ఈనాడు
అల్లూరి సీతారామరాజు

మంగళవారం 20 జనవరి 2026 5

మోదకొండమ్మ తీర్థం 25న

పాడేరు పట్టణం, న్యూస్‌టుడే: మన్యంప్రజల ఆరాధ్య దైవం మోదకొండమ్మ అమ్మవారి తీర్థం ఈనెల 25వ తేదీ (ఆదివారం) నిర్వహించేందుకు ఆలయ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఆలయ కమిటీ ఛైర్మన్, ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు, ప్రధాన కార్యదర్శి కిల్లు కోటిబాబు ఆధ్వర్యంలో ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. తీర్థం రోజున అమ్మవారిని పల్లకీలో ఊరేగించనున్నారు. భారీగా వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు.

అందాలున్నాయ్.. అభివృద్ధి చేయరూ!



అరకులోయ మండలం బస్కి గ్రామానికి వెళ్లే మార్గంలో దొరగుడ వద్ద వ్యూపాయింట్ ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. దొరగుడ సమీపంలోని రహదారి పక్కన కొండ నుంచి చూస్తే ప్రకృతి రమణీయ దృశ్యాలతోపాటు మంచు అందాలు మనసును హత్తుకునేలా ఉన్నాయి. ఈ ప్రాంతంలో వ్యూపాయింట్ ఏర్పాటు చేస్తే పర్యాటకంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని, స్థానికులకు ఉపాధి దొరుకుతుందని పలువురు పేర్కొంటున్నారు. - అరకులోయ, న్యూస్‌టుడే

అంబులెన్సులు అందుబాటులో లేక..
రెండు కిలోమీటర్ల డోలీమోత!

పెదబయలు, న్యూస్‌టుడే: మన్యంలోని అన్ని మండలాలకు అంబులెన్సులున్నా.. అత్యవసర పరిస్థితుల్లో గిరిజనులకు డోలీమోతే దిక్కవుతోంది. పెదబయలు మండలంలోని మారుమూల బొంగరం పంచాయతీ వంచుర్బ గ్రామంలో పొయిభ సత్తిబాబు భార్య రాములమ్మ మూడురోజులుగా గొంతువాపు, నోటిపూత, శ్వాస సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతోంది. సోమవారం 108 వాహనానికి గ్రామస్థులు సమాచారం అందించారు. పెదబయలు, ముంచంగిపుట్టు, జి.మాడుగుల మండలాలకు చెందిన ఏ అంబులెన్స్‌లు అందుబాటులో లేవని సమాధానం వచ్చింది. గత్యంతరం లేక జిల్లా హెల్ప్‌లైన్‌కు సమాచారం అందించామని గిరిజన విద్యార్థి సంఘం జిల్లా కార్యదర్శి మాధవరావు తెలిపారు. పెదబయలుకు చెందిన అంబులెన్స్‌ను పంపించారని, తాము వేరే చోట రోగితో ఉన్నామని, ఎట్టి పరిస్థితుల్లోనూ వంచుర్బ రాలేమని డ్రైవర్ చెప్పారన్నారు. జంగంపుట్టు వద్దకు రావాలని డ్రైవర్ చెప్పారన్నారు. రోగి కనీసం నిల్చోలేని పరిస్థితిలో ఉందని ప్రాధేయపడితే.. చివరికి వంచుర్బ గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరం వరకు తీసుకురావాలనడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో డోలీమోతతో కుటుంబీకులు, గ్రామస్థులు తీసుకొచ్చారని పేర్కొన్నారు. ఇంకెన్నాళ్లీ డోలీమోతలని ఆవేదన వ్యక్తం చేశారు.

డోలీమోతతో రోగిని మోసుకొస్తున్న వంచుర్బ గ్రామస్థులు

అనారోగ్య ఆశ్రమాలు

- ★ తూతూమంత్రంగా హాస్టళ్లలో వైద్యశిబిరాలు
- ★ నెలవారీ పరీక్షలు చేయరు.. మందులు ఇవ్వరు

ఈనాడు డిజిటల్, పాడేరు - న్యూస్‌టుడే, చింతపల్లి, జి.మాడుగుల, పెదబయలు గ్రామీణం

ఆడుతూ, పాడుతూ.. గడవాల్సిన బంగారు బాల్యం అనారోగ్యంతో కునారిల్లుతోంది. రేపటి పౌరులుగా ఎదగాల్సిన బాలలు అర్ధాంతరంగా మృత్యువాత పడుతున్నారు. తమ పిల్లలు చక్కగా చదువుకోవాలన్న తల్లిదండ్రుల కలలు కల్లలుగా మిగులుతున్నాయి. జిల్లావ్యాప్తంగా గిరిజన ఆశ్రమ పాఠశాలలు, గురుకులాల్లో విద్యార్థుల ఆరోగ్యానికి భరోసా లేకుండా పోతోంది. ఒక్కోసారి పరిస్థితులు విషమించి విద్యార్థులు ప్రాణాలు విడుస్తుండటం అందరినీ ఆవేదనకు గురిచేస్తోంది. ఆరోగ్యం విషమించి బాలలు మృతి చెందిన సంఘటన వెలుగు చూసినప్పుడు స్పందిస్తున్న అధికారులు కొద్దిరోజులు హడావుడి చేసి వదిలేస్తున్నారు.

★ గతేడాది డిసెంబరు 28న గూడెం కొత్తవీధి మండలం సీలేరు గిరిజన బాలికల సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న గిరిజన విద్యార్థిని పాంగి నందిని (11) ఉన్నట్టుండి అస్వస్థతకు గురైంది. ఆసుపత్రికి తీసుకువెళ్లే లోగానే ప్రాణాలు విడిచింది.

★ పెదబయలు మండలంలోని వసతి గృహ విద్యార్థిని వంతాల నందిని (14) కాళ్ల నొప్పులుగా ఉన్నాయని చెప్పడంతో ఈనెల 3న స్థానిక సచివాలయ వైద్య సిబ్బందికి చూపించారు. సిబ్బంది పరీక్షించి హిమోగ్లోబిన్ తక్కువ ఉందని పాడేరు జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యం అందించి కేజీహెచ్‌కు తరలించినా ఫలితం లేక ఏడో తేదీన మృతి చెందింది.

★ ఈనెల 13న పెదబయలు బాలికల ఆశ్రమోన్నత పాఠశాలకు చెందిన కొర్రా పూజిత (14) సంక్రాంతి సెలవులకు ఇంటికి వెళ్లి అనారోగ్యానికి గురైంది. కుటుంబ సభ్యులు పాడేరు జిల్లా ఆసుపత్రికి తీసుకువెళ్లేందుకు సిద్ధ పడుతున్న తరుణంలో పరిస్థితి విషమించి మృత్యువాత పడింది. గ్రామంలో ఒక ఆర్ఎంపీ వద్ద చికిత్స పొందినట్టు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.

జిల్లా సమాచారం	
ఆశ్రమ పాఠశాలలు	667
పోస్టుమెట్రిక్ హాస్టళ్లు	33
గురుకుల విద్యాలయాలు	31
మొత్తం విద్యార్థుల సంఖ్య	61,013

రింతాడ ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు చేస్తున్న వైద్య సిబ్బంది

ఆశా కార్యకర్తలే వైద్యులు

పరిశీలన

గతంలో ప్రతి గిరిజన సంక్షేమ ఆశ్రమాలు, కళాశాలల్లో ప్రత్యేకంగా విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించేందుకు ఆరోగ్య కార్యకర్తలుండేవారు. కాలక్రమంలో వీరిని తొలగించారు. ప్రస్తుతం సచివాలయాల్లో పనిచేస్తున్న ఏఎన్ఎం, హెల్త్ అసిస్టెంట్లు, ఆశా కార్యకర్తలే సంక్షేమ ఆశ్రమాల్లో విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రతి నెలా సంబంధిత ప్రాథమిక ఆరోగ్యకేంద్రం పరిధిలోని వైద్యులు విధిగా సంక్షేమ ఆశ్రమాలను సందర్శించాలి. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులను పరీక్షించాలి. కానీ చాలాచోట్ల వైద్యుల సందర్శనలు మొక్కుబడిగానే సాగుతున్నాయి.

★ కొన్నిచోట్ల 15 రోజులకు ఒకసారి ఏఎన్ఎం, ఆరోగ్య సహాయకులు ఆశ్రమాలకు వెళుతున్నారు. రికార్డుల్లో వైద్య సేవలందిస్తున్నట్లు చూపిస్తున్నారు. కానీ.. సక్రమంగా వైద్య పరీక్షలు చేయడంలేదని గిరిజన సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు.

★ ఇటీవల బందవీధి ఆశ్రమ పాఠశాలలో ఓ విద్యార్థిని కళ్లు తిరిగి కిందపడిపోయింది. ఆమెను జి.మాడుగుల ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఆ తరవాత ఆగమేఘాలపై పాఠశాలలో వైద్య శిబిరాన్ని నిర్వహించగా పచ్చకామెర్ల లక్షణాలతో ఇద్దరు, జ్వరంతో 7, దగ్గు, జలుబుతో 22, చర్మవ్యాధులు 12, విరేచనాలు 6, కడుపునొప్పి 4 కళ్లకలకలు 2, తలనొప్పితో ఏడుగురు విద్యార్థినులు బాధపడుతున్నట్లు వైద్య సిబ్బంది గుర్తించారు. ఏదైనా పాఠశాలలో పెద్ద సంఖ్యలో విద్యార్థులకు జ్వరాలు, లేదా పెద్ద ఘటనలు జరిగినప్పుడే వైద్య సిబ్బంది స్పందిస్తున్నారు తప్ప, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం లేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

★ పెదబయలు మండలం తురకలవలస ఆశ్రమ పాఠశాలను నెలల తరబడి వైద్యసిబ్బంది సందర్శించే లేదని పాఠశాల సిబ్బంది చెబుతున్నారు. మండల కేంద్రంలో ఆశ్రమ పాఠశాలలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయకపోవడం గమనార్హం.

వైద్య పరీక్షలు చేయిస్తున్నాం

ఏజెన్సీలోని అన్ని గిరిజ విద్యాలయాల్లోనూ వైద్య పరీక్షలు చేయించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఆరోగ్య కేంద్రాలు, సచివాలయ సిబ్బందితో సమన్వయం చేసుకుని సంబంధిత విద్యాలయాల్లో శిబిరాలు నిర్వహిస్తున్నాం. విద్యార్థులకు ఎప్పటికప్పుడు విధిగా వైద్యపరీక్షలు చేయాలని ఆదేశించాం.

– పరిమళ, గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకులు, అల్లూరి జిల్లా

నిఘానీడలో ప్రయోగ పరీక్షలు

పాడేరు, న్యూస్‌టుడే: విద్యార్థి జీవితంలో ఇంటర్ పరీక్షలు ఎంతో కీలకం. ఇక్కడి నుంచే ఉన్నత లక్ష్యానికి బాటలు పడతాయి. అందుకే విద్యార్థులు క్షణం వృథా చేయకుండా పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. దీనికి తోడు సంకల్పం పేరుతో ప్రభుత్వం వంద రోజుల ప్రణాళిక అమలు చేస్తోంది. ఈనెల 27 నుంచి ఫిబ్రవరి 10వ తేదీ వరకు ఒకేషనల్, ఫిబ్రవరి ఒకటి నుంచి 10వ తేదీ వరకు (ఎంపీసీ, బైపీసీ) ద్వితీయ ఏడాది విద్యార్థులకు వార్షిక ప్రయోగ పరీక్షలు జరగనున్నాయి.

★ జిల్లాలోని అన్ని జూనియర్ కళాశాలల్లో ప్రయోగ పరీక్షల నిర్వహణకు బోర్డు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కేంద్రాల్లో సీసీ కెమెరాలు అమర్చడంతోపాటు వాటిని పాడేరులోని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి (డీఐఈఓ) కార్యాలయంలోని కంట్రోల్ రూం, రాష్ట్ర ఇంటర్ బోర్డు కార్యాలయానికి అనుసంధానం చేస్తారు. ఎక్కడా అవకతవకలు, పొరపాట్లకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నది అధికారుల యోచన. సీసీ కెమెరాల ఏర్పాటులో ఎంతమేరకు సఫలం అవుతారన్నది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. ప్రస్తుతం ఉమ్మడి అల్లూరి జిల్లా ప్రాతిపదికనే పరీక్షలు జరగనున్నాయి.

35 కేంద్రాల ఏర్పాట్లు

జనరల్ విద్యార్థులు 35, ఒకేషనల్ అభ్యాసకులకు 18 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. జనరల్ విభాగంలో రెండు దశల్లో (సెల్ప్), ఒకేషనల్ మూడు దశల్లో పరీక్షలు నిర్వహించనున్నారు.

కళాశాలలు	
ప్రభుత్వ జూనియర్	20
గురుకులం	16
హైస్కూల్ ప్లస్	5
కేజీబీవీ	19
ప్రైవేటు	14

ప్రయోగాలు చేస్తున్న విద్యార్థులు

అవకతవకలకు తావులేకుండా..



ఈనెల 27 నుంచి ఇంటర్ ప్రయోగ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. సీసీ కెమెరాలు అమర్చుతున్నాం. ఇప్పటికే ఆయా కేంద్రాలను తనిఖీ చేశాం. ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. - **ఎస్.భీమశంకర రావు, ఇంటర్ బోర్డు జిల్లా అధికారి, అల్లూరి జిల్లా**

ఉమ్మడి అల్లూరి జిల్లాలో వివరాలిలా..	ఎంపీసీ	బైపీసీ	ఒకేషనల్
	1411 మంది	1817 మంది	1082 మంది

పంచాయతీల్లో అక్రమాలకు అడ్డుకట్ట!

అనంతగిరి గ్రామీణం, న్యూస్‌టుడే: పంచాయతీల పాలకవర్గాల గడువు ఏప్రిల్‌తో ముగియనుంది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న ఉద్దేశంతో కొంతమంది సర్పంచులు పంచాయతీ ఖాతాల్లోని నిధులు ఖాళీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కొన్నిచోట్ల కార్యదర్శులతో కుమ్మక్కవుతున్నారు. కొందరు ఒప్పుకోకపోతే వారిపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో ఆర్థిక సంఘం నిధుల వినియోగానికి బిల్లులు పెట్టొద్దని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ కార్యాలయం మౌఖిక ఆదేశాలిచ్చింది. నిధుల వినియోగంపై మార్గదర్శకాలు విడుదల చేసింది.

★ 2025 డిసెంబర్ వరకు క్లాప్‌మిత్రలకు బకాయిల్లేకుండా పూర్తిగా వేతనాలు చెల్లించాలి.

★ వీధిదీపాలకు ఎల్ఈడీ ప్రాజెక్టులో భాగంగా ఈఈఎస్ఎల్, ఎన్ఆర్ఈడీ సీఏపీ త్రైమాసిక వాయిదాలు చెల్లించాలి. ★ తాగునీటి పథకాలకు అత్యవసర మరమ్మతులు చేయించాలి. విద్యుత్తు మోటార్లు, వీధి దీపాల విద్యుత్తు ఛార్జీలు చెల్లించాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఇష్టారాజ్యంగా నిధుల వినియోగం

జిల్లాలోని 11 మండలాల్లో 244 పంచాయతీలు ఉన్నాయి. ఆర్థిక సంఘం నిధుల్లో 30 శాతం పారిశుద్ధ్యం, 30 శాతం తాగునీటి సరఫరా, మిగతా 40 శాతం ఇతరత్రా పనులకు వెచ్చించాలి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో మంజూరైన నిధులు కొందరు సర్పంచులు ఇష్టారీతిన విత్‌డ్రా చేశారు. చిన్నపాటి పనులకు పెద్ద మొత్తంలో బిల్లులు పెట్టడం, వీధి దీపాలు, విద్యుత్తు ఉపకరణాల తదితరాలకు నకిలీ రసీదులు పెట్టి నిధులు పక్కదారి పట్టించారు. గుప్పెడు బ్లీచింగ్ చల్లకపోయినా ప్రతి నెలా పారిశుద్ధ్య పనులు చేస్తున్నట్లు బిల్లులు అప్‌లోడ్ చేసి నగదు జేబులో వేసుకుంటున్నారు. తాజాగా 2025-26 సంవత్సరానికి సంబంధించి 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదలయ్యాయి. ఈ నిధుల వినియోగంలో పారదర్శకత పాటించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

అందరికీ తెలియజేశాం: ప్రభుత్వ ఉత్తర్వులను పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులకు పంపించాం. దీనిపై వారికి అవగాహన కల్పించడంతోపాటు.. నిధుల వినియోగంపై అప్రమత్తంగా ఉండాలని కార్యదర్శులకు తెలియజేశాం. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటాం. – పి.ఎస్. కుమార్, జిల్లా పంచాయతీ అధికారి

అరకులోయలో 5.4 డిగ్రీల ఉష్ణోగ్రత

చింతపల్లి, న్యూస్‌టుడే: అల్లూరి సీతారామరాజు జిల్లాలో చలి తీవ్రత కొనసాగుతోంది. సోమవారం అరకులోయలో 5.4 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనాస్థానం వాతావరణ విభాగం నోడల్ అధికారి అప్పలస్వామి తెలిపారు. జి.మాడుగుల 6, ముంచంగిపుట్టు 6.5, చింతపల్లి 7.2, పెదబయలు 7.7, హుకుంపేటలో 9.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని పేర్కొన్నారు.

నేటి నుంచి ఆర్జిత సేవల పునరుద్ధరణ

సింహాచలం: సింహాద్రి అప్పన్న ఆలయంలో వివిధ ఉత్సవాల నేపథ్యంలో రద్దు చేసిన ఆర్జిత సేవలు మంగళవారం నుంచి పునరుద్ధరించనున్నట్లు ఏఈవో కె.తిరుమలేశ్వరరావు తెలిపారు. నిత్య కల్యాణం, సహస్రనామార్చన, గరుడ వాహన సేవ, స్వర్ణ పుష్పార్చన, స్వర్ణ తులసీదళార్చన యథావిధిగా కొనసాగుతాయని వివరించారు.

గుండెపోటు, కేన్సర్ తస్మాత్ జాగ్రత్త

డాక్టర్ రెడ్డి టోటల్ బాడీ చెకప్ సెంటర్

కలెక్టర్ ఆఫీస్ జంక్షన్, కోస్టల్ బేటరీ రోడ్డు, కెనరా బ్యాంక్ ప్రక్కనఉన్న LUCID బిల్డింగ్, 4వ అంతస్తు, విశాఖపట్నం

శరీరంలో సైలెంట్‌గా దాగిఉన్న గుండెపోటును మరియు కేన్సర్‌ను 6 నెలల ముందుగానే గుర్తించే టోటల్ బాడీ చెకప్



రూ. 7,500/- విలువచేయు పరీక్షలు కేవలం 3,500/-కే

ప్రముఖ హృద్రోగ నిపుణులు, చికిత్సరత్న డా॥ జి. శివప్రసాద్‌రెడ్డి గారి పర్యవేక్షణలో చేయబడును.

9393752255, 9393122525

ఈ పథకం 10 రోజులు మాత్రమే ప్రతీ ఆదివారం శెలవు

మళ్లీ మొదటికే!

అరకులోయ- విశాఖపట్నం ఘాట్ రోడ్డులో ప్రమాదాలు జరగకుండా నిర్మించిన రక్షణ గోడలు మూన్నాళ్ల ముచ్చటగానే మారాయి. అనంతగిరి నుంచి శివలింగపురం వరకు రహదారి పక్కనే శిథిలావస్థకు చేరిన రక్షణ గోడలను రెండు నెలల క్రితం సుమారు 10 చోట్ల పునర్నిర్మించారు. దాదాపు అన్ని చోట్లా మళ్లీ రక్షణ గోడలు దెబ్బతిని పరిస్థితి యథాస్థితికి వచ్చింది. జాతీయ రహదారుల నిర్వహణ అధికారులు పనులను ఓ గుత్తేదారుకు అప్పగించారు. కొద్ది రోజులకే పాడయ్యాయి. అధికారులు, గుత్తేదారు వీటిని సరిచేసే చర్యలను చేపట్టలేదు. ప్రజాధనం వృథా అయింది. అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.

– అరకులోయ, న్యూస్‌టుడే

వైద్యారోగ్యశాఖలో నిధుల దుర్వినియోగం
వైద్యులు, సిబ్బందిపై ఫిర్యాదు

చింతపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: చింతపల్లి సబ్ డివిజన్ పరిధిలోని పలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో రూ. కోట్లాది నిధులు దుర్వినియోగంపై ఏఎస్పీ నవజ్యోత్ మిశ్రాకు ఫిర్యాదు చేశామని డీఎంహెచ్‌వో కృష్ణమూర్తినాయక్ తెలిపారు. స్థానిక పోలీస్‌స్టేషన్ వద్ద సోమవారం ఆయన మాట్లాడుతూ.. ఏపీ విజిలెన్స్ అధికారుల నివేదిక ప్రకారం.. చింతపల్లి ఉపఖజానా కార్యాలయంలో 2011- 2015 సంవత్సరం వరకు రూ. 6.72 కోట్ల పైగా నిధులు దుర్వినియోగం అయ్యాయన్నారు. ఈ నిధులను దుర్వినియోగం చేసిన 8 మంది వైద్యఆరోగ్యశాఖ ఉద్యోగులపై చింతపల్లి పోలీస్‌స్టేషన్‌లో క్రిమినల్ కేసులు నమోదు చేసేలా ఏఎస్పీకి ఫిర్యాదు చేశామన్నారు. వైద్యులు అరుణకుమారి (చింతపల్లి), మహేశ్వరరావు (చింతపల్లి), ప్రవీణ్ (పెదవలస), సీనియర్ అసిస్టెంట్లు ధర్మేంద్ర (చింతపల్లి), షేక్ హుస్సేన్ (కోరుకొండ), ఎంపీహెచ్‌డబ్ల్యూలు కొండలరావు (హుకుంపేట), జగ్గారావు (హుకుంపేట), సంజీవ్ (కోరుకొండ)లు నిధులు దుర్వినియోగం చేశారన్నారు. సీసీ కిరణ్, సింహాద్రి పాల్గొన్నారు.

మాట్లాడుతున్న డీఎంహెచ్‌వో కృష్ణమూర్తి

అంబరమంటిన కనక మహాలక్ష్మి సంబరం

ఎలమంచిలి, న్యూస్‌టుడే: ఎలమంచిలి కనకమహాలక్ష్మి అమ్మవారి జాతర సోమవారం రాత్రి వైభవంగా జరిగింది. రాజీవ్ క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన తీర్థానికి భక్తులు పోటెత్తారు. పురవీధులన్నీ భక్తులతో నిండిపోయాయి. విద్యుత్తు అలంకరణలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఉర్రూతలూగించాయి. పాత జాతీయ రహదారి పూర్తిగా నిండిపోయింది. పరవాడ డీఎస్పీ ఆధ్వర్యంలో సీఐ ధనుంజయరావు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆర్టీసీ బస్సులను వేరే మార్గంలో మళ్లించి ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. పట్టణానికి నాలుగువైపులా ప్రత్యేక పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశారు. ఉత్సవ కమిటీ ఛైర్మన్ కొరారు సాంబశివరావు ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.

WALK-IN INTERVIEW

NCL GROUP NAGARJUNA RMC Powering Constructions

NCL Industries Limited, a leading Building Materials Manufacturing Company is looking for suitable candidates for its **Ready Mix Concrete (RMC) Division.**

Sales Assistants – Ready Mix Concrete (RMC)

- **Location : Vellanki**

Qualification: 10th / Intermediate with preferably Min. 2yrs. Experience in **Sales / any work experience**. Two wheeler is mandatory.

Interested Candidates may **walk-in** for interview at the below mentioned venue, along with resume, Certificates and a photograph.

Date: 21.01.2026 (Wednesday)
Time: 10.00 am to 5.00 pm

Venue: Nagarjuna RMC

Sy. No. 228/1&5,Vellanki Village, Anandapuram Mandal, Bhimili Post, Behind Bk Steel Ltd, Visakhapatnam-531163

Contact No. 9121709494 / 9133330238
mail bio-data to **careers@nclind.com**

Scan the QR code for location details.

NCL INDUSTRIES LIMITED

రూ.30 లక్షలతో డొంకరాయి యూనిట్ పునరుద్ధరణ

సీలేరు, న్యూస్‌టుడే: సీలేరు కాంప్లెక్స్ పరిధిలోని డొంకరాయి జలవిద్యుత్తు కేంద్రంలో యూనిట్ పునరుద్ధరణ పనులు ప్రారంభమయ్యాయి. 25 మెగావాట్ల సామర్థ్యం గల ఈ యూనిట్‌ను 1983లో నిర్మించారు. ఇది తరచూ మరమ్మతులకు గురై విద్యుదుత్పత్తికి అంతరాయం ఏర్పడుతోంది. ఈ క్రమంలో కేంద్ర కార్యాలయం నుంచి అనుమతులు రావడంతో రూ.30 లక్షలతో డొంకరాయి యూనిట్ పునరుద్ధరణ పనులు చేపడుతున్నారు. శ్రీఅభిరామి ఇంజినీరింగ్ కంపెనీ పనులు చేపడుతోంది. యూనిట్ రోటార్‌ను బయటకు తీయగా.. రన్నర్‌లో లీకేజీలు కూడా ఉన్నట్లు గుర్తించారు. పూర్తిస్థాయిలో యూనిట్‌ను విడదీసిన తరువాత.. పనులు పూర్తిచేయడానికి ఎన్నిరోజులు పడుతుందో చెప్పగలమని ఏపీ జెన్‌కో ఈఈ భాస్కరరావు తెలిపారు.

రోటార్‌ను బయటకు తీస్తున్న సిబ్బంది

దళారీ వ్యవస్థ నిర్మూలనే లక్ష్యం

పాడేరు, హుకుంపేట, న్యూస్‌టుడే: రైతులందరికీ అన్నిరకాల సేవలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ (డీసీసీబీ) ఛైర్మన్ కోన తాతారావు పేర్కొన్నారు. పాడేరు బ్రాంచి కార్యాలయాన్ని సోమవారం సందర్శించారు. మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం పాడేరు బ్రాంచ్ పరిధిలోని 11 పీఏసీఎస్‌ల అధ్యక్షులు, సీఈఓలతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సూచనల మేరకు దళారీ వ్యవస్థను పూర్తిగా నిర్మూలించి.. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించడమే ధ్యేయంగా పనిచేయాలన్నారు. ఆప్కాబ్, నాబార్డ్ సహకారంతో స్వయం ఉపాధి పథకాలను సమర్థంగా అమలు చేయాలని పేర్కొన్నారు. సోలార్ యూనిట్ల ఏర్పాటుకు బ్యాంకు ద్వారా రుణాలు అందిస్తామని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే ఈశ్వరి మాట్లాడుతూ.. రైతులతోపాటు సాధారణ ప్రజలకు కూడా డీసీసీబీలో ఖాతాలు తెరుచుకునే అవకాశం ఉందని, ఈ విషయంపై అవగాహన కల్పించాలన్నారు. తెదేపా నాయకులు బొర్రా నాగరాజు, డీసీసీబీ సీఈఓ వర్మ, జనరల్ మేనేజర్ శ్రీనివాసరావు, పాడేరు మేనేజర్ వై.శ్రీనివాసరావు, సహకార సంఘం అధ్యక్షులు వెంకటరమణ, నూకరాజు, ప్రసాద్, బాబ్జి, పి.రాము, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం హుకుంపేటలో రైతులు, నాయకులతో ఛైర్మన్ సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం రైతుల అభ్యున్నతికి కృషి చేస్తోందన్నారు.

డీసీసీబీ ఛైర్మన్ కోన తాతారావును సన్మానిస్తున్న మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, తెదేపా నాయకులు బొర్రా నాగరాజు తదితరులు

'షూ'.. సరిపడేలా..!

పాడేరు పట్టణం, న్యూస్‌టుడే: వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ బడుల్లో చదువుతున్న విద్యార్థులకు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యా కిట్లు అందించేందుకు విద్యాశాఖ ఇప్పటినుంచే ఏర్పాట్లు చేస్తోంది. కిట్లలో స్కూల్ బ్యాగ్‌తోపాటు మూడు జతల ఏకరూప దుస్తులు, పాఠ్యపుస్తకాలు, షూతోపాటు సాక్సులు, బెల్టులు, డిక్షనరీ అందించనున్నారు. షూలు సరిపడా రాకపోవడంతో విద్యార్థులకు ఇబ్బంది ఎదురవుతోంది. వీటిని అధిగమించేందుకు ముందస్తుగా పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల పాదాల కొలతలను సేకరిస్తున్నారు. ఈ బాధ్యతను ప్రధానోపాధ్యాయులకు అప్పగించారు. ఈ వివరాలను యాప్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు. ఈ కొలతల ఆధారంగా బూట్లు తయారు చేయనున్నారు.

గణతంత్ర వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు

పాడేరు, న్యూస్‌టుడే: అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లాల్లో గణతంత్ర దిన వేడుకలు అట్టహాసంగా నిర్వహించాలని కలెక్టర్ దినేష్‌కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఈనెల 26వ తేదీన పాడేరులోని తలారిసింగి ప్రభుత్వ బాలుర ఆశ్రమ పాఠశాల మైదానంలో వేడుకల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. గిరిజన ప్రాంత సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా వేడుకలు నిర్వహించాలని పేర్కొన్నారు.

★ ఈనెల 25న జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమం సందర్భంగా అన్ని ప్రాంతాల్లో ర్యాలీలు నిర్వహించి.. అవగాహన కల్పించాలని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని కళాశాలల్లో 18 సంవత్సరాలు నిండిన విద్యార్థులందరితో ఓటుహక్కు నమోదు చేయించాలని సూచించారు. సహాయ కలెక్టర్ సాహిత్, ఇన్‌ఛార్జి డీఆర్ఓ అంబేడ్కర్, ఆర్డీఓ లోకేశ్వరరావు, గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకులు పరిమళ, ఐసీడీఎస్ పీడీ ఝాన్సీరామ్ పడాల్ తదితరులు పాల్గొన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ దినేష్‌కుమార్

రేపు 'దిశ' సమావేశం

పాడేరు, న్యూస్‌టుడే: జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశం ఈనెల 21న జరగనుందని కలెక్టర్ దినేష్ కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అరకు ఎంపీ గుమ్మ తనూజారాణి అధ్యక్షతన కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉదయం 10.30 గంటల నుంచి సమావేశం ప్రారంభం కానుంది. ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరుకావాలని కోరారు. అన్ని విభాగాల అధికారులు పూర్తి నివేదికలతో రావాలని పేర్కొన్నారు.

సందర్భమేదైనా ఈనాడును చేసుకోండి వేదిక

మీ బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులకు ఈనాడు లో ప్రకటనల ద్వారా తెలియజేయండి

ఈనాడు యాడ్స్ ద్వారా తెలియజేయండి

ప్రకటనల కొరకు సంప్రదించండి

80087 09638

ఈఎస్ఎల్ ప్రాంతీయ సమరానికి సై

నేటి నుంచి నార్త్ ఆంధ్రా స్థాయి ఈనాడు క్రికెట్ పోటీలు

శ్యామలా సెంటర్, న్యూస్‌టుడే: ఈనాడు స్పోర్ట్స్ లీగ్ (ఈఎస్ఎల్) టోర్నమెంట్ ప్రాంతీయ సమరానికి రంగం సిద్ధమైంది. క్రికెట్‌లో ప్రతిభావంతుల్ని వెలికితీసేందుకు నిర్వహిస్తున్న ఈఎస్ఎల్ క్రికెట్ పండగ రెండో దశకు చేరుకుంది. రాజమహేంద్రవరంలోని గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ (జీజీయూ)లో 'ఈనాడు క్రికెట్ నార్త్ ఆంధ్రాస్థాయి పోటీలు' మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. గత నెల 27 నుంచి ఈ నెల 7వరకు హోరాహోరీగా జరిగిన జిల్లా స్థాయి పోటీల్లో సీనియర్స్, జూనియర్స్ విభాగాల్లో విజేతలుగా నిలిచిన జట్లు నార్త్ ఆంధ్రాస్థాయి పోటీల్లో తలపడనున్నాయి. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, రాజమహేంద్రవరం జట్ల మధ్య జరిగే ఈ పోటీలను నాకౌట్, టీ-20 ఓవర్ల విధానంలో నిర్వహించనున్నారు.

వేదిక : గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ మైదానం -I, రాజమహేంద్రవరం

జూనియర్స్ విభాగం : ఉదయం 8.30కు రాజమహేంద్రవరం X విశాఖ

సీనియర్స్ విభాగం : మధ్యాహ్నం 1.30కు రాజమహేంద్రవరం X విశాఖ

EENADU SPORTS LEAGUE 2025

Title Sponsor: ధనిక్ భారత్ విద్యా సంస్థలు IIT-JEE | NEET

Protein Partner: నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ (Non-Govt. Public Charitable Trust) NECC "Sunday ho yah Monday roz khao ande"

Beverage Partner: CMR SHOPPING MALL The joy of life ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ | ఒడిశా | కర్ణాటక

Gift Partner: KL (DEEMED TO BE UNIVERSITY)

Regional Sponsor: GGU GODAVARI GLOBAL UNIVERSITY RAJAMAHENDRAVARAM, A.P. Call: 994 999 3483 | www.ggu.edu.in

TV Partner: ETV ఆంధ్రప్రదేశ్

Digital Partner: ఈనాడు.నెట్ ETV BHARAT

FM Partner: ఈ FM Mee FM

Organised by ఈనాడు ఉత్సాహం క్రికెట్

గాజువాక, న్యూస్‌టుడే : క్రీడలపై ఆమెకున్న ఆసక్తి ముందు అంగవైకల్యం తలవంచింది. జీవితంలో ఎదురైన ఆటుపోట్లను దాటుకుంటూ జాతీయ, అంతర్జాతీయ స్థాయి పారా అథ్లెటిక్స్ పోటీల్లో రాణిస్తూ 'సరిలేరు తనకెవ్వరూ..' అన్నట్లుగా పతకాలను కైవసం చేసుకుంటున్నారు.

★ గాజువాక చిట్టినాయుడుకాలనీకి చెందిన చీర సరోజినీకి బాల్యంలోనే పోలియో రావడంతో కాలు చచ్చుబడి నడవలేని పరిస్థితి తలెత్తింది. అయినా విధిరాతకు తలవంచక పట్టుదలతో బీఎస్సీ పూర్తిచేశారు. మరోవైపు జావెలిన్‌త్రో, డిస్కస్‌త్రో, షార్ట్‌పుట్‌లో పట్టుసాధించారు. దీంతో దివ్యాంగురాలి స్పోర్ట్సు కోటాలో 2022లో పీహెచ్‌సీలో ఉద్యోగం వచ్చింది. విధుల్లో చేరిన తర్వాత కూడా ఆమె క్రీడలను కొనసాగించారు.

శభాష్.. సరోజిని..!

సాధించిన విజయాలు: ➤ 2018లో కర్నూలులో జరిగిన పారా అథ్లెటిక్స్ రాష్ట్రస్థాయి పోటీల్లో రజత పతకం సాధించారు. 2019 కోయంబత్తూరులో జరిగిన అంతర్జాతీయ పారా త్రోబాల్‌లో ప్రతిభ కనబర్చి సౌత్ ఏషియన్ ఛాంపియన్‌షిప్‌నకు ఎంపికయ్యారు.

➤ విజయవాడ, బెంగళూరుల్లో జరిగిన షాట్‌పుట్ పోటీల్లో కాంస్య పతకాలు సొంతం చేసుకున్నారు.

➤ గత నెలలో శ్రీలంకలో జరిగిన సౌత్ ఏషియన్ పారా త్రోబాల్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో బంగారు పతకం కైవసం చేసుకుని వచ్చే మార్చిలో మలేసియా జరిగే ఏషియన్ పారా అథ్లెటిక్స్‌కు ఎంపికయ్యారు.

➤ పారా అథ్లెటిక్స్‌లో రాణిస్తున్న సరోజినీని రాష్ట్ర పారా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రతినిధులు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జగదీశ్వరరావు, గాజువాక పీహెచ్‌సీ వైద్యాధికారులు డాక్టర్లు శ్రీనివాస్, బద్రీ నారాయణమూర్తి ప్రత్యేకంగా అభినందించారు.

పెందుర్తి ఎంపీపీపై అవిశ్వాసం

విశాఖపట్నం, న్యూస్‌టుడే: పెందుర్తి మండల పరిషత్తు అధ్యక్షురాలు (ఎంపీపీ) నాగమణిపై అవిశ్వాస తీర్మానం ద్వారా పదవి నుంచి తొలగించి, నూతన అధ్యక్షుడి నియామకానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ ఆరుగురు ఎంపీటీసీ సభ్యులు సోమవారం ఆర్డీఓ సుధాసాగర్‌కు కలెక్టరేట్‌లో వినతిపత్రం అందజేశారు. ఈ మేరకు 9 మంది ఎంపీటీసీ సభ్యుల్లో ఏడుగురు కూటమి పార్టీల వైపు మొగ్గు చూపారు. వారిలో గుర్రంపాలెం, రాంపురం, సరిపల్లి, రాజయ్యపేట, వాలిమెరక, గొరపల్లి ఎంపీటీసీలు గండ్రెడ్డి మాలతి, గండి హిమబిందు, గొల్లవిల్లి రమణ, ముదపాక దేవి, సైపురాజు స్వప్న, చిరికి దేవుడు ఆర్డీఓకు వినతిపత్రం అందజేయగా.. త్వరలో నోటీసులు జారీ చేస్తామని ఆర్డీఓ పేర్కొన్నారు. ఇదే విషయమై పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు ఆధ్వర్యంలో సంబంధిత సభ్యులు సోమవారం కలెక్టరేట్‌కు చేరుకున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ అభివృద్ధి కార్యక్రమాలకు ఎంపీపీ సహకరించనందున అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు నిర్ణయించామన్నారు. సంబంధిత కాపీలను కలెక్టర్, జడ్పీ సీఈఓ, ఎంపీడీఓలకు అందజేసినట్లు పేర్కొన్నారు.

నాన్‌స్టాప్ సర్వీసులుగా పల్లె వెలుగు బస్సులు

విశాఖపట్నం, న్యూస్‌టుడే: పండగ రద్దీతో పల్లె వెలుగు సర్వీసులను నాన్‌స్టాప్ సర్వీసులుగా ఆర్టీసీ అధికారులు నడుపుతున్నారు. ఆయా సర్వీసుల్లో స్త్రీశక్తి పథకం వర్తించదు. మహిళలు టికెట్లు తీసుకుని ప్రయాణించాల్సి ఉంటుంది. పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్, అల్ట్రా పల్లెవెలుగు బస్సుల్లో ప్రయాణం ఉచితమని భావించి మహిళలు ఆయా బస్సుల వద్దకు వెళ్లగా టికెట్ తీసుకోవాలని అక్కడున్న సిబ్బంది చెప్పడంతో ఆశ్చర్యానికి గురవుతున్నారు. వాస్తవంగా ఆర్టీసీలో పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సులు చాలా తక్కువగా ఉంటాయి. పండగ సందర్భంగా వాటిని నాన్‌స్టాప్ సర్వీసులుగా నడపడంతో మహిళలూ టికెట్ తీసుకోవాల్సి వస్తోంది. దీనిపై ఆర్ఎం అప్పలనాయుడును వివరణ కోరగా కొన్ని సర్వీసులను నాన్‌స్టాప్‌లుగా నడపాలని యాజమాన్యం ఆదేశించడంతో పల్లె వెలుగు బస్సును నాన్‌స్టాప్‌లుగా నడుపుతున్నారన్నారు.

వివాహితను కాపాడిన పోలీసులు

దేవరాపల్లి, న్యూస్‌టుడే: మనస్తాపంతో ఆత్మహత్యకు యత్నించిన గిరిజన మహిళను దేవరాపల్లి ఎస్సై సత్యనారాయణ, సిబ్బంది కాపాడారు. అల్లూరి జిల్లా అనంతగిరి మండలం జీనబాడుకు చెందిన దేబర సరోజినిని ఆమె అక్క కొడుకు దుర్భాషలాడాడు. దీంతో మనస్తాపానికి గురైన ఆమె తమ గ్రామానికి ఆనుకుని ఉన్న రైవాడ జలాశయంలో దూకి ఆత్మహత్య చేసుకోడానికి నిర్ణయించుకుంది. జలాశయం వరద గేట్ల వద్దకు సోమవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో చేరుకుంది. గేట్ల వెనక భాగంలో ఉన్న ప్రమాదకర ప్రదేశంలోని గట్టుపై కూర్చొంది. ఇది గమనించిన కొంతమంది దేవరాపల్లి ఎస్.ఐ. సత్యనారాయణకు సమాచారం ఇచ్చారు. వెంటనే స్పందించిన ఆయన సిబ్బందితో హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. జలాశయంలో దూకేందుకు ప్రయత్నిస్తున్న ఆమెతో ఎస్ఐ మాట్లాడారు. ఎంత నచ్చజెప్పినా వినిపించుకోలేదు. దీంతో ఆయన ముందుజాగ్రత్త చర్యగా చేపల వేటగాళ్లతో మాట్లాడి వరదగేట్ల వద్ద బోట్లను సిద్ధం చేశారు. ఎస్ఐ ఒకవైపు మాట్లాడుతూ మరోవైపు సిబ్బందిని, మహిళ బంధువులను ఆమె కూర్చున్న చోటికి పంపారు. సుమారు రెండు గంటలసేపు శ్రమించి ఆమెను జాగ్రత్తగా, సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. దీంతో పోలీసు సిబ్బందికి బంధువులు కృతజ్ఞతలు తెలిపారు.

భూసంబంధ సమస్యలకు సత్వర పరిష్కారం

అర్జీదారులతో మాట్లాడుతున్న కలెక్టర్ విజయకృష్ణన్, డీఆర్వో సత్యనారాయణ

కలెక్టరేట్, న్యూస్‌టుడే: భూ సమస్యలను రెవెన్యూ క్లినిక్ ద్వారా సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు (పీజీఆర్ఎస్) అర్జీదారులు తరలివచ్చారు. కలెక్టర్‌తో పాటు జిల్లా రెవెన్యూ అధికారి సత్యనారాయణ అర్జీలు స్వీకరించారు. వేర్వేరు సమస్యలపై 91 అర్జీలు వచ్చాయి.

★ కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన రెవెన్యూ క్లినిక్‌లో నాలుగు కౌంటర్లు ఏర్పాటయ్యాయి. ప్రత్యేక ఉపకలెక్టర్లు, రెవెన్యూ అధికారులు, వివిధ శాఖల జిల్లా అధికారులు భూసంబంధ సమస్యలపై 218 అర్జీలు స్వీకరించారు.

★ యోగి వేమన బోధనలు సమాజానికి దిశానిర్దేశకాలని కలెక్టర్ విజయకృష్ణన్ పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో వేమన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఉచిత పశు వైద్య శిబిరాల కరపత్రాలు, గోడప్రతులను జిల్లా పశు వైద్యాధికారి రామ్మోహనరావుతో కలిసి ఆవిష్కరించారు. పర్యాటక శాఖ జిల్లా అధికారిణి మనోరమ, డీఆర్వో సత్యనారాయణ, గ్రామ, వార్డు సచివాలయాల అధికారిణి మంజులవాణి, ఏవో విజయ్‌కుమార్ పాల్గొన్నారు.

★ చోడవరం చక్కెర కర్మాగారం రైతుల బకాయిలు తక్షణమే చెల్లించాలని జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జి పి.వి.ఎస్.ఎన్.రాజు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. రైతులకు రూ. 32 కోట్ల మేర బకాయిలు చెల్లించాల్సి ఉండగా రూ. 5.83 కోట్లు మాత్రమే చెల్లించారన్నారు. రైతులు హైకోర్టును ఆశ్రయించగా పంచదార నిల్వలను విక్రయించి బకాయిలు చెల్లించాలని ఆదేశించిందన్నారు. కోర్టు ఆదేశాల మేరకు కర్మాగారం యాజమాన్యం 50 వేల క్వింటాళ్ల పంచదారను రూ. 17.5 కోట్లకు విక్రయించి సొమ్మును ఇతర అవసరాలకు వినియోగించిందని ఆరోపించారు.

★ సబ్బవరం మండలం అమృతపురానికి చెందిన దివ్యాంగుడు రాయవరపు అప్పలనాయుడుపై దాడి చేసిన బాధ్యుడిపై చర్యలు తీసుకోవాలని దివ్యాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. భాజపా జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు మద్దతు తెలిపారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.

అతిథి అధ్యాపకుని పోస్టుకి దరఖాస్తుల స్వీకరణ

భీమునిపట్నం, న్యూస్‌టుడే: భీమిలి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బి.ఎస్సీ డిగ్రీ కోర్సులో భౌతికశాస్త్రం బోధించేందుకు అతిథి అధ్యాపకుని పోస్టును భర్తీ చేసేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. 55 శాతం పైబడిన మార్కులతో ఎమ్మెస్సీ పోస్టు గ్రాడ్యుయేషన్ చేసిన అభ్యర్థులు అర్హులు. అలాగే పీహెచ్‌డీ పూర్తి చేసిన వారికి ప్రాధాన్యత ఇస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈనెల 22న ఉదయం 11 గంటలకు డిగ్రీ కళాశాలలో హాజరుకావాలి. మరిన్ని వివరాలకు 9440133142 నంబర్‌లో సంప్రదించాలని కళాశాల ప్రధానాచార్యులు డా.పి.సురేఖ కోరారు.

రక్తదానంపై అవగాహన కల్పించండి

పెదబయలు గ్రామీణం, న్యూస్‌టుడే: రక్తదానానికి ప్రతిఒక్కరూ ముందుకు రావాలని రెడ్‌క్రాస్ సొసైటీ వైస్ ఛైర్మన్ గంగరాజు పేర్కొన్నారు. ఈనెల 23న పెదబయలులో రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. దీనిపై సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో అధికారులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది గ్రామాల్లో రక్తదానంపై అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ఎంపీడీవో శ్యామ్‌సుందర్, తహసీల్దారు త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న గంగరాజు, ఎంపీడీవో శ్యామ్‌సుందర్ తదితరులు

మానవతా విలువలు చాటిచెప్పిన యోగి వేమన

యోగి వేమన చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న ఎస్పీ తుహిన్‌సిన్హా

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే: యోగి వేమన తన పద్యాలతో సమాజంలో మూఢనమ్మకాలను పారదోలి మానవతా విలువలను చాటిచెప్పారని ఎస్పీ తుహిన్‌సిన్హా తెలిపారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం వేమన జయంతి నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ అతి సామాన్య భాషతో గంభీరమైన జీవిత సత్యాలను బోధించిన గొప్పదార్శనికుడు వేమనని కొనియాడారు. ఆయన అందించిన సందేశాలు నేటి సమాజానికి ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ ఎల్. మోహనరావు, సిబ్బంది పాల్గొన్నారు.

పోలీసు గ్రీవెన్స్‌కు 31 ఫిర్యాదులు..

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే: చట్టపరిధిలోని సమస్యలను సత్వరమే పరిష్కరించేలా చొరవ చూపాలని ఎస్పీ తుహిన్‌సిన్హా తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్‌లో 31 ఫిర్యాదుల అందాయి. ఫిర్యాదుదారులతో ఆయన మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు వేగవంతమైన న్యాయం అందించడమే ధ్యేయమని.. ఈ దిశగా సిబ్బంది చర్యలు తీసుకోవాలన్నారు.

సమగ్ర సేద్యం...

ప్రకృతి సాగుతో సాధ్యం


కాయగూరల సాగులో మహిళా రైతు బొత్తి

చింతపల్లి, న్యూస్‌టుడే: సాగులో సమగ్ర వ్యవసాయ విధానాలను ఆచరిస్తూ మెరుగైన దిగుబడులు సాధించేందుకు ప్రకృతి సేద్యం దోహదపడుతోంది. చింతపల్లి మండలం చిన్నగెడ్డ గ్రామానికి చెందిన మహిళా రైతు మర్రి బొత్తి ప్రకృతి వ్యవసాయంలో ముందుకు సాగుతూ ఫలితాలు సాధిస్తున్నారు. సాధారణంగా రైతులు ఒకటి, రెండు రకాల పంటలు పండిస్తూ ఆటుపోట్లను ఎదుర్కొంటుంటారు. ప్రకృతి వైపరీత్యాలు, అకాల వర్షాలు, తుపాన్లు, వర్షాభావ పరిస్థితులు ఆర్థికంగా దెబ్బతీస్తుంటాయి. వీటన్నింటినీ తట్టుకుని నిలబడాలంటే సమగ్ర వ్యవసాయ విధానాలు ఆచరించాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.

★ చిన్నగెడ్డకు చెందిన మర్రి బొత్తు, మంగ్లు దంపతులు కుమార్తె సుభద్ర సహకారంతో మిశ్రమ పంటలను సమగ్ర వ్యవసాయ విధానాలను ఆచరిస్తూ పండిస్తున్నారు. ఐదెకరాల భూమిలో రెండు ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. ఎకరా విస్తీర్ణంలో చిలగడ దుంపలను వాణిజ్యపరంగా పండిస్తున్నారు. అర ఎకరాలో రాగులు, రెండెకరాల్లో రాజ్‌మా, మొక్కజొన్న, ఆకుకూరలు, కాయగూరలు, వేరుసెనగ, శ్రీరామచిక్కుళ్లు, మిరప, బొబ్బర్లు, నల్ల ఉలవలు సాగు చేస్తున్నారు.

★ ప్రకృతి సేద్యంలో భాగంగా వ్యవసాయ క్షేత్రంలోనే ఆవులను పెంచుతున్నారు. గోమూత్రం, పేడతో బీజామృతం, జీవామృతం, కషాయాలను తయారు చేసి చీడపీడల నివారణకు వినియోగిస్తున్నారు. తద్వారా రసాయన ఎరువులు, పురుగుమందులకు అయ్యే ఖర్చు మిగులుతోంది. కుటుంబ సభ్యులంతా పని చేస్తూ కుళాయిల నుంచి వచ్చే వృథా నీటిని పొలానికి మళ్లిస్తున్నారు. సొంతంగా బావిని తవ్వి మోటారు ఏర్పాటు చేయడంతో సాగునీటికి ఇబ్బంది లేకుండా పోయింది.

గొర్రెలు, కోళ్ల పెంపకం..: వ్యవసాయంతో పాటు అనుబంధంగా ఆవులు, గొర్రెలు, కోళ్ల పెంపకం చేపట్టారు. వీటి గెత్తాన్ని నిల్వ చేసి పంటలకు ఎరువుగా వాడుతున్నారు. కోళ్లు, గొర్రెల విక్రయం ద్వారా ఆదాయం వస్తోంది. ఆ మొత్తాన్ని పంటల సాగుకు పెట్టుబడిగా వినియోగిస్తున్నారు. సమగ్ర వ్యవసాయ విధానాలను అనుసరిస్తూ పంటలు సాగు చేయడం ద్వారా ఏడాదికి ఖర్చులన్నీ పోను రూ.2 లక్షల వరకు మిగులుతోందని మహిళా రైతు బొత్తి చెబుతున్నారు.

రైతేరాజు — బంతి మొక్కలతో చీడపీడలకు చెక్

? రబీలో 2 ఎకరాల్లో వరి సాగు చేద్దామనుకుంటున్నా. చీడపీడలు ఆశించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి. **–కృష్ణారావు, పాడేరు**

✔: పొలం గట్లపై బంతిపూల మొక్కలను పెంచడం ద్వారా వరిని ఆశించే చీడపీడల బెడద తగ్గుతుంది. క్రిమికీటకాలు, ఇతర పురుగులు బంతిపూలను ఆశిస్తాయి. తద్వారా వరి పంటకు మేలు జరుగుతుంది.

? రబీలో నీటి సదుపాయం ఉండటంతో 2 ఎకరాల్లో వేరుసెనగ వేశా. అధిక దిగుబడులు రావాలంటే ఏం చేయాలి. **–రాంబాబు తాజంగి**

✔: ఎకరాకు 200 కేజీల జిప్సం పూత దశలో మొక్కల మొదళ్లలో వేయడం ద్వారా మంచి దిగుబడి సాధించవచ్చు.

? ఎకరా విస్తీర్ణంలో మొక్కజొన్న వేశా. పైరును కత్తెర పురుగు ఆశించింది. నివారణకు ఏం చేయాలి. **– అప్పారావు. జి.మాడుగుల**

✔: పురుగు ఉద్ధృతి అధికంగా ఉంటే ఎకరాకు 200 లీటర్ల నీటిలో ఎమామెక్టిన్ బెంజోయేట్ 80 గ్రాములు / స్పైనోశాడ్ 60 మి.లీ. కలిపి ఆ ద్రావణాన్ని మొక్కలు, ఆకులు తడిచేలా పిచికారీ చేయాలి.



రైతులు ప్రశ్నలు, సందేహాలకు పాడేరు ఏరువాక కేంద్రం విస్తరణ విభాగం సీనియర్ శాస్త్రవేత్త **డాక్టర్ ప్రదీప్‌కుమార్** సమాధానాలు ఇచ్చారు. **– న్యూస్‌టుడే, చింతపల్లి**

సాగులో సందేహాలా.. ఫోన్ చేయండి

రైతుల ప్రశ్నలు, సందేహాలకు అనకాపల్లి పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త దాడి ఉమా మహేశ్వరరావు సమాధానాలిస్తారు. మంగళవారం ఉ. 10- సా. 4 గంటల వరకు **9441075852** నంబరుకు ఫోన్ చేయవచ్చు.

స్వల్పంగా పెరిగిన బెల్లం ధరలు

అనకాపల్లి, న్యూస్‌టుడే: అనకాపల్లి మార్కెట్‌లో గత వారం రోజులుగా అన్ని రకాల బెల్లం ధరలు స్వల్పంగా పెరిగాయి. రంగులు వంద కేజీలకు రూ.35, మధ్య రకాలు రూ.10, నాసి రకాలు రూ.20 ధరలు పెరిగాయి.

రకం	గత వారం	ఈ వారం
రంగులు	3,830	3,865
మధ్య	3,575	3,585
నాసి	3,220	3,240

ఉద్యానంలో..

మిశ్రమ సాగు

అనకాపల్లి, న్యూస్‌టుడే: ఉద్యాన పంటల సాగులో మిశ్రమ విధానాన్ని ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒకే భూమిలో నాలుగు రకాల పంటలను పండించేలా రైతులకు అవగాహన కార్యక్రమాలు చేపడుతోంది. వేరు వ్యవస్థ ఆధారంగా మిశ్రమ పంటలుగా వేటిని సాగు చేయాలనే అంశంపై ఇప్పటికే శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. అనేక మంది రైతులు కొబ్బరి, అరటి, జీడిమామిడి, మామిడి తోటలలో అంతర పంటలు సాగు చేస్తున్నారు. అనకాపల్లి ప్రాంతంలో కొబ్బరిలో అల్లం, కంద అంతర పంటలుగా పండిస్తున్నారు. రాంబిల్లి మండలంలో కొబ్బరిలో కోకో అంతర పంటగా వేస్తున్నారు. గొలుగొండ, రావికమతం ప్రాంతాల్లో మామిడి మొక్కదశలో అంతర పంటలుగా కూరగాయలు సాగు చేస్తున్నారు.

కొబ్బరిలో అంతర పంటగా వేసిన కంద

★ ఒకే భూమిలో నాలుగు రకాల పంటలను పండించడం ద్వారా ఒక పంట దెబ్బతిన్నా మరో పంట రైతును ఆదుకుంటుంది. గతేడాది మంచు కారణంగా మామిడి పూత రాలిపోయింది. ఫలితంగా దిగుబడులు పడిపోతాయని రైతులు ఆందోళన చెందారు. మూడేళ్లగా కొబ్బరి దిగుబడులు తగ్గిపోయాయి. రెండేళ్ల కిందట జీడిమామిడి పూత రాక దిగుబడులు సగానికి పడిపోయాయి. ఇలా ఏటా ఏదో ఒక ఉద్యాన పంట దెబ్బతింటూనే ఉంది. ఒకే పంటను వేసే రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు.

★ ఉద్యాన పంటలు వేర్ల ద్వారా ఆహారం తీసుకుంటాయి. కొబ్బరి చెట్టు వేర్లు రెండు మీటర్ల లోతు వరకు వెళ్తాయి. సాధారణంగా ఒక్క కొబ్బరి పంటనే సాగు చేస్తే ఎకరాకు 60 మొక్కలు నాటుకోవాలి. మిశ్రమ పంటల విధానంలో పొలం చుట్టూ కొబ్బరి మొక్కలు వేసుకోవాలి. ఎకరాకు 35 మొక్కలు సరిపోతాయి.

★ మామిడి, జామ మొక్కల వేర్లు 1.5 మీటర్ల లోతు వరకు వెళ్తాయి. వీటిలో ఏదో ఒకదాన్ని రెండో పంటగా వేసుకోవాలి. ఒక్క మామిడి మాత్రమే వేస్తే ఎకరాకు 70 మొక్కలు అవసరం. మిశ్రమ విధానంలో 40 మొక్కలు సరిపోతాయి. జామ అయితే మిశ్రమ విధానంలో 100 మొక్కలు నాటుకోవాలి.

★ మూడో పంటగా బొప్పాయి/ అరటి వేసుకోవచ్చు. వీటి వేర్లు 0.5 మీటర్ల లోతు వరకు వెళ్తాయి. బొప్పాయి ఒక్కటే అయితే 600 మొక్కలు సరిపోతాయి. అరటి అయితే 80 మొక్కలు అవసరమవుతాయి. నాలుగో పంటగా కాయగూరలు వేసుకోవాలి. వీటి వేర్లు 0.2 నుంచి 0.3 మీటర్ల లోతులోనే ఉంటాయి. నాలుగు రకాల పంటలు వేసుకున్నా.. మొక్కలకు పోషకాలు లభించడంలో ఎటువంటి ఇబ్బంది ఉండదని ఉద్యాన శాఖ అధికారులు పేర్కొన్నారు.

విధి నిర్వహణలో నిర్లక్ష్యం తగదు

చింతపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: వైద్యులు, సిబ్బంది విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినా, ఉన్నతాధికారుల అనుమతులు లేకుండా విధులకు గైర్హాజరైనా శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్‌వో కృష్ణమూర్తి నాయక్ హెచ్చరించారు. లంబసింగి ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాజరు, మూమెంట్ రిజిస్టర్ పరిశీలించారు. వైద్యసిబ్బంది అందిస్తున్న సేవలపై రోగులను అడిగి తెలుసుకున్నారు. గర్భిణులను ప్రసవానికి వారం రోజుల ముందుగానే వసతి గృహాలకు తరలించాలని పేర్కొన్నారు. గర్భిణులకు తల్లిపాల ప్రాముఖ్యత, వ్యాధి నిరోధక టీకాలు, పోషకాహారంపై అవగాహన కల్పించారు. పీహెచ్‌సీ వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

లంబసింగి పీహెచ్‌సీలో రోగితో మాట్లాడుతున్న డీఎంహెచ్‌వో కృష్ణమూర్తి నాయక్

సహాయ కలెక్టర్ వాహనంలో క్షతగాత్రుడి తరలింపు


ప్రమాద స్థలంలో క్షతగాత్రుడు శ్రీనివాస్

పాడేరు, న్యూస్‌టుడే: పాడేరులోని తలారిసింగిలో సోమవారం మధ్యాహ్నం ద్విచక్రవాహనాన్ని ఎదురుగా వస్తున్న జీపు ఢీకొంది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనదారుడు తీవ్రగాయాలై రోడ్డుపై కొట్టుమిట్టాడుతుండగా.. ఆ సమయంలో కలెక్టరేట్ నుంచి వస్తున్న సహాయ కలెక్టర్ సాహిత్ తన వాహనంలో ఎక్కించుకుని పాడేరు జిల్లా ఆసుపత్రికి తరలించారు. స్థానిక వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యసేవలు అందించాలని సూచించారు. క్షతగాత్రుడు డుంబ్రిగుడ మండలం లైగండ ఇసుకగరువు గ్రామానికి చెందిన శ్రీనివాసరావుగా గుర్తించారు.

బంగ్లాదేశ్‌లో బందీలుగా ఉన్న మత్స్యకారులకు విముక్తి

విశాఖపట్నం, న్యూస్‌టుడే: బంగ్లాదేశ్‌లో బందీలుగా ఉన్న మత్స్యకారులకు ఎట్టకేలకు విముక్తి లభించింది. ఈ మేరకు అక్కడి ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల కాపీలు తమకు అందినట్లు ఏపీ బోటు ఆపరేటర్ల సంఘం నాయకులు పీసీ అప్పారావు, మైలపల్లి లక్ష్మణరావు, పరశురాముడు, ముగ్గం బాలాజీ, జనసేన నాయకులు గరికిన రవి, బోటు యజమాని సత్యనారాయణ తెలిపారు. ఈ మేరకు సోమవారం మధ్యాహ్నం చేపలరేవులో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు. గత ఏడాది అక్టోబరు 22వ తేదీన ఎంఎం 735 బోటులో చేపలవేటకు బయలుదేరిన మత్స్యకారులు పొరపాటున బంగ్లాదేశ్ సముద్ర జలాల్లోకి వెళ్లడంతో అక్కడి ప్రభుత్వం వారిని అదుపులోకి తీసుకుందన్నారు. అప్పటి నుంచి బందీలుగా ఉన్న వారిని విడిపించేందుకు కూటమి నేతల ద్వారా చేసిన ప్రయత్నాలు ఫలించాయన్నారు. ఎట్టకేలకు అక్కడి జైలులో ఉన్న 23 మంది మత్స్యకారులను విడుదల చేసేందుకు ఆ ప్రభుత్వం అంగీకరించిందని, వారిలో విశాఖకు చెందిన 9 మంది ఉన్నట్లు వివరించారు. ఈ మేరకు న్యాయవాది ద్వారా తమకు ఉత్తర్వులు అందాయని, కొద్ది రోజుల్లో మిగిలిన అధికారిక ప్రక్రియలన్నీ పూర్తి చేసుకొని మత్స్యకారులు స్వస్థలానికి వస్తారని వారు పేర్కొన్నారు. ఇదే విషయాన్ని బాధిత మత్స్యకార కుటుంబాలకు తెలియజేసి, మిఠాయిలు అందజేయగా వారంతా సంతోషించారన్నారు.

వ్యసనాలకు దూరంగా ఉంటాం

పెదబయలు, న్యూస్‌టుడే: వ్యసనాలకు దూరంగా ఉంటామని ముంచంగిపుట్టు మండలం కిలగాడ గ్రామస్థులు ప్రతిజ్ఞ చేశారు. కిలగాడలో సత్యసాయిబాబా సేవా సమితి ఆధ్వర్యంలో సోమవారం సమావేశం ఏర్పాటు చేశారు. కిలగాడలో సత్యసాయి సేవా కార్యక్రమాలు, ఏప్రిల్ నెలలో పుట్టపర్తి ప్రయాణం తదితర విషయాలపై చర్చించారు. ఇక నుంచి గ్రామంలో కల్లు, నాటుసారా తాగబోమని, విక్రయించమని, మద్యపానం, ధూమపానానికి దూరంగా ఉంటామని గ్రామస్థులు తీర్మానించారు.

చెడు అలవాట్లకు దూరంగా ఉంటామని సాయిబాబా చిత్రపటాలతో ప్రతిజ్ఞచేస్తున్న గ్రామస్థులు

కేజీబీవీ విద్యార్థిని ఆత్మహత్య

కె.కోటపాడు, న్యూస్‌టుడే: కింతాడ కస్తూర్బాగాంధీ విద్యాలయం (కేజీబీవీ) పదో తరగతి విద్యార్థిని ఆదివారం రాత్రి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పండగ సెలవులకు స్వగ్రామం పొడుగుపాలెం వచ్చింది. ఆదివారం మధ్యాహ్నం తల్లిదండ్రులు, సోదరుడు పొలం పనులకు వెళ్లగా. బాలిక పశువులను మేతకు తీసుకొచ్చి తిరిగి ఇంటికి తిరిగి వచ్చేసింది. పొలం పనులు ముగించుకొని ఇంటికి వచ్చి చూడగా కుమార్తె ఉరేసుకొని కనిపించడంతో వెంటనే కె.కోటపాడు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఎ.కోడూరు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

కుటుంబ కలహాలతో యువకుడు..

రావికమతం, న్యూస్‌టుడే: కుటుంబ కలహాలతో తరచూ ఇంటి పరువు వీధిన పడుతోందన్న మనస్తాపంతో ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. కొత్తకోట ఎస్సై శ్రీనివాస్ కథనం ప్రకారం.. కిత్తంపేటకు చెందిన కర్రి రమణ, రమణమ్మ దంపతులు మేకలు మేపుతూ జీవనం సాగిస్తున్నారు. వీరి పెద్ద కుమారుడు శ్రీను (20) డిగ్రీ చదువుతున్నాడు. తండ్రి మద్యపానానికి బానిస కావడంతో తల్లిదండ్రుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీంతో ఇంటి పరువు వీధిన పడుతోందని శ్రీను బాధ పడేవాడు. పరిస్థితిలో మార్పులేకపోవడంతో శనివారం కొత్తకోట నుంచి గడ్డిమందు తెచ్చుకుని కూల్‌డ్రింక్‌లో కలిపి తాగాడు. మధ్యాహ్నానికి పరిస్థితి విషమించడంతో నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి విశాఖ కేజీహెచ్‌కు తీసుకెళ్లారు. అక్కడి నుంచి మరో ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై చెప్పారు. పోస్టుమార్టం అనంతరం కిత్తంపేటలో అంత్యక్రియలు నిర్వహించారు.


శ్రీను (పాత చిత్రం)

విధులకు వెళ్తుండగా వెంటాడిన మృత్యువు


కిరణ్‌కుమార్ (పాత చిత్రం)

అన్నవరం, న్యూస్‌టుడే : సంక్రాంతికి కుటుంబసభ్యులతో గడిపి తిరిగి విధులకు వెళ్తున్న యువకుడిని మృత్యువు వెంటాడింది. జాతీయ రహదారిపై అన్నవరం వద్ద సోమవారం సాయంత్రం 5.30 గంటలకు జరిగిన రోడ్డు ప్రమాదంలో కాకినాడ జగన్నాథపురానికి చెందిన గుడివాడ కిరణ్‌కుమార్ (40) అక్కడికక్కడే మృతి చెందారు. అచ్యుతాపురంలోని ఓ ఫార్మా కంపెనీలో కిరణ్ పనిచేస్తున్నారు. పండగ సందర్భంగా ఏలేశ్వరంలో అత్తవారింట కొన్ని రోజులున్నారు. అక్కడి నుంచి కాకినాడ వెళ్లిన అతడు ద్విచక్ర వాహనంపై విధులకు వెళ్తుండగా సత్యదేవా డిగ్రీ కళాశాల వద్ద ఆయిల్ ట్యాంకరు ఢీకొంది. కిరణ్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తుని ఆసుపత్రికి తరలించారు.

వ్యాను బోల్తా.. వలస కార్మికుడి దుర్మరణం

అచ్యుతాపురం: సెజ్ రోడ్డులో వ్యాన్ బోల్తాపడి వలస కార్మికుడు మృతి చెందాడు. ఝార్ఖండ్‌కు చెందిన రాబిన్ మర్నాడీ (32) రెండేళ్ల కిందట ఉపాధి కోసం ఇక్కడకు వచ్చాడు. ఫార్మా కంపెనీలో గుత్తేదారు వద్ద పనిచేస్తున్నాడు. సోమవారం గూడ్స్ వ్యానులో వెళ్తుండగా ప్రమాదం జరిగింది. తీవ్రంగా గాయపడిన అతడ్ని విశాఖ కేజీహెచ్‌కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు.

చికెన్ ధరలు

(కిలోకి - రూ.లలో)

	వెన్‌కాబ్	బ్యాగ్
ఫారం గేటు	145	142
లైవ్	172	162
డ్రెస్డ్	249	294
స్కిన్‌లెస్	284	304

(c) eenadu

మేమున్నాం.. మీకు తోడుగా
పాడేరు 89853 66570 | అరకులోయ: 63034 86346 | చింతపల్లి: 94404 07658

ముంచంగిపుట్టు: ముంచంగిపుట్టు నుంచి కుమడ వెళ్లే రహదారిలో కరిముఖిపుట్టు, నందిమెట్ట గ్రామాల మధ్య ఉన్న వంతెన సమీపంలో రోడ్డు మధ్యలో ఏర్పడిన గొయ్యి ప్రమాదకరంగా ఉంది. మరమ్మతులు చేయించాలి. – **భగత్‌రామ్, స్థానికుడు** ✓: గుంతను పరిశీలించాం. మరమ్మతులు చేయిస్తాం. – **రాముడు, ఏఈ, గి.సం.శాఖ, ముంచంగిపుట్టు**

పెదబయలు,న్యూస్‌టుడే: జామిగుడ పంచాయతీ గుంజివాడ వంతెన నిర్మాణ పనులను అసంపూర్తిగా వదిలేశారు. పనులు ప్రారంభించి ఇక్కట్లు తొలగించాలి - **పాంగి కామేశ్వరరావు, తెలుగు యువత నాయకుడు** ✓: గుత్తేదారుతో ఇప్పటికే మాట్లాడాం. త్వరలో పనులు ప్రారంభిస్తాం. – **రాము, గిరిజన సంక్షేమ శాఖ, జేఈ, పెదబయలు**

మార్గశిర మాస పూజలు

చింతపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: బౌడ గ్రామంలోని చండీ సహిత మృత్యుంజయ బౌడేశ్వర స్వామి శివాలయంలో మార్గశిర మాసం మొదటి సోమవారం సందర్భంగా అర్చకుడు శర్మ ఆధ్వర్యంలో అభిషేకాలు, శివ సహస్రనామ పూజలు ఘనంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులు ఆలయం వద్దనున్న కాలభైరవుని దర్శించుకున్నారు. భక్తులకు తీర్థప్రసాదాలు పంచిపెట్టారు.

శివలింగానికి పూజలు చేస్తున్న అర్చకుడు, భక్తులు

దారి దారుణంగా మారి!

పెదబయలు, న్యూస్‌టుడే

కొరవంగి బస్సు సర్వీసు రద్దు

మన్యంలోని మారుమూల గ్రామాల రహదారులు దారుణ స్థితిలో ఉన్నాయి. ప్రజలు రాకపోకలకు నానా అవస్థలు పడుతున్నారు. ఏళ్ల క్రితం మరమ్మతులకు గురైనా పట్టించుకునేనాథుడు కరవయ్యాడు. తారురోడ్లు నామరూపాల్లేకుండా పోయాయి. వాహనదారులు రాకపోకలకు రెట్టింపు సమయాన్ని వెచ్చించాల్సి వస్తోంది.

పెదబయలు మండలంలోని కుజుభంగి నుంచి రూఢకోటకు సుమారు పదికిలోమీటర్లలోపే దూరం అంది. గతంలో ఈ రహదారి బాగుండటంతో కొరవంగి వరకు ఆర్టీసీ బస్సు సర్వీసుండేది. పాడేరు, పెదబయలు మండలాల్లోని అనేకమంది ఉద్యోగులు, ప్రజలకు ఉపయోగకరంగా ఉండేది. సుమారు ఐదేళ్ల క్రితం ఈమార్గం మరమ్మతులకు గురైంది. పెద్దపెద్ద గోతులు పడటంతో ఆర్టీసీ బస్సు సర్వీసును రద్దుచేశారు. నాడు చిన్నచిన్న మరమ్మతులకు రూ.వేలల్లో వెచ్చించి ఉంటే బాగుపడే రహదారి నేడు పూర్తిగా ధ్వంసమైంది. ప్రస్తుతం మట్టిరోడ్డును తలపిస్తుండటంతో రూ.లక్షల్లో ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. ఈ మార్గానికి నిధులు మంజూరుకాకపోవడంతో ఈప్రాంత ఉద్యోగులు, ప్రజలు ముంచంగిపుట్టు మీదుగా రూఢకోట, కుమడ, బూసిపుట్టు బస్సు సర్వీసుపై ఆధారపడి రాకపోకలు చేస్తున్నారు. దీని కారణంగా రెట్టింపు దూరమే కాక అదనపు సమయం పడుతోంది. రహదారి పూర్తిగా ఛిద్రమవ్వడంతో వాహనాలు పాడైపోతున్నాయని పలువురు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కుజుభంగి- రూఢకోట రహదారికి మరమ్మతులు చేసి.. కొరవంగి బస్సును పునరుద్ధరిస్తే రెండు మండలాల ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది. అధికారులు ఆదిశగా చర్యలు చేపట్టాలని పలువురు ఉద్యోగులు, ప్రజలు విన్నవిస్తున్నారు.

కుజుభంగి నుంచి రూఢకోట మార్గంలో భారీ గుంత

కుమడ-జామిగుడ మధ్యలో ఛిద్రమైన సీసీ రోడ్డు

రెండేళ్లకే కోత

కుమడ నుంచి జామిగుడ మీదుగా ఒడిశా సరిహద్దు వరకు నిర్మించిన రహదారి పలుచోట్ల ఛిద్రమై ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేస్తోంది. పలుచోట్ల కోతకు గురై ప్రమాదకరంగా తయారైంది. బూసిపుట్టు సమీపంలో సిమెంటు రోడ్డు పూర్తిగా దెబ్బతింది. పీఎంజీఎస్‌వై కింద నిర్మించిన ఈ రహదారిని రెండేళ్ల క్రితమే వినియోగంలోకి తీసుకొచ్చారు. ఐదేళ్ల వరకు ఏ చిన్న మరమ్మతుకు గురైనా గుత్తేదారే పనులు చేయించాలనే నిబంధన ఉండడంతో.. అధికారులు స్పందించి వెంటనే మరమ్మతులు చేయించాలని పలువురు కోరుతున్నారు. దీనిపై పీఐయూ జేఈ అశోక్‌కుమార్‌ను 'న్యూస్‌టుడే' వివరణ కోరగా.. రహదారిని పరిశీలించి, గుత్తేదారుతో మాట్లాడి మరమ్మతులు చేయిస్తామని పేర్కొన్నారు.

సామూహిక అక్షరాభ్యాసం 23న

అరకులోయ పట్టణం, న్యూస్‌టుడే: అరకులోయ విజ్ఞాన భారతి పాఠశాలలో ఈనెల 23న మాఘశుక్ల పంచమి సందర్భంగా చిన్నారులకు సామూహిక అక్షరస్వీకార మహోత్సవాన్ని నిర్వహించనున్నట్లు ప్రధానాచార్యులు రాజు తెలిపారు. అరకులోయతోపాటు పాడేరు, చింతపల్లి, హుకుంపేట, జిమాడుగుల, కొయ్యూరు విజ్ఞాన భారతి పాఠశాలల్లోనూ ఈ కార్యక్రమం నిర్వహిస్తారన్నారు. ఆసక్తిగల చిన్నారుల తల్లిదండ్రులు 23న ఉదయం 10.30 లోగా చేరుకోవాలని సూచించారు.

పరీక్షలకు హాజరు తప్పనిసరి

పెదబయలు, న్యూస్‌టుడే: ఇంటర్ ప్రథమ సంవత్సర విద్యార్థులకు ఈనెల 21, 23 తేదీల్లో జరిగే నైతిక మానవీయ విలువలు, పర్యావరణ విద్యపరీక్షలకు ప్రతిఒక్కరూ తప్పనిసరిగా హాజరుకావాలని పెదబయలు గురుకుల కళాశాల, ముంచంగిపుట్టు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్స్ కేశవరావు, కె.కె.దొర తెలిపారు. ఈ పరీక్షలకు హాజరై ఉత్తీర్ణత సాధించకపోతే.. ఇంటర్ ఉత్తీర్ణులైనా ఒరిజినల్ మార్కుల జాబితా రాదని పేర్కొన్నారు. ★ ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థులకు ఈనెల 24 నుంచి 31 వరకు ప్రీ ఫైనల్ -2 పరీక్షలు జరగనున్నాయని ప్రిన్సిపల్స్ చెప్పారు.

శిథిల భవనంలో భయంభయం

ముంచంగిపుట్టు మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో భవనం శిథిలమై మరమ్మతులకు ఎదురుచూస్తోంది. మండల ఇంజినీరు, విద్యాశాఖలు వినియోగిస్తున్న భవనంపై చెట్టు కూలి ధ్వంసమయ్యింది. రేకులు, గోడలు విరిగి నేలపాలయ్యాయి. ఇది జరిగి రెండేళ్లు కావస్తున్నా మరమ్మతులు చేపట్టక ఉద్యోగులు బిక్కుబిక్కుమంటూ విధులు నిర్వర్తిస్తున్నారు. విద్యాశాఖ అధికారులు, సిబ్బంది తమ సొంత నిధులతో ఒక వైపు రేకులు అమర్చి పుస్తకాల గోదాముగా వినియోగిస్తున్నారు. మరమ్మతులు చేయించాలని పలువురు కోరుతున్నారు.
– ముంచంగిపుట్టు, న్యూస్‌టుడే

క'న్నీటి' కష్టాలు

మారుమూల గిరిజన గ్రామాల్లో తాగునీటి కష్టాలు తప్పడం లేదు. కంద్రుం పంచాయతీ పీవీటీజీ గ్రామం కుకడబెడ్డలో బండరాయిలోని చెమ్మ నీటితో అక్కడి ప్రజలు దాహం తీర్చుకుంటున్నారు. కలుషిత నీటితో రోగాలబారిన పడాల్సి వస్తోందని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సౌర విద్యుత్తు మోటారు ద్వారా అంతంతమాత్రంగా నీరు అందుతోందని చెబుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి పూర్తిస్థాయిలో తాగునీటిని అందించాలని విన్నవిస్తున్నారు.
– డుంబ్రిగుడ, న్యూస్‌టుడే

పొంచి ఉన్న ప్రమాదం

కరిముఖిపుట్టు పంచాయతీ రకాసీరాయి గ్రామ సమీపంలో ఉన్న పాఠశాల భవనం ప్రమాదకరంగా ఉంది. ఇరవై ఏళ్ల క్రితం నిర్మించిన భవనం గోడలు బీటలు వారి, స్లాబు పెచ్చులూడి, ఇనుప చువ్వలు బయటపడి.. ఏ క్షణంలోనైనా కూలిపోయేలా దర్శనమిస్తోంది. సిమెంటు స్తంభాలు విరిగి పడిపోయేలా ఉన్నాయి. గోడలపై పిచ్చిమొక్కలు పెరిగాయి. రకాసీరాయి గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలను వెచ్చంగి గ్రామానికి తరలించిన అధికారులు.. ఈ భవనాన్ని నిరుపయోగంగా వదిలేశారు. గ్రామంలో పిల్లలు అక్కడకు చేరి ఆడుకుంటుంటారు. రైతులు అక్కడే పశువులు కాస్తుంటారు. ముంచంగిపుట్టు నుంచి రూఢకోట వైపు కాలిబాటన వెళ్లే ప్రజలు దీని కింద సేదతీరుతుంటారు. ఈ భవనాన్ని నేలమట్టం చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.
– ముంచంగిపుట్టు, న్యూస్‌టుడే

కూలిపోయే దశలో బడి భవనం

వంతెన.. కలగానే మిగిలేనా?

యు.చీడిపాలెం పంచాయతీ గొట్టెలపాడు సమీపంలోని బూడిద గెడ్డపై వంతెన నిర్మాణం కలగానే మిగులుతోందని ఆప్రాంత ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యు.చీడిపాలెంకు బూడిదగెడ్డ మీదుగానే వెళ్లాలి. ఆ పంచాయతీలోని గొట్టెలపాడు, ఉల్లిగుంట, ఎర్రగొండ తదితర గ్రామాల ప్రజలంతా ఇదే రహదారిపై రాకపోకలు సాగిస్తుంటారు. వర్షాకాలం వచ్చిందంటే గెడ్డ ఉద్ధృతంగా ప్రవహిస్తుంటుంది. ఒక్కో సందర్భంలో గెడ్డ ఉద్ధృతి రెండు రోజుల వరకు తగ్గకపోవడంతో వారికి బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోతుంటాయి. దీనిపై వంతెన నిర్మించాలని దశాబ్దాల తరబడిగా అక్కడి ప్రజలు మొరపెడుతున్నారు. గత ప్రభుత్వంలో వంతెన నిర్మాణానికి రూ.2 కోట్లు మంజూరు చేసి టెండర్లు పిలిచారు. ఐదుమార్లు టెండర్లు పిలిచినా.. బిల్లులు సకాలంలో చెల్లించడం లేదన్న కారణంతో గుత్తేదారులెవరూ ముందుకు రాలేదు. ఫలితంగా వంతెన నిర్మాణం కలగానే మిగిలిపోయింది. కూటమి ప్రభుత్వమైనా దృష్టిసారించి ఈ సమస్య పరిష్కరించాలని అక్కడి ప్రజలు కోరుతున్నారు.
– కొయ్యూరు, న్యూస్‌టుడే

వర్షాకాలంలో బూడిదగెడ్డ ఉద్ధృతి

గొందిపాలెంలో సమస్యలు పరిష్కరించరూ..

సీలేరు, న్యూస్‌టుడే: ధారకొండ పంచాయతీ గొందిపాలెం గ్రామ సమస్యలను పరిష్కరించాలని తెదేపా జిల్లా మాజీ కార్యదర్శి ముక్కలి మహేష్ సోమవారం కోరారు. గొందిపాలెం నుంచి రుష్యాగుడ వరకూ రహదారి సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. సిమెంటు రహదారి నిర్మించాలని, అంగన్‌వాడీ కేంద్రం ఏర్పాటు చేయాలన్నారు. సీపీఐ నాయకుడు గొల్లోరి సదునో, గ్రామస్థులు సంజీవరావు, కొర్రా సొన్ను, రామచంద్రరావు, సోమనాథ్ తదితరులు పాల్గొన్నారు.

ఉపాధి కల్పించండి

డుంబ్రిగుడ, న్యూస్‌టుడే: డుంబ్రిగుడ ఏకలవ్య పాఠశాల నిర్మాణానికి భూములిచ్చిన తమకు ఉపాధి కల్పించి న్యాయం చేయాలని గిరిజనులు కోరారు. పాఠశాల ప్రాంగణంలో సోమవారం ఆందోళన చేపట్టారు. డొంబు తదితరులు మాట్లాడుతూ.. విద్యాలయ నిర్మాణం చేపడితే శాశ్వత ఉపాధి కల్పిస్తామని చెప్పడంతో భూములు ఇచ్చామన్నారు. ప్రస్తుతం బయట వ్యక్తులకు ఉపాధి కల్పించడం దారుణమన్నారు. ఎంపీటీసీ సభ్యుడు రామారావు, ఎంపీటీసీ మాజీ సభ్యురాలు రాందాస్ తదితరులు పాల్గొన్నారు.

పాఠశాల ప్రాంగణంలో బాధితుల ఆందోళన

మలుపులో కార్ల ఢీ

పెదబయలు, న్యూస్‌టుడే: అరడకోట పంచాయతీ చుట్టుమెట్ట మలుపు వద్ద సోమవారం రెండు కార్లు ఢీకొన్నాయి. మలుపువద్ద రెండు వాహనాలు వేగంగా రావడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని ఎస్సై వెంకటేష్ పేర్కొన్నారు.

ప్రమాదానికి గురైన కార్లు

వేమన పద్యాలతో తెలుగు సమాజానికి వెలుగులు

పాడేరు, న్యూస్‌టుడే: వేమన పద్యాలు కేవలం సాహిత్యం మాత్రమే కాదని.. అవి సమాజంలోని మూఢనమ్మకాలను పారద్రోలే ఆయుధాలని కలెక్టర్ దినేష్‌కుమార్ పేర్కొన్నారు. ప్రజా కవి, సమాజ సంస్కర్త యోగి వేమన జయంతి సందర్భంగా సోమవారం కలెక్టరేట్‌లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. తెలుగు సమాజానికి తన పద్యాలతో యోగి వేమన వెలుగు నింపారని పేర్కొన్నారు. నేటితరానికి స్ఫూర్తి ప్రదాత అని కొనియాడారు. సహాయ కలెక్టర్ సాహిత్, ఇన్‌ఛార్జి డీఆర్‌ఓ అంబేడ్కర్, ఇన్‌ఛార్జి ఆర్డీఓ లోకేశ్వరరావు, పరిపాలనాధికారి ప్రసాద్‌రావు పాల్గొన్నారు.

వేమన చిత్రపటానికి నివాళి అర్పిస్తున్న కలెక్టర్ దినేష్‌కుమార్

జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారిగా కరుణాకర్

పాడేరు, న్యూస్‌టుడే: జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారిగా డాక్టర్ మంచు కరుణాకర్ బాధ్యతలు స్వీకరించారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో సహాయ సంచాలకులుగా పనిచేస్తూ పదోన్నతిపై ఇక్కడకు వచ్చారు. అనంతరం కలెక్టర్ దినేష్‌కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. జిల్లా వ్యవసాయాధికారి ఎస్.బి.ఎస్.నంద్, వెటర్నరీ సహాయ అధికారులు సృజన, సిబ్బంది పాల్గొన్నారు

మత్తుతో జీవితాలు చిత్తు

జి.మాడుగుల, న్యూస్‌టుడే: గంజాయి, మద్యం మత్తుకు అలవాటు పడితే భవిష్యత్తు నాశనం అవుతుందని సీఐ శ్రీనివాసరావు అన్నారు. గెమ్మెలిలో ప్రజలకు గంజాయి, మత్తు పదార్థాలతో అనర్థాలపై సోమవారం అవగాహన కల్పించారు. గ్రామస్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎస్సై సాయిరాం పడాల్, ఏపీఎస్పీ, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

కొయ్యూరు, న్యూస్‌టుడే: అసాంఘిక కార్యక్రమాలకు దూరంగా ఉండాలని మంప ఎస్సై శ్రీనివాస్ అన్నారు. బూదరాళ్ల పంచాయతీ సాకులపాలెం, నూకరాయితోట, బాలరేవుల గ్రామాల్లోని గిరిజనులతో సమావేశాలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. అధిక డబ్బులకు ఆశపడి గంజాయి కేసుల్లో ఇరుక్కోవద్దని సూచించారు.

ముంచంగిపుట్టు, న్యూస్‌టుడే: రోడ్డు భద్రతపై ప్రతిఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ఎస్సై నాని సూచించారు. ముంచంగిపుట్టులోని నాలుగు రోడ్ల కూడలి వద్ద అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ద్విచక్రవాహనచోదకులు హెల్మెట్ ధరించాలని పేర్కొన్నారు. అనంతరం వాహనతనిఖీలు నిర్వహించారు. సీఆర్పీఎఫ్ పోలీసులు పాల్గొన్నారు.

గిరిజనులతో మాట్లాడుతున్న మంప ఎస్సై శ్రీనివాస్

ముంచంగిపుట్టులో రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తున్న ఎస్సై నాని

పశు పోషణకు వెన్నుదన్ను!

చింతపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: పశు పోషణకు వెన్నుదన్నుగా.. పాడిరైతులకు అండగా నిలిచేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 19 నుంచి 31 వరకు ఉచిత పశువైద్యశిబిరాలు నిర్వహిస్తున్నారు. ఒక్కో మండలంలో రెండు బృందాలు సేవలందిస్తున్నాయి. రోజూ ఉదయం 9 గంటలకు బృందాలు వెళ్లి సాయంత్రం వరకు సేవలందిస్తున్నాయి. పశువైద్యాధికారులు బృందాలకు నేతృత్వం వహిస్తున్నారు.

లక్ష్మీపురంలో గోడపత్రికలు ఆవిష్కరిస్తున్న పశువైద్యాధికారులు

సేవలు ఇలా..

మొన్నటివరకు పశువైద్యశాలల్లో మందుల కొరత ఉండగా.. అన్ని ఆసుపత్రులకు వాటిని సరఫరా చేశారు. 35 రకాల మందులు ప్రతి ఆసుపత్రికి చేరవేశారు. గ్రామీణ పశుఆసుపత్రుల నుంచి ఈ బృందాల ద్వారా సేవలందించనున్నారు. ఒక్కో బృందంలో పశువైద్యాధికారితోపాటు మరో నలుగురు సిబ్బంది ఉంటారు. పశువైద్య చికిత్సలు, గర్భకోశ వ్యాధులకు చికిత్స, పశువ్యాధి నిర్ధారణ పరీక్షలు, వ్యాధి నిరోధక టీకాలు వంటి వాటిపై అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నారు. వైకాపా ప్రభుత్వంలో నిలిచిపోయిన పశువుల బీమాను ప్రస్తుతం పునరుద్ధరించారు. ఆవులు, మేకలు, గొర్రెలు, గేదెలు, కోళ్లు అన్నింటికీ బీమా చేస్తున్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా పశుగ్రాసానికి 90 శాతం రాయితీ అందిస్తున్నారు.

చింతపల్లి మండలంలో వివరాలు	
ఆవులు	33,839
గేదెలు	1599
గొర్రెలు	11,789
మేకలు	25,836

కొయ్యూరు, న్యూస్‌టుడే: శరభన్నపాలెం గ్రామంలో పశువైద్య శిబిరం నిర్వహించారు. పశువైద్యాధికారి కె.రాజేష్‌కుమార్, సర్పంచి కిముడు సత్యనారాయణ, ఉప సర్పంచి త్రిమూర్తులు, జేవీవో ఆశాజ్యోతి, వెటర్నరీ అసిస్టెంట్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

సీలేరు, న్యూస్‌టుడే: రింతాడ పంచాయతీ ముళ్లమెట్టలో పశువైద్యాధికారి లోకుల రమేష్ ఆధ్వర్యంలో శిబిరం ఏర్పాటు చేశారు. బీమా సౌకర్యాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఉప సర్పంచి సోమేశ్‌కుమార్ పాల్గొన్నారు.

ముందే సమాచారం

శిబిరం జరిగే ముందు రోజే గ్రామంలో దండోరా వేయించి గ్రామస్థులకు సమాచారం అందిస్తున్నాం. శిబిరంలో ఎక్కువ మంది పశుపోషకులకు మేలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నాం.
– శాలిని, పశువైద్యురాలు, చింతపల్లి

సద్వినియోగం చేసుకోండి

అనంతగిరి, న్యూస్‌టుడే: పశు వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి కరుణాకర్‌రావు పేర్కొన్నారు. అనంతగిరి పంచాయతీ లక్ష్మీపురం గ్రామంలో నిర్వహించిన శిబిరంలో ఆయన పాల్గొన్నారు. మూగజీవాలకు ఎటువంటి సమస్య వచ్చినా తమ దృష్టికి తీసుకురావాలన్నారు. పాడేరు ఉపసంచాలకులు జయరాజ్, అరకు ప్రాంతీయ ఆసుపత్రి సహాయ సంచాలకులు శ్రీనుబాబు, అనంతగిరి సర్పంచి రూతు, వైద్యాధికారులు అనిల్, గణేశ్వరరావు పాల్గొన్నారు.

నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు

జి.మాడుగుల, న్యూస్‌టుడే: వాహన సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కిస్తే కఠిన చర్యలు తప్పవని జి.మాడుగుల సీఐ శ్రీనివాసరావు, ఎస్సై సాయిరాం పడాల్ హెచ్చరించారు. ఈనెల 18న ఈనాడులో 'జీపుల్లో సాహస ప్రయాణం' శీర్షికన ప్రచురితమైన కథనానికి పోలీసులు స్పందించారు. జి.మాడుగుల మండలంలోని జీపు, ఆటో డ్రైవర్లు, యజమానులతో సోమవారం సమావేశమయ్యారు. ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటించాలన్నారు. మద్యం తాగి, అతి వేగంగా వాహనం నడపడం నేరమన్నారు. వాహనాలకు రికార్డులు తప్పనిసరిగా ఉండాలన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డ్రైవర్లు బాధ్యతగా వ్యవహరించాలని పేర్కొన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తామని, సురక్షితంగా వాహనాలు నడుపుతామని డ్రైవర్లతో ప్రతిజ్ఞ చేయించారు. పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

జీపు, ఆటో డ్రైవర్లతో ప్రతిజ్ఞ చేయిస్తున్న సీఐ శ్రీనివాసరావు, ఎస్సై సాయిరాం

సీటు కోసం ఫీట్లు

పెదబయలు, న్యూస్‌టుడే: సంక్రాంతి సెలవులు ముగిసి పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాలు తెరచుకోవడంతో తిరుగు ప్రయాణాలు మొదలయ్యాయి. పెదబయలులో సోమవారం వాహనాల కోసం గంటలతరబడి ప్రయాణికులు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోంది. బస్సుల్లో సీటు కోసం ఫీట్లు చేయాల్సి వస్తోంది. పెదబయలులో సోమవారం సంత కావడంతో మరిన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి.

సీలేరు, న్యూస్‌టుడే: సీలేరు నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకూ ఉన్న ఐదు బస్సులు ఖాళీ లేకపోవడంతో అవస్థలు తప్పలేదు. ఈ బస్సుల్లో కనీసం నిల్చోవడానికి వీల్లేకుండాపోయింది. మధ్యాహ్నం 12 గంటలకు సీలేరు నుంచి నర్సీపట్నం వెళ్లే బస్సులో సీటు కోసం సుమారు 120 మంది ఎగబడ్డారు.

బస్సులు ఖాళీ లేకపోవడంతో సీలేరులోనే ఉండిపోయిన ప్రయాణికులు

ఉపాధి పథకాన్ని యథావిధిగా కొనసాగించాలి

అరకులోయ పట్టణం, హుకుంపేట, న్యూస్‌టుడే: ఉపాధిహామీ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఉమామహేశ్వరావు అన్నారు. పథకంలో మార్పులు చేస్తూ కేంద్రం తీసుకువచ్చిన నూతన చట్టాన్ని వ్యతిరేకిస్తూ సీపీఎం ఆధ్వర్యంలో అరకులోయ మండలంలోని పలు గ్రామాల్లో సోమవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఆ పార్టీ నాయకులు ఉమామహేశ్వరరావు, రామారావు, దశరథ్, బుజ్జిబాబు, భగత్‌రాం పాల్గొన్నారు. మెరచింత గ్రామంలో సీపీఎం మండల కార్యదర్శి లక్ష్మణ్‌రావు ఆధ్వర్యంలో ప్రచారం చేపట్టారు. ఆయన మాట్లాడుతూ.. ఉపాధి పథకానికి కేంద్ర ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని విమర్శించారు. నాయకులు నాగరాజు, దేవయ్య, కొండబాబు తదితరులు పాల్గొన్నారు.

ముంచంగిపుట్టు, డుంబ్రిగుడ, న్యూస్‌టుడే: వనుగుమ్మ పంచాయతీలోని అసరాడ సమీపంలో మూడు రోడ్ల కూడలి వద్ద సీపీఎం నాయకులు శంకరరావు ఆధ్వర్యంలో ఉపాధి కూలీలు నిరసన తెలిపారు. రోజు కూలి రూ.600 లకు పెంచాలని డిమాండ్ చేశారు. నాయకులు గోపాల్‌రావు, సోనియా, రాధాకృష్ణ, సుకుదేవ్ తదితరులు పాల్గొన్నారు. కితలంగి పంచాయతీ బిల్లాపుట్టు గ్రామంలో సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు పోతురాజు శ్రామికులతో మాట్లాడారు. పని ప్రదేశాల్లో సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు.

చింతపల్లి, న్యూస్‌టుడే: ఉపాధి హామీ పథకం నిర్వీర్యానికి కేంద్రం కుట్ర చేస్తోందని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బోనంగి చిన్నయ్యపడాల్ అన్నారు. మండలంలోని పలు గ్రామాల్లో సీపీఎం నాయకులు ఇంటింటా ప్రచారం చేశారు. పినకొత్తూరు గ్రామంలో ఉపాధి శ్రామికులతో మాట్లాడారు. ప్రభుత్వాలపై పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. నాయకులు చిరంజీవి, లక్ష్మయ్య, నాగేష్, రాజు మల్లేష్ విజయ్ తదితరులు పాల్గొన్నారు.

అసరాడ కూడలిలో సీపీఎం నాయకుల నిరసన

పినకొత్తూరులో ఉపాధి శ్రామికులతో మాట్లాడుతున్న సీపీఎం నాయకులు చిన్నయ్యపడాల్, చిరంజీవి

బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం

అరకులోయ, న్యూస్‌టుడే: ఇటీవల మృతి చెందిన తెదేపా నాయకుల కుటుంబాలను జీసీసీ ఛైర్మన్ కిడారి శ్రావణ్‌కుమార్ సోమవారం పరామర్శించారు. జనంగుడ గ్రామంలో మాజీ వైస్ ఎంపీపీ అమ్మన్న తండ్రి ఫిలిప్ అనారోగ్యంతో మృతి చెందారు. జనంగుడ గ్రామాన్ని సందర్శించి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. సుంకరమెట్ట పంచాయతీ గంగుడి గ్రామానికి చెందిన తెదేపా నాయకులు బురిడి ప్రసాద్ అనారోగ్యంతో చనిపోయారు. ఆయన కుటుంబాన్ని ఓదార్చారు. పార్టీ కోసం శ్రమించిన నేతల కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని శ్రావణ్‌కుమార్ హామీ ఇచ్చారు. ఎస్టీ కమిషన్ సభ్యుడు సాయిరాం, సుబ్బారావు, జోగులు, బుజ్జిబాబు పాల్గొన్నారు.

జనంగుడలో బాధిత కుటుంబసభ్యులతో మాట్లాడుతున్న జీసీసీ ఛైర్మన్ శ్రావణ్‌కుమార్

సీలేరు, న్యూస్‌టుడే: గుండెకు శస్త్రచికిత్స చేసుకుని ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న ఏపీ ట్రైకార్ సంచాలకుడు కూడా కృష్ణారావును భాజపా నాయకులు కాకూరి శేఖర్, బొండ్ల చిరంజీవి, లకేరామ్‌ప్రసాద్ పరామర్శించారు.

తొలిరోజు హాజరు అంతంతమాత్రమే

పాడేరు పట్టణం, న్యూస్‌టుడే: సంక్రాంతి సెలవుల అనంతరం పాఠశాలలు సోమవారం నుంచి పునఃప్రారంభమయ్యాయి. తొలి రోజు ప్రాథమిక పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో హాజరైనా.. ఆశ్రమాలు, వసతిగృహాల్లో ఉంటూ చదువుతున్న వారు పెద్దగా రాలేదు. జిల్లా విద్యాశాఖాధికారితోపాటు మండల విద్యాశాఖాధికారులు పాఠశాలలను తనిఖీ చేశారు. పాడేరు మండలం తుంపాడ పాఠశాలను ఎంఈవో-2 సరస్వతీదేవి ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. అనంతరం ప్రధానోపాధ్యాయులు మోద ప్రసాద్‌కు పలు సూచనలు చేశారు.

మధ్యాహ్న భోజనాన్ని పరిశీలిస్తున్న ఎంఈవో-2 సరస్వతీదేవి

9.5 కిలోల కణితి తొలగింపు

అరకులోయ, న్యూస్‌టుడే: అరకులోయ ప్రాంతీయ వైద్యకేంద్రంలో శస్త్రచికిత్సతో మహిళ శరీరంలోని 9.5 కిలోల కణితిని వైద్యులు తొలగించారు. మొర్రిగుడ గ్రామానికి చెందిన వంతల లచ్చు పొత్తి కడుపులో నొప్పి, వాపుతో బాధపడుతూ అరకులోయ ఆసుపత్రికి వచ్చింది. పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆమె శరీరంలో అండాశయ కణితి ఉన్నట్లు గుర్తించారు. సోమవారం శస్త్రచికిత్స చేసి దీన్ని తొలగించారు. సూపరింటెండెంట్ రాము మాట్లాడుతూ.. ఇటువంటి శస్త్రచికిత్సలకు గతంలో కేజీహెచ్‌కు పంపించాల్సి వచ్చేదని, ప్రస్తుతం ఇక్కడే చేస్తున్నామన్నారు. వైద్యులు అప్పారావు, గీత, సిబ్బంది రాజకుమారి పాల్గొన్నారు.

పీఏసీఎస్‌లను ఆదుకోవాలని వినతి

డుంబ్రిగుడ, న్యూస్‌టుడే: పీఏసీఎస్‌లను బలోపేతం చేసి, గిరిజన రైతులకు సకాలంలో పంట రుణాలు మంజూరు చేయాలని డీసీసీబీ ఛైర్మన్ కోన తాతారావును స్థానిక పీఏసీఎస్ ఛైర్మన్ సుబ్బారావు కోరారు. సోమవారం జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిశారు.

సీలేరు, న్యూస్‌టుడే: జనసేన పార్టీలో కష్టపడే ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుందని డీసీసీబీ ఛైర్మన్ కోన తాతారావు హామీ ఇచ్చారని పార్టీ అరకు పార్లమెంటరీ కార్యనిర్వాహక సభ్యుడు గొర్లె వీరవెంకట్, మండల అధ్యక్షుడు బాలరాజు పేర్కొన్నారు. జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన్ను గూడెంకొత్తవీధి మండల జనసేన నాయకులు కలిసి పార్టీ పటిష్ఠతపై చర్చించారు.

(c) eenadu

ఈనాడు
అమరావతి
గుంటూరు
మంగళవారం జనవరి 20, 2026

గణతంత్ర వేడుకలకు ఏర్పాట్లు

తుళ్లూరు, న్యూస్‌టుడే: అమరావతిలోని రాయపూడి సమీపంలో ఈ నెల 26న నిర్వహించే గణతంత్ర వేడుకలకు జరుగుతున్న ఏర్పాట్లను సోమవారం ఏపీఎస్పీ ఐజీ రాజకుమారి, ఆరో బెటాలియన్ కమాండెంట్ కె.నగేష్‌బాబు పరిశీలించారు. ఇక్కడ జరుగుతున్న పోలీస్ రిహార్సల్స్‌లో పాల్గొన్నారు. వారి వెంట పరేడ్ కమాండర్ సుస్మిత, ట్రైనీ ఏసీపీ తరుణ్ పహ్వా, అసిస్టెంట్ పరేడ్ కమాండర్ టీవీఎన్ శ్రీనివాసరావు, ఏపీఎస్పీ 8వ బెటాలియన్, చిత్తూరు అసిస్టెంట్ కమాండెంట్ మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు.

సిద్ధమవుతున్న గ్యాలరీ

క్రీడా స్ఫూర్తి చాటండి..

'ఈనాడు' ఆధ్వర్యంలో మోతడక చలపతి ఇంజినీరింగ్ కళాశాలలో ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ ప్రజెంట్స్ ఈనాడు స్పోర్ట్స్ లీగ్ ప్రాంతీయ స్థాయి క్రికెట్ పోటీలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈసందర్భంగా క్రీడాకారులను పరిచయం చేసుకుంటున్న తుళ్లూరు డీఎస్పీ మురళీకృష్ణ. **-గుంటూరు క్రీడలు, తాడికొండ, న్యూస్‌టుడే**

చెత్త ఇలా పడేస్తారా..
పాచి అలాగే వదిలేస్తారా?

- నగరంలో కొత్త కమిషనర్ సుడిగాలి పర్యటన
- 2 రోజుల్లో సరిచేసుకోవాలని అధికారులకు హెచ్చరిక

నల్లచెరువు రిజర్వాయర్ ఆవరణలో అపరిశుభ్ర సంపును పరిశీలించి ఆగ్రహం వ్యక్తం చేస్తున్న కమిషనర్

ఈనాడు, అమరావతి

'చెత్త ఇలా పడేస్తారా.. పాచిపట్టి అధ్వానంగా అలా కనిపిస్తుంటే వదిలేస్తారా.. ప్రజలకు తాగునీరు సరఫరా అయ్యే ప్రాంతాన్ని ఇలా ఉంచడం ఎంతవరకు సబబు. వెంటనే పరిస్థితి మారాలి. రెండ్రోజుల్లో సరిచేసుకోవాలి. లేకుంటే బాధ్యులపై కఠిన చర్యలు తప్పవు' అంటూ గుంటూరు నగరపాలకసంస్థ కొత్త కమిషనర్ మయూర్ అశోక్ హెచ్చరికలు జారీ చేశారు. రెండ్రోజుల కిందటే ఆయన బాధ్యతలు తీసుకోగా.. ఆ క్షణమే తాగునీరు, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెడతామని స్పష్టం చేశారు. అన్నట్లుగానే సోమవారం ఉదయమే సుడిగాలి పర్యటన చేపట్టారు.

☛ నల్లచెరువు రిజర్వాయర్ వద్ద పరిస్థితులు చూసి ఆయన అసహనం వ్యక్తం చేశారు. సంపులు, ప్రెజర్ వాల్వుల వద్ద పాచి పట్టి, వ్యర్థాలతో నిండిపోవడాన్ని గమనించి సంబంధిత సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజారోగ్యంలో కీలకపాత్ర పోషించే తాగునీటి సరఫరాలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నీటి నమూనా పరీక్షల్లో ఏళ్ల తరబడి నెలకొన్న నిర్లక్ష్యం పైనా మయూర్ ఆరా తీశారు. ఇకపై మొక్కుబడిగా నమోదు చేస్తే సహించేది లేదని, సచివాలయాల వారీగా రోజూ తీసిన శాంపిళ్ల వివరాలు, ఫలితాలు గూగుల్ షీట్‌లో తప్పక నమోదు చేయాలని ఎమినిటీ కార్యదర్శులను ఆదేశించారు. మరమ్మతులు అవసరమైన తాగునీటి రిజర్వాయర్లపై నివేదిక కోరారు.

చెత్త సేకరణలో నిర్లక్ష్యం వద్దు: జీఎంసీలో చెత్తసేకరణ, తరలింపుపైనా నిర్లక్ష్యం వద్దని ప్రజారోగ్య అధికారులకు కమిషనర్ సూచించారు. గుంటూరు డంపింగ్ పాయింట్ల రహిత నగరమని, ఇలాంటి చోట ఆరుబయట ఎవరూ చెత్త వేయడానికి వీల్లేదన్నారు. దీనిపై అధికారులు అవగాహనతో ఉండాలని, ప్రజల్లో చైతన్యం కల్పిస్తూ నూరుశాతం ఇంటింటి చెత్తసేకరణ చేపట్టాలని ఆదేశించారు. వీధివ్యాపారులు, వ్యాపారసంస్థలు రోడ్లపై వ్యర్థాలు వేస్తే భారీ మొత్తంలో అపరాధ రుసుం విధించాలని ఆదేశించారు. ఈ క్రమంలోనే రామనామక్షేత్రం ప్రధాన రోడ్డు, నల్లచెరువు, ఏటుకూరు రోడ్డులోని ట్రాన్సిట్ పాయింట్లను పరిశీలించారు. అక్కడ వ్యర్థాలు పేరుకుపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పారిశుద్ధ్య నిర్వహణపై సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించారు. రెండ్రోజుల్లో పరిస్థితులు మారని పక్షంలో చర్యలు తప్పవని స్పష్టం చేశారు. జీఎంసీ కార్యాలయంలో జరిగిన అన్ని విభాగాల సమీక్షలోనూ తనదైన శైలిలో ఆయన సుతిమెత్తని హెచ్చరికలు పంపడంతో ఉద్యోగుల్లో అలజడి మొదలైంది.

నిద్రమత్తు... బతుకులు చిత్తు

వెంగళాయపాలెం వద్ద రోడ్డు ప్రమాదంలో నుజ్జయిన కారు

ఈనాడు, అమరావతి

రాత్రివేళ ప్రయాణాలు ప్రాణ సంకటంగా మారుతున్నాయి. డ్రైవర్లకు సరైన విశ్రాంతి లేకపోవడం, ప్రయాణంలో కనురెప్ప వాల్చినా కోలుకోలేని నష్టం జరుగుతోంది. జాతీయ రహదారుల్లో ప్రయాణించేవారు అలసిపోతే ప్రత్యేకంగా రోడ్డు పక్కన ఏర్పాటు చేసిన ప్రదేశాల్లో వాహనాలు నిలిపి విశ్రాంతి తీసుకోవాలి. సరైన సౌకర్యాలు లేక వాటిని అందరూ ఉపయోగించుకోవడం లేదు. అనుకున్న సమయానికి గమ్యం చేరుకోవాలన్న ఆత్రుతలో రాత్రివేళ కూడా ప్రయాణాలు చేస్తున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో కొన్ని ఘటనలు పరిశీలిస్తే వేకువజాము, నిద్రమత్తు దీనికి కారణాలుగా నిలుస్తున్నాయి.

వేకువజామునే రోడ్డు ప్రమాదాలు

ఉమ్మడి జిల్లాలో పలు ఘటనలు

మచ్చుకు కొన్ని ఘటనలు ఇలా...

2 జులై 2019: కర్నూలు నుంచి విజయవాడ వైపు వెళుతున్న ఆర్టీసీ బస్సు నరసరావుపేటలో రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఢీకొనడంతో ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 36 మంది ప్రయాణికులకు తీవ్రగాయాలు కాగా.. ముగ్గురిని విషమ పరిస్థితిలో ఆసుపత్రికి తరలించారు. ఇక్కడ డ్రైవర్ నిద్రమత్తులో బస్సును నడపడం వల్లే ఘటన జరిగిందని పోలీసులు గుర్తించారు.

20 సెప్టెంబరు 2025: గుంటూరు జిల్లా ఫిరంగిపురం వద్ద వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 25 మంది ప్రయాణికులు గాయపడ్డారు. గుంటూరు నుంచి నరసరావుపేట వైపు వెళుతున్న టూరిస్టు బస్సు ఫిరంగిపురం మండలం మేరికపూడి వద్ద అకస్మాత్తుగా అదుపుతప్పి పక్కనే ఉన్న కాలువలోకి బోల్తా పడింది. ఇక్కడా డ్రైవర్ నిద్రమత్తే ప్రధాన కారణంగా పోలీసులు తేల్చారు.

9 డిసెంబరు 2024: పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణపల్లి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డ్రైవర్ నిద్రమత్తులో ఉండడంతో కారు అదుపు తప్పి చెట్టును ఢీకొంది. ఈ దుర్ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులంతా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వాసులుగా గుర్తించారు. రెండు రోజుల పాటు తీరిక లేకుండా వందల కిలో మీటర్లు ప్రయాణించి అలసిపోవడం. డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడంతో వేకువజామున ఈ ప్రమాదం జరిగింది.

26 డిసెంబరు 2025: సూర్యాపేట జిల్లాకు చెందినవారు తిరుపతి నుంచి రాత్రివేళ విజయవాడ దుర్గమ్మ దర్శనం కోసం బయలుదేరారు. తెల్లవారుజామున డ్రైవర్‌కు నిద్ర రావడంతో గుంటూరు శివారు అంకిరెడ్డిపాలెం వద్ద జాతీయరహదారి పక్కనే కారు నిలిపారు. ఈ క్రమంలో వెనుక నుంచి వచ్చిన ట్రావెల్స్ బస్సు ఢీకొనడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు.

నా కుమార్తె బతికుందో.. చనిపోయిందో చెప్పండయ్యా!

- పోలీసుల చుట్టూ ఏడాదిగా తిరుగుతున్నా పట్టించుకోవట్లేదు
- డీఎస్పీని వేడుకున్న దివ్యాంగుడు

గుంటూరు (నెహ్రూనగర్), న్యూస్‌టుడే: 'కుమార్తె కనిపించడం లేదని ఫిర్యాదు చేసి ఏడాదిగా పోలీసుల చుట్టూ తిరిగినా పట్టించుకోవడం లేదు. పైగా పదేపదే స్టేషన్‌కు రావద్దని వారు విసుక్కుంటున్నారు' అని గుంటూరు జిల్లా ఆర్.అగ్రహారానికి చెందిన దివ్యాంగుడు ఏసోబు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఇక్కడి పోలీసు కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్‌లో డీఎస్పీ అరవింద్‌కు ఆయన వినతి అందించారు. "నా కుమార్తె (15) గత ఫిబ్రవరిలో ఇంటి నుంచి వెళ్లి తిరిగిరాలేదని అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేశాను. మా అమ్మాయి ఆచూకీపై పోలీసులను అడుగుతుంటే మాటిమాటికి స్టేషన్‌కు రావద్దన్నారు. 4 నెలల తర్వాత మా అమ్మాయి నాకు ఫోన్ చేసి సికింద్రాబాద్‌లో ఉన్నానని చెప్పింది. పూర్తి వివరాలు అడుగుతున్న సమయంలో ఎవరో ఆ ఫోన్ తీసేసుకున్నారు. ఆ తర్వాత ఫోన్ ఆపేశారు. ఈ విషయాన్ని పోలీసులకు చెప్పాను. మా అమ్మాయి మాట్లాడిన ఫోన్ నంబరూ వారికి ఇచ్చాను.

కుమార్తె ఫోన్ చేసిన నంబర్‌ను డీఎస్పీకి చూపిస్తున్న ఏసోబు

అయినా స్పందించలేదు. కొద్ది రోజులకు మళ్లీ ఆ నంబరు నుంచి ఓ అబ్బాయి నాకు ఫోన్ చేసి మీ అమ్మాయి చనిపోయిందని చెప్పి పెట్టేశాడు. ఆ తర్వాత నుంచి ఫోన్ పనిచేయడం లేదు. అసలు నా కుమార్తె ఉందా? చనిపోయిందా? అనే విషయాన్ని ఇప్పటికైనా పోలీసులు తెలియజేయాలని వేడుకుంటున్నాను" అని ఏసోబు కన్నీటి పర్యంతమయ్యాడు. డీఎస్పీ స్పందిస్తూ.. త్వరగా బాలిక ఆచూకీ కనిపెట్టి బాధితుడికి న్యాయం చేయాలని పోలీసులను ఆదేశించారు.

రాష్ట్రపతి తేనీటి విందుకు స్వాతి

గణతంత్ర దినోత్సవం రోజు ఎట్ హోంకు హాజరుకావాలని ఆహ్వానం

కలెక్టరేట్(గుంటూరు), న్యూస్‌టుడే: రసాయనాలతో పండించిన పంటలు అనారోగ్యానికి కారణమని గుర్తెరిగి ప్రకృతి వ్యవసాయం వైపు సాగారామె. తన కున్న రెండెకరాలతో పాటు మరికొంత భూమిని కౌలుకు తీసుకుని పదేళ్లుగా రసాయనాలు వినియోగించకుండా ప్రకృతి సాగులో పంటలు పండించారు. ఆమే కొల్లిపర మండలం అత్తోట గ్రామానికి చెందిన ఎర్రు స్వాతి. గతేడాది అక్టోబర్ చివర్లో ప్రకృతి వ్యవసాయంపై దిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాన మంత్రి మోదీ నుంచి అభినందనలు సైతం అందుకున్నారు. తాజాగా గణతంత్ర వేడుకల అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎట్‌హోంలో జరిగే తేనీటి విందుకు ఎర్రు స్వాతికి ఆహ్వానం అందింది.

☛ కొల్లిపర మండలం అత్తోట గ్రామానికి చెందిన ఎర్రు స్వాతి అనారోగ్యానికి గురయ్యారు. సరైన సమయంలో వైద్యం అందడంతో కోలుకున్నారు. అనేక జబ్బులకు కారణమవుతున్న రసాయన సాగుకు స్వస్తి పలకాలని నిర్ణయించుకున్నారు. భర్త సత్యనారాయణను ఒప్పించి ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేశారు. సొంత పొలంతో పాటు మరో పదెకరాల భూమిని కౌలుకు తీసుకుని రసాయనాలు వినియోగించకుండా వరిసాగు చేపట్టారు. సేంద్రియ పద్ధతుల్లో దేశీయ వరి వంగడాలను పండిస్తూ.. ఆదర్శంగా నిలిచారు. దీంతో గతేడాది అక్టోబర్‌లో ప్రధాని నుంచి అభినందనలు అందుకున్న ఆమెకు మరోసారి అరుదైన అవకాశం దక్కింది. ఎట్‌హోం కార్యక్రమానికి రాష్ట్రపతి భవన్ నుంచి స్వాతి ఆహ్వానపత్రిక అందుకున్నారు. ఈ మేరకు కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా, ప్రకృతి వ్యవసాయం ప్రాజెక్ట్ మేనేజర్ రాజకుమారి, జేడీఏ ఎం.పద్మావతి, డీఆర్డీఏ పీడీ విజయలక్ష్మి ఆమెను సోమవారం అభినందించారు.

స్వాతిని అభినందిస్తున్న కలెక్టర్ తమీమ్ అన్సారియా

హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ నేడు

తాడేపల్లి, మంగళగిరి: రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ఆధ్వర్యాన ఈ నెల 20వ తేదీ నిడమర్రు రోడ్డులోని అరవింద ఉన్నత పాఠశాల ఆవరణలో బాలికలకు సర్వైకల్ క్యాన్సర్ నుంచి రక్షణ కోసం హెచ్‌పీవీ టీకాలు ఉచితంగా ఇవ్వనున్నట్లు రోటరీ అధ్యక్షుడు ప్రెగడ రాజశేఖర్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. తొమ్మిది నుంచి 14 సంవత్సరాల లోపు ఉన్న 700 మంది బాలికలకు రూ.40 లక్షల వ్యయంతో వాక్సిన్లు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

నన్నెందుకు వదిలేశావమ్మా..!

పట్టాభిపురం, న్యూస్‌టుడే: అమ్మ పొత్తిళ్లలో వెచ్చగా గడపాల్సిన పసి కందును.. అమ్మతంతో సమానమైన తల్లి చనుబాలు తాగుతూ సేద తీరాల్సిన తరుణంలో రాత్రి వేళ పిల్లల ఆశ్రమం వద్ద అనాథగా వదిలేయడం కలకలం రేపింది. గుంటూరులో జరిగిన ఈ ఘటనలో పసి కందును వదిలేసి వెళ్లిపోయిన వ్యక్తిపై పట్టాభిపురం ఠాణాలో కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం.. పట్టాభిపురం రెండో లైనులోని మాతృశ్రీ పిల్లల ఆశ్రమం వద్ద మూడు రోజుల పసికందును సోమవారం రాత్రి ఎవరో వదిలేసి వెళ్లిపోయారు. ఇది గమనించిన ఆశ్రమంలో పని చేస్తున్న వెంకటలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అక్కడకు చేరుకుని సీసీ ఫుటేజీని పరిశీలించగా ముఖానికి మాస్క్ పెట్టుకున్న గుర్తు తెలియని వ్యక్తి ఆడ శిశువును వదిలేసి వెళ్లినట్లు తేలింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పసికందును పోలీసులు ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు.

వచ్చారంటే వణుకే.. రాలేదంటే కునుకే..

- ఉమ్మడి గుంటూరుపై ఉన్నతాధికారుల దృష్టి
- ఆకస్మిక తనిఖీలతో ఆస్పత్రుల సిబ్బంది హడల్

ఈనాడు, అమరావతి

రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ ఉన్నతాధికారుల ఆకస్మిక పర్యటనలతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది వణికిపోతున్నారు. ఎప్పుడు ఎక్కడ పర్యటిస్తారో సమాచారం లేకపోవడంతో అప్రమత్తమవుతున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రులు, సీహెచ్‌సీలు, పీహెచ్‌సీల్లో ఏళ్ల తరబడి నిర్లిప్తత నెలకొనడం తెలిసిందే. ప్రధానంగా పీహెచ్‌సీల్లో వారంలో 5 రోజులు మాత్రమే విధులు నిర్వహిస్తుండగా రోజులోనూ 4గంటలు పనిచేయడం గగనం అన్నట్లుగా తయారైంది. ఇక సీహెచ్‌సీలు, జిల్లా ఆస్పత్రుల్లో రాత్రిపూట వైద్యం మొక్కుబడిగా మారింది.

సమయపాలన ఉండదాయె.. ఉదయం 9 గంటల కల్లా ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండాలి. మూడోవంతు పీహెచ్‌సీల్లో ఈ పరిస్థితి లేదు. 10 గంటలకు వస్తుండగా.. మధ్యాహ్నం 2 గంటలకల్లా వెళ్లిపోయేందుకు సిద్ధమవుతున్నారు. ఫోన్లలోనే హాజరు వేసుకునే అవకాశం ఉండడంతో ఆడిందే ఆటగా అన్నట్లు తయారైంది.

జీజీహెచ్‌పై తీవ్ర ఒత్తిడి.. ఉమ్మడి జిల్లాలోని అనేక ప్రాథమిక, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో అత్యవసర సేవలు సనేమిరా అంటుండగా, చివరకు కాన్పులకూ మొగ్గుచూపడం లేదు. ఆ ప్రభావం గుంటూరు జీజీహెచ్‌పై పడుతోంది.

చర్యలపై వెనకడుగు.. గుంటూరు జీజీహెచ్‌లోనే పలువురు వైద్యులు పూర్తిస్థాయిలో విధుల్లో ఉండడం లేదు. పీజీలపై వదిలేస్తుండడం గమనార్హం. నిబంధనలు అతిక్రమిస్తున్న ఉద్యోగులు, సిబ్బందిపై చర్యలు ఉంటే వ్యవస్థ గాడిన పడే అవకాశం ఉంది.

నెలన్నర కిందట గుంటూరు జీజీహెచ్‌లో వైద్యఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి సౌరభ్‌గౌర్ తనిఖీలు

2025 నవంబరు 29: మధ్యాహ్నం 12గంటల సమయంలో రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి సౌరభ్‌గౌర్ సాధారణ రోగిలా గుంటూరు జీజీహెచ్‌కు వచ్చారు. ఆస్పత్రి ఉన్నతాధికారులకూ సమాచారం ఇవ్వలేదు. ఓపీ నుంచి ఔషధ దుకాణాల వరకు అన్నింటా కలియ తిరిగారు. ఎక్కడికక్కడ లోపాలు గుర్తించారు. అనంతరం అధికారులతో సమావేశమై పలు ప్రక్షాళన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.

డిసెంబరు 03 2025: నాదెండ్ల మండలం గణపవరం పీహెచ్‌సీని సాయంత్రం 5.25కు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ వీరపాండియన్ ఆకస్మిక తనిఖీ చేశారు. అప్పటికే సిబ్బంది పీహెచ్‌సీకి తాళాలు వేసి వెళ్లిపోవడం గమనించి డీఎంహెచ్‌వోకు వీడియోలు, ఫొటోలు తీసి పంపించారు. అనంతరం ఇద్దరు వైద్యులు, 10 మంది సిబ్బందిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.

☛ ఆ తర్వాత కూడా ఈ ఇద్దరు ఉన్నతాధికారులు అనేకచోట్ల తనిఖీలు కొనసాగించారు. తాజాగా శనివారం గుంటూరు ఫీవర్ ఆస్పత్రిలో సౌరభ్‌గౌర్ ఆకస్మికంగా పర్యటించారు.

పోటాపోటీగా ధరలు

- కారం తయారీ రకాలకు పెరిగిన డిమాండ్
- రూ.23వేలకు చేరిన క్వింటా మిర్చి

ఈనాడు–అమరావతి

దేవనూర్ డీలక్స్ రకం

సంక్రాంతి తర్వాత మిర్చి మార్కెట్‌లో ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. వారం రోజుల వ్యవధిలో గుంటూరు మిర్చియార్డులో 341, దేవనూరు డీలక్స్ రకాలకు క్వింటాకు రూ.2వేలు ధర పెరిగింది. రెండు రకాల మిర్చి ధరలు పోటాపోటీగా ఎగబాకుతున్నాయి. ప్రధానంగా కారం కోసం ఉపయోగించే మిరపకాయలకు గిరాకీ అధికంగా కనిపిస్తోంది. గత రెండు వారాలుగా పౌడర్ తయారీకి ఉపయోగించే రకాలకు మంచి ధరలు లభిస్తున్నాయి. దేవనూర్ డీలక్స్ రకానికి రెండువారాల్లో క్వింటాకు రూ.4వేలకుపైగా ధర పెరిగి కొనసాగుతోంది. 341 రకం మిర్చికి కూడా ఇదే రకమైన ఆదరణ కనిపిస్తోంది. దేవనూర్ డీలక్స్‌తో పాటు పోటీగా రేట్లు దక్కుతున్నాయి. 334, నంబరు-5, సూపర్-10, 335 బ్యాడిగి తదితర రకాల మిర్చికి మెరుగైన ధరలు వస్తున్నాయి.

☛ ముందస్తుగా పంట వచ్చే కర్ణాటక రాష్ట్రంలోనూ దిగుబడులు తగ్గడం, స్థానికంగానే కొనుగోళ్లు జరుగుతుండడం వల్ల గుంటూరు మిర్చి యార్డుకు ఇటీవల కాలంలో కారం రకాల మిర్చి పరిమాణం మందగిస్తోంది. ఈ పరిణామం మిర్చి ధరల పెరుగుదలకు కారణమవుతోంది. పచ్చళ్ల తయారీదారులు, కారంమిల్లుల వ్యాపారులు, నిల్వదారులు పోటీపడడంతో మార్కెట్ పుంజుకుంటోంది. సంక్రాంతి పండగ తర్వాత కూడా సరకు ఆశించిన పరిమాణంలో రాకపోవడం వల్ల ధరలు ఎగబాకుతున్నాయి. సంక్రాంతి సెలవుల తర్వాత సోమవారం గుంటూరు యార్డుకు 53వేల టిక్కీలు వచ్చాయి. సెలవుల తర్వాత పెద్దగా సరకు రాకపోవడం గమనార్హం. తేజ రకం మిరపకాయలకు కొంత ధరలు పెరుగుతున్నాయి. ఇదే అదనుగా భావించి కొందరు నిల్వదారులు, ఇతర వ్యాపారాల్లో ఉన్నవారు మిర్చి వ్యాపారంపై దృష్టి సారించడంతో ధరలు పెరుగుతున్నాయని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

కొన్ని రకాలకు డిమాండ్

వంటల్లో రోజువారీగా వినియోగించడం కోసం కొన్ని రకాల మిరపకాయలు పేరుగాంచాయి. 341, 355, దేవనూర్‌డీలక్స్ తదితర రకాలకు డిమాండ్ పెరుగుతోంది. కారంమిల్లులు, పచ్చళ్ల తయారీలోనూ ఈరకాలకు ఆదరణ ఉంటుంది. ఈరకాల సాగు, దిగుబడులు తగ్గుతాయన్న అంచనాలు ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కారం రకాలుగా భావిస్తున్న మిరప పంట దిగుబడుల్లో తగ్గుదల కనిపిస్తోంది. గుంటూరు మిర్చియార్డుకు గడిచిన నెల రోజుల్లో కారం కోసం ఉపయోగించే మిరపకాయలు రావడం బాగా తగ్గింది. ఈ క్రమంలోనే దేవనూర్ డీలక్స్ మిరపకాయలకు ధరలు పెరుగుతున్నాయి. జనవరి 6న క్వింటా రూ.20,500 పలికిన ధర క్రమంగా పెరుగుతూ రూ.23వేలకు చేరింది.

విద్యార్థులకు ఎస్పీ అభినందనలు

నెహ్రూనగర్, న్యూస్‌టుడే : మేరా యువభారత్, ప్రజ్వల కమ్యూనిటీ డెవలప్‌మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో ఐపీడీ కాలనీలో నిర్వహించిన వివేకానంద జయంతి వేడుకల్లో చిత్రలేఖనం, వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన 9 మంది విద్యార్థులకు సోమవారం ఎస్పీ వకుల్ జిందాల్ జ్ఞాపికలు అందించి అభినందించారు. క్యాన్సర్‌తో బాధపడుతున్నవారికి ఉపయోగించే విగ్గుల తయారీకి తమ కేశాలను (జుట్టు) దానం చేసిన నలుగురు విద్యార్థులను ఎస్పీ అభినందించారు. సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ప్రజ్వల కమ్యూనిటీ డెవలప్‌మెంట్ సొసైటీ వ్యవస్థాపకురాలు పెరుమాళ్ల గౌరీ శిరీషను ప్రశంసించారు.

23న రైతుల ప్లాట్ల కేటాయింపునకు ఈ-లాటరీ

తుళ్లూరు, న్యూస్‌టుడే: ప్రజా రాజధాని అమరావతి నిర్మాణానికి ల్యాండ్ పూలింగ్‌లో భూములు ఇచ్చిన రైతులకు ఈ నెల 23న ఈ-లాటరీ విధానంలో ప్లాట్లు కేటాయింపు చేయనున్నట్టు పురపాలకశాఖ మంత్రి పొంగూరు నారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. సీఆర్డీఏకు 9.14 ద్వారా భూములు అప్పగించి ఇప్పటి వరకు ప్లాట్లు కేటాయించని వారికి రాయపూడి సమీపంలోని సీఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో ప్లాట్లు కేటాయింపులు చేపట్టనున్నారు. ప్లాట్లను వెంటనే రిజిస్ట్రేషన్ చేసేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పేర్కొన్నారు.

శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్
శ్రీ టవర్స్, ప్లాటు నెం.14ఎ, సౌత్ ఫేజ్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, గూండి, చెన్నై-600032
వెబ్‌సైట్ : http://www.shriramfinance.in./auction
జోనల్ కార్యాలయ చిరునామా : అధీకృత అధికారి, శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్, డి.నెం.29-37-141, 2వ అంతస్తు, రామమందిరం దగ్గర, ఏలూరు రోడ్డు, విజయవాడ-520002 మరియు బ్రాంచ్ ఆఫీస్: విజయవాడ - 1

అనుబంధం - IV-A (రూల్ 8(6) r/w 9(1) యొక్క నిబంధనను చూడండి) స్థిరాస్తుల అమ్మకం కొరకు అమ్మకం ప్రకటన

సెక్యూరిటీ ఇంటరెస్ట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ రూల్స్, 2002 యొక్క రూల్ 8(6) r/w 9(1) నందలి నిబంధనతో చదువుకోవలసిన సెక్యూరిటైజేషన్ & రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎసెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ యాక్ట్, 2002 క్రింద స్థిరాస్తుల అమ్మకం కొరకు ఇ-వేలం అమ్మకం ప్రకటన.
సాధారణ ప్రజానీకానికి మరియు ముఖ్యంగా రుణగ్రహీతలు మరియు గ్యారంటర్లకు తెలియజేయునది ఏమనగా "శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్‌కు తనఖా పెట్టబడిన / ఛార్జి చేయబడిన దిగువ తెలిపిన స్థిరాస్తులు "శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ "(గతంలో శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ లిమిటెడ్ గా పిలువబడేది) యొక్క అధీకృత అధికారిచే భౌతికంగా స్వాధీనపర్చుకోబడినవి మరియు పట్టికలో ఇవ్వబడిన విధంగా సదరు రుణగ్రహీతలు మరియు గ్యారంటర్ల నుండి శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ యొక్క మిగతా బకాయిని రాబట్టుకొనుటకు తేది.23-02-2026న ఉ॥ 11.00 గం. నుండి మ.1.00 గం. మధ్య ఇ-వేలంలో "ఎక్కడ ఏది ఎలా ఉన్నది అక్కడ అది అలానే" ప్రాతిపదికన విక్రయించబడును. రుణగ్రహీతలు మరియు గ్యారంటర్ల వివరాలు, బకాయి సొమ్ము, స్థిరాస్తి సంక్షిప్త వివరం మరియు తెలిసిన ఎన్‌కంబరెన్స్‌లు, స్వాధీనత రకం, రిజర్వు ధర మరియు ధరావతు మరియు పెంపుదల దిగువనీయబడినవి :

ఋణగ్రస్తులు/సహ ఋణగ్రస్తులు / గ్యారంటీదారులు / మార్టిగేజిదారుల పేరు	తేది & మొత్తం 13(2) డిమాండ్ నోటీసు	డిమాండ్ నోటీసు తేది	ఆస్తి వివరాలు (శ్రీ చౌదరి బొల్లా & సూరం వెంకటేశ్వర రెడ్డి గార్లకు చెందినది)	ఎర్నెస్టు మనీ డిపాజిట్ వివరాలు (ఇఎండి) వివరాలు	వేలం జరిగే తేది & సమయం	సంప్రదించబడాల్సిన వ్యక్తి మరియు తనిఖీ తేది
1) చౌదరి బొల్లా, తండ్రి: బొల్లా రాముయ్య, డి.నెం.63/1, సింహపురి ఎస్టేట్స్, మహాలక్ష్మీపురం, గుంటూరు -522003. వేరొక చిరునామా: ఫ్లాట్‌నెం. 205, సాయి అనూహ్య ఎన్‌క్లేవ్, 7/2, చంద్రమౌళి నగర్, గుంటూరు జిల్లా-522007, 2) సూరం వెంకటేశ్వర రెడ్డి, తండ్రి: శేషు రెడ్డి, డి.నెం.5-90-46/1, చంద్రమౌళి నగర్, 7/1, గుంటూరు జిల్లా-522 007, 3) నెల్లూరు రాఘవ రెడ్డి, తండ్రి: వీరా రెడ్డి, డి.నెం.5-92-52/ఎ, ఫ్లాట్ నెం.101, గాయత్రి రెసిడెన్సి, దేవపురం, గుంటూరు జిల్లా-522 002.	చెల్లించాల్సిన మొత్తం తేది.27.01.2023 నాటికి రూ.1,99,53,920/- (అక్షరాల ఒక కోటి తొంభై తొమ్మిది లక్షల యాభై మూడు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలు మాత్రమే) తో పాటు రుణ ఒప్పందం నెం. VIJA2TF1506260001 ప్రకారం శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ వారికి బకాయిపడిన తదుపరి వడ్డీ ప్లస్ చార్జీలు	27-01-2023 ముందస్తు అమ్మకం నోటీసు తేది 08-12-2025	గుంటూరు జిల్లా, నల్లపాడు సబ్ డిస్ట్రిక్ట్, గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఏరియా, టౌన్ సర్వే కానిది, అంకిరెడ్డిపాలెం గ్రామం, డి.నెం.175/2లోని మొత్తం ఎ.4.10 సెంట్లలో భాగంగా విభజించబడిన ప్లాట్లలో, ప్లాట్ నెం.4ఎ ఉత్తర భాగంలో 1950 చ॥గ॥లు, అందులో ఉత్తర భాగంలో 1190.77 చ॥గ॥లు స్థలం, అలాగే దక్షిణ భాగంలో 500 చ॥గ॥లు లేదా 418.05 చ॥మీ॥ల ఖాళీ స్థలం, సమీప డోర్ నెం.25-27-94తో సరిహద్దులు కలిగిన యావత్తు ఆస్తికి హద్దులు: తూర్పు : 40 అ॥ల వెడల్పురోడ్డు - 43.4 1/2 అ॥లు, దక్షిణం : ఆలపాటి మరియు కంపెనీ యొక్క స్థలం- 103.09 అ॥లు, పడమర : నూకల సాంబశివ రావు మొదలైన వారి స్థలం - 43.4 1/2 అ॥లు, ఉత్తరం : ఆలపాటి లక్ష్మీ ప్రసన్న గారి స్థలం - 103.09 అ॥లు., పైన తెలిపిన విస్తీర్ణం 500 చ॥గ॥లు లేదా 418.05 చ॥మీ॥ల ఖాళీ స్థలం మాత్రమే. (ఈ ఆస్తి డాక్యుమెంట్ నెం.2258/2015, నల్లపాడు ఎస్ఆర్‌ఓ ప్రకారం కలదు). రిజర్వు ధర మొత్తం : రూ.87,50,000/-, ఇఎండి మొత్తం : రూ.8,75,000/- బిడ్ పెంపుదల : రూ.25,000/- ఇఎండి సమర్పించుటకు చివరి తేది : 21-02-2026, సమయం : ఉ॥ 10.00 గం॥ల నుంచి సా॥ 5.00 గం॥ల వరకు	శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్‌కు అనుకూలంగా డిడి	23 ఫిబ్రవరి, 2026 సమయం : ఉ॥ 11.00 గం॥ల నుంచి మ॥ 1.00 గం॥ వరకు	అధీకృత అధికారి సి.హెచ్.లక్ష్మీనారాయణ 8367466865 కె.సి.హెచ్.శ్రీనివాసరావు, 9989338862 ఆస్తి తనిఖీ చేయు తేది : 19-02-2026 సమయం : ఉ॥ 11.00 గం॥ల నుండి సా॥ 5.00 గం॥ల వరకు

ఇ-వేలం తేది అనగా ఇ-వేలం ప్రక్రియ ప్రారంభమైనప్పుడు లేదా ముందు తేది.23-02-2026లోగా పైన తెలిపిన మొత్తముతోపాటు చెల్లింపు తేదీనాటికి వడ్డీ మరియు అనుబంధ ఖర్చులను చెల్లించవల్సిందిగా లేని యెడల సదరు ఆస్తి వేలం వేయబడునని / విక్రయించబడునని తెలియజేస్తున్నాము.
ఆసక్తి గల బిడ్డర్‌లకు లాగిన్ ఐడి & పాస్‌వర్డ్‌ను రూపొందించడంలో, డేటాను అప్‌లోడ్ చేయడంలో, బిడ్‌ను సమర్పించడంలో, ఇ-బిడ్డింగ్ ప్రక్రియపై శిక్షణ మొ॥ వాటి కొరకు సంప్రదించండి మెస్సర్స్ శ్రీరామ్ ఆటోమాల్ ఇండియా లిమిటెడ్, సంప్రదించాల్సిన వ్యక్తి శ్రీ గౌరవ్ నంబూదిరి, మొబైల్ నెం.9833922941, Mr. GAURAV NAMBOODIRI <gaurav.n@samil.in> మరియు ఆస్తికి సంబంధించిన వివరముల కొరకు ఆఫీస్ పని వేళలలో శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్, అధీకృత అధికారి, శ్రీ ఎమ్. కాశీ వీరాంజనేయులు, మొబైల్ నెం.9885888929 నందు సంప్రదించగలరు.
బకాయి శేషం ఏదేని ఉన్నచో ఏ కారణం చూపకనే తిరస్కరించు హక్కు అధీకృత అధికారికి కలదు. ఆన్‌లైన్ వేలం మా వేలం ఏజెన్సీ "శ్రీరామ్ ఆటో మాల్ ఇండియా లిమిటెడ్" యొక్క వెబ్‌సైట్ (https:// eauctions.Samil.in/home) పై నిర్వహించబడును. టెండరు దాఖలు / బిడ్ ఫారం పొందు / టెండరు తెరచు మరియు వేలం జరుగు ప్రదేశం కొరకు వెబ్‌సైట్ https://eauctions.Samil.in/home ను చూడండి. అమ్మకం యొక్క నియమ నిబంధనల వివరాలకై "శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ వెబ్‌సైట్‌లో ఇవ్వబడిన లింకు https://www.shriramfinance.in/auction ను చూడండి.
గమనిక : "ఇందుమూలముగా తెలియజేయునదేమనగా "శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ లిమిటెడ్" ఎన్‌సిఎల్‌టి చెన్నై వారి ఉత్తర్వు ప్రకారం "శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్ లిమిటెడ్" లో విలీనమైనది. తర్వాత 30-11-2022 తేదీనాటి పేరు మార్పుననుసరించి ఇన్‌కార్పొరేషన్ సర్టిఫికెట్ ద్వారా 30-11-2022 నుండి వర్తింపుతో "శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్ లిమిటెడ్" యొక్క పేరు "శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్" గా మార్చబడినది.
ప్రదేశం : విజయవాడ, తేది : 19-01-2026 — అధీకృత అధికారి, శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్

(c) eenadu

వర్సిటీ పరిశోధనలు ఎప్పటికప్పుడు తెలియజేయాలి

ఆంగ్రూ క్యాలెండర్‌ను ఆవిష్కరిస్తున్న మంత్రి అచ్చెన్నాయుడు తదితరులు

జిల్లాపరిషత్తు(గుంటూరు): ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన 2026 కాలమానిని, దైనందినిలను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఆవిష్కరించారు. విజయవాడలోని క్యాంప్ కార్యాలయంలో మంత్రి అచ్చెన్నాయుడును వర్సిటీ ఉప కులపతి డాక్టర్ ఆర్.శారద జయలక్ష్మీదేవి, విభాగాల అధిపతులు సోమవారం ప్రత్యేకంగా కలిసి మాట్లాడారు. మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. పంటలను పురుగులు, తెగుళ్ల ఆశించినపుడు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినపుడు శాస్త్రవేత్తలు వెంటనే ఆయా ప్రాంతాలను సందర్శించి వ్యవసాయ అధికారులు, రైతులకు సలహాలు ఇవ్వాలని సూచించారు. రాయలసీమ, ప్రకాశం జిల్లాలను ఉద్యాన పంటల హబ్‌గా చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతున్నందున కేవీకేలు ప్రణాళికలు తయారుచేసుకుని ఆచరణలో పెట్టాలన్నారు. ఒక ప్రత్యేక వాట్సప్ సమూహాన్ని ఏర్పాటు చేసి వర్సిటీలో జరుగుతున్న విద్య, పరిశోధన, విస్తరణ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి తెలియజేయాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో వర్సిటీ విస్తరణ విభాగం సంచాలకుడు జి.శివనారాయణ, రిజిస్ట్రార్ ఎం.వి.రమణ, విభాగాల డీన్లు సీహెచ్.శ్రీనివాసరావు, ఎ.మణి, ఎ.వి.రమణ, రామచంద్రరావు, సాంబశివరావు పాల్గొన్నారు.

21న జిల్లా తెదేపా నూతన కమిటీ ప్రమాణ స్వీకారం

పట్టాభిపురం: తెలుగుదేశం పార్టీ జిల్లా నూతన కమిటీ ప్రమాణ స్వీకారాన్ని విజయవంతం చేయాలని ఏపీఐడీసీ ఛైర్మన్, తెదేపా నగర అధ్యక్షుడు డేగల ప్రభాకర్ పిలుపునిచ్చారు. గుంటూరులోని జిల్లా పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

మాట్లాడుతున్న డేగల ప్రభాకర్, వేములకొండ శ్రీనివాస్

తెదేపా జిల్లా అధ్యక్షుడు పిల్లి మాణిక్యరావుతో పాటు మొత్తం కార్యవర్గాన్ని అధిష్ఠానం ప్రకటించిందన్నారు. ఈ నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం జిల్లా పార్టీ కార్యాలయంలో బుధవారం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా మధ్యాహ్నం 3 గంటలకు లాడ్జి సెంటర్‌లోని అంబేద్కర్ విగ్రహం నుంచి జిల్లా పార్టీ కార్యాలయంలోని ఎన్టీఆర్ విగ్రహం వరకు ప్రదర్శన నిర్వహిస్తున్నామన్నారు. తెదేపా బీసీ విభాగం అధ్యక్షుడు వేములకొండ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌తో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్లు హాజరవుతారన్నారు. రాష్ట్ర జిల్లా పార్టీ నాయకులు అందరూ పాల్గొని జయప్రదం చేయాలన్నారు. సమావేశంలో తెదేపా నాయకులు సౌపాటి రత్నం, బొబ్బిలి రామారావు, పాటిబండ్ల బలరాం, పడకండ్ల కోటేశ్వరరావు పాల్గొన్నారు.

91.9 FM Vijayawada
ఈఎఫ్ఎమ్ కార్యక్రమాలు
సోమవారం నుంచి శుక్రవారం

కార్యక్రమము	ప్రసార వేళలు
ఉషోదయం	ఉ. 5 - ఉ. 7
ఈ-మార్నింగ్స్	ఉ. 7 - ఉ. 11
నువ్వా నేనా	ఉ. 11 - మ. 2
సత్యభామ	మ. 2 - సా. 5
లైట్ తీస్కో	సా. 5 - రా. 9
సరదాగా కాసేపు	రా. 9 - రా. 12
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా. 12 - తె. 5

/Eenadufm
For Advertising on Eenadu FM Contact
80080 03297

TENALI MUNICIPALITY,
E-procurement Short Tender notice

E-procurement Short tender NIT No. 10 & 17/2025-26/ General Funds & UPHC Govt Grant Online tenders are hereby invited from the contractors/ contracting agencies for No.of tender Works:3 for Estimate amount of Rs. 55.80 Lakhs. The tender document is available for download from 20-01-2026 (04.00pm) onwards and last date for bid submission for tender is on 27-01-2026 (02.30pm), Further details can be seen at 'e'procurement market Place i.e., "www.ap procurement. gov.in".

Sd/- COMMISSIONER, TENALI MUNICIPALITY

వ్యవసాయ మార్కెట్ కమిటి, గుంటూరు

ఆర్‌సి.నెం. 221A/2025 **టెండరు నోటీసు** తేది: 19–01–2026

వ్యవసాయ మార్కెట్ కమిటి, గుంటూరు మార్కెట్ యార్డు, గుంటూరు నందు ఒక సంవత్సర కాలమునకు రెండు క్యాంటీన్లు నిర్వహణ మరియు ఉచిత అల్పాహారము మరియు భోజనము ఏర్పాటు, ప్రింటింగ్, స్టేషనరీ, ఎలక్ట్రికల్ ఐటమ్స్ కొనుగోలు నిమిత్తము అర్హత కలిగిన సంస్థల వారి నుండి టెండర్లు ఆహ్వానించడమైనది.

టెండరు షెడ్యూలు ఇచ్చుతేది : ది.21-01-2026 నుండి 28-01-2026 సాయంత్రం గం॥ 5.00 వరకు
టెండరు దాఖలు తేది : ది.29-01-2026న ఉదయము గం॥ 10.30 నుండి మధ్యాహ్నము గం॥ 1.00 వరకు
టెండరు తెరచు తేది : ది.29-01-2026 సాయంత్రం గం॥ 4.00లకు

ఇతర వివరములకు మరియు టెండరు షెడ్యూళ్ళకు కార్యాలయపు పనిదినములు నందు పనివేళలలో సంప్రదించవలెను.

శ్రీ అసుతోష్ శ్రీవాత్సవ, I.A.S., జాయింట్ కలెక్టరు మరియు పర్సన్ ఇన్-ఛార్జ్ వ్యవసాయ మార్కెట్ కమిటి, గుంటూరు
శ్రీమతి A.చంద్రిక, B.Tech ఉన్నత శ్రేణి కార్యదర్శి వ్యవసాయ మార్కెట్ కమిటి, గుంటూరు

OFFICE OF THE SUPERINTENDENT :: GOVT. GENERAL HOSPITAL :: GUNTUR.

Rc.No.2234/F2-HDS/2025 Dated:17.01.2026

TENDER NOTICE

Sealed Tenders are invited for repair and replacement of Body stretcher u 304 Zindal Steel full polish and Fabrication work at B-Chamber of the cold chamber in the Mortuary, Government General Hospital, Guntur.

Sale of Tender Forms From	: 21.01.2026
Last Date for Sale of Tender Forms	: 28.01.2026 up to 5.00 PM
Last Date for submission of Sealed Tender	: 31.01.2026 up to 3.00 PM
Opening of Tenders	: 03.02.2026 12.00 Noon

The Sealed Tenders will be opened in the presence of the Tender Committee constituted by the Superintendent, GGH, Guntur and the representatives of the Tenderer / Authorized person should attend on 03.02.2026 at 12.00 Noon without fail.

The Tender application can be obtained on payment of fees of Rs.3,000/- at Hospital Stoppage Counter, GGH Guntur.

SUPERINTENDENT
Govt. General Hospital, Guntur

సిక్సర్లు కొట్టిన ఉత్సాహం

'ఈనాడు' సెంట్రల్ ఆంధ్రా ప్రాంతీయ స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం

సమావేశంలో మాట్లాడుతున్న తుళ్లూరు డీఎస్పీ మురళీకృష్ణ, వేదికపై 'ఈనాడు' గుంటూరు యూనిట్ ఇన్‌ఛార్జి వెంకటేశ్వర్లు, ధనిక్ భారత్ ప్రతినిధి బండ్లమూడి శ్రీనివాసరావు, చలపతి ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ నాగశ్రీనివాసరావు

గుంటూరు క్రీడలు, తాడికొండ, న్యూస్‌టుడే: 'ఈనాడు' ఆధ్వర్యంలో మోతడక చలపతి ఇంజినీరింగ్ కళాశాలలోని హిల్‌వ్యూ స్టేడియంలో ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ ప్రజెంట్స్ ఈనాడు స్పోర్ట్స్ లీగ్ (ఈఎస్ఎల్) సెంట్రల్ ఆంధ్రా ప్రాంతీయ స్థాయి క్రికెట్ టోర్నమెంట్ పోటీలు సోమవారం ప్రారంభమయ్యాయి. సీనియర్స్ విభాగంలో గుంటూరు-పశ్చిమ గోదావరి, జూనియర్స్ విభాగంలో గుంటూరు-కృష్ణా జట్లు తలపడ్డాయి. తుళ్లూరు డీఎస్పీ మురళీకృష్ణ, ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ ప్రతినిధి బండ్లమూడి శ్రీనివాసరావు, 'ఈనాడు' గుంటూరు యూనిట్ ఇన్‌ఛార్జి వెంకటేశ్వర్లు క్రీడాకారుల్ని పరిచయం చేసుకుని పోటీలు ప్రారంభించారు. ఈసందర్భంగా డీఎస్పీ మురళీకృష్ణ మాట్లాడుతూ యువతలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు 'ఈనాడు' ఎన్నో ఏళ్లుగా క్రికెట్ పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. క్రీడల్లో పాల్గొనడం వల్ల విద్యార్థుల్లో శారీరక దారుఢ్యం పెంపొందడంతో పాటు క్రమశిక్షణ అలవడుతుందన్నారు.. ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ ప్రతినిధి బండ్లమూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రస్తుతం యువత చిన్న వయసులోనే మత్తు పదార్థాలకు ఆకర్షితులవుతున్నారని, క్రీడల్లో రాణిస్తే వాటికి దూరంగా ఉంటారని తెలిపారు. క్రీడల్లో విద్యార్థులను భాగస్వాములను చేసేందుకు పోటీల నిర్వహణకు ప్రోత్సాహం అందిస్తున్నామని పేర్కొన్నారు. క్రీడల ద్వారా విద్యార్థుల్లో చిన్ననాటి నుంచే గెలుపు, ఓటములను సమానంగా తీసుకోవడం అలవాటవుతుందన్నారు. 'ఈనాడు' గుంటూరు యూనిట్ ఇన్‌ఛార్జి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ క్రీడాకారుల్లో ప్రతిభ వెలికితీసేందుకు 'ఈనాడు' నిర్వహిస్తున్న పోటీలకు ధనిక్ భారత్ ఎడ్యుకేషన్, చలపతి విద్యాసంస్థల యాజమాన్యాలు ఎంతగానో సహకరిస్తున్నాయని తెలిపారు. క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటాలని పిలుపునిచ్చారు.

Aster Ramesh HOSPITALS We'll Treat You Well
EENADU SPORTS LEAGUE 2025

Title Sponsor: ధనిక్ భారత్ విద్యా సంస్థలు IIT-JEE | NEET
Protein Partner: NECC నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ (Non-Govt. Public Charitable Trust)
Regional Sponsor: City Chalapathi Institute of Technology AUTONOMOUS MOTHADAKA CAMPUS
Gift Partner: KL (DEEMED TO BE UNIVERSITY)
Beverage Partner: CMR SHOPPING MALL The joy of life ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ | ఒడిశా | కర్ణాటక
Digital Partner: ఈనాడు.నెట్
TV Partner: ETV BHARAT, ETV ఆంధ్రప్రదేశ్
Organised by ఈనాడు

సీనియర్స్‌లో విజేతగా నిలిచిన పశ్చిమ గోదావరి జట్టు

ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ స్టార్ క్రికెటర్ ఆఫ్ ది మ్యాచ్

జయంత్ సాయి

సాయిరామ్

జూనియర్స్‌లో గెలుపొందిన కృష్ణా జిల్లా జట్టు

పశ్చిమ గోదావరి జట్టు జయకేతనం

మొదటి మ్యాచ్ సీనియర్స్ విభాగంలో పశ్చిమ గోదావరి-గుంటూరు జిల్లా జట్ల మధ్య జరిగింది. టాస్ గెలిచిన పశ్చిమ గోదావరి జట్టు బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన గుంటూరు జట్టు 16 ఓవర్లలో 99 పరుగులకే ఆలౌటైంది. తర్వాత పశ్చిమ గోదావరి జట్టు 12.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 102 పరుగులు చేసి విజయాన్ని సొంతం చేసుకుంది. జయంత్ సాయి 22 బంతుల్లో 26 పరుగులు, 4 వికెట్లు తీసి జట్టుకు విజయాన్ని అందించాడు. గుంటూరు బౌలర్లు శ్రీహరి మూడు, ఆదిత్య 2 వికెట్లు తీసినా పశ్చిమ గోదావరి జట్టు గెలుపును ఆపలేకపోయారు.

అదరగొట్టిన కృష్ణా జట్టు

రెండో మ్యాచ్ జూనియర్స్ విభాగంలో కృష్ణా-గుంటూరు జిల్లా జట్ల మధ్య జరిగింది. టాస్ గెలిచిన గుంటూరు జిల్లా జట్టు బౌలింగ్‌ను ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన కృష్ణా జిల్లా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 190 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇచ్చింది. అనంతరం గుంటూరు జట్టు 16 ఓవర్లలో 90 పరుగులకే ఆలౌటైంది. భారీ తేడాతో కృష్ణా జట్టు ఘన విజయం సాధించింది. సాయిరామ్ 40 బంతుల్లో మూడు ఫోర్లు, మూడు సిక్సులు బాది 56 పరుగులు చేయడంతో పాటు బౌలింగ్‌లో 2 వికెట్లు తీశాడు. ఆల్‌రౌండ్ ప్రతిభతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

నేడు జరిగే మ్యాచ్‌ల షెడ్యూల్

వేదిక: చలపతి ఇంజినీరింగ్ కళాశాలలోని హిల్‌వ్యూ స్టేడియం, మోతడక
సీనియర్స్: మొదటి మ్యాచ్.. నెల్లూరు × పశ్చిమ గోదావరి
రెండో మ్యాచ్.. కృష్ణా × ప్రకాశం
జూనియర్స్: మొదటి మ్యాచ్.. ప్రకాశం × పశ్చిమ గోదావరి
రెండో మ్యాచ్.. నెల్లూరు × కృష్ణా

సరస్ మేళా.. జాతీయ స్థాయిలో గుంటూరు భళా

మాట్లాడుతున్న కలెక్టర్ తమీమ్ అన్సారియా, పక్కన జేసీ అశుతోష్ శ్రీవాస్తవ, డీఆర్వో ఖాజావలి, డీఆర్డీఏ పీడీ విజయలక్ష్మి

కలెక్టరేట్(గుంటూరు), న్యూస్‌టుడే: సరస్-అఖిల భారత డ్వాక్రా బజార్ నిర్వహణతో గుంటూరుకు జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు వచ్చిందని కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా అన్నారు. గుంటూరు కలెక్టరేట్‌లోని వీసీ హాలులో సోమవారం ఆమె మీడియాతో మాట్లాడారు. గుంటూరులో మొదటిసారిగా నిర్వహించిన సరస్ మేళాలో 17 రాష్ట్రాల నుంచి స్వయం సహాయక సంఘాల సభ్యులు స్టాళ్లు పెట్టుకున్నారన్నారు. 343 స్టాళ్ల ద్వారా రూ.25 కోట్లకు పైగా విక్రయాలు జరిగాయన్నారు. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చొరవతో సరస్ మేళాకు గుంటూరు వేదికైందన్నారు. ప్రజాప్రతినిధులు, జాతీయ పేదరిక నిర్మూలన విభాగం అధికారులు సహకారం అందించారని చెప్పారు. అన్ని శాఖలు సమన్వయంతో పని చేసి విజయవంతం చేశారని, ఈ సందర్భంగా వారికి అభినందనలు తెలిపారు. ఇతర ప్రాంతాల ఆహార అభిరుచులు పరిచయం, మధ్యవర్తులు లేకుండా డ్వాక్రా మహిళలు తయారుచేసిన వస్తువుల విక్రయాలకు ఈ మేళా వేదికగా నిలిచిందన్నారు. సమావేశంలో జేసీ అశుతోష్ శ్రీవాస్తవ, డీఆర్వో ఎన్.ఎస్.కె.ఖాజావలి, డీఆర్డీఏ పీడీ వి.విజయలక్ష్మి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

అర్జీల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి

కలెక్టరేట్(గుంటూరు), న్యూస్‌టుడే: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో నమోదైన అర్జీల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని ఎస్.ఆర్.శంకరన్ హాలులో సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ తమీమ్ అన్సారియా మాట్లాడుతూ ప్రతి అర్జీని సక్రమంగా పరిష్కరించాలని సూచించారు. అనంతరం ప్రజల నుంచి వినతులు స్వీకరించి ఆయా శాఖల అధికారులకు సూచనలు చేశారు. పీజీఆర్ఎస్‌కు మొత్తం 195 అర్జీలు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో జేసీ అశుతోష్ శ్రీవాస్తవ, డీఆర్వో ఎన్.ఎస్.కె.ఖాజావలి, ప్రత్యేక ఉప కలెక్టర్లు గంగరాజు, లక్ష్మీకుమారి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

విశదలలో భూమి రెడ్‌మార్క్ చేశారంటూ పీజీఆర్ఎస్‌లో వినతిపత్రం అందించిన రైతులు

పట్టాలిచ్చారు.. స్థలాలు చూపండయ్యా: మౌలాబీ, విమలకుమారి, ఎస్.పద్మ

కలెక్టరేట్‌కు వచ్చిన అడవితక్కెళ్లపాడు నివాసులు

గుంటూరు అడవితక్కెళ్లపాడులో నివాసం ఉంటున్న వారికి గత ప్రభుత్వ హయాంలో పేరే చర్లలో ఇళ్ల స్థలాలు కేటాయించి, రిజిస్ట్రేషన్ కూడా చేయించారు. స్థలాలు ఎక్కడనేది చూపలేదు. రెండేళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నాం. పీజీఆర్ఎస్‌లో వినతిపత్రం అందించాం. వందల మంది లబ్ధిదారులది ఇదే పరిస్థితి. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇళ్ల స్థలాలు చూపాలి. ★ గుంటూరు సర్వజనాసుపత్రిలో పని చేస్తున్న 22 మంది ఆప్కాస్ ఉద్యోగులు తమ సమస్యలు పరిష్కరించాలని పీజీఆర్ఎస్‌లో వినతిపత్రం అందించారు. ★ కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన రెవెన్యూ క్లినిక్‌కు 125 అర్జీలు వచ్చాయి. అందులో 35 అర్జీదారుల చేత కొత్తగా దరఖాస్తు చేయించారు. వాటిని ఆన్‌లైన్ చేశారు.

భూమిని రెడ్‌మార్క్‌లో పెట్టారు: కుర్రా ఏడుకొండలు, జె.వీరయ్య, ఆర్.శ్రీనివాసరావు, వి.నరసింహా తదితరులు

మేడికొండూరు మండలం విశదల గ్రామంలో 2017లో భూమిని కొనుగోలు చేసి సాగు చేసుకుంటున్నాం. అవసరమై వేరే వాళ్లకు అమ్ముకుని రిజిస్ట్రేషన్ చేసేందుకు వెళ్లగా తమ భూమిని రెడ్‌మార్క్‌లో పెట్టారు. దీనిపై కలెక్టరేట్‌లో నిర్వహించే పీజీఆర్ఎస్‌లో అర్జీ అందించాం. కొనుగోలు చేసిన సమయంలో ఎక్కడా రెడ్‌మార్క్ లేదు. ఇప్పుడు అమ్ముకుందామనుకునే సరికి రెడ్‌మార్క్‌లో ఉందంటున్నారు. అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలి.

EENADU e Classifieds

BUSINESS SERVICES

బంగారం బ్యాంకులలో/ ఏ ఇతర ప్రైవేటు సంస్థలలో తాకట్టులో ఉన్నవి విడిపించి ఈరోజు మార్కెట్ ధర ప్రకారం కొనబడును. (స్పాట్ క్యాష్). Ph: 8142292071.

బంగారం కొనబడును. బ్యాంకులలో, ఇతర ప్రైవేట్ సంస్థలలో తాకట్టులో ఉన్నమీ బంగారం విడిపించి అధిక ధరకు కొనబడును. (స్పాట్ క్యాష్) ✆ 87907 41166.

JOBS

DSA ఏజన్సీ గుంటూరు నందు పనిచేయుటకు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను. ఫోన్: 99489 35879, 80081 00872.

గుంటూరులో మా ఇంటి నుండి Online Job చేయుటకు ఒక మహిళా ఉద్యోగి కావలెను. 63093 17089.

కావలెను: Vicks & Tide Company నందు పనిచేయుటకు ★ సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ 2) డెలివరీ బాయ్స్ లొకేషన్: సత్తెనపల్లి, గుంటూరు, నరసరావుపేట. Age: 18-45Yrs. ఆకర్షణీయమైన జీతం+ ఇన్సెంటివ్స్. ✆ 97051 23436, 95812 34542, 95812 34411.

యాడ్ ఏజన్సీ నందు పనిచేయుటకు అకౌంటెంట్ 2 సం అనుభవం కలిగి హిందీ మాట్లాడే (స్త్రీ) కావలెను. శాలరీ 25,000/- టైమింగ్స్ 9.30 A.M. to 8 P.M. అడ్రస్ అరుండల్‌పేట, 3/3, గుంటూరు-02, కాంటాక్ట్: 77028 34555.

సూపర్‌వైజర్స్, M.S. Office లో అనుభవం గల కంప్యూటర్ ఆపరేటర్స్ కావలెను. బోయపాలెం, వంకాయలపాడులోని ప్రముఖ ఫ్యాక్టరీ కొరకు. ✆:8686935606.

గుంటూరు నగరము నందు గల బాలుర హాస్టల్‌కు భార్యాభర్తలయిన జంట వాచ్‌మెన్‌గా పనిచేయుటకు కావలెను. వసతి, భోజన సౌకర్యము ఉచితముగా కల్పించబడును. ✆: 93919 34949.

Exp. నర్సులు/ ఆయాలు/ వార్డ్ బాయ్స్ కావలెను. జీతం: Rs: 20,000/- నుండి 25,000/- వరకు. కూకట్‌పల్లిలో Hyd. ✆ 6302532832, 8019117633.

SECURITY GUARDS

సెక్యూరిటీగార్డులు కావలెను. గుంటూరు లక్ష్మీపురం రోడ్‌లో ప్రముఖ జ్యూయలరీమాల్‌లో పనిచేయుటకు. జీతము: 14,000/-. PF+ESI, భోజనం కలదు. ✆ 7285963951/ 8099444758.

TOURS AND TRAVELS

20వ తేదీ నుండి 5 డేస్ మేడారం జాతర కాళేశ్వరం మేడిగడ్డ గోవా హంపి గోకర్ణ మురుడేశ్వర్ స్వర్ణగిరి ముచింతల్ 6900/- స్లీపర్ బస్ 9848782131.

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

Book your 5 lines Classified Colour Rs.770/-
3Ads Package Rs.1945/-
5 lines Classified B/W Rs.650/-
3Ads Package Rs.1625/-
ప్రకటనపై 5% జి.ఎస్.టి. అదనం

తక్కువ బడ్జెట్‌లో మీ అవసరాలు తీర్చే ఏకైక మార్గం.. ఈనాడు లో ప్రకటన ఇవ్వటం
పూర్తి వివరాలకు సంప్రదించండి: 8008510541

ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య

వివరాలు వెల్లడిస్తున్న అనకాపల్లి డీఎస్పీ శ్రావణి

అనకాపల్లి పట్టణం, చీడికాడ, న్యూస్‌టుడే: పెళ్లయి 15 సంవత్సరాలైంది. వీరికి 12 ఏళ్ల కుమారుడు. సజావుగా సాగిపోతున్న కుటుంబంలో వివాహేతర సంబంధం చిచ్చు రేపింది. ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తనే హత్య చేయించాలని భార్య పన్నాగం పన్నింది. దీనికి ప్రియుడు, ఇతని దగ్గర బంధువు సహకరించారు. హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాలని చూశారు. పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడి నిందితులు ముగ్గురు కటకటాల పాలయ్యారు. దీనికి సంబంధించి అనకాపల్లి డీఎస్పీ శ్రావణి తన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.

చీడికాడ మండలం తురువోలు గ్రామానికి చెందిన డేగల చిన్న కొండమ్మలకు 15 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి 12 ఏళ్ల కుమారుడు ఉన్నారు. 2024లో భార్యాభర్త ఇద్దరూ వాకపల్లి గ్రామస్థులతో కలిసి తెనాలిలోని కూలి పనికి వెళ్లారు. ఇక్కడ మేస్త్రిగా ఉన్న అలకుంటి గణేష్‌తో కొండమ్మకు పరిచయం ఏర్పడింది. ఇది వివాహేతర సంబంధానికి దారితీసింది. ఇది భర్త చిన్నకు తెలియడంతో భార్యను తీసుకుని స్వగ్రామం తురువోలుకు తొమ్మిది నెలల క్రితం వచ్చేశాడు. అయినా కొండమ్మ గణేష్‌తో చరవాణిలో మాట్లాడేది. ఈ విషయంపై భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. తనకు విడాకులు ఇచ్చేయమని... తాను గణేష్ వద్దకు వెళ్లిపోతానని కొండమ్మ చెప్పేది. దీనికి చిన్న నిరాకరించాడు. ఎలాగైనా భర్త అడ్డు తొలగించుకోవాలని కొండమ్మ భావించింది. విషయాన్ని ప్రియుడు గణేష్‌కు చెప్పింది. ఇతను తన దగ్గర బంధువైన పి.శివకుమార్ సాయం తీసుకున్నాడు. ఈనెల 14న వీరిద్దరూ తెనాలి నుంచి చోడవరం వచ్చారు. భర్త ద్విచక్ర వాహనంపై తంగుడుబిల్లి గ్రామానికి వెళ్లిన విషయాన్ని కొండమ్మ చెప్పింది. దీంతో గణేష్, శివకుమార్ ఇద్దరూ తురువోలులోని కోళ్లఫారం వద్దకు కాపు కాసి అదే రోజు రాత్రి ద్విచక్రవాహనంపై వస్తున్న చిన్నపై దాడి చేశారు. తాటి చెట్టుకు తలను కొట్టి దగ్గరలోని టేకుతోటలోకి ఈడ్చుకెళ్లి ఉరివేసి హత్య చేశారు. మృతదేహాన్ని రోడ్డుపై ద్విచక్రవాహనం పక్కగా పడేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాలని చూశారు. చీడికాడ సీఐ పైడంనాయుడు, ఎస్సై సతీష్‌లు చిన్నమృతిపై అనుమానంతో విచారణ చేయగా అసలు విషయం బయటపడింది. ప్రియుడితో కలిసి భార్యే హత్య చేయించినట్లు గుర్తించి నిందితులు కొండమ్మ, గణేష్, శివకుమార్‌లను అరెస్ట్ చేశారు. గణేష్‌కు భార్య, పదేళ్ల కుమారుడు ఉన్నారు. తండ్రి చనిపోవడం, తల్లి కటకటాల పాలవడంతో వీరి పన్నెండేళ్ల కుమారుడు దిక్కులేనివాడయ్యాడు.

సుప్రీం కోర్టు తీర్పుపై హర్షం

తాడేపల్లి, మంగళగిరి, న్యూస్‌టుడే: సుప్రీం కోర్టు తీర్పు రిజర్వేషన్ వర్గాలపాలిట వరం అని ఏపీ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు అన్నారు. మంగళగిరిలోని రాష్ట్ర కార్యాలయం నుంచి ఆయన సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. రిజర్వు కేటగిరి అభ్యర్థులు జనరల్ కేటగిరి కటాఫ్ మార్కుల కన్నా ఎక్కువ సాధించినప్పుడు వారిని ఓపెన్ కేటగిరి కింద సర్దుబాటు చేయాలంటూ ఇచ్చిన సుప్రీం కోర్టు తీర్పుపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.

నిత్య పెళ్లికొడుకుగా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్

ఎస్పీని ఆశ్రయించిన బాధిత మహిళలు

గుంటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ముసుగులో మహిళలను పెళ్లి చేసుకొని మోసగిస్తున్న వైనంపై ఇరువురు బాధితులు సోమవారం పోలీసు కార్యాలయంలో ఎస్పీ వకుల్ జిందాల్‌కు ఫిర్యాదు చేశారు. స్పందించిన ఎస్పీ ప్రత్యేక దర్యాప్తునకు ఆదేశించారు. బాధితుల కథనం ప్రకారం.. గుంటూరుకు చెందిన శ్రీకాంత్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. రేపల్లెకు చెందిన ఓ యువతి అతనికి దూరపు బంధువు కావడంతో శుభకార్యాలకు హాజరయ్యే సమయంలో ఉన్న పరిచయం ప్రేమగా మారింది. ఆ యువతి డిగ్రీ చదువుకొని హైదరాబాద్‌లో ఉంటోంది. ఆమె తండ్రి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి. వారి పెళ్లికి అమ్మాయి పెద్దలు అంగీకరించకపోవడంతో శ్రీకాంత్ ఆమెను తీసుకెళ్లి 2019లో వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత పెద్దలు వారి పెళ్లిని సమ్మతించారు. కట్నంగా రూ.10లక్షలు, 15 సవర్ల బంగారం, ఇతర లాంఛనాలు ఇచ్చారు. ఆమె గర్భవతి అయిన తర్వాత పుట్టింటికి పంపించాడు. తర్వాత నుంచి ఆమెను పట్టించుకోలేదు. అధిక కట్నం తీసుకురమ్మని వేధించేవాడు. వారికి ఒక బాబు. అయినా ఆమెను కాపురానికి తీసుకెళ్లలేదు. పెద్దల సమక్షంలో మాట్లాడినా ప్రయోజనం లేకపోవడంతో అతనిపై పోలీసుస్టేషన్‌లో, కోర్టులో ఫిర్యాదు చేశారు. ★ ఈ క్రమంలో శ్రీకాంత్ పెళ్లిళ్ల మధ్యవర్తుల ద్వారా తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాకు చెందిన ఎంసీఏ చదువుకున్న ఓ యువతి తల్లిదండ్రులను సంప్రదించాడు. రూ.5లక్షలు కట్నం, ఇతర లాంఛనాలు తీసుకొని 2023లో వివాహం చేసుకున్నాడు. ఆమె ఏడు నెలల గర్భవతిగా ఉండగా పుట్టింటి వద్ద దించేశాడు. వీరికి ఒక బాబు. శ్రీకాంత్‌కు మొదట వివాహం జరిగినట్లు ఆమెకు విడాకులు ఇవ్వకుండా రెండో పెళ్లి చేసుకున్నట్లు ఖమ్మం మహిళకు తెలిసి ప్రశ్నించింది. ఇక అప్పటి నుంచి ఆమె ఇంటికి వెళ్లడం మానేశాడు. అదేమని అడిగితే అసలు తనను పెళ్లి చేసుకోలేదని, 2013 నుంచి సహజీవనం చేస్తున్నానంటూ బుకాయిస్తున్నాడని బాధితురాలు వాపోయింది. ఇంతలో మరో యువతి ఫోటో మార్ఫింగ్ చేసి ఆమెను వివాహం చేసుకుంటున్నానని, వీరికి పంపించి బెదిరిస్తున్నాడు. ఈ క్రమంలో బాధిత మహిళలు ఇద్దరు సోమవారం ఎస్పీ కార్యాలయంలో తమను మోసగించిన అతనిపై చర్యలు తీసుకోవాలని వేడుకున్నారు.

మిర్చి యార్డు సమాచారం (నిన్నటి ధరలు)

వచ్చిన బస్తాలు:	53,138
అమ్మకాలు:	50,289
నిల్వలు:	10,036

నాన్ ఏసీ కామన్ వెరైటీ (క్వింటా రూ.ల్లో)

334	13,000-19,000
నంబర్ 5	13,500-19,000
341	14,000-22,500
సూపర్ 10	13,500-18,800

నాన్ ఏసీ స్పెషల్ వెరైటీ

తేజ	12,500-16,500
బాడిగ	13,500-18,000
దేవనూరు డీలక్స్	14,000-23,000
ఆర్మూర్	12,000-15,300

ఏసీ కామన్ వెరైటీ

334	12,000-18,500
341	13,000-20,000

ఏసీ స్పెషల్ వెరైటీ

తేజ	12,000-15,500
బాడిగ	12,000-17,800
తాలు	5,500-8,800

- న్యూస్‌టుడే, మిర్చియార్డు

చిరువ్యాపారి అనుమానాస్పద మృతి

శివనాగరాజు (పాత చిత్రం)

చిలువూరు(దుగ్గిరాల), న్యూస్‌టుడే: తన కుమారుడు లోకం శివనాగరాజు(46) మృతి అనుమానాస్పదంగా ఉందని తండ్రి గాంధీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై వెంకటరవి సోమవారం కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం చిలువూరుకు చెందిన శివనాగరాజు ఉల్లిపాయల వ్యాపారం చేస్తుంటారు. ఆయనకు 2007లో వివాహం కాగా భార్య లక్ష్మీ మాధురి, ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు నెలకొన్నాయి. ఆదివారం రాత్రి యథావిధిగా నిద్రించిన భర్త.. సోమవారం తెల్లవారుజామున మృతి చెందాడని భార్య ఇరుగుపొరుగు వాళ్లకు చెప్పారు. కాగా, మృతదేహం చెవి నుంచి రక్తం రావడం, అదే ప్రాంతంలో గాయం ఉండడంపై పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో గాంధీ అనుమానం వ్యక్తం చేశారు. ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేయాలని ఆయన పేర్కొన్నారు. మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టంకు తరలించారు.

బ్రాయిలర్ ధరలు (కిలో 1కి రూ.లలో)

వెన్‌కాబ్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర - 164, రిటైల్ ధర - 191, చికెన్ విత్‌స్కిన్ - 277, చికెన్ స్కిన్‌లెస్ - 315.
కృష్ణా జిల్లాలో: వెన్‌కాబ్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర -157 రిటైల్ ధర 184 చికెన్ విత్ స్కిన్ - 267 చికెన్ స్కిన్‌లెస్ - 304.
అమరావతి పౌల్ట్రీ ఫార్మర్స్ & ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర - 180, 189, 200 చికెన్ విత్ స్కిన్ - 350 చికెన్ స్కిన్‌లెస్ - 360.

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు
Cell: 80085 10541
ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి
Cell: 80085 14589

(c) eenadu

తెనాలి

●తెనాలి ●పొన్నూరు

మల్లన్న సేవలో హైకోర్టు న్యాయమూర్తి

న్యాయమూర్తి దంపతులకు స్వామివారి చిత్రపటం అందిస్తున్న వేద పండితులు

పెదకాకాని, న్యూస్‌టుడే: పెదకాకాని మల్లేశ్వరస్వామిని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి.మల్లికార్జునరావు దంపతులు సోమవారం దర్శించుకున్నారు. ఈవో లీలాకుమార్ వారికి మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. ప్రదక్షిణ అనంతరం న్యాయమూర్తి దంపతులు భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వారికి అర్చకులు, వేద పండితులు ఆశీర్వచనం అందజేసి స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు.

డిగ్రీ ఆరో సెమిస్టర్ షెడ్యూల్ విడుదల

ఏఎన్‌యూ, న్యూస్‌టుడే: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో ఆరో సెమిస్టర్ వైవా షెడ్యూల్‌ను ఏసీఈ వెంకటేశ్వరరావు సోమవారం విడుదల చేశారు. వైవాలో పాల్గొనే విద్యార్థులు ఫిబ్రవరి 20 లోపు, రూ.100 అపరాధ రుసుంతో 23 లోపు ఫీజులు చెల్లించాలన్నారు. 2020, 21, 22 సంవత్సర అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఏప్రిల్ 15 నుంచి 20 వరకు ఆరో సెమిస్టర్ వైవా జరుగుతోందని వెంకటేశ్వరరావు ఓ ప్రకటనలో వెల్లడించారు.

తెనాలి మార్కెట్ యార్డులో..

నిమ్మకాయల ధరలు రూ.. (క్వింటా)

అత్యధికం: 4000
అత్యల్పం: 2800
సగటు: 3400

– న్యూస్‌టుడే, తెనాలి టౌన్

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

తెనాలి : 80085 73125 పొన్నూరు : 80085 73144

? తెనాలి నాజరుపేట సింగ్ రోడ్డులో వారం రోజులుగా వీధి దీపాలు వెలగడం లేదు. **- స్థానికులు, నాజరుపేట**
✔ సత్వరం మరమ్మతులు చేయిస్తాం. ? ఐతానగర్ గోలిడొంక రోడ్డులో నూతన గృహ సముదాయ నిర్మాణం సందర్భంగా పట్టాలు సరైన తీరులో అమర్చడం లేదు. ఫలితంగా దుమ్ము, పరంజాల చెక్కలు సమీప నివాసాల మీద పడుతున్నాయి.
- స్థానికులు, ఐతానగర్ ✔ నిర్మాణదారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తాం. **- రామ అప్పలనాయుడు, మున్సిపల్ కమిషనర్**

✦ తెనాలి ఉడా కాలనీలో ఇండోర్ స్టేడియం వెనుక వ్యర్థాలకు నిప్పు పెడుతున్నారని, చెత్త గుట్టలు పేరుకుని ఉన్నాయని స్థానికుల నుంచి అందిన ఫిర్యాదు మేరకు అధికారులు స్పందించారు. కార్మికులతో వ్యర్థాలను తొలగింపజేశారు. ✦ తెనాలి పట్టణ పాండురంగపేటలో కాలువల్లో మురుగు పారడం లేదని అందిన ఫిర్యాదు మేరకు అధికారులు స్పందించారు. కాలువల్లో పూడికలు తీయించారు. – న్యూస్‌టుడే, తెనాలి టౌన్
? పొన్నూరు 19వ వార్డు శివారులో వీధి దీపం వెలగడం లేదు. రాత్రి సమయంలో రాకపోకలు నిర్వహించాలంటే ఇబ్బందికరంగా ఉంది. **- కె.సుబ్బారావు, 19వ వార్డు** ✔ వీధి దీపానికి మరమ్మతులు చేసే విధంగా చర్యలు తీసుకుంటాం.
- షేక్ హసీనా, పురపాలక సంఘం సహాయ ఇంజినీరు
? పొన్నూరు 9వ వార్డులోని మురుగు నీటి కాలువలో వ్యర్థాలు పేరుకుని దుర్వాసన వస్తుంది. **- పి.శాంతి, 9వ వార్డు**
✔ వ్యర్థాలను తొలగించే విధంగా చర్యలు తీసుకుంటాం.
- పోతురాజు, ప్రజారోగ్యశాఖాధికారి
✦ పట్టణ పరిధి వడ్డిముక్కల రోడ్డులో రెండు రోజులుగా పేరుకుపోయిన చెత్తను తొలగించడం లేదని అందిన ఫిర్యాదు మేరకు అధికారులు స్పందించి.. కార్మికులతో శుభ్రం చేయించారు.
– న్యూస్‌టుడే, పొన్నూరు

నిఘా కన్ను.. ఉంటేనే దన్ను..!

న్యూస్‌టుడే, తెనాలి టౌన్

తెనాలి బస్టాండ్‌లో కనిపించని సీసీ కెమెరాలు

ప్రయాణికుల భద్రత ప్రశ్నార్థకం..

డివిజన్ కేంద్రంలో కీలకంగా ఉన్న తెనాలి బస్టాండ్ 8 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. పక్కపక్కనే ఉన్న పాత, కొత్త బస్టాండ్‌ల నుంచి రోజూ 106 సర్వీసుల ద్వారా సుమారు 40 వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. రోజూ రూ.14 లక్షలకు పైగానే ఆదాయం వస్తుంది. 81 బస్సులు 142 గ్రామాలు, 10 పట్టణాలు, 4 నగరాలను అనుసంధానం చేస్తున్నాయి. గతంలో రోజూ ప్రయాణించే వారి సంఖ్య సుమారు 30 వేలు ఉండగా గతేడాది ఆగస్టు 15 నుంచి అమల్లోకి వచ్చిన స్త్రీ శక్తి పథకం తర్వాత సంఖ్య అదనంగా 10 నుంచి 12 వేల వరకు పెరిగింది. ఇంతటి కీలకమైన బస్టాండ్‌లో కెమెరాలు సరైన తీరులో లేవు. కొద్ది రోజుల కిందట సంక్రాంతి పండగకు సొంతూరు వెళ్లడానికి బస్టాండ్‌లో బస్సు ఎక్కిన బాలిక మెడ నుంచి బంగారపు గొలుసు చోరీ జరిగింది. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయి.

ఉన్నవి పనిచేయవు.. బస్టాండ్‌లో కెమెరాలు లేకపోవడం, ఉన్న ఒకటి రెండు కూడా పనిచేయక పోవడం వల్ల ఈ ఘటనలు కెమెరాల్లో నిక్షిప్తం కాలేదు. బంగారపు గొలుసు చోరీ చేసిన వ్యక్తితో పాటు ఇతర కేసుల్లో నిందితులను పోలీసులు పట్టుకున్నారు.. అదృశ్యమైన వారిని గుర్తించినా, ఇదంతా ఇతర మార్గాల్లో శోధించి సాధించారు. కెమెరాలే ఉండి ఉంటే యావత్తు ఘటనలకు సంబంధించి పక్కా సాక్ష్యాలు అక్కడికక్కడే లభించేవి. మరో వంక తమను కెమెరా పరిశీలిస్తుందనే అంశం తెలిస్తే ఈ తరహా ఘటనలు చోటు చేసుకునే అవకాశాలే తగ్గిపోతాయి. బస్టాండ్‌లో కెమెరాల అవసరాన్ని గుర్తించిన రెండో పట్టణ పోలీసులు పాత, కొత్త బస్టాండ్‌లలో రెండేసి చొప్పున కొన్ని నెలల కిందట నాలుగు కెమెరాలు ఏర్పాటు చేశారు కాని అవి పనిచేయడం లేదు. మరో వంక ఆర్టీసీ తరఫున అసలు ఏర్పాటు చేయలేదు. అధికారులు యావత్తు అంశాలను విశ్లేషించి రద్దీ బస్టాండ్‌లో ప్రయాణికుల భద్రత పరంగా పక్కా చర్యలు తీసుకోవడంతోపాటు కెమెరాలను ఏర్పాటు చేసి వాటిని నిరంతరం పర్యవేక్షించాల్సిన అవసరం ఉంది.

పని చేయకుండా నామమాత్రంగా..

త్వరలోనే ఏర్పాటు చేస్తాం..

గతంలో ఏర్పాటు చేసిన నాలుగు కెమెరాలను వెంటనే వినియోగంలోకి తీసుకురావడంతో పాటు మరో నాలుగు అదనంగా ఏర్పాటు చేయిస్తామని రెండో పట్టణ పోలీస్ స్టేషన్ సీఐ రాములనాయక్ తెలిపారు. బస్టాండ్‌లో కెమెరాల అవసరాన్ని ఉన్నతాధికారులకు తెలియజేసి త్వరలోనే తదుపరి చర్యలు తీసుకుంటామని డిపో మేనేజర్ రాజశేఖర్ వివరించారు.

ఏఐ.. క్వాంటమ్ కంప్యూటింగ్‌తో విప్లవాత్మక మార్పులు

సదస్సును ప్రారంభిస్తున్న డాక్టర్ పోతినేని రమేష్ బాబు

ఏఎన్‌యూ, న్యూస్‌టుడే: ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్‌తో వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయని ఆస్టర్ రమేష్ ఆస్పత్రుల సీఎండీ డాక్టర్ పోతినేని రమేష్ బాబు పేర్కొన్నారు. ఏఎన్‌యూలోని ఎంబీఏ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన 'నేషనల్ అక్రిడేషన్ బోర్డ్ ఫర్ హాస్పిటల్స్ అండ్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ 6వ ఎడిషన్' సదస్సులో డాక్టర్ రమేష్ బాబు, డిప్యూటీ ఎండీ డాక్టర్ రాయపాటి మమత, ఏఎన్‌యూ ఇన్‌ఛార్జి వీసీ ఆచార్య గంగాధర్, రెక్టార్ ఆచార్య శివరామప్రసాద్, ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ గ్రూప్ ఆఫ్ ఛైర్మన్ రామ్మోహన్ పాల్గొన్నారు. రమేష్ బాబు మాట్లాడుతూ... వైద్యుల సేవలను ఏఐ ఎప్పటికీ భర్తీ చేయలేదని.. అదే సమయంలో కొన్ని సమస్యలకు పరిష్కారం చూపిస్తోందన్నారు. జటిలమైన జన్యుపరంగా వచ్చే రోగాలకు అడ్డుకట్ట వేయడంలో నూతన సాంకేతిక పరిజ్ఞానం దోహదం చేస్తోందన్నారు. మ్యాన్ లెస్, నాయిస్ లెస్ క్రిటికల్ కేర్ యూనిట్ల స్థాపనకు క్వాంటమ్ కంప్యూటింగ్ దోహద పడుతోందన్నారు. ఇన్‌ఛార్జి వీసీ ఆచార్య గంగాధర్ మాట్లాడుతూ.. రెండు రోజుల కిందట ఇన్ఫోసిస్ కృత్రిమ మేధస్సుతో పనిచేసే 500 యంత్రాలను అందుబాటులోకి తీసుకొచ్చిందని చెప్పారు. మనుషులు చేయలేని పనులను ఇవి కచ్చితత్వంతో పనిచేస్తున్నాయన్నారు. ఆస్టర్ రమేష్ ఆస్పత్రుల డిప్యూటీ ఎండీ డాక్టర్ మమత మాట్లాడుతూ... విదేశాలతో పోల్చుకుంటే మన దేశంలోనే వైద్య సేవలు తక్కువ ఖర్చుతో అందిస్తున్నట్లు తెలిపారు. ఛైర్మన్ రామ్మోహన్ మాట్లాడుతూ.. ఎంబీఏ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్‌కు అవసరమైన సదస్సు నిర్వహిస్తున్నారని.. దీనిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

డాక్టర్ వెంకటరమణకు జాతీయ పురస్కారం

వెంకటరమణకు అవార్డు అందిస్తున్న వీసీ ఆచార్య గంగాధర్

ఏఎన్‌యూ, న్యూస్‌టుడే: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం సంఘ సామాజిక బాధ్యత విభాగం ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ వెంకటరమణకు జాతీయ పురస్కారం లభించింది. జీవన్ జాగృతి సేవా సంస్థ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ సంయుక్తంగా జాతీయ మహాత్మా గాంధీ సేవా పురస్కారం 2026ను, ప్రశంసా పత్రాన్ని అందజేసినట్లు రమణ తెలిపారు. ఈ సందర్భంగా ఇన్‌ఛార్జి వీసీ ఆచార్య గంగాధర్ చేతుల మీదుగా సోమవారం అవార్డును స్వీకరించారు. వెంకటరమణను ఇన్‌ఛార్జి వీసీ ఆచార్య గంగాధర్, రెక్టార్ ఆచార్య శివరామప్రసాద్, రిజిస్ట్రార్ ఆచార్య సింహాచలం, విభాగాధిపతి డాక్టర్ బబిత అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని అవార్డులు సాధించాలని ఆకాంక్షించారు.

వాసవీ కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవం నేడు

కరపత్రాలను ఆవిష్కరిస్తున్న వాసవీ యూత్ తెనాలి సభ్యులు

తెనాలి(కొత్తపేట), న్యూస్‌టుడే: వాసవీ కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ప్రకటించినట్లు వాసవీ యూత్ తెనాలి సభ్యులు పేర్కొన్నారు. వారు మాట్లాడుతూ.. ప్రజాప్రతినిధులు, అధికారులు అమ్మవారికి మంగళవారం పసుపు, కుంకుమ, చీర సారె సమర్పించనున్నట్లు చెప్పారు. బోసురోడ్డులోని అమ్మవారి ఆలయంలో ఉదయం నుంచి ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. ఈ సందర్భంగా నాళం రజనీ కుమార్, కొప్పురావూరి కిశోర్, కనమర్లపూడి శ్రీనివాస్, మాజేటి బదరి కిరణ్, చీమకుర్తి సతీష్, దేసు రవి, వలివేటి సురేష్ కార్యక్రమ కరపత్రాలు ఆవిష్కరించారు.

టిడ్కో గృహాల్లో పోలీసుల నిర్బంధ తనిఖీ

స్థానికులతో మాట్లాడుతున్న డీఎస్పీ, సీఐలు

తెనాలి టౌన్, న్యూస్ టుడే: తెనాలి మండలం జగ్గడిగుంట పాలెంలోని టిడ్కో గృహాల్లో సోమవారం పోలీసులు నిర్బంధ తనిఖీలు చేపట్టారు. తెల్లవారుజామున 5 గంటలకు కాలనీని చుట్టుముట్టిన పోలీసులు డ్రోన్ ద్వారా నిఘా పెట్టి తనిఖీలు చేశారు. సరైన ధ్రువపత్రాలు లేని 67 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలు, ఒక కారును సీజ్ చేశారు. ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నా సత్వరం పోలీసులకు సమాచారం అందించాలని స్థానికులకు సూచించారు. గంజాయి, మాదకద్రవ్యాల రహిత తెనాలి కోసం సమాచారాన్ని పంచుకుంటామని వారితో సంకల్ప ప్రతిజ్ఞ చేయించారు. డీఎస్పీ బి.జనార్దనరావు పర్యవేక్షణలో సీఐలు నాయబ్‌రసూల్, మల్లికార్జునరావు, రాములనాయక్, సాంబశివరావు, ఎస్సైలు, 80 మంది సిబ్బంది పాల్గొన్నారు.

వేమన సాహిత్యాన్ని భావితరాలకు అందించడమే లక్ష్యం

వివేకానంద విద్యామందిర్‌లో శతక పద్యాల పుస్తకాలతో టీచర్లు, విద్యార్థులు

మున్నంగి(కొల్లిపర), న్యూస్‌టుడే: వేమన సాహిత్యాన్ని, భాషా మాధుర్యాన్ని భావితరాలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు మున్నంగిలోని వేమన పీఠం వ్యవస్థాపకులు కొమ్మారెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. వేమన జయంతి సందర్భంగా సోమవారం మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల(ఆర్)లో ప్రధానోపాధ్యాయురాలు సోమరౌతు లక్ష్మీకమల, వివేకానంద విద్యామందిర్‌లో ప్రిన్సిపల్ నరేంద్ర అధ్యక్షతన, అంగన్‌వాడీ కేంద్రంలో కార్యక్రమాలు నిర్వహించారు. వేమన శతక పద్యాలు చదివి దానిలోని నీతిని విద్యార్థులు అలవరచుకోవాలని శ్రీనివాసరెడ్డి అన్నారు. వేమన సాహిత్యంపై పరిశోధకులు రాసిన వందకు పైగా పుస్తకాలు సేకరించి, వేమన గ్రంథాలయం ఏర్పాటు చేసి అక్కడ ఉంచామన్నారు. మండల జాతీయ హక్కుల కమిటీ అధ్యక్షుడు బొంతు అశోక్‌రెడ్డి, బొంతు శివరామిరెడ్డి, గోవర్ధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఏడుగురు జూదరుల అరెస్టు

తెనాలి టౌన్, న్యూస్‌టుడే: తెనాలి మండలం అంగలకుదురు తోటల వద్ద జూదం ఆడుతున్న ఏడుగురిని సోమవారం సాయంత్రం గ్రామీణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.13 వేలు స్వాధీనం చేసుకున్నారు.

శిరస్త్రాణం ధరించండి.. ప్రమాదాలను నివారించండి

వాహనదారులు కచ్చితంగా శిరస్త్రాణం ధరించాలని, ప్రాణాపాయ ప్రమాదాలను నివారించడంలో అందరూ బాధ్యతగా వ్యవహరించాలని ఎమ్‌వీఐ రాఘవరావు, త్రీ టౌన్ ఎస్సై ప్రకాశరావు కోరారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా సోమవారం తెనాలి మార్కెట్ యార్డు నుంచి బస్టాండ్ వరకు భారీ ద్విచక్ర వాహన ప్రదర్శన నిర్వహించారు. అధికారులు, సిబ్బంది, యువత శిరస్త్రాణం ధరించి, ప్లకార్డులతో ప్రదర్శన చేశారు. **- న్యూస్‌టుడే, తెనాలి టౌన్**

ఆదాయ వనరుపై అంతులేని నిర్లక్ష్యమా..?

తెనాలి (కొత్తపేట), న్యూస్‌టుడే

అసంపూర్తిగా మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం

మున్సిపాలిటీ ఆదాయ వనరు జీప్లస్ త్రీ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ భవనం పూర్తిపై అంతులేని నిర్లక్ష్యం నెలకొంది. ప్రభుత్వాలు, మున్సిపల్ పాలకవర్గాలు దీని నిర్మాణం పూర్తిపై దృష్టి పెట్టకపోవడమే ఎడతెగని జాప్యానికి కారణం. దీని నిర్మాణ పనులు దక్కించుకున్న గుత్తేదారుకు సకాలంలో బిల్లులు చెల్లించకుండా నానా ఇబ్బందులు పెట్టారు. కొందరు పంతాలకు పోయి దీని భవితవ్యాన్ని ప్రశ్నార్థకంగా మార్చారు. ఈ ప్రభావం మున్సిపాలిటీ ప్రగతిపై పడింది. ఈ నేపథ్యంలో అభివృద్ధి పనులకు టెండర్లు వేసేందుకు గుత్తేదారులు ముందుకు రావడం లేదు.

రూ.10 కోట్లతో నిర్మించ తలపెట్టి..

తెనాలి పురపాలక సంఘ కార్యాలయం భవనం వెనుక మున్సిపల్ స్థలంలో సుమారు రూ.10 కోట్లతో షాపింగ్ కాంప్లెక్స్ భవనం నిర్మించాలని అధికారులు నిర్ణయించారు. తరవాత టెండర్ పిలిచి ఎంపిక చేసిన గుత్తేదారుడు సుమారు రూ.4 కోట్లతో సెల్లార్, గ్రౌండ్ ఫ్లోరు నిర్మించి సరిపెట్టారు. దీనిపై కొందరు పంతాలకు పోయి అధికారులను కోర్టుకు లాగడంపై విమర్శలు వచ్చాయి. ఈ విషయమై మున్సిపల్ కమిషనర్ జె.రామఅప్పలనాయుడును సంప్రదించగా.. ఇప్పటికే ఈ భవనంపై చెల్లించాల్సిన బిల్లులు చెల్లించారని తెలిపారు. వీటిని ప్రభుత్వం గుత్తేదారు ఖాతాలో జమచేస్తే సరిపోతుందని చెప్పారు.

సమాధుల తోటకు స్థలం కేటాయించండి

ఏవో శ్రీధర్‌బాబుకు వినతిపత్రం ఇస్తున్న సాధన కమిటీ ప్రతినిధులు

తెనాలి టౌన్, న్యూస్‌టుడే: తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వివిధ అంశాలపై 8 అర్జీలు వచ్చాయని ఏవో శ్రీధర్‌బాబు తెలిపారు. ఆక్రమణలు, విద్యుత్తు, కుటుంబ తగాదాలు తదితర అంశాలపై అర్జీలతో వచ్చిన వారితో ఆయన మాట్లాడారు. తెనాలి పట్టణ ఐతానగర్‌లోని సమాధుల తోట పూర్తిగా నిండిపోయిందని, అదనంగా స్థలం కేటాయించాలని కోరుతూ గతేడాది అర్జీలు అందించినా పరిష్కారం కాలేదని.. ఇప్పటికైనా పట్టించుకోవాలని కోరుతూ సాధన కమిటీ తరుపున ప్రతినిధులు ఏవోకు, తహసీల్దార్ కార్యాలయంలో ఎంపీడీవో దీప్తికి అర్జీ అందించారు.

హిందూ ధర్మ రక్షణకు పాటుపడాలి

మాట్లాడుతున్న హేమ శంకరరావు

తెనాలి (కొత్తపేట), న్యూస్‌టుడే: ప్రతి ఒక్కరూ దైవ భక్తితో పాటు దేశభక్తి కలిగి హిందూ ధర్మ రక్షణకు పాటుపడాలని జిల్లా ధర్మ ప్రచారక్ జంజనం హేమశంకరరావు పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక గోవర్ధన స్వామి ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ నెల 26 గణతంత్ర దినోత్సవం వరకు గ్రామాల్లో ధార్మిక సమితి నిర్వహించే భారత మాత పూజల్లో పాల్గొనాలన్నారు. పొన్నపల్లి సత్యనారాయణ, కడియాల సునీల్‌కుమార్, కోనపురెడ్డి భైరాగి తదితరులు పాల్గొన్నారు.

పశు ఆరోగ్య శిబిరాలు ప్రారంభం

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పశు ఆరోగ్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని ఆ శాఖ అదనపు డైరెక్టర్ డాక్టర్ ఎన్.రజనీ కుమారి అన్నారు. మండలంలోని నంబూరులో సోమవారం వైద్య శిబిరాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు. ఈ నెల 31 వరకు అన్ని గ్రామాల్లో వైద్య శిబిరాలు కొనసాగుతాయన్నారు. ఎంపీపీ శిరీష మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పశు బీమా, పశు గ్రాసాల పెంపకం, మినీ గోకులాలు వంటి పథకాలను సద్వినియోగం చేసుకోవాలని రైతులకు సూచించారు. డీడీ శంకరరావు, స్థానిక వైద్యులు గంగాధర్, సుబ్బారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. **- న్యూస్‌టుడే, పెదకాకాని**

బుర్రిపాలెం, కఠెవరం గ్రామాల్లో..

తెనాలి టౌన్: రాష్ట్ర పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 19 నుంచి 31 వరకు గ్రామాల్లో ఉచిత పశు ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు ఏడీ ఏహెచ్ నాగిరెడ్డి తెలిపారు. తొలిరోజు సోమవారం తెనాలి మండలం బుర్రిపాలెం, కఠెవరం గ్రామాల్లో శిబిరాలు నిర్వహించగా, మంగళవారం పెదరావూరు, హాఫ్‌పేట గ్రామాల్లో నిర్వహించనున్నట్లు వైద్యులు, సిబ్బంది వివరించారు.

ప్రతిభ కనబరిచిన విద్యార్థినులకు బహుమతుల అందజేత

తెనాలి జేఎంజే మహిళా కళాశాల ఆధ్వర్యంలో సోమవారం ఇంటర్ విద్యార్థినులకు క్రీడా, వ్యాసరచన, క్విజ్, చిత్రలేఖనం, సాంస్కృతిక అంశాల్లో పోటీలు నిర్వహించారు. నియోజకవర్గంలోని పలు జూనియర్ కళాశాలల నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం పోటీల్లో విజేతలకు బహుమతులు, ధ్రువపత్రాలు అందించారు. ప్రిన్సిపల్ సిస్టర్ శాంత, వైస్ ప్రిన్సిపల్ సిస్టర్ రోజ్‌లీన్, అధ్యాపకులు అరుణ సుజాత, జెన్నమ్మ, కరీమున్నిసా, యోజిత, నిర్మల, షలీనా, ప్రణవి, నాగచందన, షన్ను, గాయత్రి, భార్గవి తదితరులు పర్యవేక్షించారు. **- న్యూస్‌టుడే, తెనాలి టౌన్**

మంచినీటి పథకం ప్రారంభం ఎప్పుడో..?

మునిపల్లెలో అలంకార ప్రాయంగా..

మండల పరిధిలోని మునిపల్లె గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కారానికి గతంలో తెదేపా ప్రభుత్వం రక్షిత మంచినీటి పథకం నిర్మాణ పనులకు రూ.54 లక్షల నిధులు కేటాయించింది. నిర్మాణ పనులు పూర్తయ్యాయి కానీ వివిధ కారణాల వల్ల ప్రారంభానికి నోచుకోలేదు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రంగులు మార్చారు కానీ ప్రారంభించకపోవడంతో అది అలంకార ప్రాయంగా మారింది. మంచినీటి సమస్యతో అనేక ఇబ్బందులు పడుతున్నామని.. ఇప్పటికైనా పాలకులు స్పందించి వీలైనంత త్వరగా పథకాన్ని ప్రారంభించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు. **- న్యూస్‌టుడే, పొన్నూరు**

ఇద్దరు అంతరాష్ట్ర సెల్‌ఫోన్ల చోరుల అరెస్టు

ఎర్రగుంట్ల, న్యూస్‌టుడే: వైఎస్సార్ కడప జిల్లా ఎర్రగుంట్ల రైల్వే స్టేషన్ సమీపంలో ఇద్దరు అంతరాష్ట్ర సెల్‌ఫోన్ల దొంగలను అరెస్టు చేసినట్లు జీఆర్పీ ఎస్సై భాస్కర్‌రెడ్డి సోమవారం తెలిపారు. ఈ మేరకు ఎర్రగుంట్ల జీఆర్పీ స్టేషన్‌లో వివరాలు వెల్లడించారు. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన చుక్కా నాగ గోపిచంద్, నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం బ్రహ్మణపల్లికి చెందిన యర్రంరెడ్డి వెంకటసుబ్బయ్యలు ఎర్రగుంట్ల రైల్వేస్టేషన్‌లో అనుమానాస్పదంగా తిరుగుతుండగా వారిని పట్టుకొని అరెస్టు చేసి విచారించారు. వీరు కొద్దికాలంగా ఎర్రగుంట్ల, తిరుపతి, గుత్తి, తదితర రైల్వేస్టేషన్లలో నిద్రిస్తున్న ప్రయాణికుల నుంచి చరవాణులు చోరీ చేసి వాటిని అమ్ముకుని జీవనం సాగిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. వారి వద్ద నుంచి 11 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కార్యక్రమంలో ఆర్పీఎఫ్ ఎస్సై గోవిందప్ప, సిబ్బంది పాల్గొన్నారు

బాలల సంరక్షణ కేంద్రానికి తరలింపు

తెనాలి టౌన్, న్యూస్‌టుడే: తెనాలి పట్టణ శివారులో కొద్ది రోజుల కిందట జరిగిన హత్య కేసులో ఏ6 గా ఉన్న 16 సంవత్సరాల బాలుడిని త్రీ టౌన్ పోలీసులు సోమవారం గుంటూరులోని జువైనల్ న్యాయస్థానంలో హాజరుపరిచారు. అనంతరం న్యాయమూర్తి ఆదేశాలతో బాలల సంరక్షణ కేంద్రానికి తరలించారు.

బాల్య వివాహాల రహిత రాష్ట్రమే లక్ష్యం

బాల్య వివాహ రహిత రాష్ట్రమే లక్ష్యంగా 100 రోజుల జాతీయ ప్రచార కార్యక్రమంలో భాగంగా కొల్లిపరలో సోమవారం ప్రతిజ్ఞ నిర్వహించారు. మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీడీవో విజయలక్ష్మి, అంగన్‌వాడీ సూపర్‌వైజర్ నాగమణి, సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు. సమాచారం అందించాల్సిన ఫోన్ నంబర్లను తెలిపారు. **- న్యూస్‌టుడే, కొల్లిపర**

సబ్ కలెక్టర్‌కు ఆత్మీయ వీడ్కోలు

పల్నాడు జిల్లా సంయుక్త కలెక్టర్‌గా ఉద్యోగోన్నతిపై బదిలీ అయిన తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహ ఆత్మీయ వీడ్కోలు వేడుక సోమవారం రాత్రి పట్టణంలోని తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఘనంగా నిర్వహించారు. తెనాలిలో బాధ్యతలు నిర్వహించడం మర్చిపోలేని అనుభూతిని అందించిందని, అధికారులు, సిబ్బంది సహకారంతో ప్రజల సమస్యల పరిష్కారంలో ముందంజ వేయగలిగామని సంజనా సింహ పేర్కొన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి ఖాజావలి, గుంటూరు ఆర్డీవో శ్రీనివాసరావు, డివిజన్‌లోని తహసీల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. తెనాలి తహసీల్దార్ గోపాలకృష్ణ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సంజనా సింహ దంపతులను ఘనంగా సత్కరించారు. **- న్యూస్‌టుడే, తెనాలి టౌన్**

పర్యవేక్షణకు సిబ్బంది కేటాయింపు

స్పందనకు వందనం

తెనాలి రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫాంపై విధుల్లో జీఆర్‌పీ సిబ్బంది

తెనాలి టౌన్, న్యూస్‌టుడే: తెనాలి రైల్వే స్టేషన్‌లో ప్లాట్‌ఫాంలపై జీఆర్‌పీ సిబ్బంది అందుబాటులో ఉండడం లేదని, సిబ్బంది కొరత, దూర ప్రాంతంలోని ఎస్ఐకు ఇన్‌ఛార్జి బాధ్యతలు వంటి అంశాలపై డిసెంబరు 21న 'సిబ్బంది కొరత.. సమస్యల కూత' పేరిట 'ఈనాడు'లో కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన అధికారులు ప్లాట్‌ఫాంలపై 24 గంటలూ సిబ్బంది ఉండేలా డ్యూటీలు కేటాయించారు. దూర ప్రాంతంలోని నడికుడి జీఆర్‌పీ ఎస్సై ఇన్‌ఛార్జిగా ఉండగా.. ఆయనను మార్చి దగ్గర్లోని బాపట్ల జీఆర్‌పీ ఎస్సైను ఇన్‌ఛార్జిగా నియమించారు. త్వరలో పూర్తి స్థాయి ఎస్సై నియామకంతో పాటు ఇతర సమస్యలను పరిష్కరిస్తామని వివరించారు.

వృథాగా తాగునీరు..

పట్టణ పరిధి రైలుపేటలోని ప్రధాన రహదారిలో పైపులైనుకు లీకు పడి తాగునీరు వృథాగా పోతున్నాయి. లీకు పడి రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు పట్టించుకునేవారే కరవయ్యారు. నీరు కలుషితం కాకముందే అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. **- న్యూస్‌టుడే, పొన్నూరు**

'భూములను బలవంతంగా తీసుకోవడం తగదు'

మంగళగిరి గ్రామీణం, న్యూస్‌టుడే: రాష్ట్ర అభివృద్ధి పేరుతో భూములను బలవంతంగా తీసుకోవడం తగదని బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ పేర్కొన్నారు. సోమవారం ఆయన చినకాకానిలోని వక్ఫ్ భూములను ఆయన సందర్శించి అక్కడ సాగు చేస్తున్న రైతులతో మాట్లాడారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సుమారు 70 సంవత్సరాల వక్ఫ్ బోర్డు ఆధీనంలో ఉన్న 71 ఎకరాల భూమిని బలవంతంగా లాక్కోవడం చట్ట విరుద్ధమని అన్నారు. అంజుమన్ ఈ-ఇస్లామియా వంటి సంస్థలు ఉచిత విద్యతో పాటు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయన్నారు. పరిశ్రమల, ఇతర సంస్థల ఏర్పాటుకు పనికిరాని భూములు ఉపయోగించుకోవాలి కానీ రైతుల భూములు, వక్ఫ్ బోర్డు, దేవాలయాలు, అటవీ భూములను తీసుకోకూడదని సూచించారు. ఆయన వెంట అహలే సున్నతుల్ జమాత్ కన్వీనర్ అల్తాఫ్ రజా, ముస్లిం సమైక్య వేదిక ఉపాధ్యక్షుడు మౌలాబేగ్ తదితరులు ఉన్నారు.

'ఎరువులు కొంటేనే యూరియా ఇస్తామనడం దారుణం'

దుగ్గిరాల, న్యూస్‌టుడే: ప్రభుత్వం ఆర్ఎస్‌కేల ద్వారా ధాన్యం నామమాత్రంగానే కొనుగోలు చేసిందని, ఎక్కువ మొత్తంలో కొనలేకపోయారని వ్యకాసం రాష్ట్ర కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం స్థానిక సొసైటీ వద్ద యూరియా కోసం వరుసలో నిల్చున్న రైతులతో మాట్లాడారు. ప్రభుత్వ నిబంధనల కారణంగా రైతులు ధాన్యం అమ్ముకోలేకపోయారని చెప్పారు. తక్కువ దిగుబడి రావడం, ప్రైవేటు వ్యాపారులకు తక్కువకే అమ్ముకోవాల్సి రావడంతో అన్నదాతలు నష్టపోయారన్నారు. ద్రవరూప ఎరువులు కొంటేనే యూరియా ఇస్తామని నిబంధనలు పెట్టడం దారుణమన్నారు. వ్యకాసం జిల్లా అధ్యక్షుడు జె.బాలరాజు, రైతు సంఘం మండల కార్యదర్శి వై.బ్రహ్మేశ్వరరావు, వెంకటేశ్వరరావు తదితరులున్నారు.

(c) eenadu

మంగళగిరి

• మంగళగిరి • తాడికొండ • ప్రత్తిపాడు

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

మంగళగిరి: 80085 73111 ప్రత్తిపాడు: 99596 89564 తాడికొండ: 97053 99233

స్పందనలు: మంగళగిరి గ్రామీణం, న్యూస్‌టుడే: గణపతి నగర్‌లో వ్యర్థాలు గుట్టలుగా పేరుకుపోయి దుర్వాసన వస్తోందని శానిటైజేషన్ ఇన్‌స్పెక్టర్ కరుణ్ దృష్టికి స్థానికులు 'మేమున్నాం.. మీకు తోడుగా' ద్వారా తీసుకెళ్లారు. స్పందించిన ఆయన పూడిక తీయించి, బ్లీచింగ్ చల్లించారు. ◆ బేతపూడి బాపూజీ నగర్‌లో డ్రెయినేజీ వ్యర్థాలతో స్తంభించిందని, దోమలతో ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు శానిటైజేషన్ ఇన్‌స్పెక్టర్ ఇందు దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆమె పూడిక తీయించి దోమల నివారణ మందు పిచికారీ చేయించారు.

తుళ్లూరు, న్యూస్‌టుడే: తుళ్లూరు గ్రామంలోని తూర్పు వీధిలో సైడు కాలువల్లో దోమలు వృద్ధి చెందకుండా ఫాగింగ్ చేయించాలని ఈ నెల 14న 'మేమున్నాం.. మీకు తోడుగా' శీర్షికన కథనం ప్రచురితమైంది. స్పందించిన పంచాయతీ కార్యదర్శి ఆర్.రమణ పారిశుద్ధ్య కార్మికులతో ఫాగింగ్ చేయించారు.

మంగళగిరి, న్యూస్‌టుడే: ? ఆర్టీసీ బస్సులు మంగళగిరి పట్టణంలోకి రాకుండా బైపాస్ రోడ్డులో వెళ్లిపోతున్నాయి. దీని వల్ల ప్రజలకు ఇబ్బందిగా ఉంది. **- రాఘవేంద్ర** ✔ తెనాలి రోడ్డు విస్తరణ పనులు పూర్తయిన తర్వాత బస్సులు పట్టణం లోపలి నుంచి వెళ్లేలా చర్యలు తీసుకుంటాం. **- ఆర్టీసీ అధికారులు**

స్పందన: పెదనందిపాడు, న్యూస్‌టుడే: వరగాని సమగ్ర తాగునీటి పథకం పైప్‌లైన్ పెదనందిపాడు బస్‌స్టేషన్ వద్ద పాడైనందున సోమవారం గ్రామీణ నీటి సరఫరా విభాగపు అధికారులు మరమ్మతులను నిర్వహింపజేశారు. 'ఈనాడు'లో ఈ నెల 18న 'నీటి వృథా తప్పదు వ్యథ' శీర్షికన ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించి మరమ్మతులు చేయించారు.

యోగి వేమన జయంతి

గుంటూరు రూరల్, న్యూస్‌టుడే: ఏటుకూరి గ్రంథాలయంలో యోగి వేమన జయంతిని సోమవారం ఘనంగా నిర్వహించారు. గ్రంథాలయ అభివృద్ధి కమిటీ సభ్యులు శివరామకృష్ణ, రాంబాబు, పున్నయ్య, గ్రంథపాలకులు గిరిధర్ కుమార్ తదితరులు వేమన చిత్రపటం వద్ద నివాళులర్పించారు. విగ్రహారాధన కంటే మానవత్వమే మిన్న అని చెప్పిన గొప్ప వ్యక్తి వేమన అని వక్తలు కొనియాడారు. ఆయన రాసిన పద్యాలను విద్యార్థులతో కంఠస్థం చేయించాలన్నారు.

ప్రత్తిపాడు(కాకుమాను), న్యూస్‌టుడే: వేమన పద్యాలు సమాజంలో చైతన్యం కలిగిస్తాయని వైకాపా జిల్లా ప్రధాన కార్యదర్శి గంగిరెడ్డి చెన్నారెడ్డి, యువజన అధ్యక్షుడు గోవింద్ అన్నారు. ప్రత్తిపాడులోని రామస్వామి ఆలయం వద్ద యోగి వేమన జయంతి కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. వేమన చెప్పిన పద్యాలు అక్షర సత్యాలన్నారు.

'పది' విద్యార్థులకు పుస్తకాల పంపిణీ

దుగ్గిరాల, న్యూస్‌టుడే: స్థానిక బాలుర ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపకుడు తాడిబోయిన రామస్వామి వితరణతో ఎస్టీయూ సమకూర్చిన పుస్తకాలు సోమవారం పంపిణీ చేశారు. ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం.శ్రీధర్, మండల అధ్యక్షుడు ఉన్నం ప్రసాద్ పాల్గొన్నారు. మొత్తం 57 మందికి రూ.3500 విలువైన పుస్తకాలను అందజేశారు.

హోరాహోరీగా క్రికెట్ పోటీలు

మంగళగిరి గ్రామీణం: మంగళగిరి ప్రీమియర్ లీగ్ సీజన్ 4 పోటీలు నారా లోకేశ్ ప్రాంగణం(బోగి ఎస్టేట్స్) 30వ రోజు సోమవారం ఉత్సాహంగా జరిగాయి. వల్లభనేని వెంకట్రావు యూత్, మురళీ లెవన్ పార్క్ రోడ్ జట్టు, సీకే వారియర్స్ జట్టు, తోటాద్రి గ్లాడియేటర్స్ విజయం సాధించినట్లు పేర్కొన్నారు. మంగళవారం సెమీ ఫైనల్స్‌కు చేరుకున్న ఈ నాలుగు జట్ల మధ్య రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. బుధవారం ఫైనల్ మ్యాచ్ ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.

అదుపు తప్పి కారు బోల్తా

తుళ్లూరు, న్యూస్‌టుడే: కారు అదుపు తప్పి బోల్తా పడిన ఘటన సోమవారం రాజధానిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సీడ్ యాక్సెస్ రహదారిపై నుంచి లింగాయపాలెం వైపు మలుపు తిరుగుతున్న ఓ కారు.. ఎదురుగా వస్తున్న బైకును తప్పించబోయి రోడ్డు పక్కన ఉన్న కేబుల్ బాక్సును ఢీకొని బోల్తా పడింది. ఈ ఘటనలో కారులో ఉన్న డ్రైవరుకు స్వల్ప గాయాలు అయ్యాయి.

'జయం మనదే'కు ఎంపిక

దుగ్గిరాల: 'జయం మనదే' కార్యక్రమానికి 26 మంది పదో తరగతి విద్యార్థులు ఎంపికైనట్లు ఎంఈవో-1, 2లు కాజ శ్రీనివాసరావు, బీవీ కృష్ణారావు సోమవారం తెలిపారు. ఫార్మెటివ్-3 పరీక్షల్లో 500 దాటిన వారికి 22న కలెక్టర్ కార్యాలయంలో ఈ సదస్సు ఉంటుందన్నారు.

సృజన పెరిగేలా.. భవిత మురిసేలా..

• మంత్రి నారా లోకేశ్ చొరవ

పాఠశాలల్లో 'రోడ్ టూ స్కూల్' కార్యక్రమం

మంగళగిరి గ్రామీణం, న్యూస్‌టుడే

చిన్నారులకు నాణ్యమైన విద్య అందించి వారి భవితకు బంగారు బాటలు వేసేలా మంత్రి, స్థానిక ఎమ్మెల్యే నారా లోకేశ్ కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా అశోక్ లేల్యాండ్ ఫౌండేషన్, లెర్నింగ్ లింక్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సీఎస్ఆర్ నిధులతో 'రోడ్ టూ స్కూల్' అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు వెనుకబడిన విద్యార్థుల్లో చదువుపై ఆసక్తి పెరిగేలా, అభ్యసనా సామర్థ్యాలు మెరుగయ్యేలా 'గ్యారెంటెడ్ ఫౌండేషన్ లిటరసీ, న్యూమరసీ' పేరుతో తరగతులు నిర్వహిస్తారు. ఇందులో ఒకటి నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థులకు తెలుగు, ఆంగ్లం, గణితం, స్పోర్ట్స్, ఆరోగ్య భద్రత, వ్యక్తిగత శుభ్రత, చిత్రలేఖనం తదితర నైపుణ్యాలను నేర్పిస్తారు.

ప్రత్యేకంగా బోధకుల నియామకం. పిల్లలకు శిక్షణ తరగతులు నిర్వహించేందుకు డీఈడీ, బీఈడీ, పీఈటీ అర్హత కలిగిన వారిని ప్రత్యేక బోధకులను నియమించారు. డీఎస్సీలో త్రుటిలో ఉద్యోగాలు కోల్పోయిన యువతకు ప్రాధాన్యం ఇచ్చారు. మంగళగిరి మండల వ్యాప్తంగా మొత్తం 63 పాఠశాలలకు గాను 55 మంది టీచర్లను నియమించారు. వీరికి నెలకు రూ.15 వేలు నుంచి 18 వేల జీతం ఇస్తున్నారు. ఎంపిక చేసిన అభ్యర్థులకు ఇటీవలే 6 రోజుల పాటు ఎస్సీఈఆర్టీ ఫ్యాకల్టీ, ఎస్ఎస్ఏ బృంద ప్రతినిధులతో శిక్షణ కూడా ఇప్పించారు. వీరు రోజంతా పాఠశాలల్లోనే అందుబాటులో ఉంటారు. ఉదయం ఒక గంట, సాయంత్రం ఒక గంట పాటు విద్యార్థులకు ఆయా అంశాలను బోధిస్తారు. ఉపాధ్యాయులు ఎవరైనా సెలవుల్లో ఉంటే తరగతులను పర్యవేక్షిస్తారు. ఈ కార్యక్రమం వల్ల చిన్నారుల్లో దాగి ఉన్న సృజనాత్మకత మెరుగుపడడమే కాక.. వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుందని అశోక్ లేల్యాండ్ ఫౌండేషన్ ప్రతినిధి ఎం.చినబ్రహ్మం తెలిపారు. ఈ ప్రత్యేక ప్రోగ్రాం 01.12.2025 నుంచి 30.03.2029 వరకు అందుబాటులో ఉంటుందని, ఈ మేరకు ప్రభుత్వంతో అధికారిక ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆయన చెప్పారు.

కృష్ణాయపాలెంలోని పాఠశాలలో విద్యార్థులకు బోధన

'పిల్లల్ని పనికి కాదు.. బడికి పంపాలి'

సమగ్ర శిక్ష సిబ్బందికి సూచనలిస్తున్న కోన శశిధర్

మంగళగిరి గ్రామీణం, న్యూస్‌టుడే: 'పిల్లల్ని పనికి కాదు.. బడికి పంపించాలి. పేద విద్యార్థుల కోసం ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. . వినియోగించుకోండి. చదువుకుంటే బిడ్డలకు మంచి భవిష్యత్తు ఉంటుంది' అని విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ ఓ విద్యార్థి తండ్రికి సూచించారు. సోమవారం ఆయన చినకాకానిలోని జడ్పీ ఉన్నత పాఠశాల ప్రాంగణంలోని భవిత కేంద్రం (ఆటిజం సపోర్ట్ సెంటర్)ను ఆయన సందర్శించారు. ఆ కేంద్రంలోని విద్యార్థులు, వారి సహాయకులు, తల్లిదండ్రులతో మాట్లాడి సేవలు అందుతున్న తీరుపై ఆరా తీశారు. అనంతరం పాఠశాలను సందర్శించి హాజరు పట్టిక పరిశీలించారు. కొన్నాళ్లుగా బడికి రాని ఓ విద్యార్థి వివరాలు తెలుసుకున్నారు. ఆ బాలుడు మెకానిక్ పనికి వెళ్తున్నాడని తెలిసి.. అతడి తండ్రి నాగమల్లేశ్వరరావును పిలిపించి ఇబ్బందులపై ఆరా తీశారు. చదువు ప్రాధాన్యాన్ని వివరించి బాలుడిని బడికి పంపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ బి.శ్రీనివాసరావు, విద్యాశాఖామాత్యుల ఓఎస్డీ ఎ.వెంకటరమణ, డీఈవో సలీం భాష, సమగ్ర శిక్ష ఏపీసీ ఐ.పద్మావతి, ఎంఈవో బాబు, హెచ్‌ఎం పెండెం రామారావు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం

గుంటూరు రూరల్, న్యూస్‌టుడే: ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యమిస్తున్నామని ప్రత్తిపాడు ఎమ్మెల్యే రామాంజనేయులు అన్నారు. గుంటూరు నగరంలోని క్యాంపు కార్యాలయంలో సోమవారం ఆయన 'ప్రజా దర్బార్' నిర్వహించి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఆయా సమస్యలను ఓర్పుగా పరిశీలించి.. సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వాటిలో కొన్నింటిని అక్కడికక్కడే పరిష్కరించగా.. మరికొన్నింటిని త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. పలు గ్రామాలకు చెందిన ప్రజలు పాల్గొన్నారు.

అర్జీ పరిశీలిస్తున్న ఎమ్మెల్యే రామాంజనేయులు

పశు బీమా పథకాన్ని వినియోగించుకోండి

పెదనందిపాడు: దూడలకు మందు వేస్తున్న సిబ్బంది

పెదనందిపాడు, న్యూస్‌టుడే: పశు పోషకులు పశు బీమా పథకాన్ని వినియోగించుకోవాలని పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు ఎన్.శైలజ అన్నారు. పెదనందిపాడు మండలం అన్నపర్రు, అబ్బినేనిగుంటపాలెంలలో సోమవారం ఉచిత పశువైద్య శిబిరాలు ఏర్పాటు చేసిన సందర్భంగా ఆమె మాట్లాడారు. ఈ నెల 30 వరకు గ్రామాలలో శిబిరాలు నిర్వహిస్తారని రైతులు తమ పశువులకు వైద్యం నిర్వహించుకోవచ్చని పేర్కొన్నారు. రెండు గ్రామాలలో 175 గొర్రెలకు, 59 దూడలకు, 48 గేదెలకు నట్టల నివారణ మందు ఇచ్చినట్లు ఆమె చెప్పారు. 300 గొర్రెలకు బొబ్బ నివారణ టీకాలను వేయించామన్నారు. కోళ్లకు కొక్కెర తెగులు రాకుండా 120 కోళ్లకు టీకాలను వేశారన్నారు. కార్యక్రమంలో పశు వైద్యులు శివశంకర్, అనిత, సిబ్బంది పాల్గొన్నారు.

పల్లపాడు(వట్టిచెరుకూరు), న్యూస్‌టుడే: మండలంలోని పల్లపాడు గ్రామంలో సోమవారం నిర్వహించిన ఉచిత పశు వైద్య శిబిరంలో 120 జీవాలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందించారు. పశువైద్య అధికారి కోటేశ్వరమ్మ, సిబ్బంది సేవలు అందించారు.

తాడేపల్లి, న్యూస్‌టుడే: వడ్డేశ్వరంలో తాడేపల్లి పశువైద్యాధికారి డాక్టర్ వెంకటసురేష్ ఆధ్వర్యంలో పశువులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. 70 గేదెలు, 39 దూడలను పరీక్షించి డీవార్మింగ్ మందులు పంపిణీ చేశారు.

ప్రత్తిపాడు, కాకుమాను, న్యూస్‌టుడే: ప్రతి పశువుకు రాయితీపై బీమా సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించిందని పశుసంవర్ధక శాఖ ఏడీఏ సుగన్యరావు అన్నారు. ప్రత్తిపాడులో పశు ఆరోగ్య శిబిరాల ప్రారంభం సందర్భంగా పాడి రైతులకు సోమవారం పలు సూచనలు చేశారు. కాకుమాను, కొండపాటూరులలోని పశువైద్యశాలలో రైతులకు వైద్యుడు శేఖర్ వైద్య సేవలు అందించారు.

కాకుమానులో కరపత్రాలు ఆవిష్కరిస్తున్న వైద్యులు, సిబ్బంది

సాంకేతిక విజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలి

సిక్కిం విద్యార్థులతో ఎస్ఆర్ఎం వైస్ ఛాన్సలర్ సతీష్ కుమార్ తదితరులు

తుళ్లూరు, న్యూస్‌టుడే: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విద్యార్థులు అందిపుచ్చుకోవాలని ఏపీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వీసీ ఆచార్య సీహెచ్ సురేష్‌కుమార్ పేర్కొన్నారు. ఆ వర్సిటీ సిక్కిం క్యాంపస్‌లో ఇంజినీరింగ్ చదువుతున్న 60 మంది విద్యార్థులు సోమవారం అమరావతి క్యాంపస్‌కు వచ్చారు. ఫిబ్రవరి 5 వరకు ఇక్కడే ఉండి వివిధ అంశాలపై నిర్వహించే కార్యశాలల్లో వీరు పాల్గొంటారు. స్టూడెంట్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రాంలో భాగంగా వచ్చిన సిక్కిం బృందంతో వీసీ సమావేశమై పలు సూచనలు చేశారు. డా. రితేష్ రెండు వారాల ప్రణాళికలను వివరించారు. రిజిస్ట్రార్ ప్రేమ్ కుమార్, రీసెర్చ్ డీన్‌లు డా. రంజిత్ థాపా, ఈశ్వరీ స్కూల్ డీన్ డా. విష్ణుపథ్, డైరెక్టర్లు గురుప్రీత్‌సింగ్, అనూప్ సింగ్, సుస్మితాసింగ్ తదితరులు పాల్గొన్నారు.

సమష్టి కృషే విజయానికి మార్గం

మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు

పెదనందిపాడు, న్యూస్‌టుడే: సమష్టి కృషి చేస్తే ఏ విషయంలోనైనా విజయం సాధించవచ్చని మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు అన్నారు. స్థానిక తేళ్ల నారాయణ విజ్ఞాన కేంద్రంలో సోమవారం జరిగిన పెదనందిపాడు బాలోత్సవ నిర్వహణ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. గత నెలలో పెదనందిపాడు ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో రెండు మండలాల స్థాయిలో బాలోత్సవాల నిర్వహణకు విశేష స్పందన లభించిందని ఇందుకు సహకారం అందించిన వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. విజ్ఞాన కేంద్రంలో కుట్టుశిక్షణ నిమిత్తం మిషన్ అందజేయనున్నట్లు పారిశ్రామికవేత్త రాఘవయ్య తెలిపారు. బాలోత్సవ కమిటీ ఛైర్మన్ దాసరి శేషగిరిరావు, గౌరవ అధ్యక్షుడు ముద్దన రాఘవయ్య, మరో దాత గేరా రత్నం, సమన్వయకర్త జవహర్‌రాణి, పెదనందిపాడు కళాశాల ప్రిన్సిపల్ వీరరాఘవయ్యలను లక్ష్మణరావు సన్మానించారు.

బిక్కుబిక్కుమంటూ రాకపోకలు

చిలువూరు (దుగ్గిరాల), న్యూస్‌టుడే: చిలువూరు వంతెన వద్ద ప్రమాదం పొంచి ఉంది. ఇక్కడి మలుపు వద్ద రోడ్డు దెబ్బతిని కుంగిపోయింది. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కాలంలో మట్టి లోడుతో భారీ లారీలు వస్తున్నాయి. ఎటువంటి ప్రమాదం సంభవించకముందే రోడ్డును బాగు చేయించాలని ప్రజలు కోరుతున్నారు.

కుంగిన రహదారిలో మట్టి లోడుతో వస్తున్న లారీ

నీటి వృథా పట్టదా..?

ఫిరంగిపురం, న్యూస్‌టుడే: ఫిరంగిపురం రైల్వే గేటు సమీపంలో విజ్ఞానపురం వెళ్లే దారి వద్ద పైపులైను లీకై కొన్ని రోజులుగా తాగునీరు వృథా అవుతోంది. లీకైన నీటితో ఆ ప్రాంగణం బురదమయంగా మారి దోమలు వ్యాప్తి చెందుతున్నాయి. దీంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి వృథాకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు.

లోలెవల్ చప్టాతో చింత

మేడికొండూరు, న్యూస్‌టుడే: మండలంలోని యలవర్తిపాడు శివారు లోలెవల్ చప్టా ఎత్తు తక్కువగా ఉండటంతో భారీ వర్షాలు కురిసినప్పుడు వరద రోడ్డుపైకి చేరుతోంది. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. మరో పక్క చప్టాకు ఇరువైపులా రక్షణ గోడలు లేవు. రాత్రిళ్లు కనిపించడం లేదు. ప్రమాదకరంగా మారింది. ఏళ్లుగా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. తక్షణమే సంబంధిత అధికారులు కలగజేసుకుని సమస్య పరిష్కరించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

NOTICE

IN THE COURT OF THE V ADDL. DIST. JUDGE:: GUNTUR
E.A. No.132 / 2025 in E.A No. 4 / 2025 in E.P. No. 396/2021 in O.S. No. 100/2015

Between:
M/s. Sahara Housingfina Corporation Ltd., Rep. by its Authorized Person, Borra Sharish Babu.
...Petitioner/3rd Party
And
Tirumalasetty Sambasiva Rao (DHR) Auction Purchaser & Others
....Respondents

To,
R-2: Gaddam Sambasiva Rao,S/o.Late Lakshmaiah,R/o.Door No.2-0-160/1, Undavalli(V),Mangalagiri, Guntur Dist.
R-3: Gaddam Naga Raju,S/o.Gaddam Samba Siva Rao, Door No.2-266/4 to2-94,to ending main road, Undavalli(V), Mangalagiri (Md), Guntur Dist.

పై నెంబరు ఇ.ఏ.నెం.132/2025 పిటీషన్‌లో 2 & 3వ రెస్పాండెంట్లు అయిన మీకు పై కోర్టు వారి నుండి ఎన్నిసార్లు నోటీసులు పంపించినను ముట్టనందున మీకు నోటీసులు ఈ పేపరు ప్రకటన ద్వారా తెలియజేయమని శ్రీ కోర్టు వారు ది.28-01-2026కి వాయిదావేసినారు. కావున వాయిదారోజు ఉ.గం.10-30ని.లకు పై కోర్టు వారి యెదుట మీరు హాజరై మీకు గల అక్షేపణలు తెలుపుకొనగలరు.
(శ్రీ కోర్టు వారి ఉత్తర్వులు ప్రకారం)
వాయిదా తేదీ:28-01-2026

యల్. శ్రీహర్ష, పిటీషనరు తరపు అడ్వకేట్, రైలుపేట, గుంటూరు, సెల్.98858 39333

'ఎరువులు కొంటేనే యూరియా ఇస్తామనడం దారుణం'

దుగ్గిరాల సొసైటీ వద్ద రైతులతో మాట్లాడుతున్న వెంకటేశ్వర్లు, బాలరాజు

దుగ్గిరాల, న్యూస్‌టుడే: ప్రభుత్వం ఆర్ఎస్‌కేల ద్వారా ధాన్యం నామమాత్రంగానే కొనుగోలు చేసిందని, ఎక్కువ మొత్తంలో కొనలేకపోయారని వ్యకాసం రాష్ట్ర కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం స్థానిక సొసైటీ వద్ద యూరియా కోసం వరుసలో నిల్చున్న రైతులతో మాట్లాడారు. ప్రభుత్వ నిబంధనల కారణంగా రైతులు ధాన్యం అమ్ముకోలేకపోయారని చెప్పారు. తక్కువ దిగుబడి రావడం, ప్రైవేటు వ్యాపారులకు తక్కువకే అమ్ముకోవాల్సి రావడంతో అన్నదాతలు నష్టపోయారన్నారు. ద్రవరూప ఎరువులు కొంటేనే యూరియా ఇస్తామని నిబంధనలు పెట్టడం దారుణమన్నారు. వ్యకాసం జిల్లా అధ్యక్షుడు జె.బాలరాజు, రైతు సంఘం మండల కార్యదర్శి వై.బ్రహ్మేశ్వరరావు, వెంకటేశ్వరరావు తదితరులున్నారు.

'భూములు బలవంతంగా తీసుకోవడం తగదు'

మంగళగిరి గ్రామీణం, న్యూస్‌టుడే: రాష్ట్ర అభివృద్ధి పేరుతో భూములను బలవంతంగా తీసుకోవడం తగదని బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ పేర్కొన్నారు. సోమవారం ఆయన చినకాకానిలోని వక్ఫ్ భూములను ఆయన సందర్శించి అక్కడ సాగు చేస్తున్న రైతులతో మాట్లాడారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సుమారు 70 సంవత్సరాల వక్ఫ్ బోర్డు ఆధీనంలో ఉన్న 71 ఎకరాల భూమిని బలవంతంగా లాక్కోవడం చట్టవిరుద్ధం అని అన్నారు. అంజుమన్ ఈ-ఇస్లామియా వంటి సంస్థలు ఉచిత విద్యతో పాటు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయన్నారు. పరిశ్రమల, ఇతర సంస్థల ఏర్పాటుకు పనికిరాని భూములు ఉపయోగించుకోవాలి కానీ రైతుల భూములు, వక్ఫ్ బోర్డు, దేవాలయాలు, అటవీ భూములను తీసుకోకూడదని సూచించారు. ఆయన వెంట అహలే సున్నతుల్ జమాత్ కన్వీనర్ అల్తాఫ్ రజా, ముస్లిం సమైక్య వేదిక ఉపాధ్యక్షుడు మౌలాబేగ్ తదితరులు ఉన్నారు.

ప్రత్యామ్నాయ పంటలతో మేలు

వేడికొండూరు, న్యూస్‌టుడే: ప్రభుత్వం రైతులకు లాభదాయకంగా ఉండే ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహిస్తోందని లాం ఏరువాక కేంద్రం సమన్వయకర్త, డాక్టర్ ఏ.మనోజ్ పేర్కొన్నారు. పాలడుగులో సోమవారం సాయంత్రం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా మనోజ్ మాట్లాడుతూ నూనె గింజలు సాగు చేయాలని సూచించారు. దీనికి కావాల్సిన విత్తనాలు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం అందుబాటులోకి తెచ్చిందన్నారు. వీఏఏ మురళీ తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న డాక్టర్ ఏ.మనోజ్, పక్కన వ్యవసాయ సిబ్బంది

అన్నదాతలపై అధనపు భారం

పంటలకు నీరు అందించేందుకు తిప్పలు

వట్టిచెరుకూరు, ప్రత్తిపాడు, న్యూస్‌టుడే: ప్రత్తిపాడు నియోజకవర్గంలోని గ్రామాలలో సాగవుతున్న మిరప, మొక్కజొన్న తదితర పంటలకు సాగునీటి కరవు ఏర్పడుతోంది. ఎండల తీవ్రత పెరుగుతున్న కొద్దీ భూమిలో తేమ శాతం తగ్గడంతో రైతులు నీటి తడులు పెట్టాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. దీంతో పంటలు ఎండిపోకుండా ఉండేందుకు కర్షకులు 4 వేల నుంచి ఐదు వేల అడుగుల దూరం ట్యూబులు పరచి సాగునీటిని దూర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఎదుగుదల దశలో ఉన్న మిరప, మొక్కజొన్న పైర్లను తడుపుకొంటున్నారు. ఇందుకోసం ఎకరాకు రూ.3 వేల నుంచి రూ.4 వేల అదనపు భారం పడుతోంది.

◆ మరికొందరు రైతులు ఒక ఇంజిన్‌తో నీరు అందక అదనంగా మరో దాన్ని వినియోగించి పంటలు తడుపుతున్నారు. ఇది మొక్కలు ఎదుగుదలకు మంచి తరుణం. ఈ సమయంలో నీరు పూర్తి స్థాయిలో అందకపోతే దిగుబడిపై ప్రతికూల ప్రభావం పడుతుందని అన్నదాతలు చెబుతున్నారు. వింజనంపాడు, లాల్‌పురం, ఏటుకూరు, పుల్లడిగుంట, కొర్నెపాడు, యనమదల, పల్లపాడు, సౌపాడు, లేమల్లెపాడు, అనంతవరప్పాడు, గారపాడు, చింతపల్లిపాడు, తిక్కిరెడ్డిపాలెం, గొట్టిపాడు గ్రామాల్లో ఈ పరిస్థితి కనిపిస్తోంది. పొలాల్లోని వర్షపునీరు పంపించేందుకు ఉండే మురుగునీటి పారుదల కాలువల నుంచి నీరు ప్రత్తిపాడు నియోజకవర్గంలోని కొల్లిమర్ల అండర్‌టన్నెల్‌కు చేరుతోంది. ఆ ఇంజిన్లు ఉపయోగించి తోడి పంటలకు అందిస్తున్నారు.

మిరప పొలానికి ట్యూబ్ ద్వారా నీరు అందిస్తూ..

పార్టీ పూర్వ వైభవానికి కృషి

పట్నంబజార్, న్యూస్‌టుడే: కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు అందరూ కృషి చేయాలని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు షేక్ మస్తాన్‌వలి అన్నారు. సోమవారం రాజీవ్‌గాంధీ భవన్‌లో జిల్లా అధ్యక్షుడు యన్నం సుధీర్‌బాబు, నగర అధ్యక్షుడు ఇఫ్తకర్ అహ్మద్(ఖలీల్) ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ సమావేశానికి మాజీ ఎమ్మెల్యే లింగంశెట్టి ఈశ్వరరావు అధ్యక్షత వహించారు. మొదట బీఆర్ స్టేడియం నుంచి మార్కెట్ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అధిక సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యఅతిథిగా షేక్ మస్తాన్‌వలి హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ నూతనంగా బాధ్యతలు చేపట్టిన నాయకులు సమష్టి కృషితో పార్టీని ముందుకు తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలన్నారు. జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన యన్నం సుధీర్‌బాబు మాట్లాడుతూ పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తానన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. నగర అధ్యక్షుడు ఇఫ్తకర్ అహ్మద్ (ఖలీల్) మాట్లాడుతూ పార్టీ చేపట్టనున్న విధానాలను అన్ని వర్గాల్లోకి తీసుకెళ్తానన్నారు.

వేదికపై షేక్ మస్తాన్‌వలి, సుధీర్‌బాబు, నాయకులు

స్వామినాథన్ సిఫార్సులు అమలు చేయాలి

పెదనందిపాడు, న్యూస్‌టుడే: స్వామినాథన్ సిఫార్సులను అమలు చేసి రైతులకు గుర్తింపు కార్డులివ్వాలని రైతు సంఘ జిల్లా ఉపాధ్యక్షుడు రామారావు అన్నారు. స్థానిక తేళ్ల నారాయణ విజ్ఞాన కేంద్రంలో సోమవారం జరిగిన రైతు సంఘ సమావేశంలో ఈ నెల 29 నుంచి ఫిబ్రవరి 1 వరకు గుంటూరులో జరగనున్న ఏఐకేఎస్ జాతీయ కౌన్సిల్ విస్తృత సమావేశానికి సంబంధించిన కరపత్రాలను ఆయన సభ్యులతో కలసి ఆవిష్కరించారు. కేంద్రం ప్రభుత్వం పంటలకు కనీస మద్దతు ధర చట్టం చేస్తామని వాగ్దానం చేసి మడమ తిప్పిందని ఆరోపించారు. సీఐటీయూ నాయకుడు రమేష్ బాబు, జె.రామారావు, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

అంగన్‌వాడీ ఖాళీల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

ప్రత్తిపాడు(కాకుమాను), న్యూస్‌టుడే: ప్రత్తిపాడు నియోజకవర్గంలో అంగన్‌వాడీ కేంద్రాలలో 12 సహాయకురాలు పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు ఐసీడీఎస్ అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. ప్రత్తిపాడు ముస్లిం కేంద్రంలో(బీసీ-సీ), తిమ్మాపురం(ఓసీ), బొర్రావారిపాలెంలో(బీసీ-ఏ), తూర్పుపాలెం(ఎస్సీ) కేంద్రాలలో అంగన్‌వాడీ సహాయకురాలు పోస్టులకు దరఖాస్తులను విడుదల చేశారు. కాకుమాను ఎస్టీ కేంద్రం, బీకేపాలెం(ఓసీ), కొమ్మూరు(ఎస్సీ), పాత కొల్లిమర్ల(ఓసీ-ఈడబ్ల్యూసీ), రేటూరు(బీసీ-డీ), చినకాకుమాను(బీసీ) పోస్టులు ఉన్నాయి. వట్టిచెరుకూరు(ఎస్సీ), గుంటూరు రూరల్ మండలం జొన్నలగడ్డ(ఓసీ) కేంద్రాలలో ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. 21 ఏళ్ల నుంచి 35 వరకు వయస్సు ఉండాలన్నారు. 7వ తరగతి ఉత్తీర్ణత పొంది ఉండాలన్నారు. ఈ నెల 27వ తేదీ లోపు ప్రత్తిపాడు ఐసీడీఎస్ కార్యాలయంలో దరఖాస్తులు అందించాలన్నారు.

తాడేపల్లి, మంగళగిరి, న్యూస్‌టుడే: మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని అంగన్‌వాడీల్లో ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారి సరిత సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. మంగళగిరి 27వ వార్డులోని కేంద్రంలో కార్యకర్త పోస్టు ఖాళీగా ఉందన్నారు. దుగ్గిరాల మండలం పెదపాలెం, దుగ్గిరాల, తాడిబోయినవారిపాలెం, డీపీ అగ్రహారం, గాంధీనగర్, కురగల్లు, నీరుకొండ, ఎర్రబాలెం, కృష్ణాయపాలెం, కాజా, నవులూరు, పట్టణంలోని 25వ వార్డు, కృష్ణనగర్, ఉండవల్లి, తాడేపల్లి-1, 18 అంగన్‌వాడీ కేంద్రాల్లో ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. పూర్తి వివరాలకు ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.

ఫిరంగిపురం, న్యూస్‌టుడే: శిరంగిపాలెం (ఎస్.సి), ఫిరంగిపురం 2వ వార్డు, ఫిరంగిపురం 12వ వార్డులోని అంగన్‌వాడీ కేంద్రాల్లో ఆయా పోస్టులు, మేడికొండూరు మండలంలోని గుండ్లపాలెంలో అంగన్‌వాడీ కార్యకర్త, డోకిపర్రు గ్రామంలో హెల్పర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 27వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు సీడీపీవో కార్యాలయంలో అందించాలని పేర్కొన్నారు.

కుంగిన దారి.. ఆదమరిస్తే ముప్పే మరి..!

కొండపాటూరు(కాకుమాను), న్యూస్‌టుడే: కొండపాటూరు నుంచి అప్పాపురం వెళ్లే జిల్లా పరిషత్ రహదారి అధ్వానంగా తయారైంది. ఈ రహదారి దాదాపు 3 కిలో మీటర్లు పొడవు ఉంది. ఈ రహదారిలో భారీ గుంతలు పడ్డాయి. కాల్వలోకి రోడ్డు కుంగిపోయింది. దీంతో వాహనదారులు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారు. కొండపాటూరులో ప్రసిద్ధి చెందిన పోలేరమ్మ తల్లి ఆలయం ఉంది. బాపట్ల వైపు నుంచి వచ్చే వారు అప్పాపురం మీదుగా కొండపాటూరు వెళ్లాలి. ఈ రహదారి పాడైపోవడంతో భక్తులు కూడా అసౌకర్యానికి గురి అవుతున్నారు. తిరునాళ్ల సమయంలో మాత్రం తూతూ మంత్రంగా గుంతలపై చిప్స్ వేసి వదిలేస్తున్నారు. ఇప్పటికైనా రహదారి మరమ్మతులకు నిధులు మంజూరు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

భర్త అదృశ్యంపై ఫిర్యాదు

దుగ్గిరాల, న్యూస్‌టుడే: భర్త అదృశ్యంపై భార్య సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం..స్థానిక కాల్వ కట్ట మీద ఉండే తెనాలి నాగేంద్రబాబు(32) ఈనెల 13న కోడి పందేలకు వెళుతున్నానని చెప్పి ఇంటి నుంచి వెళ్లారు. మళ్లీ తిరిగి రాలేదు. భార్య సుహాసిని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెంకటరవి తెలిపారు.

బహిరంగ ప్రకటన

నా క్లయింటు హైదరాబాద్, మీర్‌పేట్, మౌలాలి, హెచ్‌బి కాలనీ, తిరుమల నగర్, డోరు నెం.5-2-224లు కాపురస్తులు లేటు కొయ్యాన సత్యనారాయణ రెడ్డి గారి కుమారుడు **కొయ్యాన ప్రకాష్ రెడ్డి** గారి సంజాయిషీ పొంది యావన్మందికీ తెలియజేయునది-

నా క్లయింటునకు భార్య కొయ్యాన ఉమామహేశ్వరి గారి పేరిట గుంటూరు సిటీ, బ్రాడీపేట 2/7వ లైను, టి.యస్. నెం.555, 556, డోరు నెం.5-21-188, స్నేహ టవర్స్, ఫస్ట్‌ఫ్లోర్‌లో చ.అ.945లలో ఫ్లాట్ నెం.203 కలదు. సదరాస్తి ఆమె పేరిటకు ది.18-08-2000న గుడిబండ్ల శివ నాగేంద్రమ్మ గారి నుండి విక్రయ దస్తావేజు నెం. 7859/2000గా గుంటూరు ఎస్ఆర్‌ఓలో రిజిష్టరు కాబడినది. సదరు ఆస్తిని గురించి ఆమె ఎటువంటి లిఖితపూర్వక ఏర్పాట్లు చేయకుండగనే ది.06-10-2022న మరణించినారు. కాగా, ది.01-01-2026న పైన పేర్కొన్న దస్తావేజు మరియు లింకు దస్తావేజులు ఒరిజినల్స్ తీసుకుని నా క్లయింటు గుంటూరు వచ్చినారు. అంతట సదరు దస్తావేజులను దస్తావేజులేఖరికి చూపించేందుకు ఆటోలో ది.03-01-2026న నల్లపాడు ఎస్ఆర్‌ఓకువెళ్లుచుండగా మార్గమధ్యలో నా క్లయింటు తన భార్య పేరిటకు రిజిష్టరు కాబడిన విక్రయ దస్తావేజునకు లింకు దస్తావేజు అయిన ద.నెం.9154/1993 పోగొట్టుకున్నారు. సదరు లింకు దస్తావేజు ఎవరికైనా దొరికిన యెడల నా క్లయింటుకు అందజేసి తగిన పారితోషికము పొందగలరు. అలాగే సదరాస్తి విషయమై ఎవరికైనా అభ్యంతరములు, అక్షేపణలు ఉన్న యెడల నాకు గానీ, నా క్లయింటుకు గానీ తెలియజేయగలరు.

పులివర్తి శ్రీనివాస్, అడ్వకేట్ & నోటరీ, 6/4 అరండల్‌పేట, గుంటూరు, సెల్: 9885652296

గుంటూరు తూర్పు

ఎన్టీఆర్ రైతుబజారులో ధరలు నిన్నటివి... టమాట 22, వంగ 25, బెండ 20, పచ్చిమిర్చి 37, కాకర 30, క్యారెట్ 32, క్యాబేజీ 23, బీర 38, దొండ 49, బంగాళదుంప 24, ఉల్లిపాయలు 25, గోరుచిక్కుల్లు 45, దోస 40, పొట్ల 20, చామ 23, గోంగూర 10, తోటకూర 10, చుక్కకూర 10, మెంతికూర 5, కొత్తిమీర 20, బీట్‌రూట్ 25, కీర 30, క్యాప్సికం 55, అల్లం 75, ఫ్రెంచి బీన్స్ 55, సొర 10, అరటి 8. **- న్యూస్‌టుడే, పట్నంబజారు**

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

94406 38515, 80085 73097

స్పందన: జాకీర్‌హుస్సేన్ నగర్‌లోని ప్రధానరోడ్డులో డ్రెయినేజీలు పూడికలతో నిండి మురుగునీరు నిలిచిపోతోందని స్థానికుడు మన్సూర్ 'మేమున్నాం..మీకుతోడుగా' ద్వారా సమస్యను శానిటరీ సూపర్‌వైజర్ అయూబ్‌ఖాన్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన సిబ్బందిని పంపి కాలువల్లో పూడికలు తీయించారు. ☛ ఐపీడీ కాలనీ మూడోలైన్‌లో చెత్తకుప్పలు పేరుకుపోయి అపరిశుభ్రంగా ఉందని స్థానికుడు అరుణ్ సమస్యను ప్రజారోగ్య విభాగం అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వారు పారిశుద్ధ్య కార్మికులను పంపి చెత్తకుప్పలు తీయించారు. **- నగరపాలకసంస్థ(గుంటూరు), న్యూస్‌టుడే**

25న 10కె వాక్

కరపత్రాలు ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్, కోయ సుబ్బారావు, మలినేని పెరుమాళ్లు తదితరులు

గుంటూరు క్రీడలు, న్యూస్‌టుడే: 'ఆరోగ్యం కోసం నడక.. గుంటూరు కోసం నడక'..అనే నినాదంతో ఈనెల 25న జరిగే 17వ 10కె వాక్‌కు ప్రముఖ సినీనటుడు నట కిరీటి రాజేంద్రప్రసాద్, హీరోయిన్ కామ్నా జెఠ్మలానీ, జబర్దస్త్ హాస్య నటులు హాజరవుతారని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ వెల్లడించారు. గుంటూరు విద్యానగర్‌లోని ఎన్నారై ఇండియన్ స్ప్రింగ్స్ పాఠశాల కార్యాలయంలో 10కె వాక్‌కు సంబంధించిన కరపత్రాలను సోమవారం ఆవిష్కరించారు. ఆలపాటి మాట్లాడుతూ పేర్లు నమోదు చేసుకునేందుకు మంగళవారం నుంచి విద్యానగర్, కొత్తపేట ఇండియన్ స్ప్రింగ్స్ పాఠశాలలు, ఎన్టీఆర్, బీఆర్ స్టేడియంలు, కమ్మ హాస్టల్, ప్రభుత్వ మహిళా కళాశాల, వాకింగ్ ట్రాక్‌లు, ప్రముఖ జిమ్ సెంటర్ల వద్ద రిజిస్ట్రేషన్ కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. వివరాలకు 98497 03144, 93969 90666 నంబర్లలో సంప్రదించాలన్నారు. రూ.50 చెల్లించిన వారికి ఉచితంగా టోపీ, చెస్ట్ నంబర్, సర్టిఫికెట్ అందజేస్తామన్నారు. 15 సంవత్సరాల లోపు, 16-25, 26-45, 46-60, 60 సంవత్సరాలు పైబడిన వారు మొత్తం అయిదు కేటగిరీలుగా మహిళలు, పురుషులకు వేర్వేరుగా పోటీలు జరుగుతాయన్నారు. కన్వీనర్ కోయ సుబ్బారావు మాట్లాడుతూ శంకరవిలాస్ వంతెన పనులు జరుగుతున్నందున ఈ దఫా రూట్ మార్చామన్నారు. ఎన్నారై ఇండియన్ స్ప్రింగ్స్ పాఠశాల వద్ద 10కె వాక్ ప్రారంభమై కొరిటెపాడు, మదర్ థెరిసా విగ్రహం సెంటర్, బ్రహ్మంగారి దేవాలయం రోడ్డులో నుంచి అమరావతి రోడ్డు, చిల్లీస్ సెంటర్ మీదుగా ఇన్నర్ రింగ్‌రోడ్డులోకి చేరుకుని శ్రీకన్వెన్షన్, రవాణా శాఖ కార్యాలయం, జేకేసీ కళాశాల, శుభం కన్వెన్షన్ మీదుగా ఇండియన్ స్ప్రింగ్స్ వద్దకు చేరుకుంటుందని వివరించారు. వాక్‌లో విద్యార్థులు, యువత, అన్ని వయసులవారు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. సమావేశంలో కోకన్వీనర్లు టి.వి.రావు, పిడికిటి తిలక్‌బాబు, మలినేని పెరుమాళ్ళు, హరిబాబు, సాంబశివరావు, శివాజీ, జీవీఎస్ ప్రసాద్, రామకృష్ణ, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

మార్కెట్‌లో అనధికార వసూళ్లు..!

చెల్లింపులు లేకున్నా చోద్యం చూస్తున్న రెవెన్యూ విభాగం

నగరపాలకసంస్థ (గుంటూరు), న్యూస్‌టుడే

ఆశీల రూపంలో నగరపాలక సంస్థకు రావాల్సిన ఆదాయం ఆగిపోయినా రెవెన్యూ విభాగం సిబ్బందిలో ఏమాత్రం చలనం ఉండడం లేదు. రూ.లక్షల్లో జీఎంసీకి ఆర్థిక నష్టం వాటిల్లుతున్నా పట్టించుకోనట్లు వ్యవహరిస్తున్నారు. సాధారణంగా ఆశీలు వసూలుకు సంబంధించి గుత్తేదారు మూడు నెలలకోసారి నగరపాలక సంస్థకు చెల్లింపులు చేయాల్సి ఉంది. ఇప్పటికే రెండు త్రైమాసికాలు గడిచినా చెల్లింపులు చేయనప్పటికీ.. సదరు కాంట్రాక్టు రద్దు చేయకుండా ఆ గుత్తేదారే అనధికారికంగా వసూలు చేసుకునేలా అవకాశం కల్పించారు.

కొల్లి శారద హోల్‌సేల్ కూరగాయల మార్కెట్ దుకాణాలు

నిబంధనల మేరకు ఇలా.. గత ఏడాది జూన్ 11న కొల్లి శారద హోల్‌సేల్ మార్కెట్ వద్ద ఆశీలు వసూలు చేసుకునేందుకు వేలం పాట నిర్వహించగా ఓ గుత్తేదారు రూ.60 లక్షలకు పాడుకున్నారు. గెజిట్ నిబంధనలకు అనుగుణంగా రూ.15లక్షలు చెల్లింపులు చేశారు. కానీ నిబంధనల మేరకు పోస్ట్ డేట్ చెక్కులు ఇవ్వలేదు, అగ్రిమెంట్ చేసుకోలేదు. సదరు గుత్తేదారు ఈ మొత్తాన్ని చెల్లించకుండా ఎగ్గొట్టేందుకు మార్కెట్‌లోని దుకాణాల్లో వ్యాపారాలు జరగట్లేదని, కాంట్రాక్టు రద్దు చేయాలని నగరపాలక సంస్థకు లేఖ రాశారు. డిసెంబరు 11కు రెండో త్రైమాసికం అయినప్పటికీ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకుండా కాలయాపన చేస్తున్నారు. పలువురు రెవెన్యూ సిబ్బంది గుత్తేదారుతో కుమ్మక్కై వసూళ్లు చేయిస్తూ జేబులు నింపుకొంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి జీఎంసీ ఆదాయానికి గండి పడకుండా తక్షణమే సదరు కాంట్రాక్టు రద్దు చేసి గుత్తేదారు నుంచి జీఎంసీకి రావాల్సిన ఆశీల బకాయిలు వసూలు చేసేలా చర్యలు తీసుకోవాలి. తాజాగా గుత్తేదారుకు రెవెన్యూ అధికారులు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్నారు.

☛ ఆశీల వ్యవహారాన్ని 'న్యూస్‌టుడే' అదనపు కమిషనర్ ఓబులేసు దృష్టికి తీసుకెళ్లగా కాంట్రాక్టు రద్దు చేయమని లేఖ వచ్చిన మాట వాస్తవమని, దీనిపై ఆర్ఐ, ఆర్వోలతో పరిశీలించి నివేదిక ఇచ్చారన్నారు.

నేటి నుంచి అమ్మవారి ఆత్మార్పణ వేడుకలు

ఏటుకూరు రోడ్డులోని శ్రీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఈ నెల 20 నుంచి 24వ తేదీ వరకు అమ్మవారి ఆత్మార్పణ వేడుకలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఈసీ నంబర్ కొనకళ్ల సత్యం ఒక ప్రకటనలో తెలిపారు. వేడుకల్లో భాగంగా రోజూ ఉదయం 5 గంటలకు అమ్మవారికి పంచామృతాభిషేకాలు, 6గంటలకు చండీహోమం, పూర్ణాహుతి, విశేష పూజలు నిర్వహిస్తామన్నారు. ఉదయం 10 గంటలకు అమ్మవారి కలశాలతో ఊరేగింపు ఉంటుందని తెలిపారు. సాయంత్రం 6 గంటలకు గ్రామోత్సవం చేస్తామన్నారు. **-న్యూస్‌టుడే, పట్నంబజారు**

సీఎం సహాయనిధితో పేదల ఆరోగ్యానికి భరోసా

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కును అందజేస్తున్న ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్

ఎన్టీఆర్ సర్కిల్, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి సహాయనిధి పేదల ఆరోగ్యానికి భరోసా అని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ పేర్కొన్నారు. సోమవారం క్యాంప్ కార్యాలయంలో 27 మంది లబ్ధిదారులకు రూ.91లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏడాదిన్నరలో ఇప్పటి వరకు తూర్పు నియోజకవర్గంలో రూ.8.70 కోట్ల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కుల్ని పంపిణీ చేశామన్నారు. కార్పొరేటర్ ఎల్లావుల అశోక్, తెదేపా నాయకులు మహంకాళి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

క్రమబద్ధీకరణకు 23 వరకు అవకాశం

నగరపాలకసంస్థ (గుంటూరు), న్యూస్‌టుడే: జీఎంసీ పరిధిలో 2025 జూన్ 30లోపు ఏర్పాటైన అనధికార లేఔట్లు, స్థలాల క్రమబద్ధీకరణకు జీవో నం.134 ప్రకారం ఈ నెల 23వ తేదీ వరకు ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీం(ఎల్‌ఆర్‌ఎస్) పథకంలో దరఖాస్తు చేసుకోవచ్చని కమిషనర్ మయూర్‌అశోక్ ఒక ప్రకటనలో తెలిపారు. నిర్దేశిత గడువులోపు క్రమబద్ధీకరించుకోని స్థలాలకు జీఎంసీ నుంచి భవన నిర్మాణ అనుమతులు రావని, చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అనుమతి పొందిన ప్రణాళికకు భిన్నంగా గతేడాది ఆగస్టు 31వ తేదీలోపు నిర్మించిన భవనాలు బిల్డింగ్ పీనలైజేషన్ స్కీం(బీపీఎస్) కింద క్రమబద్ధీకరించేందుకు అవకాశం ఉందని తెలిపారు. జీవో నెం.225 ప్రకారం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జీఎంసీ ప్రణాళిక విభాగం వద్ద నగరంలో అనుమతి లేని లేఔట్లు, ప్రణాళిక లేకుండా అనధికారికంగా నిర్మించిన భవనాల జాబితా అందుబాటులో ఉందని, వీరంతా తప్పకుండా దరఖాస్తు చేసుకోవాలని కమిషనర్ చెప్పారు.

డీపీఓలో యోగి వేమన జయంతి

యోగి వేమన చిత్రపటానికి నివాళులర్పిస్తున్న ఏఎస్పీ హనుమంతు

గుంటూరు నేరవార్తలు: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం యోగి వేమన జయంతి కార్యక్రమం నిర్వహించారు. వేమన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఏఆర్ ఏఎస్పీ హనుమంతు, డీఎస్పీలు శ్రీనివాసులు, సుంకరయ్య, సీఐలు అళహరి శ్రీనివాస్, ఏఏఓ జగన్నాథరావు, ఆర్ఐలు సురేష్, శ్రీహరిరెడ్డి, రామకృష్ణ, శ్రీనివాస్ సిబ్బంది పాల్గొన్నారు.

కచేరీ చేస్తున్న సునీల్ ఆర్. గార్గేయ

ఘనంగా త్యాగబ్రహ్మ ఆరాధనోత్సవాలు

గుంటూరు సాంస్కృతికం, న్యూస్‌టుడే: లక్ష్మీపురం త్యాగరాజ కళావేదికపై గాయత్రీ మహిళా సంగీత సమ్మండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంగీత సద్గురు త్యాగబ్రహ్మ ఆరాధనోత్సవాలు సోమవారం రాత్రితో ముగిశాయి. ఈ సందర్భంగా సునీల్ ఆర్. గార్గేయ (చెన్నై) గాత్ర సంగీత కచేరీ జరిగింది. బీవీ దుర్గాభవాని, బుర్రా శ్రీరామ్, సరస్వతుల హనుమంతరావు వాద్య సహకారం అందించారు. ఔత్సాహికుల గాత్రం, వీణ, వేణువు కచేరీలు జరిగాయి. కార్యక్రమాలను ఎస్బీఐ విశ్రాంత చీఫ్ మేనేజర్ కౌశిక అలివేలు మంగతాయారు జ్యోతి వెలిగించి ప్రారంభించారు. సంస్థ గౌరవ సలహాదారుడు తాడేపల్లి సింహాచలశాస్త్రి, సంస్థ ప్రధాన కార్యదర్శి శేషరాణి, ఉపాధ్యక్షులు ఎం.రాజేశ్వరి, మాధవపెద్ది మీనాక్షి, పాటిబండ లలితాదేవి, కార్యదర్శి ఏవీ మంగాదేవి, మాధవపెద్ది విజయలక్ష్మి పాల్గొని కళాకారులను సత్కరించారు.

22న జీజీహెచ్‌లో ప్రత్యేక సదస్సు

కలెక్టరేట్(గుంటూరు): ఈ నెల 22న గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో ప్రత్యేక సదస్సు జరగనుంది. జెన్‌జెడ్ పేరుతో డిజిటలైజేషన్‌పై ప్రభుత్వాసుపత్రిలోని సిబ్బందికి అవగాహన కల్పించనున్నారు. కార్యక్రమానికి డీఎంఈ రఘునందన్‌రావుతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు జీజీహెచ్ వర్గాలు తెలిపాయి.

ప్రజాఫిర్యాదులు 48 గంటల్లోనే పరిష్కరించాలి

అర్జీలు స్వీకరిస్తున్న కమిషనర్ మయూర్ అశోక్, మేయర్ కోవెలమూడి రవీంద్ర

నగరపాలకసంస్థ(గుంటూరు), న్యూస్‌టుడే: ప్రజల నుంచి జీఎంసీకి అందే ఫిర్యాదులు, స్థానిక సమస్యలు కేటగిరి వారీగా వేరు చేసి 24, 48 గంటల్లోనే పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కమిషనర్ కె.మయూర్‌అశోక్ స్పష్టం చేశారు. సోమవారం ఆయన జీఎంసీ కార్యాలయంలోని ఫిర్యాదుల కాల్‌సెంటర్, పీజీఆర్ఎస్ కౌంటర్లను పరిశీలించి సిబ్బందికి ఆదేశాలిచ్చారు. అనంతరం మేయర్ కోవెలమూడి రవీంద్రతో కలిసి ప్రజాఫిర్యాదులు స్వీకరించారు. మేయర్ మాట్లాడుతూ ప్రజలు తమ సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొస్తే వెంటనే పరిష్కరించాలన్నారు. కమిషనర్ మాట్లాడుతూ ప్రతి ఫిర్యాదును రిజిస్ట్రేషన్ చేసి ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. కాల్‌సెంటర్‌కు వచ్చే ఫిర్యాదులను 24 గంటల్లో పరిష్కరించి ఫిర్యాదు ముందు, పరిష్కరించాక ఫొటోలు తీసి ఫిర్యాదుదారుడికి, కమిషనర్ ఛాంబర్‌లకు నివేదిక ఇవ్వాలని సిబ్బందిని ఆదేశించారు. ప్రతి అర్జీని శాశ్వత ప్రాతిపదికన పరిష్కరించాలన్నారు. వచ్చే సోమవారానికి గత వారంలో వచ్చిన ఫిర్యాదులన్నీ పరిష్కార నివేదికతో అధికారులు హాజరుకావాలని తెలిపారు. కార్యక్రమంలో పట్టణ ప్రణాళిక 9, ఇంజినీరింగ్ 7, రెవెన్యూ 5, ప్రజారోగ్య విభాగం 3, అకౌంట్స్ 2 చొప్పున ఫిర్యాదులు అందినట్లు చెప్పారు. అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు, డీసీలు బి.శ్రీనివాసరావు, సీహెచ్.శ్రీనివాస్, సీపీ రాంబాబు, సీఎంవోహెచ్ డాక్టర్ శాంతికళ, ఈఈ సుందర్రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ☛ సీతారామ్‌నగర్ నాలుగోలైన్‌లో లీలాటవర్స్ అపార్టుమెంట్ వాసులు తమ సమస్యలపై కమిషనర్‌కు అర్జీ అందజేశారు. 2020 నవంబరులోనే అపార్టుమెంట్ కొనుగోలు చేసి నివాసాలు ఉంటున్నా ఇప్పటికీ బిల్డర్ ఆక్యుపెన్సీ ధ్రువపత్రం తీసుకోలేదని, దీంతో తాగునీటికి తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నామని, వెంటనే సమస్య పరిష్కరించాలని కోరారు. దీంతో పాటు అపార్టుమెంట్‌లో ప్లంబింగ్, కార్పెంటరీ, పెయింట్ పనులు, రూఫ్ ఫ్లోరింగ్ పనులు చేయకుండా ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు. వినియోగదారులను మోసగించిన ప్రశాంత్ కన్‌స్ట్రక్షన్స్ లైసెన్స్ రద్దు చేసి తమకు న్యాయం చేయాలని కోరారు. ☛ అమరావతిరోడ్డు ప్రభుత్వ వైద్య కళాశాల వసతిగృహం వద్ద ఉన్న రహదారిలో విచ్చలవిడిగా ప్రకటన బోర్డులు ఏర్పాటు చేయడం, చిరువ్యాపారులు రహదారి ఆక్రమించుకోవడం వల్ల వసతిగృహం కనిపించట్లేదని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సుందరాచారి కమిషనర్, మేయర్ దృష్టికి తెచ్చి సమస్యను వివరించారు. తక్షణమే ప్రకటన బోర్డులు తొలగించేలా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.

రోడ్డుపైకి మురుగు పరుగు

డొంకరోడ్డు నుంచి సీతారామాంజనేయ స్వామి ఆలయానికి వెళ్లే రహదారిలో డ్రెయినేజీ లీకై మురుగు నీరు ప్రవహించడంతో ఇబ్బందిగా ఉందని స్థానికులు వాపోతున్నారు. డ్రెయినేజీ నిండిపోయి అందులో నుంచి బయటకు వచ్చే మలినాలు, మురుగు దుర్గంధాన్ని భరించలేకపోతున్నామని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకొని సమస్య పరిష్కరించాలని నగరవాసులు కోరుతున్నారు. **-న్యూస్‌టుడే, నెహ్రూనగర్**

అమ్మో.. కూలితే కష్టమే!

మూడు వంతెనల నుంచి అరండల్‌పేటకు వెళ్లే మార్గంలో గతంలో విద్యుత్తు ట్రాన్స్‌ఫార్మర్ కోసం ఏర్పాటు చేసిన సిమెంట్ దిమ్మె పగిలి ప్రమాదకరంగా ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఆ మార్గంలో పాఠశాలలు, ఆలయాలు ఉండడంతో చిన్నపిల్లలు రాకపోకలు సాగిస్తుంటారు. ఈ క్రమంలో శిథిలావస్థకు చేరిన ఆ దిమ్మె ఎప్పుడు కూలిపోతుందోనని ప్రాంతవాసులు భయాందోళనలు చెందుతున్నారు. **-న్యూస్‌టుడే, గుంటూరు నేరవార్తలు**

మట్టి కుప్పల్ని తొలగించరా..?

పాతబస్టాండు సెంటర్ నుంచి బస్టాండుకు వెళ్లే రోడ్డు ప్రమాదకరంగా మారింది. కొద్ది రోజుల కిందట అధికారులు ఈ ప్రాంతంలో సైడు కాలువల నిర్మాణ పనులు చేపట్టారు. దీనిలో భాగంగా రోడ్డు పక్కన మట్టి కుప్పలు పోశారు. రోజులు గడుస్తున్నా వీటిని తొలగించకపోవడంతో అటుగా రాకపోకలు సాగించే వాహనచోదకులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ ప్రాంతంలోని మట్టి కుప్పల్ని తొలగించాలని వాహనదారులు కోరుతున్నారు. **-న్యూస్‌టుడే, పట్నంబజారు**

బస్సు షెల్టర్లలో వాహనాల తిష్ఠ

బస్టాండు పరిసరాల ప్రాంతాల్లోని బస్సుషెల్టర్లపై అధికారుల నియంత్రణ కొరవడింది. ప్రయాణికుల సౌకర్యార్థం అధికారులు వీటిని నిర్మించారు. కొన్ని బస్సుషెల్టర్లలో టిఫిన్ సెంటర్లు నిర్వహించడం, ద్విచక్రవాహనాలు నిలపడంతో ప్రయాణికులు రోడ్ల పక్కన నిలబడి ఇబ్బంది పడుతున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసిన బస్సుషెల్టర్లు ఆక్రమణలకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. **-న్యూస్‌టుడే, పట్నంబజారు**

సాగని పనులు..తీరని అవస్థలు

పాతగుంటూరులోని రాములవారి గుడివీధిలో రోడ్డు అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయి. అధికారులు ఏడాది కిందట ఈ ప్రాంతంలో రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించారు. మార్గమధ్యలో డ్రెయినేజీ పైపులైన్లు ఏర్పాటు చేసి, దానిపై డస్ట్‌పోసి వదిలేశారు. సగంలో పనులు ఆపేయడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. **-న్యూస్‌టుడే, పట్నంబజారు**

కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవానికి కృషి

పట్నంబజార్, న్యూస్‌టుడే: కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు అందరూ కృషి చేయాలని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు షేక్ మస్తాన్‌వలి అన్నారు. సోమవారం రాజీవ్‌గాంధీ భవన్‌లో జిల్లా అధ్యక్షుడు యన్నం సుధీర్ బాబు, నగర అధ్యక్షుడు ఇఫ్తకర్ అహ్మద్(ఖలీల్) ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ సమావేశానికి మాజీ ఎమ్మెల్యే లింగంశెట్టి ఈశ్వరరావు అధ్యక్షత వహించారు. మొదట బీఆర్ స్టేడియం నుంచి మార్కెట్ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అధిక సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యఅతిథిగా షేక్ మస్తాన్‌వలి హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ నూతనంగా బాధ్యతలు చేపట్టిన నాయకులు సమష్టి కృషితో పార్టీని ముందుకు తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలన్నారు. జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన యన్నం సుధీర్‌బాబు మాట్లాడుతూ పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తానన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. నగర అధ్యక్షుడు ఇఫ్తకర్ అహ్మద్(ఖలీల్) మాట్లాడుతూ పార్టీ చేపట్టనున్న విధానాలను అన్ని వర్గాల్లోకి తీసుకెళ్తానన్నారు. నాయకులు గద్దం పాల్, మోహన్‌రెడ్డి, రాధాకృష్ణ, వి.గుర్నాథం, జాన్‌బాబు, రత్తయ్య, జవహర్‌బాబు, కరీం తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు షేక్ మస్తాన్‌వలి

నాయకులు, కార్యకర్తల ర్యాలీ

మత్తుపదార్థాల నిర్మూలనపై పోలీసుల అవగాహన

పట్నంబజారు, న్యూస్‌టుడే: గంజాయి కట్టడికి పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టినట్లు తూర్పు విభాగం డీఎస్పీ అబ్దుల్ అజీజ్ స్పష్టం చేశారు. సోమవారం పాతగుంటూరు సుద్దపల్లి డొంకరోడ్డులో కార్డన్ సెర్చ్ నిర్వహించి సరైన పత్రాలు లేని 32 ద్విచక్ర వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. డీఎస్పీ మాట్లాడుతూ శివారు ప్రాంతాల్లో అనుమానంగా సంచరించే వ్యక్తుల గురించి స్థానికులు పోలీసులకు సమాచారం అందించాలన్నారు. మత్తు పదార్థాలు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారి గురించి పోలీసులకు సమాచారం ఇచ్చే వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని చెప్పారు. తల్లిదండ్రులు తమ పిల్లల కదలికలను గమనిస్తూ డ్రగ్స్‌కు అలవాటు పడకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. పాతగుంటూరు సీఐ వెంకట ప్రసాద్ మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. గంజాయి వాడినా, విక్రయాలు చేసినా చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో లాలాపేట సీఐ శివప్రసాద్, కొత్తపేట సీఐ వీరయ్యచౌదరి పాల్గొన్నారు.

మీరైనా న్యాయం చేయండయ్యా..

ఫిర్యాదులతో మాట్లాడుతున్న ఎస్పీ వకుల్ జిందాల్

నెహ్రూనగర్, న్యూస్‌టుడే: పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి పెద్దసంఖ్యలో బాధితులు తరలివచ్చారు. ఎస్పీ వకుల్ జిందాల్, ఏఎస్పీ రమణమూర్తి, డీఎస్పీలు అరవింద్, శ్రీనివాస్‌రెడ్డి, బెల్లం శ్రీనివాస్, సీఐ బిలాలుద్దీన్‌లు ఫిర్యాదులు స్వీకరించి వాటి పరిష్కారానికి ఆదేశించారు.

రౌడీషీటర్లమని బెదిరిస్తున్నారు

నేను పక్షవాతంతో బాధపడుతున్నాను. మంగళదాస్‌నగర్‌లో 60 గజాల ఇల్లు కొనుగోలు చేశాను. నాకు అమ్మిన వ్యక్తి ఇల్లు అప్పగించకుండా తన కొడుకులు రౌడీషీటర్లని నన్ను బెదిరిస్తున్నాడు. నా డబ్బులు తిరిగి ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. పీజీఆర్ఎస్‌లో ఫిర్యాదు చేస్తే పాతగుంటూరు పోలీసులను కలవమన్నారు. అక్కడికి వెళితే పట్టించుకోవడం లేదు. **- వీరాంజనేయులు, మంగళదాస్‌నగర్**

రూ.15 లక్షలు స్వాహా

మిర్చి కమిషన్ ఏజెంట్‌గా పనిచేస్తున్నాను. ఓ వ్యాపారి మాకు లారీ మిర్చి లోడ్ పంపిస్తానని 2023లో అడ్వాన్స్‌గా రూ.15లక్షలు తీసుకున్నాడు. ఆ తర్వాత ఫోన్ స్విచ్ఛాఫ్ చేశాడు. రెండున్నరేళ్లగా మిర్చిలోడ్ పంపడం లేదు. నా డబ్బులు తిరిగి ఇవ్వమంటే నాపై దాడి చేసి చంపేస్తానని బెదిరిస్తున్నాడు. రక్షణ కల్పించాలని కోరాను. **- వెంకటేశ్వరరావు, శ్రీనివాసరావుపేట**

ఇల్లు ఆక్రమణకు దౌర్జన్యం చేస్తున్నారు

కొబాల్దుపేటలో నేను కొనుగోలు చేసిన ఇంటిని మా బంధువు ఆక్రమించడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆ ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపొమ్మని దౌర్జన్యం చేస్తున్నాడు. ఇటీవల ఇంటి వద్దకు వచ్చి మాపై దాడి చేశాడు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడం లేదు. **- నారాయణమ్మ, కొబాల్దుపేట**

ఇల్లు శుభ్రం చేయమంటే.. బంగారం దోచేసింది

24 గంటల్లో కిలాడీ లేడీని పట్టుకున్న పోలీసులు

నిందితురాలి వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ అజీజ్, సీఐ వీరయ్య చౌదరి

నెహ్రూనగర్, న్యూస్‌టుడే: ఇల్లు శుభ్రం చేయమంటే ఏకంగా బంగారు ఆభరణాలు దోచేసిన కిలాడీ లేడీని కొత్తపేట పోలీసులు అరెస్టు చేశారు. నిందితురాలి వివరాలను సోమవారం కొత్తపేట పోలీసుస్టేషన్‌లో సీఐ వీరయ్య చౌదరితో కలిసి తూర్పు డీఎస్పీ అబ్దుల్ అజీజ్ తెలిపారు. రైలుపేటకు చెందిన లక్ష్మీకుమారి కుటుంబ సభ్యులతో డిసెంబరు 17న తీర్థయాత్రలకు వెళ్లారు. ఇంటి తాళాలు బంధువులకు ఇచ్చారు. ఆలయాల సందర్శన ముగించుకొని తిరిగి వస్తున్న క్రమంలో తమ ఇంట్లో గత రెండేళ్లుగా పనిచేస్తున్న మంగమ్మను ఇల్లు శుభ్రం చేయాలన్నారు. బంధువుల వద్ద తాళం తీసుకున్న మంగమ్మ ఇల్లు శుభ్రం చేస్తూ ఎవరూ లేకపోవడంతో అక్కడ కబోర్డులో దాచిపెట్టిన బంగారు ఆభరణాలు తస్కరించింది. తీర్థయాత్రలు ముగించుకొని ఇంటికి వచ్చి చూస్తే బంగారు ఆభరణాలు కనిపించకపోవడంతో సోమవారం కొత్తపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. డీఎస్పీ అజీజ్ పర్యవేక్షణలో సీఐ వీరయ్య తమ సిబ్బంది కోటేశ్వరరావు, అనిల్, శ్రీనివాసరావు, జానీబాషాలతో ఘటనాస్థలి సందర్శించి దర్యాప్తు చేశారు. మంగళమ్మపై అనుమానంతో విచారిస్తే చోరీ చేసినట్లు ఒప్పుకోవడంతో ఆమెను అరెస్టు చేసినట్లు చెప్పారు. 76 గ్రాముల బంగారు ఆభరణాలు జప్తు చేసినట్లు తెలిపారు. 24 గంటల్లో కేసు ఛేదించి నిందితురాలిని పట్టుకున్న పోలీసులను డీఎస్పీ అభినందించారు.

ఏఆర్ డీఎస్పీ సుంకరయ్య బాధ్యతల స్వీకరణ

డీఎస్పీ సుంకరయ్యకు పుష్పగుచ్ఛం అందిస్తున్న ఆర్ఎస్సై మస్తాన్

గుంటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: ఆర్మ్‌డ్ రిజర్వు(ఏఆర్) డీఎస్పీగా కె.సుంకరయ్య సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఎస్పీ వకుల్ జిందాల్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు. 1996 ఆర్ఎస్సై బ్యాచ్‌కు చెందిన ఆయన 2014లో ఆర్ఐగా ఉద్యోగోన్నతి పొంది గ్రామీణ గుంటూరు జిల్లా, విజయవాడలో విధులు నిర్వహించారు. 2022లో డీఎస్పీగా ఉద్యోగోన్నతి పొంది నంద్యాల, ఆక్టోపస్‌లో పని చేశారు. ఇటీవల బదిలీల్లో గుంటూరు జిల్లాకు నియమితులయ్యారు. ఉన్నతాధికారుల సహకారంతో ఏఆర్ సిబ్బంది సంక్షేమానికి కృషి చేస్తానని డీఎస్పీ తెలిపారు.

పీఎంఏవై ఇళ్ల నిర్మాణాలకు ప్రాధాన్యం

అధికారులతో సమీక్షిస్తున్న కలెక్టర్ తమీమ్ అన్సారియా

కలెక్టరేట్(గుంటూరు), న్యూస్‌టుడే: పీఎంఏవై ఇళ్ల నిర్మాణాలకు అధిక ప్రాధాన్యమిచ్చి పటిష్ఠ ప్రణాళికతో చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలకు సూచించారు. కలెక్టరేట్ నుంచి సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలు అభివృద్ధి అంశాలపై సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ లేఅవుట్లలోని ఆప్షన్-1, 2లోని ఇళ్ల నిర్మాణాలను ఉగాది నాటికి నిర్దేశించిన లక్ష్యాల మేరకు పూర్తయ్యేలా చూడాలని చెప్పారు. ఆప్షన్-3లో నిర్మించిన ఇళ్ల దశ, నాణ్యతలో తేడాలుంటే.. కాంట్రాక్టరుతో వెంటనే సరిచేయించాలని సూచించారు. పీఎంఏవై 2.0లో మంజూరు చేసిన ఇళ్ల నిర్మాణాలు జనవరి నెలాఖరుకు గ్రౌండింగ్ చేయాలన్నారు. యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేను ఫిబ్రవరి 10వ తేదీ నాటికి పూర్తయ్యేలా సచివాలయ ఉద్యోగులతో మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవో పర్యవేక్షించాలని పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ పథకం ద్వారా మంజూరు చేసిన పనులను మార్చి 31లోగా కచ్చితంగా పూర్తి చేసి బిల్లులను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. పూర్తయిన పనులకు నిర్దేశిత ప్రమాణాల ప్రకారం ఫొటోలు, డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేసేలా ఏపీవోలు, ఎంపీడీవోలు చర్యలు తీసుకోవాలన్నారు. వీసీలో డ్వామా పీడీ శంకర్, సీపీవో శేషశ్రీ, డీపీవో నాగసాయికుమార్, పశుసంవర్ధక శాఖ జేడీ కె.వి.వి.సత్యన్నారాయణ తదితరులు పాల్గొన్నారు.

ఇన్‌ఛార్జి జీపీగా సురేష్‌బాబు

గుంటూరులీగల్, న్యూస్‌టుడే: కార్మిక న్యాయస్థానంలో సహాయ ప్రభుత్వ న్యాయవాదిగా విధులు నిర్వహిస్తున్న ఎం.సురేష్‌బాబును జిల్లా కోర్టులో ఇన్‌ఛార్జి ప్రభుత్వ న్యాయవాది(జీపీ)గా నియమిస్తూ కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో జీపీగా విధులు నిర్వహిస్తున్న న్యాయవాదిని ప్రభుత్వం తొలగించడంతో కొంతకాలంగా ఈ పదవి ఖాళీగా ఉంది. జిల్లా కోర్టులో ప్రభుత్వ న్యాయవాదిని నియమించే వరకు ఆయన విధులు నిర్వహించాలని కలెక్టర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

అత్యున్నత నివాస నగరంగా తీర్చిదిద్దాలి

నగరపాలకసంస్థ(గుంటూరు), న్యూస్‌టుడే: ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ గుంటూరును అత్యున్నత నివాస నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో అధికారులు, సిబ్బంది సమన్వయంతో పని చేయాలని కమిషనర్ కె.మయూర్ అశోక్ అన్నారు. సోమవారం కౌన్సిల్ హాల్‌లో కమిషనర్ మాట్లాడుతూ నగరం ప్రతి అంశంలో మోడల్‌గా ఉండేలా అందరం సమష్టిగా కృషి చేద్దామన్నారు. కోర్టు కేసులు, ఆర్టీఐ దరఖాస్తులు నిర్దేశిత గడువులోగా పరిష్కరించేలా చూడాలని అధికారులను ఆదేశించారు. జీఎంసీలో నూరు శాతం ఈ-ఆఫీస్ ద్వారా దస్త్రాలు రావాలన్నారు. రెవెన్యూ వసూలు వంద శాతం ఉండేలా కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని, అదనపు కమిషనర్, డీసీలు పన్ను వసూళ్లపై దృష్టి సారించాలని చెప్పారు. పట్టణ ప్రణాళిక విభాగంపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. ఏసీ ఓబులేసు, డీసీలు, విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

(c) eenadu

కరపత్రాలు ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్సీ ఆలపాటి, కోయ సుబ్బారావు, మలినేని పెరుమాళ్లు తదితరులు

గుంటూరు పశ్చిమ



కృష్ణనగర్ రైతుబజార్‌లో నిన్నటి ధరలు(కిలో రూ.ల్లో): టమాట 17, వంగ 35, బెండ 24, పచ్చిమిర్చి 34, కాకర 35, బీర 38, క్యాలీఫ్లవర్ 25, క్యాబేజి 23, క్యారెట్ 30, దొండ 49, బంగాళదుంప 22, ఉల్లిపాయలు 25, గోరుచిక్కుళ్లు 44, దోస 38, సొర 14, పొట్ల 24, అరటికాయ 10, పెద్దచిక్కుళ్లు 46, చామదుంప 23, బీట్‌రూట్ 23, కీరదోసకాయ 30, బీన్స్ 55, క్యాప్సికమ్ 59, కొత్తిమీర 20, ఆకు కూరలు 10, నిమ్మకాయలు 23, అల్లం 75, వెల్లుల్లి 165. **- న్యూస్‌టుడే, పట్టాభిపురం**

25న 10కె వాక్

గుంటూరు క్రీడలు, న్యూస్‌టుడే: 'ఆరోగ్యం కోసం నడక.. గుంటూరు కోసం నడక'..అనే నినాదంతో ఈనెల 25న జరిగే 17వ 10కె వాక్‌కు ప్రముఖ సినీనటుడు నట కిరీటి రాజేంద్రప్రసాద్, హీరోయిన్ కామ్నా జెఠ్మలానీ, జబర్దస్త్ హాస్య నటులు హాజరవుతారని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ వెల్లడించారు. గుంటూరు విద్యానగర్‌లోని ఎన్నారై ఇండియన్ స్ప్రింగ్స్ పాఠశాల కార్యాలయంలో 10కె వాక్‌కు సంబంధించిన కరపత్రాలను సోమవారం ఆవిష్కరించారు. ఆలపాటి మాట్లాడుతూ పేర్లు నమోదు చేసుకునేందుకు మంగళవారం నుంచి విద్యానగర్, కొత్తపేట ఇండియన్ స్ప్రింగ్స్ పాఠశాలలు, ఎన్టీఆర్, బీఆర్ స్టేడియంలు, కమ్మ హాస్టల్, ప్రభుత్వ మహిళా కళాశాల, వాకింగ్ ట్రాక్‌లు, ప్రముఖ జిమ్ సెంటర్ల వద్ద రిజిస్ట్రేషన్ కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. వివరాలకు 98497 03144, 93969 90666 నంబర్లలో సంప్రదించాలన్నారు. రూ.50 చెల్లించిన వారికి ఉచితంగా టోపీ, చెస్ట్ నంబర్, సర్టిఫికెట్ అందజేస్తామన్నారు. 15 సంవత్సరాల లోపు, 16-25, 26-45, 46-60, 60 సంవత్సరాలు పైబడిన వారు మొత్తం అయిదు కేటగిరీలుగా మహిళలు, పురుషులకు వేర్వేరుగా పోటీలు జరుగుతాయన్నారు. కన్వీనర్ కోయ సుబ్బారావు మాట్లాడుతూ శంకరవిలాస్ వంతెన పనులు జరుగుతున్నందున ఈ దఫా రూట్ మార్చామన్నారు. ఎన్నారై ఇండియన్ స్ప్రింగ్స్ పాఠశాల వద్ద 10కె వాక్ ప్రారంభమై కొరిటెపాడు, మదర్ థెరిసా విగ్రహం సెంటర్, బ్రహ్మంగారి దేవాలయం రోడ్డులో నుంచి అమరావతి రోడ్డు, చిల్లీస్ సెంటర్ మీదుగా ఇన్నర్ రింగ్ రోడ్డులోకి చేరుకుని శ్రీకన్వెన్షన్, రవాణా శాఖ కార్యాలయం, జేకేసీ కళాశాల, శుభం కన్వెన్షన్ మీదుగా ఇండియన్ స్ప్రింగ్స్ వద్దకు చేరుకుంటుందని వివరించారు. వాక్‌లో విద్యార్థులు, యువత, అన్ని వయసులవారు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. సమావేశంలో కోకన్వీనర్లు టి.వి.రావు, పిడికిటి తిలక్‌బాబు, మలినేని పెరుమాళ్లు, హరిబాబు, సాంబశివరావు, శివాజీ, జీవీఎస్ ప్రసాద్, రామకృష్ణ, ప్రభాకర్ పాల్గొన్నారు.

తవ్వేశారు.. వదిలేశారు..

రెండు నెలలుగా రోడ్లపైనే మురుగునీరు

గుంటూరు నగరం, న్యూస్‌టుడే

రహదారి విస్తరణ, అభివృద్ధి పేరుతో ఉన్న కాల్వలు, రోడ్డు అంచులు పగలగొట్టి నిర్మాణ పనులు చేపట్టకుండా వదిలేయడంతో ప్రజలకు అవస్థలు తప్పడంలేదు. గతంలో ఉన్న మురుగు కాల్వను హడావుడిగా తవ్వేసిన అధికారులు కొత్తది నిర్మించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో వ్యాపారులు, దుకాణాలకు వచ్చే ప్రజలు రెండు నెలలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పశ్చిమ నియోజకవర్గంలోని ప్రధాన రహదారిలో ఉన్న వ్యాపారులు తమ గోడు ఎవరికి విన్నవించుకోవాలో తెలియక అల్లాడుతున్నారు.

★ లక్ష్మీపురం నుంచి హనుమయ్య కంపెనీ ఎదురు వరకు ఉన్న ప్రధాన రహదారిలో ఇరువైపులా ఉన్న మురుగు కాల్వలు గత నవంబరులో పగలగొట్టారు. కాల్వ నిర్మాణ పనులు చేపట్టే సమయంలో రహదారి విస్తరించాలని అధికారులు నిర్ణయించారు. కాల్వ నిర్మాణ పనులు నిలిపివేసి రోడ్డుకు ఇరువైపులా మాస్టర్ ప్లాన్‌లో ఎంత మేర రోడ్డు ఉందో గుర్తించి అడ్డుగా ఉన్న కొన్ని నిర్మాణాలు తొలగించారు. మరికొన్ని చోట్ల భవన యజమానులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో వాటిని తొలగించకుండా వదిలేశారు.

దుకాణాల ఎదుట నిలిచిన మురుగు

★ ఈనెల ఆరంభంలో మురుగు కాల్వ నిర్మాణ పనులు చేపట్టారు. అధికారులు పర్యవేక్షణ కొరవడడంతో గుత్తేదారుడు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో కాల్వ నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఉన్నది పగలగొట్టి కొత్తది నిర్మించకపోవడంతో మురుగు ఎక్కడికక్కడ నిలిచిపోతోంది. గార్డెన్స్ సెంటర్‌లోని పలు దుకాణాల ఎదుట మురుగునీరు నిలిచి ఉంటుంది. దీంతో దుకాణాలు, రెస్టారెంట్లకు వచ్చే ప్రజలు అవస్థలు పడుతున్నారు.

చెట్లను కూల్చినా తొలగించలేదు..

మురుగు కాల్వ నిర్మాణం కోసం రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్లను కూల్చివేశారు. చెట్ల మొద్దులతో పాటు కొమ్మలు అక్కడే వదిలేయడంతో ప్రజల రాకపోకలకు ఆటంకం కలుగుతోంది. కొన్నిచోట్ల ట్రాఫిక్ సమస్య తలెత్తుతుంది. మురుగునీరు ప్రవహించేందుకు ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటు చేయకపోవడంతో రోడ్లపైకి చేరింది. వాహనచోదకులు, పాదచారులు మురుగు సమస్యతో సతమతం అవుతున్నారు. కాల్వల నిర్మాణంలో అధికారులు ప్రణాళిక లేకుండా వ్యవహరించడంతో ఇటు వ్యాపారులు, అటు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.

తొలగించకుండా వదిలేసిన చెట్ల కొమ్మలు

క్రమబద్ధీకరణకు 23 వరకు అవకాశం

నగరపాలకసంస్థ (గుంటూరు), న్యూస్‌టుడే: జీఎంసీ పరిధిలో 2025 జూన్ 30లోపు ఏర్పాటైన అనధికార లేఔట్లు, స్థలాల క్రమబద్ధీకరణకు జీవో నం.134 ప్రకారం ఈ నెల 23వ తేదీ వరకు ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీం(ఎల్ఆర్ఎస్) పథకంలో దరఖాస్తు చేసుకోవచ్చని కమిషనర్ మయూర్‌అశోక్ ఒక ప్రకటనలో తెలిపారు. నిర్దేశిత గడువులోపు క్రమబద్ధీకరించుకోని స్థలాలకు జీఎంసీ నుంచి భవన నిర్మాణ అనుమతులు రావని, చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అనుమతి పొందిన ప్రణాళికకు భిన్నంగా గతేడాది ఆగస్టు 31వ తేదీలోపు నిర్మించిన భవనాలు బిల్డింగ్ పీనలైజేషన్ స్కీం(బీపీఎస్) కింద క్రమబద్ధీకరించేందుకు అవకాశం ఉందని తెలిపారు. జీవో నెం.225 ప్రకారం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జీఎంసీ ప్రణాళిక విభాగం వద్ద నగరంలో అనుమతి లేని లేఔట్లు, ప్రణాళిక లేకుండా అనధికారికంగా నిర్మించిన భవనాల జాబితా అందుబాటులో ఉందని, వీరంతా తప్పకుండా దరఖాస్తు చేసుకోవాలని కమిషనర్ చెప్పారు.

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

80086 22566, 97042 53525, 80085 74897

కాలువలో పూడికతీత: కావేరి నగర్‌లో రహదారి పక్కనున్న డ్రెయిన్‌లో మురుగు ముందుకు కదలడంలేదు. దీంతో దుర్వాసన వెదజల్లడంతో పాటు దోమల బెడద ఎక్కువైంది. సమస్యను 'మేమున్నాం.. మీకు తోడుగా' ద్వారా శానిటరీ ఇన్‌స్పెక్టర్ నాగేశ్వరరావు దృష్టికి తీసుకెళ్లాం. ఆయన పారిశుద్ధ్య సిబ్బందితో డ్రెయిన్‌లో పూడిక తీయించి మురుగు ముందుకు కదిలేలా చర్యలు తీసుకున్నారు.

వ్యర్థాల తొలగింపు: అంకమ్మనగర్ మసీదు రోడ్డులోని కాలువల్లో వ్యర్థాలు పేరుకుపోయాయి. దీంతో దుర్గంధం వెదజల్లుతోంది. సమస్యను 'మేమున్నాం.. మీకు తోడుగా' ద్వారా జీఎంసీ శానిటరీ ఇన్‌స్పెక్టర్ అంగడి వెంకటేశ్వరరావు దృష్టికి తీసుకెళ్లాం. ఆయన పారిశుద్ధ్య సిబ్బందిని పంపి కాలువలో వ్యర్థాలు తీసేలా చర్యలు తీసుకున్నారు. **- న్యూస్‌టుడే, ఏటీ అగ్రహారం**

22న జీజీహెచ్‌లో ప్రత్యేక సదస్సు

కలెక్టరేట్(గుంటూరు), న్యూస్‌టుడే: ఈ నెల 22న గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో ప్రత్యేక సదస్సు జరగనుంది. జెన్‌జెడ్ పేరుతో డిజిటలైజేషన్‌పై ప్రభుత్వాసుపత్రిలోని సిబ్బందికి అవగాహన కల్పించనున్నారు. కార్యక్రమానికి డీఎంఈ రఘునందన్‌రావుతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు జీజీహెచ్ వర్గాలు తెలిపాయి.

కలెక్టరేట్‌లో జనతా వారధి

కలెక్టరేట్(గుంటూరు), న్యూస్‌టుడే: భాజపా నాయకులు కలెక్టరేట్‌లోని జనతా వారధి కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించి వాటిని జిల్లా స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో జనతా వారధి కన్వీనర్ తోట శ్రీనివాస్, కోకన్వీనర్లు మేరీ సరోజిని, షేక్ సాంబశివరావు, కొక్కెర శ్రీనివాస్, కొర్ర శ్రీనునాయక్ పాల్గొన్నారు.

కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవానికి కృషి

పట్నంబజార్, న్యూస్‌టుడే: కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు అందరూ కృషి చేయాలని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు షేక్ మస్తాన్‌వలి అన్నారు. సోమవారం రాజీవ్‌గాంధీ భవన్‌లో జిల్లా అధ్యక్షుడు యన్నం సుధీర్‌బాబు, నగర అధ్యక్షుడు ఇఫ్తకర్ అహ్మద్(ఖలీల్) ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ సమావేశానికి మాజీ ఎమ్మెల్యే లింగంశెట్టి ఈశ్వరరావు అధ్యక్షత వహించారు. మొదట బీఆర్ స్టేడియం నుంచి మార్కెట్ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా షేక్ మస్తాన్‌వలి హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ నూతనంగా బాధ్యతలు చేపట్టిన నాయకులు సమష్టి కృషితో పార్టీని ముందుకు తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టాలన్నారు. జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన యన్నం సుధీర్‌బాబు మాట్లాడుతూ పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తానన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. నగర అధ్యక్షుడు ఇఫ్తకర్ అహ్మద్ (ఖలీల్) మాట్లాడుతూ పార్టీ చేపట్టనున్న విధానాలను అన్ని వర్గాల్లోకి తీసుకెళ్తానన్నారు. నాయకులు గద్దం పాల్, మోహన్‌రెడ్డి, రాధాకృష్ణ, వి.గుర్నాథం, జాన్‌బాబు, రత్తయ్య, జవహర్‌బాబు, కరీం పాల్గొన్నారు.

మాట్లాడుతున్న షేక్ మస్తాన్‌వలి

మొక్కలు ఎండిపోతున్నా పట్టదా..!

నగరంలో మిషన్ గ్రీన్‌లో భాగంగా మొక్కలు పెంచి పచ్చదనం అభివృద్ధి చేస్తామని అధికారులు మాటలు చెప్పినా అమలులో మాత్రం విఫలమవుతున్నారు. రూ.లక్షలు వెచ్చించి తెచ్చిన మొక్కలను నాటకుండా అలాగే వదిలేయడంతో ప్రజాధనం వృథా అవుతోంది. స్థానిక స్తంభాలగరువు రిజర్వాయర్ ఆవరణలో ఐదు రకాల మొక్కలు వందల సంఖ్యలో తెచ్చి పెట్టారు. వీటిని సంరక్షణ సిబ్బందికి అప్పగించి అధికారులు చేతులు దులిపేసుకున్నారు. నిత్యం వాటరింగ్ జరుగుతుందో.. లేదో స్థానిక రిజర్వాయర్ ఏఈ సైతం పట్టించుకోకపోవడంతో మొక్కలు ఎండిపోతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి మొక్కల పర్యవేక్షణకు చర్యలు తీసుకోవాల్సి ఉంది.
- న్యూస్‌టుడే, నగరపాలక సంస్థ

వ్యర్థాలు తొలగించరూ..

నగరంలో అభివృద్ధి పనులు పూర్తయిన వెంటనే వ్యర్థాలు, మట్టి కుప్పలను తొలగించాలని అధికారులు ఆదేశాలు ఇస్తున్నా క్షేత్ర స్థాయిలో గుత్తేదారులు పెడచెవిన పెడుతున్నారు. స్థానిక హనుమయ్య కంపెనీ వెనుక సత్యనారాయణపురం హనీ హోమ్స్ పక్కగా మట్టి దిబ్బలు రోజులుగా అలాగే ఉన్నా పట్టించుకోకుండా వదిలేశారు. ఇటుగా రాకపోకలకు ఇబ్బంది పడుతున్నామని వెంటనే మట్టిదిబ్బలు తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.
- న్యూస్‌టుడే, నగరపాలక సంస్థ

చంద్రశేఖర్ మృతి సంస్కృత భారతికి తీరని లోటు

గుంటూరు సాంస్కృతికం, న్యూస్‌టుడే: సంస్కృత భాషాభివృద్ధికి జన్నాభట్ల కుమార చంద్రశేఖర్ చేసిన కృషి ఎనలేనిదని పలువురు ప్రముఖులు కీర్తించారు. స్థానిక మాజేటి గురవయ్య కళాశాల విశ్రాంత సంస్కృత అధ్యాపకుడు, సంస్కృత భారతి సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు జన్నాభట్ల కుమార చంద్రశేఖర్ సంస్మరణ సభ కళాశాల ప్రాంగణంలో సంస్కృత భారతి సంస్థ ఆధ్వర్యంలో సోమవారం జరిగింది. సభకు డాక్టర్ డీఎన్ దీక్షిత్ అధ్యక్షత వహించి మాట్లాడుతూ జన్నాభట్ల మరణం సంస్కృత భారతికి తీరని లోటన్నారు. శ్రీమాజేటి గురవయ్య జూనియర్, డిగ్రీ కళాశాలల కార్యదర్శి మాజేటి వేంకట రామకోటి ముత్యాలు.. చంద్రశేఖర్ రచించిన భగీరథః పుస్తకాన్ని ఆవిష్కరించారు. ప్రొఫెసర్ డీఎఆర్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ చంద్రశేఖర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలన్నారు. జనపద సంపర్క ప్రముఖ్ కొల్లా రాధాకృష్ణ, శిష్టి కుమారశర్మ, బాలకేంద్ర ప్రముఖ్ ఉపద్రష్ట వెంకటరమణమూర్తి, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రాంత ప్రముఖ్ విజయాదిత్య, గురవయ్య జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ మాధవపెద్ది విజయలక్ష్మి, విశ్రాంత ఉపన్యాసకుడు ముళ్లపూడి సత్యనారాయణ, సంస్కృత భారతి క్షేత్ర అధ్యక్షుడు దోర్భల ప్రభాకరశర్మ తదితరులు చంద్రశేఖర్ జీవిత విశేషాలు వివరించి నివాళులర్పించారు.

చంద్రశేఖర్ చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న అతిథులు

వస్త్ర దుకాణంలో చోరీ

పట్టాభిపురం, న్యూస్‌టుడే: వస్త్ర దుకాణంలో చోరీ జరిగినట్లు అరండల్‌పేట ఠాణాలో కేసు నమోదైంది. అరండల్‌పేట నాలుగో లైనులోని రెండో అడ్డరోడ్డులో వస్త్ర దుకాణం నిర్వహిస్తున్నారు. దొంగలు షట్టర్ తాళాలు పగలగొట్టి లోపలకు ప్రవేశించి క్యాష్ కౌంటర్‌లో ఉన్న రూ.లక్ష నగదు అపహరించుకుపోయారు. సోమవారం దుకాణం వద్దకు వచ్చిన యజమాని చోరీ జరిగిందని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇదేం తీరు.. పట్టించుకోరా సారూ..!

ఠాణాలో ప్రైవేటు వ్యక్తుల దందా

పట్టాభిపురం, న్యూస్‌టుడే

అరండల్‌పేట పోలీస్ స్టేషన్.. గతంలో పోలీస్ కస్టడీలో ఉన్న బోరుగడ్డ అనిల్‌కుమార్‌కు రాచమర్యాదలు చేశారని సీసీ ఫుటేజీ బయటకు రావడంతో కొందరు పోలీసులపై ఉన్నతాధికారులు వేటు వేశారు. ఆ ఘటన అప్పట్లో తీవ్ర సంచలనం రేకెత్తించింది. తాజాగా రక్షక్ డ్రైవర్లుగా ఉంటున్న ప్రైవేటు వ్యక్తులు అన్నీ తామే అంటూ చక్రం తిప్పుతుండడం, ఫిర్యాదుదారుల నుంచి అందినంత గుంజుకోవడం చర్చనీయాంశమైంది. రక్షక్ వాహనానికి డ్రైవర్ ఒక్కరే ఉండడంతో ప్రైవేటు వ్యక్తులపై ఆధారపడుతున్నారు. దీనిని ఆసరాగా తీసుకున్న సదరు ప్రైవేటు డ్రైవర్లు పోలీసుల్లా వ్యవహరిస్తూ పనులన్నీ చక్కబెడుతుండటం గమనార్హం.

★ రక్షక్ వాహనానికి కనీసం డ్రైవర్లు ఇద్దరైనా ఉండాలి. అధికారికంగా ఒక్కరే ఉండడంతో ప్రైవేటు వ్యక్తుల్ని చేరదీశారు. ఈవిధంగా శారదా కాలనీ, వేళంగిణినగర్, బ్రాడీపేటకు చెందిన ముగ్గురికి రక్షక్ వాహనం డ్రైవర్లుగా బాధ్యతలు అప్పగించారు. శారదాకాలనీకి చెందిన ఓ మహిళ ఇంట్లో గతేడాది సెప్టెంబరులో చోరీ జరిగింది. రెండు ఉంగరాలు, రూ.10 వేల నగదు అపహరించుకుపోయారు. ఇందులో ముగ్గురిపై అనుమానం వ్యక్తం చేస్తూ బాధితురాలు అప్పట్లో అరండల్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ముగ్గురిలో రక్షక్ డ్రైవర్ కూడా ఉన్నాడు. ఆ కేసులో సదరు ప్రైవేటు డ్రైవర్ ఉండటం వల్లే పోలీసులు నిందితుల్ని అరెస్టు చేయడం లేదని బాధితురాలు గ్రీవెన్స్‌లో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో సదరు డ్రైవర్‌ను విధుల నుంచి తప్పించినా ఇప్పటి వరకు బాధితురాలికి న్యాయం జరగలేదు. ఇంత జరిగినా మిగిలిన ఇద్దరి ప్రవర్తనలో మార్పు రాలేదు.

రక్షక్ వాహనంలో వెళ్లి రాత్రిళ్లు దుకాణాలు మూయించేవారి దగ్గర బేరాలు మాట్లాడుకుని వసూళ్లకు పాల్పడుతున్నారు. రాత్రి 11 గంటల తర్వాత రోడ్లపై తిరుగుతున్న వారిని గుర్తించి పెట్టీ కేసులు పెట్టాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. దీనిని తమకు అనుకూలంగా మలచుకున్నారు ప్రైవేటు రక్షక్ డ్రైవర్లు. ఠాణాకు వచ్చే ఫిర్యాదుదారుల నుంచి కూడా అధికారులతో మాట్లాడి పనులు చేయిస్తామని, కేసులు నమోదు చేయిస్తామని నమ్మబలుకుతూ వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంత జరుగుతున్నా ఉన్నతాధికారులు చూసీచూడనట్లు మిన్నకుండిపోవడం విమర్శలకు తావిస్తోంది. సరైన సమయానికి రక్షక్ వాహనం వెళ్లకపోవడం వల్ల శారదాకాలనీ, సంజీవయ్యనగర్ తదితర ప్రాంతాల్లో రాత్రిళ్లు గొడవలు చోటుచేసుకుంటున్నాయని, గంజాయి బ్యాచ్‌ల ఆగడాలు పెచ్చరిల్లుతున్నాయని స్థానికులు పేర్కొంటున్నారు.

పనులు చేయిస్తామంటూ వసూళ్లు

సమస్యలు తీర్చండి.. అభివృద్ధికి సహకరించండి

పట్టాభిపురం: ప్రజా సమస్యల పరిష్కారానికి, నియోజకవర్గ అభివృద్ధికి పూర్తి సహకారం అందించాలని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి కోరారు. నగరపాలక సంస్థ కమిషనర్ మయూర్ అశోక్‌ను పలువురు కార్పొరేటర్లతో కలిసి ఆమె సోమవారం కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవి కమిషనర్ అశోక్‌తో ప్రత్యేకంగా సమావేశమై పలు అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. పీకలవాగు ప్రక్షాళన, అభివృద్ధి, వీధి కుక్కలతో ప్రజలు పడుతున్న ఇబ్బందులు, ఖాళీ స్థలాల వద్ద పరిసర ప్రాంతాల ప్రజలు పడుతున్న వెతలు, పారిశుద్ధ్యం మెరుగుపర్చేందుకు చేపట్టాల్సిన చర్యలు, మంచినీటి సమస్య తదితర అంశాలపై చర్చించారు. రాబోయే వేసవిని దృష్టిలో పెట్టుకుని నగరంలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలన్నారు. డ్రెయిన్లలో పూడిక తొలగింపు పనులు వేగవంతం చేయాలని కోరారు. దీనికి కమిషనర్ మయూర్ అశోక్ సానుకూలంగా స్పందించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తామన్నారు. మంచినీటి ఎద్దడి తలెత్తకుండా ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు వేములపల్లి శ్రీరాంప్రసాద్, కొమ్మినేని కోటేశ్వరరావు, ఈరంటి వరప్రసాద్, మానం పద్మశ్రీ, తేలుకుట్ల హనుమాయమ్మ, అడకా పద్మావతి, సాధు రాజేష్, శ్రీవల్లి, రమణ తదితరులు పాల్గొన్నారు.

కమిషనర్ మయూర్ అశోక్‌ను కలిసిన ఎమ్మెల్యే మాధవి, కార్పొరేటర్లు

రాయపూడిలో రాష్ట్ర స్థాయి గణతంత్ర వేడుకలు

కలెక్టరేట్: రాయపూడిలో జరగనున్న రాష్ట్ర స్థాయి గణతంత్ర వేడుకలను విజయవంతం చేయాలని కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా అధికారులకు సూచించారు. కలెక్టరేట్‌లో గణతంత్ర వేడుకల నిర్వహణపై అధికారులతో సోమవారం సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ సీఆర్డీఏ, శాఖల ప్రధాన కార్యాలయాల అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఆయా శాఖల అభివృద్ధిని తెలియజేసేలా శకటాలు ఏర్పాటు చేయాలన్నారు. తాగునీరు, పారిశుద్ధ్యం పక్కాగా ఉండాలని, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు.

అంగన్‌వాడీ సహాయకుల పోస్టుల భర్తీకి దరఖాస్తులు

జిల్లాపరిషత్తు, న్యూస్‌టుడే: నగర ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ సహాయకుల పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సీడీపీవో సౌమ్య సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు పూర్తి చేసిన దరఖాస్తులను ఈనెల 27వ తేదీ సాయంత్రం ఐదు గంటల్లోపు గుంటూరు అర్బన్ ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో అందజేయాలన్నారు. తూర్పు నియోజకవర్గంలోని వీవర్స్‌కాలనీ, లక్ష్మీనరసింహపురం, ఎల్.బి.నగర్-1, ఫకీరుగూడెం, రాఘవనగర్ అంగన్‌వాడీ కేంద్రాలకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో బోసుబొమ్మ-2, శ్రీకృష్ణదేవరాయనగర్-2, శ్యామలానగర్, సుగాలికాలనీ, భారత్‌పేట-1, ప్రత్తిపాడు నియోజకవర్గంలోని పొత్తూరు-1 అంగన్‌వాడీ కేంద్రానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామన్నారు. అభ్యర్థినుల వయసు 2026, జులై 1 నాటికి 21 సంవత్సరాలు నిండి 35 లోపు ఉండాలన్నారు.

ఇల్లు శుభ్రం చేయమంటే.. బంగారం దోచేసింది

నెహ్రూనగర్, న్యూస్‌టుడే: ఇల్లు శుభ్రం చేయమంటే ఏకంగా బంగారు ఆభరణాలు దోచేసిన కిలాడీ లేడీని కొత్తపేట పోలీసులు అరెస్టు చేశారు. నిందితురాలి వివరాలను సోమవారం కొత్తపేట పోలీసుస్టేషన్‌లో సీఐ వీరయ్య చౌదరితో కలిసి తూర్పు డీఎస్పీ అబ్దుల్ అజీజ్ తెలిపారు. రైలుపేటకు చెందిన లక్ష్మీకుమారి కుటుంబ సభ్యులతో డిసెంబరు 17న తీర్థయాత్రలకు వెళ్లారు. ఇంటి తాళాలు బంధువులకు ఇచ్చారు. ఆలయాల సందర్శన ముగించుకొని తిరిగి వస్తున్న క్రమంలో తమ ఇంట్లో రెండేళ్లుగా పనిచేస్తున్న మంగమ్మను ఇల్లు శుభ్రం చేయాలన్నారు. బంధువుల వద్ద తాళం తీసుకున్న మంగమ్మ ఇల్లు శుభ్రం చేస్తూ కప్ బోర్డులో దాచిన బంగారు ఆభరణాలు తస్కరించింది. తీర్థయాత్రలు ముగించుకొని ఇంటికి వచ్చి చూస్తే బంగారు ఆభరణాలు కనిపించకపోవడంతో కొత్తపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. డీఎస్పీ అజీజ్ పర్యవేక్షణలో సీఐ వీరయ్య తమ సిబ్బంది కోటేశ్వరరావు, అనిల్, శ్రీనివాసరావు, జానీబాషాలతో ఘటనాస్థలి సందర్శించి దర్యాప్తు చేశారు. మంగళమ్మపై అనుమానంతో విచారిస్తే చోరీ చేసినట్లు ఒప్పుకోవడంతో ఆమెను అరెస్టు చేసినట్లు చెప్పారు. 76 గ్రాముల బంగారు ఆభరణాలు జప్తు చేసినట్లు తెలిపారు. 24 గంటల్లో కేసు ఛేదించి నిందితురాలిని పట్టుకున్న పోలీసులను డీఎస్పీ అభినందించారు.

మార్కెట్ విలువ ఆధారంగా పరిహారమివ్వాలి

కలెక్టరేట్, న్యూస్‌టుడే: ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు వ్యతిరేకం కాదని, భూములు కోల్పోతున్న తమకు ప్రభుత్వం న్యాయం చేయాలని మేడికొండూరు మండలం గుండ్లపాలెం రైతులు కలెక్టరేట్‌లోని పీజీఆర్ఎస్‌లో సోమవారం వినతి పత్రం అందించారు. గుండ్లపాలెం గ్రామంలో 80 శాతం భూమి ఔటర్ రింగ్ రోడ్డుకు పోతుందని, దీనివల్ల తాము పంటలు పండించే భూమి మొత్తం కోల్పోయే పరిస్థితి ఉందన్నారు. ఉన్న కొద్దిపాటి భూమిని ప్రభుత్వ విలువ ప్రకారం తీసుకుంటే నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం మార్కెట్‌లో ఎకరా రూ.2 కోట్ల వరకు ఉందని, దానికి అనుగుణంగానే పరిహారం ఇవ్వాలని కోరారు. లేకపోతే భూ సమీకరణ ద్వారా భూములను తీసుకుని రాజధాని ప్రాంతంలో ప్లాట్లు కేటాయించాలని రైతులు డిమాండ్ చేశారు.

పీఎంఏవై ఇళ్ల నిర్మాణాలకు ప్రాధాన్యం

కలెక్టరేట్, న్యూస్‌టుడే: పీఎంఏవై ఇళ్ల నిర్మాణాలకు అధిక ప్రాధాన్యమిచ్చి పటిష్ఠ ప్రణాళికతో చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలకు సూచించారు. కలెక్టరేట్ నుంచి సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలు అభివృద్ధి అంశాలపై సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ లేఅవుట్లలోని ఆప్షన్-1, 2లోని ఇళ్ల నిర్మాణాలను ఉగాది నాటికి నిర్దేశించిన లక్ష్యాల మేరకు పూర్తయ్యేలా చూడాలని చెప్పారు. ఆప్షన్-3లో నిర్మించిన ఇళ్ల దశ, నాణ్యతలో తేడాలుంటే.. కాంట్రాక్టరుతో వెంటనే సరిచేయించాలని సూచించారు. పీఎంఏవై 2.0లో మంజూరు చేసిన ఇళ్ల నిర్మాణాలు నెలాఖరుకు గ్రౌండింగ్ చేయాలన్నారు. యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే ఫిబ్రవరి 10వ తేదీ నాటికి పూర్తయ్యేలా పర్యవేక్షించాలని పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఉపాధి పథకం ద్వారా మంజూరు చేసిన పనులను మార్చి 31లోగా పూర్తి చేసి బిల్లులను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. వీసీలో డ్వామా పీడీ శంకర్, సీపీవో శేషశ్రీ, డీపీవో నాగసాయికుమార్, పశుసంవర్ధక శాఖ జేడీ కె.వి.వి.సత్యన్నారాయణ పాల్గొన్నారు.

సత్యనారాయణ సాహితీ ప్రస్థానం ప్రశంసనీయం

గుంటూరు సాంస్కృతికం: వృత్తి, ప్రవృత్తుల్లో సమానంగా రాణిస్తున్న ఐపీఎస్ అధికారి కిల్లాడ సత్యనారాయణ ప్రశంసనీయులని ఏపీఎస్ఆర్టీసీ వైస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ద్వారకా తిరుమలరావు అన్నారు. ఉత్తరప్రదేశ్ ఏసీబీ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కిల్లాడ సత్యనారాయణకు బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి ఆర్యవైశ్య వసతి గృహంలో సోమవారం రాత్రి పురస్కార ప్రదానం జరిగింది. విశ్వనాథ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో మెట్టు సత్యనారాయణరెడ్డి స్మారక సాహిత్య పురస్కారాన్ని సభలో అందించారు. ఈ సందర్భంగా ద్వారకా తిరుమలరావు మాట్లాడుతూ ఒక పోలీసు ఉన్నతాధికారిగానే కాక సాహిత్యపరంగా రాణించడం తెలుగు వారందరికీ గర్వకారణమన్నారు. విశిష్ట అతిథి వీవీఐటీ వర్సిటీ ఛాన్సలర్ వాసిరెడ్డి విద్యాసాగర్ మాట్లాడుతూ సత్యనారాయణ సాహితీ సేవలు ప్రశంసనీయమన్నారు. పురస్కార గ్రహీత సాహిత్య ప్రస్థానంపై డాక్టర్ సుంకర గోపాలయ్య ప్రసంగించారు. సభకు సాహితీవేత్త మోదుగల రవికృష్ణ అధ్యక్షత వహించారు. ఎస్.వి.రామారావు, మెట్టు సత్యనారాయణరెడ్డి విద్యా కళాశాల ప్రిన్సిపల్ సెట్లం చంద్రమోహన్ ప్రసంగించారు.

సత్యనారాయణకు పురస్కారం అందిస్తున్న ద్వారకా తిరుమలరావు తదితరులు

సందేశం పంచిన 'సహన' నాటకం

గుంటూరు సాంస్కృతికం, న్యూస్‌టుడే: బృందావన్ గార్డెన్స్ శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలోని అన్నమయ్య కళావేదికపై కేఆర్‌కే ఈవెంట్స్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ కళాపరిషత్ 21వ నాటకోత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సోమవారం రాత్రి ప్రదర్శించిన 'సహన' నాటకం సందేశాత్మకంగా సాగి ప్రేక్షకులను ఆకట్టుకుంది. తొలుత ఆలయ కమిటీ సహాయ కార్యదర్శి పుట్టగుంట ప్రభాకరరావు జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం అభినయ ఆర్ట్స్ గుంటూరు వారు స్నిగ్ధ రచనకు, ఎన్.రవీంద్రరెడ్డి దర్శకత్వం వహించిన సహన నాటకాన్ని ప్రదర్శించారు. న్యాయం కోసం నిజాయతీగా అన్యాయంపై తిరుగుబాటు చేసి అలసట లేని ప్రయాణం సాగించిన ఓ తండ్రీకూతుళ్ల కథ నాటక ఇతివృత్తం. ఎన్.రవీంద్రరెడ్డి, వి.సిహెచ్.కె.ప్రసాద్, పి.మీరయ్య, కె.రవికాంత్, లక్ష్మణశాస్త్రి, టి.శ్రీలేఖ, కుసుమ సాయి పాత్రోచితంగా నటించారు. పి.లీలామోహన్ సంగీతం అందించారు. కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపకుడు రామకృష్ణప్రసాద్ కాట్రగడ్డ, ఆర్.వెంకట్రావు, టి.సుబ్బారావు, ఎ.పాపారావు, ఎన్.శేషు తదితరులు పాల్గొన్నారు.

సహన నాటకంలో ఓ సన్నివేశం

అంజుమన్ భూములు కాపాడుకుంటాం

గోరంట్ల: మంగళగిరిలోని అంజుమన్ భూమిని కూటమి ప్రభుత్వం లాక్కునేందుకు ప్రయత్నిస్తుందని వైకాపా గుంటూరు నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా ఆరోపించారు. బస్టాండ్ సమీపంలోని కార్యాలయంలో సోమవారం ఆమె మీడియాతో మాట్లాడారు. అంజుమన్ భూములపై సంస్థ డైరెక్టర్ తూర్పు ఎమ్మెల్యే నసీర్.. వైఖరి ఏమిటో చెప్పలేని స్థితిలో ఉన్నారన్నారు. వైకాపా తరఫున పోరాడి అంజుమన్ భూములను కాపాడుకుంటామన్నారు. ఈనెల 30న నగరంపాలెం ఈద్గా నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

సమాజాన్ని మేల్కొలిపిన వేమన పద్యాలు

జిల్లాపరిషత్తు: యోగి వేమన పద్యాలు సమాజానికి మార్గనిర్దేశం చేస్తాయని జిల్లాపరిషత్తు ఛైర్‌పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా అన్నారు. వేమన జయంతిని పురస్కరించుకుని జడ్పీ సమావేశ మందిరంలో సోమవారం వేమన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సీఈవో వి.జ్యోతిబసు, ఏవో పి.శామ్యూల్‌పాల్, విభాగాల ఏవోలు, సిబ్బంది పాల్గొన్నారు. * ఎన్జీ రంగా వ్యవసాయ వర్సిటీ పరిపాలన భవన్ లాంలో అంగ్రూ విస్తరణ సంచాలకుడు జి.శివనారాయణ వేమన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వర్సిటీ కంట్రోలర్ బి.వి.ఎస్.ప్రసాద్, గ్రంథాలయాధికారి జి.కరుణసాగర్, సంయుక్త రిజిస్ట్రార్ ఎం.శ్రీనివాసరావు, సిబ్బంది పాల్గొన్నారు.

అక్రమ నిర్మాణాలు చేపట్టి.. ఇల్లు కూలగొట్టి..

కలెక్టరేట్, న్యూస్‌టుడే: రైల్వేభూమిలో నిర్మాణాలు అక్రమంగా చేపట్టడమే కాకుండా ఇంటిని కూలగొట్టి పక్కన ఉంటున్న నివాసితులను బెదిరిస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని బాధితులు రాష్ట్రీయ మహాజన సమితితో కలిసి కలెక్టరేట్ ఎదుట తెలుగు తల్లి విగ్రహం వద్ద సోమవారం నిరసన చేపట్టారు. బాధితులు మాట్లాడుతూ పెదపలకలూరు రోడ్డులోని రత్నగిరినగర్‌లో రైల్వేకు చెందిన భూమిలో రమేష్ అక్రమంగా నిర్మాణాలు చేపట్టడమే కాకుండా పక్కనే ఉంటున్న ఇంటిని కూల్చివేశారన్నారు. అదేమని అడిగినందుకు దూషిస్తున్నారని బాధితురాలు గోగుల లక్ష్మి వాపోయారు. ఇదే విషయమై నల్లపాడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోగా.. తిరిగి బాధితులపైనే కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి న్యాయం చేయాలన్నారు. రాష్ట్రీయ మహాజన సమితి నాయకుడు కంభంపాటి ఆనంద్‌బాబు, బాధితులు పాల్గొన్నారు.

తెలుగుతల్లి విగ్రహం వద్ద నాయకులు, బాధితుల నిరసన

ఘనంగా త్యాగబ్రహ్మ ఆరాధనోత్సవాలు

గుంటూరు సాంస్కృతికం: లక్ష్మీపురం త్యాగరాజ కళావేదికపై గాయత్రీ మహిళా సంగీత సమ్మండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంగీత సద్గురు త్యాగబ్రహ్మ ఆరాధనోత్సవాలు సోమవారం రాత్రితో ముగిశాయి. ఈ సందర్భంగా సునీల్ ఆర్.గార్గేయ (చెన్నై) గాత్ర సంగీత కచేరీ జరిగింది. బీవీ దుర్గాభవాని, బుర్రా శ్రీరామ్, సరస్వతుల హనుమంతరావు వాద్య సహకారం అందించారు. ఔత్సాహికుల గాత్రం, వీణ, వేణువు కచేరీలు జరిగాయి. కార్యక్రమాలను ఎస్బీఐ విశ్రాంత చీఫ్ మేనేజర్ కౌశిక అలివేలు మంగతాయారు జ్యోతి వెలిగించి ప్రారంభించారు. సంస్థ గౌరవ సలహాదారుడు తాడేపల్లి సింహాచలశాస్త్రి, సంస్థ ప్రధాన కార్యదర్శి శేషురాణి, ఉపాధ్యక్షులు ఎం.రాజేశ్వరి, మాధవపెద్ది మీనాక్షి, పాటిబండ లలితాదేవి, కార్యదర్శి ఏవీ మంగాదేవి, మాధవపెద్ది విజయలక్ష్మి పాల్గొని కళాకారులను సత్కరించారు.

(c) eenadu

ఈనాడు
అమరావతి
కృష్ణా
మంగళవారం జనవరి 20, 2026

ఉరుకులు.. పరుగులు...

ఫుట్ బోర్డుపై ప్రమాదకరంగా వేలాడుతూ..

బస్సు వెనుక పరుగులు తీస్తున్న విద్యార్థులు

కానూరు వీఆర్ సిద్ధార్థ కళాశాల ఎదురుగా బందరు రోడ్డులో సాయంత్రం వేళ కళాశాల విడిచిన సమయంలో బస్సుల కోసం విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. సిటీ బస్సులు రోడ్డు మధ్యలో ఆపడం.. లేదంటే బస్‌స్టాండ్ వదిలి కొంచెం ముందుకుపోయి బస్సులు ఆపుతుండడంతో విద్యార్థులు వాటి వెనుక పరుగులు తీస్తూ ప్రమాదాల బారినపడుతున్నారు. ఫుట్ బోర్డుపై కిక్కిరిసి పోయి వేలాడుతూ ప్రమాదకరంగా వెళుతున్నారు. బస్‌స్టాండ్‌లో బస్సు నిలిపితే వెనుక ట్రాఫిక్ ఆగిపోతుందని ముందుకు వెళ్లి నిలుపుతుండడంతో విద్యార్థులు ఇలా పరుగులు పెట్టి ఫుట్ బోర్డుపై వేలాడుతూ ఎక్కుతున్నారు.

- ఈనాడు, కృష్ణా

దుర్గగుడి హుండీ ఆదాయం రూ.2.60 కోట్లు

ఇంద్రకీలాద్రి, న్యూస్‌టుడే: శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకలను మల్లికార్జున మహా మండపం ఆరో అంతస్తులో సోమవారం లెక్కించారు. 16 రోజుల కానుకలను లెక్కించగా రూ.2,60,86,479 ఆదాయం వచ్చింది. కానుకలతో పాటు 135 గ్రాముల బంగారం, 2.858 కిలోల వెండి వస్తువులను భక్తులు మొక్కుల రూపంలో చెల్లించారు. 804 యూఎస్‌ఏ డాలర్లు, 235 యూరోలు, 185 యూఏఈ దిర్హామ్స్, 100 కెనడా డాలర్లు, 25 ఇంగ్లాండ్ పౌండ్లు, 15 ఆస్ట్రేలియా డాలర్లు హుండీల్లో సమర్పించినట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. ఈవో శీనానాయక్ కానుకల లెక్కింపును పర్యవేక్షించారు.

నిర్లక్ష్యం మాటేసి.. నిర్దయగా కాటేసి

- 216 జాతీయ రహదారికి నిర్వహణలేమే శాపం
- అడుగడుగునా ప్రమాదాలతో నిత్య నరకం

ఈనాడు, అమరావతి - ఈనాడు డిజిటల్, మచిలీపట్నం

"కత్తిపూడి-ఒంగోలు(216) జాతీయ రహదారి తరచూ నెత్తురోడుతోంది. ప్రయాణాలు మొదలు పెట్టి ఏళ్లు గడుస్తున్నా.. కనీస మౌలిక వసతులు సమకూర్చడంలో అధికారుల వైఫల్యాలు వెక్కిరిస్తున్నాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు మేల్కొని దిద్దుబాటు చర్యలు తీసుకోవాల్సిన తరుణమిది."

పులిగడ్డ దగ్గర నలుగురిని బలిగొన్న ప్రమాదం

ఏడాది	ప్రమాదాలు	మృతులు	క్షతగాత్రులు
2024-25	94	13	81
2025-26 (ఇప్పటికి)	100	22	78

★ 2025 ఆగస్టులో సీతనపల్లికి చెందిన బసవేశ్వరరావు... కుమారుడిని తేవడానికి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా చినగట్టు సమీపంలో ఎదురుగా వచ్చిన వాహనాన్ని తప్పించబోయి పక్కనే ఉన్న గొయ్యిలోపడి మృతిచెందారు. అతడి భార్య, ఇద్దరు కుమారులు ఇంటి పెద్దదిక్కును కోల్పోయారు.

★ కృత్తివెన్ను ప్రధాన కూడలి వద్ద కారు.. ఆగి ఉన్న ఓ లారీని వెనుక నుంచి ఢీ కొట్టడంతో భార్యాభర్తలు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు.

★ నిరుడు తెనాలివాసి సందీప్.. మోపిదేవిలో తన కుమారుడి నామకరణానికి కారులో వస్తూ.. పులిగడ్డ వద్ద ఎదురుగా వచ్చిన లారీని బలంగా ఢీ కొట్టారు. సందీప్ తల్లిదండ్రులు అరుణ, రవీంద్ర మోహన్‌బాబు.. పిల్లలు సాత్విక(5), రెండు నెలల పసికందు అక్కడే చనిపోయారు. సందీప్, అతడి భార్య పల్లవికి తీవ్రగాయాలయ్యాయి.

ప్రధాన కారణాలివే..

❖ సెంట్రల్ డివైడర్ లేక వాహనాలు నియంత్రణ లేకుండా వెళుతున్నాయి.
❖ చాలాచోట్ల వీధి దీపాలు ఉన్నా వెలగవు. కొన్నిచోట్ల అసలే లేవు.
❖ దారంచున కంచె లేక నిత్యం పశువులు రోడ్డుపైనే తిరుగుతూ వాహనాలకు అడ్డుపడుతున్నాయి.
❖ చిన్నపాటి మరమ్మతులూ లేక మలుపులో ద్విచక్రవాహనాలు అదుపు తప్పుతున్నాయి.
❖ దుకాణాలు దారి అంచు వరకూ ఉండటం, లారీలు దారి మీదే ఆపడం, హెచ్చరిక, సూచిక బోర్డులలేమి.

రెండేళ్లు.. 35 మరణాలు..

గత రెండేళ్లలో 194 ప్రమాదాలు జరగగా 35 మంది ప్రాణాలు వదిలారు. 159 మంది గాయాల పాలయ్యారు.

కృత్తివెన్ను.. అంటే దడే..

నిరుడు ఒక్క కృత్తివెన్ను మండలంలోనే 11 మంది మృత్యువాతపడ్డారు. ఏడాది కిందట సీతనపల్లి సనేబి సెంటర్‌లో రెండు కార్లు ఎదురెదురుగా ఢీ కొట్టడంతో ఐదుగురు బలయ్యారు.

చల్లపల్లి మండలం కప్తాన్‌పాలెం దగ్గర ప్రమాదకర బ్లాక్ స్పాట్. ఇక్కడ గత మూడేళ్లలో 6 ప్రమాదాలు జరిగితే ఆరుగురు చనిపోయారు.

ఇదండీ లెక్క
- రహదారి: 216
- పరిధి: 58 కిమీ
- నిత్యం రద్దీ: 10 వేలపైగా వాహనాలు

ఎన్‌హెచ్ అధికారులు ఏమంటున్నారు..?

త్వరలో రహదారిని నాలుగు వరుసలకు విస్తరిస్తాం. అవసరాలకు అనుగుణంగా విద్యుత్తు, డివైడర్లు, హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేస్తాం.

బ్లాక్ స్పాట్లు

బందరు పరిధి	పెడన	బంటుమిల్లి	ఘంటసాల	చల్లపల్లి
హుస్సేన్ పాలెం హర్షా కళాశాల	నందమూరు తోటమూల	పెందుర్రు పెందుర్రు రైస్ మిల్	లంకపల్లి జీలగలదిండి	కప్తాన్ పాలెం

జేఈఈ మెయిన్‌కు వేళాయె

కానూరు, తాడిగడప, న్యూస్‌టుడే: ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు ఐఐటీలు, ఎన్ఐటీలలో ప్రవేశం నిమిత్తం నిర్వహించే జేఈఈ(జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్) మెయిన్‌కు సంబంధించిన అడ్మిట్ కార్డులు ఎన్‌టీఏ వెబ్‌సైట్‌లో ఉంచారు. ఈ ప్రవేశ పరీక్ష తొలి సెషన్ ఈ నెల 21 నుంచి 29 వరకు జరగనుంది. ప్రస్తుతం 21, 22, 23, 24 తేదీల్లో పరీక్షలు జరిగే అభ్యర్థులకు ప్రస్తుతం అడ్మిట్ కార్డులు విడుదల చేశారు.

ఉమ్మడి కృష్ణా జిల్లా సమాచారం
పరీక్ష రాసే విద్యార్థులు: 37,200
పరీక్ష కేంద్రాలు: 9
పరీక్షల తేదీలు: 21, 22, 23, 24, 28 (పేపర్-1 రోజూ రెండు షిఫ్టులు)
★ 29న బీఆర్క్, ప్లానింగ్ (పేపర్-2 పరీక్ష ఒకే సెషన్ ఉదయం 9 నుంచి 12.30 గంటల వరకు)
పరీక్ష విధానం: ఆన్‌లైన్
ఉదయం: 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకు.

పరీక్ష కేంద్రాలకు ఇవి తప్పనసరి.. ★ ఎన్‌టీఏ వెబ్‌సైట్ నుంచి తీసుకున్న అడ్మిట్ కార్డు ★ ఒక పాస్ పోర్టు సైజ్ ఫొటో ★ ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసిన గుర్తింపు కార్డు ఒరిజినల్ కాపీ ★ ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకెళ్లకూడదు ★ ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు.

2026లో చేసిన మార్పులివే

- జీవీ రావు, గణితశాస్త్ర నిపుణుడు, జీఎం, శారద విద్యాసంస్థలు

పరీక్షా కేంద్రం వద్ద ఫేషియల్ రికగ్నిషన్, ఫింగర్ ప్రింట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు. సెక్షన్ బీలో గతంలో ఉన్న ఛాయిస్ విధానాన్ని తొలగించి, అందులోని మొత్తం 5 న్యూమరికల్ ప్రశ్నలకు తప్పనిసరిగా సమాధానాలు రాయాలి. పరీక్ష కేంద్రాలకు ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకెళ్లకూడదు.

పరీక్ష కేంద్రాలను ముందురోజే చూసుకోవాలి

- మద్దినేని మురళీకృష్ణ, ఈజీఎం, శ్రీచైతన్య విద్యాసంస్థలు

పరీక్ష కేంద్రాలు మొత్తం 9 ఉన్నాయి. కొన్ని నగర పరిధిలో ఉన్నాయి. కొన్ని కొంత దూరంలో ఉన్నాయి. పరీక్ష రోజుకు ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి. అయాన్ సెంటర్లు నాలుగు ఉన్నాయి. తికమకపడకుండా ముందుగా ఏ సెంటరో స్పష్టంగా తెలుసుకోవాలి. లేకుంటే పరీక్ష రోజు ఇబ్బంది పడాల్సి వస్తుంది. ట్రాఫిక్ సమస్యను దృష్టిలో ఉంచుకుని గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి.

దొంగల ముఠా.. ఎక్కడ?

- విశాఖ నుంచి బొకారాలో పరారైనట్లు నిర్ధారణ
- నాలుగు బృందాలతో నిర్విరామంగా అన్వేషణ

సీసీ ఫుటేజీలో గుర్తించిన నిందితులు

ఈనాడు - అమరావతి: విజయవాడ నగరంలోని ఓ ఎలక్ట్రానిక్స్ షోరూమ్‌లో చోరీకి పాల్పడిన దొంగల ముఠా కోసం పోలీసులు ముమ్మరంగా అన్వేషిస్తున్నారు. చోరీకి తెగబడింది ఆరుగురు సభ్యుల బిహార్ ముఠాగా పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చి దర్యాప్తు చేస్తున్నారు. వీరు వెళ్లేందుకు అవకాశం ఉన్న అన్ని ప్రాంతాలకు వాయు, రైలు మార్గాల్లో ప్రత్యేక బృందాలను పంపించారు.

అణువణువూ నిశిత పరిశీలన..

బెజవాడలో మొబైల్స్‌ను చోరీ చేసి రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌లో విశాఖలో దిగారు. అక్కడి నుంచి మరో రైలు ఎక్కినట్లు గుర్తించారు. కేసు దర్యాప్తు కోసం నాలుగు ప్రత్యేక బృందాలను సీపీ రాజశేఖర్‌బాబు ఏర్పాటు చేశారు. ఓ బృందం విశాఖపట్నం వెళ్లింది. అక్కడి రైల్వేస్టేషన్‌లో సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలించగా.. దొంగలు రత్నాచల్ దిగిన తర్వాత, గంటపాటు మరో రైలు కోసం ఎదురుచూశారు. ఇంతలో బొకారో ఎక్స్‌ప్రెస్ రావడంతో అందులో ఎక్కినట్లు నిఘా కెమెరాల్లో నిక్షిప్తమైంది. దీంతో ఒక బృందాన్ని ఆగమేఘాలపై విమానం ద్వారా పట్నా పంపించారు. మరో మూడు బృందాలను దొంగల ముఠా దిగేందుకు ఆస్కారం ఉన్న కాన్పూర్, గోరఖ్‌పూర్, తదితర ప్రాంతాలకు రైలులో పంపారు. అక్కడకు వెళ్లిన ప్రత్యేక బృందాలు.. రైల్వేస్టేషన్లు, బస్టాండ్లలోని సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాలను ఆమూలాగ్రం పరిశీలిస్తున్నారు. వీటితోపాటు అక్కడి క్రైమ్ పోలీసులతోనూ సమన్వయంతో పనిచేస్తూ స్థానికంగా గాలిస్తున్నారు.

న్యాట్‌గ్రిడ్‌లో చిత్రాల వడపోత

చోరీకి పాల్పడిన ముఠాలో ఆరుగురు సభ్యుల చిత్రాల సీసీ కెమెరాల్లోని ఫుటేజీ ద్వారా పోలీసులు తీసుకున్నారు. వీరి ఫొటోలను న్యాట్‌గ్రిడ్‌లో అప్‌లోడ్ చేసి వడపోస్తున్నారు. గతంలో వీరిపై నమోదైన కేసులు ఉంటే.. వీరి వివరాలు వచ్చే అవకాశం ఉంది. ఈ కోణంలో నిర్విరామంగా ప్రయత్నిస్తున్నారు. మరో వైపు.. దొంగల ముఠా చేసిన ఫోన్ కాల్ వివరాల కోసం వందలాది కాల్స్‌ను విశ్లేషిస్తున్నారు. ఇలా అన్ని మార్గాల్లో ముఠా ఆచూకీ రాబట్టేందుకు శ్రమిస్తున్నారు.

అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయండి

ఇంద్రకీలాద్రి, న్యూస్‌టుడే: దుర్గగుడిలో చేపట్టిన అభివృద్ధి పనులు నిర్ణీత లక్ష్యంలోపు పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులకు ఈవో శీనా నాయక్ ఆదేశించారు. సోమవారం రూ.65 కోట్లతో చేపట్టిన అన్నప్రసాద కేంద్రం, ప్రసాదాల పోటు, ఎలివేటెడ్ క్యూలైన్ల నిర్మాణ పనుల పురోగతిని ఇంజినీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. దసరా, భవానీ దీక్షల విరమణ సందర్భంగా తాత్కాలికంగా నిలిపి వేసిన పనులు వేగవంతం చేయాలని సూచించారు. 2028లో రానున్న కృష్ణా పుష్కరాలు దృష్టిలో పెట్టుకొని శాశ్వత ప్రాతిపదికన మాస్టర్ ప్లాన్‌కు అనుగుణంగా పనులు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో ఈఈ రాంబాబు, డీఈ రవీంద్ర, ఏఈ మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.

పూజ మండపాల తనిఖీ.. దుర్గగుడిలో పూజ మండపాలను ఈవో శీనానాయక్ తనిఖీ చేశారు. భక్తుల మనోభావాలను గౌరవించేలా ఆర్జిత సేవలు నిర్వహించాలని అర్చకులకు సూచించారు. ఆలయ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడం, నాణ్యమైన పూజ ద్రవ్యాల వినియోగం, భక్తుల సూచనలు, సలహాలను స్వీకరించాల్సిన బాధ్యత అందరిపై ఉందని చెప్పారు.

ఆర్టీసీకి సంక్రాంతి బొనాంజా!

- పండగ ప్రయాణాలతో భారీగా పెరిగిన ఆదాయం
- ఉమ్మడి జిల్లాల్లో 12 రోజుల్లో రూ.18.19 కోట్ల రాబడి

ఈనాడు - అమరావతి: సంక్రాంతి ప్రయాణాలు ఆర్టీసీకి భారీ ఆదాయం తెచ్చిపెట్టాయి. ఉమ్మడి జిల్లాలో జనవరి 8 నుంచి 19 వరకు నడిపిన బస్సు సర్వీసులకు రూ.18.19 కోట్ల మేర ఆదాయం వచ్చింది. స్త్రీశక్తి నేపథ్యంలో గతేడాదితో పోలిస్తే రాబడి భారీగా పెరిగింది. సెలవులకు ముందు, తర్వాత వారాంతాలు రావడం కూడా ఆర్టీసీకి కలిసి వచ్చిందని అధికారులు చెబుతున్నారు.

ఆదాయం (రూ.కోట్లలో)

జిల్లా	నిరుడు	ఈ ఏడాది	పెరుగుదల
ఎన్టీఆర్	12.83	15.53	2.7
కృష్ణా	2.32	2.66	0.34

వారాంతాలు.. స్త్రీశక్తితో రాబడి

★ ఉమ్మడి జిల్లాల్లో పండగ ప్రయాణాలకు సగటున రోజుకు 735 ప్రత్యేక బస్సులు నడిపారు. ఇవికాక 1,012 వరకు సాధారణ సర్వీసులు తిప్పారు. బస్సులు సుమారు 40 లక్షల కిలోమీటర్లు ప్రయాణించాయి.

★ జనవరి 10 నుంచి 13 వరకు ఎక్కువ బస్సులు కేటాయించారు. ఈ రోజుల్లో ఉమ్మడి జిల్లాలో రోజుకు వెయ్యి బస్సులు తిరిగాయి. రోజుకు రూ.1.5-2 కోట్ల ఆదాయం వచ్చింది. సెలవులకు అనుబంధంగా వారాంతాలు రావడంతో ఎక్కువ రోజులు ప్రత్యేక బస్సులు నడిపే అవకాశం వచ్చింది. దీంతో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, విశాఖ, రాయలసీమ తదితర ప్రాంతాలకు ప్రత్యేక సర్వీసులు నడిపారు.

★ నిరుడు ఇదే స్థాయిలో బస్సులు నడపగా 12 రోజులకు రూ.15.15 కోట్లు ఆదాయం రాగా.. ఈసారి రూ.3.04 కోట్లు పెరిగి రూ.18.19 కోట్లకు చేరింది. ఎన్టీఆర్ జిల్లా నుంచి రూ.15.53 కోట్లు, కృష్ణా జిల్లా నుంచి రూ.2.66 కోట్లు రాబడి వచ్చింది.

★ ఆదాయం పెరగడానికి వారాంతాలు, ఆదివారం అమావాస్య కావడంతో కొందరు సోమవారమూ ప్రయాణాలు చేశారు.

★ స్త్రీ శక్తి పథకం నేపథ్యంలో మహిళా ప్రయాణికులు ఈసారి బస్సుల్లో ప్రయాణానికి మొగ్గు చూపారు. పండగ ప్రయాణాల్లో స్త్రీశక్తి అనుమతి ఉన్న బస్సుల్లో 70 శాతంపైగా మహిళా ప్రయాణికులున్నారు.

క్రీడలు జాతీయ సమైక్యతకు నిదర్శనం

- మంత్రి వాసంశెట్టి సుభాష్
- గుడివాడలో ఎస్జీఎఫ్ జాతీయ కబడ్డీ పోటీలు ప్రారంభం

గుడివాడ, న్యూస్‌టుడే : క్రీడలు జాతీయ సమైక్యతకు నిదర్శనమని, క్రీడలు ఆడితే క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం అభివృద్ధి చెందుతాయని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి, కృష్ణా జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. గుడివాడ నందమూరి తారక రామారావు క్రీడా ప్రాంగణంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో 69వ జాతీయ అండర్- 14 కబడ్డీ పోటీలు సోమవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. తొలుత క్రీడల ర్యాలీని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము హోమియో ప్రభుత్వ వైద్య కళాశాల నుంచి రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ రావి వెంకటేశ్వరరావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన సభలో మంత్రి సుభాష్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి అసెంబ్లీలో పబ్జీ ఆడుకుంటుంటే.. గుడివాడలో కొడాలి నాని క్యాసినో నిర్వహించారన్నారు. కానీ నేడు గుడివాడలో దేశంలోని చిన్నారుల ప్రతిభను ప్రోత్సహించేందుకు ఎస్జీఎఫ్ వారితో జాతీయ కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇదీ.. గత ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి మధ్య వ్యత్యాసం అన్నారు. పోటీల్లో కేవీఎస్, ఎన్‌వీఎస్, విద్యాభారతి, సీబీఎస్ఈ, సీఐఎస్‌సీఈ, 22 రాష్ట్రాల నుంచి మొత్తం 27 జట్లు, మొత్తం 400 మంది క్రీడాకారులు, 200 మంది జట్ల కోచ్‌లు, మేనేజర్లు పాల్గొన్నారు. తొలిరోజు తెలంగాణ, ఎన్‌వీఎస్ జట్ల మధ్య, ఆంధ్రప్రదేశ్, ఉత్తరాఖండ్ మధ్య మ్యాచ్‌లు మొదలయ్యాయి. ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, శాప్ ఛైర్మన్ ఎ.రవి నాయుడు తదితరులు పాల్గొన్నారు.

తలపడుతున్న విప్ యార్లగడ్డ.. మరోవైపు మంత్రి సుభాష్, ఎమ్మెల్యే రాము

రంగుల ఉత్సవానికి తరలిన అమ్మవారు

ఉయ్యూరు, న్యూస్‌టుడే: ఉయ్యూరులో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగే శ్రీ వీరమ్మ తల్లి తిరునాళ్ల సందర్భంగా అమ్మవారి విగ్రహాన్ని రంగుల పూత కోసం సోమవారం ఊరేగింపుగా నడక మార్గాన మచిలీపట్నానికి తీసుకెళ్లారు. ప్రతి రెండేళ్లకోసారి తిరునాళ్ల సందర్భంగా వీరమ్మతల్లి, చింతయ్యల విగ్రహాలకు రంగుల పూత వేసే కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ నెల 28న వీరమ్మతల్లి తిరునాళ్ల ప్రారంభమవుతున్న నేపథ్యంలో అమ్మవారికి రంగులతో అలంకరించేందుకు సోమవారం అమ్మవారి మెట్టినింటి నుంచి కమిటీ అధ్యక్షుడు పారుపూడి వీరవెంకట ప్రసాద్, మాజీ అధ్యక్షుడు సుబ్బారావు, ఇతర కమిటీ సభ్యులు బందరుకు ఊరేగింపుగా తరలించారు. వందలాది మంది భక్తజనం ఎంతో భక్తిశ్రద్ధలతో ఈ వేడుకలో పాల్గొన్నారు. అక్కడ రంగుల పూత పూర్తయిన అనంతరం తిరిగి ఉయ్యూరుకు తీసుకొస్తారు. ఉయ్యూరు నుంచి బందరు వరకు సుమారు 40 కిలోమీటర్లు దూరం నడకతోనే పల్లకిని మోస్తూ తీసుకెళ్లడం విశేషం. అమ్మవారిని అక్కడివరకు మోసుకెళ్లడం కూడా ఓ మొక్కుగా భావించే భక్తులెందరో ఉన్నారు.

వీరమ్మతల్లి విగ్రహాన్ని బందరు తీసుకెళుతున్న కమిటీ ప్రతినిధులు

మూడో రోజూ అదే రద్దీ

హనుమాన్‌జంక్షన్ నుంచి వాహనాల మళ్లింపు

విజయవాడ నేరవార్తలు, న్యూస్‌టుడే : సంక్రాంతి పండగ ముగిసినా జాతీయ రహదారులపై వాహనాల రద్దీ కొనసాగుతూనే ఉంది. మూడో రోజు సోమవారం కూడా హైదరాబాద్ మార్గంలో వాహనాల సంఖ్య గణనీయంగా పెరిగింది. ట్రాఫిక్ పోలీసులు.. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. వాహనాలను నియంత్రించారు. డ్రోన్లతో నిఘా ఉంచారు. విజయవాడ నగరంలో రద్దీ ఎక్కువ కావడంతో విశాఖపట్నం వైపు నుంచి వచ్చే భారీ వాహనాలను దారి మళ్లించి హనుమాన్‌జంక్షన్, నూజివీడు, మైలవరం మీదుగా పంపించారు. చోదకులు పోలీసులకు సహకరించాలని అధికారులు కోరుతున్నారు.

ప్రథమ వర్ధంతి

మనసంతా మమతల మాధుర్యం..
మనిషి అంతా మంచితనం..
ఎడతెగని వాత్సల్యం..
అసలు సిసలు నవనీత హృదయం..
మా ఉనికి, ఊపిరి,
ఉత్సాహం మీరే..
మా ప్రగతి, ప్రేరణ మీరే..
మా నుండి భౌతికంగా
దూరమై నేటికి ఒక సంవత్సర
కాలం అయిననూ
మీ మధుర జ్ఞాపకాలు
మరువలేము. మీ పవిత్ర
ఆత్మకు శాంతి చేకూరాలని
భగవంతుని ప్రార్థిస్తూ..

కీ॥శే॥ శ్రీమతి దండమూడి పద్మజరాణి గారు
జననం : 31-10-1960, మరణం : 31-01-2025

భర్త : దండమూడి శివరామప్రసాదు

తండ్రి - తల్లి: నూతక్కి మోహన్‌రావు - బేబి సరోజిని
అన్నయ్య: నూతక్కి వెంకట రాజశేఖర్ - హేమలత
తమ్ముడు: నూతక్కి లక్ష్మీనందన్ - జయశ్రీ
కుమార్తెలు - అల్లుళ్లు: బొల్లు అవంతి - జయకృష్ణ, వల్లభనేని గాయత్రి - వంశీకృష్ణ
వియ్యంకులు - వియ్యపురాండ్రు: బొల్లు రామకృష్ణ - లక్ష్మీసుజాత, వల్లభనేని శేషగిరిరావు - స్వర్ణలక్ష్మి

మనుమలు: శ్రీవైభవ్‌కృష్ణ, అభినవ్ సత్యకృష్ణ, శ్రీమురారి, మనుమరాలు : ప్రేరణ

ప్రథమ వర్ధంతి: ది. 20-01-2026 మంగళవారం విజయవాడ యన్.టి.ఆర్. కాలని, దండమూడి భాస్కరరావు వీధి, యం.యన్.ఆర్. లైబ్రరీ హోల్ నందు జరుపబడును.

రివార్డు పాయింట్ల పేరుతో వల

- గడువు ముగుస్తోందంటూ సైబర్ నేరగాళ్ల సందేశాలు
- ఏపీకే ఫైల్ పంపి నిలువు దోపిడీకి యత్నం

మధురానగర్, న్యూస్‌టుడే

'మీ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.9999ల రివార్డు పాయింట్లు ఈ రోజుతో గడువు తీరుతోంది. బ్యాంక్ ఆఫ్ ఇండియా రివార్డ్ యాప్ ఇన్‌స్టాల్ చేసుకుని క్లెయిమ్ చేసుకోండి. మీ ఖాతాలో నగదు జమ అవుతుంది...' అంటూ సోమవారం కొందరికి ఇలాంటి సందేశాలు వచ్చాయి. దాని కిందనే 'బీఓఐ మొబైల్.ఏపీకే' ఫైల్‌ను కూడా పంపించారు. ఇది వైరస్ ఫైల్ అని సైబర్ క్రైం పోలీసులు హెచ్చరిస్తున్నారు. బ్యాంక్ నుంచి వచ్చిన సందేశమే అనుకుని, దాన్ని క్లిక్ చేస్తే మీ ఖాతాలు ఖాళీ అవుతాయని సూచిస్తున్నారు. గతంలో ఎస్‌బీఐ పేరుతో ఏపీకే వైరస్ ఫైల్స్ పంపి సైబర్ నేరగాళ్లు మోసాలకు తెగబడగా.. తాజాగా బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరుతో రావడం గమనార్హం.

'బ్యాంక్ ఆఫ్ ఇండియా' పేరుతో వచ్చిన సందేశం ఇదే..

హ్యాక్ అయితే...

ఎవరైనా ఈ ఏపీకే ఫైల్ క్లిక్ చేస్తే వెంటనే వారి ఫోన్ హ్యాక్ అవుతుంది. వారి చరవాణి నంబరు పేరు మారి 'బీఓఐ'గా అవుతుంది. ఆ నంబరుకు ఉన్న కాంటాక్ట్స్ అన్నింటికీ ఆటోమేటిక్‌గా ఈ ఏపీకే ఫైల్, సందేశం వెళ్లిపోతుంది. హ్యాక్ అయిన చరవాణి నంబరు ఏదైనా వాట్సాప్ గ్రూపుల్లో ఉంటే.. వారందరికీ కూడా ఇవి వెళ్లిపోతాయి. సదరు వాట్సాప్ గ్రూప్ కూడా పేరు మారిపోతుంది.

ఏం చేయాలంటే....

బ్యాంక్, బీమా సంస్థలు ఏవైనా రివార్డు పాయింట్లను ఇలా వాట్సాప్‌ల్లో పంపరు. ఏపీకే పేరుతో ఫైల్ వచ్చిందంటే.. అది సైబర్ నేరగాళ్ల పన్నాగమే అని గుర్తుంచుకోవాలని పోలీసులు చెబుతున్నారు. ఎవరైనా పొరపాటున దాన్ని క్లిక్ చేస్తే.. సదరు చరవాణి నంబరుతో అనుసంధానమై ఉన్న బ్యాంక్ ఖాతాలను, సదరు బ్యాంక్ టోల్‌ఫ్రీ నంబర్లకు ఫోన్ చేసి మీ ఖాతాలను ఫ్రీజ్ చేయించుకోండి. ఫోన్‌ను ఫ్యాక్టరీ రీసెట్ చేయండి. 1930కు ఫోన్ చేయవచ్చు. లేదా సమీపంలోని సైబర్ క్రైం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి వారి సలహాలు తీసుకోండి. ఒక వేళ మీ ఖాతాల నుంచి డబ్బులు పోతే 1930కి ఫిర్యాదు చేయండి. తర్వాత ఈ మెయిల్ పాస్‌వర్డ్‌లు, యూపీఐ పాస్‌వర్డ్‌లు మార్చుకుంటే మేలు.

రహదారి భద్రతలో రాజీపడొద్దు

ఈనాడు డిజిటల్ - మచిలీపట్నం: రహదారి భద్రత విషయంలో నిర్లక్ష్యం తగదనీ.. ఏమాత్రం రాజీ పడొద్దని కలెక్టర్ బాలాజీ అధికారులను హెచ్చరించారు. జిల్లాలో జాతీయ రహదారులు 65, 216లపై వీధిదీపాలు వెలగకపోవడం అధికారులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి రహదారి భద్రత సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. పలు సమస్యలపై సమీక్షిస్తూ ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. 'జిల్లాలో గత నెలలో 29 ప్రమాదాలు జరగ్గా 32 మంది మృతిచెందారు. గన్నవరం పరిధిలో గత నెల 18 నాటికి 18 మంది ప్రాణాలు కోల్పోగా ఈ నెల 18 నాటికి 9 మంది మృత్యువాత పడ్డారు. రహదారులు ప్రజల జీవితాలతో ముడిపడి ఉంటాయి. ప్రమాదాలు పూర్తిగా తగ్గించేందుకు భద్రతా చర్యలు పటిష్ఠంగా అమలు చేయాలి. జాతీయ రహదారులు 216, 65లపై అతి వేగాన్ని తగ్గించేందుకు దూరం నుంచి కనిపించేలా రేడియం స్టిక్కర్లతో డ్రమ్ములు ఏర్పాటు చేయాలి. బెల్ కంపెనీ, గండిగుంట పెట్రోల్ బంకు. ఇలాంటి ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి వంద మీటర్ల ముందే హెచ్చరికలు ఏర్పాటు చేస్తే ప్రమాదాలు తగ్గుతాయి. రహదారుల్లోని డివైడర్లు ఖాళీగా ఉంచొద్దు. విజయవాడ- మచిలీపట్నం జాతీయ రహదారి 65పై వణుకూరు, పెనమలూరు, సిద్ధార్థ కళాశాల వద్ద రోడ్డు దాటేందుకు నిర్మించిన కాలినడక వంతెనలపై ఫ్లెక్సీలు, ఆక్రమణలు తొలగించి వీధిదీపాలు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలి. సమావేశంలో డీఆర్వో చంద్రశేఖరరావు, ఏఎస్పీ వీవీ నాయుడు, జిల్లా రవాణాశాఖాధికారి శ్రీనివాస్ తదితర శాఖల అధికారులు పలు సమస్యలను కలెక్టర్ దృష్టికి తెచ్చారు.

అధికారులకు దిశానిర్దేశం చేస్తున్న కలెక్టర్ బాలాజీ

సందర్భమేదైనా ఈనాడు ను చేసుకోండి వేదిక
మీ బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులకు ఈనాడులో ప్రకటనల ద్వారా తెలియజేయండి

ప్రకటనల కొరకు సంప్రదించండి: 98496 97616

(c) eenadu

అభివృద్ధికి అవసరమైన చర్యలు చేపట్టండి

అధికారులకు మంత్రి రవీంద్ర దిశా నిర్దేశం

కలెక్టర్, జేసీలతో చర్చిస్తున్న మంత్రి రవీంద్ర

మచిలీపట్నం (కోనేరుసెంటరు), న్యూస్‌టుడే: మచిలీపట్నం నియోజక వర్గ అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని మంత్రి కొల్లు రవీంద్ర కలెక్టర్ బాలాజీ, జేసీ నవీన్‌కు సూచించారు. రహదారులు భవనాల శాఖ అతిథి గృహంలో సోమవారం అధికారులతో సమావేశమైన ఆయన వివిధ పనుల పురోగతిపై సమీక్షించారు. బందరు పోర్టు, ఫిషింగ్ హార్బర్‌లు పూర్తి కానున్న నేపథ్యంలో వాటి ఆధారిత పరిశ్రమలు నెలకొల్పేందుకు ఔత్సాహికులు ముందుకు వస్తున్నారని.. వారిని ప్రోత్సహించేందుకు వీలుగా అవసరమైన స్థలాలను కేటాయించేలా సమాయత్తం కావాలన్నారు. బీచ్ ఆధారంగా చేపట్టాల్సిన పర్యాటకాభివృద్ధి పనులకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. నగరపాలక సంస్థ, 'ముడ' పరిధిలో చేపట్టిన పనుల గురించి ఆరా తీస్తూ అధికారులకు దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాల్లో 4,550 గృహాలు కేటాయిస్తే 2,010 పూర్తి చేశారని, పట్టణ ప్రాంతంలో 15,588 గృహాలకు 3,018 మాత్రమే పూర్తయ్యాయని మిగిలిన నిర్మాణాల విషయంలో పురోగతి సాధించాలని చెప్పారు. ఖాళీగా ఉన్న ప్లాట్లు, ఇంకా నిర్మాణాలు ప్రారంభించని వారి వివరాలు సేకరించాలన్నారు. నగరపాలక సంస్థ పరిధిలో వివిధ మురుగు కాల్వల, రహదారుల నిర్మాణ పనుల పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టి సకాలంలో పనులు పూర్తి చేయించాలన్నారు. గృహనిర్మాణ సంస్థ జిల్లా అధికారి పోతురాజు, నగర కమిషనర్ బాపిరాజు, ప్రజారోగ్య శాఖ ఈఈ ప్రవీణ్, 'ముడ' సిటీ ప్లానర్ సుగుణకుమారి, తదితర అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.

'సర్'కు సహకరించండి

రాజకీయ పక్షాల ప్రతినిధులతో సమావేశమైన కలెక్టర్ బాలాజీ

కలెక్టరేట్(మచిలీపట్నం), న్యూస్‌టుడే: జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ(ఎస్ఐఆర్) కార్యక్రమానికి సహకరించి స్వచ్ఛమైన ఓటర్ల జాబితా తయారీకి అన్ని రాజకీయ పక్షాలు తోడ్పడాలని కలెక్టర్ కోరారు. కలెక్టరేట్‌లో సోమవారం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో 'సర్'పై జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. 2002 ఓటర్ల జాబితాతో 2025 జాబితా మ్యాపింగ్ కార్యక్రమం ఇప్పటి వరకూ 58 శాతం పూర్తయ్యిందన్నారు. ఫారం 6, 7, 8 లకు సంబంధించి వచ్చిన 61,521 క్లెయిమ్‌ల్లో 48,068 పరిష్కరించారన్నారు. గతంలో 1,769 పోలింగ్ కేంద్రాలు ఉండగా అదనంగా ఏర్పాటు చేసిన 73 కేంద్రాలతో కలుపుకుని మొత్తం 1,842 కేంద్రాలను ఎన్నికల సంఘానికి ప్రతిపాదించారన్నారు. అన్ని రాజకీయ పార్టీలు స్థానికులైన వారినే బూత్‌స్థాయి ఏజెంట్లుగా నియమించుకోవాలన్నారు. తెదేపా ప్రతినిధి దిలీప్‌కుమార్, సీపీఎం ప్రతినిధి కొడాలి శర్మ, ఆయా పక్షాలకు చెందిన బత్తిన దాస్, పంతం వెంకటగజేంద్ర, సిలార్‌దాదా, నరసింహారావు తదితరులు పలు సూచనలు చేశారు.

'బిజినెస్ మీట్' ఏర్పాటుకు ఆదేశం

జిల్లాలోని వ్యాపారవేత్తలు, వ్యాపార సంఘాలతో బిజినెస్ మీట్ నిర్వహణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డీకే బాలాజీ ఆదేశించారు. కలెక్టర్ ఛాంబర్‌లో సోమవారం సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించిన ఆయన పలు సూచనలు చేశారు. ప్రతి వ్యాపారవేత్త వారికి సంబంధించిన ఉత్పత్తుల అమ్మకాలు పెంచుకోవడానికి మార్కెట్ లింకేజీ పటిష్ఠంగా ఏర్పాటు చేయాలన్నారు. బాగా కొనుగోలు సామర్థ్యం ఉన్న వారి నుంచి పెద్ద ఎత్తున ఆర్డర్లు వచ్చేలా కృషి చేయాలన్నారు. జిల్లాలో వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధిపొందిన వ్యాపారవేత్తలతోపాటు ఇతర జిల్లాలకు చెందిన వ్యాపారులు, ఏజెన్సీలతో ఈ సమావేశం నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. రాబోయే కలెక్టర్ల కాన్ఫరెన్స్ లోపు అనుకున్న లక్ష్యం నెరవేరాలన్నారు.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలి

కలెక్టరేట్(మచిలీపట్నం), న్యూస్‌టుడే: ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే ప్రజల సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులకు స్పష్టం చేశారు. కలెక్టరేట్‌లో సోమవారం అధికారులతో సమావేశమైన ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా సమస్యల పరిష్కారంపై అర్జీదారుల్లో సంతృప్తి ఉండాలన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించనున్న వేడుకల్లో ప్రభుత్వ 10 సూత్రాలను వివరించేలా శకటాల ప్రదర్శన పక్కాగా ఏర్పాటు చేయాలన్నారు. సందేశం రూపొందించేందుకు ప్రగతి నివేదికలను వెంటనే అందచేయాలని ఆదేశించారు. సచివాలయాలకు సంబంధించిన స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు క్యాలెండర్‌ను అధికారులతో కలిసి ఆవిష్కరించారు. మొవ్వ మండల పరిధిలోని జయలక్ష్మీ సీపుడ్స్‌లో పనిచేసిన 30 మందికి 2023 సంవత్సరానికి సంబంధించిన కూలి బకాయిలు చెల్లించకుండా ఇబ్బంది పెడుతున్నారని, విచారించి తగు న్యాయం చేయాలని పశ్చిమబెంగాల్‌కు చెందిన బోనిఅమీన్ అర్జీ ఇచ్చారు. గుడివాడ ప్రాంతానికి చెందిన ఏడుకొండలు తన ఇంటి ముందు ఉన్న రహదారికి వైకాపాకు చెందిన వారు గండి కొట్టి రాకపోకలకు ఇబ్బంది కలిగిస్తున్నారని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ వచ్చిన దాదాపు 75 అర్జీలను పరిశీలించి, వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు బదలాయించారు.

అట్టహాసంగా జాతీయ కబడ్డీ పోటీలు ప్రారంభం

ర్యాలీలో గుడివాడ ఎమ్మెల్యే రాము, క్రీడాకారులు

తెలంగాణ- నవోదయ జట్ల మధ్య పోరు

గుడివాడ, న్యూస్‌టుడే : స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వారి 69వ జాతీయ అండర్- 14 కబడ్డీ పోటీలు కృష్ణా జిల్లా గుడివాడ నందమూరి తారక రామారావు క్రీడా ప్రాంగణంలో సోమవారం ప్రారంభమయ్యాయి. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పోటీలను ప్రారంభించి.. గుడివాడ ఎమ్మెల్యే రాము, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుతో కలసి కాసేపు సరదాగా కబడ్డీ ఆడారు. తొలిరోజు పోటీల్లో తెలంగాణ, నవోదయ జట్ల మధ్య జరిగింది. 20 పాయింట్ల తేడాతో తెలంగాణ విజయం సాధించింది. అలాగే ఆంధ్రప్రదేశ్, ఉత్తరాఖండ్ మధ్య హోరాహోరీ పోరులో 4 పాయింట్ల తేడాతో ఆంధ్రప్రదేశ్ విజేతగా నిలిచింది. కార్యక్రమంలో మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు, స్టేడియం కమిటీ ఉపాధ్యక్షుడు యలవర్తి శ్రీనివాసరావు, సంయుక్త కార్యదర్శి కిలారపు రంగప్రసాద్, డీఈవో యు.వి.సుబ్బారావు, పురపాలక సంఘ కమిషనర్ సింహాద్రి మనోహర్, జాతీయ క్రీడల ఫీల్డ్ అధికారి నట్వర్‌సింగ్, డీఎస్‌డీవో ఝాన్సీలక్ష్మి, జనసేన గుడివాడ బాధ్యుడు బూరగడ్డ శ్రీకాంత్, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శులు అరుణ, ఎస్.గంగాధర్, డీవైఈవో కొండా రవికుమార్, డీఎస్పీ వి.ధీరజ్ వినీల్, స్టేడియం కమిటీ నేతలు పిన్నమనేని బాబ్జి, లంకదాసరి ప్రసాద్, వల్లభనేని ప్రసాద్ పాల్గొన్నారు.

హత్యాయత్నం కేసు.. వంశీ అనుచరులకు బెయిల్

పటమట, న్యూస్‌టుడే: హత్యాయత్నం కేసులో వైకాపా నాయకుడు వల్లభనేని వంశీ అనుచరులకు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. గత ఏడాది జులైలో తనపై హత్యాయత్నానికి పాల్పడ్డారని నూతక్కి సునీల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు... గత ఏడాది డిసెంబర్ 17న వంశీతో పాటు అతని ఏడుగురి అనుచరులపై మాచవరం పోలీసులు కేసు నమోదు చేశారు. వంశీతో పాటు మరొకరికి గతంలోనే బెయిల్ మంజూరు చేయగా... సోమవారం మిగిలిన ఆరుగురికి 12వ ఏడీజే కోర్టు బెయిల్ ఇచ్చింది. తేలప్రోలు రాము, కొమ్మా కోట్లు ఇదే కేసులో నెల్లూరు జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉండి బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోగా.. అనగాని రవి, రంగా, శేషు, ప్రభుకాంత్ ముందస్తు బెయిల్ దాఖలు చేసుకున్నారు. సోమవారం విచారణ చేపట్టిన న్యాయాధికారి వారందరికీ బెయిల్ మంజూరు చేశారు.

బ్రాయిలర్ ధరలు (కిలో కి రూ.లలో)

వెన్‌కాబ్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర -157 రిటైల్ ధర 184 చికెన్ విత్ స్కిన్ - 267 చికెన్ స్కిన్‌లెస్ - 304.

అమరావతి పౌల్ట్రీ ఫార్మర్స్ & ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర - 180, 189, 200 చికెన్ విత్ స్కిన్ - 350 చికెన్ స్కిన్‌లెస్ - 360.

'ఆప్టా' దైనందిని ఆవిష్కరణ

మచిలీపట్నం కార్పొరేషన్: ఏపీ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్(ఆప్టా) డైరీని సోమవారం సంఘ నాయకులతో కలిసి జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆవిష్కరించారు. సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంజీ మెహదీ, ఉపాధ్యక్షులు మహ్మద్ ఇస్మాయిల్, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వి.సత్యనారాయణ మూర్తి, వి.శ్రీనివాస రావు, నాయకులు అలీరజా, ఎస్‌కేవీ ఆర్‌బీ.కుమార్, జి.జయరాజు, జి.నవీన్ బాబు, ఎ.సతీష్, జుబేర్‌అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.

OFFICE OF THE EXECUTIVE ENGINEER
AP EDUCATION & WELFARE INFRASTRUCTURE DEVELOPMENT CORPORATION, KRISHNA, MACHILIPATNAM

'E' Procurement Short Tender Notice

Short Tender Notice No. 08/DB/EE/APEWIDC/2025-26, Dated 19-01-2026.

Tenders are invited for Construction of Toilet Block to S.W. Hostel Works of 2 Nos. **(Vide NIT. Nos. 32 to 33)** of APEWIDC., Division in Krishna District on e-procurement platform of Government of Andhra Pradesh. Further Details are can be viewed 'E' procurement market place i.e., **www.apeprocurement.gov.in.**

Bid Document Downloading Start Date from:	20-01-2026.
Bid Document Downloading End Date	: 27-01-2026 up to 3.00 PM.
Bid Submission Closing Date	: 27-01-2026 up to 4.00 PM.
Bid Opening Date	: 27-01-2026 @ 4.30 PM.

Sd/- Executive Engineer, APEWIDC, Krishna, Machilipatnam

సిక్సర్లు కొట్టిన ఉత్సాహం

'ఈనాడు' సెంట్రల్ ఆంధ్రా ప్రాంతీయ స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం

పోటీల ప్రారంభ సమావేశంలో మాట్లాడుతున్న తుళ్లూరు డీఎస్పీ మురళీకృష్ణ, వేదికపై 'ఈనాడు' గుంటూరు యూనిట్ ఇన్‌ఛార్జి వెంకటేశ్వర్లు, ధనిక్ భారత్ ప్రతినిధి బండ్లమూడి శ్రీనివాసరావు, చలపతి ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ నాగశ్రీనివాసరావు

గుంటూరు క్రీడలు, తాడికొండ, న్యూస్‌టుడే: 'ఈనాడు' ఆధ్వర్యంలో మోతడక చలపతి ఇంజినీరింగ్ కళాశాలలోని హిల్‌వ్యూ స్టేడియంలో ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ ప్రజెంట్స్ ఈనాడు స్పోర్ట్స్ లీగ్ (ఈఎస్ఎల్) సెంట్రల్ ఆంధ్రా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ పోటీలు సోమవారం ప్రారంభమయ్యాయి. సీనియర్స్ విభాగంలో గుంటూరు-పశ్చిమ గోదావరి, జూనియర్స్ విభాగంలో గుంటూరు-కృష్ణా జట్లు తలపడ్డాయి. తుళ్లూరు డీఎస్పీ మురళీకృష్ణ, ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ ప్రతినిధి బండ్లమూడి శ్రీనివాసరావు, 'ఈనాడు' గుంటూరు యూనిట్ ఇన్‌ఛార్జి వెంకటేశ్వర్లు క్రీడాకారుల్ని పరిచయం చేసుకుని పోటీలు ప్రారంభించారు. ఈసందర్భంగా డీఎస్పీ మురళీకృష్ణ మాట్లాడుతూ యువతలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు 'ఈనాడు' ఎన్నో ఏళ్లుగా క్రికెట్ పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. క్రీడల్లో పాల్గొనడం వల్ల విద్యార్థుల్లో శారీరక దారుఢ్యం పెంపొందడంతో పాటు క్రమశిక్షణ అలవడతాయన్నారు. ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ ప్రతినిధి బండ్లమూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రస్తుతం యువత చిన్న వయసులోనే మత్తు పదార్థాలకు ఆకర్షితులవుతున్నారని, క్రీడల్లో రాణిస్తే వాటికి దూరంగా ఉంటారని తెలిపారు. క్రీడల్లో విద్యార్థులను భాగస్వాములను చేసేందుకు పోటీల నిర్వహణకు ప్రోత్సాహం అందిస్తున్నామని పేర్కొన్నారు. క్రీడల ద్వారా విద్యార్థుల్లో చిన్ననాటి నుంచే గెలుపు, ఓటములను సమానంగా తీసుకోవడం అలవాటవుతుందన్నారు. 'ఈనాడు' గుంటూరు యూనిట్ ఇన్‌ఛార్జి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ క్రీడాకారుల్లో ప్రతిభ వెలికితీసేందుకు 'ఈనాడు' నిర్వహిస్తున్న పోటీలకు ధనిక్ భారత్ ఎడ్యుకేషన్, చలపతి విద్యా సంస్థల యాజమాన్యాలు ఎంతగానో సహకరిస్తున్నాయని తెలిపారు. క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటాలని పిలుపునిచ్చారు.

EENADU SPORTS LEAGUE 2025

Title Sponsor: ధనిక్ భారత్ విద్యా సంస్థలు IIT-JEE | NEET

Protein Partner: NECC నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ (Non-Govt. Public Charitable Trust)

Regional Sponsor: City Chalapathi Institute of Technology AUTONOMOUS MOTHADAKA CAMPUS

Gift Partner: KL (DEEMED TO BE UNIVERSITY)

Beverage Partner: CMR SHOPPING MALL The joy of life ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ | ఒడిశా | కర్ణాటక

Digital Partner: ఈనాడు.నెట్ ETV BHARAT

TV Partner: ETV ఆంధ్రప్రదేశ్

Organised by ఈనాడు ఉత్సాహంతో క్రికెట్

సీనియర్స్‌లో విజేతగా నిలిచిన పశ్చిమ గోదావరి జట్టు

ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ స్టార్ క్రికెటర్ ఆఫ్ ది మ్యాచ్

జయంత్ సాయి

సాయిరామ్

జూనియర్స్‌లో గెలుపొందిన కృష్ణా జిల్లా జట్టు

పశ్చిమ గోదావరి జట్టు జయకేతనం

మొదటి మ్యాచ్ సీనియర్స్ విభాగంలో పశ్చిమ గోదావరి-గుంటూరు జిల్లా జట్ల మధ్య జరిగింది. టాస్ గెలిచిన పశ్చిమ గోదావరి జట్టు బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన గుంటూరు జట్టు 16 ఓవర్లలో 99 పరుగులకే ఆలౌటైంది. తర్వాత పశ్చిమ గోదావరి జట్టు 12.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 102 పరుగులు చేసి విజయాన్ని సొంతం చేసుకుంది. జయంత్ సాయి 22 బంతుల్లో 26 పరుగులు, 4 వికెట్లు తీసి జట్టుకు విజయాన్ని అందించాడు. గుంటూరు బౌలర్లు శ్రీహరి మూడు, ఆదిత్య 2 వికెట్లు తీసినా పశ్చిమ గోదావరి జట్టు గెలుపును ఆపలేకపోయారు.

అదరగొట్టిన కృష్ణా జట్టు

రెండో మ్యాచ్ జూనియర్స్ విభాగంలో కృష్ణా-గుంటూరు జిల్లా జట్ల మధ్య జరిగింది. టాస్ గెలిచిన గుంటూరు జిల్లా జట్టు బౌలింగ్‌ను ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన కృష్ణా జిల్లా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 190 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇచ్చింది. అనంతరం గుంటూరు జట్టు 16 ఓవర్లలో 90 పరుగులకే ఆలౌటైంది. భారీ తేడాతో కృష్ణా జట్టు ఘన విజయం సాధించింది. సాయిరామ్ 40 బంతుల్లో మూడు ఫోర్లు, మూడు సిక్స్‌లు బాది 56 పరుగులు చేయడంతో పాటు బౌలింగ్‌లో 2 వికెట్లు తీశాడు. ఆల్‌రౌండ్ ప్రతిభతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

నేడు జరిగే మ్యాచ్‌ల షెడ్యూల్

వేదిక: చలపతి ఇంజినీరింగ్ కళాశాలలోని హిల్‌వ్యూ స్టేడియం, మోతడక

సీనియర్స్: **మొదటి మ్యాచ్..** నెల్లూరు × పశ్చిమ గోదావరి
రెండో మ్యాచ్.. కృష్ణా × ప్రకాశం

జూనియర్స్: **మొదటి మ్యాచ్..** ప్రకాశం × పశ్చిమ గోదావరి
రెండో మ్యాచ్.. నెల్లూరు × కృష్ణా

ప్రత్యామ్నాయ స్థిరాస్తి కేటాయింపు విచారణలో గోప్యత

రూ.10 కోట్ల విలువైన ఆలయ భూమి అప్పగింతపై సందేహాలెన్నో

కంకిపాడు, న్యూస్‌టుడే

కంకిపాడు మండలం ఉప్పులూరుకు చెందిన ఒక ఆలయ భూమికి ప్రత్యామ్నాయ స్థలం కేటాయింపుపై ఆ శాఖ ఉన్నతాధికారులు సోమవారం గోప్యంగా చేపట్టిన విచారణపై ఆందోళన వ్యక్తమవుతోంది. కంకిపాడు- కేసరపల్లి రహదారి పక్కనే ఉన్న ఈ రెండెకరాల సాగు భూమిని 15 ఏళ్ల కిందట బీవోటీ (బిల్డ్- ఆర్గనైజ్- ట్రాన్స్‌ఫర్) విధానంలో భారత ఆహార సంస్థ కోసం నిర్మించిన గిడ్డంగులకు దారి నిమిత్తం నిర్వహణదారుకు లీజుకిచ్చారు. ఈ గిడ్డంగి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ బియ్యం రవాణా చేస్తున్నారు. దీనికి గాను ప్రత్యేకంగా బైపాస్ రైల్వే ట్రాక్‌ను కూడా ఏర్పాటుచేశారు. ప్రస్తుతం ఈ భూమి విలువ ఎకరా రూ.5 కోట్లకు పైగా ఉండగా, తక్కువ విలువ ఉన్న భూమిని ప్రత్యామ్నాయంగా ఇస్తున్నారని తెలిసి గ్రామస్థులు ఆందోళన వ్యక్తంచేయడంతో వెలుగులోకి వచ్చింది.

ఆందోళన ఎందుకంటే..

గిడ్డంగుల నిర్మాణ, నిర్వహణదారు దేవాదాయ శాఖకు ఎకరాకు ప్రస్తుతం రూ.40 వేల చొప్పున లీజు చెల్లిస్తున్నారు. ఈ భూమిని శాశ్వత ప్రాతిపదికన ఉపయోగించుకునే ఉద్దేశంతో దేవాదాయ శాఖ ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపారు. రెండెకరాలకు బదులుగా సమీప మంతెన గ్రామ పరిధిలో మూడున్నర ఎకరాల పంట భూమిని దేవాలయానికి దాఖలు చేస్తామని ప్రతిపాదించారు. ఈ 'భూమార్పిడి'కి సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో మార్కెట్ విలువ ప్రాతిపదికన నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీనిపై క్షేత్రస్థాయి విచారణ, గ్రామస్థుల అభిప్రాయాల సేకరణకు సోమవారం దేవాదాయ శాఖ కాకినాడ ఆర్జేసీ త్రినాథరావు, ఇతర అధికారుల బృందం వచ్చింది. ఉప్పులూరు శివాలయంలో స్థానిక అధికారులతో చర్చిస్తుండగా విషయం తెలిసిన కొందరు గ్రామస్థులు ఆలయంలోనికి వెళ్లడానికి ప్రయత్నించారు. శాఖాపరమైన అంశాలు మాట్లాడుతున్నామంటూ వారిని లోపలకు రానీయకుండా సర్ది చెప్పారు. అతి తక్కువ విలువున్న భూమి ఇచ్చేలా 'భూమార్పిడి' జరగబోతోందని, అందుకే గోప్యంగా విచారణ చేపట్టారన్న అనుమానాలు తలెత్తుతున్నాయని గ్రామస్థులు చెబుతున్నారు.

ధర్మకర్తల మండళ్లు లేక.. అధికారులదే పెత్తనం

ఉప్పులూరు గ్రామంలో భోగమల్లేశ్వరస్వామి దేవస్థానం(శివాలయం)కు 17.87ఎకరాలు, వేణుగోపాల స్వామి (విష్ణాలయం)కు 18.05 ఎకరాలు, ఉత్సవాల నిర్వహణ నిమిత్తం (స్పెసిఫిక్ ఎండోమెంట్) 12.77ఎకరాల వ్యవసాయ భూములున్నాయి. గతంలో ఈ మూడింటికీ ధర్మకర్తల మండళ్లు ఉండేవి. నాలుగేళ్లుగా వీటిని పునరుద్ధరించకపోవడంతో అధికారులే భూములపై పెత్తనం సాగిస్తున్నారు. ప్రస్తుత భూమార్పిడిపై అధికారులే నిర్ణయం తీసుకునే పరిస్థితి ఏర్పడింది. మార్పిడికి ప్రతిపాదించిన 3.5 ఎకరాల భూమి మంతెనలో ఎక్కడ ఉంది.. దాని మార్కెట్ విలువ, వార్షికాదాయం తదితర వివరాలు బహిరంగ పరచాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని అధికారులు చెబుతున్నారు.

దస్త్రాలు పరిశీలించారు..అంతవరకే:

కాకినాడ ఆర్జేసీ ఉప్పులూరు వచ్చి దేవాలయ భూములకు చెందిన దస్త్రాలు, ఉత్సవ నిర్వహణకు సంబంధించిన రెండు ఎకరాల భూమిని పరిశీలించి వెళ్లారు. అంతవరకే నాకు తెలుసు. **- భవాని, కార్య నిర్వహణాధికారి, దేవాదాయ శాఖ**

ఎంపీ మిథున్‌రెడ్డి హాజరు మినహాయింపు కోరుతూ పిటిషన్ దాఖలు

విచారణ నేటికి వాయిదా

విజయవాడ (సూర్యారావుపేట), న్యూస్‌టుడే : మద్యం ముడుపుల కేసులో విచారణాధికారి ఎదుట హాజరును మినహాయింపు కోరుతూ వైకాపా ఎంపీ మిథున్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విజయవాడలోని అనిశా న్యాయస్థానంలో సోమవారం విచారణ జరిగింది. మిథున్‌రెడ్డి ప్రతి సోమవారం, శుక్రవారం సిట్ ఎదుట హాజరు కావాల్సి ఉంది. ఇందులో భాగంగా ఈ నెల 23, 26 తేదీల్లో హాజరు కావాల్సి ఉండగా.. ఆ రోజుల్లో పార్లమెంటు సమావేశం, గణతంత్ర దినోత్సవం ఉన్నందుల విచారణాధికారి ఎదుట హాజరుకు మినహాయింపు ఇవ్వాలని ఎంపీ కోరారు. దీనిపై విచారణ చేపట్టిన అనిశా న్యాయస్థానం.. కౌంటర్ దాఖలు చేయాలని సిట్‌ను ఆదేశించింది. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.

రోణక్‌కుమార్, అనిల్ చోక్రా కస్టడీపై : మద్యం ముడుపుల కేసులో నిందితులైన రోణక్‌కుమార్, అనిల్ చోక్రాలను కస్టడీకి ఇవ్వాలంటూ సిట్ దాఖలు చేసిన పిటిషన్‌పై అనిశా న్యాయస్థానం సోమవారం విచారణ చేపట్టింది. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం. . తీర్పును రిజర్వ్ చేసింది. మరోవైపు రోణక్‌కుమార్, అనిల్ చోక్రాలు తమకు బెయిల్ ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేయగా.. దాన్ని కూడా అనిశా న్యాయస్థానం విచారణ జరిపి, కౌంటర్ దాఖలు చేయాలని సిట్‌ను ఆదేశించింది.

చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పిటిషన్ నేటికి వాయిదా.. మద్యం ముడుపుల కేసులో 38వ నిందితుడు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి వెన్నునొప్పికి మంతెన సత్యనారాయణ రాజు ఆశ్రమంలో చికిత్స చేయించుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఉత్తర్వులు జారీ చేసేందుకు కోర్టు మంగళవారానికి వాయిదా వేసింది.

ఇంటర్మీడియట్ పరీక్షలకు ఏర్పాట్లు

పెడన గ్రామీణం: జిల్లాలో 25 మండలాల్లో ఇంటర్మీడియట్ పరీక్షలకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఈనెల 21న మొదటి ఏడాది విద్యార్థులకు నైతికత-మానవ విలువలు, 23న పర్యావరణ విద్య పరీక్షలు కళాశాలల్లో నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు సంబంధించి 100 మార్కులకు 60 మార్కులు థియరీ, 40 మార్కులకు ప్రాజెక్టు వర్కుకు కేటాయించారు. ఈనెల 27 నుంచి ఇంటర్మీడియట్ వృత్తి విద్యా కోర్సులకు సంబంధించి వచ్చె నెల ఒకటో తేదీ నుంచి 10 వరకు జనరల్ విద్యార్థులకు(ఎంపీసీ, బైపీసీ) ప్రయోగ పరీక్షలు జరపనున్నారు. 84 కేంద్రాల్లో 27,161 జనరల్ విద్యార్థులకు, 1868 మంది వృత్తి విద్యా కోర్సుల విద్యార్థులకు ప్రయోగ పరీక్షలు నిర్వహించనున్నారు. చీఫ్ సూపరింటెండెంట్ల నియామకానికి సంబంధించిన కసరత్తు చేస్తున్నారు. వచ్చే నెల 23 నుంచి జరగనున్న ఇంటర్మీడియట్ థియరీ పరీక్షలకు సంబంధించి 63 కేంద్రాలను ఎంపిక చేశారు. మొదటి, రెండో సంవత్సరం కలిపి 49,579 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. పరీక్షలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షల నిర్వహణ కన్వీనర్ సరళకుమారి తెలిపారు.

91.9FM Vijayawada ఈ FM 91.9 Mee FM

ఈఎఫ్ఎమ్ కార్యక్రమాలు

సోమవారం నుంచి శుక్రవారం

కార్యక్రమము	ప్రసార వేళలు
ఉషోదయం	ఉ. 5 - ఉ. 7
ఈ-మార్నింగ్స్	ఉ. 7 - ఉ. 11
నువ్వా నేనా	ఉ. 11 - మ. 2
సత్యభామ	మ. 2 - సా. 5
లైట్ తీస్కో	సా. 5 - రా. 9
సరదాగా కాసేపు	రా. 9 - రా. 12
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా. 12 - తె. 5

/Eenadufm

For Advertising on Eenadu FM Contact 8008003297

ప్రతి ఫిర్యాదుకు పరిష్కారం

మచిలీపట్నం క్రైం, న్యూస్‌టుడే: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఇచ్చే ప్రతి ఫిర్యాదుకు చట్ట పరిధిలో సత్వర పరిష్కారం చూపుతామని ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు స్పష్టం చేశారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఎస్పీతోపాటు ఏఎస్పీ వీవీ.నాయుడు ఫిర్యాదులు స్వీకరించారు. 22 ఫిర్యాదులను పరిశీలించిన ఎస్పీ వాటిని చట్టపరిధిలో విచారించి తగు పరిష్కారం చూపాలని సంబంధిత పోలీస్ అధికారులను ఆదేశించారు.

ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో..రూ.25లక్షల పరిహారం

ఈనాడు, హైదరాబాద్: ఆర్టీసీ బస్సు ఢీకొట్టిన ఘటనలో మృతుడి కుటుంబానికి రూ.25,63,760 పరిహారం మంజూరు చేస్తూ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రిబ్యునల్ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. విద్యానగర్‌లో ఉంటున్న మృతుడి కుటుంబ సభ్యులు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన ట్రిబ్యునల్ ఈ మేరకు తీర్పు వెలువరించింది. 2023 ఆగస్టు 14న గోపయ్య మోటార్ సైకిల్‌పై వెళ్తుండగా కృష్ణాజిల్లాలోని చంద్రగూడెం బైపాస్‌రోడ్డు వద్ద అవనిగడ్డ డిపో ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఆయన అక్కడికక్కడే మృతి చెందగా..బస్సు డ్రైవర్‌పై కేసు నమోదైంది. ఘటనకు బాధ్యత వహిస్తూ ఏపీఎస్‌ఆర్టీసీ, డిపో మేనేజర్, డ్రైవర్ సంయుక్తంగా ఈ పరిహారం అందజేయాలని ట్రిబ్యునల్ ఆదేశించింది.

బౌద్ధ మహాస్తూపాన్ని దర్శించిన చిత్రకారుడు

ఘంటసాల, న్యూస్‌టుడే : ఘంటసాలలోని బౌద్ధ మహాస్తూపం, బౌద్ధ మ్యూజియంలోని శిల్ప సంపదను అంతర్జాతీయ చిత్రకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత సిరందాసు వెంకట రామారావు కూటమి నాయకులతో కలసి సోమవారం సందర్శించారు. దీనికి ఘన చరిత్ర ఉందని పేర్కొన్నారు.

EENADU Classifieds

BUSINESS SERVICES

బంగారం కొనబడును. బ్యాంకులలో, ఇతర ప్రైవేట్ సంస్థలలో తాకట్టులో ఉన్నమీ బంగారం విడిపించి అధిక ధరకు కొనబడును. (స్పాట్ క్యాష్) ✆ 87907 41166

బంగారం కొనబడును. బ్యాంకులలో ఇతర ప్రైవేట్ సంస్థలలో తాకట్టులో ఉన్న మీ బంగారం విడిపించి ఈరోజు మార్కెట్ ధరకు కొనబడును. స్పాట్‌క్యాష్. ✆ 81422 92071

REAL ESTATE

FLAT FOR SALE

Ready to Occupy 3BHK E/F 1340 S.Ft. Flat No: 2003. 2nd Floor with Nice Parking, Divis Palace, Ramachandra Nagar, VJA. ✆ 90329 62307

LAND FOR SALE

2 ఎకరాల 20 సెంట్లు చేపల చెరువు అమ్మకం. దొడ్డనపూడి గ్రామం కాళ్ల మండలం, భీమవరం, ప.గో. జిల్లా. సెల్: 850040 5678, 98859 12559

JOBS

ప్రముఖ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీలో పనిచేయుటకు టెలీకాలర్స్ కావలెను. Age:18-30 Yrs. ✆ 89777 96932.

స్వగృహ ఫుడ్స్‌లో పనిచేయుటకు Customer Care, లేడీ ఎగ్జిక్యూటివ్ మరియు బిల్లింగ్ ఆపరేటర్స్ కావలెను. MG రోడ్ VJA. ✆ 81425 45000.

Wanted Male Admin Incharges Qualification any Degree. Age Limit 25 to 45 Years (Mustbe Married) Salary upto: 20,000/-. Working Location: Master Minds College. Vijayawada. Contact: 96761 96218.

Kandasami Kanjivaram Required Exp. Sales Person at Kandasami Kanchi pattu Saree Store Poranki, VJA. Minimum Exp: 5 Years. ✆ 99666 99995

NTR, కృష్ణాలలో జగ్గయ్యపేట, కైకలూరు, పామర్రు, అవనిగడ్డ, గుడివాడలో మార్కెటింగ్‌కు PROలు కావలెను. జీతం : 40K, 50K,60K ✆ 89195 20094

Only For Retires. ప్రముఖ MNC Co.లో వర్క్ ఫ్రంహోం కొరకు అలరిటైర్డ్ ఎంప్లాయిస్, స్టేట్.సెంట్రల్, బ్యాంకర్స్, టీచర్స్, VRS, Ex.సర్వీస్ మెన్ కావలెను. ఏజ్: 50-75. Sal+ PF+ ESI. ✆ 63045 72665

కావలెను. B.Sc. కెమిస్ట్రీ ITI, డిప్లొమా ఎలక్ట్రానిక్ పురుషులు మరియు స్త్రీలు, వయస్సు:25, జీతం: 12000 & 20,000. విజయవాడ స్థానికం మాత్రమే ✆ 98856 61244

ప్రముఖ సర్జికల్ షాపు నందు పనిచేయుటకు Male పర్సన్స్ కావలెను. నక్కల్‌రోడ్, విజయవాడ. Contact: 93900 85121, 98483 37979.

BOOK YOUR COLOUR CLASSIFIED ₹1200/- (5 Lines) PH: 98496 97616 ప్రకటనలపై జి.ఎస్.టి. 5% అదనం

STAFF కావలెను విజయవాడలో ప్రముఖ STAR HOTELలో పనిచేయుటకు స్టోర్ ఇన్‌ఛార్జ్ మరియు GYM TRAINER కావలెను. R.V.Hotels ✆ 91729 17247

Exp. నర్సులు/ ఆయాలు/ వార్డ్ బాయ్స్ కావలెను. జీతం: Rs: 20,000/- నుండి 25,000/- వరకు. కూకట్‌పల్లిలో Hyd ✆ 6302532832, 8019117633.

మ్యారేజ్ సంస్థకు కంప్యూటర్ నాలెడ్జ్ గల ఫిమేల్ ఇన్‌ఛార్జ్ జీతం: 20k & రిసెప్షనిస్ట్ -15k, డిగ్రీ. అశోక్ నగర్, VJA. ✆ 87905 99799.

SECURITY GUARDS

విజయవాడ, నందిగామ, జగ్గయ్యపేట వద్ద పనిచేయుటకు సెక్యూరిటీ సూపర్ వైజర్స్&గార్డ్స్ కావలెను. జీతం:15వేలు-20వేలు, ఫ్రీ రూం, PF, ESI కలదు. ✆ 97044 14427, 96407 65488

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

(c) eenadu

మచిలీపట్నం

● మచిలీపట్నం ● పెడన

గూడూరు ఎస్సైగా దివ్య ప్రకాష్

గూడూరు, న్యూస్‌టుడే: గూడూరు ఎస్సైగా సీహెచ్ దివ్యప్రకాష్ నియమితులయ్యారు. జిల్లాలో ఇటీవల నిర్వహించిన బదిలీల్లో భాగంగా ఇక్కడ ఎస్సైగా పని చేస్తున్న కె.ఎన్.వి. సత్యనారాయణ గుడ్లవల్లేరు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో దివ్య ప్రకాష్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈసందర్భంగా ఆయన స్టేషన్ సిబ్బందితో సమావేశం నిర్వహించి పరిచయం చేసుకున్నారు. పలువురు ఉద్యోగులు మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేశారు.

ధర వరలు

టమాట 19, వంగ 25, బెండ 24, పచ్చిమిర్చి 32, కాకర 40, క్యాబేజీ 22, క్యారట్ 35 దొండ 47, బంగాళదుంప 23 ఉల్లిపాయలు 24, గోరుచిక్కుడు 32, దోస 40, సొర 10,అరటికాయ 7,8, చిక్కుళ్లు 36, బీర 24, చామదుంప 26, మునగ 12/10, కంద 44, బీట్ రూట్ 26 కీరదోస 30, బీన్స్ 65, క్యాప్సికం 62, అలసందలు 34, చిలకడదుంప 32,కొత్తిమీర 12/06, పుదీనా 15/05 మంగళవారం ఉదయం 7 గంటల వరకు ఈ ధరల వర్తిస్తాయి. సమస్యలు ఉంటే ఎస్టేట్ అధికారి బలిచక్రవర్తిని 91823 61295 నంబరులో సంప్రదించొచ్చు. – మచిలీపట్నం (గొడుగుపేట),న్యూస్‌టుడే

సినిమాలు

రేవతి: భర్తమహాశయులకు విజ్ఞప్తి(రెండు షోలు) మన శంకరవరప్రసాద్‌గారు (రెండు షోలు)
మినీరేవతి: అనగనగా ఒకరాజు
సిరికృష్ణ: మన శంకరవరప్రసాద్‌గారు
సిరివెంకట్: రాజాసాబ్

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

మచిలీపట్నం : 80089 02911, పెడన : 63099 94687

గొడుగుపేట, న్యూస్‌టుడే : ❖ నగరంలోని ఖొజ్జిల్లిపేటలో ప్రధాన రహదారి పక్కన చెత్త మేటవేసింది. ఈసమస్యను ఆ ప్రాంతవాసులు మేమున్నాం మీకుతోడుగా దృష్టికి తీసుకురాగా అధికారులకు వివరించడంతో సిబ్బందిని పంపి చెత్త తొలగించేలా చర్యలు తీసుకున్నారు. ❖ నగరంలోని ఇంగ్లిషుపాలెంలో బస్టాండ్‌కు వెళ్లే సందులో అంతర్గత కాల్వలో పూడిక మురుగు పారుదలకు ఆటంకంగా మారింది. స్థానికులు మేమున్నాం మీకు తోడుగా దృష్టికి తీసుకురాగా అధికారులకు వివరించడంతో స్పందించి పూడిక తొలగించేలా చర్యలు తీసుకున్నారు. – న్యూస్‌టుడే, మచిలీపట్నం కార్పొరేషన్

రహదారులకు మోక్షం కలిగేనా!

న్యూస్‌టుడే, మచిలీపట్నం(గొడుగుపేట)

వైకాపా ప్రభుత్వ హయాంలో రోడ్లన్నీ అధ్వానంగా మారాయి. కనీసం గుంతలు కూడా పూడ్చకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తరవాత కొన్ని అభివృద్ధి చేయగా మరికొన్ని రోడ్ల గుంతలు పూడ్చించారు. రెండు నియోజకవర్గాల పరిధిలో కొన్ని రోడ్ల పనులకు శంకుస్థాపన చేసినా ఇంకా ప్రారంభం కాలేదు. పాలకులు వీటిని అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

పెడన మండలంలో.. ❖ చేవేంద్ర నుంచి గుడ్లవల్లేరు మండలం కవుతరం వెళ్లే ఆరు కిలోమీటర్ల రహదారి రాళ్లు లేచి గుంతలమయంగా మారింది. తొలుత తెదేపా ప్రభుత్వ హయాంలో కొంతమేర చేసిన పనులు వైకాపా ప్రభుత్వం వచ్చాక ఆగిపోయాయి. వర్షం వస్తే కనీసం ద్విచక్ర వాహనం కూడా వెళ్లలేని దుస్థితి. దాదాపు 20 గ్రామాల ప్రజలు, కళాశాలల విద్యార్థులు గుడ్లవల్లేరు, గుడివాడ వెళ్లేందుకు ఈ రహదారిలోనే వస్తూపోతుంటారు. ఈ రోడ్డు వెంబడి 2 వేల ఎకరాలకు పైగా ఆయకట్టు ఉండగా పొలాలకు ట్రాక్టర్లు, ఇతర వాహనాలు కూడా వెళ్లలేని పరిస్థితి. ఈ రోడ్డును పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలని ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్‌కు స్థానికులు వినతి పత్రాలు అందించినా ఫలితం లేకుండి.

❖ చేవేంద్రపాలెం నుంచి ఉప్పలకలవ గుంటపాలెం వెళ్లేరోడ్డు అభివృద్ధికి టెండర్లప్రక్రియ పూర్తిచేసి ఏడాది అవుతున్నా పనులు ప్రారంభం కాలేదు.

గూడూరులో.. ❖ రామరాజుపాలెం- మల్లవోలు వెళ్లే ప్రధాన రహదారి గుంతల మయంగా మారింది. ఆకుమర్రు, మల్లవోలు, ఐదుగుళ్లపల్లి, రామన్నపేట తదితర గ్రామాలతోపాటు మొవ్వ మండల పరిధిలోని వివిధ గ్రామాల ప్రజలు, వాహనాలు తిరిగే ఈరోడ్డు పొడవునా వివిధ ప్రాంతాల్లో గుంతలు ఏర్పడ్డాయి.

పెడన మండలంలో అధ్వానంగా ఉన్న చేవేంద్ర- కవుతరం దారి

❖ పర్ణశాల- తుమ్మలపాలెం, మల్లవోలు- జీలగలగండి వెళ్లే రోడ్లు అస్తవ్యస్తంగా మారాయి.

బంటుమిల్లిలో.. ❖ తుమ్మిడి నుంచి నరసప్పచెరువు రహదారి, జయపురం నుంచి రామవరపుమోడి వెళ్లే రోడ్డు, తుమ్మిడి నుంచి వైవాక వెళ్లే రహదారి, బందరు మండలం పెదపట్నం నుంచి బంటుమిల్లి మండలంలోని నారాయణపురం రోడ్డు గోతులమయంగా మారాయి.

కృత్తివెన్నులో.. ❖ జాతీయ రహదారి నుంచి చినపాండ్రాక, గరిశపూడి, నిడమర్రు గ్రామాలకు వెళ్లే రోడ్లు అడుగులోతు గుంతలతో అధ్వానంగా తయారయ్యాయి. ❖ పోడు నుంచి పడతడిక వెళ్లే రోడ్డు అంటేనే ఆ ప్రాంత ప్రజలు హడలిపోతున్నారు.

చేనేతలకు త్రిఫ్ట్ ఫండ్ విడుదల

పెడన, న్యూస్‌టుడే: జిల్లాలోని 27 చేనేత సహకార సంఘాలకు ప్రభుత్వం రూ.87.77 లక్షల త్రిఫ్ట్ ఫండ్ బకాయిలను సోమవారం విడుదల చేసింది. 2017-2018 సెప్టెంబరు 30 వరకు ఉన్న బకాయిలు విడుదలయ్యాయి. ఇప్పటికే సంఘాల బ్యాంక్ ఖాతాలకు నిధులను జమ చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ నిధుల ద్వారా జిల్లాలో 2 వేల మంది సహకార రంగంలోని చేనేత కార్మికులు లబ్ధి పొందనున్నారు. నిధుల విడుదలకు కృషి చేసిన పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్‌కు తెదేపా రాష్ట్ర చేనేత నాయకుడు బొడ్డు వేణుగోపాలరావు కృతజ్ఞతలు తెలిపారు.

జిల్లాలో 500 పశు ఆరోగ్య శిబిరాలు

అరిశేపల్లి(మచిలీపట్నంరూరల్), న్యూస్‌టుడే: జిల్లాలో 500 పశు ఆరోగ్య శిబిరాలను సోమవారం నుంచి ఈనెల 31వరకు నిర్వహించనున్నట్లు జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి ఎన్.సి.హెచ్.నరసింహులు తెలిపారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న పశు ఆరోగ్య శిబిరాల్లో భాగంగా సోమవారం అరిశేపల్లి గ్రామంలో ఉచిత పశువైద్య శిబిరాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న నరసింహులు మాట్లాడుతూ మండలానికి 20 చొప్పున ఈ శిబిరాలను నిర్వహిస్తామన్నారు. రైతులు తమ పశువులకు లింగ నిర్ధారిత వీర్యాన్ని ఉపయోగించి పెయ్యదూడలను పెంపొందించవచ్చన్నారు. శిబిరంలో మచిలీపట్నం ఏరియా పశువైద్యశాల సహాయ సంచాలకులు డా.మధుబాబు, మండల పశువైద్యాధికారి డా.దీపక్ డానియెల్ పలువురు పశువైద్య సిబ్బంది సేవలు అందించారు. కార్యక్రమంలో గ్రామ తెదేపా అధ్యక్షుడు అమ్మిరెడ్డి శివయ్య, కోటప్రోలు సాయిరామ్, పంచకర్ల ఆంజనేయులు, వన్నెంరెడ్డి అన్వేష పాల్గొన్నారు.

బంటుమిల్లి: ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న పశు ఆరోగ్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని బంటుమిల్లి డీసీ ఛైర్మన్ బొర్రా కాశీ పేర్కొన్నారు. సోమవారం పశుసంవర్ధక శాఖ వారి ఆధ్వర్యంలో అర్తమూరులో ఏర్పాటు చేసిన శిబిరంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. మచిలీపట్నం డివిజన్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ నాగభూషణం బాబు మాట్లాడుతూ.. ఈనెల 31 వరకు ప్రతి గ్రామంలో శిబిరాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పశువులకు బీమా సదుపాయం కూడా చేస్తున్నామని తెలిపారు. 45 పశువులకు సేవలు అందించారు. పశువైద్యుడు రాజీవ్ నాయక్, సిబ్బంది పాల్గొన్నారు.

మహిళలతో మాట్లాడుతున్న కలెక్టర్ బాలాజీ

హస్తకళల కేంద్రం సందర్శన

చిన్నాపురం(మచిలీపట్నంరూరల్), న్యూస్‌టుడే: మచిలీపట్నం దక్షిణ మండలం చిన్నాపురంలోని హస్తకళల కేంద్రాన్ని కలెక్టర్ డి.కె.బాలాజీ సోమవారం రాత్రి సందర్శించారు. గుర్రపుడెక్కతో వివిధ కళాకృతులను తయారుచేస్తున్న మహిళలతో కలెక్టర్ మాట్లాడారు. మార్కెటింగ్ సౌకర్యాన్ని కల్పించాలని మహిళలు కలెక్టర్‌ను కోరారు. గుర్రపుడెక్కతో తయారయ్యే కళాకృతులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామని, త్వరలో వ్యాపారవేత్తలతో సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని కలెక్టర్ చెప్పారు.

దాతల సౌజన్యం.. ప్రగతికి మార్గం

పెడన, పెడన గ్రామీణం, న్యూస్‌టుడే: ప్రభుత్వ విద్యా సంస్థల సంపూర్ణ ప్రగతికి దాతలు ముందుకు రావాలని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు పేర్కొన్నారు. మండలంలోని చెన్నూరు జడ్పీ హైస్కూల్‌లో గ్రామస్థుడు, ఆ హైస్కూలు విశ్రాంత వ్యాయామోపాధ్యాయుడు యర్రంశెట్టి యాగమరావు జ్ఞాపకార్థం కుటుంబ సభ్యులు నిర్మించిన కళాపీఠం, జాతీయ జెండా స్తూపాన్ని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్‌తో కలిసి సోమవారం ఆయన ప్రారంభించారు. పులపర్తి మాట్లాడుతూ.. హైస్కూలు పూర్వ విద్యార్థిగా మరిన్ని మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తానన్నారు. ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ మాట్లాడుతూ.. కళాశాల విద్యార్థుల సంఖ్య మరింత పెరిగేలా కృషి చేస్తామని చెప్పారు. యాగమరావు జ్ఞాపకార్థం కుటుంబ సభ్యులు అభివృద్ధి పనులు చేపట్టడం అభినందనీయమన్నారు. మూడేళ్లుగా పదో తరగతి ఫలితాల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు నగదు రూపంలో ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యుడు అర్జా నగేశ్, హెచ్ఎం కెఎస్ఆర్ ఆంజనేయులు, ఉప సర్పంచి ఉమ్మిడిశెట్టి వీర కస్తూరిబాయి, పోస్ట్‌మాస్టర్ యర్రంశెట్టి సుబ్రమణ్యం, తల్లిదండ్రుల కమిటీ ఛైర్మన్ రాఘవయ్య, యాగమరావు కుటుంబ సభ్యులు,కూటమి నాయకులు పాల్గొన్నారు.



కళాపీఠాన్ని ఆవిష్కరిస్తున్న రామాంజనేయులు, పక్కన ఎమ్మెల్యే కృష్ణప్రసాద్, నాయకులు

అసంపూర్తిగా... అలంకారంగా

మచిలీపట్నం రైల్వేస్టేషన్‌లో చేపట్టిన అభివృద్ధి పనులు నత్తనడక సాగడంతో ఇప్పటివరకు చేపట్టిన పనులు చాలా వరకు అసంపూర్తిగా ఆగిపోతున్నాయి. స్టేషన్ ఎదుట ఏర్పాటు చేసిన వాటర్ ఫౌంటేన్ పనులు చివరిదశలో ఆగి ఏళ్లు గడిచిపోతున్నాయి. ఎప్పటికి పూర్తి చేస్తారో కూడా తెలియని పరిస్థితినెలకొంది. దీంతో ఫౌంటైన్ అలంకారంగా మారింది. ఇలా పలు పనులు అసంపూర్తిగా వదిలేయడం పట్ల ప్రయాణికులనుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా పాలకులు చొరవ తీసుకుని త్వరితగతిన పనులు పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. – న్యూస్‌టుడే, మచిలీపట్నం కార్పొరేషన్

నిరుపయోగంగా ఉన్న వాటర్ ఫౌంటేన్

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

చినగొల్లపాలెం(కృత్తివెన్ను), న్యూస్‌టుడే: మండలంలోని చినగొల్లపాలెం మెయిన్ జడ్పీ ఉన్నత పాఠశాలలో 2002-03లో పదో తరగతి చదివిన విద్యార్థులంతా సోమవారం కలిశారు. 23 సంవత్సరాల తర్వాత తమ పూర్వ విద్యార్థులతో ఉపాధ్యాయులు కలిసి యోగక్షేమాలు తెలుసుకున్నారు. అనంతరం ఉపాధ్యాయులను విద్యార్థులంతా సన్మానించారు. ఉపాధ్యాయులు బొర్రా వీరాస్వామి, ఏసుపాదం, జాన్సన్ పాల్గొన్నారు.

సఖి వన్‌స్టాప్ సెంటరు వాహనం ప్రారంభం

కలెక్టరేట్(మచిలీపట్నం), న్యూస్‌టుడే: సఖి వన్‌స్టాప్ సెంటరు సేవల పట్ల మహిళలకు విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్ డీకే బాలాజీ చెప్పారు. సఖి వన్‌స్టాప్ సెంటరుకు కేటాయించిన వాహనాన్ని సోమవారం ఆయన కలెక్టరేట్‌లో పచ్చజెండా ఊపి ప్రారంభించారు. మహిళలు, బాలికలు ఎదుర్కొనే హింస, వేధింపులు, వివక్ష వంటి సమస్యలకు తక్షణ సేవలు అందించే విషయంలో ఈ సెంటరు కీలకపాత్ర పోషించాలన్నారు. సెంటరుకు కేటాయించిన వాహనం ద్వారా బాధితుల వద్దకు తక్షణమే చేరువ కావాలన్నారు. ఈ వాహనం ద్వారా బాధితులకు కౌన్సెలింగ్, వైద్య, పోలీస్, న్యాయ సేవలను వేగవంతంగా అందించవచ్చన్నారు. జేసీ నవీన్, ఐసీడీఎస్‌పీడీ రాణి, ఛైల్డ్ లైన్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ నాగరాజు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

నిందితులకు బహిరంగ కౌన్సెలింగ్

మచిలీపట్నం క్రైం, న్యూస్‌టుడే: విధి నిర్వహణకు వెళ్లిన పోలీసులపై తిరగబడిన నిందితులకు సోమవారం వినూత్నంగా స్థానికుల సమక్షంలో బహిరంగంగా ప్రత్యేక కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈనెల 13న స్థానిక బలరామునిపేటలో కొందరు యువకులు బహిరంగంగా మద్యం తాగుతూ ఇబ్బంది కల్గిస్తున్నారంటూ ఆర్‌పేట స్టేషన్‌కు కాల్ రాగా పోలీసులు అక్కడకు వెళ్లారు. పోలీసులను చూసి మద్యం తాగుతున్న కొందరు పారిపోగా భానుప్రకాష్, నాని, రామ్‌చరణ్ అనే ముగ్గురు పోలీసులపై తిరగబడ్డారు. వారి విధులకు అడ్డుపడటమేగాక దాడికి పాల్పడ్డారు. ఈ సమయంలో ఆ ముగ్గురిని మందలించకుండా కొందరు మహిళలు, కుటుంబసభ్యులు వారికి వత్తాసు పలికారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సోమవారం స్థానికంగా ఉన్న ప్రజల సమక్షంలో నిందితులను అదుపులోకి తీసుకుని వారు చేసిన తప్పును వారితోనే చెప్పించారు.

స్థానికుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇస్తున్న సీఐ ఏసుబాబు

అవగాహన కల్పిస్తున్న వైద్య సిబ్బంది

శుభ్రతతోనే ఆరోగ్యం

గూడూరు, న్యూస్‌టుడే: శుభ్రతతోనే ఆరోగ్యం సాధ్యమని మల్లవోలు పీహెచ్‌సీ ఎంపీహెచ్ఈవో ఎం.వీరయ్య అన్నారు. సోమవారం మండల పరిధిలోని ఆకులమన్నాడు గ్రామంలో ఫీవర్ సర్వే నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా జలుబు, జ్వరాల కేసులు నమోదవుతున్నాయని, అందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కాచి చల్లార్చిన నీటిని తాగాలన్నారు. దోమల నివారణ చర్యలు పాటించాలన్నారు. హెల్త్ అసిస్టెంట్ సుబ్రహ్మణ్యం సిబ్బంది పాల్గొన్నారు.

గొయ్యి... చూసి అడుగెయ్యి!

నగరంలో మాచవరం నుంచి డీమార్ట్‌కు వెళ్లే దారిలో వాల్వ్ పిట్‌పై వేసిన సిమెంట్ మూత పగిలి ప్రమాదకరంగా మారింది. ఇదే రోడ్డులో పలు చోట్ల ఇలాంటివి ఉన్నాయి. నిత్యం ప్రయాణికుల రాకపోకలతో రద్దీగా ఉండటంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటినుంచో ఇలాగే ఉంటున్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ఇలాగే వదిలేస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున అధికారులు స్పందించి సమస్య పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

– న్యూస్‌టుడే, మచిలీపట్నం కార్పొరేషన్

శ్రద్ధాంజలి

మంచికి, మానవత్వానికి మారుపేరుగా నిలిచిన మీరు భౌతికంగా మా నుండి దూరమైనా మీ జ్ఞాపకాలు సదా మా మదిలో పదిలం. దివికేగిన మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ... ఎన్ని జన్మలైనా మీ అనుబంధాన్ని కోరుకుంటూ...

కీ॥శే॥ మండలి గోపిధర్ గారు
Administrative Officer: G.S.W.S.Office Vijayawada. Residence: Puligadda
జననం: 20-09-1966 - మరణం: 07-01-2026

పెద్దకర్మ: ది. 21-01-2026, బుధవారం అవనిగడ్డ మండలం, పులిగడ్డలోని వారి స్వగృహము నందు జరుపబడును. కావున తెలియజేయడమైనది.
✆ 92904 50118, 91466 51885

భార్య: మండలి శ్రీలక్ష్మీ విద్యాధరి
కుమారుడు: మండలి వెంకట వంశీధర్
కుమార్తె: మండలి విష్ణుప్రియ - తోట అజయ్
సోదరులు: మండలి వెంకట భాస్కరరావు - వెంకట ధనలక్ష్మి
మండలి బ్రాహ్మణేశ్వరరావు - లక్ష్మీపార్వతి
మండలి మురళీధర్ - బాలజేశ్వరి
సోదరి: మడిమెట్ల సంధ్యారాణి - రామారావు
మావయ్య: మోపిదేవి తారా సుబ్బారావు - నాగేంద్రమ్మ కుటుంబం

వందల మీటర్ల పైపులు.. సాగునీటికి అవస్థలు

రబీలో బందరు, పెడన నియోజకవర్గాల్లో అన్ని ప్రాంతాల్లోనూ మినుము సాగు చేశారు. ప్రస్తుతం పంట వివిధ దశల్లో ఉంది. ఈ క్రమంలో పొలాలు బీటలు వారడంతో దిగుబడిపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో మోటారు ఇంజిన్ల ద్వారా వేలాది మీటర్ల పొడవునా పైపులు ఏర్పాటు చేసి పంటకు నీరు పెట్టేందుకు అవస్థలు పడుతున్నారు. అదనపు వ్యయం అవుతున్నా, అధిక దిగుబడులు వస్తాయన్న ఆశతో కాలువల నుంచి నీటిని తోడి పంటకు అందిస్తున్నారు. రెండు నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి తయారైందని రైతులు వాపోతున్నారు.– న్యూస్‌టుడే, గూడూరు

స్పందించారు... సమస్య పరిష్కరించారు

మచిలీపట్నం కార్పొరేషన్, న్యూస్‌టుడే: నగరంలోని సర్కారుతోట కోదండ రామాలయం సమీపంలో అంతర్గత రహదారి మధ్యలో ఉన్న కల్వర్టు దిమ్మె పగిలి ఏర్పడిన గుంత ప్రమాదకరంగా మారింది. దీంతో స్థానికులతోపాటు రాకపోకలు సాగించే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా వాహనాలు మరమ్మతులకు గురికావడంతో ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై ఇటీవల ఈనాడులో చిత్ర కథనం ప్రచురించడంతో అధికారులు స్పందించి కొత్త దిమ్మె ఏర్పాటు చేయించారు. సమస్య పరిష్కారం కావడంపై ఆప్రాంత వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలి

మచిలీపట్నం కార్పొరేషన్, న్యూస్‌టుడే: గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలని ఏపీ గ్రంథాలయ పరిషత్ సభ్యులు పద్మజ అన్నారు. సోమవారం ఆమె మచిలీపట్నంలోని జిల్లా గ్రంథాలయాన్ని సందర్శించారు. గ్రంథాలయంలోని ఆయా విభాగాలను పరిశీలించారు. అందుబాటులో ఉన్న పుస్తకాలు, వసతుల గురించి గ్రంథాలయ సీనియర్ అసిస్టెంట్ బి.విజయ్ కుమార్, సహాయ గ్రంథపాలకులు కేవీవీఎస్ బసవేశ్వరరావు ఆమెకు వివరించారు. జిల్లా గ్రంథాలయంలో అన్ని వసతులు ఉన్నందున యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు. పోటీ పరీక్షలకు అవసరమైన అన్ని పుస్తకాలు ఉన్నాయని, నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు.

సిబ్బందితో మాట్లాడుతున్న పద్మజ

గణిత పోటీల్లో ప్రతిభ

బంటుమిల్లి, న్యూస్‌టుడే: రామానుజన్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన గణిత ప్రతిభ పరీక్ష పోటీల్లో స్థానిక కొమ్మారెడ్డి హైస్కూల్ విద్యార్థులు పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరిచారు. ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించిన వారికి జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలు సోమవారం అందించారు. తేజశ్రీ, దేవిశ్రీ, తారక రామాంజనేయులు, వేదాన్షీ, షబీనా, షాలినీ, ఆదిత్య, పావని ప్రథమ స్థానాలు సాధించగా, హేమ, తన్వయ్, వైష్ణవి, కిన్విశ్రీ, భావన, మోక్ష, కార్తికేయ ద్వితీయ స్థానాలు సాధించారు. వీరిని పాఠశాల డైరెక్టర్ కొమ్మారెడ్డి కిషోర్, కరస్పాండెంట్ శోభ, చైతన్య, హరిణి, శ్రీనివాసరావు తదితరులు అభినందించారు.

వందశాతం ఫలితాలే లక్ష్యం

పెడన, పెడన గ్రామీణం, న్యూస్‌టుడే: మార్చి 16 నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షల్లో వందశాతం ఫలితాలు సాధించాలన్న లక్ష్యంగా విద్యార్థులను సంసిద్ధం చేస్తున్నామని ఎంఈవో వై.వి.హరినాథ్ తెలిపారు. మండలంలోని చేవేంద్ర, చెన్నూరు జిల్లా పరిషత్తు హైస్కూళ్లలో సోమవారం పురోగతిలో ఉన్న ప్రత్యేక తరగతులను ఆయన పరిశీలించారు. విద్యార్థులను సబ్జెక్టుల్లో పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. వెనుకంజలో ఉన్న విద్యార్థులపై మరింత దృష్టి సారించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. చేవేంద్రలో పది మందికి ఇద్దరు, చెన్నూరులో 30కు ఇద్దరు తరగతులకు హాజరు కాకపోవడాన్ని హెచ్ఎంలను అడిగి తెలుసుకున్నారు. ప్రధానోపాధ్యాయుడు కె.పాండురంగారావు, కేఎస్ఆర్ ఆంజనేయులు పాల్గొన్నారు.

చేవేంద్రలో విద్యార్థులతో ఎంఈవో

వేమన రచనలు.. సమాజ మార్గదర్శకాలు

పెడన, న్యూస్‌టుడే: యోగి వేమన రచనలు సమాజానికి మార్గదర్శకాలుగా నిలుస్తాయని మున్సిపల్ కమిషనర్ డి.కొండయ్య తెలిపారు. సోమవారం వేమన జయంతి సందర్భంగా స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రజాకవిగా ప్రఖ్యాతిగాంచిన వేమన రచనలను ఆదర్శంగా తీసుకుని పరిపూర్ణ ప్రగతి సాధించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మేనేజర్ మట్టా రాజా, టీపీవో సాంబశివరావు, ఏఈ రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

షాఅబ్దుల్లాపాలెం రోడ్డు నిర్మించండి

గూడూరు, న్యూస్‌టుడే: మండల పరిధిలోని ముక్కొల్లు నుంచి షాఅబ్దుల్లాపాలెం వెళ్లే రోడ్డు నిర్మించాలని కోరుతూ సోమవారం పలువురు కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదికలో అర్జీ అందించారు. తెదేపా హయాంలో రోడ్డు సగం మేర నిర్మించారని, మిగిలిన రోడ్డు అంతా అధ్వానంగా మారి ప్రజల రాకపోకలతోపాటు వ్యవసాయ అవసరాలకు కూడా ఇబ్బందిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి త్వరితగతిన రోడ్డు నిర్మించాలని కోరారు. ఎస్.ఎల్.వి. సుబ్బారావు, శేఖర్ తదితరులు ఉన్నారు.

అధ్వానపు రోడ్డు వద్ద స్థానికులు

పట్టించుకోకుంటే ప్రమాదం

నగరంలోని మాచవరం రిజర్వాయర్‌కు వెళ్లే దారిలో నిర్మించిన కాల్వ పొడవునా ఉన్న ఇనుప చువ్వలు ప్రమాదకరంగా మారాయి. నిర్మాణ సమయంలో వేసిన ఇనుప చువ్వలను పనులు పూర్తయ్యాక తొలగించడమో లేదా వంచడమో చేయాలి. కానీ ఇలా వదిలేయడంతో కాలిలో దిగిపోయేలా మొనలు తేలి ఉన్నాయి. రాకపోకలు సాగించేవారు ఏమాత్రం అదుపుతప్పినా శరీరంలో దిగిపోతాయి. సమస్య తీవ్రత గుర్తించి వాటిని తొలగించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

– న్యూస్‌టుడే, మచిలీపట్నం కార్పొరేషన్

కాలువ పొడవునా మొనలు తేలి ఉన్న ఇనుపచువ్వలు

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు
Cell: 98496 97616

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (దేవదాయ - ధర్మదాయ శాఖ)
శ్రీ నాగేశ్వర స్వామి వారి దేవస్థానము, కృత్తివెన్ను గ్రామము మరియు మండలం, కృష్ణా జిల్లా.
సీల్డ్ కొటేషన్స్ మరియు టెండరు (కం) బహిరంగ వేలం ప్రకటన

కృష్ణా జిల్లా, కృత్తివెన్ను మండలం మరియు గ్రామములో వేంచేసియున్న శ్రీ నాగేశ్వర స్వామి వారి దేవస్థానంనందు జరుగు వార్షిక మహాశివరాత్రి మహోత్సవాలు ది. 14-02-2026 నుండి ది. 18-02-2026 వరకు జరుగు ఉత్సవములకు ఈ క్రింది షెడ్యూలునందు తెలిపిన వివిధ పనులకు సీల్డ్ కొటేషన్స్, టెండరు-(కం)-బహిరంగ వేలము ప్రకటన కోరబడుచున్నది.

షెడ్యూలు

పనుల సంఖ్య	పనుల వివరములు	కాల పరిమితి	ధరావత్తు	సీల్డ్ కొటేషన్స్ ఇచ్చు తేదీ	సీల్డ్ కొటేషన్స్ స్వీకరించు తేదీ మరియు సమయం, ప్రదేశము	టెండరు కం బహిరంగ వేలం నిర్వహించు తేదీ, సమయం, ప్రదేశం
1.	విద్యుత్ అలంకరణ (LED Lightning Decoration) బొమ్మలు, జనరేటర్స్, కటౌట్, లైటింగ్	14-02-2026 నుండి 18-02-2026	రూ. 5,000	ది. 22-01-2026 గురువారము సాయంత్రం గం॥ 5.00 ల వరకు శ్రీ నాగేశ్వర స్వామి వారి దేవస్థానం కార్యాలయం వద్ద ఇవ్వబడును.	ది. 23-01-2026 శుక్రవారం ఉదయం గం. 11-00ల వరకు సీల్డ్ కొటేషన్స్ స్వీకరించి అదే రోజు మధ్యాహ్నం గం॥ 12.00లకు హాజరైన టెండరుదార్లు, డిపార్టుమెంట్ అధికారుల సమక్షంలో శ్రీ స్వామివారి దేవస్థానం వద్ద తెరువబడును.	ది.28-01-2026 బుధవారం మధ్యాహ్నం గం॥ 03.00లకు శ్రీ స్వామి వారి దేవాలయం వద్ద వాహన పార్కింగ్ మరియు తాత్కాలిక షాపులు, జెయింట్ వీల్ నిమిత్తము టెండరు (కం) బహిరంగ వేలం పాట నిర్వహించ బడును.
2.	శ్రీ స్వామి వారి ఆలయం లోపల, బయట క్లాత్‌తో పందిరి ఏర్పాటుచేసి డెకరేషన్ చేయుట	14-02-2026 నుండి 18-02-2026	రూ. 2,000			
3.	మైక్ & సౌండ్ సిస్టం	14-02-2026 నుండి 18-02-2026	రూ. 2,000			
4.	షామియానాలు, కుర్చీలు టేబుల్స్, వంట సామగ్రితో సహా	14-02-2026 నుండి 18-02-2026	రూ. 2,000			
5.	దేవస్థానమునకు వివిధ సైజులలో బాదులు, కర్రలు సప్లయి చేయుట	14-02-2026 నుండి 18-02-2026	రూ. 2,000			
6.	సున్నం, రంగులు వేయుటకు		రూ. 2,000			
7.	తెప్ప నిర్మాణం		రూ. 1,000			
8.	కిరాణా సామగ్రి, పూజా సామగ్రి	14-02-2026 నుండి 18-02-2026	రూ. 1,000			
9.	వాల్‌పోస్టర్లు మరియు ఆహ్వాన పత్రికలు ప్రింటింగ్		రూ. 1,000			
10.	ఫ్లెక్సీ బోర్డులు ముద్రణ		రూ. 1,000			
11.	పూలతో హంస వాహనము తయారీ		రూ. 1,000			
12.	సెక్యూరిటీ గార్డ్స్ ఏర్పాటు		రూ. 1,000			
13.	పారిశుద్ధ్యం పని వారు ఏర్పాటు		రూ. 1,000			
14.	తాత్కాలిక షాపులు బహిరంగ వేలం	15-02-2026 నుండి 17-02-2026	రూ. 3,000			
15.	వాహనముల పార్కింగ్ లైసెన్సునకు బహిరంగ వేలం	15-02-2026 నుండి 17-02-2026	రూ. 3,000			
16.	జెయింట్‌వీల్ ఏర్పాటు	15-02-2026 నుండి 17-02-2026	రూ. 10,000			

పైన తెలిపిన పనుల నిమిత్తము సీల్డ్ కొటేషన్స్ ఫారంనకు రూ. 100/- శ్రీ స్వామి వారి దేవస్థానం కార్యాలయంనందు చెల్లించి సీల్డ్ కొటేషన్స్ పొందవచ్చును. సదరు సీల్డ్ కొటేషన్స్ వివరములు సక్రమముగా వ్రాసి షెడ్యూలునందు తెల్పిన సమయంనందు సీల్డు కొటేషన్స్‌తోపాటు ధరావత్తును డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో జతపరచవలెను. ప్రతి ఐటంనకు విడివిడిగా సీల్డ్ కొటేషన్స్, ధరావత్తులు సమర్పించవలెను. సదరు సీల్డు కొటేషన్స్ షెడ్యూలు నందు చూపబడిన సమయమున డిపార్టుమెంట్ అధికారుల, భక్తుల సమక్షంలో తెరువబడును. మిగతా వివరములకు కృత్తివెన్ను/కలిదిండి దేవస్థానములు కార్యాలయ పనివేళలలో సంప్రదించగలరు.

శ్రీ చేకూరి వెంకట్రావు, ఛైర్మన్ మరియు ధర్మకర్తల మండలి — కృత్తివెన్ను ది. 11-01-2026 — శింగనపల్లి శ్రీనివాసరావు, కార్యనిర్వహణాధికారి సెల్: 98666 31608

పెనమలూరు

• పెనమలూరు • గన్నవరం

కంకిపాడు జాతీయ రహదారిపై ఉదయం 10 గంటల సమయంలో..

వణికిస్తున్న మంచు

కంకిపాడు గ్రామీణం, న్యూస్‌టుడే: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న మంచు ప్రజలను వణికిస్తోంది. సోమవారం జాతీయ దారిని దుప్పటిలా మంచు కప్పేసింది. ఉదయం 10 గంటల సమయంలోనూ మంచు ప్రభావం తగ్గకపోవడంతో ప్రయాణికులు, విద్యార్థులు, ఉద్యోగులు ఇబ్బంది పడ్డారు.

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

కానూరు : 80085 74647 హనుమాన్‌జంక్షన్, 98486 27585

♦ కానూరు వరలక్ష్మీపురం కాలనీలో కొన్ని రోజులుగా చెత్తతీయడంలేదని స్థానికులు 'మేమున్నాం మీకు తోడుగా' దృష్టికి తీసుకొచ్చారు. ఈ విషయంపై స్పందించిన కమిషనర్ షేక్ నజీర్ పారిశుద్ధ్య సిబ్బందిని పంపి సమస్యను పరిష్కరించారు.

♦ యనమలకుదురు మసీదు సెంటర్లో వీధి దీపాలు వెలగడం లేదని స్థానికులు 'మేమున్నాం మీకు తోడుగా' ద్వారా అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన అసిస్టెంట్ కమిషనర్ కిరణ్‌కుమార్ సిబ్బందిని పంపి సమస్యను పరిష్కరించారు.

- కానూరు, యనమలకుదురు, న్యూస్‌టుడే

స్పందన: ♦ పెనమలూరు ప్రధాన రహదారిలో వీధి దీపాలు వెలగడం లేదంటూ గ్రామస్థులు ఆదివారం 'మేమున్నాం మీకు తోడుగా' ద్వారా గ్రామ కార్యదర్శి అహ్మద్‌కు ఫిర్యాదు చేశారు. స్పందించిన కార్యదర్శి విద్యుత్తు దీపాలను తనిఖీ చేయించి 8 కొత్తదీపాలను ఏర్పాటు చేయించారు.

♦ పెనమలూరు అన్నే బాబూరావు కాలనీ, గోగులమ్మ డొంక వద్ద ఉన్న రెండు ట్యాంకుల నుంచి నలకలతో కూడిన తాగునీరు సరఫరా అవుతున్నట్లు స్థానికులు 'మేమున్నాం మీకు తోడుగా' ద్వారా ఆదివారం గ్రామ కార్యదర్శి అహ్మద్‌కు ఫిర్యాదు చేయగా పారిశుద్ధ్య సిబ్బందిని పంపి ట్యాంకులను శుభ్రం చేయించారు.

♦ గంగూరు మహిళామండలి కట్ట, ఏఆర్‌నగర్ ప్రాంతాల్లో కొన్ని వీధి దీపాలు పనిచేయడం లేదని స్థానికులు ఆదివారం మేమున్నాం మీకు తోడుగా ద్వారా గ్రామకార్యదర్శి ప్రకాష్‌నాథ్‌కు ఫిర్యాదు చేశారు. స్పందించిన కార్యదర్శి సోమవారం రెండు ప్రాంతాల్లోనూ 12 దీపాలను ఏర్పాటు చేయించారు.

-న్యూస్‌టుడే, పెనమలూరు

రెవెన్యూ క్లినిక్‌లకు స్పందన కరవు

న్యూస్‌టుడే, ఉయ్యూరు

రెవెన్యూ డివిజన్ స్థాయిలో మూడు వారాలుగా నిర్వహిస్తున్న 'రెవెన్యూ క్లినిక్' కార్యక్రమానికి స్పందన కరవవుతోంది. రెవెన్యూ సంబంధిత సమస్యల్ని ప్రజలు, రైతులు ఆ శాఖ దృష్టికి తీసుకురావడంలో ఆశించిన ఉత్సాహం కనపించటం లేదు. ఉయ్యూరు పురపాలక సంఘం కార్యాలయ ప్రాంగణంలో సోమవారం జరిగిన ఉయ్యూరు రెవెన్యూ క్లినిక్‌కు కేవలం ఒక దరఖాస్తు మాత్రమే వచ్చింది. భూ సర్వేకు సంబంధించినదిగా ఆర్డీవో కార్యాలయ అధికారులు తెలిపారు. ఉయ్యూరు రెవెన్యూ డివిజన్ పరిధిలో పెనమలూరు, కంకిపాడు, ఉయ్యూరు, తోట్లవల్లూరు, పమిడిముక్కల, పామర్రు, మొవ్వ మండలాలున్నాయి. ఇందులో ఆయా తహసీల్దార్లు తప్పకుండా హాజరవ్వాల్సి ఉంటుంది. ఆయా గ్రామాల రైతులు, ప్రజలు ఉయ్యూరులో జరిగే రెవెన్యూ క్లినిక్‌కు హాజరై వారి దరఖాస్తుల్ని ఇవ్వాల్సి ఉంటుంది. భూ సమస్యల విషయంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని అధికారులకు స్వయంగా విన్నవించి తగు పరిష్కారం కోరేందుకు ప్రభుత్వం ఈ రెవెన్యూ క్లినిక్ కార్యక్రమం చేపట్టింది. ప్రజలు, రైతులు రావడం ఏమోగాని అధికారులు, ఇతర సిబ్బంది వచ్చి ఖాళీగా కాలం గడపాల్సి వస్తుంది. ఫలితంగా ఆయా మండలాల్లో ఆర్ఐలు, వీఆర్‌ఓలు, ఇతర సిబ్బంది అందుబాటులో ఉండని పరిస్థితి నెలకొంది. కనీసం మండలానికో సమస్య కూడా క్లినిక్ దృష్టికి రావడం లేదు. గత వారం ఏడు మండలాల్లో కేవలం ఆరు దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. కొన్ని మండల గ్రామాలు రెవెన్యూ క్లినిక్ నిర్వహించే ప్రాంతానికి దూరంగా ఉండటం వలన ప్రజలు అక్కడి వరకు రాలేకపోతున్నారనే మాట వినపడుతోంది. ఒక్కో వారం ఒక్కో మండల కేంద్రంలో రెవెన్యూ క్లినిక్‌లు ఏర్పాటు చేస్తే కొంత ప్రయోజనం ఉండవచ్చని, ఆయా రైతులు, ప్రజలకు కొంత సౌలభ్యంగా ఉంటుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

ఉయ్యూరులో సిబ్బంది తప్ప కానరాని ప్రజలు

కనులపండువగా ముగిసిన మహోత్సవాలు

రామవరప్పాడు: స్థానిక శ్రీవెంకమ్మ పేరంటాలమ్మ వార్ల సంక్రాంతి మహోత్సవాల ముగింపు సందర్భంగా సోమవారం నిర్వహించిన తెప్పోత్సవం(హంస వాహన సేవ) కనుల పండువగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని వీక్షించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో అమ్మవారి పూలంగి(ఊయల) సేవ నిర్వహించారు. అమ్మవారి జాతరలో విధులు నిర్వహించిన పోలీసులు, రెవెన్యూ, విద్యుత్తు, పంచాయతీ సిబ్బందిని ఆలయ ప్రాంగణంలో ఉత్సవ కమిటీ సభ్యులు సన్మానించారు. జాతర సందర్భంగా అమ్మవారి హుండీ ద్వారా రూ.12,26,276 ఆదాయం వచ్చినట్టు ఆలయ ఈవో ప్రియాంక తెలిపారు.

తెప్పోత్సవంలో పేరంటాలమ్మ

లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారి కల్యాణం

గన్నవరం గ్రామీణం, న్యూస్‌టుడే : పాత గన్నవరంలో కొలువైన శ్రీలక్ష్మీ తిరుపతమ్మ ఆలయంలో ఫిబ్రవరి ఒకటో తేదీన నిర్వహించే అమ్మవారి వార్షిక కల్యాణ మహోత్సవాన్ని భక్తులు జయప్రదం చేయాలని ఆలయ కమిటీ కోరింది. ఈ మేరకు దీనికి సంబంధించిన ఆహ్వాన పత్రికను ఆలయ కమిటీ సభ్యులతో కలిసి ఇన్‌ఛార్జి సర్పంచి పాలడుగు నాని సోమవారం ఆవిష్కరించారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు జాస్తి శ్రీధర్, కార్యదర్శి కాసన్నేని వెంకటేశ్వరరావు, సభ్యులు జాస్తి శ్రీనివాసరావు, చిమట శ్రీనివాసరావు, మోదుగుమూడి వేణుగోపాలరావు పాల్గొన్నారు.

కమిటీ సభ్యులతో కలిసి ఆహ్వాన పత్రిక ఆవిష్కరిస్తున్న నాని

పంచాయతీ కార్యదర్శిపై ఫిర్యాదు

ఉయ్యూరు గ్రామీణం, న్యూస్‌టుడే: మండల పరిధి గండిగుంట గ్రామ పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్‌కు సామాజిక కార్యకర్త జె.శ్రీనివాస్ గౌడ్ ఫిర్యాదు చేశారు. సామాజిక స్థలాల పరిరక్షణలో ఆయన విఫలమయ్యారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

దివ్యాంగుడికి సైకిల్ అందజేత

పెనమలూరు, న్యూస్‌టుడే: కానూరుకు చెందిన సాయని బసవేశ్వరరావు దివ్యాంగుడు. ఆయనకు ఆసరాగా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ సోమవారం బ్యాటరీతో నడిచే సైకిల్‌ను అందజేశారు. చేతి, ఇతర వృత్తుల్లో నిపుణులైన వికలాంగులకు రాష్ట్ర ప్రభుత్వం బ్యాటరీ ట్రై సైకిళ్లను అందజేస్తున్నట్లు ఎమ్మెల్యే ప్రసాద్ వివరించారు. కార్యక్రమంలో తెదేపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సైకిల్ అందజేస్తున్న ఎమ్మెల్యే బోడే ప్రసాద్, తెదేపా నాయకులు

స్వచ్ఛ ఈడుపుగల్లుగా తీర్చిదిద్దుతాం

కంకిపాడు గ్రామీణం, న్యూస్‌టుడే: గ్రామాన్ని స్వచ్ఛ ఈడుపుగల్లుగా తీర్చిదిద్దుతామని సర్పంచి పి.ఇందిర ఆధ్వర్యంలో పంచాయతీ సిబ్బంది, గ్రామస్థులు ప్రతిజ్ఞ చేశారు. గ్రామ కూడలి వద్ద ఏర్పాటుచేసిన 'ఐ లవ్ ఈడుపుగల్లు' బోర్డును సోమవారం ప్రారంభించారు. ఇందిర మాట్లాడుతూ గ్రామంలో అభివృద్ధి పనులు చురుగ్గా జరుగుతున్నాయని వీధులు, పరిసరాలను శుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఉప సర్పంచి కిలారు శ్రీను, గ్రామ పార్టీ అధ్యక్షుడు షేక్ షకార్, సీహెచ్‌సీ డైరెక్టర్ రవికిషోర్, అనుమోలు రామకృష్ణ, కరీముల్లా, సుధాకర్, నాగూర్, సుందరరావు పాల్గొన్నారు.

'ఐ లవ్ ఈడుపుగల్లు' బోర్డును ప్రారంభిస్తున్న సర్పంచి ఇందిర, కూటమి నాయకులు, పంచాయతీ సిబ్బంది

తెదేపాతోనే బీసీలకు గుర్తింపు

తోట్లవల్లూరు, న్యూస్‌టుడే : బీసీలకు గుర్తింపు తెదేపా ప్రభుత్వంలోనే సాధ్యమని తెదేపా జిల్లా మహిళా అధ్యక్షురాలు స్వర్ణలత పేర్కొన్నారు. ఈ సందర్భంగా తెదేపా జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర గౌడ కార్పొరేషన్ ఛైర్మన్ వీరంకి వెంకట గురుమూర్తిని సోమవారం అవనిగడ్డ తెదేపా నాయకులు శాలువతో సత్కరించారు. ఎస్సీసెల్ అధ్యక్షుడు ఆదినారాయణ, తెదేపా జిల్లా కార్యదర్శి అవనిగడ్డ ప్రకాశం, అవనిగడ్డ మండల అధ్యక్షురాలు అంకమ్మ, టౌన్ అధ్యక్షుడు లక్ష్మణరావు, శివరామకృష్ణ, లింగం బాబురావు తదితరులు కలిసి అభినందనలు తెలిపారు.

అనుమోలుకు సీఎం అభినందన

పోరంకి, న్యూస్‌టుడే: పోరంకికి చెందిన తెదేపా సీనియర్ నాయకుడు అనుమోలు ప్రభాకరరావును ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదివారం అభినందించారు. 67 సంవత్సరాల వయసులో ఆగస్టు నెలలో రష్యాలోని ఎత్తైన పర్వతం ఎల్బ్రస్‌ను అధిరోహించి ఇండియన్ బుక్‌ఆఫ్ రికార్డ్స్, ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్సులో అనుమోలు చోటు సాధించారు. ఆయన ఆదివారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని కలిసి తనకు వచ్చిన అవార్డును చూపించారు. ప్రతికూల వాతావరణంలో పర్వతారోహణ చేయటం అద్భుతమని సీఎం ప్రశంసించారు. ప్రపంచంలోని ఏడు ఎత్తైన పర్వతాలను అధిరోహించటమే తన ధ్యేయమని అనుమోలు వివరించగా.. 'ఆల్ ది బెస్ట్.. మీ ప్రయత్నం విజయవంతం కావాల'ని సీఎం అభినందించారు. ఈ కార్యక్రమంలో పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్, ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు, సీనియర్ తెదేపా నాయకులు కోయ ఆనంద్‌ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.



ఆరుగొలను ఉన్నత పాఠశాలకు చేయూత

హనుమాన్‌జంక్షన్, న్యూస్‌టుడే : బాపులపాడు మండలం ఆరుగొలను జడ్పీ ఉన్నత పాఠశాలకు ఆధునిక కంప్యూటర్లు సమకూరాయి. సీనియర్ ఐఏఎస్ అధికారి మొవ్వా తిరుమల కృష్ణబాబు, జాస్తి శరత్‌బాబు నేతృత్వంలో పూర్వ విద్యార్థుల సంఘం ఈ బడిలో వసతుల మెరుగుకు కొన్ని దశాబ్దాలుగా కృషి చేస్తుంది. ఇందులో భాగంగా పూర్వ విద్యార్థులు, హైదరాబాద్‌లోని సాయి దీపక్ రాక్ డ్రిల్స్ నిర్వాహకులు నూతక్కి రంగారావు, నరసింహారావు దీనికి చేయూత ఇచ్చేందుకు ముందుకొచ్చారు. రూ.6.50 లక్షల వ్యయంతో 12 ఆధునాతన కంప్యూటర్లను అందజేశారు. ఈ సందర్భంగా సోమవారం హెచ్ఎం దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో నూతక్కి నరసింహారావు వీటిని ప్రారంభించారు. ఎంఈవోలు శ్రీరామ్ బాలాసింగ్, కొమ్మా విజయ్, ఎస్ఎంసీ ఛైర్మన్ సృజన, వైస్ ఛైర్మన్ సురేష్, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

కంప్యూటర్ ల్యాబ్‌ను ప్రారంభిస్తున్న రంగారావు

ఉచిత పశు వైద్య సేవలు

నున్న(అంబాపురం), న్యూస్‌టుడే : పశువుల ఆరోగ్యం, యోగక్షేమాల పట్ల జాగ్రత్తలు తీసుకోవడంలో కూటమి ప్రభుత్వం ముందుంటుందని విజయవాడ గ్రామీణ మండలం తెదేపా అధ్యక్షుడు గొడ్డళ్ల చినరామారావు అన్నారు. సోమవారం అంబాపురంలో పశువైద్యులు ఇంటిటా వెళ్లి గేదెలు, కోళ్లు, మేకలకు వైద్యం అందించారు. పశు వైద్యురాలు డా.కె.ప్రసన్నలక్ష్మి, తెదేపా నాయకులు వెంకట్, కుందేటి ప్రభుదాస్ తదితరులు పాల్గొన్నారు.

నడకదారి.. పొదల్లో దూరి!

కంకిపాడు బైపాస్ రహదారికి అనుబంధంగా చేపట్టిన నడకదారి కాలుపెట్టడానికి వీల్లేని విధంగా వ్యర్థాలు, చెట్ల పొదలతో నిండిపోయింది. దాదాపు రెండు కిలోమీటర్ల మేర రెండు వైపులా ఇదే దుస్థితి నెలకొంది. ప్రముఖుల పర్యటన సందర్భాల్లో పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు కొన్ని చోట్ల శుభ్రం చేస్తున్నారు. నిబంధనల ప్రకారం నిర్వహణ బాధ్యత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థపై ఉంది. నడిచేందుకు వీలుగా దారులను సరిచేయాలని పాదచారులు కోరుతున్నారు. -న్యూస్‌టుడే, కంకిపాడు

కంకిపాడు బైపాస్ సర్వీస్ రహదారి నడకదారిలో ముళ్లపొదలు

విద్యార్థులకు పుస్తకాల వితరణ

పెనమలూరు, న్యూస్‌టుడే: స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థులకు ప్రేరణ- స్ఫూర్తి పుస్తకాలను పంపిణీ చేశారు. సోమవారం పాఠశాల విద్యాకమిటీ ఛైర్మన్ ఖైరూన్‌బీ, మండల విద్యాశాఖాధికారి శేషగిరిరావు పుస్తకాలు అందజేసి మాట్లాడారు. వీటిని అభ్యసించడం ద్వారా విద్యార్థులు పరీక్షలకు మెరుగైన రీతిలో సిద్ధం కావచ్చన్నారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు సుధారాణి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

వీరవల్లిలో పారిశుద్ధ్యం అధ్వానం

వీరవల్లి గ్రామ పంచాయతీ పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణ అధ్వానంగా తయారైంది. ముఖ్యంగా ప్రధాన వీధుల వెంబడి డ్రెయినేజీ నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో మురుగు స్తంభించిపోతోంది. రైల్వేస్టేషన్‌కు వెళ్లే రోడ్డు పక్కన శివాలయానికి ఆనుకుని ప్రవహిస్తున్న ప్రధాన డ్రెయినేజీలో పూడిక తీయకపోవడంతో మురుగు పొర్లుతోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. - న్యూస్‌టుడే, హనుమాన్‌జంక్షన్

ఎస్సైలుగా బాధ్యతల స్వీకరణ

హనుమాన్‌జంక్షన్, న్యూస్‌టుడే : హనుమాన్‌జంక్షన్- 2, వీరవల్లి పోలీస్ స్టేషన్ నూతన ఎస్సైలుగా నియమితులైన లంక సత్యకళ, సత్యం సురేష్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. 2024-25 బ్యాచ్‌కు చెందిన వీరిద్దరూ ఇటీవల శిక్షణ పూర్తి చేసుకున్నారు. సత్యకళ పామర్రులో, సురేష్ కంకిపాడు పోలీస్ స్టేషన్లలో శిక్షణ ఎస్సైలుగా విధులు నిర్వహించారు. పోస్టింగ్‌లో భాగంగా సత్యకళను హనుమాన్‌జంక్షన్- 2 ఎస్సైగా, సురేష్‌ను వీరవల్లి ఎస్సైగా నియమిస్తూ ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాలు జారీ చేశారు. వీరవల్లి ఎస్సైగా పనిచేసిన శ్రీనివాస్‌ను గన్నవరం ట్రాఫిక్‌కు బదిలీ చేశారు.

సత్యకళ

సురేష్

బుద్ధవిహార్‌ను పూర్తి చేయాలి

ఘంటసాల, న్యూస్‌టుడే : ఘంటసాలలో అసంపూర్తిగా ఉన్న బుద్ధవిహార్‌ను గోదావరి పుష్కరాలకు ముందే పూర్తి చేయాలని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్‌ను సోమవారం ఘంటసాలకు చెందిన బౌద్ధ గురువు ధమ్మధజ బంతేజీ రాజమహేంద్రవరంలో కలిసి విన్నవించారు. ఈ సందర్భంగా మంత్రిని ఆయన సత్కరించారు.

శ్రద్ధాంజలి

మంచికి, మానవత్వానికి మారుపేరుగా నిలిచిన మీరు భౌతికంగా మా నుండి దూరమైనా మీ జ్ఞాపకాలు సదా మా మదిలో పదిలం. దివికేగిన మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ... ఎన్ని జన్మలైనా మీ అనుబంధాన్ని కోరుకుంటూ...

కీ॥శే॥ మండలి గోపిధర్ గారు
Administrative Officer: G.S.W.S.Office
Vijayawada. Residence: Puligadda
జననం: 20-09-1966 - మరణం: 07-01-2026

పెద్దకర్మ: ది. 21-01-2026, బుధవారం అవనిగడ్డ మండలం, పులిగడ్డలోని వారి స్వగృహము నందు జరుపబడును. కావున తెలియజేయడమైనది.
✆ 92904 50118, 91466 51885

భార్య: మండలి శ్రీలక్ష్మీ విద్యాధరి
కుమారుడు: మండలి వెంకట వంశీధర్
కుమార్తె: మండలి విష్ణుప్రియ - తోట అజయ్
సోదరులు:
మండలి వెంకట భాస్కరరావు - వెంకట ధనలక్ష్మి
మండలి బ్రాహ్మేశ్వరరావు - లక్ష్మీపార్వతి
మండలి మురళీధర్ - బాలగణేశ్వరి
సోదరి:
మడిమెట్ల సంధ్యారాణి - రామారావు
మావయ్య: మోపిదేవి తారా సుబ్బారావు
- నాగేంద్రమ్మ కుటుంబం

ప్రకటన

నా క్లయింట్ అయిన గూడూరు పద్మావతి, భర్త: (లేటు) వెంకటేశ్వరరావు, నివాసం: వణుకూరు వారి వల్ల సంజాయిషీ పొంది యావన్మందికీ తెలియచేయునది ఏమనగా.. ఈ ప్రకటన షెడ్యూలు దాఖలా ఆస్తిపై నా క్లయింట్ బావగారైన గూడూరు పట్టాభిరామయ్య గారు ఆయనకు గల 1/5వ వంతు మరియు ఆడపడుచు గారు అయిన రావి వెంకటేశ్వరమ్మ గారు వారికి గల 1/5వ వంతు వాటా నిమిత్తం నోటీసు షెడ్యూలు దాఖలా ఆస్తిపై O.S No. 2110/2006గా విజయవాడ 1వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి వారి కోర్టులో నా భర్తగారైన గూడూరు వెంకటేశ్వరరావు గారి పైన మరియు వారి సోదరీమణుల పైన దావా దాఖలు చేయగా అందరి వాదనలు విని శ్రీ కోర్టు వారు షెడ్యూలు దాఖలా ఆస్తిపై ది. 11-08-2015న ప్రిలిమినరీ డిక్రీ పాస్ చేసియున్నారు. కోర్టు వారి ఉత్తర్వుల ప్రకారం నా భర్త గారి వాటాకు రావలసిన 1/5వ వంతు వాటా నిమిత్తం నేను Final Decree Petition దాఖలు చేసియున్నాను. షెడ్యూలు దాఖలా ఆస్తి కోర్టు వారు భాగాలుగా పంచి ఎవరి వాటా వారికి ఇవ్వవలసియున్నది. మా ఆడపడుచు అయిన రావి వెంకటేశ్వరమ్మ గారు షెడ్యూలు దాఖలా ఆస్తిపై అక్రమముగా దస్తావేజులు సృష్టించి షెడ్యూలు దాఖలా ఆస్తిని అమ్ముటకు ప్రయత్నములు జరుపుచున్నది. షెడ్యూలు దాఖలా ఆస్తిపై ఆమెకు 1/5వ వంతు అవిభక్త హక్కు కలదు. ఇంకా మేము నలుగురము షెడ్యూలు దాఖలా ఆస్తిపై హక్కు కలిగియున్నాము. కనుక షెడ్యూలు దాఖలా ఆస్తిని రావి వెంకటేశ్వరమ్మ గారు కాని, ఆమె వారసులు కాని, ఆమె అనుయాయులు గాని అమ్ముటకు గాని, అన్యాక్రాంతం చేయుటకు గాని ఎట్టి హక్కులు లేవు. సదరు ఆస్తిపై ఎట్టి లావాదేవీలు జరిపినను అవి నా క్లయింటును బైండ్ చేయజాలవు.

షెడ్యూలు: కృష్ణా జిల్లా, పెనమలూరు మండలం, వణుకూరు గ్రామ ఆర్.ఎస్.నెం: 368/1లో చేరిన య॥ 0.43 సెంట్లు దాఖలా మెరక భూమికి హద్దులు. **తూర్పు:** పెద్ది శ్రీనివాసరావు గారి ఆస్తి, **దక్షిణం:** కాకాని వెంగయ్య గారి ఆస్తి, **పడమర:** బరియల్ గ్రౌండ్ ఆఫ్ గూడూరు ఫ్యామిలీ, **ఉత్తరం:** గూడూరు పట్టాభిరామయ్య గారి ఆస్తి.

ఎన్. రాజేశ్వరి
న్యాయవాది, మాచవరం, విజయవాడ.
సెల్: 90322 99219
విజయవాడ, తేది: 18-01-2026

అగ్నిమాపక సిబ్బందికి శిరస్త్రాణాల పంపిణీ

ఉయ్యూరు, న్యూస్‌టుడే: అగ్నిప్రమాదాల్లో మరింత రక్షణ కోసం ఉయ్యూరు అగ్నిమాపక సిబ్బందికి హోప్ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ జాన్ డేవిడ్ హీట్ అండ్ ఫైర్ రెసిస్టెంట్ శిరస్త్రాణాలను సోమవారం పంపిణీ చేశారు. ఉయ్యూరు అగ్నిమాపకాధికారి రవితేజ నేతృత్వంలో రూ.10 వేలు విలువైన వీటిని సిబ్బందికి అందించారు.

ఎమ్మెల్యే గద్దె పరామర్శ

హనుమాన్‌జంక్షన్, న్యూస్‌టుడే : విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సోమవారం వీరవల్లి వచ్చారు. గ్రామ మాజీ సర్పంచి నందమూరి కృష్ణప్రసాద్ మాతృమూర్తి సీతాలక్ష్మి ఇటీవల మృతి చెందడంతో ఆయన్ను కలిసి పరామర్శించారు. అనంతరం ఆమె చిత్రపటానికి నివాళులర్పించారు. సహకార సంఘం ఛైర్మన్ కలపాల నాని, తెదేపా నాయకులు గుండపనేని ఉమాప్రసాద్, కలపాల శ్రీధర్, లింగమనేని చిన్ని, నందమూరి వేణుగోపాల్, లంక గోపాలకష్ణ, వేగిరెడ్డి బాలాజీ, తదితరులు పాల్గొన్నారు.

కృష్ణప్రసాద్‌తో మాట్లాడుతున్న ఎమ్మెల్యే రామ్మోహన్ తదితరులు

చికిత్స పొందుతూ వృద్ధుడి మృతి

పెనమలూరు, న్యూస్‌టుడే: గుర్తు తెలియని వ్యక్తి(65) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈనెల 10న పప్పుల మిల్లు కూడలి రహదారిపై పడిపోయిన వ్యక్తిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ ఆయన సోమవారం చనిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మెరుగైన ఫలితాలు సాధించాలి

హనుమాన్‌జంక్షన్, న్యూస్‌టుడే : విద్యార్థులు పది పరీక్షలకు ప్రణాళికతో సన్నద్ధమై, అత్యుత్తమ ఫలితాలు సాధించాలని ఎంఈవో- 2 కొమ్మా విజయ్ సూచించారు. సోమవారం కానుమోలు జడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు జిల్లా పరిషత్తు తరపున సమకూర్చిన 'స్ఫూర్తి' స్టడీ మెటీరియల్‌ను పంపిణీ చేశారు. పది పరీక్షల్లో మండల స్థాయిలో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు ప్రోత్సాహకంగా రూ.10 వేలు నగదును బహుమతిగా అందజేయాలంటూ ఎంపీపీ నగేష్, ఎంఈవోకు అందజేశారు. జడ్పీటీసీ సభ్యురాలు గంగాభవానీ, ప్రధానోపాధ్యాయిని పద్మజ పాల్గొన్నారు.


పుస్తకాలు అందుకున్న వారితో విజయ్, నగేష్, గంగాభవానీ

ఆధ్యాత్మిక చింతనతోనే సామాజిక ప్రగతి

కంకిపాడు, న్యూస్‌టుడే: ఆధ్యాత్మిక తత్వవేత్త ఎక్కిరాల కృష్ణమాచార్య శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా స్థానిక కన్యకాపరమేశ్వరి మందిరంలో 'గ్రామ సేవా యజ్ఞం' పేరుతో సోమవారం పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఆధ్యాత్మిక చింతనతో వ్యక్తిగత, సామాజిక ప్రగతి, లౌకికవాదం, మానవతా దృక్పథం పెరుగుతాయని వక్తలు పేర్కొన్నారు. మాస్టర్ ఇ.కె.ఆధ్యాత్మిక సేవా సంస్థ ప్రతినిధులు జి.రవిచంద్ర, సీహెచ్.సుబ్బారావు, పి.గిరిజారాణి, పి.ప్రసాద్, మున్ని, షేక్ అహ్మద్ పాల్గొన్నారు.

కంకిపాడు : 'గ్రామ సేవా యజ్ఞం'లో పాల్గొన్న సంఘ ప్రతినిధులు

భవనం దొరికేదాకా... బడికి రావద్దు

మొవ్వ (కూచిపూడి), న్యూస్‌టుడే : స్థానిక ఎస్సీ బాలుర వసతి గృహ విద్యార్థులకు వసతి లేకపోవటంతో వారికి సెలవులు మంజూరు చేసి.. సమాచారం ఇచ్చారు. సోమవారం 'ఈనాడు'లో 'విద్యార్థులకు వసతి ఎక్కడ?' శీర్షిక కథనం ప్రచురితమైంది. దీనిపై ఉయ్యూరు డివిజనల్ సాంఘిక సంక్షేమ సహాయ అధికారి రామమోహనరావు స్పందించి.. ఖాళీగా ఉన్న పాఠశాల పై అంతస్తు భవనాన్ని పరిశీలించారు. వంద మంది విద్యార్థులకు సరిపోతుందా అన్న అనుమానంతో సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ మహేష్‌తో కలిసి మరో భవనం కోసం వెతుకుతున్నారు. కాగా ఖాళీ చేసిన భవనాన్ని గుత్తేదారు సోమవారం కూల్చివేత పనులు ప్రారంభించారు. వసతి కల్పించాక విద్యార్థులకు ఫోన్ చేస్తామని చెప్పారు.

మండలి కృష్ణారావు సేవలు చిరస్మరణీయం

అవనిగడ్డ, న్యూస్‌టుడే : మండలి వెంకట కృష్ణారావు సేవలు చిరస్మరణీయమని సుప్రసిద్ధ చిత్రకారుడు, ఎస్వీ రామారావు అన్నారు. సోమవారం స్థానిక వంతెన కూడలిలో కృష్ణారావు విగ్రహానికి ఆయన పూలమాల వేసి నివాళి అర్పించి మాట్లాడారు. అమెరికా నుంచి వచ్చిన రామారావు మాట్లాడుతూ గతాన్ని విస్మరిస్తే వర్తమానం లేదన్నారు. వర్తమానంలో భావితరాలకు మహనీయుల ఖ్యాతిని వివరించి చరిత్రను సజీవంగా నిలపాల్సిన అవసరం ఉందని చెప్పారు. కృష్ణారావు ప్రజా నాయకుడని కొనియాడారు. తెలుగు భాష కోసం జీవితమంతా కృషి చేశారని చెప్పారు. ఉప్పెన సమయంలో ఆయన సేవలు మరువలేనివన్నారు. ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ మాట్లాడుతూ రామారావు చిత్రకళా ప్రపంచంలో తెలుగు వారికి సమున్నత స్థానాన్ని కల్పించి, పద్మశ్రీ పురస్కారం అందుకున్న గొప్ప చిత్రకారుడని కొనియాడారు. గాంధీ క్షేత్రం కమిటీ కార్యదర్శి మత్తి శ్రీనివాసరావు, ఏఎంసీ ఛైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు, తెదేపా మండల అధ్యక్షుడు యాసం చిట్టిబాబు, జనసేన నాయకుడు రాయపూడి వేణుగోపాలరావు పాల్గొన్నారు.

కృష్ణారావు విగ్రహానికి నివాళి అర్పిస్తున్న రామారావు, పక్కన ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ తదితరులు

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు
Cell: 98496 97616

SBI భారతీయ స్టేట్ బ్యాంక్

SME పటమటలంక బ్రాంచ్ (63641), విజయవాడ, NTR జిల్లా

స్వాధీనత ప్రకటన (స్థిరాస్తి కొరకు)

(అనుబంధం - IV చట్టంలోని రూల్ 8(1) క్రింద)

ఇందుమూలముగా, భారతీయ స్టేట్ బ్యాంక్, SME పటమటలంక బ్రాంచ్, విజయవాడ, NTR జిల్లా వారి అధీకృత అధికారిగా దిగువ సంతకందారు సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎసెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం-2002 ప్రకారం మరియు సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్, 2002 (నెం.54 ఆఫ్ 2002) యొక్క రూల్ 3 తో చదువుకొనవలసిన సెక్షన్ 13(12) క్రింద లభించిన అధికారాలను వినియోగించుకొంటూ భారతీయ స్టేట్ బ్యాంక్, SME పటమటలంక బ్రాంచ్, విజయవాడ, NTR జిల్లా వారు జారీ చేసిన నోటీసులో తెలిపిన ఋణం మొత్తం తేది.07.11.2025 నాటికి టెర్మ్ లోన్ ఖాతా నెం. 42591918682 కు రూ. 7,26,20,842/- (అక్షరాలా ఏడు కోట్ల ఇరవై ఆరు లక్షల ఇరవై వేల ఎనిమిది వందల నలభై రెండు రూపాయలు మాత్రమే) + తేది.08.11.2025 నుండి భవిష్య వడ్డీ, ఖర్చులతో సహా తిరిగి చెల్లించవలసినదిగా ఋణగ్రహీతలు: మెస్సర్స్ ఏఆర్ హాస్పిటాలిటీస్, జియస్‌టి నెం. 37ACDFA8937F1Z8, డి.నెం. 64-1-22, పటమటలంక, గర్ల్స్ హైస్కూల్ దగ్గర, విజయవాడ, యన్‌టిఆర్ జిల్లా-520010. మేనేజింగ్ పార్టనర్: శ్రీ యెల్ల హేమంత్ తండ్రి : యెల్ల అప్పారావు, డి.నెం. 64-1-22, కమ్మవారి వీధి, బాలికల ఉన్నత పాఠశాల దగ్గర, విజయవాడ, యన్‌టిఆర్ జిల్లా-520010. పార్టనర్ : శ్రీ యెల్ల అప్పారావు తండ్రి : వై.పిచ్చయ్య, డి.నెం.64-1-22, కమ్మవారి వీధి, బాలికల ఉన్నత పాఠశాల దగ్గర. విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా-520010. హామీదారులు : 1) శ్రీ యెల్ల హేమంత్ తండ్రి : యెల్ల అప్పారావు, డి.నెం. 64-1-22, కమ్మవారి వీధి, బాలికల ఉన్నత పాఠశాల దగ్గర, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా-520010. 2) శ్రీ యెల్ల అప్పారావు తండ్రి : వై.పిచ్చయ్య, డి.నెం.64-1-22, కమ్మవారి వీధి, బాలికల ఉన్నత పాఠశాల దగ్గర. విజయవాడ, యన్‌టిఆర్ జిల్లా-520010 వారిని కోరుతూ తేది.10.11.2025 న డిమాండ్ నోటీసును జారీచేయడమైనది. సదరు నోటీసు స్వీకరించిన తేదీ నుండి 60 రోజుల లోపులో సదరు మొత్తాన్ని తిరిగి చెల్లించవలసినదిగా సదరు నోటీసు ద్వారా కోరియున్నారు.

ఋణగ్రహీతలు/హామీదారులు బకాయి సొమ్మును చెల్లించుటలో విఫలమైనందున సదరు రూల్స్ యొక్క రూల్ "8" తో చదువుకొనవలసిన సదరు చట్టం ద్వారా సెక్షన్ 13(4) క్రింద తనకు లభించిన అధికారాలను వినియోగించుకొంటూ దిగువ వివరించిన ఆస్తి ఋణగ్రహీతలకు చెందిన ఆస్తిని తేది.13.01.2026 న దిగువ సంతకందారు స్వాధీనత తీసుకొన్నారని ఋణగ్రహీతలు/హామీదారులు మరియు సాధారణ ప్రజానీకానికి ఈ నోటీసు ద్వారా తెలుపడమైనది.

ఋణగ్రహీతలు/హామీదారులు మరియు సాధారణ ప్రజానీకానికి ఇందుమూలముగా హెచ్చరించునది ఏమనగా, సదరు ఆస్తితో ఎవ్వరూ ఎటువంటి లావాదేవీలు జరుపరాదనియు మరియు సదరు ఆస్తితో జరిపే ఏ లావాదేవీలైననూ ప్రస్తుత బకాయి మొత్తం తేది.12.01.2026 నాటికి టెర్మ్ లోన్ ఖాతా నెం.42591918682 కు రూ.7,41,85,881/- (అక్షరాలా ఏడు కోట్ల నలభై ఒక్క లక్షల ఎనభై ఐదు వేల ఎనిమిది వందల ఎనభై ఒక్క రూపాయలు మాత్రమే) మరియు తేది.13.01.2026 నుండి వడ్డీ + ఖర్చులు మొ॥నవి కలిపి భారతీయ స్టేట్ బ్యాంక్, SME పటమటలంక బ్రాంచ్, విజయవాడ, NTR జిల్లా వారి ఛార్జీకి లోబడి ఉంటాయి.

ఆస్తి షెడ్యూల్

పటమట యస్ఆర్ఓ నందలి తేది.19-06-2023 నాటి రిజిష్టర్డు అమ్మకం దస్తావేజు డాక్యుమెంట్ నెం.8573/2023 ప్రకారం శ్రీ యెల్ల హేమంత్, తండ్రి : యెల్ల అప్పారావు గారి పేరున గల ఆస్తి. : యన్‌టిఆర్ జిల్లా, పటమట సబ్ రిజిష్ట్రీ పరిధిలో, వైయస్ఆర్ తాడిగడప మున్సిపాలిటీ పరిధిలో, పెనమలూరు మండలం, కానూరు గ్రామం వెనుక వైపు ఆర్.యస్.నెం.273/1 లోని 1169.63 చ.గ.లు లేదా 977.925 చ.మీ.లు విస్తీర్ణం గల ఖాళీ స్థలము. హద్దులు : తూర్పు : చెన్నుపాటి స్వప్న గారి ఆస్తి, పడమర : తోటకూర కౌశల్య గారి ఆస్తి, దక్షిణం : తోటకూర వెంకటరత్నం గారి ఆస్తి, ఉత్తరం : పంచాయితీ రోడ్డు మరియు చెన్నుపాటి వెంకటేశ్వర రావు గారు ఇతరులకు విక్రయించిన ఆస్తి కొంతమేర.

తేది : 13.01.2026 సం/-అధీకృత అధికారి,
ప్రదేశం : విజయవాడ భారతీయ స్టేట్ బ్యాంక్

(c) eenadu

గుడివాడ

•గుడివాడ •పామర్రు •అవనిగడ్డ

చల్లపల్లి ఎస్సైగా బాధ్యతల స్వీకరణ

చల్లపల్లి, న్యూస్‌టుడే : చల్లపల్లి ఎస్సైగా దంపబోయిన దుర్గా ఆంజనేయులు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని ఆయన చెప్పారు.

విధులు సమర్థవంతంగా నిర్వర్తించాలి: ఘంటసాల : ఘంటసాల ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన వేమన చందనను మండల గ్రామ సచివాలయాల మహిళా పోలీసులు కలిసి సోమవారం మొక్క అందజేశారు. మహిళా పోలీసులు విధులను సమర్థంగా నిర్వర్తిస్తూ సమాజంలో గౌరవం పొందాలని ఆమె సూచించారు. ప్రజలతో సత్సంబంధాలు ఉండేలా చూసుకోవాలని ఆమె తెలిపారు.

గ్రామీణ ఆరోగ్య కేంద్రాల నిర్మాణానికి చర్యలు

నందివాడ (గుడ్లవల్లేరు), న్యూస్‌టుడే : నందివాడ మండలంలో 5 గ్రామీణ ఆరోగ్య కేంద్రాల నిర్మాణం చేపడుతున్నట్లు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పేర్కొన్నారు. సోమవారం ఆయన నందివాడలో రూ.36 లక్షలతో నిర్మించనున్న వీహెచ్‌సీ నిర్మాణ పనులకు ఆయన, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ రావి వెంకటేశ్వరరావుతో కలసి భూమిపూజ, శంకుస్థాపన నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇప్పటికే మండలంలో 4 వీహెచ్‌సీలు నిర్మాణంలో ఉన్నాయని, మరోదానికి శంకుస్థాపన చేయాల్సి ఉందన్నారు. వీటి ద్వారా గ్రామీణ పేదలు, రోగులకు వైద్యసేవలు మరింత అందుబాటులోకి వస్తాయని చెప్పారు. కార్యక్రమంలో ఏఎంసీ ఛైర్మన్ చాట్రగడ్డ రవికుమార్, మండల తెదేపా అధ్యక్షుడు దానేటి సన్యాసిరావు, సర్పంచి సింగాల రాధాకృష్ణ సతీశ్ పాల్గొన్నారు.

శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే రాము, రావి తదితరులు

వసతి గృహ విద్యార్థులకు దుప్పట్ల పంపిణీ

చల్లపల్లి, న్యూస్‌టుడే : చల్లపల్లి బీసీ బాలుర వసతి గృహంలోని 40 మంది విద్యార్థులకు 'ఈనాడు' ఆధ్వర్యంలో దాత రావెళ్ల కృష్ణ సేవాట్రస్ట్ ఛైర్మన్ రావెళ్ల ఉదయ్‌కుమార్ సహకారంతో సోమవారం దుప్పట్లు అందజేశారు. సామాజిక బాధ్యతగా 'ఈనాడు' చేస్తున్న కార్యక్రమాలకు దాతల సహకారం ఉంటుందని ఆయన ఆయన చెప్పారు. కార్యక్రమంలో రావెళ్ల ఫౌండేషన్ సభ్యులు పరుచూరి రాజేష్, గంగవరపు రవి, సూరిశెట్టి రాజేష్, బీసీ బాలుర వసతి గృహ హెచ్‌డబ్ల్యూవో ఆవుల భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.

ఈనాడు మీతోడు

దుప్పట్లు అందజేస్తున్న ఉదయ్‌కుమార్

తెదేపాతోనే బీసీలకు గుర్తింపు

తోట్లవల్లూరు, న్యూస్‌టుడే : బీసీలకు గుర్తింపు తెదేపా ప్రభుత్వంలోనే సాధ్యమని తెదేపా జిల్లా మహిళా అధ్యక్షురాలు స్వర్ణలత పేర్కొన్నారు. ఈ సందర్భంగా తెదేపా జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర గౌడ కార్పొరేషన్ ఛైర్మన్ వీరంకి వెంకట గురుమూర్తిని సోమవారం అవనిగడ్డ తెదేపా నాయకులు శాలువతో సత్కరించారు. ఎస్సీసెల్ అధ్యక్షుడు ఆదినారాయణ, తెదేపా జిల్లా కార్యదర్శి అవనిగడ్డ ప్రకాశం, అవనిగడ్డ మండల అధ్యక్షురాలు అంకమ్మ, టౌన్ అధ్యక్షుడు లక్ష్మణరావు, శివరామకృష్ణ, లింగం బాబురావు తదితరులు కలిసి అభినందనలు తెలిపారు.

భవనం దొరికేదాకా... బడికి రావద్దు

మొవ్వ (కూచిపూడి), న్యూస్‌టుడే : స్థానిక ఎస్సీ బాలుర వసతి గృహ విద్యార్థులకు వసతి లేకపోవటంతో వారికి సెలవులు మంజూరు చేసి.. సమాచారం ఇచ్చారు. సోమవారం 'ఈనాడు'లో 'విద్యార్థులకు వసతి ఎక్కడ?' శీర్షిక కథనం ప్రచురితమైంది. దీనిపై ఉయ్యూరు డివిజనల్ సాంఘిక సంక్షేమ సహాయ అధికారి రామమోహనరావు స్పందించి.. ఖాళీగా ఉన్న పాఠశాల పై అంతస్తు భవనాన్ని పరిశీలించారు. వంద మంది విద్యార్థులకు సరిపోతుందా అన్న అనుమానంతో సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ మహేష్‌తో కలిసి మరో భవనం కోసం వెతుకుతున్నారు. కాగా ఖాళీ చేసిన భవనాన్ని గుత్తేదారు సోమవారం కూల్చివేత పనులు ప్రారంభించారు. వసతి కల్పించాక విద్యార్థులకు ఫోన్ చేస్తామని చెప్పారు.

దాతల సహకారం.. శ్మశానానికి కొత్త రూపం

న్యూస్‌టుడే, కోడూరు

రూ.10 లక్షలతో అభివృద్ధి

కోడూరులోని నరసింహాపురం వెళ్లే రహదారిలో హిందూ శ్మశానవాటికను ఏడు నెలల్లో పంచాయతీ, మండల పరిషత్తు, దాతల సహకారంతో స్థానికులు నలుగురు కలసి సుమారు రూ.10 లక్షలతో అభివృద్ధి చేశారు. కోడూరుకు చెందిన ప్రముఖ వ్యాపారి జూపూడి బోసు, రేపల్లె వెంకటనారాయణ (రఘు), ప్రముఖ వ్యాపారి పసుపులేటి శివ నాగరాజు, సాయిబాబా ఆలయ కమిటీ సభ్యుడు తోట శ్రీనివాసరావు కలసి దాతల సహకారాలతో అభివృద్ధికి నాంది పలికారు. దీంతో గతంలో ముళ్లకంపలతో ఉన్న ఇది ఇపుడు ఉద్యానంలా మారింది.

☛ గతంలో అసంపూర్తిగా ఉన్న ప్రహరీ నిర్మాణం పూర్తి చేసి ప్రధాన ద్వారాన్ని పెద్ద ఇనుప గేటుగా మార్చి, ద్వారంపైన శివుడి విగ్రహం ఏర్పాటు చేశారు. మండల పరిషత్తు నిధులు రూ.2 లక్షలతో ప్రధాన ద్వారం ముందు, లోపల సిమెంటు రహదారి నిర్మించారు. వర్షాకాలంలో మృతదేహాన్ని దహనం చేసేటప్పుడు వర్షం పడకుండా దహనవేదికపై గోపురంలా నిర్మించారు. ఇప్పుడు మరో దహనవేదికను ఆరుబయట నిర్మిస్తున్నారు.



శ్మశానవాటిక లోపల ఇలా..

అన్ని సౌకర్యాలు ఏర్పాటు

☛ అద్దె ఇళ్లల్లో ఉన్నవారు చనిపోతే మృతదేహాన్ని ఉంచేందుకు శ్మశానంలో ఓ గది ఏర్పాటు చేశారు. ఖననం అనంతరం అస్తికలు దాచేందుకు బీరువా అందుబాటులో ఉంచి లాకరు సదుపాయం కల్పించారు. వాటర్ ట్యాంకు, కొళాయిలు ఏర్పాటు చేశారు. 300 ట్రిప్పుల మట్టిని తోలించి ఆవరణ మెరక చేయించారు. గతంలో కోడూరులో సుపరిచితులైన 'అన్నం దానారావు, జయప్రద' జ్ఞాపకార్థం వారి వారసులు శ్మశానంలో అంత్యక్రియలకు వచ్చినవారు కూర్చోవడానికి నిర్మాణాన్ని చేయించారు. హిందూ శ్మశాన వాటికకు పక్కనే ఉన్న క్రైస్తవ శ్మశాన వాటికకు వెళ్లడానికి కాలిబాట అభివృద్ధి చేశారు. అక్కడ ముళ్లకంపలతో ఉన్న ప్రాంతాన్ని రూ.1.50 లక్షలతో శుభ్రం చేయించి అభివృద్ధి చేశారు.

మండలి కృష్ణారావు సేవలు చిరస్మరణీయం

అవనిగడ్డ, న్యూస్‌టుడే : మండలి వెంకట కృష్ణారావు సేవలు చిరస్మరణీయమని సుప్రసిద్ధ చిత్రకారుడు, ఎస్వీ రామారావు అన్నారు. సోమవారం స్థానిక వంతెన కూడలిలో కృష్ణారావు విగ్రహానికి ఆయన పూలమాల వేసి నివాళి అర్పించి మాట్లాడారు. అమెరికా నుంచి వచ్చిన రామారావు మాట్లాడుతూ గతాన్ని విస్మరిస్తే వర్తమానం లేదన్నారు. వర్తమానంలో భావితరాలకు మహనీయుల ఖ్యాతిని వివరించి చరిత్రను సజీవంగా నిలపాల్సిన అవసరం ఉందని చెప్పారు. కృష్ణారావు ప్రజా నాయకుడని కొనియాడారు. తెలుగు భాష కోసం జీవితమంతా కృషి చేశారని చెప్పారు. ఉప్పెన సమయంలో ఆయన సేవలు మరువలేనివన్నారు. ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ మాట్లాడుతూ రామారావు చిత్రకళా ప్రపంచంలో తెలుగు వారికి సమున్నత స్థానాన్ని కల్పించి, పద్మశ్రీ పురస్కారం అందుకున్న గొప్ప చిత్రకారుడని కొనియాడారు. గాంధీ క్షేత్రం కమిటీ కార్యదర్శి మత్తి శ్రీనివాసరావు, ఏఎంసీ ఛైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు, తెదేపా మండల అధ్యక్షుడు యాసం చిట్టిబాబు, జనసేన నాయకుడు రాయపూడి వేణుగోపాలరావు పాల్గొన్నారు.

కృష్ణారావు విగ్రహానికి నివాళి అర్పిస్తున్న రామారావు, పక్కన ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ తదితరులు

మోపిదేవిలో ప్రజాదర్బార్ నేడు

మోపిదేవి, న్యూస్‌టుడే : మోపిదేవి మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో జంగం స్వర్ణభారతి తెలిపారు. నియోజకవర్గ ప్రత్యేకాధికారి పెనుమూడి సాయిబాబు నిర్వహణలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పాల్గొంటారన్నారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు సమస్యలపై వినతులు స్వీకరిస్తారని, ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు.

బుద్ధవిహార్‌ను పూర్తి చేయాలి

ఘంటసాల, న్యూస్‌టుడే : ఘంటసాలలో అసంపూర్తిగా ఉన్న బుద్ధవిహార్‌ను గోదావరి పుష్కరాలకు ముందే పూర్తి చేయాలని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్‌ను సోమవారం ఘంటసాలకు చెందిన బౌద్ధగురువు ధమ్మధజ బంతేజీ రాజమహేంద్రవరంలో కలిసి విన్నవించారు. ఈ సందర్భంగా మంత్రిని ఆయన సత్కరించారు. 'సద్దమ్మ ఉపాసిత' కాలమానిని మంత్రి దుర్గేశ్ ఆవిష్కరించారు.

రుణాల రాయితీ రైతుల ఖాతాల్లో జమ

కోడూరు, న్యూస్‌టుడే : కోడూరు పీఏసీఎస్ బ్యాంకులో 2023- 24 ఆర్థిక సంవత్సరానికి రుణాలు పొంది.. తిరిగి చెల్లించిన సుమారు 700 మంది రైతులకు ప్రభుత్వం అందించిన మూడు శాతం రాయితీ మొత్తం రూ.13.46 లక్షలు రైతుల వ్యక్తిగత ఖాతాల్లోకి జమ చేసినట్లు బ్యాంకు అధ్యక్షుడు పూతబోయిన కరుణకుమార్ సోమవారం తెలిపారు. బ్యాంకు సీఈవో అర్జా నగరాయులు, సొసైటీ సభ్యులు పూతబోయిన శ్రీనివాసరావు, మల్లా వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

అన్న క్యాంటీన్ ప్రారంభం ఎప్పుడో?

నాడు దసరాకు అన్నారు.. ఇటీవల సంక్రాంతి అన్నారు.. అన్న క్యాంటీన్ల నిర్మాణం పూర్తి చేసి ప్రారంభించేందుకు ప్రభుత్వం ప్రకటించిన తేదీలు ఇవి. అయితే అవనిగడ్డలో అన్న క్యాంటీన్ భవన నిర్మాణం పూర్తికాక ప్రారంభోత్సవం వాయిదా పడింది. ఫ్లోరింగ్, మరుగుదొడ్లు, ప్రహరీ పనులు, ప్రాంగణం చదును, భవనానికి అద్దాల ఏర్పాటు, రంగులు వేయడంతో పాటు విద్యుద్దీకరణ చేయాల్సి ఉంది. పనులు చేస్తున్న గుత్తేదారు స్థానికుడు కాకపోవడంతో నత్తనడకన సాగుతున్నాయని, రెండు రోజులు చేసి, నాలుగు రోజులు మానేస్తున్నారని ఆరోపణలున్నాయి. అధికారులు స్పందించి భవన నిర్మాణం త్వరగా పూర్తి చేయించాలని ప్రజలు కోరుతున్నారు. **- అవనిగడ్డ, న్యూస్‌టుడే**

బీడుభూమి కాదు.. ఊరచెరువు

ఈ చిత్రంతో కనిపిస్తున్నది బీడు భూమి అనుకుంటే పొరపాటే.. గ్రామస్థుల నీటి అవసరాలు తీర్చే ఊరచెరువు. మండలంలోని తుంగలవారిపాలెం రామాలయం వద్ద ఉన్న ఊరచెరువులో గుర్రపుడెక్క, తూటు కాడ దట్టంగా పెరిగి.. నీటి జాడ లేకుండా పోయింది. వ్యర్థాలు చేరి దుర్వాసన వెదజల్లుతోంది. దీనిపై సర్పంచి వాసుదేవరాజు స్పందిస్తూ చెరువును అభివృద్ధి చేసి స్వచ్ఛ చెరువుగా మార్చేందుకు ఉపాధి హామీ పథకం కింద పనులు చేసేందుకు ప్రతిపాదనలు పంపినట్లు చెప్పారు. **- అవనిగడ్డ గ్రామీణం, న్యూస్‌టుడే**

ఆరోగ్య ఉప కేంద్రం.. అసంపూర్తి నిర్మాణం

మెరకనపల్లి పంచాయతీలో నిర్మించిన హెల్త్ వెల్‌నెస్ కేంద్రం మూడేళ్లుగా అసంపూర్తిగా నిలిచింది. జగన్ ప్రభుత్వంలో చేసిన పనులకు బిల్లులు రాక తర్వాత పనులు చేయలేదు. రూ.24 లక్షలతో దీన్ని నిర్మించాల్సి ఉంది. సంవత్సరాలు గడిచినా పనులు పూర్తి చేయలేక గుత్తేదారు చేతులెత్తేశాడు. తాజాగా మిగతా పనులకు రూ.5 లక్షలు అవసరమని అధికారులు ప్రతిపాదించారు. కూటమి ప్రభుత్వం అవి కేటాయిస్తే ప్రజలకు వైద్య సేవలందించేందుకు అవకాశం ఉంటుంది. **- మెరకనపల్లి (మోపిదేవి), న్యూస్‌టుడే**

సమాజాభివృద్ధికి సేవలు స్ఫూర్తిదాయకం

చల్లపల్లి, న్యూస్‌టుడే : సమాజాభివృద్ధికి నిరుపేదలకు విద్య, వైద్యం కోసం ఐవీఎం చేస్తున్న సేవలు స్ఫూర్తి అని ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రి ఆప్తమాలజీ కన్సల్టెంట్ డాక్టర్ జి.దివ్య అన్నారు. చల్లపల్లి మండలం పురిటిగడ్డలో ఐవీఎం ఆధ్వర్యంలో నడకుదురు, పురిటిగడ్డ, యార్లగడ్డ గ్రామాలకు చెందిన వంద మంది నిరుపేదలకు రూ.లక్ష నిత్యావసర సరకులను సోమవారం పంపిణీ చేశారు. కార్యక్రమంలో ప్రతినిధులు వేములపల్లి రోజ, విజయ తదితరులు పాల్గొన్నారు.

శివాలయం పునర్నిర్మాణ దాతలకు సత్కారం

ఘంటసాల, న్యూస్‌టుడే : శ్రీకాకుళంలోని ఏకరాత్రి ప్రసన్న మల్లికార్జున స్వామి ఆలయ పునర్నిర్మాణానికి సహకరించిన దాతలను కూటమి నాయకులు సత్కరించారు. శివాలయంలో దాతలు లంకపల్లికి చెందిన చెన్నకేశవల వెంకటేశ్వరరావు- సరస్వతి దంపతుల జ్ఞాపకార్థం వారి కుమారులు చెన్నకేశవల నాగమల్లేశ్వరరావు- ఉమా మహేశ్వరి దంపతులు, చెన్నకేశవుల నాని- సంధ్యారాణి దంపతులు సోమవారం రూ.5 లక్షలు నిర్వాహకులకు అందజేశారు. దాతలను ఎంపీటీసీ సభ్యుడు తాడికొండ వెంకటేశ్వరరావు (చిన్నా), కూటమి నాయకులు రామకృష్ణ, కోటేశ్వరరావు, సోమేశ్వరరావు, పుల్లయ్య, రాంబాబు, తాతయ్య, సత్యం సత్కరించారు.

దాతలను సత్కరిస్తున్న కూటమి నాయకులు

శివాలయ నిర్మాణానికి విరాళం

కృష్ణాపురం (కోడూరు), న్యూస్‌టుడే : కోడూరు శివారు కృష్ణాపురం గ్రామానికి చెందిన ధూళిపూడి సాంబశివరావు, సుందరమ్మ దంపతుల జ్ఞాపకార్థం వారి చిన్న కుమార్తె, అల్లుడు చౌలా వనజ, శ్రీనివాస్ దంపతులు కోడూరులో నిర్మితమవుతున్న శివాలయ పునర్నిర్మాణానికి రూ.1,01,116 సోమవారం ఆలయ కమిటీ వారికి అందించారు. వనజ, శ్రీనివాస్ హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. కార్యక్రమంలో ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు అన్నం వెంకటసుబ్బారావు, బూరగడ్డ హరినాథ్ బాబు, జూపూడి సుభాస్ చంద్రబోస్ తదితరులు పాల్గొన్నారు.

ఆలయ కమిటీ సభ్యులకు నగదు అందజేస్తున్న దాతలు

ప్రభుత్వ పథకాలను వినియోగించుకోవాలి

పామర్రు, న్యూస్‌టుడే : క్రైస్తవులు ఐకమత్యంగా ఉండి ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఏపీ క్రైస్తవ సంక్షేమ సంఘ అధ్యక్షుడు కొల్లాబత్తుల సాల్మన్ పేర్కొన్నారు. సోమవారం స్థానిక చాట్లవానిపురంలోని విజన్ లైఫ్ సెంటరులో నిర్వహించిన పాస్టర్ల సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. క్రైస్తవులకు ప్రత్యేక శ్మశాన స్థలం కేటాయించాలని కోరారు. క్రైస్తవులంతా దైవసేవతో పాటు ప్రజా సేవ కూడా చేయాలని సూచించారు. టి.షాలేము రాజు, పీటర్ సాల్మన్, కె.శ్యామ్యూల్, కె.సునీల్, ఎం.చంటిబాబు పాల్గొన్నారు.

సదస్సుకు హాజరైన పాస్టర్లు

భక్తులకు సదుపాయాలు

అవనిగడ్డ గ్రామీణం : దివిసీమ ప్రాంతంలోని పురాతన కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల కోసం దాతల ఆర్థిక సహకారం రూ.1.20 లక్షలతో పలు అభివృద్ధి పనులు చేపట్టి పూర్తి చేశారు. భోజనశాల వద్ద కుళాయిలు, వంట చేసుకునే ప్రదేశం, నీళ్ల ట్యాంకు తదితర పనులు చేసినట్లు ఆలయ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు మండలి భవన్నారాయణ తెలిపారు.

శ్రీనివాస్‌ను సత్కరిస్తున్న ఆలయ ఉద్యోగి

లంకమ్మ సేవలో కేంద్ర న్యాయశాఖ కార్యదర్శి

అవనిగడ్డ, న్యూస్‌టుడే : స్థానిక గ్రామదేవత లంకమ్మను సోమవారం కేంద్ర ప్రభుత్వ న్యాయశాఖ అధికారి రామిశెట్టి శ్రీనివాస్, ఐఏఎస్, కుటుంబ సమేతంగా దర్శించుకుని పూజలు చేశారు. ఈసందర్భంగా ఆలయ ఉద్యోగులు ఆయన్ను సత్కరించారు. అర్చకులు ప్రసాదం అందించారు.

తాగునీటి సమస్య పరిష్కరించరూ

బందలాయిచెరువు (అవనిగడ్డ, న్యూస్‌టుడే) : స్థానిక బందలాయిచెరువు ఎస్సీ కాలనీలో ప్రజలు రెండు నెలలుగా తాగునీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నారని, వారి సమస్య పరిష్కరించాలని కోరుతూ జై భీమ్‌రావు భారత్ పార్టీ నియోజకవర్గ అధ్యక్షుడు సముద్రాల అంబేడ్కర్ సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎంపీడీవో మరియాదేవికి వినతిపత్రం అందజేశారు. స్పందించిన ఎంపీడీవో వెంటనే పంచాయతీ కార్యదర్శిని పిలిచి సమస్య పరిష్కరించాలని ఆదేశించారు. గోరుముచ్చు అమృతరావు, దిడ్ల ఆనంద్‌కుమార్, బడుగు లంకేశ్వరరావు, రవి పాల్గొన్నారు.

మద్యం గొలుసు దుకాణాలు అరికట్టాలి

అవనిగడ్డ గ్రామీణం: మండలంలోని అశ్వారావుపాలెంలో మూడేళ్లుగా ఐదు ప్రాంతాల్లోని మద్యం గొలుసు దుకాణాలను మూసి వేయించాలని గ్రామస్థులు సంతకాలు చేసిన వినతిపత్రాన్ని నీటి సంఘం అధ్యక్షుడు, తెదేపా గ్రామ అధ్యక్షుడు దాసినేని శ్రీనివాసరావు జేసీ నవీన్‌కు అందజేశారు. సోమవారం మచిలీపట్నంలోని కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. మందుబాబులు మద్యం తాగి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని చెప్పారు.

నిర్మాణ ప్రయత్నాలు విరమించాలి

ఘంటసాల : చిట్టూర్పు ఊరచెరువు సమీపంలో ఇళ్ల మధ్యలో ప్రార్థన మందిర నిర్మాణ ప్రయత్నాలను విరమించాలని సోమవారం తహసీల్దార్ కార్యాలయంలో సర్వే డీటీ శ్రీనివాసరావుకు సీహెచ్ కృష్ణమూర్తి- భవానీ దంపతులు, పి.రమేష్, పి.ఫణికుమార్ వినతిపత్రం అందజేశారు. చిట్టూర్పు ఊరచెరువు సమీపంలో వృద్ధులు, హృద్రోగులు ఉన్నారని.. వారు శబ్దాలు వింటే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని పేర్కొన్నారు. ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తామని సర్వే డీటీ శ్రీనివాసరావు పేర్కొన్నారు.

షాదీఖానా నిర్మాణానికి నిధుల మంజూరుకు వినతి

తోట్లవల్లూరు : తోట్లవల్లూరులో షాదీఖానా నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరుతూ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎండీ ఫరూక్‌కు తెదేపా జిల్లా అధ్యక్షుడు వీరంకి వెంకట గురుమూర్తి ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశామని మైనార్టీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు ఎండి దౌలా సోమవారం తెలిపారు.

పశు వైద్య శిబిరాలు సద్వినియోగం చేసుకోండి

పెదముత్తేవి (కూచిపూడి), న్యూస్‌టుడే : పశు వైద్య శిబిరాలను రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ లింగమనేని రామలింగేశ్వరరావు పేర్కొన్నారు. మండలంలోని పెదముత్తేవిలో సోమవారం జిల్లా పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పశు వైద్య శిబిరాన్ని నిర్వహించారు. పశువులకు పలు రకాల వ్యాధులకు చికిత్సలు చేసి దూడలకు, గొర్రెలకు నట్టల నివారణ మందు వేశారు. మండల పశు వైద్యాధికారి డాక్టర్ మౌర్య, సిబ్బంది సేవలు అందించారు. సర్పంచి ఉప్పలపాటి నాగ ప్రసన్నకుమారి, పాల సొసైటీ అధ్యక్షుడు మురారి కృష్ణకుమారి, సిబ్బంది పాల్గొన్నారు. మొవ్వలో ఏరియా పశు వైద్యాధికారి డాక్టర్ కోసూరు రవీంద్రరావు పశువులకు వైద్యసేవలు అందించారు. సర్పంచి తూము పూర్ణచంద్రరావు, తాతినేని పూర్ణచంద్రరావు, మొవ్వ పీఏసీఎస్ అధ్యక్షుడు మండవ రత్నగిరిరావు, తెదేపా గ్రామ అధ్యక్షుడు ఈడే నాగేశ్వరరావు పాల్గొన్నారు.



మొవ్వలో గొర్రెకు మందు వేస్తున్న వైద్యాధికారి

పమిడిముక్కల : పమిడిముక్కలలో 24 పశువులకు వైద్యం అందించి, గొర్రెలు, మేకలకు నట్టల, కోళ్లకు కొక్కెర వ్యాధి నివారణ టీకాలు వేశారు.

తోట్లవల్లూరు : మండలంలోని రొయ్యూరు పశువులకు టీకాలు వేశారు. ఉయ్యూరు సహాయ సంచాలకుడు రామశేఖర్, సర్పంచి నిమ్మగడ్డ ప్రభుదాస్, పీఏసీఎస్ ఛైర్మన్ లుక్కా రేణుకారావు, తెదేపా నేత ఉప్పులూరి గోపాలకృష్ణ పాల్గొన్నారు.

పెదపాలెం (నాగాయలంక) : ఈనెలాఖరు వరకు నిర్ణీత గ్రామాల్లో పశు వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు పశు వైద్యురాలు పి.ప్రియాంక తెలిపారు. సోమవారం పెదపాలెంలో కోళ్లు, పశువులను పరీక్షించి టీకాలు వేశారు. 20న భావదేవరపల్లిలో శిబిరం నిర్వహిస్తున్నట్లు ఆమె చెప్పారు.

నేటి నుంచి గ్రామాల్లో..: అవనిగడ్డ గ్రామీణం : మండలంలో 20 నుంచి 28 వరకు పశు ఆరోగ్య శిబిరాలను నిర్వహిస్తున్నట్లు మండల పశు వైద్యాధికారి షఫీ చెప్పారు. 20న వేకనూరు శివారు గాజులవారిపాలెం, 22న ఉదయం అశ్వారావుపాలెం, మధ్యాహ్నం రామచంద్రపురం 23న తుంగలవారిపాలెం, రామకోటిపురం, 24న పాత ఎడ్లంక, 27న పులిగడ్డ, అవనిగడ్డ, 28న దక్షిణ చిరువోలులంకలో ఉంటాయని చెప్పారు.

అభివృద్ధి.. సంక్షేమం.. కూటమి ప్రభుత్వ ధ్యేయం

తోట్లవల్లూరు, న్యూస్‌టుడే : అభివృద్ధి.. సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని తెదేపా జిల్లా అధ్యక్షుడు వీరంకి వెంకట గురుమూర్తి పేర్కొన్నారు. సోమవారం ఆయన స్థానికంగా విలేకర్లతో మాట్లాడుతూ తుని నియోజకవర్గం కోటనందూరు మండలం అల్లీపూడి గ్రామానికి చెందిన తెదేపా నాయకుడు, బీసీ నేత లాలం బంగారయ్యను వైకాపా నేతలు అతి కిరాతకంగా హతమార్చారని పేర్కొన్నారు. అధికారం కోల్పోయామని జీర్ణించుకోలేక జగన్‌రెడ్డి.. అలజడులు సృష్టించే కుట్ర... రప్పా రప్పా అంటూ కార్యకర్తలకు పిలుపునిచ్చి దాడులను ప్రోత్సహించడం హేయమైన చర్య అని పేర్కొన్నారు. బీసీలకు చంద్రబాబు నాయుడు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే, అధికారంలోకి వచ్చాక జగన్‌రెడ్డి 24 శాతానికి కుదించారని తెలిపారు. బీసీ ఉప ప్రణాళిక నిధులు రూ. లక్షల కోట్లు దారి మళ్లించి, ఆదరణ పథకం రద్దు చేశారని చెప్పారు. కూటమి ప్రభుత్వం 18 నెలల్లో అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే వైకాపా నాయకులు చూడలేక, రాష్ట్రంలో ఏదొక కుట్రతో అలజడులు సృష్టించి ఇబ్బందులు కలిగించాలని చూస్తున్నారని ఆరోపించారు.

నూతన పాలకవర్గం ఎంపిక

పామర్రు, న్యూస్‌టుడే : పామర్రు మండలం వాసవీ క్లబ్ నూతన పాలకవర్గాన్ని ఎన్నుకున్నామని జోన్ ఛైర్మన్ దోరెడ్ల కోటేశ్వరరావు సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధ్యక్షుడిగా దివ్వెల శివయ్య, ప్రధాన కార్యదర్శిగా కొత్తా మోహన వంశీ, కోశాధికారిగా గూండా రామయ్య ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు చెప్పారు. కార్యక్రమంలో జిల్లా ప్రతినిధులు చిట్టూరి శ్రీనివాసరావు, ఘంటసాల భరతుడు, బొగ్గవరపు సాయిబాబు, పరిశ నాంచారయ్య పాల్గొన్నారు.

అప్పలరాజును విడుదల చేయాలి

గుడివాడ, న్యూస్‌టుడే : రైతుల సమస్యలపై పోరాటం చేసే నేత ఎం.అప్పలరాజుపై రాష్ట్ర ప్రభుత్వం పీడీ యాక్టు అమలు చేసి అరెస్టు చేయడం దారుణమని.. దీన్ని సీపీఎం తీవ్రంగా ఖండిస్తుందని పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు ఆర్‌సీపీ రెడ్డి పేర్కొన్నారు. స్థానిక సుందరయ్య భవన్‌లో అప్పలరాజు అరెస్టును ఖండిస్తూ నిరసన ప్రతులను సోమవారం ఆవిష్కరించారు. సాహితీ స్రవంతి అధ్యక్షుడు లంకా సురేంద్ర, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎస్.సమరం, వడ్డెర వృత్తిదారుల సంఘ జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్.కొండ పాల్గొన్నారు.

దాడిపై కేసు నమోదు చేశాం

పమిడిముక్కల, న్యూస్‌టుడే : 'పమిడిముక్కల పోలీస్‌స్టేషన్ పరిధిలో బీరు సీసాలతో దాడి... ఎస్సీ, ఎస్టీ సెక్షన్లు పరిగణలోకి తీసుకోవాలి' అంటూ సామాజిక మాధ్యమంలో వైరల్ అవుతున్న వార్తపై పమిడిముక్కల సీఐ చిట్టిబాబు స్పందించారు. బాధితుని వాంగ్మూలం మేరకు కేసు నమోదు చేశామన్నారు. తాడంకి మద్యం దుకాణం వద్ద ఘటన జరిగిందని, గాయపడిన మంటాడ ఎస్సీ కాలనీకి చెందిన పెన్మత్స గోపీచంద్ ఈనెల 15న తీవ్రగాయాలతో ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరగా.. అక్కడి వైద్యుల సమాచారం మేరకు తాము విచారణ చేసినట్లు చెప్పారు. తనను తాడంకిలో అడితీ వద్ద రెడ్డిపాలేనికి చెందిన కాలపురెడ్డి రమణ, కాలపురెడ్డి బాబీ పాత గొడవల నేపథ్యంలో కింద పడేసి బీరు సీసాలతో కొట్టినట్లు బాధితుడు తెలిపారన్నారు. దానిపై విచారణ చేసి ఆదివారం కేసు నమోదు చేశామని సీఐ పేర్కొన్నారు.

శతాధిక వృద్ధుడి మృతి

పమిడిముక్కల: పమిడిముక్కలకు చెందిన శతాధిక వృద్ధుడు సుంకర చలపతిరావు (107) సోమవారం మృతి చెందారు. అభ్యుదయ రైతుగా గుర్తింపు పొందిన ఆయన కొద్ది రోజుల వరకు ఆరోగ్యంగా తిరిగారని కుటుంబ సభ్యులు తెలిపారు.

సామాజిక అసమానతలపై కలంతో కవిరాజు పోరాటం

గుడివాడ, న్యూస్‌టుడే : సమాజంలోని సామాజిక అసమానతలపై కలంతో పోరాడిన కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి అని అక్కినేని నాగేశ్వరరావు కళాశాల విశ్రాంత చరిత్ర అధ్యాపకుడు కోగంటి చెన్ను గాంధీబాబు పేర్కొన్నారు. స్థానిక శ్రీనివాస మహల్ సెంటర్‌లోని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ ప్రాంగణంలో భారతీ సమితి ఆధ్వర్యంలో త్రిపురనేని భావ విప్లవ సాహిత్యంపై సదస్సు సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామస్వామి ఆనాడు భారతం, రామాయణం, భాగవతంపై రాసిన వ్యాఖ్యానాలు నాటి సామాజిక స్థితిగతులు.. వాటిలోని లోపాలను ఎత్తి చూపాయన్నారు. త్రిపురనేని రచించిన ఖూనీ నాటకంలోని పలు సన్నివేశాలను నటుడు రాధాకృష్ణ వివరించారు. కార్యక్రమంలో సమితి అధ్యక్ష, కార్యదర్శులు డీఆర్‌బీ ప్రసాద్, మోకా మాధవరావు, సాహితీవేత్తలు డాక్టర్ బండారు శ్యామ్ కుమార్, డైట్ విశ్రాంత ప్రిన్సిపల్ ఎంవీజీ ఆంజనేయులు, వి.వి.రాఘవాచారి, నూలు సాంబశివరావు పాల్గొన్నారు.



మాట్లాడుతున్న విశ్రాంత అధ్యాపకుడు గాంధీబాబు

అదృశ్యమైన వ్యక్తి మృతి

వెంకటాపురం (మోపిదేవి), న్యూస్‌టుడే : ఈనెల 16న ఇంటి నుంచి వెళ్లిన నల్లమిల్లి చంద్రారెడ్డి (60) మృతి చెందాడు. చల్లపల్లి సీఐ ఈశ్వరరావు వివరాల మేరకు.. చల్లపల్లి మండలం పాగోలు గ్రామానికి చెందిన నల్లమిల్లి చంద్రారెడ్డి 16న ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. గాలింపు అనంతరం భార్య పద్మావతి చల్లపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంకటాపురం వద్ద మురుగు కాలువలో మృతదేహం ఉందన్న సమాచారంతో కుటుంబ సభ్యులు వెళ్లి అది చంద్రారెడ్డిదిగా గుర్తించారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.



చంద్రారెడ్డి (పాతచిత్రం)

విద్యార్థులకు పుస్తకాల వితరణ

కూచిపూడి, న్యూస్‌టుడే : మొవ్వ మండలంలో తొమ్మిది పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులకు ప్రేరణ స్ఫూర్తి పుస్తకాలను సోమవారం పంపిణీ చేశారు. ఉపాధ్యాయులు ఉన్నారు.

తాడంకి (పమిడిముక్కల) : స్థానిక జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో సోమవారం జడ్పీటీసీ సభ్యురాలు యేనుగ వెంకట రమణకుమారి ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థులకు పఠన సామగ్రిని అందజేశారు. సర్పంచి జంపాన ధనలక్ష్మి, ప్రధానోపాధ్యాయుడు వైఎస్ఎన్ ప్రసాద్, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు
Cell: 98496 97616

(c) eenadu

కొంటే హాయి.. తింటే హాని

చిన్నారులు తినే చిరుతిండి పదార్థాల్లో హానికరమైన నిషేధించిన రంగులు కలిపిన ఆహారాలను ఏవిధంగా గుర్తించాలి, అలాంటి వాటిని గుర్తిస్తే ఎవరికి ఫిర్యాదు చేయాలో సామాన్యులకు సైతం అవగాహన కల్పించి చైతన్యం కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆహార పరిరక్ష ణలో భాగంగా కలెక్టరేట్ కార్యాలయ ప్రాంగణంలో ఓ స్టాల్ ఏర్పాటు చేసింది. సోమవారం ప్రజాసమస్యల పరిష్కారవేదికకు వచ్చే వారంతా ఈ స్టాల్‌లో వివ రాలు ఆసక్తిగా తెలుసుకుని వెళుతున్నారు.

- ఈనాడు అమరావతి

కలెక్టరేట్‌లో వివిధ పదార్థాల ప్రదర్శన

దుర్గగుడి హుండీ ఆదాయం రూ.2.60 కోట్లు

ఇంద్రకీలాద్రి, న్యూస్‌టుడే: శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం హుండీల్లో భక్తులు సమర్పించిన కానుక లను మల్లికార్జున మహా మండపం ఆరో అంతస్తులో సోమవారం లెక్కించారు. 16 రోజుల కానుకలను లెక్కించగా రూ.2,60,86,479 ఆదాయం వచ్చింది. కానుకలతోపాటు 135 గ్రాముల బంగారం, 2.858 కిలోల వెండి వస్తువు లను భక్తులు మొక్కుల రూపంలో చెల్లించారు. 804 యూఎస్‌ఏ డాలర్లు, 235 యూరోలు, 185 యూఏఈ దిర్హామ్స్, 100 కెనడా డాలర్లు, 25 ఇంగ్లాండ్ పౌండ్లు, 15 ఆస్ట్రేలియా డాలర్లు హుండీల్లో సమర్పించినట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. ఈవో శీనానాయక్ కానుకల లెక్కింపును పర్యవేక్షించారు.

కానుకలు లెక్కిస్తున్న దేవస్థానం సిబ్బంది

నిర్లక్ష్యం మాటేసి.. నిర్దయగా కాటేసి

- 216 జాతీయ రహదారికి నిర్వహణలేమే శాపం
- అడుగడుగునా ప్రమాదాలతో నిత్య నరకం

ఈనాడు, అమరావతి - ఈనాడు డిజిటల్, మచిలీపట్నం

“ కత్తిపూడి-ఒంగోలు(216) జాతీయ రహదారి తరచూ నెత్తురో డుతోంది. ప్రయాణాలు మొదలు పెట్టి ఏళ్లు గడుస్తున్నా.. కనీస మౌలిక వసతులు సమకూర్చడంలో అధికారుల వైఫల్యాలు వెక్కిరిస్తు న్నాయి. అధికారులు, ప్రజాప్రతిని ధులు మేల్కొని దిద్దుబాటు చర్యలు తీసుకోవాల్సిన తరుణమిది. ”

పులిగడ్డ దగ్గర నలుగురిని బలిగొన్న ప్రమాదం

ఏడాది	ప్రమాదాలు	మృతులు	క్షతగాత్రులు
2024-25	94	13	81
2025-26 (ఇప్పటికి)	100	22	78

★ 2025 ఆగస్టులో సీతనపల్లికి చెందిన బసవేశ్వరరావు... కుమారుడిని తేవ డానికి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా చినగట్టు సమీపంలో ఎదురుగా వచ్చిన వాహనాన్ని తప్పించబోయి పక్కనే ఉన్న గొయ్యిలోపడి మృతిచెం దారు. అతడి భార్య, ఇద్దరు కుమారులు ఇంటి పెద్దదిక్కును కోల్పోయారు.

★ కృత్తివెన్ను ప్రధాన కూడలి వద్ద కారు.. ఆగి ఉన్న ఓ లారీని వెనుక నుంచి ఢీ కొట్టడంతో భార్యాభర్తలు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు.

★ నిరుడు తెనాలివాసి సందీప్.. మోపిదేవిలో తన కుమారుడి నామక రణానికి కారులో వస్తూ.. పులిగడ్డ వద్ద ఎదురుగా వచ్చిన లారీని బలంగా ఢీ కొట్టారు. సందీప్ తల్లిదండ్రులు అరుణ, రవీంద్ర మోహన్‌బాబు.. పిల్లలు సాత్విక(5), రెండు నెలల పసికందు అక్కడే చనిపోయారు. సందీప్, అతడి భార్య పల్ల వికి తీవ్రగాయాలయ్యాయి.

ప్రధాన కారణాలివే..

❖ సెంట్రల్ డివైడర్ లేక వాహనాలు నియం త్రణ లేకుండా వెళుతున్నాయి. ❖ చాలాచోట్ల వీధి దీపాలు ఉన్నా వెలగవు. కొన్నిచోట్ల అసలే లేవు. ❖ దారంచున కంచె లేక నిత్యం పశువులు రోడ్డుపైనే తిరుగుతూ వాహనాలకు అడ్డుప డుతున్నాయి. ❖ చిన్నపాటి మరమ్మతులూ లేక మలు పులో ద్విచక్రవాహనాలు అదుపు తప్పు తున్నాయి. ❖ దుకాణాలు దారి అంచు వరకూ ఉండటం, లారీలు దారి మీదే ఆపడం, హెచ్చరిక, సూచిక బోర్డు లలేమి.

రెండేళ్లు.. 35 మరణాలు..

గత రెండేళ్లలో 194 ప్రమాదాలు జరగగా 35 మంది ప్రాణాలు వదిలారు. 159 మంది గాయాల పాలయ్యారు.

చల్లపల్లి మండలం కస్తాన్‌పాలెం దగ్గర ప్రమాదకర బ్లాక్ స్పాట్. ఇక్కడ గత మూడేళ్లలో 6 ప్రమాదాలు జరిగితే ఆరుగురు చనిపోయారు.

కృత్తివెన్ను.. అంటే దడే..

నిరుడు ఒక్క కృత్తివెన్ను మండ లంలోనే 11 మంది మృత్యువాతపడ్డారు. ఏడాది కిందట సీతన పల్లి సనేబి సెంటర్‌లో రెండు కార్లు ఎదురెదు రుగా ఢీ కొట్టడంతో ఐదుగురు బలయ్యారు.

ఇదండీ లెక్క
- రహదారి: 216
- పరిధి: 58 కిమీ
- నిత్యం రద్దీ: 10 వేలపైగా వాహనాలు

ఎన్‌హెచ్ అధికారులు ఏమంటున్నారు..?

త్వరలో రహదారిని నాలుగు వరుసలకు విస్తరిస్తాం. అవసరాలకు అను గుణంగా విద్యుత్తు, డివైడర్లు, హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేస్తాం.

బ్లాక్ స్పాట్లు

బందరు పరిధి	పెడన	బంటుమిల్లి	ఘంటసాల	చల్లపల్లి
హుస్సేన్ పాలెం, హర్షా కళాశాల	నందమూరు, తోటమూల	పెందుర్రు, పెందుర్రు రైస్ మిల్	లంకపల్లి, జీలగలదిండి	కస్తాన్ పాలెం

జేఈఈ మెయిన్‌కు వేళాయె

కానూరు, తాడిగడప, న్యూస్‌టుడే: ప్రతిష్టా త్మక విద్యాసంస్థలు ఐఐటీలు, ఎన్ఐటీలలో ప్రవేశం నిమిత్తం నిర్వ హించే జేఈఈ(జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్) మెయిన్‌కు సంబంధించిన అడ్మిట్ కార్డులు ఎన్‌టీఏ వెబ్‌సైట్‌లో ఉంచారు. ఈ ప్రవేశ పరీక్ష తొలి సెషన్ ఈ నెల 21 నుంచి 29 వరకు జరగనుంది. ప్రస్తుతం 21, 22, 23, 24 తేదీల్లో పరీక్షలు జరిగే అభ్యర్థులకు ప్రస్తుతం అడ్మిట్ కార్డులు విడుదల చేశారు.

ఉమ్మడి కృష్ణా జిల్లా సమాచారం
- **పరీక్ష రాసే విద్యార్థులు:** 37,200
- **పరీక్ష కేంద్రాలు:** 9
- **పరీక్షల తేదీలు:** 21, 22, 23, 24, 28 (పేపర్-1 రోజూ రెండు షిఫ్టులు) ★ 29న బీఆర్క్, ప్లానింగ్ (పేపర్-2 పరీక్ష ఒకే సెషన్ ఉదయం 9 నుంచి 12.30 గంటల వరకు)
- **పరీక్ష విధానం:** ఆన్‌లైన్
- **ఉదయం:** 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకు.

పరీక్ష కేంద్రాలకు ఇవి తప్పనసరి.. ★ ఎన్‌టీఏ వెబ్‌సైట్ నుంచి తీసుకున్న అడ్మిట్ కార్డు ★ ఒక పాస్ పోర్టు సైజ్ ఫొటో ★ ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసిన గుర్తింపు కార్డు ఒరిజినల్ కాపీ ★ ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకెళ్లకూడదు ★ ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు.

2026లో చేసిన మార్పులివే

- జీవీ రావు, గణితశాస్త్ర నిపుణుడు, జీఎం, శారద విద్యాసంస్థలు

పరీక్షా కేంద్రం వద్ద ఫేషియల్ రిక గ్నిషన్, ఫింగర్ ప్రింట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు. సెక్షన్ బీలో గతంలో ఉన్న ఛాయిస్ విధానాన్ని తొలగించి, అందులోని మొత్తం 5 న్యూమరికల్ ప్రశ్నలకు తప్పనిసరిగా సమాధానాలు రాయాలి. పరీక్ష కేంద్రాలకు ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకెళ్లకూడదు.

పరీక్ష కేంద్రాలను ముందురోజే చూసుకోవాలి

- మద్దినేని మురళీకృష్ణ, ఈజీఎం, శ్రీచైతన్య విద్యాసంస్థలు

పరీక్ష కేంద్రాలు మొత్తం 9 ఉన్నాయి. కొన్ని నగర పరిధిలో ఉన్నాయి. కొన్ని కొంత దూరంలో ఉన్నాయి. పరీక్ష రోజుకు ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి. అయాన్ సెంటర్లు నాలుగు ఉన్నాయి. తికమకపడకుండా ముందుగా ఏ సెంటరో స్పష్టంగా తెలుసుకోవాలి. లేకుంటే పరీక్ష రోజు ఇబ్బంది పడాల్సి వస్తుంది. ట్రాఫిక్ సమస్యను దృష్టిలో ఉంచుకుని గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి.

దొంగల ముఠా.. ఎక్కడ?

- విశాఖ నుంచి బొకారాలో పరారైనట్లు నిర్ధారణ
- నాలుగు బృందాలతో నిర్విరామంగా అన్వేషణ

ఈనాడు - అమరావతి: విజయవాడ నగరంలోని ఓ ఎలక్ట్రానిక్స్ షోరూమ్‌లో చోరీకి పాల్పడిన దొంగల ముఠా కోసం పోలీసులు ముమ్మరంగా అన్వేషిస్తున్నారు. చోరీకి తెగబడింది ఆరుగురు సభ్యుల బిహార్ ముఠాగా పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చి దర్యాప్తు చేస్తున్నారు. వీరు వెళ్లేందుకు అవకాశం ఉన్న అన్ని ప్రాంతాలకు వాయు, రైలు మార్గాల్లో ప్రత్యేక బృందాలను పంపించారు.

సీసీ ఫుటేజీలో గుర్తించిన నిందితులు

అణువణువూ నిశిత పరిశీలన..: బెజవాడలో మొబైల్స్‌ను చోరీ చేసి రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌లో విశాఖలో దిగారు. అక్కడి నుంచి మరో రైలు ఎక్కినట్లు గుర్తించారు. కేసు దర్యాప్తు కోసం నాలుగు ప్రత్యేక బృందాలను సీపీ రాజశేఖర్‌బాబు ఏర్పాటు చేశారు. ఓ బృందం విశాఖపట్నం వెళ్లింది. అక్కడి రైల్వేస్టేషన్‌లో సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలించగా.. దొంగలు రత్నాచల్ దిగిన తర్వాత, గంటపాటు మరో రైలు కోసం ఎదురుచూశారు. ఇంతలో బొకారో ఎక్స్‌ప్రెస్ రావడంతో అందులో ఎక్కినట్లు నిఘా కెమెరాల్లో నిక్షిప్తమైంది. దీంతో ఒక బృందాన్ని ఆగమేఘాలపై విమానం ద్వారా పట్నా పంపించారు. మరో మూడు బృందాలను దొంగల ముఠా దిగేందుకు ఆస్కారం ఉన్న కాన్పూర్, గోరఖ్‌పూర్, తదితర ప్రాంతాలకు రైలులో పంపారు. అక్కడకు వెళ్లిన ప్రత్యేక బృందాలు.. రైల్వేస్టేషన్లు, బస్టాండ్లలోని సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాలను ఆమూలాగ్రం పరిశీలిస్తున్నారు. వీటితోపాటు అక్కడి క్రైమ్ పోలీసులతోనూ సమన్వయంతో పనిచేస్తూ స్థానికంగా గాలిస్తున్నారు.

న్యాట్‌గ్రిడ్‌లో చిత్రాల వడపోత: చోరీకి పాల్పడిన ముఠాలో ఆరుగురు సభ్యుల చిత్రాల సీసీ కెమెరాల్లోని పుటేజీ ద్వారా పోలీసులు తీసుకున్నారు. వీరి ఫొటోలను న్యాట్‌గ్రిడ్‌లో అప్‌లోడ్ చేసి వడపోస్తున్నారు. గతంలో వీరిపై నమోదైన కేసులు ఉంటే.. వీరి వివరాలు వచ్చే అవకాశం ఉంది. ఈ కోణంలో నిర్విరామంగా ప్రయత్నిస్తున్నారు. మరోవైపు.. దొంగల ముఠా చేసిన ఫోన్ కాల్ వివరాల కోసం వందలాది కాల్స్‌ను విశ్లేషిస్తున్నారు. ఇలా అన్ని మార్గాల్లో ముఠా ఆచూకీ రాబట్టేందుకు శ్రమిస్తున్నారు.

పారదర్శకంగా రబీ ఈ-పంట నమోదు

ఎన్టీఆర్ కలెక్టరేట్, న్యూస్‌టుడే : రబీ (2025-26)లో ఈ-పంట నమోదు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు వ్యవసాయ శాఖ సంక్షిప్త సమాచార సేవ (ఎస్.ఎం.ఎస్.)ల ఆధారిత మూడు దశల రైతు సమాచార విధానాన్ని అమలు చేస్తున్నట్టు డీఏవో విజయకుమారి సోమవారం తెలిపారు. పంట నమోదు సంఖ్య, పంట రకం, విస్తీర్ణం, ధ్రువీకరణ లింక్ తదితరాలను సంక్షిప్త సమాచారం (ఎస్.ఎం.ఎస్.) ద్వారా తెలియజేస్తారు. దానిలో ఉన్న లింక్ ద్వారా లేదా స్థానిక రైతు సేవా కేంద్రాల్లో వివరాలు చూసుకుని పంట నమోదు సరిగా ఉందో లేదో నిర్ధారించుకోవచ్చు. ఏవైనా తప్పులు ఉంటే ఆన్‌లైన్‌లో అభ్యంతరాలు నమోదు చేయవచ్చు. నమోదు సరిగా ఉంటే అంగీకరించవచ్చని వివరించారు.

ఆర్టీసీకి సంక్రాంతి బొనాంజా!

- పండగ ప్రయాణాలతో భారీగా పెరిగిన ఆదాయం
- ఉమ్మడి జిల్లాలో 12 రోజుల్లో రూ.18.19 కోట్ల రాబడి

ఈనాడు - అమరావతి: సంక్రాంతి ప్రయాణాలు ఆర్టీసీకి భారీ ఆదాయం తెచ్చిపెట్టాయి. ఉమ్మడి జిల్లాలో జనవరి 8 నుంచి 19 వరకు నడిపిన బస్సు సర్వీసులకు రూ.18.19 కోట్ల మేర ఆదాయం వచ్చింది. స్త్రీశక్తి నేపథ్యంలో గతేడాదితో పోలిస్తే రాబడి భారీగా పెరిగింది. సెలవులకు ముందు, తర్వాత వారాంతాలు రావడం కూడా ఆర్టీసీకి కలిసి వచ్చిందని అధికారులు చెబుతున్నారు.

ఆదాయం (రూ.కోట్లలో)

జిల్లా	నిరుడు	ఈ ఏడాది	పెరుగుదల
ఎన్టీఆర్	12.83	15.53	2.7
కృష్ణా	2.32	2.66	0.34

వారాంతాలు.. స్త్రీశక్తితో రాబడి

★ ఉమ్మడి జిల్లాలో పండగ ప్రయాణాలకు సగటున రోజుకు 735 ప్రత్యేక బస్సులు నడిపారు. ఇవికాక 1,012 వరకు సాధారణ సర్వీసులు తిప్పారు. బస్సులు సుమారు 40 లక్షల కిలోమీటర్లు ప్రయాణించాయి.

★ జనవరి 10 నుంచి 13 వరకు ఎక్కువ బస్సులు కేటాయించారు. ఈ రోజుల్లో ఉమ్మడి జిల్లాలో రోజుకు వెయ్యి బస్సులు తిరిగాయి. రోజుకు రూ.1.5-2 కోట్ల ఆదాయం వచ్చింది. సెలవులకు అనుబంధంగా వారాంతాలు రావడంతో ఎక్కువ రోజులు ప్రత్యేక బస్సులు నడిపే అవకాశం వచ్చింది. దీంతో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, విశాఖ, రాయలసీమ తదితర ప్రాంతాలకు ప్రత్యేక సర్వీసులు నడిపారు.

★ నిరుడు ఇదే స్థాయిలో బస్సులు నడపగా 12 రోజులకు రూ.15.15 కోట్లు ఆదాయం రాగా.. ఈసారి రూ.3.04 కోట్లు పెరిగి రూ.18.19 కోట్లకు చేరింది. ఎన్టీఆర్ జిల్లా నుంచి రూ.15.53 కోట్లు, కృష్ణా జిల్లా నుంచి రూ.2.66 కోట్లు రాబడి వచ్చింది.

★ ఆదాయం పెరగడానికి వారాంతాలు, ఆదివారం అమావాస్య కావడంతో కొందరు సోమవారమూ ప్రయాణాలు చేశారు.

★ స్త్రీ శక్తి పథకం నేపథ్యంలో మహిళా ప్రయాణికులు ఈసారి బస్సుల్లో ప్రయాణానికి మొగ్గు చూపారు. పండగ ప్రయాణాల్లో స్త్రీశక్తి అనుమతి ఉన్న బస్సుల్లో 70 శాతంపైగా మహిళా ప్రయాణికులున్నారు.

రివార్డు పాయింట్ల పేరుతో వల

- గడువు ముగుస్తోందంటూ సైబర్ నేరగాళ్ల సందేశాలు
- ఏపీకే ఫైల్ పంపి నిలువు దోపిడీకి యత్నం

మధురానగర్, న్యూస్‌టుడే

‘మీ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.9999ల రివార్డు పాయింట్లు ఈ రోజుతో గడువు తీరుతోంది. బ్యాంక్ ఆఫ్ ఇండియా రివార్డ్ యాప్ ఇన్‌స్టాల్ చేసుకుని క్లెయిమ్ చేసుకోండి. మీ ఖాతాలో నగదు జమ అవుతుంది...’ అంటూ సోమవారం కొందరికి ఇలాంటి సందేశాలు వచ్చాయి. దాని కిందనే ‘బీఓఐ మొబైల్.ఏపీకే ఫైల్‌ను కూడా పంపించారు. ఇది వైరస్ ఫైల్ అని సైబర్ క్రైం పోలీసులు హెచ్చరిస్తున్నారు. బ్యాంక్ నుంచి వచ్చిన సందేశమే అనుకుని, దాన్ని క్లిక్ చేస్తే మీ ఖాతాలు ఖాళీ అవుతాయని సూచిస్తున్నారు. గతంలో ఎస్‌బీఐ పేరుతో ఏపీకే వైరస్ ఫైల్స్ పంపి సైబర్ నేరగాళ్లు మోసాలకు తెగబడగా.. తాజాగా బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరుతో రావడం గమనార్హం.

‘బ్యాంక్ ఆఫ్ ఇండియా’ పేరుతో వచ్చిన సందేశం ఇదే..

హ్యాక్ అయితే...

ఎవరైనా ఈ ఏపీకే ఫైల్ క్లిక్ చేస్తే వెంటనే వారి ఫోన్ హ్యాక్ అవుతుంది. వారి చరవాణి నంబరు పేరు మారి ‘బీఓఐ’గా అవుతుంది. ఆ నంబరుకు ఉన్న కాంటాక్ట్స్ అన్నింటికీ ఆటోమెటిక్‌గా ఈ ఏపీకే ఫైల్, సందేశం వెళ్లిపోతుంది. హ్యాక్ అయిన చరవాణి నంబరు ఏదైనా వాట్సాప్ గ్రూపుల్లో ఉంటే.. వారందరికీ కూడా ఇవి వెళ్లిపోతాయి. సదరు వాట్సాప్ గ్రూప్ కూడా పేరు మారిపోతుంది.

ఏం చేయాలంటే....

బ్యాంక్, బీమా సంస్థలు ఏవైనా రివార్డు పాయింట్లను ఇలా వాట్సాప్‌లో పంపరు. ఏపీకే పేరుతో ఫైల్ వచ్చిందంటే.. అది సైబర్ నేరగాళ్ల పన్నాగమే అని గుర్తుంచుకోవాలని పోలీసులు చెబుతున్నారు. ఎవరైనా పొరపాటున దాన్ని క్లిక్ చేస్తే.. సదరు చరవాణి నంబరుతో అనుసంధానమై ఉన్న బ్యాంక్ ఖాతాలను, సదరు బ్యాంక్ టోల్‌ఫ్రీ నంబర్లకు ఫోన్ చేసి మీ ఖాతాలను ఫ్రీజ్ చేయించుకోండి. ఫోన్‌ను ఫ్యాక్టరీ రీసెట్ చేయండి. 1930కు ఫోన్ చేయవచ్చు. లేదా సమీపంలోని సైబర్ క్రైం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి వారి సలహాలు తీసుకోండి. ఒక వేళ మీ ఖాతాల నుంచి డబ్బులు పోతే 1930కి ఫిర్యాదు చేయండి. తర్వాత ఈ మెయిల్ పాస్‌వర్డ్‌లు, యూపీఐ పాస్‌వర్డ్‌లు మార్చుకుంటే మేలు.

కొండవాగు భూమిలో అక్రమ తవ్వకాలు

గొల్లపూడి, న్యూస్‌టుడే : కొత్తూరు తాడేపల్లిలో మట్టి తవ్వకాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. పగలు, రాత్రి అని లేకుండా భారీ ఎత్తున తవ్వకాలు చేపడుతున్నారు. ప్రశ్నించిన రైతులపై బెదిరింపులకు దిగుతున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి...విజయవాడ గ్రామీణ మండలం కొత్తూరు తాడేపల్లిలో సర్వే నం.266/1ఏ సమీపంలో కొండ వాగు భూమి ఉంది. సర్వే నం.266/1లో మట్టి తవ్వకాలకు గతంలో తహసీల్దారు నిరభ్యంతర పత్రం ఇచ్చారు. అయితే... దాన్ని చూపిస్తూ సమీపంలోని కొండ వాగు భూమిలో తవ్వకాలు చేస్తున్నారు. ఆ భూమి ప్రభుత్వ ఆధీనంలో ఉండగా అనుమతులు లేకుండా ఏ విధమైన తవ్వకాలు చేయరాదు. అయినప్పటికీ లెక్క చేయకుండా తవ్వేస్తుండగా రైతులు గమనించి నిర్వాహకులను ప్రశ్నించారు. తమ ఇష్టం వచ్చినట్లుగా తవ్వుతామని, ప్రశ్నించడానికి మీరెవరంటూ? వారు ఎదురుతిరిగి మీ చేతనైంది చేసుకోండన్నారు. దీంతో రైతులు, గ్రామస్థులు రెవెన్యూ, మైనింగ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో వారు సోమవారం తవ్వకాలు జరుగుతున్న ప్రాంతానికి వచ్చి పరిశీలించారు. అనుమతి పత్రాలు చూపాలని నిర్వాహకులను అడగ్గా వారి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో తవ్వకాలను నిలిపేశారు. ఆరు టిప్పర్లు, ఒక జేసీబీని సీజ్ చేశారు.

కొత్తూరు తాడేపల్లిలో సీజ్ చేసిన వాహనాలు

ప్రథమ వర్ధంతి

మనసంతా మమతల మాధుర్యం..
మనిషి అంతా మంచితనం..
ఎడతెగని వాత్సల్యం..
అసలు సిసలు నవనీత హృదయం..
మా ఉనికి, ఊపిరి,
ఉత్సాహం మీరే..
మా ప్రగతి, ప్రేరణ మీరే..
మా నుండి భౌతికంగా
దూరమై నేటికి ఒక సంవత్సర
కాలం అయిననూ
మీ మధుర జ్ఞాపకాలు
మరువలేము. మీ పవిత్ర
ఆత్మకు శాంతి చేకూరాలని
భగవంతుని ప్రార్థిస్తూ..

కీ॥శే॥ శ్రీమతి దండమూడి పద్మజరాణి గారు
జననం : 31-10-1960, మరణం : 31-01-2025

భర్త : దండమూడి శివరామప్రసాదు

తండ్రి - తల్లి: నూతక్కి మోహన్‌రావు - బేబి సరోజిని
అన్నయ్య: నూతక్కి వెంకట రాజశేఖర్ - హేమలత
తమ్ముడు: నూతక్కి లక్ష్మీనందన్ - జయశ్రీ

కుమార్తెలు - అల్లుళ్ళు: బాల్లు అవంతి - జయకృష్ణ; వల్లభనేని గాయత్రి - వంశీకృష్ణ
వియ్యంకులు - వియ్యపురాండ్రు: బాల్లు రామకృష్ణ - లక్ష్మీసుజాత; వల్లభనేని శేషగిరిరావు - స్వర్ణలక్ష్మి

మనుమలు: శ్రీవైభవ్‌కృష్ణ, అభినవ్ సత్యకృష్ణ, శ్రీమురారి, మనుమరాలు : ప్రేరణ

ప్రథమ వర్ధంతి: ది. 20-01-2026 మంగళవారం విజయవాడ యన్.టి.ఆర్. కాలని, దండమూడి భాస్కరరావు వీధి, యం.యన్.ఆర్. లైబ్రరీ హాల్ నందు జరుపబడును.

ప్రజాసహకారంతో ప్రమాద మరణాల నియంత్రణ

ప్రచార పత్రాలు ఆవిష్కరిస్తున్న జేసీ ఇలక్కియా, ఆర్డీవోలు మాధురి, బాలకృష్ణ, ఆర్టీవో వెంకటేశ్వరరావు

ఎన్టీఆర్ కలెక్టరేట్, న్యూస్‌టుడే : రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి తక్షణ వైద్య సాయం అందించడం ద్వారా మరణాలు తగ్గించవచ్చని, దీనికి ప్రజల సహకారం అవసరమని జేసీ ఎస్.ఇలక్కియా సూచించారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తీసుకెళితే కేసుల్లో ఇరుక్కుంటామని చాలా మంది ఆందోళన చెందుతున్నారని, కేంద్రం రహవీర్ (గుడ్ సమరిటన్) చట్టాన్ని తీసుకొచ్చిన నేపథ్యంలో ఎవరూ భయపడాల్సిన పనిలేదన్నారు. క్షతగాత్రులకు వైద్య సేవలు అందించడంలో మొదటి గంట (గోల్డెన్ అవర్) ఎంతో ముఖ్యమన్నారు. రోడ్డు ప్రమాద సమాచారాన్ని ఫోన్ ద్వారా పోలీసులకు లేదా అత్యవసర సర్వీసులకు తెలియజేసిన వారు, క్షతగాత్రులను ఆస్పత్రుల్లో చేర్పించిన వారు తమ పేరు లేదా వ్యక్తిగత సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. దీని కోసం ఎవరూ ఒత్తిడి చేయరని చెప్పారు. రవాణా శాఖాధికారులు రూపొందించిన గుడ్ సమరిటన్ పోస్టర్‌ను నగరంలోని కలెక్టరేట్‌లో సోమవారం ఆమె ఆవిష్కరించి, మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నందిగామ, తిరువూరు ఆర్డీవోలు కె.బాలకృష్ణ, కె.మాధురి, ఆర్టీవో కె.వెంకటేశ్వరరావు, మోటార్ వాహనాల తనిఖీ అధికారులు ఎ.ఉదయ శివప్రసాద్, డి.వి.రమణ, మహమ్మద్ అలీ తదితరులు పాల్గొన్నారు.

కలెక్టరేట్‌లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు

ఎన్టీఆర్ కలెక్టరేట్, న్యూస్‌టుడే : కలెక్టర్ జి.లక్ష్మీశ ఆదేశాలతో నగరంలోని కలెక్టరేట్ పింగళి వెంకయ్య సమావేశ మందిర వరండాలో సహాయ కేంద్రాన్ని (హెల్ప్ డెస్క్) సోమవారం ఏర్పాటు చేశారు. వివిధ రకాల సేవల కోసం ఇక్కడికి వస్తున్న ప్రజలకు ఎవరిని సంప్రదించాలి.. ఎటు వెళ్లాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు. దీనిపై ఈ నెల 15వ తేదీన ‘కలెక్టరేట్‌లో హెల్ప్ డెస్క్ ఏదీ?’ శీర్షికన ‘ఈనాడు’లో ప్రచురితమైన కథనానికి కలెక్టర్ సత్వరమే స్పందించారు. ప్రత్యేకంగా డెస్క్ ఏర్పాటు చేసి, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ స్థాయి ఉద్యోగిని అందుబాటులో ఉంచారు. రెవెన్యూ క్లినిక్, పీజీఆర్ఎస్ వేర్వేరు వేదికలుగా జరగడంతో.. ఏ సమస్యకు ఎటు వెళ్లాలనే విషయాలను హెల్ప్ డెస్క్ ద్వారా ప్రజలు తెలుసుకున్నారు. కలెక్టరేట్‌లోని వివిధ సెక్షన్లు ఎక్కడ ఉన్నాయి, అక్కడికి ఎలా వెళ్లాలనేది తెలుసుకోవడానికి ఇది మార్గదర్శిగా ఉపకరించింది. జి.కొండూరు మండలం కవులూరుకు చెందిన ఒక రైతు, విజయవాడ గ్రామీణ మండలం నున్న గ్రామానికి చెందిన ఒక మహిళ.. ఇలా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు హెల్ప్ డెస్క్‌లో సంప్రదించి, అర్జీలు ఎక్కడ ఇవ్వాలనే విషయాన్ని తెలుసుకున్నారు.

హెల్ప్ డెస్క్‌లో ప్రజలు అడిగిన సమాచారం తెలియజేస్తున్న ఉద్యోగి

ఈనాడు కథనానికి స్పందన

In the memory of
Shri. CHINTHAPALLI KUTUMBA RAO (Bujji)

“Forever in our hearts, always in our prayers.”

1958 -2006

Annayya,
We missed your kindly look and your friendly smile on your 68th Birthday
- Srikanth Jasti, CMD

SUN INTERNATIONAL INSTITUTE OF TOURISM & MANAGEMENT
VISAKHAPATNAM HYDERABAD
23 YEARS OF EXCELLENCE

(c) eenadu

క్రీడలు జాతీయ సమైక్యతకు నిదర్శనం

క్రీడాకారిణులను పరిచయం చేసుకుంటున్న మంత్రి సుభాష్, ఎమ్మెల్యేలు రాము, వెంకట్రావు తదితరులు

గుడివాడ, న్యూస్‌టుడే : క్రీడలు జాతీయ సమైక్యతకు నిదర్శనమని, క్రీడలు ఆడితే క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి, కృష్ణా జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. గుడివాడ నందమూరి తారక రామారావు క్రీడా ప్రాంగణంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో 69వ జాతీయ అండర్- 14 కబడ్డీ పోటీలు సోమవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. తొలుత క్రీడల ర్యాలీను గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము హోమియో ప్రభుత్వ వైద్య కళాశాల నుంచి రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ రావి వెంకటేశ్వరరావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన సభలో మంత్రి సుభాష్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి అసెంబ్లీలో పబ్జీ ఆడుకుంటుంటే.. గుడివాడలో కొడాలి నాని క్యాసినో నిర్వహించారన్నారు. కానీ నేడు గుడివాడలో దేశంలోని చిన్నారుల ప్రతిభను ప్రోత్సహించేందుకు ఎస్జీఎఫ్ వారితో జాతీయ కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇదీ.. గత ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి మధ్య వ్యత్యాసం అన్నారు. పోటీల్లో కేవీఎస్, ఎన్‌వీఎస్, విద్యాభారతి, సీబీఎస్ఈ, సీఐఎస్‌సీఈ, 22 రాష్ట్రాల నుంచి మొత్తం 27 జట్లు, మొత్తం 400 మంది క్రీడాకారులు, 200 మంది జట్ల కోచ్‌లు, మేనేజర్లు పాల్గొన్నారు. తొలిరోజు తెలంగాణ, ఎన్‌వీఎస్ జట్ల మధ్య, ఆంధ్రప్రదేశ్, ఉత్తరాఖండ్ మధ్య మ్యాచ్‌లు మొదలయ్యాయి. ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, శాప్ ఛైర్మన్ ఎ. రవి నాయుడు తదితరులు పాల్గొన్నారు.

అర్జీదారుల సంతృప్తే.. పనితీరుకు గీటురాయి

రెవెన్యూ క్లినిక్‌లో ప్రజల సమస్యలు తెలుసుకుంటున్న జేసీ ఇలక్కియా

ఎన్టీఆర్ కలెక్టరేట్, న్యూస్‌టుడే : ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్), రెవెన్యూ క్లినిక్ ద్వారా అందిన ప్రతి అర్జీలోని సమస్యలను పరిశీలించి నిబద్ధతతో, నాణ్యతతో పరిష్కరించాలని జేసీ ఎస్. ఇలక్కియా సూచించారు. అర్జీదారుల సంతృప్తే అధికారుల పని తీరుకు గీటురాయి అని ఆమె పేర్కొన్నారు. నగరంలోని కలెక్టరేట్ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన రెవెన్యూ క్లినిక్‌లో ప్రజలు, రైతుల సమస్యలు తెలుసుకున్నారు. పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని ఏపీస్ రెడ్డి వీసీ హాలులో నిర్వహించారు. మొత్తం 133 వినతులు అందినట్లు జేసీ తెలిపారు. వీటిలో రెవెన్యూ క్లినిక్‌కు 62, పీజీఆర్ఎస్‌కు 71 అర్జీలు అందాయి. ఇందులో పురపాలక శాఖకు 18, పోలీసు, పీఆర్ శాఖలకు 16 చొప్పున, మిగతావి వివిధ శాఖలకు వచ్చాయి. డీఆర్వో ఎం. లక్ష్మీనరసింహం, తిరువూరు, నందిగామ ఆర్డీవోలు కె. మాధురి, కె. బాలకృష్ణ, వార్డు, గ్రామ సచివాలయాల జిల్లా అధికారిణి జి. జ్యోతి, కలెక్టరేట్ ఏవో ఎస్. శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

దుర్గగుడి అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయండి

ఇంజినీరింగ్ అధికారులకు సూచనలిస్తున్న ఈవో శీనానాయక్

ఇంద్రకీలాద్రి, న్యూస్‌టుడే: దుర్గగుడిలో చేపట్టిన అభివృద్ధి పనులు నిర్ణీత లక్ష్యంలోపు పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులకు ఈవో శీనా నాయక్ ఆదేశించారు. సోమవారం రూ. 65 కోట్లతో చేపట్టిన అన్నప్రసాద కేంద్రం, ప్రసాదాల పోటు, ఎలివేటెడ్ క్యూలైన్ల నిర్మాణ పనుల పురోగతిని ఇంజినీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. దసరా, భవానీ దీక్షల విరమణ సందర్భంగా తాత్కాలికంగా నిలిపి వేసిన పనులు వేగవంతం చేయాలని సూచించారు. 2028లో రానున్న కృష్ణా పుష్కరాలు దృష్టిలో పెట్టుకొని శాశ్వత ప్రాతిపదికన మాస్టర్ ప్లాన్‌కు అనుగుణంగా పనులు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో ఈఈ రాంబాబు, డీఈ రవీంద్ర, ఏఈ మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.

పూజ మండపాలు తనిఖీ.. దుర్గగుడిలో పూజ మండపాలను ఈవో శీనానాయక్ తనిఖీ చేశారు. భక్తుల మనోభావాలను గౌరవించేలా ఆర్జిత సేవలు నిర్వహించాలని అర్చకులకు సూచించారు. ఆలయ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడం, నాణ్యమైన పూజ ద్రవ్యాల వినియోగం, భక్తుల సూచనలు, సలహాలను స్వీకరించాల్సిన బాధ్యత అందరిపై ఉందని చెప్పారు. శ్రీచక్రన వావరణార్చన, కుంకుమ పూజలను ఈవో పరిశీలించారు.

సిక్సర్లు కొట్టిన ఉత్సాహం

'ఈనాడు' సెంట్రల్ ఆంధ్రా ప్రాంతీయ స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం

పోటీల ప్రారంభ సమావేశంలో మాట్లాడుతున్న తుళ్లూరు డీఎస్పీ మురళీకృష్ణ, వేదికపై 'ఈనాడు' గుంటూరు యూనిట్ ఇన్‌ఛార్జి వెంకటేశ్వర్లు, ధనిక్ భారత్ ప్రతినిధి బండ్లమూడి శ్రీనివాసరావు, చలపతి ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ నాగశ్రీనివాసరావు

గుంటూరు క్రీడలు, తాడికొండ, న్యూస్‌టుడే: 'ఈనాడు' ఆధ్వర్యంలో మోతడక చలపతి ఇంజినీరింగ్ కళాశాలలోని హిల్‌వ్యూ స్టేడియంలో ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ ప్రజెంట్స్ ఈనాడు స్పోర్ట్స్ లీగ్ (ఈఎస్ఎల్) సెంట్రల్ ఆంధ్రా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ పోటీలు సోమవారం ప్రారంభమయ్యాయి. సీనియర్స్ విభాగంలో గుంటూరు-పశ్చిమ గోదావరి, జూనియర్స్ విభాగంలో గుంటూరు-కృష్ణా జట్లు తలపడ్డాయి. తుళ్లూరు డీఎస్పీ మురళీకృష్ణ, ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ ప్రతినిధి బండ్లమూడి శ్రీనివాసరావు, 'ఈనాడు' గుంటూరు యూనిట్ ఇన్‌ఛార్జి వెంకటేశ్వర్లు క్రీడాకారుల్ని పరిచయం చేసుకుని పోటీలు ప్రారంభించారు. ఈసందర్భంగా డీఎస్పీ మురళీకృష్ణ మాట్లాడుతూ యువతలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు 'ఈనాడు' ఎన్నో ఏళ్లుగా క్రికెట్ పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. క్రీడల్లో పాల్గొనడం వల్ల విద్యార్థుల్లో శారీరక దారుఢ్యం పెంపొందడంతో పాటు క్రమశిక్షణ అలవడతాయన్నారు. ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ ప్రతినిధి బండ్లమూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రస్తుతం యువత చిన్న వయసులోనే మత్తు పదార్థాలకు ఆకర్షితులవుతున్నారని, క్రీడల్లో రాణిస్తే వాటికి దూరంగా ఉంటారని తెలిపారు. క్రీడల్లో విద్యార్థులను భాగస్వాములను చేసేందుకు పోటీల నిర్వహణకు ప్రోత్సాహం అందిస్తున్నామని పేర్కొన్నారు. క్రీడల ద్వారా విద్యార్థుల్లో చిన్ననాటి నుంచే గెలుపు, ఓటములను సమానంగా తీసుకోవడం అలవాటవుతుందన్నారు. 'ఈనాడు' గుంటూరు యూనిట్ ఇన్‌ఛార్జి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ క్రీడాకారుల్లో ప్రతిభ వెలికితీసేందుకు 'ఈనాడు' నిర్వహిస్తున్న పోటీలకు ధనిక్ భారత్ ఎడ్యుకేషన్, చలపతి విద్యా సంస్థల యాజమాన్యాలు ఎంతగానో సహకరిస్తున్నాయని తెలిపారు. క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటాలని పిలుపునిచ్చారు.

EENADU SPORTS LEAGUE 2025

Title Sponsor: ధనిక్ భారత్ విద్యా సంస్థలు IIT-JEE | NEET
Protein Partner: నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ (Non-Govt. Public Charitable Trust) NECC
Regional Sponsor: City Chalapathi Institute of Technology AUTONOMOUS MOTHADAKA CAMPUS
Gift Partner: KL (DEEMED TO BE UNIVERSITY)
Beverage Partner: CMR SHOPPING MALL The joy of life
Digital Partner: ఈనాడు.నెట్ · ETV BHARAT
TV Partner: ETV ఆంధ్రప్రదేశ్
Organised by ఈనాడు

సీనియర్స్‌లో విజేతగా నిలిచిన పశ్చిమ గోదావరి జట్టు

పశ్చిమ గోదావరి జట్టు జయకేతనం

మొదటి మ్యాచ్ సీనియర్స్ విభాగంలో పశ్చిమ గోదావరి-గుంటూరు జిల్లా జట్ల మధ్య జరిగింది. టాస్ గెలిచిన పశ్చిమ గోదావరి జట్టు బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన గుంటూరు జట్టు 16 ఓవర్లలో 99 పరుగులకే ఆలౌటైంది. తర్వాత పశ్చిమ గోదావరి జట్టు 12.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 102 పరుగులు చేసి విజయాన్ని సొంతం చేసుకుంది. జయంత్ సాయి 22 బంతుల్లో 26 పరుగులు, 4 వికెట్లు తీసి జట్టుకు విజయాన్ని అందించాడు. గుంటూరు బౌలర్లు శ్రీహరి మూడు, ఆదిత్య 2 వికెట్లు తీసినా పశ్చిమ గోదావరి జట్టు గెలుపును ఆపలేకపోయారు.

ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ స్టార్ క్రికెటర్ ఆఫ్ ది మ్యాచ్

జయంత్ సాయి

సాయిరామ్

జూనియర్స్‌లో గెలుపొందిన కృష్ణా జిల్లా జట్టు

అదరగొట్టిన కృష్ణా జట్టు

రెండో మ్యాచ్ జూనియర్స్ విభాగంలో కృష్ణా-గుంటూరు జిల్లా జట్ల మధ్య జరిగింది. టాస్ గెలిచిన గుంటూరు జిల్లా జట్టు బౌలింగ్‌ను ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన కృష్ణా జిల్లా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 190 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇచ్చింది. అనంతరం గుంటూరు జట్టు 16 ఓవర్లలో 90 పరుగులకే ఆలౌటైంది. భారీ తేడాతో కృష్ణా జట్టు ఘన విజయం సాధించింది. సాయిరామ్ 40 బంతుల్లో మూడు ఫోర్లు, మూడు సిక్స్‌లు బాది 56 పరుగులు చేయడంతో పాటు బౌలింగ్‌లో 2 వికెట్లు తీశాడు. ఆల్‌రౌండ్ ప్రతిభతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

నేడు జరిగే మ్యాచ్‌ల షెడ్యూల్

వేదిక: చలపతి ఇంజినీరింగ్ కళాశాలలోని హిల్‌వ్యూ స్టేడియం, మోతడక

సీనియర్స్: **మొదటి మ్యాచ్..** నెల్లూరు × పశ్చిమ గోదావరి

రెండో మ్యాచ్.. కృష్ణా × ప్రకాశం

జూనియర్స్: **మొదటి మ్యాచ్..** ప్రకాశం × పశ్చిమ గోదావరి

రెండో మ్యాచ్.. నెల్లూరు × కృష్ణా

ధర వరలు

వంకాయలు-24/28, టమాటా-18, బెండ-24, పచ్చిమిర్చి-32, కాకర-40, బీర-28, క్యాలీ ఫ్లవర్-25/20, క్యాబేజి-22, క్యారెట్-35, దొండ-46, బంగాళదుంప-22, ఉల్లిపాయలు-24, గోరుచిక్కుళ్లు-32, దోస-30/40, సొర-12, పొట్ల-30, అరటికాయ-7/8, చామదుంప-24, అల్లం-66, మునగ-10/12, ఆకు కూరలు (కట్ట)-2.50, కంద-44, బీట్ రూట్-26, కీరదోస-30, బీన్స్-65, క్యాప్సికమ్-62, చింతకాయలు-60, నిమ్మ (డజను)-18/24, కొత్తిమీర-5/10, పుదీనా-5/15, ముల్లంగి-8, పచ్చిమామిడి-20/22 (నిన్నటివి). నగరంలోని రైతు బజార్లలో ఈ ధరలు (రూ.ల్లో) వర్తిస్తాయి. **- ఎన్టీఆర్ కలెక్టరేట్, విజయవాడ**

'అభివృద్ధి చూసి ఓర్వలేకే విష ప్రచారం'

పటమట, న్యూస్‌టుడే: రాష్ట్రంలో అభివృద్ధి చూసి ఓర్వలేకే వైకాపా నాయకులు విష ప్రచారం చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ బోర్డు ఛైర్మన్ పోతుల బాలకోటయ్య మండిపడ్డారు. సోమవారం విజయవాడ గురునానక్ కాలనీలోని ఎన్టీఆర్ భవన్‌లో ఆయన మాట్లాడుతూ... వైకాపా పునాదే శవ రాజకీయాలతో ప్రారంభమైందని అన్నారు. పాత పగలతో పల్నాడు జిల్లాలోని పిన్నెల్లి గ్రామంలో జరిగిన సంఘటనకు వైకాపా రాజకీయ రంగులు అద్ది సామాజిక మాధ్యమాల్లో కూటమి ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తోందని అన్నారు. ఆ ఘటనపై ఇప్పటికే పోలీసులు స్పందించి నిందితుడిని అరెస్ట్ చేశారని తెలిపారు. పిన్నెల్లి ఘటన గురించి మాట్లాడుతున్న వైకాపా నేతలు.. . ఐదేళ్ల వైకాపా పాలనలో డాక్టర్ సుధాకర్ తదితరులపై జరిగిన దాడుల గురించి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వైకాపా పాలనలో దళితులపై జరిగిన హత్యలు, దాడులు, అత్యాచారాలను కప్పిపుచ్చుకునేందుకే... ప్రస్తుతం జరిగిన వ్యక్తిగత ఘర్షణను కూటమి ప్రభుత్వంపై నెడుతున్నారని పేర్కొన్నారు. నాయకులు పేరం భుజంగరావు, అమరావతి ఉద్యమ నాయకుడు మామిడి సత్యం పాల్గొన్నారు.

మూడో రోజూ అదే రద్దీ

హనుమాన్‌జంక్షన్ నుంచి వాహనాల మళ్లింపు

రాకపోకలను నియంత్రిస్తున్న ట్రాఫిక్ పోలీసులు

విజయవాడ నేరవార్తలు, న్యూస్‌టుడే : సంక్రాంతి పండగ ముగిసినా జాతీయ రహదారులపై వాహనాల రద్దీ కొనసాగుతూనే ఉంది. మూడో రోజు సోమవారం కూడా హైదరాబాద్ మార్గంలో వాహనాల సంఖ్య గణనీయంగా పెరిగింది. ట్రాఫిక్ పోలీసులు.. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నారు. వాహనాలను నియంత్రించారు. డ్రోన్లతో నిఘా ఉంచారు. విజయవాడ నగరంలో రద్దీ ఎక్కువ కావడంతో విశాఖపట్నం వైపు నుంచి వచ్చే భారీ వాహనాలను దారి మళ్లించి హనుమాన్‌జంక్షన్, నూజివీడు, మైలవరం మీదుగా పంపించారు. చోదకులు పోలీసులకు సహకరించాలని అధికారులు కోరుతున్నారు.

తమిళనాడు క్రీడాకారిణులకు అత్యధిక పతకాలు

విజేతలతో రవినాయుడు, వివిధ రాష్ట్రాల సంఘ ప్రతినిధులు

విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే: స్థానిక ఐజీఎంసీ స్టేడియంలోని టెన్నిస్ కాంప్లెక్స్‌లో నాలుగు రోజుల పాటు నిర్వహించిన అస్మిత ఖేలో ఇండియా సౌత్ జోన్ సాఫ్ట్ టెన్నిస్ లీగ్ సోమవారం ముగిసింది. తమిళనాడు క్రీడాకారిణులు అత్యధిక పతకాలు కైవసం చేసుకున్నారు. ★ సోమవారం ముగిసిన సబ్ జూనియర్స్ డబుల్స్‌లో తమిళనాడుకు చెందిన శ్రీమతి, అనిలా జోడీ ప్రథమ, శ్రుతిలయ, రిషిక జోడీ ద్వితీయ, సన్మాతి, రిత్యా జోడీ, కనిష్క, మధు జోడీ సంయుక్తంగా తృతీయ స్థానం కైవసం చేసుకున్నారు. ★ జూనియర్స్‌లో తమిళనాడుకు చెందిన సాధన, నరుమూగయ్ జోడీ ప్రథమ, నిషాలిని, తమిళ్వజి జోడీ ద్వితీయ, తమిళనాడుకు చెందిన జానిని, అక్షిత జోడీ, కర్ణాటకకు చెందిన ధరణి, తహ జోడీ సంయుక్తంగా తృతీయ స్థానం సాధించారు. ★ సీనియర్స్‌లో తమిళనాడుకు చెందిన రాగశ్రీ, శ్వేత జోడీ ప్రథమ, శరణ్య, హమృత జోడీ ద్వితీయ, కర్ణాటకకు చెందిన సోనిక, నిధి జోడీ, తమిళనాడుకు చెందిన పూర్వ, శ్రీమతి జోడీ సంయుక్తంగా తృతీయ స్థానం సొంతం చేసుకున్నాయి. ★ ముగింపు కార్యక్రమానికి శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు ముఖ్యఅతిథిగా హాజరై విజేతలకు పతకాలు బహూకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటువంటి పోటీల ద్వారా మహిళల్లో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు మరింత పెరుగుతాయని అన్నారు. మహిళా సాధికారత కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో కృషి చేస్తున్నాయని పేర్కొన్నారు. ★ కార్యక్రమంలో భాజపా రాష్ట్ర మీడియా ఇన్‌ఛార్జి పాతూరి నాగభూషణం, భాజపా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, వివిధ రాష్ట్రాల సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు. జాతీయ అమెచ్యూర్ సాఫ్ట్ టెన్నిస్ సమాఖ్య నుంచి నేరుగా విజేతల బ్యాంకు ఖాతాల్లోకి నగదు జమ అవుతుందని నిర్వాహకులు ప్రకటించారు.

బ్రాయిలర్ ధరలు (కిలో 1కి రూ.లలో)

వెన్‌కాబ్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర -157 రిటైల్ ధర 184 చికెన్ విత్ స్కిన్ -267 చికెన్ స్కిన్‌లెస్ - 304.

అమరావతి పౌల్ట్రీ ఫార్మర్స్ & ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర - 180, 189, 200 చికెన్ విత్ స్కిన్ - 350 చికెన్ స్కిన్‌లెస్ - 360.

ప్రకటన

నా క్లయింటు, మెస్సర్స్ దుర్గా కమర్షియల్ కార్పొరేషన్, డోరు నెం. 27-6-173/1, అన్నపూర్ణ మరియు శకుంతల థియేటర్స్, ప్రకాశం రోడ్డు, గవర్నరుపేట, విజయవాడ-2, రిజిష్టర్ భాగస్వామ్య సంస్థ, రిజిష్టర్ నెం. 3390/1981, తరపున మేనేజింగ్ పార్టనర్ శ్రీ అడుసుమిల్లి పవన్ కుమార్, తండ్రి కృష్ణ మోహనరావు వారి నుండి సంజాయిషీ పొంది యావన్మందికి తెలియచేయునది ఏమనగా,

మా సంస్థలోని భాగస్తుడైన శ్రీ అడుసుమిల్లి లోక సత్య రత్న కుమార్, తండ్రి కృష్ణ మోహనరావు, విజయవాడ వాస్తవ్యుడు, మా సంస్థనుండి ది.31-12-2025న వారి వ్యక్తిగత కారణములచే వైదొలిగియున్నారని, సదరు తేది నుండి మిగిలిన భాగస్వాములైన శ్రీమతి అడుసుమిల్లి వెంకట సీతామహాలక్ష్మి, భర్త (లేటు) మోహన రామదాసు మరియు శ్రీ అడుసుమిల్లి పవన్ కుమార్, తండ్రి కృష్ణమోహనరావు గార్లచే యథావిధిముగా సంస్థ కార్యకలాపములను కొనసాగించబడుచున్నవని, శ్రీ అడుసుమిల్లి లోక సత్య రత్న కుమార్ గారికి సంస్థ కార్యకలాపములతో ఎటువంటి సంబంధములేదని యిందుమూలంగా యావన్మందికి తెలియచేయడమైనది.

K. VENKATARAMULU
S.VIJAYA LAKSHMI
Advocates,
Door No.11-267/10, Beeruvala Street, Polakampadu village, Tadepalli Mandal, Guntur District-522 501,
Cell No.6302504564.

విజయవాడ,
తేది.17-01-2026

OFFICE OF THE EXECUTIVE ENGINEER
AP EDUCATION & WELFARE INFRASTRUCTURE DEVELOPMENT CORPORATION, NTR DISTRICT, VIJAYAWADA

'E' Procurement Short Tender Notice

Short Tender Notice No. 07/DB/EE/APEWIDC/NTR/2025-26, Dated 19-01-2026.

Tenders are invited for Construction of Toilet Block to S.W. Hostels at NTR District Works of 4 Nos. **(Vide NIT. Nos. 18 to 21)** of APEWIDC., Division in NTR District on e-procurement platform of Government of Andhra Pradesh. Further Details are can be viewed 'E' procurement market place i.e., **www.apeprocurement.gov.in.**

Bid Document Downloading Start Date from: 20-01-2026.
Bid Document Downloading End Date : 27-01-2026 up to 3.00 PM.
Bid Submission Closing Date : 27-01-2026 up to 4.00 PM.
Bid Opening Date : 27-01-2026 @ 4.30 PM.

Note: Tender Published through online Executive Engineer, APEWIDC, Krishna, Machilipatnam

Sd/- Executive Engineer, APEWIDC, NTR, Vijayawada

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి.. ఇద్దరికి తీవ్ర గాయాలు

నీరజకు సపర్యలు చేస్తున్న స్థానికులు

జి.కొండూరు, న్యూస్‌టుడే : హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తూ సంక్రాంతికి ఇంటికొచ్చి సరదాగా తల్లిదండ్రులతో గడిపి, తిరిగి వారితో కలిసి రైల్వేస్టేషన్‌కు వెళ్లే క్రమంలో రోడ్డు ప్రమాదానికి గురై తల్లి మృతి చెందగా, కుమార్తె పరిస్థితి విషమంగా మారిన సంఘటన ఇది. పోలీసుల సమాచారం మేరకు.. మైలవరం గ్రామానికి చెందిన మల్లెల జమలేశ్వరరావు, భార్య నాగలక్ష్మి(50), కుమార్తె నీరజతో కలిసి ద్విచక్ర వాహనంపై కొండపల్లి రైల్వేస్టేషన్‌కు బయలుదేరారు. ఈ క్రమంలో చెవుటూరు బైపాస్ జాతీయ రహదారి-30పై శివసాయి హోటల్ సమీపంలోకి రాగానే ఎదురుగా వచ్చే లారీ ముందున్న కారును ఓవర్‌టేక్ చేసే క్రమంలో లారీ అతివేగంతో అదుపు తప్పి బైకును బలంగా ఢీకొట్టింది. దీంతో దానిపై ప్రయాణిస్తున్న ముగ్గురు తలో దిక్కుకు పడిపోగా జమలేశ్వరరావుకు కుడి చేతికి గాయమైంది. భార్య నాగలక్ష్మికి రెండు కాళ్లు విరిగిపోయి చికిత్స పొందుతూ మృతి చెందింది. కుమార్తె నీరజ రెండు కాళ్లకు బలమైన గాయాలై పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న జి. కొండూరు ఎస్సై సతీష్ కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను అంబులెన్స్‌లో విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన లారీని పోలీస్ స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఎంపీ మిథున్‌రెడ్డి హాజరు మినహాయింపు కోరుతూ పిటిషన్ దాఖలు

విజయవాడ (సూర్యారావుపేట), న్యూస్‌టుడే : మద్యం ముడుపుల కేసులో విచారణాధికారి ఎదుట హాజరును మినహాయింపు కోరుతూ వైకాపా ఎంపీ మిథున్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విజయవాడలోని అనిశా న్యాయస్థానంలో సోమవారం విచారణ జరిగింది. మిథున్‌రెడ్డి ప్రతి సోమవారం, శుక్రవారం సిట్ ఎదుట హాజరు కావాల్సి ఉంది. ఇందులో భాగంగా ఈ నెల 23, 26 తేదీల్లో హాజరు కావాల్సి ఉండగా.. ఆ రోజుల్లో పార్లమెంటు సమావేశం, గణతంత్ర దినోత్సవం ఉన్నందుల విచారణాధికారి ఎదుట హాజరుకు మినహాయింపు ఇవ్వాలని ఎంపీ కోరారు. దీనిపై విచారణ చేపట్టిన అనిశా న్యాయస్థానం.. కౌంటర్ దాఖలు చేయాలని సిట్‌ను ఆదేశించింది. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.

రోణక్‌కుమార్, అనిల్ చోక్రా కస్టడీపై..

మద్యం ముడుపుల కేసులో నిందితులైన రోణక్‌కుమార్, అనిల్ చోక్రాలను కస్టడీకి ఇవ్వాలంటూ సిట్ దాఖలు చేసిన పిటిషన్‌పై అనిశా న్యాయస్థానం సోమవారం విచారణ చేపట్టింది. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం.. తీర్పును రిజర్వ్ చేసింది. మరోవైపు రోణక్‌కుమార్, అనిల్ చోక్రాలు తమకు బెయిల్ ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేయగా.. దాన్ని కూడా అనిశా న్యాయస్థానం విచారణ జరిపి, కౌంటర్ దాఖలు చేయాలని సిట్‌ను ఆదేశించింది.

చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పిటిషన్ నేటికి వాయిదా

మద్యం ముడుపుల కేసులో 38వ నిందితుడు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి వెన్నునొప్పికి మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమంలో చికిత్స చేయించుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఉత్తర్వులు జారీ చేసేందుకు కోర్టు మంగళవారానికి వాయిదా వేసింది.

నకిలీ మద్యం కేసులో బెయిల్ పిటిషన్లు..

ఈనాడు - అమరావతి: నకిలీ మద్యం కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై విచారణ వాయిదా పడింది. జనార్దనరావు (ఏ1), జగన్మోహన్‌రావు (ఏ2), బాలాజీ (ఏ3), తలారి రంగయ్య (ఏ14) దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లు సోమవారం విజయవాడలోని ఎక్సైజ్ కోర్టులో విచారణకు వచ్చాయి. వీటిని తదుపరి వాదనల నిమిత్తం ఈనెల 21కి వాయిదా వేశారు. ఈ కేసులో సయ్యద్ హాజి (ఏ5), కట్టా రాజు (ఏ6), మిథున్‌దాస్ (ఏ9), అంతదాస్ (ఏ10), షేక్ అల్లా బక్ష్ (ఏ16) వేసిన బెయిల్ పిటిషన్లపై ఎక్సైజ్ పోలీసులు కౌంటర్లు దాఖలు చేశారు. వాదనల నిమిత్తం 21కి కోర్టు వాయిదా వేసింది. జినేష్ (ఏ24), శిబు (ఏ25) కస్టడీకి ఇవ్వాలని పోలీసుల పిటిషన్లపై వాదనల కోసం 22కి వాయిదా వేశారు. మరో నిందితుడు సుదర్శన్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై వాదనల నిమిత్తం వచ్చే నెల 9కి న్యాయాధికారి వాయిదా వేశారు. ప్రస్తుతం నిందితుడు మద్యంతర బెయిల్‌పై ఉన్న సంగతి తెలిసిందే.

వంశీ అనుచరులకు బెయిల్

పటమట, న్యూస్‌టుడే: హత్యాయత్నం కేసులో వైకాపా నాయకుడు వల్లభనేని వంశీ అనుచరులకు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. గత ఏడాది జులైలో తనపై హత్యాయత్నానికి పాల్పడ్డారని నూతక్కి సునీల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు... గత ఏడాది డిసెంబర్ 17న వంశీతో పాటు అతని ఏడుగురి అనుచరులపై మాచవరం పోలీసులు కేసు నమోదు చేశారు. వంశీతో పాటు మరొకరికి గతంలోనే బెయిల్ మంజూరు చేయగా... సోమవారం మిగిలిన ఆరుగురికి 12వ ఏడీజే కోర్టు బెయిల్ ఇచ్చింది. తేలప్రోలు రాము, కొమ్మా కోట్లు ఇదే కేసులో నెల్లూరు జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉండి బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోగా.. అనగాని రవి, రంగా, శేషు, ప్రభుకాంత్ ముందస్తు బెయిల్ దాఖలు చేసుకున్నారు. సోమవారం విచారణ చేపట్టిన న్యాయాధికారి వారందరికీ బెయిల్ మంజూరు చేశారు.

91.9 FM Vijayawada 91.9 Mee FM
ఈఎఫ్ఎమ్ కార్యక్రమాలు
సోమవారం నుంచి శుక్రవారం

కార్యక్రమము	ప్రసార వేళలు
ఉషోదయం	ఉ. 5 - ఉ. 7
ఈ-మార్నింగ్స్	ఉ. 7 - ఉ. 11
నువ్వా నేనా	ఉ. 11 - మ. 2
సత్యభామ	మ. 2 - సా. 5
లైట్ తీస్కో	సా. 5 - రా. 9
సరదాగా కాసేపు	రా. 9 - రా. 12
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా. 12 - తె. 5

/Eenadufm
For Advertising on Eenadu FM Contact
8008003297

దంత వైద్యుల పోస్టుల భర్తీకి దరఖాస్తులు

విజయవాడ వైద్యం: విజయవాడ ప్రభుత్వ దంత వైద్య కళాశాలలో సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి అర్హుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని ప్రిన్సిపల్ డా. కె. శ్రీనివాసరావు సోమవారం రాత్రి ఓ ప్రకటనలో తెలిపారు. ఆర్థోడాంటిక్స్, ప్రోస్టోడాంటిక్స్, ఓరల్ అండ్ మాక్సిల్లోఫేసియల్ సర్జరీ, పబ్లిక్ హెల్త్ డెంటిస్ట్రీ, కన్జర్వేటివ్ డెంటిస్ట్రీ అండ్ ఎండోడాంటిక్స్, ఓరల్ పాథాలజీ, ఓరల్ మెడిసిన్ అండ్ రేడియాలజీ, పిరియోడాంటిక్స్, పెడోడాంటిక్స్ విభాగాలకు అర్హత గల అభ్యర్థులు ఈ నెల 29న కళాశాల ప్రాంగణంలో జరిగే ఇంటర్వ్యూకు హాజరుకావాలని కోరారు. మరిన్ని వివరాలకు దంత వైద్య కళాశాల, విజయవాడ వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.

EENADU Classifieds

BUSINESS SERVICES

బంగారం కొనబడును. బ్యాంకులలో, ఇతర ప్రైవేట్ సంస్థలలో తాకట్టులో ఉన్నమీ బంగారం విడిపించి అధిక ధరకు కొనబడును. (స్పాట్ క్యాష్) ✆ 87907 41166

బంగారం కొనబడును. బ్యాంకులలో ఇతర ప్రైవేట్ సంస్థలలో తాకట్టులో ఉన్న మీ బంగారం విడిపించి ఈరోజు మార్కెట్ ధరకు కొనబడును. స్పాట్‌క్యాష్. ✆ 81422 92071

REAL ESTATE

FLAT FOR SALE

Ready to Occupy 3BHK E/F 1340 S.Ft. Flat No: 2003. 2nd Floor with Nice Parking, Divis Palace, Ramachandra Nagar, VJA. ✆ 90329 62307

LAND FOR SALE

2 ఎకరాల 20 సెంట్లు చేపల చెరువు అమ్మకం. దొడ్డనపూడి గ్రామం కాళ్ల మండలం, భీమవరం, ప.గో. జిల్లా. సెల్: 850040 5678, 98859 12559

JOBS

ప్రముఖ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీలో పనిచేయుటకు టెలీకాలర్స్ కావలెను. Age:18-30 Yrs. ✆ 89777 96932.

స్వగృహ ఫుడ్స్‌లో పనిచేయుటకు Customer Care, లేడీ ఎగ్జిక్యూటివ్ మరియు బిల్లింగ్ ఆపరేటర్స్ కావలెను. MG రోడ్ VJA. ✆ 81425 45000.

Wanted Male Admin Incharges Qualification any Degree. Age Limit 25 to 45 Years (Mustbe Married) Salary upto: 20,000/-. Working Location: Master MInds College. Vijayawada. Contact: 96761 96218.

Kandasami Kanjivaram Required Exp. Sales Person at Kandasami Kanchi pattu Saree Store Poranki, VJA. Minimum Exp: 5 Years. ✆ 99666 99995

NTR, కృష్ణాలలో జగ్గయ్యపేట, కైకలూరు, పామర్రు, అవనిగడ్డ, గుడివాడలో మార్కెటింగ్‌కు PROలు కావలెను. జీతం : 40K, 50K,60K ✆ 89195 20094

Only For Retires. ప్రముఖ MNC Co.లో వర్క్ ఫ్రంహోం కొరకు ఆల్‌రిటైర్డ్ ఎంప్లాయీస్, స్టేట్,సెంట్రల్, బ్యాంకర్స్, టీచర్స్, VRS, Ex.సర్వీస్ మెన్ కావలెను. ఏజ్: 50-75. Sal+ PF+ ESI. ✆ 63045 72665

కావలెను. B.Sc. కెమిస్ట్రీ, ITI, డిప్లొమా ఎలక్ట్రానిక్ పురుషులు మరియు స్త్రీలు, వయస్సు:25, జీతం: 12000 & 20,000. విజయవాడ స్థానికం మాత్రమే ✆ 98856 61244

ప్రముఖ సర్జికల్ షాపు నందు పనిచేయుటకు Male పర్సన్స్ కావలెను. నక్కల్‌రోడ్, విజయవాడ. Contact: 93900 85121, 98483 37979.

BOOK YOUR COLOUR CLASSIFIED ₹1200/- (5 Lines) PH: 98496 97616
ప్రకటనలపై జి.ఎస్.టి. 5% అదనం

STAFF కావలెను
విజయవాడలో ప్రముఖ STAR HOTELలో పనిచేయుటకు స్టోర్ ఇన్‌ఛార్జ్ మరియు GYM TRAINER కావలెను.
R.V.Hotels ✆91729 17247

Exp. నర్సులు/ ఆయాలు/ వార్డ్ బాయ్స్ కావలెను. జీతం: Rs: 20,000/- నుండి 25,000/- వరకు. కూకట్‌పల్లిలో Hyd ✆ 6302532832, 8019117633.

మ్యారేజ్ సంస్థకు కంప్యూటర్ నాలెడ్జ్ గల ఫిమేల్ ఇన్‌ఛార్జ్ జీతం: 20k & రిసెప్షనిస్ట్ -15k, డిగ్రీ. అశోక్ నగర్, VJA. ✆ 87905 99799.

SECURITY GUARDS

విజయవాడ, నందిగామ, జగ్గయ్యపేట వద్ద పనిచేయుటకు సెక్యూరిటీ సూపర్ వైజర్స్&గార్డ్స్ కావలెను. జీతం:15వేలు-20వేలు, ఫ్రీ రూం, PF, ESI కలదు. ✆ 97044 14427, 96407 65488

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

(c) eenadu

తిరువూరు
● తిరువూరు ● మైలవరం

ఫెర్రీ వద్ద తాగునీటి పైప్‌లైనుకు పనులు

ఇబ్రహీంపట్నం, న్యూస్‌టుడే : ఇబ్రహీంపట్నం రక్షిత తాగునీటి పథకం నుంచి ఫెర్రీకి వెళ్లే మంచినీటి ప్రధాన పైపులైను మరమ్మతులకు గురైంది. దీనిపై స్పందించిన తాగునీటి సరఫరా, పురపాలిక సిబ్బంది ఆ పైప్‌లైన్‌కు మరమ్మతులు నిర్వహించారు. కౌన్సిలర్లు, తెదేపా నాయకులు పనులు పర్యవేక్షించారు.

త్రీడీ ప్రింటింగ్‌పై విద్యార్థులకు శిక్షణ

మైలవరం : స్థానిక లకిరెడ్డి హనిమిరెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పీఎం ఉష పథకంలో భాగంగా త్రీడీ ప్రింటింగ్‌పై శిక్షణా కార్యశాలను ప్రిన్సిపల్ పి.రంగారావు సోమవారం ప్రారంభించారు. బ్లాక్ బక్ ఎడ్యుకేషన్ సహకారంతో రెండ్రోజుల పాటు కార్యశాలను నిర్వహించనున్నట్లు వివరించారు. త్రీడీ ప్రింటింగ్ విద్యార్థుల భవిష్యత్తుకు దోహదపడుతుందన్నారు. ఐక్వాక్ సమన్వయకర్త బి.సుభాషిణి, రిసోర్స్‌పర్సన్ అజయ్, ఐటీసీ సమన్వయకర్త ఉమాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం

ఎ.కొండూరు(గంపలగూడెం), న్యూస్‌టుడే : ఇటీవల ఎ.కొండూరు మండలం కంభంపాడు జడ్పీ ఉన్నత పాఠశాలలో 2000-01లో పదో తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తమతో కలిసి చదువుకున్న మండలంలోని గొల్లమందలకు చెందిన వీరమళ్ల దాసు కరోనాతో మృతి చెందినట్లు తెలుసుకుని నివాళులర్పించారు. అతని కుటుంబానికి తమ వంతు సాయం అందించాలని నిర్ణయించుకుని సహాధ్యాయుల నుంచి సేకరించిన రూ.26 వేలు నగదును దాసు కుటుంబానికి అందజేశారు. పూర్వ విద్యార్థులు బంగారయ్య, సురేష్ బాబు, శ్రీను, గౌరమ్మ, సంగీత, నాగమణి, నూర్జహాన్ పాల్గొన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

తిరువూరు: 98853 28820 మైలవరం: 80085 74705

స్పందన: తిరువూరు పట్టణం 4వ వార్డులోని డ్రెయిన్లలో మట్టి, చెత్త పేరుకుందని స్థానికుడు సాయి శ్రీనివాస్ సమస్యను 'ఈనాడు' మేమున్నాం.. మీకు తోడుగా ద్వారా మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన మున్సిపల్ శానిటరీ అధికారి సంతోష్ పారిశుద్ధ్య సిబ్బందిని పంపించి డ్రెయిన్లను శుభ్రం చేయించారు. ★ తిరువూరు పట్టణం 6వ వార్డులోని డ్రెయిన్లలో వ్యర్థాలు పేరుకుని మురుగు పారుదలకు ఆటంకంగా ఉందని స్థానికుడు మోహనకృష్ణ సమస్యను 'మేమున్నాం.. మీకు తోడుగా' ద్వారా మున్సిపల్ అధికారులకు తెలిపారు. దీనిపై స్పందించిన మున్సిపల్ శానిటరీ అధికారి పారిశుద్ధ్య కార్మికులను పంపించి శుభ్రం చేయించి బ్లీచింగ్ చల్లించారు. **- న్యూస్‌టుడే, తిరువూరు**

బాల్య వివాహాలు సమాజానికి శాపం

ఇబ్రహీంపట్నం, న్యూస్‌టుడే : బాల్య వివాహాలు సమాజానికి, కుటుంబ వ్యవస్థకు శాపమని ఐసీడీఎస్ సూపర్‌వైజర్ మాధవి అన్నారు. బాల్య వివాహాల అనర్థాలపై అవగాహన కార్యక్రమాన్ని ఇబ్రహీంపట్నం ఫెర్రీలో ఐసీడీఎస్ సోమవారం నిర్వహించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాల్య వివాహాల రహితంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలని ప్రభుత్వం యోచిస్తోందన్నారు. అందులో భాగంగానే ప్రతి గ్రామంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. అనంతరం ఆ ప్రాంతానికి చెందిన వారితో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో నవీన, రవిదత్త, అంగన్‌వాడీ కార్యకర్తలు ధనలక్ష్మి, అచ్చమ్మ, శివలీల తదితరులు పాల్గొన్నారు.

సరికొత్త మార్పులు.. రైతుల ఆశలు

ఆరుతడి పంటల సాగుకే కర్షకులు మొగ్గు

మైలవరం, న్యూస్‌టుడే

ఆరుతడి పంటల సాగు దిశగా అన్నదాతలు అడుగులేస్తున్నారు. గత మూడేళ్లలో మొక్కజొన్న సాగు గణనీయంగా పెరగ్గా, దాళ్వాకు ప్రత్యామ్నాయంగా మారి రైతుల ఆశలకు జీవం పోస్తోంది. రబీలో అక్కడక్కడా వరి, మినుము వంటివి సాగు చేస్తున్నా ఆరుతడి సాగు విధానంలో సరికొత్త మార్పులను తెచ్చింది. మైలవరం నియోజకవర్గ వ్యాప్తంగా రబీలో నాగార్జున సాగర్ కాలువలను ఆసరా చేసుకుని దాళ్వా వరి సాగు చేయడం నాలుగు దశాబ్దాలుగా పరిపాటిగా మారింది. అయితే దశాబ్దం నుంచి సాగర్ నుంచి నీటి సరఫరా ఒడిదుడుకుల పాలవుతుండటంతో అడపాదడపా దాళ్వా సాగు చేసిన, ఆరుతడి వైపు రైతులు దృష్టి సారించలేక పోయారు. అయితే మూడు, నాలుగేళ్లుగా మార్కెటులో మొక్కజొన్న విత్తనాలకు గిరాకీ ఏర్పడటం, కనీసం రాబడి వస్తుండడంతో క్రమేపీ సాగు పెరిగింది. ఈ ఏడాది కూడా సాగర్ నీటి సరఫరా అంతగా లేకపోయినా, వర్షాలకు భూగర్భ జలాలు పెరగడంతో బోర్లపై ఆధారపడి ఎక్కువ మంది మొక్కజొన్న, మినుము తదితర పంటల సాగుకు మరలారు.

విత్తనాలకు గిరాకీ: మొక్కజొన్నలను ప్రధానంగా కోళ్లు, పశువులకు దాణాగా వినియోగిస్తున్నారు. కోళ్ల పరిశ్రమ పల్లెల్లోనూ విస్తరించడంతో రైతులు పండించిన పంటను వ్యాపారులే నేరుగా వారి కోళ్లఫారాలకు తరలించుకుంటున్నారు. మరో వైపు విత్తన తయారీ కంపెనీలు గత నాలుగేళ్లుగా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నాయి. విత్తనాల మొదలు ఇతర పెట్టుబడి ఖర్చుల్లో సింహ భాగం ముందస్తుగానే రైతులకు చెల్లిస్తున్నాయి. దాంతో పెట్టుబడి ఖర్చులకు ఇబ్బంది లేకపోవడంతో ప్రస్తుతం సాగవుతున్న మొక్కజొన్నలో సంస్థలతో ఒప్పందాలు చేసుకుని, మూడొంతులు విత్తనాల కోసమే సాగు చేస్తున్నారు. ఈ క్రమంలో క్వింటాకు రూ.2,400ల వరకు కనీస ధర లభిస్తుండగా ఎకరానికి సరాసరి 40 క్వింటాళ్లకు పైగా పండిస్తున్న రైతులకు దాళ్వాకు మించిన ఆదాయం లభిస్తోంది. అయితే విత్తన సాగు చేపట్టిన వారు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు.

అంతర పంటగా సాగవుతున్న మినుము

మినుము అంతంతే..: ఖరీఫ్‌లో పెసర, మినుము పంట తీవ్రంగా దెబ్బతింది. కనీసం కోత ఖర్చులు కూడా రాని పరిస్థితుల్లో రైతులు నష్టపోయారు. అయితే రబీలో మినుముకు ఆశాజనకంగా ఉందని భావించినా కొద్ది విస్తీర్ణంలో పంట వేశారు. ఎకరానికి అయిదారు బస్తాల దిగుబడి వస్తే అన్ని పంటలకు మించి ఆదాయం వస్తుందన్న ఆశతో కొన్ని గ్రామాల్లో సాగు చేపట్టారు.

క్రికెట్ విజేతలకు బహుమతుల ప్రదానం

తిరువూరు, న్యూస్‌టుడే : సంక్రాంతి సందర్భంగా తిరువూరు మండలం టేకులపల్లిలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ఉత్సాహంగా ముగిసింది. ఇందులో గెలిచిన విజేతలకు ప్రథమ బహుమతి రూ.25,116 శీలం మల్లారెడ్డి(సొసైటీ ఛైర్మన్), ద్వితీయ బహుమతి రూ.15,116 తుమ్మలపల్లి.శ్రీనివాసరావు(చిట్టేల సర్పంచి), తృతీయ బహుమతి రూ.10,116 గొల్లమందల. కోటయ్య(సొసైటీ డైరెక్టర్) వితరణతో నిర్వాహకులు అందజేశారు. స్థానిక ప్రజాప్రతినిధులు, క్రీడాభిమానులు పాల్గొన్నారు.

సైబర్ నేరాల నియంత్రణపై అవగాహన

ఇబ్రహీంపట్నం, న్యూస్‌టుడే : సైబర్ నేరాల నియంత్రణపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసు అధికారులు సూచించారు. సైబర్ క్రైమ్ నేరాల నియంత్రణపై అవగాహన కార్యక్రమాన్ని ఎన్టీటీపీఎస్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించారు. ముఖ్యంగా చరవాణికి వచ్చే లింకులను ఓపెన్ చేయవద్దని వారికి తెలిపారు. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు. కార్యక్రమంలో సీఐ చంద్రశేఖర్, ఎన్టీటీపీఎస్ అధికారులు పాల్గొన్నారు.

సంప్రదాయాలకు కొండపల్లి బొమ్మలు పెద్దపీట

కొండపల్లి, న్యూస్‌టుడే : కొండపల్లి బొమ్మలకు విస్తృతమైన అంతర్జాతీయ మార్కెటింగ్ అవసరమని ఐఎఫ్ఎస్(ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్) 2025 శిక్షణ అధికారులు అన్నారు. ఆంధ్రప్రదేశ్ టూరిజంపై అవగాహనలో భాగంగా వారు సోమవారం కొండపల్లి కోటను, బొమ్మలను సందర్శించి మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ టూరిజంలో గొప్ప చారిత్రక అంశాలున్నాయని చెప్పారు. కొండపల్లి కోటతో పాటు కొయ్య బొమ్మలు విశిష్టత కలిగి ఉన్నాయన్నారు. శతాబ్దాల కళను స్థానిక కళాకారులు కాపాడుకుంటూ రావడం హర్షణీయమన్నారు. అనంతరం బొమ్మల తయారీ విధానాన్ని పరిశీలించారు. చెట్టు కొమ్మ నుంచి బొమ్మ తయారీ, దానికి రంగులద్దే క్రమాన్ని తెలుసుకున్నారు. సంప్రదాయాలకు కొండపల్లి బొమ్మలు పెద్దపీట వేశాయన్నారు. పర్యాటక శాఖకు చెందిన అధికారులు శిల్ప, కృష్ణచైతన్య, జిజ్ఞాస ఫౌండేషన్‌కు చెందిన జాహ్నవి, శిక్షణ ఐఎఫ్ఎస్‌లు ప్రజేష్ ఆనంద్, చిన్మయ్‌సింగ్, హనుక్‌కులార్, సాయితేజ్, శుభమ్, మురుగసన్ పాల్గొన్నారు.

బొమ్మలు పరిశీలిస్తున్న శిక్షణ ఐఎఫ్ఎస్ అధికారులు

అభిరుచికి తగ్గట్టు కళాకారులకు నైపుణ్యం అవసరం

శిక్షణ పొందిన వారితో అధికారులు

కొండపల్లి, న్యూస్‌టుడే : వినియోగదారుల అభిరుచికి తగ్గట్టుగా చక్కటి నైపుణ్యాన్ని కళాకారులు సొంతం చేసుకోవాలని జౌళి మంత్రిత్వ శాఖ అధికారి రవీంద్ర గౌతమ్ అన్నారు. హస్తకళల ఎగుమతి ప్రోత్సాహక సంస్థ ఆధ్వర్యంలో కొండపల్లి కొయ్య బొమ్మల కళాకారులకు నిర్వహించిన రెండు నెలల నైపుణ్య శిక్షణ సోమవారం ముగిసింది. ఈ సందర్భంగా కళాకారులకు ఆయన ధ్రువపత్రాలు అందించి మాట్లాడారు. కొయ్య బొమ్మల్లో నూతన ఆవిష్కరణలు కావాలని హస్తకళల ప్రోత్సాహక సంస్థ వ్యయ ప్రయాశలకు ఓర్చి శిక్షణ ఇచ్చిందన్నారు. దీనికి ప్రతిగా కళాకారులు తమలోని నైపుణ్యాన్ని వెలికితీసి ఆవిష్కరణలు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయ పడ్డారు. లజ్వన్ని, సీహెచ్.దివాకర్, ఏసు, మహంతి, కళాకారులు సాయి, పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.

శివాలయాల్లో విశేష పూజలు

గంపలగూడెం, ఎ.కొండూరు, న్యూస్‌టుడే : మండలంలోని కొత్తపల్లి, పెనుగొలను, మేడూరు, గంపలగూడెంలోని శివాలయాల్లో సోమవారం అర్చకులు గంగా పార్వతీ సమేత పరమేశ్వరునికి విశేష పూజలు నిర్వహించారు. శివలింగాలకు పంచామృతాభిషేకాలు, అర్చనలు, పుష్పాలతో అలంకరణ చేయగా భక్తులు దర్శించుకున్నారు. ఎ.కొండూరు మండలం కంభంపాడు గంగా విజయదుర్గా సమేత నాగమల్లేశ్వర స్వామి గుడిలో ప్రత్యేక అభిషేకాలు చేశారు.

కొత్తపల్లి: ప్రత్యేక అలంకరణలో శివలింగం

కంభంపాడులో..

కొండపర్వ సమస్యలపై కలెక్టర్‌కు అర్జీ

విస్సన్నపేట, న్యూస్‌టుడే : కొండపర్వ గ్రామంలో నెలకొన్న సమస్యలపై విజయవాడలోని జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో గ్రామస్థులు అర్జీ సమర్పించారు. సామాజిక కార్యకర్త బోట్ల శివ సత్యనారాయణ (శివ) తదితరులు పాల్గొన్నారు.

ట్రాఫిక్‌ను నిరంతరం పర్యవేక్షించండి

ఇబ్రహీంపట్నం, న్యూస్‌టుడే : తెలంగాణకు తిరిగి వెళ్తున్న వాహనదారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పటిష్ఠమైన ట్రాఫిక్ నియంత్రణను సమర్థవంతంగా కొనసాగించాలని ట్రాఫిక్ డీసీపీ బేగం అన్నారు. ఇబ్రహీంపట్నం రింగుకూడలిలో ట్రాఫిక్ పరిస్థితిని ఆమె సోమవారం రాత్రి పర్యవేక్షించారు. ట్రాఫిక్ నియంత్రణ విధుల్లో పాల్గొని సిబ్బందికి కొన్ని సూచనలు చేశారు. అనంతరం వారితో మాట్లాడుతూ మంగళవారం కూడా ట్రాఫిక్ నియంత్రణను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. భవిష్యత్తులో కూడా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా రింగుకూడలి వద్ద పటిష్ఠమైన చర్యలు అవసరమన్నారు. ఏసీపీ దుర్గారావు, సీఐ చంద్రశేఖర్, ట్రాఫిక్ ఎస్సైలు కృష్ణ, లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.

ఇబ్రహీంపట్నం రింగుకూడలి వద్ద పరిశీలిస్తున్న డీసీపీ బేగం, ఇతర అధికారులు

యువజనోత్సవాలకు అవకాశం

మైలవరం, న్యూస్‌టుడే : కేరళలో ఈ నెల 22 నుంచి నిర్వహించనున్న యువజన మార్పిడి కార్యక్రమంలో పాల్గొనేందుకు స్థానిక లకిరెడ్డి బాలిరెడ్డి ఇంజినీరింగ్ కళాశాల(ఎల్బీఆర్‌సీఈ) విద్యార్థులు అయిదుగురికి అవకాశం వచ్చినట్లు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి శివహరిప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం ఎంపికైన విద్యార్థులకు ప్రిన్సిపల్ కె.అప్పారావు పత్రాలు అందజేసి అభినందించారు. ★ జేఎన్‌టీయూ కాకినాడ సెంట్రల్ జోన్ క్రికెట్ పోటీలను ప్రిన్సిపల్ కె.అప్పారావు సోమవారం ప్రారంభించారు. విశ్వవిద్యాలయం పరిధిలో నిర్వహించే 50 మ్యాచులకు గానూ, 8 పోటీలను తమ కళాశాలలో నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.

విద్యార్థులకు ఎంపిక పత్రాలు ఇస్తున్న ప్రిన్సిపల్ అప్పారావు

నాయకుడికి పరామర్శ

విస్సన్నపేట, న్యూస్‌టుడే : ఇటీవల అనారోగ్యానికి గురై ప్రస్తుతం కోలుకుంటున్న తెదేపా సీనియర్ నాయకుడు డాబా శ్రీనివాసరావును విస్సన్నపేటలోని ఆయన స్వగృహంలో ప్రముఖ ఎన్నారై, తెదేపా యువనేత వల్లభనేని గిరిబాబు, పార్టీ మండల అధ్యక్షుడు రాయల సుబ్బారావు సోమవారం పరామర్శించారు. తిరువూరు ఏఎంసీ ఛైర్మన్ కుక్కడపు వెంకట నాగేశ్వరరావు, డైరెక్టర్ పల్లెపాం రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

ఎక్కడి మురుగు అక్కడే..

స్థానిక టమాటా మార్కెట్ సమీపంలో ప్రధాన రహదారి పక్కన తూర్పు వైపు కాలువ లేకపోవడంతో మురుగంతా రోడ్డుపై నిలిచిపోయి దుర్వాసన వస్తోంది. సప్తగిరి గ్రామీణ బ్యాంకు ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో ఆ నీరంతా నిలవడంతో పందులు అక్కడికి చేరుతున్నాయి. దోమలు విపరీతంగా పెరిగి వ్యాధుల బారిన పడుతున్నామని స్థానికులు వాపోతున్నారు. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం విజయవాడ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన పీజీఆర్ఎస్‌లో కాలువ ఏర్పాటు చేసి మురుగు నీటి తొలగింపునకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు వినతిపత్రం ఇచ్చారు. **- న్యూస్‌టుడే, జి.కొండూరు**

ట్యాంకు పగిలింది.. సరఫరా నిలిచింది

వేసవిలో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా తెదేపా హయాంలో ఇబ్రహీంపట్నం గ్రామీణ మండలం దాములూరులో బోరు వేసి అక్కడే నీటి నిల్వకు ట్యాంకు ఏర్పాటు చేశారు. దానిపైన సోలారు పలకలను బిగించి, బోరు సోలారు విద్యుత్తుతో పని చేసే విధంగా మోటారును ఏర్పాటు చేసి, ట్యాంకు చుట్టు కుళాయిలు బిగించారు. దీంతో గ్రామస్థులకు ఏ సమయంలోనైనా తాగు నీరు లభించేది. వైకాపా ప్రభుత్వం వీటి నిర్వహణకు నిధులు కేటాయించలేదు. ఈ క్రమంలో ట్యాంకులో ఏర్పాటు చేసిన ఆటోమెటిక్ లైవల్ స్విచ్‌లు మరమ్మతులకు గురై ట్యాంకు పగిలిపోయినట్లు గ్రామస్థులు చెబుతున్నారు. కూటమి సర్కారు గ్రామ పంచాయతీకి మంజూరు చేసిన 15వ ఆర్థిక సంఘం నిధులతో దాన్ని బాగు చేయించి వినియోగంలోకి తీసుకురావాలని పలువురు కోరుతున్నారు. **- న్యూస్‌టుడే, ఇబ్రహీంపట్నం గ్రామీణం**

గుంత.. రాకపోకలకు చింత

వెలగలేరు గ్రామంలో ఆర్‌అండ్‌బీ రహదారి మధ్యలో గుంత ఏర్పడి రాకపోకలకు నరకయాతన పడుతున్నామని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. నూజివీడుకు వెళ్లే కృష్ణా జలాల పైపులైన్ లీకై నీరంతా వృథాగా పోతోంది. ఆ నీరంతా గుంతలో చేరి మరింత ఇబ్బందిగా మారుతుందని వాహన చోదకులు వాపోతున్నారు. విజయవాడ-విస్సన్నపేట రహదారిలో భాగంగా ఉండడంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పైపులైన్ మరమ్మతులు చేపట్టి గుంత పూడ్చేందుకు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. **- న్యూస్‌టుడే, జి.కొండూరు**

పొదలతో నీటి సరఫరా సాధ్యమైనా?

ఎన్నెస్పీ మేజర్ కాల్వల్లో పొదలు దట్టంగా పెరగడంతో నీటి సరఫరాకు ఆటంకం ఏర్పడుతోంది. ఎన్నెస్పీ మైలవరం బ్రాంచి కాల్వ రెడ్డిగూడెం మండలం కూనపరాజుపర్వ గ్రామం దగ్గర రంగాపురం మేజర్ కాల్వ ప్రారంభం అవుతుంది. దీని ద్వారా కూనపరాజుపర్వ, రెడ్డిగూడెం, రంగాపురం, నరుకుళ్లపాడు రెవెన్యూ పరిధిలోని భూములకు సాగర్ జలాలు సరఫరా జరగాలి. ఈ కాల్వ ఆయకట్టులో కొందరు రైతులు మొక్కజొన్న, వరి, మామిడి తోటలు సాగు చేశారు. ఈ నేపథ్యంలో చివరి భూములకు నీటి సరఫరా పూర్తి స్థాయిలో జరగాలంటే కాల్వల్లో దట్టంగా పెరిగిన పొదలు తొలగించాలని అన్నదాతలు కోరుతున్నారు. **- న్యూస్‌టుడే, రెడ్డిగూడెం**

సంఘ సంస్కర్త యోగి వేమనకు నివాళి

పెనుగొలను(గంపలగూడెం), న్యూస్‌టుడే : మండలంలోని పెనుగొలనులో సోమవారం ప్రజాకవి యోగి వేమన జయంతిని నిర్వహించారు. ఆయన చిత్రపటానికి గ్రామస్థులు పూల మాల వేసి నివాళులర్పించారు.

జి.కొండూరు, న్యూస్‌టుడే : చెవుటూరు ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఉపాధ్యాయులు వేమన చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఆయన తెలుగు భాషకు చేసిన సేవలను విద్యార్థులకు వివరించారు. హెచ్ఎం ఏ.రమాదేవి, ఉపాధ్యాయులు ఆంజనేయులు, వాసు, నాగరాజు, కిరణ్, రవి తదితరులు పాల్గొన్నారు.

పెనుగొలనులో వేమన చిత్రపటానికి నివాళులర్పిస్తున్న గ్రామస్థులు

చెవుటూరులో రమాదేవి, ఆంజనేయులు ఆధ్వర్యంలో...

విద్యార్థులు మంచి ఫలితాలు సాధించాలి

కార్యక్రమంలో రామకృష్ణ నాయక్, నాగరాజు, అక్బర్ పాషా తదితరులు

జి.కొండూరు, న్యూస్‌టుడే : పది చదువుతూ వెనుకబడిన విద్యార్థుల కోసం డెమోక్రటిక్ పీఆర్టీయూ సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన స్టడీ మెటీరియల్‌ను ఆ సంఘం ఉపాధ్యాయులు ఎంపీడీవో బీవీ రామకృష్ణ ఆధ్వర్యంలో సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా డీపీఆర్టీయూ నాయకుడు డాక్టర్ పి.నాగరాజు మాట్లాడుతూ మండలంలోని అన్ని ఉన్నత పాఠశాలల్లో ఈ మెటీరియల్‌ను ఉచితంగా అందుబాటులో ఉంచుతామని, విద్యార్థులు సద్వినియోగం చేసుకుని మంచి ఫలితాలు సాధించాలన్నారు. అనంతరం సంఘ మండల ప్రధాన కార్యదర్శిగా కంచర్ల శ్రీరామ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు.

టీ మాస్టర్ కిడ్నాప్ కలకలం

ఇబ్రహీంపట్నం వద్ద కారు పట్టివేత

క్రైమ్ కార్నర్

విజయవాడ (సూర్యారావుపేట), న్యూస్‌టుడే : విజయవాడ, అరండల్‌పేటలోని ఒక క్యాంటీన్‌లో టీ మాస్టర్‌గా పని చేస్తున్న కోటేశ్వరరావు అనే వ్యక్తిని హైదరాబాద్‌కు చెందిన నలుగురు వ్యక్తులు కిడ్నాప్ చేసి కారులో తీసుకుపోవడం కలకలం సృష్టించింది. కారులో బలవంతంగా తీసుకుపోతుండగా.. కోటేశ్వరరావు తన యజమానురాలికి ఫోన్ చేసి చెప్పారు. ఆమె కారు నంబరుతో సహా కంట్రోల్‌రూమ్‌కు సమాచారం అందించారు. అప్రమత్తమైన పోలీసులు.. నగరవ్యాప్తంగా గాలింపు చేపట్టారు. చివరకు ఇబ్రహీంపట్నం వద్ద కారును గుర్తించి దాన్ని నిలిపివేశారు. కోటేశ్వరరావును, అతనిని కిడ్నాప్ చేసి తీసుకువెళుతున్న నలుగురిని సోమవారం మధ్యాహ్నం ఇబ్రహీంపట్నం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని విచారణ నిమిత్తం సూర్యారావుపేట పోలీసులకు అప్పగించారు.

అప్పు తీసుకుని ముఖం చాటేసి...: కోటేశ్వరరావు గతంలో హైదరాబాద్‌లో పని చేసినప్పుడు అక్కడ శివ అనే అతని వద్ద రూ.1.5లక్షలు అప్పు చేశారు. ఆ నగదు వసూలు చేసుకునే క్రమంలో విజయవాడకు వచ్చిన శివ.. మరికొందరితో కలిసి కోటేశ్వరరావును బలవంతంగా కారులో ఎక్కించుకుని హైదరాబాద్ బయలుదేరినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ క్రమంలో తాను పనిచేసే టీ స్టాల్ యజమానురాలు జ్యోత్స్నకు కోటేశ్వరరావు సమాచారం అందించడంతో.. వారి బారి నుంచి అతనిని కాపాడారు. దీనిపై సూర్యారావుపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

దాములూరులో పశు ఆరోగ్య శిబిరం

ఇబ్రహీంపట్నం గ్రామీణం, న్యూస్‌టుడే : పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో దాములూరు గ్రామంలో సోమవారం నిర్వహించిన పశు ఆరోగ్య శిబిరంలో 51 మంది పాడి పోషకులు తమ పశువులు, జీవాలకు చికిత్స చేయించుకున్నారు. శిబిరాన్ని సర్పంచి చెకుమల్లి మధుసూదనరావు ప్రారంభించారు. పశు వైద్యురాలు సీహెచ్ శైలుమాధురి, ఆమె సిబ్బంది 43 గేదెలకు చికిత్స అందించారు. నందిగామ పశు సంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టరు మోసెస్ వెస్లీ, ఇబ్రహీంపట్నం సహాయ సంచాలకుడు తాళ్లూరి శ్రీనివాసరావు శిబిరాన్ని పర్యవేక్షించారు.

గర్భనిర్ధారణ పరీక్షలు చేస్తున్న వైద్యురాలు శైలుమాధురి

ఎరువుల నిల్వలు తనిఖీ

రెడ్డిగూడెం, న్యూస్‌టుడే : నాగులూరు, బూరుగగూడెం, రెడ్డిగూడెం గ్రామాల్లోని ఎరువుల దుకాణాలు, పీఏసీఎస్‌లోని ఎరువుల నిల్వలను తనిఖీ చేసినట్లు ఏవో డి.శ్రీనివాసరావు సోమవారం తెలిపారు. ఎరువుల దుకాణాలు, పీఏసీఎస్‌ల్లో 101 టన్నుల యూరియా అందుబాటులో ఉందని చెప్పారు. రైతులు రసాయన ఎరువుల వాడకం తగ్గించాలని సూచించారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

రెడ్డిగూడెం పీఏసీఎస్‌లో రికార్డులు పరిశీలిస్తున్న ఏవో శ్రీనివాసరావు

పదవులకు ఎంపిక

మైలవరం, న్యూస్‌టుడే : భాజపా అనుబంధ కిసాన్ మోర్చా జిల్లా కమిటీకి నియోజకవర్గం నుంచి ఇద్దరు నాయకులు ఎంపికయ్యారని రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రేగళ్ల రఘునాథరెడ్డి తెలిపారు. జిల్లా ప్రధాన కార్యదర్శిగా కూనల యుగంధర్, కార్యదర్శిగా ఆరేపల్లి నాగరాజులను ఎంపిక చేయగా, విజయవాడలో సోమవారం నిర్వహించిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో నియామక పత్రాలు అందుకున్నట్లు ఆయన చెప్పారు.

నియామక పత్రాలు అందుకుంటున్న యుగంధర్, నాగరాజు

21న క్రికెట్ జట్టు ఎంపిక పోటీలు

విజయవాడ క్రీడలు: డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం పురుషుల క్రికెట్ జట్టు ఎంపిక పోటీలు ఈ నెల 21వ తేదీన ఇబ్రహీంపట్నంలోని నిమ్రా వైద్య కళాశాల మైదానంలో నిర్వహిస్తామని స్పోర్ట్స్ బోర్డు కార్యదర్శి ఇ.త్రిమూర్తి తెలిపారు. వర్సిటీకి అనుబంధంగా ఉన్న వైద్య, దంత, ఆయుర్వేద, హోమియోపతి, యునాని, బీఎన్‌వైఎస్, ఫిజియోథెరపీ, బీఎస్సీ నర్సింగ్, బీఎస్సీ ఎంఎల్‌టీ కళాశాలల విద్యార్థులు ఎంపిక పోటీలో పాల్గొనేందుకు అర్హులని చెప్పారు.

రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి

జి.కొండూరు, న్యూస్‌టుడే : ఆర్టీసీ బస్సు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన జి.కొండూరులో చోటు చేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు.. మతిస్థిమితం లేని సుమారు 35 ఏళ్ల వ్యక్తి జి.కొండూరు ఫర్జానా హోటల్ సమీపంలో ఆదివారం రాత్రి 10.30 గంటల సమయంలో రోడ్డు పక్కన కుర్చొని ఉన్నాడు. ఈ క్రమంలో మైలవరం నుంచి విజయవాడ వైపు వెళ్లే ఆర్టీసీ బస్సు కుక్కను తప్పించబోయి ఇతడిని ఢీకొట్టింది. దీంతో ఆ వ్యక్తి తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న జి.కొండూరు ఎస్సై సతీష్ కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని మైలవరం ప్రభుత్వాసుపత్రిలోని శవాగారంలో భద్రపరిచారు. మృతుడి శరీరంపై చొక్కా కూడా లేకపోవడంతో గుర్తు తెలియని వ్యక్తిగా సోమవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

చికిత్స పొందుతూ యువతి..

సురేఖ (పాత చిత్రం)

జి.కొండూరు, న్యూస్‌టుడే : తల్లి మందలించిందని మనస్థాపంతో యువతి పురుగు మందు తాగి చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన జి.కొండూరు మండలం మునగపాడులో చోటు చేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు.. మునగపాడుకు చెందిన ధరణికోట సురేఖ(18) డిగ్రీ చదువుకుంటోంది. తల్లి సులోచన స్వల్ప అనారోగ్యానికి గురై ఇంట్లో పనులు చేయమని కుమార్తెను గట్టిగా మందలించడంతో ఆమె మనస్తాపానికి గురై శనివారం పురుగు మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. వెంటనే కుటుంబ సభ్యులు గమనించి విజయవాడలోని ఆసుపత్రికి ఆమెను తరలించగా చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారు జామున మృతి చెందింది. తండ్రి సుధాకర్ ఫిర్యాదు మేరకు జి.కొండూరు ఎస్సై కె.సతీష్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

విశ్రాంత ఉద్యోగి దుర్మరణం

భవానీపురం, న్యూస్‌టుడే: రోడ్డు ప్రమాదంలో విశ్రాంత ఉద్యోగి చనిపోయినట్లు భవానీపురం పోలీసులు తెలిపారు. గొల్లపూడిలో బేతపూడి జోజి(68) కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నారు. ఆయన ఆంధ్రా లయోలా కళాశాలలో జూనియర్ అసిస్టెంట్‌గా పని చేసి ఉద్యోగ విరమణ చేశారు. ప్రతి రోజు ఉదయం వాకింగ్‌కు వెళ్తుంటారు. ఈనెల 19వ తేదీ ఉదయం 5 గంటల సమయంలో జోజి వాకింగ్‌కు వెళ్లగా గొల్లపూడిలోని టింబర్ డిపో వద్ద ద్విచక్ర వాహనంపై వెళ్తున్న బాపట్ల శివ ప్రసన్నకుమార్ ఢీకొట్టాడు. గమనించిన స్థానికులు క్షతగాత్రుడిని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుని వెళ్లగా.. వైద్యులు పరీక్షించి చనిపోయినట్లు తెలిపారు. ఈ మేరకు కుమారుడు ప్రకాష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఆంజనేయ స్వామి గుడిలో కానుకల చోరీ

దుందిరాలపాడు(గంపలగూడెం), న్యూస్‌టుడే : మండలంలోని దుందిరాలపాడు శివారు మిట్టగూడెంలోని ఆంజనేయ స్వామి గుడిలో ఆదివారం రాత్రి చోరీ జరిగింది. ఆలయ హుండీలో భక్తులు సమర్పించిన కానుకలు అపహరణకు గురయ్యాయి. సోమవారం ఉదయం గుడికి వెళ్లిన భక్తులు తాళం తీసి ఉండడం గమనించి పెద్దలకు తెలిపారు. గ్రామస్థులు పరిశీలించి గంపలగూడెం పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వారు మిట్టగూడెం గుడి వద్దకు చేరుకుని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు
Cell: 98496 97616

(c) eenadu

విజయవాడ తూర్పు

హనుమంతరావు మృతి క్రికెట్‌కు తీరని లోటు

విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే: ఆంధ్రా రంజీ మాజీ క్రికెటర్ కేవీ హనుమంతరావు (80) మృతి రాష్ట్ర క్రికెట్ రంగానికి తీరని లోటని ఏసీఏ అధ్యక్షుడు, ఎంపీ కేశినేని శివనాథ్, కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గుంటూరుకు చెందిన హనుమంతరావు రైట్ హ్యాండ్ బ్యాట్స్‌మన్, రైట్ ఆర్మ్ మీడియం పేస్ బౌలర్‌గా ఆంధ్రా రంజీ జట్టులో రాణించారని గుర్తు చేశారు. ఆయన నేటి తరం క్రీడాకారులకు ఆదర్శమని అన్నారు. స్థానిక ఎస్సారార్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేసి ఉద్యోగ విరమణ తరువాత హైదరాబాద్‌లో స్థిర పడ్డారని పేర్కొన్నారు. వయోభారం కారణంగా ఈ నెల 14న మృతి చెందారని చెప్పారు.

ట్రాఫిక్ చిక్కులు... ప్రజలకు చుక్కలు!

విజయవాడ సిటీ, న్యూస్‌టుడే

టిక్కిల్ రోడ్డులో నిలిచిన వాహనాలు

నగర ప్రజలకు ట్రాఫిక్ ఇక్కట్లు తప్పడం లేదు. వివిధ అవసరాల నిమిత్తం బయటకు వచ్చే నగర వాసులు ఇబ్బందులు పడుతున్నారు. 'తూర్పు' నియోజకవర్గంలోని 21 డివిజన్లలో 5 లక్షల మందికిపైగా జనాభా నివసిస్తున్నారు. పనుల నిమిత్తం వేర్వేరు ప్రాంతాల నుంచి రోజూ సుమారు 50 వేల మంది నగరానికి వస్తారని అంచనా. స్థానికులతో పాటు వర్తక, వ్యాపార, వాణిజ్య సంస్థలు, షాపింగ్ మాల్స్, ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల ఉద్యోగులు, సిబ్బంది, విద్యార్థులు, రోగులు తదితరులతో నిత్యం రద్దీగా ఉంటుంది. తరచూ ట్రాఫిక్ నిలిచిపోవడం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.

రహదారిపైనే పార్కింగ్...

★ ఎంజీ రోడ్డు, టిక్కిల్ రోడ్డు, వీవీపీ మాల్ రోడ్డు, నిర్మల కాన్వెంట్, పాలి క్లినిక్ రోడ్డు వంటి ప్రధాన రహదారులతో పాటు అంతర్గత రోడ్లలో కూడా షాపింగ్ మాల్స్, వాణిజ్య సంస్థలు ఉన్నాయి. వాటిలో కొన్నింటికి పార్కింగ్ ప్రాంతాలు లేవు. ఫలితంగా వినియోగదారులు రహదారుల పైనే పార్కింగ్ చేస్తున్నారు. వాటి వల్ల తరచూ ట్రాఫిక్ స్తంభిస్తోంది.

★ ప్రయాణికుల కోసం ఆటోలను అడ్డదిడ్డంగా ఆపేస్తున్నారు. వాటి వెనుక వచ్చే ఇతర వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోంది. కొంతమంది వాహనదారులు రాంగ్ రూట్‌లో వస్తున్నారు. ఆ సమయంలోనూ ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

★ పాలిక్లినిక్ రోడ్డు, నిర్మల కాన్వెంట్ రోడ్డు, వైవీ రావు హాస్పిటల్ రోడ్డు, నంద మూరి రోడ్డు, సిద్ధార్థ మహిళా కళాశాల రోడ్డు, పటమట రైతు బజారు తదితర ప్రాంతాల్లో ఫుట్‌పాత్‌లు, రహదార్లపైన తోపుడు బళ్లు పెట్టుకొని వ్యాపారాలు చేస్తున్నారు. కొనుగోలుదారులు వచ్చి రోడ్డుపైనే వాహనాలు ఆపుతున్నారు. ఫలితంగా ఇతర వాహనాలు బారులు తీరుతున్నాయి. ట్రాఫిక్ అధికారులు స్పందించి వాహనాలు నిత్యం ఆగిపోకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

భవన నిర్మాణానికి చేయూత అభినందనీయం

అంగన్‌వాడీ చిన్నారులతో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఆయుష్ ఆసుపత్రి ఎండీ గోపాలకృష్ణ తదితరులు

పటమట, న్యూస్‌టుడే: ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విద్య, వైద్య రంగాలకు ప్రైవేట్ సంస్థలు సీఎస్ఆర్ నిధులు కేటాయించి అభివృద్ధికి సహకరించాలని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కోరారు. సోమవారం 14వ డివిజన్ ఎన్టీఆర్ సర్కిల్ సమీపంలో ఆయన పర్యటించి స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం దర్శిపేటలో దాతల సహకారంతో పునర్నిర్మాణం చేసిన అంగన్‌వాడీ భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన మాట మీద గౌరవంతో ఆయుష్ ఆసుపత్రి యాజమాన్యం సీఎస్ఆర్ నిధులు రూ.5 లక్షలు వెచ్చించి అంగన్‌వాడీ కేంద్రం నిర్మించినట్లు తెలిపారు. ఆసుపత్రి నిర్వాహకులు అందరికీ మార్గదర్శకులుగా నిలిచారని పేర్కొన్నారు. ఆయుష్ ఆసుపత్రి ఎండీ గోపాలకృష్ణ మాట్లాడుతూ.. అంగన్‌వాడీ కేంద్రంతో పాటు తాగునీటి సౌకర్యం కల్పించి, మరుగుదొడ్లు కూడా నిర్మించామని వెల్లడించారు. భవిష్యత్తులో ఎమ్మెల్యే రామ్మోహన్‌తో కలిసి మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. వైద్యులు రమేష్ బాబు, జయలక్ష్మి, కార్పొరేటర్ ముమ్మనేని ప్రసాద్, నాయకులు పోతంశెట్టి నాగేశ్వరరావు, డాంగే కుమారి, బద్రీ, కోటేశ్వరరావు పాల్గొన్నారు.

తొమ్మిది ఫిర్యాదుల స్వీకరణ

విజయవాడ నగర పాలక సంస్థ: నగరంలోని వివిధ ప్రాంతాల్లో నిర్మిస్తున్న అక్రమ కట్టడాలను నిలువరించాలని ఇన్‌ఛార్జి కమిషనర్ డి.చంద్రశేఖర్‌ను కొందరు కోరారు. నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఆయన ఫిర్యాదులు స్వీకరించారు. నీటి పన్ను, డోర్ నంబరు మార్పు, రహదారి ఆక్రమణ, సీవరేజ్ టాక్స్ తొలగింపు తదితర సమస్యలపై తొమ్మిది వినతులు అందాయి. ఈ సందర్భంగా ఇన్‌ఛార్జి కమిషనర్ మాట్లాడుతూ... వినతులను బాధ్యులైన అధికారులు పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. సమస్యలన్నింటినీ వెంటనే పరిష్కరించి తిరిగి ఉత్పన్నం కాకుండా చూడాలని అన్నారు. అధికారులు కె.అర్జునరావు, పి.సత్యకుమారి, చంద్రశేఖర్, ఎ.శ్రీధర్, బి.సోమశేఖర్‌రెడ్డి, వి.కామేశ్వరరావు పాల్గొన్నారు.

21న ఎన్టీఆర్ వర్సిటీ క్రికెట్ జట్టు ఎంపిక పోటీలు

విజయవాడ క్రీడలు: డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం పురుషుల క్రికెట్ జట్టు ఎంపిక పోటీలు ఈ నెల 21వ తేదీన ఇబ్రహీంపట్నంలోని నిమ్రా వైద్య కళాశాల మైదానంలో నిర్వహిస్తామని స్పోర్ట్స్ బోర్డు కార్యదర్శి ఇ.త్రిమూర్తి తెలిపారు. వర్సిటీకి అనుబంధంగా ఉన్న వైద్య, దంత, ఆయుర్వేద, హోమియోపతి, యునాని, బీఎన్‌వైఎస్, ఫిజియోథెరపీ, బీఎస్సీ నర్సింగ్, బీఎస్సీ ఎంఎల్‌టీ కళాశాలల విద్యార్థులు ఎంపిక పోటీలో పాల్గొనేందుకు అర్హులని చెప్పారు. వర్సిటీ జట్టుకు ఎంపికైన క్రీడాకారులు ఈ నెల 27 నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకు మైసూర్‌లోని జేఎస్ఎస్ సైన్స్ అండ్ టెక్నాలజీ వర్సిటీలో జరిగే సౌత్ జోన్ అంతర్ వర్సిటీ క్రికెట్ టోర్నీలో ఎన్టీఆర్ వర్సిటీ జట్టుకు ఆడుతారని పేర్కొన్నారు. ఆసక్తిగల క్రీడాకారులు తగు అర్హత పత్రాలతో ఈ నెల 21వ తేదీ ఉదయం 9 గంటలకు నిమ్రా వైద్య కళాశాల వ్యాయామ సంచాలకుడికి రిపోర్టు చేయాలని తెలిపారు.

బ్యాగు మాయం... వెతికిచ్చిన పోలీసులు

కృష్ణలంక, న్యూస్‌టుడే: బస్సులో సీటు కోసం వేసిన బ్యాగ్ మాయం కాగా.. పోలీసులు సోదాలు చేసి దానిని బాధితురాలికి అందించిన ఘటన విజయవాడ పీఎన్‌బీఎస్‌లో చోటుచేసుకుంది. పోలీసు వివరాల ప్రకారం... జగ్గయ్యపేటకు చెందిన మహాలక్ష్మమ్మ విజయవాడలోని బంధువుల ఇంట్లో నిర్వహించిన వేడుకలో పాల్గొనేందుకు వచ్చారు. తిరిగి వెళ్లేందుకు సోమవారం సాయంత్రం 7 గంటలకు బస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. రద్దీ అధికంగా ఉన్నందున సీటు దొరకడం కష్టమనే భావనతో బస్సు ప్లాట్‌ఫాం మీదకు రాగానే బ్యాగును కిటికీ నుంచి సీట్లో వేశారు. తీరా బస్సెక్కి చూసే సరికి తాను వేసిన సీట్‌లో బ్యాగు కనిపించలేదు. ఆమె ఆందోళన చెంది ఆ సమయంలో ప్లాట్‌ఫాం పరిసరాల్లో విధులు నిర్వహిస్తున్న కృష్ణలంక సీఐ నాగరాజు వద్దకు వెళ్లి ఫిర్యాదు చేశారు. పోగొట్టుకున్న బ్యాగులో పది కాసుల విలువైన బంగారు ఆభరణాలు ఉన్నట్లు వివరించారు. వెంటనే ఆయన స్పందించి బస్‌స్టేషన్ పరిసరాల్లో విధుల్లో ఉన్న సిబ్బందిని బస్సు వద్దకు రప్పించారు. పోలీసులంతా ఒక్కసారి బస్ ఎక్కి సోదాలు మొదలుపెట్టారు. చోరీకి పాల్పడిన వ్యక్తి భయపడి బస్సులో బ్యాగు పడేశాడు. పోలీసులు దానిని గుర్తించి మహిళకు అందించారు. ఆమె అందులో పరిశీలించి ఆభరణాలు ఉన్నట్లు నిర్ధారించారు.

వ్యక్తిత్వ వికాసానికి వేమన పద్యాలు దోహదం

వేమన చిత్రపటం వద్ద నివాళులు అర్పించిన చంద్రశేఖర్ తదితరులు

విజయవాడ నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే: సమాజానికి యోగి వేమన నైతిక విలువలతో కూడిన పద్యాలు అందించారని నగర పాలక సంస్థ ఇన్‌ఛార్జి కమిషనర్ డి.చంద్రశేఖర్ అన్నారు. యోగి వేమన జయంతిని ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేమన పద్యాలను చిన్నతనం నుంచే అభ్యసించడం ద్వారా వ్యక్తిత్వ వికాసం కలుగుతుందని అన్నారు. అధికారులు కె.అర్జునరావు, కె.సంజయ్ రత్నకుమార్, పి.సత్యకుమారి, చంద్రశేఖర్, ఎ.శ్రీధర్, బి.సత్యనారాయణమూర్తి, బి.సోమశేఖర్‌రెడ్డి, కామేశ్వరరావు, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

కృష్ణలంక: సంఘ సంస్కర్తగా వేమన తెలుగు సాహిత్య రంగంలో చెరగని ముద్ర వేశారని వేమన సాంస్కృతిక వేదిక కన్వీనర్ ఎన్.హరినారాయణ కొనియాడారు. వేమన జయంతి సందర్భంగా రాణిగారితోట నడికట్టు పెద్ద వెంకటరెడ్డి మెమోరియల్ హాలులో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో విజయ పబ్లిక్ స్కూల్ విద్యార్థులతో కలిసి ఆయన వేమన చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. కోకన్వీనర్ టి.చంద్రశేఖర్ మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో వేమన సాంస్కృతిక వేదిక ద్వారా శాస్త్రీయ నృత్యం, కోలాటం, చిత్రలేఖనం, కంప్యూటర్ కోర్సులు ప్రారంభించనున్నట్లు చెప్పారు. కమిటీ సభ్యులు వై.కృష్ణ, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.

కృష్ణలంక: మాట్లాడుతున్న హరినారాయణ

రాఘవయ్య పార్కు వంతెన ఫుట్‌పాత్‌ల అభివృద్ధి

ఎంజీ రోడ్డు ఫుట్‌పాత్‌ల అభివృద్ధి పనులకు వీఎంసీ రూ.1.98 కోట్లు కేటాయించి ఇటీవల పనులు చేపట్టింది. కృష్ణలంక రాఘవయ్య పార్కు వంతెన కూడా ఎంజీ రోడ్డుకు అనుసంధానించి ఉన్న నేపథ్యంలో.. మిగులు నిధులతో రెండు వంతెనల ఫుట్‌పాత్‌లను గ్రానైట్‌తో సుందరీకరిస్తున్నట్లు అధికారులు తెలియజేశారు. ఫుట్‌పాత్‌ని సుందరంగా తీర్చిదిద్దడం పట్ల స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. **- కృష్ణలంక, న్యూస్‌టుడే**

పాదచారులకు మార్గం సుగమం

నిత్యం ట్రాఫిక్‌తో రద్దీగా ఉంటే పిన్నమనేని పాలిక్లినిక్ రోడ్డులో పాదచారుల సౌలభ్యం కోసం నగర పాలక సంస్థ అధికారులు చర్యలు చేపట్టారు. డ్రెయినేజీ వరకు రహదారిని అభివృద్ధి చేశారు. పేవర్ బ్రిక్స్ ఏర్పాటు చేస్తున్నారు. కొద్ది రోజుల నుంచి పనులు జరుగుతున్నాయి.

- న్యూస్‌టుడే, మొగల్రాజపురం (విజయవాడ సిటీ)

ఆయుష్ ఆసుపత్రిలో ఈఎస్ఐ సేవలు

విజయవాడ వైద్యం, న్యూస్‌టుడే: విజయవాడలోని ఆయుష్ ఆసుపత్రిలో ఈఎస్ఐ (ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్) సేవలు ప్రారంభిస్తున్నామని చీఫ్ అడ్మినిస్ట్రేటర్ మేడా జయలక్ష్మి సోమవారం రాత్రి ఓ ప్రకటనలో తెలిపారు. ఫలితంగా వివిధ సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు నాణ్యమైన వైద్య సేవలు సులభంగా అందుతాయని వెల్లడించారు. ఈఎస్ఐ కింద అర్హులైన లబ్ధిదారులకు అవుట్‌పేషెంట్, ఇన్‌పేషెంట్, డయాగ్నోస్టిక్స్, శస్త్రచికిత్స సేవలు అందిస్తున్నట్టు తెలిపారు. మరిన్ని వివరాలకు 96039 29292, 96039 59595 నంబర్లలో సంప్రదించాలని, ఈఎస్ఐ లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

30న విజయవాడలో నిరుద్యోగ రణభేరి

గోడ ప్రతులు ఆవిష్కరిస్తున్న యుగంధర్, రాజేంద్రబాబు, బాబి తదితరులు

విజయవాడ (గాంధీనగర్), న్యూస్‌టుడే : రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోరుతూ ఈ నెల 30న విజయవాడలో నిరుద్యోగ రణభేరి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.యుగంధర్, పరుచూరి రాజేంద్రబాబు తెలిపారు. సోమవారం దాసరి భవన్‌లో కార్యక్రమ గోడ ప్రతులు ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా ప్రభుత్వం.. యువతకు తీరని ద్రోహం చేస్తోందని ఆరోపించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు, కడప ఉక్కు, రామాయపట్నం పోర్టు, రైల్వే జోన్ ఊసేలేదన్నారు. నిరుద్యోగ యువతకు నెలకు రూ.3వేల నిరుద్యోగ భృతి చెల్లిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల్లో హామీ ఇచ్చి.. అధికారంలోకి వచ్చాక దానిని మరిచారని విమర్శించారు. 19నెలలు గడుస్తున్నా.. ఎలాంటి చర్యలు లేవన్నారు. యువకులు రణభేరి కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నాయకులు వై.బాబి, కోన శ్రీనివాస్, లంకా గోవిందరాజులు, సాయి కుమార్, శింగంశెట్టి మోహన్‌ప్రసాద్, రవి కుమార్, హరీష్ తదితరులు పాల్గొన్నారు.

మ్యాన్‌హోల్ పొంగుతోంది... పట్టించుకోండి

కృష్ణలంక 22వ డివిజన్ మార్వాడి గుడి వీధిలోని మ్యాన్‌హోల్ కొద్ది రోజులుగా పొంగి పొర్లుతోంది. మురుగు రోడ్డుపై నిలిచి దుర్వాసన వెదజల్లుతోంది. పాదచారులు, వాహనదారులు రాకపోకలు సాగించడానికి ఇబ్బంది పడుతున్నారు. సంబంధిత సిబ్బందికి చెప్పినప్పటికీ పట్టించుకోవడం లేదని స్థానికులు చెబుతున్నారు. అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలి. **- కృష్ణలంక, న్యూస్‌టుడే**

తవ్వుతున్నారు.. పూడ్చడం లేదు

పైపు లైను మరమ్మతుల కోసం ఆటోనగర్ విద్యుత్ సబ్ స్టేషన్ రోడ్డు తవ్వారు. పనులు పూర్తయ్యాక గుంతను పూర్తిగా పూడ్చకుండా వదిలేశారు. ఫలితంగా అక్కడ గుంతలా ఏర్పడింది. ఆ రోడ్డు మీదుగా రాకపోకలు సాగించే వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి వెంటనే గుంతను పూడ్చించాలని వాహనదారులు కోరుతున్నారు **- ఆటోనగర్, న్యూస్‌టుడే**

పేరుకుపోయిన వ్యర్థాలు.. పారని మురుగు

ఆటో నగర్ గుంటతిప్ప కాలువలో చెత్త భారీగా పేరుకుపోయింది. మురుగు నిలిచి తీవ్ర దుర్వాసన వెదజల్లుతోంది. దోమలు వృద్ధి చెందుతున్నాయి. కాలువలో ప్లాస్టిక్ వ్యర్థాలు, ఇతర చెత్త కుప్పలుగా పేరుకుపోయింది. ప్రవాహం పూర్తిగా ఆగిపోయింది. అధికారులు వెంటనే స్పందించి వ్యర్థాలు తొలగించి సమస్య పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. **- ఆటోనగర్, న్యూస్‌టుడే**

మరమ్మతులు ఇంకెప్పుడు చేస్తారు?

కొత్త ప్రభుత్వ ఆసుపత్రిలోని ఏ, బీ బ్లాక్‌ల మధ్య, సీ బ్లాక్ పక్కన మరమ్మతులకు గురైన చక్రాల కుర్చీలు, మంచాలు కనిపిస్తున్నాయి. అవి కొన్ని నెలలుగా అక్కడే ఉన్నాయి. ఇప్పటికే ఆసుపత్రిలో చక్రాల కుర్చీల కొరత ఉంది. వాటిని బాగు చేయించి వినియోగిస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని రోగులు, వారి బంధువులు వ్యక్తం చేస్తున్నారు. **- న్యూస్‌టుడే, విజయవాడ వైద్యం**

రంగుల ఉత్సవానికి తరలిన అమ్మవారు

ఉయ్యూరు, న్యూస్‌టుడే: ఉయ్యూరులో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరిగే శ్రీ వీరమ్మతల్లి తిరునాళ్ల సందర్భంగా అమ్మవారి విగ్రహాన్ని రంగుల పూత కోసం సోమవారం ఊరేగింపుగా నడకతో మచిలీపట్నానికి తీసుకెళ్లారు. ప్రతి రెండేళ్లకోసారి తిరునాళ్ల సందర్భంగా వీరమ్మతల్లి, చింతయ్యల విగ్రహాలకు రంగుల పూత వేసే కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ నెల 28న వీరమ్మతల్లి తిరునాళ్లు ప్రారంభమవుతున్న నేపథ్యంలో అమ్మవారికి రంగులతో అలంకరించేందుకు సోమవారం అమ్మవారి మెట్టినింటి నుంచి కమిటీ అధ్యక్షుడు పారుపూడి వీరవెంకట ప్రసాద్, మాజీ అధ్యక్షుడు సుబ్బారావు, ఇతర కమిటీ సభ్యులు బందరుకు ఊరేగింపుగా తరలించారు. వందలాది మంది భక్తజనం ఎంతో భక్తిశ్రద్ధలతో ఈ వేడుకలో పాల్గొన్నారు. అక్కడ రంగుల పూత పూర్తయిన అనంతరం తిరిగి ఉయ్యూరుకు తీసుకొస్తారు. ఉయ్యూరు నుంచి బందరు వరకు సుమారు 40 కిలోమీటర్ల దూరం నడకతోనే పల్లకిని మోస్తూ తీసుకెళ్లడం విశేషం. అమ్మవారిని అక్కడివరకు మోసుకెళ్లడం కూడా ఓ మొక్కుగా భావించే భక్తులెందరో ఉన్నారు.

వీరమ్మతల్లి విగ్రహాన్ని బందరు తీసుకెళ్తున్న కమిటీ ప్రతినిధులు

టీ మాస్టర్ కిడ్నాప్ కలకలం

ఇబ్రహీంపట్నం వద్ద కారు పట్టివేత

విజయవాడ (సూర్యారావుపేట): విజయవాడ, అరండల్‌పేటలోని ఒక క్యాంటీన్‌లో టీ మాస్టర్‌గా పని చేస్తున్న కోటేశ్వరరావు అనే వ్యక్తిని హైదరాబాద్‌కు చెందిన నలుగురు వ్యక్తులు కిడ్నాప్ చేసి కారులో తీసుకుపోవడం కలకలం సృష్టించింది. కారులో బలవంతంగా తీసుకుపోతుండగా.. కోటేశ్వరరావు తన యజమానురాలికి ఫోన్ చేసి చెప్పారు. ఆమె కారు నంబరుతో సహా కంట్రోల్‌రూమ్‌కు సమాచారం అందించారు. అప్రమత్తమైన పోలీసులు.. నగరవ్యాప్తంగా గాలింపు చేపట్టారు. చివరకు ఇబ్రహీంపట్నం వద్ద కారును గుర్తించి దాన్ని నిలిపివేశారు. కోటేశ్వరరావును, అతనిని కిడ్నాప్ చేసి తీసుకువెళుతున్న నలుగురిని సోమవారం మధ్యాహ్నం ఇబ్రహీంపట్నం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని విచారణ నిమిత్తం సూర్యారావుపేట పోలీసులకు అప్పగించారు.

అప్పు తీసుకుని ముఖం చాటేసి... కోటేశ్వరరావు గతంలో హైదరాబాద్‌లో పని చేసినప్పుడు అక్కడ శివ అనే అతని వద్ద రూ.1.5లక్షలు అప్పు చేశారు. ఆ నగదు వసూలు చేసుకునే క్రమంలో విజయవాడకు వచ్చిన శివ.. మరికొందరితో కలిసి కోటేశ్వరరావును బలవంతంగా కారులో ఎక్కించుకుని హైదరాబాద్ బయలుదేరినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ క్రమంలో తాను పనిచేసే టీ స్టాల్ యజమానురాలు జ్యోత్స్నకు కోటేశ్వరరావు సమాచారం అందించడంతో.. వారి బారి నుంచి అతనిని కాపాడారు. దీనిపై సూర్యారావుపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఆర్టీసీ బస్సు ఢీకొని వృద్ధురాలికి తీవ్ర గాయాలు

అనపర్తి గ్రామీణం: ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ముందు చక్రాల కింద పడిన వృద్ధురాలు తీవ్రంగా గాయపడ్డారు. రెండు కాళ్ల మీదుగా బస్సు చక్రాలు వెళ్లిపోవడంతో నుజ్జునుజ్జయిన స్థితిలో విలపిస్తున్న ఆమెను స్థానికులు అనపర్తి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించగా ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. విజయవాడకు చెందిన 80 ఏళ్ల ముత్యాల అంజమ్మ బలభద్రపురంలోని తన అక్క ఇంట్లో కొన్ని రోజులు, విజయవాడలో కొన్ని రోజులు ఉంటున్నారు. ఈ నేపథ్యంలో అనపర్తి వచ్చిన ఆమె సోమవారం సాయంత్రం బలభద్రపురం వెళ్లేందుకు బస్సు ఎక్కబోతూ రద్దీ కారణంగా కిందపడిపోయారు. అదే సమయంలో ఆమె కాళ్ల మీదుగా బస్సు వెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డాయి. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఆస్తి.. భూ వివాదాల ఫిర్యాదులే అధికం

సూర్యారావుపేట, న్యూస్‌టుడే : నగరంలోని పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 49 ఫిర్యాదులు వచ్చాయి. డీసీపీ ఉదయరాణి ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నేరుగా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. వచ్చిన వాటిల్లో అత్యధికంగా భూ, ఆస్తి వివాదాలు, నగదు లావాదేవీలపై 25 ఫిర్యాదులు ఉన్నాయి. కుటుంబ కలహాలు, వివిధ మోసాలు, మహిళా సంబంధ నేరాలు, కొట్లాటలపై రెండేసి, దొంగతనం 1, ఇతర ఫిర్యాదులు 15 చొప్పున వచ్చాయి. వీటిని సంబంధిత పోలీస్‌స్టేషన్లకు పంపి, సత్వరం పరిష్కరించాలని ఆమె ఆదేశించారు.

డైరీ ఆవిష్కరణ

విజయవాడ సిటీ: గవర్నమెంట్ టీచర్స్ అసోసియేషన్ (జీటీఏ) డైరీని సోమవారం స్థానిక డీఈవో కార్యాలయంలో కాకినాడ ఆర్జేడీ జి.నాగమణి ఆవిష్కరించారు. డీఈవో చంద్రకళ, డీవైఈఓలు సాంబశివరావు, శ్యామ్‌సుందర్‌రావు, ఎంఈఓ నరసింహారావు, అసోసియేషన్ సభ్యుడు గురునాథం పాల్గొన్నారు.

IN THE COURT OF THE PRL. SENIOR CIVIL JUDGE: TENALI

E.P.No. 31/2025 in DISPUTE No. 26 / 2015

Between:-

M/s Margadarsi Chit Fund Pvt. Ltd., Station Road, Tenali ......**Decree Holder**

and

Mr. G. Naga Raju and Others ....**JDr's**

DEFENDANT -4

Mr. Pattapu Sara Saraswathi Devi D/o P.Kondaiah, Physical Director, S.R.R. & C.V.R.Govt.Junior College, Machavaram Down, Eluru Road, Vijayawada. Krishna Dist.

That the Decree Holder filed E.P. against Jdr - 4 evading to receive the summons from the court. As such you are here by directed appear before the court on 27 -01- 2026 at 10.30 a.m. either personally of through an advocate and file your defence / objections If any. Failing which the matter will be determined in your absence.

(By order Court)

Hearing Date: 27-01-2026.

BMS D PRASAD,
ADVOCATE, TENALI

రీ-సర్వే అవకతవకలపై విచారించండి

ఎన్టీఆర్ కలెక్టరేట్, న్యూస్‌టుడే : నగరంలోని కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం రెవెన్యూ క్లినిక్ నిర్వహిస్తున్న క్రమంలో భాజపా జనతా వారధి పేరిట రైతులు, భూముల యజమానులకు ఆ పార్టీ నాయకులు బాసటగా నిలుస్తున్నారు. జిల్లా నాయకులు కలెక్టరేట్‌లో సోమవారం వినతి సమర్పించారు. రెవెన్యూ వ్యవస్థలో ప్రక్షాళన అవసరమని సూచించారు. రెవెన్యూ సంబంధిత సమస్యలపై చిత్తశుద్ధితో వ్యవహరించాలని కోరారు. భూముల రీసర్వే, ఎల్.పి.ఎం., సర్వే నంబర్లు, విస్తీర్ణం, ఆధార్ అనుసంధానంలో అవకతవకలపై విచారణ చేసి, భూముల యజమానులకు, రైతులకు న్యాయం చేయాలని విన్నవించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రాజముద్రతో కూడిన నూతన పట్టాదారు పాస్ బుక్‌ల మంజూరు కార్యక్రమాన్ని స్వాగతిస్తున్నట్టు పేర్కొన్నారు. కార్యక్రమంలో భాజపా ఓబీసీ రాష్ట్ర అధ్యక్షుడు గోపి శ్రీనివాస్, ఓబీసీ రాష్ట్ర కార్యదర్శి చోరగుడి శివలలిత, జిల్లా ప్రధాన కార్యదర్శి పిట్టల గోవింద్, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు ఎం.వి.కె.పద్మజ తదితరులు పాల్గొన్నారు.

వ్యర్థం.. మూగ జీవాలకు అనర్థం

కృష్ణలంక గౌతమీనగర్‌లోని కాలువలో ఇటీవల పడిన ఆవును వీఎంసీ సిబ్బంది, ట్రాఫిక్ పోలీసులు బయటకు తీశారు.

గతేడాది కృష్ణలంక స్వర్గపురి సమీపంలోని అవుట్‌ఫాల్ డ్రెయిన్‌లో ఆవు పడిపోయింది. బయటకు రాలేక కొన్ని గంటలు ఇబ్బంది పడింది. స్థానికులు దానిని బయటకు తీయడానికి నానా యాతన పడ్డారు.

కృష్ణలంక 20వ డివిజన్ అవుట్‌ఫాల్ డ్రెయిన్‌లో పడిన ఆవు బయటకు రాలేక నరకం చూసింది. సమీప ప్రజలు తాడు కట్టి వెలికితీసి ప్రాణాలు కాపాడారు.

కృష్ణలంక, న్యూస్‌టుడే

డ్రెయిన్ల చెంత వేస్తున్న చెత్త సంచులు, వ్యర్థాలు మూగ జీవాలకు అనర్థంగా మారుతున్నాయి. కృష్ణలంక పరిధిలో కొన్నిచోట్ల ప్రమాదవశాత్తూ డ్రెయిన్లలో ఆవులు పడి గాయాలపాలవుతున్నాయి. స్థానికులు డ్రెయిన్ల పరిసరాల్లో వ్యర్థాలు పడేస్తున్నారు. పారిశుద్ధ్య సిబ్బంది నిత్యం తొలగించడం లేదు. వాటిని తినేందుకు వస్తున్న ఆవులు డ్రెయిన్లలో పడిపోతున్నాయి.

ఇటీవల గౌతమీనగర్‌లో డ్రెయిన్‌లో పడిన ఆవు

గాలికి వదిలేస్తున్నారు

ఆవుల యజమానులు కొందరు పాలు తీసిన తరువాత వాటిని సంరక్షించకుండా గాలికి వదిలేస్తున్నారు. అవి రోడ్ల మీద, వీధుల్లో తిరుగుతూ.. ఇళ్ల ముందుకు వెళ్లి ఆహారం, నీటి కోసం ఎదురుచూస్తున్నాయి. వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగిస్తున్నాయి. వ్యర్థాలు పోగయ్యే కాలువ సమీపానికి వెళ్లి ప్రమాదవశాత్తూ అందులో పడి గాయాలపాలవుతున్నాయి. డ్రెయిన్ల వెంట చెత్త వేయవద్దని పారిశుద్ధ్య సిబ్బంది ప్రజలకు సూచిస్తున్నారు. ప్రమాదభరితంగా, లోతుగా ఉండే డ్రెయిన్లపై మూతలు ఏర్పాటు చేస్తే మూగజీవాలు ప్రమాదాల బారిన పడకుండా ఉంటాయి.

'డప్పు కళాకారులను ఆదుకోవాలి'

ఎన్టీఆర్ కలెక్టరేట్: డప్పు కళాకారుల సమస్యలు పరిష్కరించి ఆదుకోవాలని, లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని ఏపీ డప్పు కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గుండిమెడ క్రాంతికుమార్ పేర్కొన్నారు. తమ డిమాండ్ల సాధనకు నగరంలోని కలెక్టరేట్ వద్ద జిల్లా డప్పు కళాకారులు సోమవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఆయన మాట్లాడుతూ.. అర్హులందరికీ పింఛన్లు మంజూరు చేయాలని కోరారు. పింఛను మొత్తాన్ని రూ.7,000లకు పెంచాలని, వయసు అర్హత 45 సంవత్సరాలకు తగ్గించాలని ప్రభుత్వానికి విన్నవించారు. డప్పులు, దుస్తులు, గజ్జెలు అందజేయాలని, డప్పు పండగ నిర్వహించాలని డిమాండ్ చేశారు. సంఘం గౌరవ అధ్యక్షుడు, కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి మాట్లాడుతూ.. గత వైకాపా ప్రభుత్వం డప్పు కళాకారులను విస్మరించిందన్నారు. డప్పు కళాకారుల జిల్లా సంఘం అధ్యక్షుడు మల్లవరపు కుటుంబరావు, జిల్లా నాయకులు నాగేశ్వరరావు, ప్రభుదాసు, యాకోబు, ప్రభాకర్, ఏసుదాసు, కోటేశ్వరరావు, ఆనందరావు, సత్యానందం తదితరులు పాల్గొన్నారు. జిల్లాలోని అనుమంచిపల్లి, వేదాద్రి, జయంతి, రావిరాల తదితర ప్రాంతాల నుంచి కళాకారులు తరలివచ్చారు. అనంతరం డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహానికి వినతి పత్రం సమర్పించారు.

Canara Bank కెనరా బ్యాంక్
A Government of India Undertaking భారత ప్రభుత్వ రంగ సంస్థ

జనరల్ అడ్మినిస్ట్రేషన్ సెక్షన్, సర్కిల్ ఆఫీసు

డి.నెం.54-15-4b, మొదటి అంతస్తు, లక్ష్మి ఎవెన్యూ, శ్రీనివాసనగర్ బ్యాంక్ కాలనీ, విజయవాడ-520008.
ఫోన్ : 0866-2428877, 94409 05184; ఇ-మెయిల్ ఐడి: pecovij@canarabank.com

ఆవరణ కావలెను

మా బ్రాంచ్ కొరకు ఈ క్రింది ప్రాంతంలో అవసరముగు పవర్‌లోడ్ మరియు మెయిన్‌రోడ్డుపై వెంటనే ఆక్రమించుటకు సిద్ధంగా ఉన్న కమర్షియల్ స్పేస్ కావలెను. గ్రౌండ్‌ఫ్లోర్‌కు ప్రాధాన్యత ఇవ్వబడును. ఆసక్తిగల యజమానుల నుండి టూ బిడ్ పద్ధతిలో ఆఫర్లను ఆహ్వానించబడుతున్నాయి.

నెం	ప్రాంతం	జిల్లా	కార్పెట్ ఏరియా (సుమారుగా)
1	విజయవాడ ఆటో నగర్	NTR జిల్లా	2500 చ||అ||

వివరములు బ్యాంక్ వెబ్‌సైట్ https://www.canarabank.bank.in/tenders లో ఉంచబడ్డాయి. అవసరమైన దరఖాస్తు ఫారంలను పైన పేర్కొన్న కార్యాలయం నుండి పొందవచ్చు లేదా బ్యాంక్ వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దరఖాస్తు సమర్పణకు చివరి తేది 03.02.2026 మధ్యాహ్నం 3.00 గంటల వరకు. ఒకవేళ తదుపరి సమాచారం, సవరణలు, మార్పులు ఏవైనా ఉన్నచో, బ్యాంక్ వెబ్‌సైట్‌లో మాత్రమే పొందుపరచబడతాయి.

ప్రదేశం : విజయవాడ
తేది : 20.01.2026

సం/- అసిస్టెంట్ జనరల్ మేనేజర్
విజయవాడ సర్కిల్

(c) eenadu

నందిగామ

•నందిగామ •జగ్గయ్యపేట

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

జగ్గయ్యపేట: 8008 574714, నందిగామ: 8008 574713

? మండలంలోని ముక్త్యాలలో పలుచోట్ల డ్రైనేజీలు పూడికతో పేరుకుని దుర్గంధంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. తక్షణమే సమస్య పరిష్కరించండి. **- స్థానికులు**
✔ వెంటనే పంచాయతీ కార్మికులతో కాలువల్లో పూడిక తీయిస్తాం. **- షేక్ హస్మాతున్, సర్పంచి**

? పట్టణంలోని యాదవ బజార్‌లో పలుచోట్ల చెత్త కుప్పలు ఉండడంతో అవస్థలుపడుతున్నాం. దోమలు విజృంభిస్తున్నాయి. **- స్థానికులు** ✔ వెంటనే మున్సిపల్ సిబ్బందితో చెత్త తొలగింపునకు చర్యలు తీసుకుంటాం.
- వెంకటకృష్ణారావు మున్సిపల్ కమిషనర్

స్పందన: మండలంలోని తక్కెళ్లపాడు గ్రామంలో వీధి లైట్లు సరిగా వెలగడం లేదని, పలుచోట్ల పగలే వెలుగుతున్నాయని స్థానికులు 'మేమున్నాం మీకు తోడుగా' ద్వారా పంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్‌కు తెలియజేశారు. ఆయన వెంటనే స్పందించి వీధి దీపాలకు మరమ్మతులు చేయించి సమస్య పరిష్కరించారు.
– జగ్గయ్యపేట గ్రామీణం, న్యూస్‌టుడే

రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

జగ్గయ్యపేట గ్రామీణం, న్యూస్‌టుడే: పశు ఆరోగ్య శిబిరాలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య పేర్కొన్నారు. మండలంలోని చిల్లకల్లులో సోమవారం నిర్వహించిన పశు ఆరోగ్య శిబిరాలను ఆయన ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. అందులో భాగంగానే ఈనెల 31 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత పశు వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా పశువైద్యులు నేరుగా రైతుల వద్దకే వెళ్లి ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలకు ఉచితంగా టీకాలు, అవసరమైన మందులు అందిస్తారని వివరించారు. ఎంపీడీవో జి.నితిన్, ఏడీ, డాక్టర్.సత్యప్రసాద్, ఎం.నరేష్, ఉదయ్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.

హెచ్‌పీవీ వ్యాక్సిన్‌పై ఆరోగ్య కార్యకర్తలకు అవగాహన

నందిగామ గ్రామీణం, న్యూస్‌టుడే: మండలంలోని గోళ్లమూడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం హ్యూమన్ పాపిలోమ వైరస్ వ్యాక్సిన్‌పై(హెచ్‌పీవీ) ఆరోగ్య కార్యకర్తలకు డాక్టర్లు విజయకృష్ణ, అనిత అవగాహన కల్పించారు. 14 సంవత్సరాల బాలికలకు పీహెచ్‌సీల్లో వైద్యుల ఆధ్వర్యంలో ఎడమ చేతికి ఈ టీకా వేయించాలని సూచించారు. ఈ టీకా వేయించడంవల్ల గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను నివారించవచ్చని చెప్పారు. మార్చి నుంచి ఈ టీకాను సింగిల్ డోస్‌గా ఇస్తామని చెప్పారు. టీకా వేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పీహెచ్‌సీ పరిధిలోని సీహెచ్‌వోలు, ఏఎన్‌ఎంలకు అవగాహన కల్పించారు.

నత్తనడకన ఈ-పంట నమోదు

☛ వీఏఏలకు రెండు రకాల విధులు
☛ సగం కూడా పూర్తికాని ప్రక్రియ

పల్లగిరిలో వివరాలు పరిశీలిస్తున్న వ్యవసాయ అధికారులు

నందిగామ గ్రామీణం, న్యూస్‌టుడే: గ్రామ సచివాలయాల్లో పనిచేస్తున్న గ్రామ వ్యవసాయ సహాయకులకు(వీఏఏ) రెండు రకాల విధులు అప్పగించడంతో అవస్థలు పడుతున్నారు. రబీలో సాగు చేస్తున్న పంటల వివరాలను ఈ-క్రాప్ నమోదుతో పాటు ఏకీకృత కుటుంబ సర్వే (యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే) విధులు అప్పగించారు. ఏకకాలంలో రెండు రకాల పనులు చేయాల్సి రావడం వారికి భారంగా మారింది. ఫలితంగా ఈ-పంట నమోదుపై పడింది.

జిల్లాలో రైతులు ఈ రబీ సీజన్‌లో 82,273 ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారు. వరి, మొక్కజొన్న తదితర పంటల వివరాలను వీఏఏలు ఈ-పంట యాప్‌లో నమోదు చేయాలి. రెవెన్యూ సర్వే నంబరు, రీసర్వే పూర్తయిన గ్రామాల్లో ల్యాండ్ పార్శిల్ నంబర్ల ప్రకారం ప్రతీ రైతు కమతాన్ని ప్రత్యక్ష పరిశీలన చేసి జియో ఫెన్సింగ్ ఆధారంగా వివరాలు నమోదు చేయాల్సి వస్తోంది. రబీలో ఈ-క్రాప్ నమోదు ప్రారంభించి నెల రోజులు పూర్తయినా ఇంకా నమోదు సగం కూడా పూర్తి కాలేదు. సాగు చేస్తున్న పంటలు, ఖాళీ భూములు, చెరువులు, కుంటల వివరాలను నమోదు చేయాలి. అలాగే ఈ విధులతో పాటు వీఏఏలకు ప్రతీ గ్రామ సచివాలయంలో 250 కుటుంబాల ఏకీకృత కుటుంబ సర్వే బాధ్యతలు నిర్వహించాల్సి వస్తోంది. ఈ రెండు రకాల వివరాల నమోదు ఏకకాలంలో చేయాల్సి రావడంతో ఒత్తిడికి గురవుతున్నారు. జిల్లాలో 28085 ఎకరాల్లో మాత్రమే రబీ పంటల నమోదు పూర్తి చేశారు. ఫిబ్రవరి ఆఖరికల్లా నూరు శాతం ఈ-క్రాప్ నమోదు చేయాలి.

నందిగామ నియోజకవర్గంలో..

మండలం	రైతులు	పంట	ఈ-క్రాప్ నమోదు (ఎకరాల్లో)
నందిగామ	520	2550	1476
చందర్లపాడు	168	457	500
కంచికచర్ల	354	8253	1074
వీరులపాడు	533	2682	1549

నందిగామ నియోజకవర్గంలో 1575మంది రైతులు రబీలో 13942 ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారు. వీఏఏలు ఇప్పటి వరకు 4599 ఎకరాల్లో మాత్రమే ఈ-పంట నమోదు పూర్తి చేశారు.

వేగవంతం చేయిస్తాం

నియోజకవర్గంలో ఈ-క్రాప్ నమోదు వేగవంతం చేయిస్తాం. వీఏఏలు పంట పొలాలకు వెళ్లి పంట నమోదు చేస్తున్నారు. ఫిబ్రవరి చివరి నాటికి నూరు శాతం పంట నమోదు చేయిస్తాం. ఈ-పంట నమోదుతో రైతులు తమ పంట ఉత్పత్తులను ప్రభుత్వ మద్దతు ధరకు కొనుగోలు కేంద్రాల్లో విక్రయించుకోడానికి వీలుపడుతుంది. **-ఐకే శ్రీనివాస్, ఏడీఏ**

ఆలయాల్లో మాఘ మాస పూజలు

గోళ్లమూడిలో శంభులింగేశ్వరస్వామి

రాఘవాపురంలో రామలింగేశ్వరస్వామి

నందిగామ గ్రామీణం, న్యూస్‌టుడే: మాఘ మాసం ప్రారంభాన్ని పురస్కరించుకుని సోమవారం పలు శివాలయాల్లో స్వామివార్లకు అభిషేకాలు నిర్వహించారు. పల్లగిరిపై భవానీశంకరుని వాయులింగం, గోళ్లమూడి శివాలయంలో శంభులింగేశ్వరస్వామి, రాఘవాపురం శివాలయంలో రామలింగేశ్వరస్వామిని పుష్పాలతో అలంకరించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలి వచ్చి స్వామివార్లకు ప్రత్యేక పూజలు చేశారు.

సేవలు అభినందనీయం

విద్యార్థినికి పుస్తకం అందజేస్తున్న ప్రసాద్, శ్రీనివాసరావు

చందర్లపాడు, న్యూస్‌టుడే: కోనాయపాలెం ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు ప్రవాసాంధ్రుడు శీలంనేని గోపాలకృష్ణ సహకారంతో సహకార పరపతి సంఘం అధ్యక్షుడు వాసిరెడ్డి ప్రసాద్, తెదేపా మండల ప్రధాన కార్యదర్శి జేవీ శ్రీనివాసరావులు సోమవారం అభ్యసన సామగ్రి పంపిణీ చేశారు. మంచి ఫలితాలు సాధించడానికి విద్యార్థులకు ఉపయోగపడుతుందన్నారు. సర్పంచి వెంకట్రావమ్మ, ప్రధానోపాధ్యాయుడు డీవీఎల్ నారాయణ, స్కూల్ కమిటీ ఛైర్మన్ జాన్ కోటయ్య, ఉలవలపూడి వెంకటరత్నం, నతానేలు తదితరులు పాల్గొన్నారు.

పెనుగంచిప్రోలు: అభ్యసన సామగ్రి చూపుతున్న శ్రీను తదితరులు

పెనుగంచిప్రోలు, న్యూస్‌టుడే: పెనుగంచిప్రోలు స్వామి పుల్లయ్య మెమోరియల్ బాలికల ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు డీపీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు డి.శ్రీను అభ్యసన సామగ్రి అందజేశారు. చదువులో వెనుకబడిన విద్యార్థులకు కోసం వీటిని అందజేశామన్నారు. ఉపాధ్యాయ సేవాదళ్ చేస్తున్న కార్యక్రమాలు అభినందనీయమని హెచ్‌ఎం నక్కా బాబూరావు అన్నారు. ఉపాధ్యాయ సంఘ నాయకులు ముక్కా సత్యనారాయణ, వేగినేటి వెంకటరమణ, బాణావతు రామ్మూర్తి, రాఘవరావు, వెంకటేశ్వరరావు, నల్లూరి పద్మ, పి.ఉష, స్వర్ణలత, వాణి, ప్రమీల, స్వాతి, శిల్ప, త్రివేణి, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

నిత్యాన్నదానానికి విరాళాలు

పెనుగంచిప్రోలు, న్యూస్‌టుడే: పెనుగంచిప్రోలు తిరుపతమ్మ దేవాలయంలో నిత్యాన్నదానికి సోమవారం పలువురు దాతలు విరాళాలు అందజేశారు. గొల్లపూడికి చెందిన తుమ్మల రంగారావు తన మనుమడు అరహాన్ పేరుతో రూ.50,116, జగ్గయ్యపేటకు చెందిన చిట్టూరి తిరుమోహిత్ రూ.20,010 విరాళాన్ని ఆలయ ఇన్‌స్పెక్టర్ బద్దుల కృష్ణమోహన్‌కు అందజేశారు. దాతలకు వేదపండితుల ఆశీర్వచనం అందజేసి అమ్మవారి శేషవస్త్రాలతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు.

ఎన్టీఆర్ ఆశయ సాధనకు కృషి

విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య

జగ్గయ్యపేట గ్రామీణం: వత్సవాయి మండలం మాచినేనిపాలెంలో ఏర్పాటు చేసిన మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహాన్ని సోమవారం ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ తెలుగు జాతి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన మహనీయుడని తెలిపారు. ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గ్రామ తెదేపా నాయకులు పాల్గొన్నారు.

రంగుల మహోత్సవం విజయవంతం చేస్తాం

పెనుగంచిప్రోలు, న్యూస్‌టుడే: రెండేళ్లకోసారి నిర్వహించే గోపయ్య సమేత తిరుపతమ్మ అమ్మవారి రంగుల మహోత్సవాన్ని విజయవంతం చేస్తామని ఉత్సవ కమిటీ సభ్యుడు చుంచు రమేష్‌బాబు తెలిపారు. సోమవారం జగ్గయ్యపేట రంగుల మండపంలో అమ్మవారిని దర్శించుకున్నారు. ఆయన మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య సూచనలతో ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నామని అన్నారు. రంగుల మండపం వద్ద దాతల సౌజన్యంతో దీక్షాస్వాములకు అన్నప్రసాదం వితరణ చేస్తున్నామని చెప్పారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా ఆలయ అధికారులు, సిబ్బంది పర్యవేక్షిస్తున్నారని చెప్పారు.

వజ్రాల వేటతో చెరువు కట్టకు ముప్పు



వజ్రాలు వెతుకుతున్న ఆశావహులు

పరిటాల (కంచికచర్ల), న్యూస్‌టుడే: పరిటాల చెరువు, దాని పరిసర ప్రాంతాల్లో వజ్రాలు, విలువైన రంగురాళ్లు దొరుకుతాయన్న ప్రచారంతో గత కొన్నేళ్లుగా ఆశావహులు అక్కడకు వెళ్లి వెతుకుతున్నారు. గతంలో కేవలం వర్షాకాలం ప్రారంభ సమయంలో మాత్రమే సాగిన వజ్రాల వేట, ప్రస్తుతం వారాంతాల్లోను, సాధారణ రోజుల్లోను సాగుతోంది. దీనిపై పరిటాల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వజ్రాల కోసం వెతికే వారు, వాటిని వెతికే క్రమంలో చెరువు గట్టును ఇష్టారీతిన తవ్వేస్తున్నారని, దానివల్ల గట్టు బలహీనంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2024లో భారీ వరదల సమయంలో బలహీనంగా ఉన్న చెరువు గట్టుకు గండి పడి సమీపంలోని పంట పొలాలన్నీ నీట మునిగాయని తెలిపారు. గతంలో వజ్రాల వేట ఒకటి, రెండు నెలలు మాత్రమే సాగేదని, కొంత మంది వ్యాపారుల ప్రోత్సాహంతో రోజువారీ కూలీలుగా కొంత మంది పని చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. చెరువు గట్టు ధ్వంసం కాకుండా కాపాడాల్సిన సంబంధిత అధికారులు ఆ దిశగా ఎటువంటి చర్యలు చేపట్టడం లేదని వాపోతున్నారు. అధికారులు స్పందించి చెరువు గట్టు తవ్వకుండా తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

నియంత్రికను అల్లుకున్న నిర్లక్ష్యం

మండలంలోని పల్లగిరి గ్రామంలో ప్రధాన రహదారి పక్కనే ఉన్న విద్యుత్తు స్తంభానికి ఏర్పాటు చేసిన సింగిల్ ఫేజ్ నియంత్రికకు పిచ్చి తీగ అల్లుకుంది. స్తంభం కింద నుంచి నియంత్రికను అల్లుకున్నా పంచాయతీ, విద్యుత్తు సిబ్బంది తొలగించకుండా వదిలేశారు. దీనివల్ల విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని, సంబంధిత శాఖ సిబ్బంది స్పందించాలని ప్రజలు కోరుతున్నారు. **- న్యూస్‌టుడే, నందిగామ గ్రామీణం**

వాహనాలు ఇలా.. రాకపోకలెలా?

జుజ్జూరు (వీరులపాడు), న్యూస్‌టుడే: మండల పరిధి జుజ్జూరులోని కంచికచర్ల-మధిర ప్రధాన రహదారిలో వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటోంది. గ్రామంలో పంచాయతీ కార్యాలయం నుంచి పొట్టి శ్రీరాములు విగ్రహం వరకు ప్రధాన రహదారిపై వాహనదారులు తమ వాహనాలను ఇష్టారీతిన వదిలి వెళ్లడంతో రాకపోకల అంతరాయం కలుగుతోంది. ఇదేవిధంగా మండలంలోని అల్లూరు, పెద్దాపురం గ్రామాల్లో ప్రధాన రోడ్డుపై ట్రాఫిక్ సమస్య అధికంగా ఉందని గ్రామస్థులు చెబుతున్నారు. గ్రామాల్లో ట్రాఫిక్ సమస్యకు పోలీసులు పరిష్కారం చూపాలని గ్రామస్థులు కోరుతున్నారు.

నేడు విద్యుత్తు సరఫరాకు అంతరాయం

నందిగామ, న్యూస్‌టుడే: నందిగామ విద్యుత్తు సెక్షన్ పరిధిలోని అంబారుపేట, ఐతవరం గ్రామాలకు ఈ నెల 20న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఏఈ సోమవారం తెలిపారు. విద్యుత్తు లైన్ మరమ్మతుల కోసం ఈ అంతరాయం ఏర్పడుతుందని వినియోగదారులు సహకరించాలని కోరారు.

దాసరి కార్పొరేషన్ డైరెక్టర్‌కు సత్కారం

శ్రీరామ్‌ను సన్మానిస్తున్న సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామోజీ

నందిగామ, న్యూస్‌టుడే: నందిగామకు చెందిన దాసరి కార్పొరేషన్ డైరెక్టరు మనబోతుల శ్రీరామ్‌ను సోమవారం తిరుపతిలో నిర్వహించిన ఏపీ రాష్ట్ర దాసరి సంక్షేమ సంఘ సర్వసభ్య సమావేశంలో సత్కరించారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పలనాటి రామోజీ, తిరుపతి మాజీ ఎమ్మెల్యే మన్నూరి సుగుణమ్మ ఆయన్ను సత్కరించారు. తెదేపా పార్టీ ఆవిర్భావం నుంచి తాను ఆ పార్టీలో కొనసాగుతున్నానని, తనకు సముచిత స్థానం ఇచ్చిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, ఎమ్మెల్యే సౌమ్యకు శ్రీరామ్ కృతజ్ఞతలు తెలిపారు.

వంతెన కల సాకారమయ్యేనా?

చందర్లపాడు: ఏటూరు వద్ద ప్రతిపాదించిన స్థలం

కంచికచర్ల, చందర్లపాడు, న్యూస్‌టుడే

కంచికచర్ల, చందర్లపాడు మండలాల మధ్య ప్రజల రాకపోకలకు అనువుగా వంతెన నిర్మాణం చేపట్టాలని ఈ ప్రాంత ప్రజలు ఎన్నో ఏళ్లుగా విజ్ఞప్తులు చేస్తున్నా పాలకులు పట్టించుకోవడం లేదు. మునేటికి రెండు వైపులా ఉన్న ఈ రెండు మండలాల మధ్య దూరం కేవలం 4 నుంచి 5 కి.మీ.లోపే. కానీ ఏటిపై ఎటువంటి వంతెనలు లేకపోవడంతో రెండు మండలాల ప్రజలు రాకపోకలకు సుమారు 40 కి.మీ. పైగా ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంది.

◆ ఈ ప్రాంత ప్రజల అవసరాలకు ఏటిపై వంతెన ఆవశ్యకత గుర్తించిన గత తెదేపా ప్రభుత్వం అందుకు అవసరమైన ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులకు సూచించింది. ఇందులో భాగంగా సర్వే నిర్వహించిన అధికారులు కంచికచర్ల మండలం మోగులూరు, చందర్లపాడు మండలం ఏటూరు గ్రామాల మధ్య ఉన్న మునేటిపై వంతెన నిర్మాణానికి అనువుగా ఉంటుందని గుర్తించారు. ప్రణాళిక సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదిక అందించింది. తరువాత ప్రభుత్వం మారడంతో నిర్మాణం కార్యరూపం దాల్చలేదు.

కాజ్‌వే వద్దు.. వారధి ముద్దు

ఇటీవల చందర్లపాడు మండలం ముప్పాళ్లలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన సమయంలో స్థానిక నాయకులు కాజ్‌వే నిర్మించాలంటూ ముఖ్యమంత్రికి వినతిపత్రం సమర్పించారు. సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి దీని నిర్మాణానికి రూ.2.20 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.

◆ గత ఏడాది వచ్చిన భారీ వరదల నేపథ్యంలో ఇక్కడ కాజ్‌వే బదులు వంతెన నిర్మాణం మేలంటూ కొంతమంది ప్రతిపాదించారు. గతంలో అధికారులు సైతం ఇక్కడ కాజ్‌వే నిర్మాణం కుదరదని, వంతెన నిర్మాణమే మేలని సూచించారు. అందుకు సుమారు రూ.186 కోట్ల నిధులు అవసరమని ప్రతిపాదన చేసినట్లు సమాచారం. మునేటిపై వంతెన నిర్మాణంతో పాటు, వంతెన నుంచి ఏటూరు వైపు, మోగులూరు వైపు అప్రోచ్ రహదారుల నిర్మాణం, వరదల సమయంలో వంతెన వద్ద కట్టలు కోతకు గురి కాకుండా తగు రక్షణ చర్యలు చేపట్టేలా వంతెన నిర్మాణం చేయాలన్నది ఈ ప్రతిపాదన ఉద్దేశం.

కార్యరూపం దాల్చితే ఎంతో మేలు

వంతెన నిర్మాణం కార్యరూపం దాల్చి పూర్తయితే తమ ప్రాంతాల మధ్య రాకపోకలకు మార్గం సుగమమవుతుందని రెండు గ్రామాల ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ నిర్మాణం జరిగితే చందర్లపాడు మండలం నుంచి రాజధాని అమరావతికి చేరుకోవడానికి దూరం గణనీయంగా తగ్గుతుంది. రెండు మండలాల రైతులకు పొలాలకు వెళ్లేందుకు, వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు అనువుగా ఉంటుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

స్వర్ణాంధ్ర-2047 విజన్‌తో సమగ్రాభివృద్ధి

జగ్గయ్యపేట గ్రామీణం, న్యూస్‌టుడే: చిల్లకల్లులోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సోమవారం ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య అధ్యక్షతన స్వర్ణాంధ్ర-2047 కార్యక్రమానికి సంబంధించిన కీలక పనితీరు సూచికల పురోగతిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. తాతయ్య మాట్లాడుతూ రాష్ట్రాన్ని సమగ్ర అభివృద్ధి దిశగా తీసుకెళ్లే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన స్వర్ణాంధ్ర-2047 విజన్ అత్యంత కీలక పాత్ర పోషిస్తుందని అధికారులకు వివరించారు. మండల పరిధిలో ప్రస్తుతం బి, సీగ్రేడ్లలో ఉన్న పనితీరు సూచికలను గుర్తించి వాటిని అత్యున్నత స్థాయి ఏ+ గ్రేడ్‌గా తీసుకెళ్లే దిశగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రతి అధికారి తమకు కేటాయించిన బాధ్యతలను ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా నిర్వహిస్తూ నిర్దేశించిన గడువులోగా స్పష్టమైన పురోగతి సాధించాలని ఆదేశించారు. అభివృద్ధి పథకాల అమలు విషయంలో నిర్లక్ష్యం వద్దని హెచ్చరించారు. ఎంపీడీవో జి.నితిన్, నరేష్, మండలస్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.

విడిది మండపంలో భజనలు ప్రారంభం

పెనుగంచిప్రోలు, న్యూస్‌టుడే: పెనుగంచిప్రోలు పడమర బజారు విడిది మండపంలో సోమవారం రాత్రి అమ్మవారి భజనలు ప్రారంభించారు. దీక్ష గురుస్వాములు చలిగంటి కొండ, చల్లాల శ్రీనివాసాచారి, గుడిమెట్ల అప్పారావు, పోలేపల్లి చిట్టిబాబు చేతుల మీదుగా పూజలు నిర్వహించారు. బాపట్ల జిల్లా రేపల్లె వినాయక భజన బృందం ఎన్‌వీ స్వామి ఆర్కెస్ట్రా బృందం వారు అమ్మవారి భక్తిపాటలు ఆలపించారు.

భాజపా కిసాన్‌మోర్చా పదాధికారుల నియామకం



ధ్రువపత్రాలు అందుకున్న వారితో కుమారస్వామి, శ్రీరామ్

నందిగామ, న్యూస్‌టుడే: విజయవాడ భాజపా రాష్ట్ర కార్యాలయంలో నియోజకవర్గ కిసాన్ మోర్చా పదాధికారులకు నియామక పత్రాలు అందజేశారు. భాజపా కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు చిగురుపాటి కుమారస్వామి, జిల్లా అధ్యక్షుడు కొల్లి నాగేశ్వరరావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్‌లు నియోజకవర్గ కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శులుగా పోసాని గురునాథం, జనగర్ల నరసింహారావు, జిల్లా ఉపాధ్యక్షుడిగా అత్తలూరి రవి, జిల్లా కార్యదర్శిగా కోటిరెడ్డిలకు నియామక పత్రాలు అందజేశారు. నందిగామ ఏఎంసీ ఛైర్‌పర్సన్ పిట్టల శ్రీదేవి, పార్టీ జిల్లా కార్యదర్శి పోరుగంటి నరసింహారావు, రావూరి రమేష్, లక్ష్మణ్, పాటిబండ్ల జయపాల్, గుత్తా బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

డివైడర్‌ను ఢీకొట్టిన కారు

ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో తప్పిన ప్రమాదం

జగ్గయ్యపేట గ్రామీణం, న్యూస్‌టుడే: డివైడర్‌ను ఢీకొని ఓ కారు పల్టీలు కొట్టిన ఘటన సోమవారం జగ్గయ్యపేట పీవీఆర్ ఫంక్షన్ హాల్ వద్ద చోటుచేసుకుంది. సుంకర లవరాజు, చందన నాగశ్రీలు భార్యాభర్తలు కాగా.. హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు. తమ ఇద్దరి పిల్లలతో కలిసి విశాఖపట్నం నుంచి కారులో హైదరాబాద్ బయలుదేరారు. జగ్గయ్యపేట పీవీఆర్ ఫంక్షన్ హాల్ సమీపంలో లారీని ఓవర్‌టేక్ చేస్తున్న క్రమంలో కారు డివైడర్‌ను ఢీకొని రెండు పల్టీలు కొట్టింది. కారులో ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. నాగశ్రీకి స్వల్ప గాయాలు కావడంతో జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మిగిలివారంతా సురక్షితంగా ఉండడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

బ్యాగు మాయం... వెతికిచ్చిన పోలీసులు

కృష్ణలంక, న్యూస్‌టుడే: బస్సులో సీటు కోసం వేసిన బ్యాగ్ మాయం కాగా.. పోలీసులు సోదాలు చేసి దానిని బాధితురాలికి అందించిన ఘటన విజయవాడ పీఎన్‌బీఎస్‌లో చోటుచేసుకుంది. పోలీసు వివరాల ప్రకారం... జగ్గయ్యపేటకు చెందిన మహాలక్ష్మమ్మ విజయవాడలోని బంధువుల ఇంట్లో నిర్వహించిన వేడుకలో పాల్గొనేందుకు వచ్చారు. తిరిగి వెళ్లేందుకు సోమవారం సాయంత్రం 7 గంటలకు బస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. రద్దీ అధికంగా ఉన్నందున సీటు దొరకడం కష్టమనే భావనతో బస్సు ప్లాట్‌ఫాం మీదకు రాగానే బ్యాగును కిటికీ నుంచి సీట్లో వేశారు. తీరా బస్సెక్కి చూసే సరికి తాను వేసిన సీట్‌లో బ్యాగు కనిపించలేదు. ఆమె ఆందోళన చెంది ఆ సమయంలో ప్లాట్‌ఫాం పరిసరాల్లో విధులు నిర్వహిస్తున్న కృష్ణలంక సీఐ నాగరాజు వద్దకు వెళ్లి ఫిర్యాదు చేశారు. పోగొట్టుకున్న బ్యాగులో పది కాసుల విలువైన బంగారు ఆభరణాలు ఉన్నట్లు వివరించారు. వెంటనే ఆయన స్పందించి బస్‌స్టేషన్ పరిసరాల్లో విధుల్లో ఉన్న సిబ్బందిని బస్సు వద్దకు రప్పించారు. పోలీసులంతా ఒక్కసారి బస్ ఎక్కి సోదాలు మొదలుపెట్టారు. చోరీకి పాల్పడిన వ్యక్తి భయపడి బస్సులో బ్యాగు పడేశాడు. పోలీసులు దానిని గుర్తించి మహిళకు అందించారు. ఆమె అందులో పరిశీలించి ఆభరణాలు ఉన్నట్లు నిర్ధారించారు.

పోలీసులకు యూనిఫాం వస్త్రం వితరణ

విక్రమ్‌ను అభినందిస్తున్న సీఐ వైవీఎల్ నాయుడు, ఎస్‌ఐలు

నందిగామ, న్యూస్‌టుడే: నందిగామ పోలీస్ స్టేషన్‌లో సోమవారం తెదేపా మండల ఉపాధ్యక్షుడు ఉమ్మనేని విక్రమ్ పోలీసులకు యూనిఫాం వస్త్రం వితరణగా అందజేశారు. వీటిని పోలీసులకు సీఐ వైవీఎల్ నాయుడు చేతుల మీదుగా అందజేశారు. దాతను సీఐతో పాటు ఎస్‌ఐలు సూర్యవంశీ, మహతి తదితరులు సత్కరించారు. స్టేషన్‌లో పనిచేస్తున్న పోలీసులందరికీ రూ.లక్ష విలువ చేసే యూనిఫాం వస్త్రం వితరణ చేసిన దాత విక్రమ్‌ను సీఐ అభినందించారు.

'ఆస్తులు ధ్వంసం చేస్తున్నా పట్టించుకోరా?'

జగ్గయ్యపేట గ్రామీణం, న్యూస్‌టుడే: స్వచ్ఛ జగ్గయ్యపేట, జాయింట్ యాక్షన్ కమిటీ వారు గతంలో జగ్గయ్యపేట పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని బాధితులు సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సీనియర్ అసిస్టెంట్‌కు ఫిర్యాదు చేశారు. ఆటోనగర్‌లోని కెమికల్, ఫార్మా కంపెనీల వారు జగ్గయ్యపేట స్వచ్ఛత కోసం ఫిర్యాదు చేసిన వారి కర్మాగారాల్లోకి దౌర్జన్యంగా ప్రవేశించి ఆధారాలను నాశనం చేసి ఆస్తులను ధ్వంసం చేసిన విషయంపై గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు.

388 మందికి కళ్లజోళ్ల పంపిణీ

మాట్లాడుతున్న టీడీ జనార్దన్

జగ్గయ్యపేట గ్రామీణం, న్యూస్‌టుడే: మండలంలోని షేర్ మహమ్మద్‌పేటలో ఇటీవల జయప్రద ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. 713 మందికి కంటి పరీక్షలు చేశారు. అందులో 388 మందికి సోమవారం ఫౌండేషన్ ఛైర్మన్ టీడీ జనార్దన్ కళ్లజోళ్లు పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ పేదలకు ఉచిత వైద్యం అందించాలనే లక్ష్యంతోనే జయప్రద ఫౌండేషన్ స్థాపించడం జరిగిందని తెలిపారు. ఫౌండేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.

రావిరాలలో పశువైద్య శిబిరం

రైతుకు మందులు అందిస్తున్న ఆశిష్‌కుమార్ శ్రీవాస్తవ

జగ్గయ్యపేట గ్రామీణం, న్యూస్‌టుడే: మండలంలోని రావిరాలలో రాంకో సిమెంట్స్, పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో సోమవారం ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించారు. దీనిని రాంకో సిమెంట్స్ సీనియర్ ప్రెసిడెంట్ ఆశిష్‌కుమార్ శ్రీవాస్తవ, వీపీఎస్ మురళీకృష్ణ ప్రారంభించారు. 37 మంది పాడి రైతులు పాల్గొన్నారు. వారు తీసుకువచ్చిన పశువులకు గర్భకోశ, గాలికుంటు వ్యాధులకు టీకాలు వేశారు. మొత్తం 134 పశువులకు వివిధ రకాల వ్యాధులకు సంబంధించిన మందులు అందజేశారు.

ది కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్
పెనుగంచిప్రోలు మెయిన్ బ్రాంచి, పెనుగంచిప్రోలు మండలం, యన్.టి.ఆర్. జిల్లా, (ఆం.ప్ర.)

బహిరంగ వేలం ప్రకటన

యన్.టి.ఆర్. జిల్లా, పెనుగంచిప్రోలు మండలం, కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్ నందు ఈ దిగువ పేర్కొనబడిన వాయిదా మీరిన అప్పుదారులు పై బ్యాంక్‌కు చెల్లించవలసిన బకాయిలు వసూలు చేయుటకు గాను వారికి చెందిన ఈ క్రింది వివరించిన స్థిరాస్తిని ది: 27-01-2026 తేదీ మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు ది. కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంక్, పెనుగంచిప్రోలు మెయిన్ బ్రాంచి వద్ద ఈ దిగువ సంతకముదారునిచే బహిరంగముగా వేలము వేయబడును.

స్థిరాస్తుల వివరములు

వ. నెం.	వాయిదా మీరిన అప్పుదారు పేరు తండ్రి/భర్త	ఆస్తి ఉన్న గ్రామము	సర్వే నెం.	విస్తీర్ణము య॥ సెం॥	హద్దులు	వేలము తేది సమయము
1.	నల్లగొండ నరసింహారావు తండ్రి: సూరయ్య EP No. 700/OSD/2021-22 చెల్లించవలసిన మొత్తం: 9,81,284 + వడ్డీ + ఖర్చులు	శనగపాడు	141/2ఎ1	2-51	తూ: తోట నరసింహారావు ద: నల్లగొండ వీరయ్య ప: నల్లగొండ శ్రీనివాసరావు, రాంబాబు ఉ: పారుపల్లి లక్ష్మి	27-01-2026 మధ్యాహ్నం 12-00 గంటలకు

వేలంపాట షరతులు: 1) వేలము పాటలో పాల్గొనువారు ధరావత్తుగా రూ. 1,00,000/-లు (అక్షరాల లక్ష మాత్రమే) సొమ్ము చెల్లించి పాటలో పాల్గొనవలెను. 2) వేలము పాటలో తగు రేటు రాని భూములను సంఘము పేరు రిజిష్టరు చేయు అధికారము సేల్ ఆఫీసరు గారికి కలదు. 3) ఆస్తి కొనువారు వేలంపాట సొమ్ములో నూటికి 15 రూపాయలు పాట సమయమునందు ధరావత్తు కట్టవలెను. పాట మొత్తంలో మిగతా సొమ్మును వేలం తేదీ లగాయితు 15 రోజులలో చెల్లించనిచో ధరావత్తు మొత్తము కోల్పోవలసినవారగుదురు. మిగతా సొమ్ముతో కలిపి వేలం ఖాయం చేసే యెడల క్రయ దస్తావేజు వ్రాసి ఇచ్చుటకు సరిపడ స్టాంపుల ఖరీదు కూడా చెల్లించవలెను. అటుల చెల్లించని యెడల వేలం తేదీ లగాయితు 30 రోజులలో జిల్లా రిజిష్ట్రారు వారు అనుమతిపై స్టాంపుల ఖరీదు మాత్రము చెల్లించవలెను. 4) ఎక్కువ పాటదారు నూటికి 15 రూపాయలు చొ॥న ధరావత్తు కట్టని యెడల వెంటనే సదరు ఆస్తి తిరిగి వేలం వేయబడును. ధరావత్తు పోను ఇవ్వవలసిన క్రయ ధనం నియమిత కాలంలో చెల్లించకపోయిననూ మరల విక్రయ ప్రచురణ జరిగిన దరిమిలా సదరు ఆస్తి తిరిగి విక్రయించబడును. పైన తెలిపిన రెండు దఫాలకు విక్రయ ఖర్చులు, అందువలన నష్టమేమైనా వచ్చినచో ఆట్టి నష్టమును మొదటి క్రయం పొందినవారే భరించవలసి యుండును. 5) వేలం పాటదారులు తాము తమ కొరకే పాడునదిన్నీ లేక ఇతరులకు ఏజంటుగా పాడునదిన్నీ తెలుపవలసినదిగా అడగబడవచ్చును. తాము ఏజెంట్లుగా పాట పాడుచూ తమను ఏజెంట్లుగా నియమించిన వాని సంతకములు గల వ్రాత మూలకముగు అధికార పత్రమును దాఖలు చేయవలెను. అట్లు చేయనిచో వానిపాట నిరాకరించబడును. 6) బకాయి బాకీదారు గాని, అతని తరపు మనిషిగాని జప్తు చేయబడిన / తనఖా ఉంచబడిన ఆస్తిలో జోక్యముగల మరెవరైనాగాని విక్రయమునకు నియమించబడిన తేదీకి వెనకటి రోజు సూర్యాస్తమయములోగా బాకీ మొత్తము నంతను వడ్డీ ఖర్చులతో సహా చెల్లించినచో వేలము ఆపబడును. 7) జిల్లా రిజిష్ట్రారు ఖాయపరిచిననేగాని అమ్మకము చెల్లనేరదు. సదరు వేలము వలన ఎవరికైనా నష్టముగాని, ఇబ్బందిగాని కలిగిన యెడల వాటి విషయమై అప్పీలు చేసుకొనుటకు గాను అమ్మకము తేదీకిని జిల్లా రిజిష్ట్రారు ఖాయపరుచు తేదీకిని మధ్య 30 రోజులు వ్యవధి ఇవ్వబడును. విక్రయము ఖాయ పరచబడిన తేదీ దరిమిలా రిజిష్ట్రారు వారి సంతకముతోను, సీలుతోను ఒక సర్టిఫికేట్ (Certificate of Sale) ఇవ్వబడును. 8) భూముల వివరములు ఇచ్చుటలో గాని వాటి వైశాల్యములను వివరములను అంచనా వేయుటలో కలుగు తప్పులకు సర్కారు వారు బాధ్యులు కారని స్పష్టముగా తెలుసుకొనవలెను. 9) పై వాటిలో ఏ ఒక్కటిగాని, అన్నీగాని వేలము పాటను ఏ నిమిషములోనైనా ఎట్టి కారణము తెలుపకుండా నిలిపివేయుటకు లేదా వాయిదా వేయుటకు రద్దు పరచుటకు సేల్ ఆఫీసరుగారికి అధికారము కలదు.

చీఫ్ మేనేజరు
కె.డి.సి.సి.బ్యాంక్, పెనుగంచిప్రోలు
సెల్: 99496 88387

(సం/-) టి. రాఘవరావు
అసిస్టెంట్ రిజిష్ట్రారు / సేల్ ఆఫీసర్
ది. కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్,
మచిలీపట్నం

(c) eenadu

విజయవాడ పశ్చిమ

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

విజయవాడ వన్‌టౌన్ : 90320 99986

స్పందన: భవానీపురం పోలీసుస్టేషన్ హెచ్‌బీజీ ప్రధాన రహదారి మార్గంలో కుక్కల బెడద అధికంగా ఉందని స్థానికులు మేమున్నాం మీకు తోడుగాకు సమాచారం ఇచ్చారు. స్పందించిన వెటర్నరీ విభాగం అధికారులు కుక్కలను పట్టారు. ☛ కుమ్మరిపాలెం కామ కోటినగర్‌లో రాత్రుల్లో పలువురు యువకులు మద్యం తాగుతున్నారని స్థానికులు మేమున్నాం మీకు తోడుగాకు సమాచారం ఇవ్వగా, స్పందించిన భవానీపురం పోలీసులు ఆ ప్రాంతంలో తనిఖీలు చేపట్టారు. **- న్యూస్‌టుడే, విజయవాడ వన్‌టౌన్**

? చిట్టినగర్-వించిపేట అప్పర్ రైల్వే యార్డు మార్గంలో పలువురు యువకులు మద్యం తాగుతూ.. బైక్ రేసింగ్ నిర్వహిస్తున్నారు. **- అప్పారావు, స్థానికుడు** ✔ నిఘా ఏర్పాటు చేస్తాం. చర్యలు తీసుకుంటాం. **- కొండలరావు, సీఐ, 2వ పట్టణ పోలీసు స్టేషన్.**
? రథంసెంటర్ మార్గంలో వేగనిరోధకాలు లేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. **- చంద్రకళ, స్థానికురాలు**
✔ సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తాం. **- శ్రీనివాస్, సర్కిల్-I, ఈఈ**
? చేపల మార్కెట్ ప్రాంతంలో రోడ్డుపై కోళ్ల వ్యర్థాలు పడేస్తున్నారు. **- హిమావతి, స్థానికురాలు.** ✔ అవగాహన కల్పిస్తాం. వ్యర్థాలు తరలిస్తాం. **- నరసింహారావు, స్థానిక శానిటరీ అధికారి - న్యూస్‌టుడే, విజయవాడ వన్‌టౌన్**

అందరికీ అర్థమయ్యేలా వేమన పద్యాలు

విజయవాడ నేరవార్తలు: తెలుగు సాహితీ, సామాజిక చరిత్రలో యోగి వేమన తనదైన ముద్ర వేసిన మహనీయుడని పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికీ అర్థమయ్యే భాషలో పద్యాలు రాసి ప్రజలను మెప్పించిన మహాకవి అని కొనియాడారు. సోమవారం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో యోగి వేమన జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి సీపీ పూలమాలలు వేసి నివాళులర్పించారు. వేమన పద్యాలు వినని, తెలియని వారు లేరనడంలో అతిశయోక్తి లేదన్నారు. ఆయన జయంతిని రాష్ట్ర వేడుకగా నిర్వహించడం భావితరాలకు స్ఫూర్తిదాయకమని ప్రశంసించారు.

ఒకరిద్దరి తప్పులు... తప్పని తిప్పలు

ట్రాఫిక్ జామ్‌లతో ప్రజలకు కష్టాలు

సూర్యారావుపేట, మధురానగర్, న్యూస్‌టుడే

నగరం నడిబొడ్డున వ్యాపార కేంద్రం అంటే గవర్నర్‌పేట గుర్తుకు వస్తుంది. నిత్యం వేలాది ద్విచక్రవాహనాలు, కార్లు రాకపోకలు సాగిస్తుంటాయి. ఇక ఆటోలకు లెక్కే లేదు. అలాంటి కీలకమైన ప్రాంతంలో ఒకరిద్దరు వాహన చోదకులు చేస్తున్న తప్పులు జనాలకు కష్టాలు తెచ్చిపెడుతున్నాయి. నిమిషాల తరబడి వాహనాలు నిలిచిపోతున్నాయి. సహనానికి పరీక్ష పెడుతున్నాయి. అందరూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. సకాలంలో పనులు పూర్తికాక ఇబ్బంది పడుతున్నారు. వైద్యం కోసం వెళ్లే వారి పరిస్థితి దారుణంగా ఉంటోంది.

మ్యూజియం రోడ్డులో రాంగ్‌రూట్లో వస్తున్న కారుతో నిలిచిన ట్రాఫిక్

నో ఎంట్రీ బోర్డు ఉన్నా...

మ్యూజియం రోడ్డులో వన్‌వే అమలులో ఉంది. గోపాలరెడ్డి రోడ్డు క్రాస్ నుంచి మ్యూజియం రోడ్డులో వాహనాలకు అనుమతి లేదు. అయినప్పటికీ అటు వైపు యథేచ్ఛగా వచ్చేస్తున్నారు. మార్జిన్‌లో నిలుపుతున్న వాహనాలను రాంగ్‌రూట్లో దాటుకుని, ముందుకు వచ్చే క్రమంలో సరైన మార్గంలో వస్తున్న వాహనాలకు అడ్డు పడుతున్నాయి. దీంతో బారులుగా ఆగిపోతున్నాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో ఈ పరిస్థితి నెలకొంటోంది. ఒకసారి వాహనాలు ఆగాయంటే.. అవి ముందుకు కదలడానికి 10 నిమిషాలుపైగా సమయం పడుతోంది.

ప్రాంతం : గవర్నర్‌పేట	
కీలకమైన రహదారులు : 8	
ద్విచక్రవాహనాలు : 15,000	
కార్లు : 5 వేలు	
సిటీ బస్సులు : 120	
ఆటోలు : 3 వేలు	

కాళేశ్వరరావు రోడ్డు అంచుల్లో ఆపిన కార్లు.. రాకపోకలు ఎలా?

రోడ్డు పక్కన నిలిపేస్తూ...

కాళేశ్వరరావురోడ్డులోనూ ఇదే పరిస్థితి. ఇక్కడ ఆటో మొబైల్ దుకాణాలు ఎక్కువగా ఉన్నాయి. వాటి వద్ద పనుల నిమిత్తం వచ్చే కార్లను రోడ్డు మీదనే ఆపేస్తున్నారు. ఇరువైపులా కార్లు ఉండటంతో.. ట్రాఫిక్ నిలిచిపోతోంది. నిత్యం ఇక్కడ ఇదే పరిస్థితి ఉన్నా ట్రాఫిక్ పోలీసులు పట్టించుకోరు. ఇక సాయంత్రం అయితే ప్రకాశంరోడ్డు, గోపాలరెడ్డిరోడ్డు, కాంగ్రెస్ ఆఫీస్‌రోడ్డు, రాజగోపాలాచారివీధి, కాళేశ్వరరావురోడ్డు, అలీబేగ్ వీధి, డోర్నకల్ రోడ్డు, నక్కల రోడ్డుల్లో రాకపోకలు పూర్తిగా నిలిచిపోతాయి. నియంత్రించే ట్రాఫిక్ పోలీసులు లేకపోవడంతో వాహనచోదకులే ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుని ముందుకు పోతున్నారు. అధికారులు సాయంత్రం వేళల్లో ఈ మార్గాలపై పర్యవేక్షణ ఉంచాలని ప్రజలు కోరుతున్నారు.

ఎల్‌ఓసీ పత్రాల అందజేత

భవానీపురం: పశ్చిమ నియోజకవర్గానికి చెందిన ఇద్దరికి ఎమ్మెల్యే సుజనాచౌదరి సహకారంతో సోమవారం ఎల్‌ఓసీ పత్రాలు మంజూరయ్యాయి. 50వ డివిజన్ మహంతిపురానికి చెందిన రెండు నెలల చిన్నారి ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధితో బాధపడుతుంది. చిన్నారి తండ్రి ఇంతియాజ్ ఎమ్మెల్యే సుజనాచౌదరిని సంప్రదించగా చికిత్స నిమిత్తం ప్రభుత్వం నుంచి రూ.4.60 లక్షలు, ఊర్మిళానగర్‌కు చెందిన ధనలక్ష్మి ప్రమాదంలో కాలికి గాయమైంది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేను సంప్రదించడంతో శస్త్ర చికిత్స నిమిత్తం రూ.2.78 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించారు. వాటిని కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, నాయకులు భవానీపురంలోని కార్యాలయంలో అందజేశారు.

21న ఎన్టీఆర్ వర్సిటీ క్రికెట్ జట్టు ఎంపిక పోటీలు

విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే: డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం పురుషుల క్రికెట్ జట్టు ఎంపిక పోటీలు ఈ నెల 21వ తేదీన ఇబ్రహీంపట్నంలోని నిమ్రా వైద్య కళాశాల మైదానంలో నిర్వహిస్తామని స్పోర్ట్స్ బోర్డు కార్యదర్శి ఇ.త్రిమూర్తి తెలిపారు. వర్సిటీకి అనుబంధంగా ఉన్న వైద్య, దంత, ఆయుర్వేద, హోమియోపతి, యునాని, బీఎన్‌వైఎస్, ఫిజియోథెరపీ, బీఎస్సీ నర్సింగ్, బీఎస్సీ ఎంఎల్‌టీ కళాశాలల విద్యార్థులు ఎంపిక పోటీలో పాల్గొనేందుకు అర్హులని చెప్పారు. వర్సిటీ జట్టుకు ఎంపికైన క్రీడాకారులు ఈ నెల 27 నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకు మైసూర్‌లోని జేఎస్ఎస్ సైన్స్ అండ్ టెక్నాలజీ వర్సిటీలో జరిగే సౌత్ జోన్ అంతర్ వర్సిటీ క్రికెట్ టోర్నీలో ఎన్టీఆర్ వర్సిటీ జట్టుకు ఆడుతారని పేర్కొన్నారు. ఆసక్తిగల క్రీడాకారులు తగు అర్హత పత్రాలతో ఈ నెల 21వ తేదీ ఉదయం 9 గంటలకు నిమ్రా వైద్య కళాశాల వ్యాయామ సంచాలకుడికి రిపోర్టు చేయాలని ఆయన సూచించారు.

తొమ్మిది ఫిర్యాదుల స్వీకరణ

వినతి పత్రాన్ని స్వీకరిస్తున్న ఇన్‌ఛార్జి కమిషనర్ చంద్రశేఖర్

విజయవాడ నగర పాలక సంస్థ, న్యూస్‌టుడే: నగరంలోని వివిధ ప్రాంతాల్లో నిర్మిస్తున్న అక్రమ కట్టడాలను నిలువరించాలని ఇన్‌ఛార్జి కమిషనర్ డి.చంద్రశేఖర్‌ను కొందరు కోరారు. నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఆయన ఫిర్యాదులు స్వీకరించారు. నీటి పన్ను, డోర్ నంబరు మార్పు, రహదారి ఆక్రమణ, సీవరేజ్ టాక్స్ తొలగింపు తదితర సమస్యలపై తొమ్మిది వినతులు అందాయి. ఈ సందర్భంగా ఇన్‌ఛార్జి కమిషనర్ మాట్లాడుతూ... వినతులను బాధ్యులైన అధికారులు పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. సమస్యలన్నింటినీ వెంటనే పరిష్కరించి తిరిగి ఉత్పన్నం కాకుండా చూడాలని అన్నారు. అధికారులు కె.అర్జునరావు, పి.సత్యకుమారి, చంద్రశేఖర్, ఎ.శ్రీధర్, బి.సోమశేఖర్‌రెడ్డి, వి.కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

వ్యక్తిత్వ వికాసానికి వేమన పద్యాలు దోహదం

వేమన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తున్న నగరపాలక సంస్థ అధికారులు తదితరులు

విజయవాడ నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే: సమాజానికి యోగి వేమన నైతిక విలువలతో కూడిన పద్యాలు అందించారని నగర పాలక సంస్థ ఇన్‌ఛార్జి కమిషనర్ డి.చంద్రశేఖర్ అన్నారు. యోగి వేమన జయంతిని ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేమన పద్యాలను చిన్నతనం నుంచే అభ్యసించడం ద్వారా వ్యక్తిత్వ వికాసం కలుగుతుందని అన్నారు. సామాజిక సమానత్వం, మానవత విలువలు, నిజాయతీ, కష్టపడి జీవించే విధానం తదితర అంశాల గురించి తన పద్యాల రూపంలో సమాజానికి తెలియజేశారని పేర్కొన్నారు. ఆయన పద్యాల అర్థం, అందులో దాగి ఉన్న విలువల గురించి భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపైన ఉందని అన్నారు. అధికారులు కె.అర్జునరావు, కె.సంజయ్ రత్నకుమార్, పి.సత్యకుమారి, చంద్రశేఖర్, ఎ.శ్రీధర్, బి.సత్యనారాయణమూర్తి, బి.సోమశేఖర్‌రెడ్డి, కామేశ్వరరావు, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

నివాళి అర్పిస్తున్న డీఎంహెచ్‌వో సుహాసిని తదితరులు

విజయవాడ పాతాసుపత్రి, న్యూస్‌టుడే: మనిషి జీవితం విలువైందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి ఎం.సుహాసిని సూచించారు. సోమవారం యోగి వేమన జయంతి సందర్భంగా ఆమె కార్యాలయం ఆవరణలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఆయన జీవిత బోధనల గురించి అధికారులకు వివరించారు. కార్యక్రమంలో కార్యాలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఆస్తి.. భూ వివాదాల ఫిర్యాదులే అధికం

బాధితుడి సమస్య వింటున్న డీసీపీ ఉదయరాణి

సూర్యారావుపేట : నగరంలోని పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 49 ఫిర్యాదులు వచ్చాయి. డీసీపీ ఉదయరాణి ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నేరుగా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. వాటిల్లో అత్యధికంగా భూ, ఆస్తి వివాదాలు, నగదు లావాదేవీలపై 25 ఫిర్యాదులు ఉన్నాయి. కుటుంబ కలహాలు, కొట్లాటలపై రెండేసి, దొంగతనం 1, ఇతర ఫిర్యాదులు 15 చొప్పున వచ్చాయి. వీటిని సంబంధిత పోలీస్‌స్టేషన్లకు పంపి పరిష్కరించాలని ఆదేశించారు.

డప్పు కళాకారులను ఆదుకోవాలి

ఎన్టీఆర్ కలెక్టరేట్, న్యూస్‌టుడే : డప్పు కళాకారుల సమస్యలు పరిష్కరించి ఆదుకోవాలని, లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని ఏపీ డప్పు కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గుండిమెడ క్రాంతికుమార్ పేర్కొన్నారు. తమ డిమాండ్ల సాధనకు నగరంలోని కలెక్టరేట్ వద్ద జిల్లా డప్పు కళాకారులు సోమవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా అర్హులందరికీ పింఛన్లు మంజూరు చేయాలని కోరారు. పింఛను మొత్తాన్ని రూ.7,000లకు పెంచాలని, వయసు అర్హత 45 సంవత్సరాలకు తగ్గించాలని ప్రభుత్వానికి విన్నవించారు. డప్పులు, దుస్తులు, గజ్జెలు అందజేయాలని, డప్పు పండగ నిర్వహించాలని డిమాండ్ చేశారు. సంఘం గౌరవ అధ్యక్షుడు, కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి మాట్లాడుతూ.. గత వైకాపా ప్రభుత్వం డప్పు కళాకారులను విస్మరించిందన్నారు. గృహాలు, సాగు భూమి మంజూరు చేయాలని, రవాణాలో రాయితీ సౌకర్యం కల్పించాలని కోరారు. డప్పు కళాకారుల జిల్లా సంఘం అధ్యక్షుడు మల్లవరపు కుటుంబరావు, జిల్లా నాయకులు నాగేశ్వరరావు, ప్రభుదాసు, యాకోబు, ప్రభాకర్, ఏసుదాసు, కోటేశ్వరరావు, ఆనందరావు, సత్యానందం తదితరులు పాల్గొన్నారు. జిల్లాలోని అనుమంచిపల్లి, వేదాద్రి, జయంతి, రావిరాల తదితర ప్రాంతాల నుంచి కళాకారులు తరలివచ్చారు. అనంతరం డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహానికి వినతి పత్రం సమర్పించి, తమ డిమాండ్లు తీర్చాలని విన్నవించారు.

నిఘా ఏర్పాటు చేయాలి

కార్పొరేటరు సత్యబాబుకు సమస్యలు వివరిస్తున్న స్థానికులు

విద్యాధరపురం, న్యూస్‌టుడే: గొల్లపాలెం గట్టు ప్రాంతంలో దొంగల బెడద ఎక్కువగా ఉందని స్థానికులు కార్పొరేటరు సత్యబాబుకు సోమవారం వినతిపత్రం అందజేశారు. డివిజన్ సమస్యల పరిష్కారంలో భాగంగా 50వ డివిజన్‌లోని 170, 176, 177 సచివాలయాల పరిధిలో పర్యటించారు. ఈ ప్రాంతాల్లో బార్‌లు సమయపాలన పాటించడం లేదని పలువురు మహిళలు కార్పొరేటరు దృష్టికి తీసుకొచ్చారు. ఈసందర్భంగా సత్యబాబు మాట్లాడుతూ.. ఒక వైపు దొంగతనాలు, మరో వైపు మందుబాబుల వల్ల రాకపోకలకు మహిళలు ఇబ్బందులు పడడంపై పోలీసులు స్పందించాలని కోరారు. ప్రతి రోజు గస్తీ పెంచాలని ఆయన విజ్ఞప్తి చేశారు. శానిటరీ ఇన్‌స్పెక్టర్ దుర్గాప్రసాద్, సెక్రటరీలు చందు, సురేష్ పాల్గొన్నారు.

ఇంద్రకీలాద్రిపై 'అనగనగా ఒక రాజు' చిత్ర బృందం

ఇంద్రకీలాద్రి, న్యూస్‌టుడే: ఇంద్రకీలాద్రిపై 'అనగనగా ఒక రాజు' సినిమా టీమ్ సోమవారం సందడి చేసింది. కథానాయకుడు నవీన్ పోలిశెట్టి, కథానాయిక మీనాక్షి చౌదరి, చిత్ర యూనిట్ సభ్యులు దుర్గమ్మను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేయించారు. దేవస్థానం సిబ్బంది వారికి ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం చేయించారు. ఆలయ ఇన్‌స్పెక్టర్ వారికి అమ్మవారి చిత్రపటం, శేషవస్త్రాలు, ప్రసాదాలు అందజేశారు.

రైల్వే క్వార్టర్ల కొరత..

ఇబ్బందులు పడుతున్న ఉద్యోగులు

రైల్వేస్టేషన్, న్యూస్‌టుడే

బొగ్గులైను కాలనీలో రైల్వే క్వార్టర్స్ ఇలా..

నగరంలో రైల్వే క్వార్టర్ల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఉద్యోగులకు సరిపడా క్వార్టర్లు లేకపోవడంతో బయట అద్దె ఇళ్లల్లో ఉంటూ ఎక్కువ అద్దెలు చెల్లిస్తున్నామని వాపోతున్నారు. భద్రతతో పాటు విధులు నిర్వహించే కార్యాలయాలు దగ్గరగా ఉండడంతో క్వార్టర్లలో ఉండేందుకే ఎక్కువగా ఉద్యోగులు మొగ్గు చూపుతారు. నగరంలోని రైల్వే బొగ్గులైను కాలనీ, సత్యనారాయణపురం, ఆర్.ఈ కాలనీ, అప్పర్ యార్డ్ కాలనీల్లో చాలా క్వార్టర్లు శిథిలావస్థకు చేరాయి. గత కొన్నేళ్లుగా నిరుపయోగంగా ఉండడంతో భారీగా చెట్లు పెరిగి విష సర్పాలు సంచరిస్తున్నాయి. రాత్రి సమయాల్లో అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారుతున్నాయి. నగర పరిధిలో చాలా వరకు రైల్వే ఖాళీ స్థలాలు ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్నాయి. వాటిని వినియోగంలోకి తెస్తే క్వార్టర్ల సమస్య తీరుతుందని పలువురు ఉద్యోగులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. శిథిలావస్థకు చేరిన క్వార్టర్ల స్థానంలో కొత్తవి నిర్మాణాలు చేపట్టాలని రైల్వే ఉద్యోగులు, కార్మిక సంఘ నాయకులు డీఆర్ఎంకు విజ్ఞప్తి చేస్తున్నారు.

శిథిలావస్థకు చేరిన క్వార్టర్లు: సుమారు 500 వరకు
కావాల్సిన కొత్త క్వార్టర్లు: సుమారు వేయి వరకు
నగరంలో ఉన్న రైల్వే ఖాళీ స్థలాలు: దాదాపు 50 ఎకరాలు

కొత్తవి నిర్మించాలి: ప్రస్తుతం ఉన్న రైల్వే క్వార్టర్లు సరిపోవడం లేదు. క్వార్టర్ కోసం దరఖాస్తు చేస్తే చాలా రోజుల సమయం పడుతుంది. బొగ్గులైను, సత్యనారాయణపురం తదితర ప్రాంతాల్లో శిథిలావస్థకు చేరిన క్వార్టర్ల స్థానంలో కొత్త క్వార్టర్స్ నిర్మాణం చేపట్టాలి. దీనిపై ఇప్పటికే అధికారులకు వినతి పత్రాలు సమర్పించాం. **- వెంకటేశ్వరరావు, ఉద్యోగ సంఘ నాయకుడు**

పచ్చదనం.. పర్యావరణం..

ప్రజలకు మొక్కలు ఉచితంగా పంపిణీ

రహదారుల వెంట, డివైడర్లపై, ఖాళీ స్థలాలు, ఉద్యానాలు తదితర చోట్ల నగరపాలక సంస్థ అధికారులు మొక్కలు నాటుతారు. అయితే వాటికి సరైన రక్షణ లేకపోవడంతో మొక్కలు ఎండిపోయి అధ్వానంగా కనిపిస్తున్నాయి. దీనికి ప్రత్యామ్నాయంగా నగరపాలక సంస్థ అధికారులు ఒక నిర్ణయం తీసుకున్నారు. నేరుగా ప్రజలకే మొక్కలు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో సాధారణ మొక్కలు కాకుండా పండ్ల మొక్కలు పంచేందుకు సిద్ధమయ్యారు. దీంతో జామ, మామిడి, నిమ్మ తదితర మొక్కలను ప్రజలకు కొన్ని రోజులుగా పంపిణీ చేస్తున్నారు. వాటిని ప్రజలు తమ ఇంటి ప్రాంగణంలో నాటుకుని సంరక్షణ చర్యలు చేపడుతున్నారు. తద్వారా పచ్చదనం పెరిగేందుకు అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఎమ్మెల్యే సుజనాచౌదరి కార్యాలయంతో పాటు నియోజకవర్గంలోని 22 డివిజన్లలో మొక్కల పంపిణీ చేపట్టారు. ప్రజలు మొక్కలను తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారని నగరపాలక సంస్థ అధికారులు పేర్కొంటున్నారు. కార్పొరేటర్, కూటమి నాయకులకు వంద మొక్కల చొప్పున అందించారు. వారు ప్రజలకు ఇంటింటికి పంచుతున్నారు. **- భవానీపురం, న్యూస్‌టుడే**

మొక్కలు తీసుకెళ్తున్న మహిళలు

అంధకారం.. ప్రమాదాలకు ఆస్కారం

ఆర్టీసీ వర్క్ షాపు రోడ్డులో వెలగని వీధి దీపాలు

భవానీపురంలో పలు ప్రధాన, అంతర్గత రహదారుల్లో వీధి దీపాలు వెలగకపోవడంతో అంధకారం నెలకొంటుంది. దీంతో రాకపోకల సమయంలో వాహనచోదకులు, పాదచారులు ఆందోళన చెందుతున్నారు. రహదారుల వెంట ఉండే దుకాణాల వెలుగులతోనే వెళ్లాల్సి వస్తుందని వాపోతున్నారు. దీనికి తోడు వీధి దీపాలు వెలగకపోవడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని చెబుతున్నారు. ముఖ్యంగా పాదచారులు రోడ్డు దాటుతున్న సమయంలో ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. **- భవానీపురం, న్యూస్‌టుడే**

ఏయే ప్రాంతాల్లో..: ఆర్టీసీవర్క్ షాపురోడ్డు, బైపాస్ రహదారి, హెచ్‌బీ కాలనీ, ఊర్మిళానగర్ రహదారి, జోజినగర్
☛ ప్రధానంగా విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై కొన్ని చోట్ల వెలగకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. కొన్ని చోట్ల ముఖ్యమైన కూడళ్లలో సైతం వెలగని పరిస్థితి ఉంది. నగరపాలక సంస్థ అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లిన ఫలితం ఉండడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి వీధి దీపాలు వెలిగేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

30న విజయవాడలో నిరుద్యోగ రణభేరి

గాంధీనగర్: రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోరుతూ ఈ నెల 30న విజయవాడలో నిరుద్యోగ రణభేరి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.యుగంధర్, పరుచూరి రాజేంద్రబాబు తెలిపారు. సోమవారం దాసరి భవన్‌లో కార్యక్రమ గోడ ప్రతులు ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా ప్రభుత్వం.. యువతకు తీరని ద్రోహం చేస్తోందని ఆరోపించారు. రామాయపట్నం పోర్టు, రైల్వే జోన్ ఊసేలేదన్నారు. నిరుద్యోగ యువతకు నెలకు రూ.3వేల నిరుద్యోగ భృతి చెల్లిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల్లో హామీ ఇచ్చి.. అధికారంలోకి వచ్చాక దానిని మరిచారని విమర్శించారు.

IN THE COURT OF THE PRL. SENIOR CIVIL JUDGE: TENALI

E.P.No. 31/2025 in DISPUTE No. 26 / 2015

Between:-
M/s Margadarsi Chit Fund Pvt. Ltd., Station Road, Tenali ......**Decree Holder**
and
Mr. G. Naga Raju and Others ....**JDr's**

DEFENDANT -4
Mr. Pattapu Sara Saraswathi Devi D/o P.Kondaiah, Physical Director, S.R.R. & C.V.R.Govt.Junior College, Machavaram Down, Eluru Road, Vijayawada. Krishna Dist.

That the Decree Holder filed E.P. against Jdr - 4 evading to receive the summons from the court. As such you are here by directed appear before the court on 27 -01- 2026 at 10.30 a.m. either personally of through an advocate and file your defence / objections If any. Failing which the matter will be determined in your absence.
(By order Court)

Hearing Date: 27-01-2026.

BMS D PRASAD,
ADVOCATE, TENALI

సినిమాలు

నారీ నారీ నడుమ మురారి, ది రాజాసాబ్: ఊర్వశి ఐనాక్స్(గాంధీనగర్), స్వర్ణాకాంప్లెక్స్(గవర్నర్‌పేట), రవీంద్ర సినిమాస్(పాయకాపురం), రామ్ సినిమాస్(గుణదల), లైలా మాల్, పీవీపీ మాల్, పీవీఆర్ మాల్(బందరు రోడ్డు), ట్రెండ్‌సెట్ మాల్(క్యాపిటల్ సినిమాస్), ఎల్‌ఈపీఎల్ ఐనాక్స్(పటమట), పవర్ వన్ మాల్(కానూరు). **భర్త మహాశయులకు విజ్ఞప్తి:** జీ-3(రాజ్-యువరాజ్). **అనగనగా ఒకరాజు, మన శంకరవరప్రసాద్ గారు:** అలంకార్, జయరామ్. **అనగనగా ఒకరాజు, మన శంకరవరప్రసాద్ గారు:** ఊర్వశి ఐనాక్స్(గాంధీనగర్), స్వర్ణాకాంప్లెక్స్(గవర్నర్‌పేట), తారా స్ర్కీన్స్, రవీంద్ర సినిమాస్(పాయకాపురం), రామ్ సినిమాస్(గుణదల), లైలా మాల్, పీవీపీ మాల్, పీవీఆర్ మాల్(బందరు రోడ్డు), ట్రెండ్‌సెట్ మాల్(క్యాపిటల్ సినిమాస్), ఎల్‌ఈపీఎల్ ఐనాక్స్(పటమట), పవర్ వన్ మాల్(కానూరు) **మన శంకరవరప్రసాద్ గారు:** నవరంగ్, సాయిరామ్, సౌమ్య(వన్‌టౌన్), స్వాతి(భవానీపురం). **భర్త మహాశయులకు విజ్ఞప్తి:** ఊర్వశి ఐనాక్స్(గాంధీనగర్), స్వర్ణాకాంప్లెక్స్(గవర్నర్‌పేట), తారా స్ర్కీన్స్, రవీంద్ర సినిమాస్(పాయకాపురం), రామ్ సినిమాస్(గుణదల), లైలా మాల్, పీవీపీ మాల్, పీవీఆర్ మాల్(బందరు రోడ్డు), ట్రెండ్‌సెట్ మాల్(క్యాపిటల్ సినిమాస్), ఎల్‌ఈపీఎల్ ఐనాక్స్(పటమట), పవర్ వన్ మాల్(కానూరు). **మన శంకరవరప్రసాద్ గారు:** నవరంగ్, సాయిరామ్, సౌమ్య(వన్‌టౌన్), స్వాతి(భవానీపురం). **- న్యూస్‌టుడే, విజయవాడ వన్‌టౌన్**

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు
Cell: 98496 97616

సమ్మెలో భాగస్వాములవ్వండి

రాఘవయ్యపార్క్ కూడలి(కృష్ణలంక), న్యూస్‌టుడే : ఫిబ్రవరి 12న తలపెట్టిన దేశ వ్యాప్త సమ్మెలో కార్మికులు, రైతులు భాగస్వాములు కావాలని ఆయా సంఘాల నేతలు పిలుపునిచ్చారు. సోమవారం నగరంలోని బాలోత్సవ భవన్‌లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి.హెచ్.నరసింగరావు మాట్లాడుతూ.. కార్మిక చట్టాలను మార్చవద్దంటూ కార్మిక సంఘాలు కోరినా కేంద్రం పెడచెవిన పెట్టిందన్నారు. బిహార్ ఎన్నికల అనంతరం వేగం మరింతగా పెంచిందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికవర్గాల్లో ఎంత వ్యతిరేకత వచ్చినప్పటికీ.. తమ విధానాలను అమలు చేయడాన్ని భాజపా లక్ష్యంగా పెట్టుకుందన్నారు. వీటిని తిప్పికొట్టేందుకు కార్మికులు కదలిరావాలని పిలుపునిచ్చారు. మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ.. సమ్మె నేపథ్యంలో రాష్ట్రంలో ప్రధాన సంఘటిత రంగాలైన రైల్వే, బస్సు, ఆటోలను నిలిపివేయాలని పేర్కొన్నారు. బ్యాంకు, ఇన్సూరెన్స్ రంగాల కార్మికులు పోరాడాలని కోరారు. ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి ఎస్.వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ.. సంఘటిత, అసంఘటిత కార్మికులు వీధుల్లోకి వచ్చి పోరాడి భాజపా ప్రభుత్వం తలొగ్గేలా చేయాలన్నారు. కేంద్రానికి వత్తాసు పలుకున్న రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం సమ్మెను విఫలం చేసేందుకు యత్నిస్తుందన్నారు. కార్మికులు ప్రభుత్వ కుట్రలను ఎదురొడ్డేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.వి.వి.ప్రసాద్, రాష్ట్ర నాయకుడు వై.కేశవరావు, సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఎ.వి.నాగేశ్వరరావు, కె.పోలారి, సుధీర్, రాధాకృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న నరసింగరావు. వేదికపై వెంకట సుబ్బయ్య తదితరులు

క్రైం కార్నర్

రోడ్డు ప్రమాదంలో విశ్రాంత ఉద్యోగి దుర్మరణం

భవానీపురం, న్యూస్‌టుడే: రోడ్డు ప్రమాదంలో విశ్రాంత ఉద్యోగి చనిపోయినట్లు భవానీపురం పోలీసులు తెలిపారు. గొల్లపూడిలో బేతపూడి జోజి(68) కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నారు. ఆయన ఆంధ్రా లయోలా కళాశాలలో జూనియర్ అసిస్టెంట్‌గా పని చేసి ఉద్యోగ విరమణ చేశారు. ప్రతి రోజు ఉదయం వాకింగ్‌కు వెళ్తుంటారు. ఈనెల 19వ తేదీ ఉదయం 5 గంటల సమయంలో జోజి వాకింగ్‌కు వెళ్లగా గొల్లపూడిలోని టింబర్ డిపో వద్ద ద్విచక్ర వాహనంపై వెళ్తున్న బాపట్ల శివప్రసన్నకుమార్ ఢీకొట్టాడు. గమనించిన స్థానికులు క్షతగాత్రుడిని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుని వెళ్లగా.. వైద్యులు పరీక్షించి చనిపోయినట్లు తెలిపారు. ఈ మేరకు కుమారుడు ప్రకాష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

యువకుడి అనుమానాస్పద మృతిపై కేసు

విద్యాధరపురం, న్యూస్‌టుడే: యువకుడి అనుమానాస్పద మృతిపై టూటౌన్ పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. న్యూరాజరాజేశ్వరిపేటకు చెందిన రఘు(28) సితార సెంటరు సమీపంలోని మిఠాయి దుకాణంలో పని చేస్తున్నారు. అతడి బావ సాయి సుధాకర్ కూడా అక్కడే పని చేస్తున్నారు. మద్యం తాగే అలవాటు ఉన్న రఘు రాయల్ హోటల్ సమీపంలో స్పృహ కోల్పోయి పడి ఉన్నాడని.. అదే దుకాణంలో పనిచేసే శివ ఫోనులో సుధాకర్‌కు సమాచారం అందించాడు. అక్కడికి వెళ్లి చూడగా రఘు అప్పటికే మృతి చెందినట్లు గుర్తించాడు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారొచ్చి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. టూటౌన్ సీఐ కొండలరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

మహిళను వేధిస్తున్న వ్యక్తిపై..

భవానీపురం: ప్రేమిస్తున్నానంటూ వేధిస్తున్న వ్యక్తిపై మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విద్యాధరపురం కబేళా సెంటర్ సమీపంలో ఓ మహిళ కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నారు. ఆమె డ్వాక్రా గ్రూపులకు సంబంధించిన సీఎల్ఆర్‌పీగా విధులు నిర్వహిస్తున్నారు. స్థానిక నివాసి మాలపాటి ప్రదీప్‌కుమార్‌తో ఆమెకు పరిచయం ఉంది. ప్రదీప్‌కుమార్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అతడికి వివాహమైంది. కొన్నాళ్లుగా ఆమె వెంట పడుతూ ప్రేమిస్తున్నానని.. ఫోన్‌లు చేసి ఇబ్బంది పెడుతున్నాడు. బాధితురాలు పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.

భార్య అదృశ్యంపై ఫిర్యాదు

భవానీపురం, న్యూస్‌టుడే: భవానీపురం ఆర్టీసీ వర్క్ షాపురోడ్డులో ఎం.రమేష్, భవానీ దంపతులు నివాసం ఉంటున్నారు. వారిద్దరికీ ఐదేళ్ల కిందట వివాహమైంది. భవానీ బెంజిసర్కిల్ సమీపంలోని ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. ఈనెల 12వ తేదీన రమేష్ శబరిమల వెళ్లి.. 17వ తేదీన ఇంటికి వచ్చారు. తీరా చూస్తే భార్య కనిపించలేదు. చుట్టు పక్కల ఆరా తీసిన ఫలితం లేదు. దీంతో రమేష్ భవానీపురం పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ పర్వదిన సందర్భంగా స్మరిస్తూ...
ప్రొ॥ గొల్లపూడి శ్రీనివాసరావు, గొల్లపూడి హరీష్
గొల్లపూడి రాధాకృష్ణమూర్తి & కో
హిందూ హైస్కూల్ ప్రక్కన, హోటల్ మినర్వ ఎదురుగా, కె.టి. రోడ్, విజయవాడ-1. ✆ 2423230
అన్ని రకముల పూజా సామాగ్రి లభించును

శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవ సందర్భంగా స్మరిస్తూ...
భగవంతుని దీవెనలు భక్తులకు అందించేది
విష్ణు కర్పూరం®
అన్ని ప్రముఖ దుకాణములలో లభించును

విజయవాడ మధ్య

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

సీతారాంపురం–63036 11232, పాయకాపురం– 90631 44761

పాయకాపురం, న్యూస్‌టుడే : డాబాకొట్లు సెంటర్ హార్వెస్ట్ సూపర్‌మార్కెట్ వీధిలో గత ఐదు రోజులుగా రంగుమారిన మంచినీరు సరఫరా అవుతోందని స్థానికులు 'మేమున్నాం మీకు తోడుగా'కు సమాచారం ఇచ్చారు. దీనిపై 'ఈనాడు'లో ప్రచురితమైన వార్తకు మంచినీటి విభాగం అధికారులు స్పందించారు. మంచినీటి పైపులైన్ల మరమ్మతులు నిర్వహించారు. ❖ కొత్త రాజరాజేశ్వరీపేట లోని యూజీడీలో మురుగు తీయక రెండు నెలలు అవు తోంది. మురుగు రోడ్డుపైనే పొంగిపొర్లుతోందని స్థానికులు వాపోతున్నారు. ఈ సమస్యపై 'ఈనాడు'లో ప్రచురితమైన వార్తకు పారిశుద్ధ్య అధికారులు స్పందించారు. కార్మికులతో మురుగు తొలగింపజేశారు.

? సత్యనారాయణపురం శ్రీనగర్ 2వ లేన్‌లో ఎస్‌ఆర్‌డబ్ల్యుఏ-173 వద్ద గల విద్యుత్తు స్తంభం (నం:22/212/21) దీపం గత రెండు నెలలుగా వెలగడం లేదు. **- ఎం.రామకృష్ణ, స్థానికుడు**

✔ పరిశీలించి దీపం ఏర్పాటు చేస్తాం.

- ఎం.బాలసుబ్రహ్మణ్యం, ఏఈ, వీఎంసీ

? దుర్గాపురం విమ్స్ కళాశాల రోడ్డులో భాగవతుల హైట్స్ పక్కన సుమారు రెండు వారాల నుంచి మంచినీరు లీకేజీ అవుతోంది. వృథాగా రోడ్డుపై పారుతోంది.

- రాఘవేంద్రరావు, స్థానికుడు

✔ పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటాం. **- దుర్గాభవాని, ఏఈ, వీఎంసీ** – న్యూస్‌టుడే, సీతారాంపురం

24న పురస్కారాల ప్రదానం

విజయవాడ సాంస్కృతికం: సాహితీ గగన్ మహల్ ట్రస్టు ఆధ్వర్యంలో ఈ నెల 24వ తేదీన శ్రీసత్య సాయి జిల్లా లోని పెనుగొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో 9వ అనంత ఆణి ముత్యాల పురస్కారాల ప్రదానోత్సవం నిర్వహించనున్నట్లు స్థానిక ప్రతినిధి చింతకాయల చిట్టిబాబు తెలిపారు. సోమవారం కౌతా పూర్ణానంద కళాకారుల కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ట్రస్టు గౌరవ అధ్యక్షుడు, విశ్రాంత డీజీపీ రొడ్డం ప్రభాకర్‌రావు నేతృత్వంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వైద్యం, విద్య, వైజ్ఞానిక, పారిశ్రామిక, వ్యవసాయం, సేవ, అటవీ, పరిపాలన, పోలీస్, చిత్రలేఖనం, క్రీడలు, జానపదం, బ్యాంకింగ్, ఐటీ, పర్వతారోహణ, న్యాయం తదితర విభిన్న రంగాల్లో విశిష్ట సేవలందించిన 21 మందికి ఈ పురస్కారాలు ప్రదానం చేయనున్నట్లు వివరించారు. కళాభిమానులు, కళాకారులు అందరూ హాజరై జయప్రదం చేయాలని కోరారు. ఈ సందర్భంగా ప్రచార పత్రాలు ఆవిష్కరించారు. ఈ సమావేశంలో కె.డేవిడ్ రాజు, వెంకటపతి, బోడి ఆంజనేయరాజు పాల్గొన్నారు.

ఒకరిద్దరి తప్పులు... తప్పని తిప్పలు

ట్రాఫిక్ జామ్‌లతో ప్రజలకు కష్టాలు

సూర్యారావుపేట, మధురానగర్, న్యూస్‌టుడే

నగరం నడిబొడ్డున వ్యాపార కేంద్రం అంటే గవర్నర్‌పేట గుర్తుకు వస్తుంది. నిత్యం వేలాది ద్విచక్రవాహనాలు, కార్లు రాకపోకలు సాగిస్తుంటాయి. ఇక ఆటోలకు లెక్కే లేదు. అలాంటి కీలకమైన ప్రాంతంలో ఒకరిద్దరు వాహన చోదకులు చేస్తున్న తప్పులు జనాలకు కష్టాలు తెచ్చి పెడుతున్నాయి. నిమిషాల తరబడి వాహనాలు నిలిచిపోతున్నాయి. సహనానికి పరీక్ష పెడుతున్నాయి. అందరూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. సకాలంలో పనులు పూర్తికాక ఇబ్బంది పడుతున్నారు. వైద్యం కోసం వెళ్లే వారి పరిస్థితి దారుణంగా ఉంటోంది.

మ్యూజియం రోడ్డులో రాంగ్‌రూట్లో వస్తున్న కారుతో నిలిచిన ట్రాఫిక్

నో ఎంట్రీ బోర్డు ఉన్నా...

మ్యూజియం రోడ్డులో వన్‌వే అమలులో ఉంది. గోపాలరెడ్డి రోడ్డు క్రాస్ నుంచి మ్యూజియం రోడ్డులో వాహనాలకు అనుమతి లేదు. అయినప్పటికీ అటు వైపు యథేచ్ఛగా వచ్చేస్తున్నారు. మార్జిన్‌లో నిలుపుతున్న వాహనాలను రాంగ్‌రూట్లో దాటుకుని, ముందుకు వచ్చే క్రమంలో సరైన మార్గంలో వస్తున్న వాహనాలకు అడ్డు పడుతున్నాయి. దీంతో బారులుగా ఆగిపోతున్నాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో ఈ పరిస్థితి నెలకొంటోంది. ఒకసారి వాహనాలు ఆగాయంటే.. అవి ముందుకు కదలడానికి 10 నిమిషాలపైగా సమయం పడుతోంది.

ప్రాంతం : గవర్నర్‌పేట	
కీలకమైన రహదారులు : 8	
ద్విచక్రవాహనాలు : 15,000	
కార్లు : 5వేలు	
సిటీ బస్సులు : 120	
ఆటోలు : 3వేలు	

రోడ్డు పక్కన నిలిపేస్తూ...

కాళేశ్వరరావురోడ్డులోనూ ఇదే పరిస్థితి. ఇక్కడ ఆటో మొబైల్ దుకాణాలు ఎక్కువగా ఉన్నాయి. వాటి వద్ద పనుల నిమిత్తం వచ్చే కార్లను రోడ్డు మీదనే ఆపేస్తున్నారు. ఇరువైపులా కార్లు ఉండటంతో.. ట్రాఫిక్ నిలిచిపోతోంది. నిత్యం ఇక్కడ ఇదే పరిస్థితి ఉన్నా ట్రాఫిక్ పోలీసులు పట్టించుకోరు. ఇక సాయంత్రం అయితే ప్రకాశంరోడ్డు, గోపాలరెడ్డిరోడ్డు, కాంగ్రెస్ ఆఫీస్‌రోడ్డు, రాజగోపాలాచారివీధి, కాళేశ్వరరావురోడ్డు, అలీబేగ్ వీధి, డోర్నకల్ రోడ్డు, నక్కల రోడ్డుల్లో రాకపోకలు పూర్తిగా నిలిచిపోతాయి. నియంత్రించే ట్రాఫిక్ పోలీసులు లేకపోవడంతో వాహనచోదకులే ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుని ముందుకు పోతున్నారు. అధికారులు సాయంత్రం వేళల్లో ఈ మార్గాలపై పర్యవేక్షణ ఉంచాలని ప్రజలు కోరుతున్నారు.

కాళేశ్వరరావు రోడ్డు అంచుల్లో ఆపిన కార్లు.. రాకపోకలు ఎలా?

పోటీ పరీక్షల అభ్యర్థితో మాట్లాడుతున్న పద్మజ

గ్రంథాలయంలో తనిఖీలు

గవర్నర్‌పేట: ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పరిషత్ బోర్డు డైరెక్టర్ ఎం.పద్మజ సోమవారం మధ్యాహ్నం మహాత్మా గాంధీ రోడ్డులోని ఠాగూర్ గ్రంథాలయాన్ని తనిఖీ చేశారు. ప్రతి విభాగాన్ని పరిశీలించారు. గ్రంథాలయాధికారిణి కె.రమాదేవిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అందుబాటులో ఉన్న పుస్తకాలు, సౌకర్యాల గురించి పోటీ పరీక్షలకు హాజరవుతున్న అభ్యర్థులను అడిగి తెలుసుకున్నారు. కంప్యూటర్లు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని అభ్యర్థులు వివరించారు.

బాధితుడి సమస్య వింటున్న డీసీపీ ఉదయరాణి

ఆస్తి.. భూ వివాదాల ఫిర్యాదులే అధికం

సూర్యారావుపేట, న్యూస్‌టుడే : నగరంలోని పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 49 ఫిర్యాదులు వచ్చాయి. డీసీపీ ఉదయరాణి ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నేరుగా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. వచ్చిన వాటిల్లో అత్యధికంగా భూ, ఆస్తి వివాదాలు, నగదు లావాదేవీలపై 25 ఫిర్యాదులు ఉన్నాయి. కుటుంబ కలహాలు, వివిధ మోసాలు, మహిళా సంబంధ నేరాలు, కొట్లాటలపై రెండేసి, దొంగతనం 1, ఇతర ఫిర్యాదులు 15 చొప్పున వచ్చాయి. వీటిని సంబంధిత పోలీస్‌స్టేషన్లకు పంపి, సత్వరం పరిష్కరించాలని ఆమె ఆదేశించారు.

ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్

విజయవాడ(గాంధీనగర్), న్యూస్‌టుడే : విద్యుత్తు సంస్థలో పని చేస్తున్న 3800 మంది మీటర్ రీడర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రావులపల్లి రవీంద్రనాథ్, ప్రధాన కార్యదర్శి వెంకటసుబ్బయ్య డిమాండ్ చేశారు. డిమాండ్ల సాధనకు సోమవారం ధర్నా చౌక్‌లో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పీస్ రేట్ పద్ధతిలో ఒక్కో బిల్లుకు రూ.3 నుంచి రూ.3.62 చెల్లిస్తున్నారని పేర్కొన్నారు. పండగలు, సెలవులు, అత్యవసర సమయాల్లో ప్రాణాలకు తెగించి పని చేస్తున్నా వేతనాలు పెంచకపోవడం అన్యాయమన్నారు. కరోనా సమయంలో మృతిచెందిన కార్మికుల కుటుంబాలకు ఇప్పటి వరకు ఎలాంటి ఆర్థిక సహాయం అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నెలకు 20 రోజులు రీడింగ్ తీసేవాళ్లని.. ప్రస్తుతం 11 రోజులకు కుదించారని విమర్శించారు. న్యాయం చేస్తామని చెబుతూనే.. మరోవైపు స్మార్ట్‌మీటర్లు బిగిస్తున్నారని మండిపడ్డారు. కార్మికులకు న్యాయం చేయకపోతే ఆందోళనలను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర కోశాధికారి కొండలరావు, ఆంధ్రప్రదేశ్ విద్యుత్తు మీటర్ రీడర్స్ వర్కింగ్ ప్రెసిడెంట్ శివారెడ్డి, శివరామకృష్ణ, యాసిన్, సిద్దయ్య తదితరులు పాల్గొన్నారు.

దీక్షలో విద్యుత్తు మీటర్ రీడర్లు

అందరికీ అర్థమయ్యేలా వేమన పద్యాలు

విజయవాడ నేరవార్తలు, న్యూస్‌టుడే : తెలుగు సాహితీ, సామాజిక చరిత్రలో యోగి వేమన తనదైన ముద్ర వేసిన మహనీయుడని పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికీ అర్థమయ్యే భాషలో పద్యాలు రాసి ప్రజలను మెప్పించిన మహాకవి అని కొనియాడారు. సోమవారం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో యోగి వేమన జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి సీపీ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వేమన పద్యాలు వినని, తెలియని వారు లేరనడంలో అతిశయోక్తి లేదన్నారు. ఆయన జయంతిని రాష్ట్ర వేడుకగా నిర్వహించడం భావితరాలకు స్ఫూర్తిదాయకమని ప్రశంసించారు. డీసీపీలు కృష్ణకాంత్ పటేల్, కె.జి.వి.సరిత తదితరులు వేమనకు నివాళులర్పించారు.

వేమన చిత్రపటానికి నివాళులర్పిస్తున్న సీపీ రాజశేఖరబాబు

ఎన్టీఆర్ కలెక్టరేట్, న్యూస్‌టుడే : నగరంలోని కలెక్టరేట్‌లో యోగి వేమన జయంతి కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఆయన చిత్రపటానికి జేసీ ఎస్.ఇలక్కియా తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. జేసీ మాట్లాడుతూ.. ప్రజాకవి, సంఘ సంస్కర్త వేమన జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శమన్నారు. ఆయన పద్యాలు సామాజిక చైతన్యానికి ప్రతీకలని పేర్కొన్నారు. డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం, తిరువూరు ఆర్డీవో కె.మాధురి తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న రమా సత్యనారాయణ, వేదికపై విజయలక్ష్మి, చిట్టిబాబు

అలరించిన సినీ సంగీత విభావరి

విజయవాడ సాంస్కృతికం, న్యూస్‌టుడే : సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లుగా నమ్మి సేవ చేసిన మహనీయుడు నందమూరి తారక రామారావు అని విశ్వమాత ఛారిటబుల్ ట్రస్టు ఛైర్మన్ నిడుమోలు రమా సత్యనారాయణ అన్నారు. సోమవారం గాంధీనగర్‌లోని కౌతా పూర్ణానంద కళావేదికపై ఎన్టీఆర్ వర్ధంతి పురస్కరించుకుని డ్రీమ్ ఆడియో చావా నరసింహారావు ఆధ్వర్యంలో సినీ సంగీత విభావరి నిర్వహించారు. రమా సత్యనారాయణ, పరుచూరి విజయలక్ష్మి, ప్రసూన రామన్, చింతకాయల చిట్టిబాబు పాల్గొని ప్రసంగించారు. కళారంగానికి, ప్రజలకు ఎన్టీఆర్ చేసిన సేవలను గుర్తు చేశారు. పలువురు గాయకులు ఎన్టీఆర్ పాటలను రమ్యంగా ఆలపించి ప్రేక్షకుల మన్ననలు పొందారు. ఈ కార్యక్రమంలో జాస్తి ఆంజనేయులు, రమణ, వీరభద్రరావు, మిరియాల గోపి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

క్రీస్తు మార్గం అనుసరణీయం

పాయకాపురం, న్యూస్‌టుడే : కండ్రిక మీనాక్షి నగర్‌లోని పెంతుకోస్తు దేవుని సంఘం రెండో వార్షికోత్సవం సోమవారం నిర్వహించారు. కూటమి ప్రభుత్వానికి సంఘం మద్దతు కొనసాగించాలని ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు కోరారు. 64వ డివిజన్‌లోని చర్చిలో నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. పాస్టర్ ఎలీషా.. ప్రార్థన చేసి, ఎమ్మెల్యేకి దేవుని ఆశీస్సులు అందజేశారు. ప్రతి ఒక్కరూ క్రీస్తు మార్గంలో నడవాలని, ప్రేమ, శాంతి, సేవాభావంతో జీవించాలని సూచించారు. కార్యక్రమంలో తెదేపా నాయకులు లబ్బా వైకుంఠం, నియోజకవర్గ అధ్యక్షుడు గౌస్ బాషా, కె.రవికుమార్, బాబూ తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావుకు ప్రార్థన చేస్తున్న పాస్టర్ ఎలీషా

21న ఎన్టీఆర్ వర్సిటీ క్రికెట్ జట్టు ఎంపిక పోటీలు

విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే: డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం పురుషుల క్రికెట్ జట్టు ఎంపిక పోటీలు ఈ నెల 21వ తేదీన ఇబ్రహీంపట్నంలోని నిమ్రా వైద్య కళాశాల మైదానంలో నిర్వహిస్తామని స్పోర్ట్స్ బోర్డు కార్యదర్శి ఇ.త్రిమూర్తి తెలిపారు. వర్సిటీకి అనుబంధంగా ఉన్న వైద్య, దంత, ఆయుర్వేద, హోమియోపతి, యునాని, బీఎన్‌వైఎస్, ఫిజియోథెరపీ, బీఎస్సీ నర్సింగ్, బీఎస్సీ ఎంఎల్‌టీ కళాశాలల విద్యార్థులు ఎంపిక పోటీలో పాల్గొనేందుకు అర్హులని చెప్పారు. వర్సిటీ జట్టుకు ఎంపికైన క్రీడాకారులు ఈ నెల 27 నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకు మైసూర్‌లోని జేఎస్ఎస్ సైన్స్ అండ్ టెక్నాలజీ వర్సిటీలో జరిగే సౌత్ జోన్ అంతర్ వర్సిటీ క్రికెట్ టోర్నీలో ఎన్టీఆర్ వర్సిటీ జట్టుకు ఆడుతారని పేర్కొన్నారు. ఆసక్తిగల క్రీడాకారులు తగు అర్హత పత్రాలతో ఈ నెల 21వ తేదీ ఉదయం 9 గంటలకు నిమ్రా వైద్య కళాశాల వ్యాయామ సంచాలకుడికి రిపోర్టు చేయాలని తెలిపారు.

ప్రజాసమస్యలకు తక్షణ పరిష్కారం

విజయవాడ నగర పాలక సంస్థ, న్యూస్‌టుడే: నగరంలోని వివిధ ప్రాంతాల్లో నిర్మిస్తున్న అక్రమ కట్టడాలను నిలువరించాలని ఇన్‌ఛార్జి కమిషనర్ డి.చంద్రశేఖర్‌ను కొందరు కోరారు. నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఆయన ఫిర్యాదులు స్వీకరించారు. నీటి పన్ను, డోర్ నంబరు మార్పు, రహదారి ఆక్రమణ, సీవరేజ్ టాక్స్ తొలగింపు తదితర సమస్యలపై తొమ్మిది వినతులు అందాయి. ఈ సందర్భంగా ఇన్‌ఛార్జి కమిషనర్ మాట్లాడుతూ... వినతులను బాధ్యులైన అధికారులు పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. సమస్యలన్నింటినీ వెంటనే పరిష్కరించి తిరిగి ఉత్పన్నం కాకుండా చూడాలని అన్నారు. అధికారులు కె.అర్జునరావు, పి.సత్యకుమారి, చంద్రశేఖర్, ఎ.శ్రీధర్, బి.సోమశేఖర్‌రెడ్డి, వి.కామేశ్వరరావు పాల్గొన్నారు.

వినతి పత్రాన్ని స్వీకరిస్తున్న ఇన్‌ఛార్జి కమిషనర్ చంద్రశేఖర్

సమ్మెలో భాగస్వాములుకండి

రాఘవయ్యపార్క్ కూడలి (కృష్ణలంక): ఫిబ్రవరి 12న తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెలో కార్మికులు, రైతులు భాగస్వాములు కావాలని ఆయా సంఘాల నేతలు పిలుపునిచ్చారు. సోమవారం నగరంలోని బాలోత్సవ భవన్‌లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి.హెచ్.నరసింగరావు మాట్లాడుతూ.. కార్మిక చట్టాలను మార్చవద్దంటూ కార్మిక సంఘాలు కోరినా కేంద్రం పెడచెవిన పెట్టిందన్నారు. కార్మికవర్గాల్లో ఎంత వ్యతిరేకత వచ్చినప్పటికీ.. తమ విధానాలను అమలు చేయడాన్ని భాజపా లక్ష్యంగా పెట్టుకుందన్నారు. వీటిని తిప్పికొట్టేందుకు కార్మికులు కదలిరావాలని పిలుపునిచ్చారు. మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ.. సమ్మె నేపథ్యంలో రాష్ట్రంలో ప్రధాన సంఘటిత రంగాలైన రైల్వే, బస్సు, ఆటోలను నిలిపివేయాలని పేర్కొన్నారు. బ్యాంకు, ఇన్సూరెన్స్ రంగాల కార్మికులు పోరాడాలని కోరారు. ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి ఎస్.వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ.. సంఘటిత, అసంఘటిత కార్మికులు వీధుల్లోకి వచ్చి పోరాడి భాజపా ప్రభుత్వం తలొగ్గేలా చేయాలన్నారు. కేంద్రానికి వత్తాసు పలుకున్న రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం సమ్మెను విఫలం చేసేందుకు యత్నిస్తుందన్నారు. రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.వి.వి.ప్రసాద్, రాష్ట్ర నాయకుడు వై.కేశవరావు, సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఎ.వి.నాగేశ్వరరావు, కె.పోలారి, సుధీర్, రాధాకృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న నరసింగరావు. వేదికపై వెంకట సుబ్బయ్య తదితరులు

వక్ఫ్ భూముల స్వాధీనం సరికాదు

నిరసన కార్యక్రమంలో ముస్లిం ఐక్య వేదిక నాయకులు

విజయవాడ (గాంధీనగర్): అంజుమన్ కమిటీకి చెందిన 71 ఎకరాల వక్ఫ్ భూమిని ప్రభుత్వం జీవో ద్వారా స్వాధీనం చేసుకోవడం సరికాదని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు అన్నారు. ముస్లిం ఐక్య వేదిక ఆధ్వర్యంలో సోమవారం ధర్నా చౌక్‌లో నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. ముస్లిం సమాజానికి, ధార్మిక, సామాజిక ప్రయోజనాల కోసం కేటాయించిన పవిత్ర ఆస్తిని స్వాధీనం చేసుకోవడం.. వక్ఫ్ చట్టం, మైనార్టీ హక్కులకు విరుద్ధమని దుయ్యబట్టారు. ముస్లింలకు నష్టం కలిగించే చర్యలను మానుకోవాలని ఐక్య వేదిక నాయకులు షేక్ సలాఉద్దీన్, ఫక్రుద్దీన్ కోరారు. ఈ కార్యక్రమంలో ఐక్యవేదిక నాయకులు అబ్దుల్ రెహ్మాన్, జాఫర్ తదితరులు పాల్గొన్నారు.

రీ-సర్వే అవకతవకలపై విచారించండి

ఎన్టీఆర్ కలెక్టరేట్, న్యూస్‌టుడే : నగరంలోని కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం రెవెన్యూ క్లినిక్ నిర్వహిస్తున్న క్రమంలో భాజపా జనతా వారిధి పేరిట రైతులు, భూముల యజమానులకు ఆ పార్టీ నాయకులు బాసటగా నిలుస్తున్నారు. జిల్లా నాయకులు కలెక్టరేట్‌లో సోమవారం వినతి సమర్పించారు. రెవెన్యూ వ్యవస్థలో ప్రక్షాళన అవసరమని సూచించారు. రెవెన్యూ సంబంధిత సమస్యలపై చిత్తశుద్ధితో వ్యవహరించాలని కోరారు. భూముల రీసర్వే, ఎల్.పి.ఎం., సర్వే నంబర్లు, విస్తీర్ణం, ఆధార్ అనుసంధానంలో అవకతవకలపై విచారణ చేసి, భూముల యజమానులకు, రైతులకు న్యాయం చేయాలని విన్నవించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రాజముద్రతో కూడిన నూతన పట్టాదారు పాస్ బుక్‌ల మంజూరు కార్యక్రమాన్ని స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు. గత వైకాపా పాలనలో రీసర్వే పేరుతో తప్పుడు కొలతలు, సర్వే నంబర్ల మార్పులు, భూమి హద్దులు, విస్తీర్ణంలో అవకతవకలు, ఎల్పీఎంలో పొరపాట్లు, టైటిల్ డీడ్, ఆధార్ లింక్‌లో తప్పిదాలు జరిగి భూ రికార్డులు తారుమారైనట్లు పేర్కొన్నారు. 60 శాతంపైగా ఎల్పీఎం, సర్వే నంబర్లు, విస్తీర్ణం, సరిహద్దుల సమస్యలే ఉన్నట్లు వివరించారు. ఫిర్యాదుదారులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా పరిష్కారం కావడం లేదని వాపోతున్నారని, గత ప్రభుత్వ కాలంలో జరిగిన రీసర్వే, రెవెన్యూ అవకతవకలపై ప్రత్యేక విచారణ చేయించాలని రాత పూర్వకంగా విన్నవించారు. జనతా వారధి కార్యక్రమంలో భాజపా ఓబీసీ రాష్ట్ర అధ్యక్షుడు గోపి శ్రీనివాస్, ఓబీసీ రాష్ట్ర కార్యదర్శి చోరగుడి శివలలిత, జిల్లా ప్రధాన కార్యదర్శి పిట్టల గోవింద్, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు ఎం.వి.కె.పద్మజ, కంచికచర్ల మండల అధ్యక్షుడు కాలవ మహేష్‌బాబు, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు కె.సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

కలెక్టరేట్ జనతా వారిధిలో పాల్గొన్న భాజపా నాయకులు

టీ మాస్టర్ కిడ్నాప్ కలకలం

ఇబ్రహీంపట్నం వద్ద కారు పట్టివేత

విజయవాడ (సూర్యారావుపేట), న్యూస్‌టుడే : విజయవాడ, అరండల్‌పేటలోని ఒక క్యాంటీన్‌లో టీ మాస్టర్‌గా పని చేస్తున్న కోటేశ్వరరావు అనే వ్యక్తిని హైదరాబాద్‌కు చెందిన నలుగురు వ్యక్తులు కిడ్నాప్ చేసి కారులో తీసుకుపోవడం కలకలం సృష్టించింది. కారులో బలవంతంగా తీసుకుపోతుండగా.. కోటేశ్వరరావు తన యజమానురాలికి ఫోన్ చేసి చెప్పారు. ఆమె కారు నంబరుతో సహా కంట్రోల్‌రూమ్‌కు సమాచారం అందించారు. అప్రమత్తమైన పోలీసులు.. నగరవ్యాప్తంగా గాలింపు చేపట్టారు. చివరకు ఇబ్రహీంపట్నం వద్ద కారును గుర్తించి దాన్ని నిలిపివేశారు. కోటేశ్వరరావును, అతనిని కిడ్నాప్ చేసి తీసుకువెళుతున్న నలుగురిని సోమవారం మధ్యాహ్నం ఇబ్రహీంపట్నం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని విచారణ నిమిత్తం సూర్యారావుపేట పోలీసులకు అప్పగించారు.

అప్పు తీసుకుని ముఖం చాటేసి...

కోటేశ్వరరావు గతంలో హైదరాబాద్‌లో పని చేసినప్పుడు అక్కడ శివ అనే అతని వద్ద రూ.1.5లక్షలు అప్పు చేశారు. ఆ నగదు వసూలు చేసుకునే క్రమంలో విజయవాడకు వచ్చిన శివ.. మరికొందరితో కలిసి కోటేశ్వరరావును బలవంతంగా కారులో ఎక్కించుకుని హైదరాబాద్ బయలుదేరినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ క్రమంలో తాను పనిచేసే టీ స్టాల్ యజమానురాలు జ్యోత్స్నకు కోటేశ్వరరావు సమాచారం అందించడంతో.. వారి బారి నుంచి అతనిని కాపాడారు. దీనిపై సూర్యారావుపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

డప్పు కళాకారులను ఆదుకోవాలి

ఎన్టీఆర్ కలెక్టరేట్: డప్పు కళాకారుల సమస్యలు పరిష్కరించి ఆదుకోవాలని, లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని ఏపీ డప్పు కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గుండిమెడ క్రాంతికుమార్ పేర్కొన్నారు. తమ డిమాండ్ల సాధనకు నగరంలోని కలెక్టరేట్ వద్ద జిల్లా డప్పు కళాకారులు సోమవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా అర్హులందరికీ పింఛన్లు మంజూరు చేయాలని కోరారు. పింఛను మొత్తాన్ని రూ.7,000లకు పెంచాలని, వయసు అర్హత 45 సంవత్సరాలకు తగ్గించాలని ప్రభుత్వానికి విన్నవించారు. డప్పులు, దుస్తులు, గజ్జెలు అందజేయాలని, డప్పు కళాకారుల జిల్లా సంఘం అధ్యక్షుడు మల్లవరపు కుటుంబరావు, జిల్లా నాయకులు నాగేశ్వరరావు, ప్రభుదాసు, యాకోబు, ప్రభాకర్, ఏసుదాసు, కోటేశ్వరరావు, ఆనందరావు, సత్యానందం పాల్గొన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల కళాకారులు తరలివచ్చారు. డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహానికి వినతి పత్రం సమర్పించి, తమ డిమాడ్లు తీర్చాలని విన్నవించారు. డప్పు పండగ నిర్వహించాలని డిమాండ్ చేశారు. సంఘం గౌరవ అధ్యక్షుడు, కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి మాట్లాడుతూ.. గత వైకాపా ప్రభుత్వం డప్పు కళాకారులను విస్మరించిందన్నారు. గృహాలు, సాగు భూమి మంజూరు చేయాలని, రవాణాలో రాయితీ సౌకర్యం కల్పించాలని కోరారు.

కలెక్టరేట్ వద్ద క్రాంతి కుమార్, మాల్యాద్రి, కుటుంబరావు తదితరులు

30న విజయవాడలో నిరుద్యోగ రణభేరి

విజయవాడ (గాంధీనగర్), న్యూస్‌టుడే : రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోరుతూ ఈ నెల 30న విజయవాడలో నిరుద్యోగ రణభేరి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.యుగంధర్, పరుచూరి రాజేంద్రబాబు తెలిపారు. సోమవారం దాసరి భవన్‌లో కార్యక్రమ గోడ ప్రతులు ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా ప్రభుత్వం.. యువతకు తీరని ద్రోహం చేస్తోందని ఆరోపించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు, కడప ఉక్కు, రామాయపట్నం పోర్టు, రైల్వే జోన్ ఊసేలేదన్నారు. నిరుద్యోగ యువతకు నెలకు రూ.3వేల నిరుద్యోగ భృతి చెల్లిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల్లో హామీ ఇచ్చి.. అధికారంలోకి వచ్చాక దానిని మరిచారని విమర్శించారు. 19నెలలు గడుస్తున్నా. ఎలాంటి చర్యలు లేవన్నారు. యువకులు రణభేరి కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నాయకులు వై.బాబి, కోన శ్రీనివాస్, లంకా గోవిందరాజులు, సాయి కుమార్, శింగంశెట్టి మోహన్‌ప్రసాద్, రవి కుమార్, హరీష్ తదితరులు పాల్గొన్నారు.

గోడ ప్రతులు ఆవిష్కరిస్తున్న యుగంధర్, రాజేంద్రబాబు, బాబి తదితరులు

హత్య కేసులో నిందితులకు జీవిత ఖైదు

విజయవాడ(గాంధీనగర్), న్యూస్‌టుడే : హత్య కేసులో నేరం రుజువు కావడంతో ఇద్దరి నిందితులకు సోమవారం విజయవాడలోని 8వ అడిషనల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ కోర్టు.. జైలు శిక్ష, జరిమానా విధించింది. సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖుద్దూస్‌నగర్‌కు చెందిన తెల్లా జగదీష్(23), తెల్లా నవీన్(20)లు 2023 సంవత్సరం, ఏప్రిల్ 4న కూలి పనుల నిమిత్తం ఒంగోలు వెళ్లారు. అక్కడ నవీన్.. ప్రేమ పేరుతో ఓ బాలిక (15)ను మభ్యపెట్టి లోబరుచుకున్నాడు. తర్వాత విజయవాడకు తీసుకొచ్చేశాడు. ఈ విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు.. విజయవాడలోని ఖుద్దూస్‌నగర్‌కు వచ్చి ఆరా తీశారు. సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో జగదీష్, నవీన్‌లు 2023, ఏప్రిల్ 19వ తేదీన బాలిక బంధువులు శివకుమార్, శ్రీనివాసరావులపై దాడి చేశారు. చాకుతో పొడిచి గాయపరిచారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించగా.. శ్రీనివాసరావు మృతి చెందారు. సత్యనారాయణపురం పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను అరెస్టు చేసి, విజయవాడలోని కోర్టులో హాజరుపరిచారు. విచారణలో నిందితులపై నేరం రుజువుకావడంతో ఇద్దరికీ జీవిత ఖైదుతో పాటు రూ.వెయ్యి చొప్పున జరిమానా విధిస్తూ సోమవారం న్యాయమూర్తి డి.లక్ష్మి తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ తరపున అదనపు పీపీ ఆర్.జగదీష్ వాదించారు. విజయవాడ నార్త్ ఏసీపీ స్రవంతిరాయ్, సీఐ లక్ష్మీనారాయణ, సీఎంఎస్ సీఐ జగదీశ్వరరావు, సిబ్బంది పర్యవేక్షణలో 15 మంది సాక్షులను విచారించారు.

భర్త కనిపించడం లేదని ఫిర్యాదు

పాయకాపురం, న్యూస్‌టుడే : ఈ నెల 13వ తేదీ నుంచి భర్త కనిపించడం లేదని వివాహిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు నున్న పోలీసులు కేసు నమోదు చేశారు. నున్న జగనన్న కాలనీకి చెందిన భూక్యా సురేష్ (47), రమణిలకు 15 ఏళ్ల క్రితం పెళ్లి అయ్యింది. వీరికి ఇద్దరు సంతానం. భర్త తాపీ పని చేస్తున్నాడు. గత నెల రోజులుగా అదే కాలనీకి చెందిన ఓ మహిళతో చనువుగా ఉంటూ, ఫోన్‌లో మాట్లాడుతున్నాడు. దీంతో భార్యాభర్తలిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నెల 13వ తేదీన పనికి వెళ్తున్నానని చెప్పి.. భార్య బంగారు వస్తువులు, డబ్బులు తీసుకుని వెళ్లిపోయాడు. ఇంకా తిరిగి రాకపోవడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేశారు.

తల్లి అదృశ్యంపై.. ఈ నెల 16వ తేదీ నుంచి తన తల్లి కనిపించడం లేదని ఓ కుమారుడు నున్న పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేశాడు. జగనన్న కాలనీకి చెందిన వివాహిత (38)కు భర్త, కుమారుడు ఉన్నారు. భర్త అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆమె ఫోన్‌లో మాట్లాడుతోందని ఇంట్లో గొడవలు జరిగాయి. ఈనెల 16న గుంటూరులోని పెదనాన్న ఇంటికి వెళ్లి వస్తానని చెప్పి ఆమె వెళ్లింది. కానీ అక్కడకు వెళ్లలేదని, ఫోన్ చేస్తే స్విచ్‌ఆఫ్ వస్తుందని.. ఆమె కుమారుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు.

యువకుడి అనుమానాస్పద మృతిపై కేసు

విద్యాధరపురం, న్యూస్‌టుడే: యువకుడి అనుమానాస్పద మృతిపై టూటౌన్ పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. న్యూరాజరాజేశ్వరిపేటకు చెందిన రఘు(28) సితార సెంటరు సమీపంలోని మిఠాయి దుకాణంలో పని చేస్తున్నారు. అతడి బావ సాయి సుధాకర్ కూడా అక్కడే పని చేస్తున్నారు. మద్యం తాగే అలవాటు ఉన్న రఘు రాయల్ హోటల్ సమీపంలో స్పృహ కోల్పోయి పడి ఉన్నాడని.. అదే దుకాణంలో పనిచేసే శివ ఫోనులో సుధాకర్‌కు సమాచారం అందించాడు. అక్కడికి వెళ్లి చూడగా రఘు అప్పటికే మృతి చెందినట్లు గుర్తించాడు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారొచ్చి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. టూటౌన్ సీఐ కొండలరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

పూడిక తీయరూ..!

అజిత్‌సింగ్‌నగర్ పీ అండ్ టీ కాలనీలోని వాసవీ కల్యాణ మండపం సమీపంలో డ్రైనేజీలో పూడిక పేరుకుపోయింది. మురుగు నీరు ముందుకు కదలడంలేదు. దుర్వాసన వెదజల్లుతుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి మురుగు పారేలా పారిశుద్ధ్య కార్మికులతో పూడిక తీయించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. **- న్యూస్‌టుడే, అజిత్‌సింగ్‌నగర్**



IN THE COURT OF THE PRL. SENIOR CIVIL JUDGE: TENALI

E.P.No. 31/2025 in DISPUTE No. 26 / 2015

Between:-
M/s Margadarsi Chit Fund Pvt. Ltd., Station Road, Tenali ......**Decree Holder**
and
Mr. G. Naga Raju and Others ....**JDr's**

DEFENDANT -4
Mr. Pattapu Sara Saraswathi Devi D/o P.Kondaiah, Physical Director, S.R.R. & C.V.R.Govt.Junior College, Machavaram Down, Eluru Road, Vijayawada. Krishna Dist.

That the Decree Holder filed E.P. against Jdr - 4 evading to receive the summons from the court. As such you are here by directed appear before the court on 27 -01- 2026 at 10.30 a.m. either personally of through an advocate and file your defence / objections If any. Failing which the matter will be determined in your absence.
(By order Court)

Hearing Date: 27-01-2026.

BMS D PRASAD,
ADVOCATE, TENALI

(c) eenadu

మన శంకర వరప్రసాద్ దర్శకుడు.. మనూరొచ్చాడు!

మాట్లాడుతున్న దర్శకుడు అనిల్ రావిపూడి

అనకాపల్లిలో దర్శకుడు అనిల్ రావిపూడి సందడి చేశారు. మన శంకర వరప్రసాద్‌గారు చిత్రం ప్రదర్శిస్తున్న రామచంద్ర థియేటర్‌కు చిత్ర నిర్మాత సాహు గారపాటితో కలిసి సోమవారం వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి హీరోగా తాను దర్శకత్వం వహించి రూపొందించిన మన శంకర వరప్రసాద్‌గారు చిత్రానికి అన్ని ప్రాంతాల్లో ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ వస్తోందన్నారు. తన ప్రతి చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. రామచంద్ర థియేటర్ యజమాని డి.వి.వి.గోపాలరాజు దర్శక నిర్మాతలను సత్కరించారు. కార్యక్రమంలో చిత్ర పంపిణీదారులు సుబ్బయ్య, వేణుబాబు, థియేటర్ యజమానులు మళ్ల వెంకటరావు, బుద్ధ శ్రీను, చిరంజీవి అభిమాన సంఘ సభ్యులు గల్లా కొండలరావు, మళ్ల శ్రీను, బొడ్డేడ శ్రీనివాసరావు పాల్గొన్నారు. – అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే

నేడు ఇన్‌ఛార్జి మంత్రి రవీంద్ర పర్యటన

కలెక్టరేట్, న్యూస్‌టుడే: జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి కొల్లు రవీంద్ర కె.కోటపాడు మండలంలో మంగళవారం పర్యటించనున్నారు. ఉదయం 10.30 గంటలకు కింతాడకు చేరుకొని పల్లె పండగ 2.0 కార్యక్రమంలో పాల్గొని పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు. అనంతరం గొండుపాలెం నుంచి రొంగలివానిపాలెం రహదారి ప్రారంభించి బహిరంగ సభలో మాట్లాడనున్నారు. అక్కడ నుంచి నేరుగా విశాఖ కలెక్టరేట్‌లో జరిగే సమావేశానికి హాజరు కానున్నారు.

కార్మికులను తరలించే ట్రక్‌ల సీజ్

రాంబిల్లి, న్యూస్‌టుడే: నిబంధనలకు విరుద్ధంగా కార్మికులను తరలిస్తున్న అయిదు ట్రక్‌లను సీజ్ చేసి వాటిపై కేసులు నమోదు చేశామని సీఐ నరసింగరావు చెప్పారు. నావికా స్థావరం, ప్రత్యేక ఆర్థిక మండలి ప్రాజెక్టుల్లో నిర్మాణ పనులకు కొందరు గుత్తేదారులు వలస కార్మికులను ట్రక్కుల్లో తీసుకొస్తుండంతో ఈ చర్యలు తీసుకున్నారు.

కాలహరణం.. ప్రాణగండం!

ప్రతిపాదనల్లోనే ట్రామాకేర్ సెంటర్లు

ఎలమంచిలి, న్యూస్‌టుడే

వాహనాల వేగం రోజురోజుకూ పెరుగుతుంది. అనుకోని విధంగా ప్రమాదం సంభవిస్తే వారికి అత్యవసర వైద్యం చాలా నెమ్మదిగా అందుతోంది. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి తొలి గంట వ్యవధిలో మెరుగైన వైద్యం అందిస్తే ప్రాణాలు కాపాడే వీలుంటుంది. అందుకే వైద్యులు దీనినే గోల్డెన్ అవర్‌గా పేర్కొంటారు. ప్రాణాలు నిలిపేలా వైద్యం అందాలంటే ట్రామాకేర్ సెంటర్లు అవసరం. జిల్లా మొత్తం మీద ఒక్క ట్రామాకేర్ సెంటర్ కూడా లేదు. కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే ఈ కేంద్రాలను జిల్లాలో ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలు చాలా ఏళ్ల నుంచి ఉన్నాయి. గట్టిగా ప్రయత్నం చేసే నేతలు లేక కార్యరూపం దాల్చలేదు. ఫలితంగా ఏటా వందలాది మంది సకాలంలో ఉన్నత వైద్యం అందక మృత్యువాత పడుతున్నారు.

తరచూ ప్రమాదాలు జరిగే ఉపమాక కూడలి

జిల్లాలో ఒక జాతీయ రహదారి, ఒక రాష్ట్ర రహదారి ఉంది. రాత్రి పగలు తేడా లేకుండా 24 గంటలు ఈ రోడ్లపై వాహనాల రాకపోకలు సాగుతాయి. జనాభాతోపాటు రోడ్లపై తిరిగే వాహనాల సంఖ్య పెరిగింది. ఇదే స్థాయిలో రోడ్డు ప్రమాదాలు పెరిగాయి. 24 గంటలు సేవలందించే ట్రామాకేర్ సెంటర్ లేక ప్రమాదాల్లో గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలిస్తున్నారు. అత్యధిక సందర్భాల్లో 70 నుంచి 80 కిలోమీటర్ల దూరం ప్రయాణించి అనకాపల్లి చేరితే తప్ప మెరుగైన వైద్యం అందే పరిస్థితి లేదు. ఈలోగా విలువైన గోల్డెన్ అవర్ గడిచిపోవడం.. విలువైన నిండు ప్రాణం గాలిలో కలిసిపోవడం పరిపాటిగా మారింది.

✦ అత్యధిక సందర్భాల్లో ప్రాథమిక చికిత్స చేసి అనకాపల్లి జిల్లా ఆసుపత్రికి, ఇక్కడ వైద్యం అందించి కేజీహెచ్‌కు తరలిస్తున్నారు. ఇలా ఉన్నత వైద్యం పేరుతో ఒక చోటు నుంచి మరో చోటుకి చేర్చి మంచి వైద్యం అందేసరికి మూడు నుంచి నాలుగు గంటలు పడుతోంది.

జాతీయ రహదారిపై గత తొమ్మిది నెలల్లో జరిగిన ప్రమాదాలు



జిల్లాలో జాతీయ రహదారి పొడవు : 70 కిలోమీటర్లు
మూడేళ్లలో సకాలంలో వైద్యం అందక చనిపోయిన వారు : 309
జాతీయ రహదారిపై ఎక్కువ ప్రమాదాలు జరిగే ప్రాంతాలు : 37

ట్రామాకేర్ కేంద్రాలు అంటే

ప్రమాదాల్లో గాయపడిన వారికి వైద్యం అందించడానికి అత్యవసరమైన న్యూరోసర్జన్, ఆర్థోపెడిక్, మత్తు వైద్యులు 24 గంటలు అందుబాటులో ఉంటారు. గాయపడిన వారిని కాపాడటానికి అవసరమైన మందులతోపాటు పరీక్షలు చేయడానికి ఆధునిక యంత్ర పరికరాలు ఉంటాయి. గంటలోపే ఉన్నత వైద్యం అందించడానికి ఈ కేంద్రాలు ఉపయోగపడతాయి. ప్రమాదాల్లో గాయపడిన వారిలో ఎక్కువ మందికి తలకు గాయాలవడం వల్ల చనిపోతుంటారు. వీరి మెదడులో రక్తం గడ్డ కట్టకుండా అవసరమైన వైద్యం ఇక్కడ అందుతుంది.

ఎక్కడ ఏర్పాటు చేస్తే బాగుంటుంది... అనకాపల్లిలో ట్రామాకేర్ సెంటర్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదన వచ్చింది. వంద పడకల ఆసుపత్రి జాతీయ రహదారికి దూరంగా ఉండటం వల్ల ఇక్కడ ఉపయోగ ఉండదని అధికారులు భావించారు. ఎలమంచిలి, నక్కపల్లిల్లో ఏర్పాటు చేస్తే ప్రయోజనకరంగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఈ రెండు చోట్ల ఏర్పాటు చేస్తే అన్ని ప్రాంతాల వారికి అత్యవసరం వైద్యం అందుబాటులో ఉంటుంది.

ప్రభుత్వానికి ఆలోచన ఉంది... జిల్లాలో ట్రామాకేర్ కేంద్రాలు పెట్టాలన్న ఆలోచన ప్రభుత్వానికి ఉంది. జాతీయ రహదారి పక్కనే ఇవి ఉండాలి. అనకాపల్లి జిల్లా ఆసుపత్రిలో క్రిటికల్ కేర్‌సెంటర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. త్వరలో ఇది అమలులోకి రానుంది.
– శ్రీనివాసరావు, డీసీహెచ్, అనకాపల్లి

అంబరమంటిన కనక మహాలక్ష్మి సంబరం

ఎలమంచిలి, న్యూస్‌టుడే: ఎలమంచిలి కనకమహాలక్ష్మి అమ్మవారి జాతర సోమవారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. రాజీవ్ క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన తీర్థానికి భక్తులు పోటెత్తారు. పురవీధులన్నీ భక్తులతో నిండిపోయాయి. విద్యుత్తు అలంకరణలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఉర్రూతలూగించాయి. పాత జాతీయ రహదారి పూర్తిగా నిండిపోయింది. పరవాడ డీఎస్పీ ఆధ్వర్యంలో సీఐ ధనుంజయరావు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆర్టీసీ బస్సులను వేరే మార్గంలో మళ్లించి ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. పట్టణానికి నాలుగువైపులా ప్రత్యేక పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశారు. ఉత్సవ కమిటీ ఛైర్మన్ కొఠారు సాంబశివరావు ఆధ్వర్యంలో పౌరాణిక నాటకాలు, కూచిపూడి నృత్యాలు నిర్వహించారు. ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్, మాజీ ఎంపీ పప్పల చలపతిరావు, మాజీ ఎమ్మెల్యేలు ఉప్పలపాటి రమణమూర్తిరాజు, కరణం ధర్మశ్రీ అమ్మవారికి పూజలు చేశారు.

పాత జాతీయ రహదారిపై జనసందోహం

జోరుగా.. పరుగు తీయగా..

దేవరాపల్లి, న్యూస్‌టుడే : పైడితల్లమ్మ తీర్థం సందర్భంగా సోమవారం నిర్వహించిన జిల్లాస్థాయి గుర్రాల పరుగు పోటీలు ఉత్కంఠగా సాగాయి. ఇందులో దేవరాపల్లికి చెందిన నవీన్ జెస్సీ గుర్రం ప్రథమస్థానంలో నిలిచింది. ద్వితీయ, తృతీయ స్థానాలను సింగపూర్ సత్యనారాయణకి చెందిన గుర్రాలు గెలుచుకున్నాయి. విజేతలకు దాతల చేతుల మీదుగా నిర్వాహకులు బహుమతులు అందజేశారు.

ఎదురెదురుగా ఊళ్లు.. వారధికి ఎన్నేళ్లు?

ఉప్పుటేరుపై తప్పని పడవ ప్రయాణం

పడవలో విహరిస్తున్న వీరంతా పర్యాటకులు కారు. పాయకరావుపేట మండలంలో తీరప్రాంత గ్రామాలైన పెంటకోట, రాజవరం గ్రామస్థులు ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు రావాలంటే ఉప్పుటేరు మీదుగా పడవలో ప్రయాణించాల్సిందే. ఈ రెండు గ్రామాల మధ్య సుమారు 500 మీటర్ల వెడల్పున ఉప్పుటేరు ఉంది. పక్కనే సముద్రం ఉండటంతో నీటి ఒరవడితో నిండుగా ఉంటుంది. దశాబ్దాలుగా వీరంతా పడవలనే ఆశ్రయిస్తున్నారు. ఎదురెదురుగా గ్రామాలు కనబడుతున్నా. పడవ లేకపోతే సుమారు 25 కి.మీ. దూరం చుట్టూ తిరిగి వెళ్లాలి. రాజవరం నుంచి పెంటకోట వెళ్లాలన్నా, అక్కడి నుంచి ఇక్కడకు రావాలన్నా తుని, పాయకరావుపేట మీదుగా ప్రయాణించాలి.

● కాకినాడ జిల్లా అద్దరిపేట, మండలంలోని పాల్మన్‌పేట, వెంకటనగరం, శ్రీరాంపురం గ్రామాల నుంచి పెంటకోట, నక్కపల్లి మండలంలోని బంగారమ్మపేట, గునిపూడి తదితర గ్రామాలకు వెళ్లేందుకూ ఉప్పుటేరు దాటాలి. ఇందుకు పడవనే ఆశ్రయించాలి. ద్విచక్ర వాహనాలను సైతం పడవలపై ఎక్కించుకుని ఏరు దాటిస్తున్నారు.

● తాండవ నది ఉప్పుటేరులో కలిసి సముద్రంలోకి చేరుతుంది. దీంతో ప్రవాహ ఉధృతి ఎక్కువగా ఉంటోంది. ఒక్కోసారి ప్రమాదాలకు ఆస్కారం ఏర్పడుతోంది.

● వంతెన నిర్మాణానికి గతంలో పాలకులు ఇచ్చిన హామీ నీటిమూటగా మారడంతో అవస్థల ప్రయాణం తప్పడం లేదు. పదిహేనేళ్ల కిందట వంతెన నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేశారు. అప్పట్లో ప్రపంచ బ్యాంకు నిపుణులు ఇక్కడకు వచ్చారు. తర్వాత ప్రతిపాదన బుట్టదాఖలైంది. ప్రజాప్రతినిధులు స్పందించి సమస్య పరిష్కారం దిశగా దృష్టిసారించాలని స్థానికులు కోరుతున్నారు. – న్యూస్‌టుడే, పాయకరావుపేట

అతడి కోసం ఆయన ప్రాణం తీసింది!

ప్రియుడితో కలిసి భర్తను హత్యచేసిన భార్య

అనకాపల్లి పట్టణం, చీడికాడ, న్యూస్‌టుడే

పెళ్లయి 15 సంవత్సరాలైంది. వీరికి 12 ఏళ్ల కుమారుడు. సజావుగా సాగిపోతున్న కుటుంబంలో వివాహేతర సంబంధం చిచ్చు రేపింది. ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తనే హత్య చేయించాలని భార్య పన్నాగం పన్నింది. దీనికి ప్రియుడు, ఇతని దగ్గర బంధువు సహకరించారు. హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాలని చూశారు. పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడి నిందితులు ముగ్గురు కటకటాల పాలయ్యారు. దీనికి సంబంధించి అనకాపల్లి డీఎస్పీ శ్రావణి తన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.

చీడికాడ మండలం తురువోలు గ్రామానికి చెందిన దేగల చిన్న (31), కొండమ్మలకు 15 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి 12 ఏళ్ల కుమారుడు ఉన్నారు. 2024లో భార్యాభర్త ఇద్దరూ వాకపల్లి గ్రామస్థులతో కలిసి తెనాలిలోని కూలి పనికి వెళ్లారు. ఇక్కడ మేస్త్రిగా ఉన్న అలకుంటి గణేష్‌తో కొండమ్మకు పరిచయం ఏర్పడింది. ఇది వివాహేతర సంబంధానికి దారితీసింది. ఇది భర్త చిన్నకు తెలియడంతో భార్యను తీసుకుని స్వగ్రామం తురువోలుకు తొమ్మిది నెలల క్రితం వచ్చేశాడు. అయినా కొండమ్మ గణేష్‌తో చరవాణిలో మాట్లాడేది. ఈ విషయంపై భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. తనకు విడాకులు ఇచ్చేయమని... తాను గణేష్ వద్దకు వెళ్లిపోతానని కొండమ్మ చెప్పేది. దీనికి చిన్న నిరాకరించాడు. ఎలాగైనా భర్త అడ్డు తొలగించుకోవాలని కొండమ్మ భావించింది. విషయాన్ని ప్రియుడు గణేష్‌కు చెప్పింది. ఇతను తన దగ్గర బంధువైన పి.శివకుమార్ సాయం తీసుకున్నాడు. ఈనెల 14న వీరిద్దరూ తెనాలి నుంచి చోడవరం వచ్చారు. భర్త ద్విచక్ర వాహనంపై తంగుడుబిల్లి గ్రామానికి వెళ్లిన విషయాన్ని కొండమ్మ చెప్పింది. దీంతో గణేష్, శివకుమార్ ఇద్దరూ తురువోలులోని కోళ్లఫారం వద్దకు కాపు కాసి అదే రోజు రాత్రి ద్విచక్రవాహనంపై వస్తున్న చిన్నపై దాడి చేశారు. తాటిచెట్టుకు తలను కొట్టి దగ్గరలోని టేకుతోటలోకి ఈడ్చుకెళ్లి ఉరివేసి హత్య చేశారు. మృతదేహాన్ని రోడ్డుపై ద్విచక్రవాహనం పక్కగా పడేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాలని చూశారు. చీడికాడ సీఐ పైడంనాయుడు, ఎస్సై సతీష్‌లు చిన్నమృతిపై అనుమానంతో విచారణ చేయగా అసలు విషయం బయటపడింది. ప్రియుడితో కలిసి భార్యే హత్య చేయించినట్లు గుర్తించి నిందితులు కొండమ్మ, గణేష్, శివకుమార్‌లను అరెస్ట్ చేశారు. గణేష్‌కు భార్య, పదేళ్ల కుమారుడు ఉన్నారు. తండ్రి చనిపోవడం, తల్లి కటకటాల పాలవడంతో వీరి పన్నెండేళ్ల కుమారుడు ఒంటరివాడయ్యాడు.

వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ శ్రావణి

42 కేసులు.. రూ. 7.22 లక్షల జరిమానా

విశాఖపట్నం, న్యూస్‌టుడే: సంక్రాంతి పండగ నేపథ్యంలో గత ఎనిమిది రోజులుగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో రవాణా శాఖ అధికారులు బృందాలుగా విడిపోయి తనిఖీలు నిర్వహించారు. అధిక ధరల వసూలు, పన్ను, పర్మిట్, స్టేజ్ క్యారియర్ ఇలా పలు నిబంధనలు పాటించని 42 బస్సులపై కేసులు నమోదు చేసి రెండు బస్సులను సీజ్ చేశామని, వీరి నుంచి రూ. 7.22 లక్షల అపరాధ రుసుము వసూలు చేసినట్లు డీటీవో ఆర్.సి.హెచ్.శ్రీనివాస్ తెలిపారు. ప్రయాణికుల అత్యవసర సహాయం కోసం రవాణా శాఖ ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ నెంబర్ 9281607001 చాలా మంది ఉపయోగించుకుని ఫిర్యాదులు చేశారని తక్షణమే స్పందించి వారి సమస్యలను పరిష్కరించామన్నారు.

గుండెపోటు, కేన్సర్ తస్మాత్ జాగ్రత్త
డాక్టర్ రెడ్డి టోటల్ బాడీ చెకప్ సెంటర్
కలెక్టర్ ఆఫీస్ జంక్షన్, కోస్టల్ బేటరీ రోడ్డు, కెనరా బ్యాంక్ ప్రక్కనఉన్న LUCID బిల్డింగ్, 4వ అంతస్తు, విశాఖపట్నం
శరీరంలో సైలెంట్‌గా దాగిఉన్న గుండెపోటును మరియు కేన్సర్‌ను 6 నెలల ముందుగానే గుర్తించే టోటల్ బాడీ చెకప్

రూ. 7,500/- విలువచేయు పరీక్షలు కేవలం 3,500/- కే
ప్రముఖ హృద్రోగ నిపుణులు, చికిత్సరత్న డా॥ జి. శివప్రసాద్‌రెడ్డి గారి పర్యవేక్షణలో చేయబడును.
9393752255, 9393122525
ఈ పథకం 10 రోజులు మాత్రమే ప్రతీ ఆదివారం శెలవు

బాధ్యత సరే.. భద్రత మాటేంటి?

బస్సులో ఫుట్‌బోర్డ్‌పై ప్రయాణం ప్రమాదకరం.. ఇది ప్రతి బస్సులో కనిపించే నినాదమే. కానీ చాలామంది ప్రయాణికులు దీనిని లెక్క చేయడం లేదు. ఎలమంచిలికి వచ్చిన పల్లెవెలుగు బస్సులో సోమవారం ఓ ప్రయాణికుడు చిన్నపిల్లను ఎత్తుకుని ఫుట్‌బోర్డుపైనే ప్రయాణం సాగించాడు. ఈ పక్కనే మరో ప్రయాణికుడు ఒక చేత్తో బస్సులో రాడ్డు పట్టుకుని వేలాడుతూ మరో చేత్తో సెల్‌ఫోన్ మాట్లాడుతున్నారు. ఈ కొద్ది సమయంలో ఫోన్ మాట్లాడటం అంత అవసరమా అని తోటి ప్రయాణికులు హెచ్చరిస్తున్నా మీకెందుకంటూ దురుసుగా సమాధానం రావడంతో వారంతా మిన్నకుండిపోయారు. – ఎలమంచిలి, న్యూస్‌టుడే

చిట్టి నేస్తాలపై చిన్నచూపేలా?

అచ్యుతాపురం, న్యూస్‌టుడే

సముద్రంలో జీవరాశి మనుగడలో తాబేళ్ల పాత్ర చాలా కీలకం. సముద్రంలో మత్స్యరాశి పెరగడానికి, అవి గుడ్లు పెట్టడానికి తాబేళ్లు చాలా కీలకం. వీటిని సంరక్షించే విషయంలో జిల్లా అటవీ శాఖ ఎక్కడలేని నిర్లక్ష్యం చేస్తోంది. కనీసం పొరుగునున్న విశాఖ జిల్లా అధికారులు తీసుకుంటున్న చర్యల్లో నాలుగో వంతు చొరవ చూపకపోవడమూ గమనార్హం.

గుడ్ల సంరక్షణకు ఏర్పాటు చేసిన దడి

జిల్లాలవారీగా రక్షణ కేంద్రాలు
శ్రీకాకుళం: 16
విజయనగరం: 10
విశాఖపట్నం: 4
అనకాపల్లి: 1

ఉమ్మడి విశాఖ జిల్లాలోని 11 మండలాల పరిధిలో 132 కిలోమీటర్ల విస్తీర్ణంలో సాగరతీరం విస్తరించి ఉంది. 59 మత్స్యకార గ్రామాల్లో 14 వేల మత్స్యకార కుటుంబాలు చేపలవేట ప్రధాన ఆదాయవనరుగా జీవిస్తున్నాయి.

సంరక్షించాల్సింది ఎందుకంటే... ప్రతి ఏడాది జనవరి నుంచి మే వరకు తాబేళ్లు గుడ్లు పెడతాయి. జనసంచారంలేని సమయంలో.. రాత్రి 12 నుంచి తెల్లవారుజామున 4 గంటలలోపు తీరానికి వచ్చి ఇసుకలో మీటరున్నర లోతు తవ్వి గుడ్లుపెట్టి తిరిగి సముద్రంలోకి వెళ్లిపోతాయి. ఈ గుడ్లు ఎక్కువ వాసన రావడంతో నక్కలు, అడవి పందులు, కుక్కలు, పిల్లులు వీటిని తినేస్తున్నాయి. అందుకే ఒక్కో తాబేలు 150 నుంచి 250 వరకు గుడ్లు పెడుతున్నా ఇవి అంతరించిపోయే ప్రమాదంలోకి ఇవి వచ్చేశాయి.

చేయాల్సింది చిన్నపనే... తాబేళ్లు గుడ్లుపెట్టే సీజన్‌లో అన్ని తీరప్రాంతాల్లో వీటి సంరక్షణకు ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేస్తుంటారు. తాబేలు తీరానికి వచ్చిన ఇసుక జాడ ఆధారంగా గుడ్లను గుర్తించి అక్కడ మిగిలిన జంతులు తవ్వకుండా ఉండేలా రక్షణగా దడి నిర్మిస్తే చాలు.. ఇసుకపై పడే సూర్యకిరణాల వేడికి గుడ్లు తల్లి సహకారం లేకుండానే పిల్లలుగా మారతాయి. తరవాత వీటిని జాగ్రత్తగా సముద్ర నీటిలో విడుదల చేస్తే చాలు. ఇలా విశాఖ జిల్లాలో అటవీ, మత్స్య శాఖాధికారులు కలిసి విశాఖ నగరంలోని ఆర్.కె.బీచ్, సాగర్‌నగర్, ఉప్పాడ, నాగమయ్యపాలెం తీరాల్లో గుడ్ల సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయగా, అనకాపల్లి జిల్లాలో పరవాడ మండలం ముత్యాలమ్మపాలెంలో మాత్రమే ఏర్పాటు చేశారు.

■ జిల్లాలో తంతడి-వాడపాలెం, పూడిమడక, కొత్తపట్నం, రాజయ్యపేట, పాయకరావుపేట, రేవుపోలవరం వంటి పెద్ద మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. గతంలో తంతడి-వాడపాలెం తీరంలో ఏర్పాటు చేసిన కేంద్రం ద్వారా సుమారు 6 వేల గుడ్లు సేకరించి పిల్లలుగా మార్చి సముద్రంలోకి విడిచిపెట్టిన రికార్డు ఉంది. తాబేళ్లు గుడ్లు పెట్టడానికి వచ్చి జంతువులకు ఒడ్డుకు వచ్చి ఆహారమవుతున్న ప్రదేశాలు జిల్లాలోనే ఎక్కువగా ఉన్నాయి.

NCL GROUP WALK-IN INTERVIEW NAGARJUNA RMC
NCL Industries Limited, a leading Building Materials Manufacturing Company is looking for suitable candidates for its Ready Mix Concrete (RMC) Division.
Sales Assistants – Ready Mix Concrete (RMC)
• Location : Vellanki
Qualification: 10th / Intermediate with preferably Min. 2yrs. Experience in Sales / any work experience. Two wheeler is mandatory.
Interested Candidates may walk-in for interview at the below mentioned venue, along with resume, Certificates and a photograph.
Date: 21.01.2026 (Wednesday)
Time: 10.00 am to 5.00 pm
Venue: Nagarjuna RMC
Sy. No. 228/1&5,Vellanki Village, Anandapuram Mandal, Bhimili Post, Behind Bk Steel Ltd, Visakhapatnam-531163
Contact No. 9121709494 / 9133330238
mail bio-data to careers@nclind.com
Scan the QR code for location details. →
NCL INDUSTRIES LIMITED

సేవల్లో 'దూరవిద్య' ఫెయిల్..!

ఏయూ ప్రాంగణం, న్యూస్‌టుడే: ఆంధ్రవిశ్వవిద్యాలయానికి ఆర్థిక వనరులు సమకూర్చడంలో దూరవిద్యా కేంద్రం కీలకపాత్ర పోషిస్తోంది. అలాంటి కేంద్రం పనితీరు ఇటీవల కాలంలో తీసికట్టుగా మారుతోంది. విద్యార్థులకు సేవలు అందించడంలో విఫలమవుతోందనే విమర్శలు వస్తున్నాయి. 33 కోర్సుల్లో సుమారు 80 వేల మంది విద్యార్థులతో ఏయూ దూరవిద్య, ఆన్‌లైన్ కేంద్రం నడుస్తోంది. 2024-25 సంవత్సరంలో రూ. 42 కోట్ల ఆదాయం ఏయూకు ఈ కేంద్రం ద్వారా సమకూరింది. ఇదంతా విద్యార్థులు ఫీజుల రూపంలో చెల్లించినదే.

ఐదేళ్ల కిందటే బీజం: దూరవిద్యా కేంద్రానికి విద్యార్థులు ఫీజుల రూపంలో చెల్లించే మొత్తంలో 70శాతం నిధులను పుస్తకాల ముద్రణ, పంపిణీ, పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం తదితరాలకు ఖర్చు చేయాలి. గతంలో బ్యాంకు ఖాతాలు దూరవిద్యా కేంద్రం ఆధీనంలోనే ఉండేవి. ఐదేళ్ల క్రితం ఈ కేంద్రానికి వచ్చే నిధులను ప్రధాన కార్యాలయానికి తరలించారు. దీంతో స్టేషనరీ ఖర్చులకు కూడా వీసీని అడగాల్సి వస్తోంది. మరో పక్క ముద్రణాలయం మూసివేయడంతో విద్యార్థులకు పుస్తకాలు అందడంలేదు. అడిగితే ఆన్‌లైన్‌లో చదువుకోవాలని చెబుతున్నారని విద్యార్థులు వాపోతున్నారు.

ఏడాది నుంచి నిర్లక్ష్య ధోరణి: ఏడాది నుంచి దూరవిద్యా కేంద్రం పనితీరు దిగజారింది. గత ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో జరిగిన పరీక్షలకు సంబంధించిన ఫలితాలు అక్టోబరులో ఇవ్వడం, మే, జూన్ నెలల్లో జరగాల్సిన పరీక్షలు నవంబరు, డిసెంబరు నెలలో నిర్వహించడం ఇందుకు తార్కాణం. ఈ పరీక్షల్లో కొన్ని ప్రశ్నపత్రాలు సకాలంలో ఇవ్వలేక మెయిల్ ద్వారా పంపించారు. హిందీ పరీక్షకు చేతిరాత ద్వారా ప్రశ్నపత్రాలు ఇవ్వడంతో ఏయూ నవ్వుల పాలైంది. కాగా నవంబరు, డిసెంబరులో జరిగిన పరీక్షల ఫలితాలు ఎప్పుడు ఇస్తారో తెలియని పరిస్థితి నెలకొంది.

వెదురుతో కుదురుగా ఆదాయం!

నర్సీపట్నం గ్రామీణం, న్యూస్‌టుడే

అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లోని అటవీ ప్రాంతాల్లో వెదురు కూపుల్లో పనులు మొదలయ్యాయి. ఈ ఏడాది మే వరకు నరికివేత, దిగుమతి, ఎగుమతి ద్వారా అనేక కుటుంబాలకు చేతినిండా పని దొరుకుతుంది. అల్లూరి జిల్లాలోని ధారకొండ, అంజలీ శనివారం కూపుల్లో ఈ ఏడాది 58 వేల వెదురు కర్రలు సేకరించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే 15 వేల వరకు నరికించారు. వీటిని నర్సీపట్నంలోని కలప డిపోకు తరలించి ఐదు రకాలుగా విభజించి లాట్లుగా వేస్తున్నారు. తొలి వేలం ఈ నెల 28న నిర్వహించనున్నారు


నర్సీపట్నం డిపోలో వెదురు పనుల్లో కూలీలు

● తెలంగాణ జిల్లాల్లోని ద్రాక్ష తోటల యజమానులు ఏటా వేలంలో వెదురు కొనుగోలు చేస్తుంటారు. రాజమహేంద్రవరం, హైదరాబాద్ ప్రాంతాల్లో పండ్ల బుట్టల తయారీకి వినియోగిస్తుంటారు. అనకాపల్లి జిల్లాలోనూ అరటి చెట్లకు దన్నుగా, కూరగాయల పాదుల పందిర్లను నిలబెట్టేందుకు వాడుతుంటారు. గతేడాది ఈ కూపుల నుంచి 20 వేల వరకే సేకరించారు. ఈ ఏడాది లక్ష్యాలను గణనీయంగా పెంచారు. మర్రిపాకల రేంజ్ పరిధిలోని చీడిపాలెం కూపు నుంచి ఏకంగా 80 వేల వరకు సేకరించాలని లక్ష్యంగా తీసుకున్నారు. తొలి వేలంలో 12 వేల వెదుర్లు అమ్ముడుపోయాయి. తద్వారా ప్రభుత్వానికి రూ. లక్షల్లో ఆదాయం సమకూరింది.

● అనకాపల్లి జిల్లాలోనూ నరికివేత పనులు మొదలయ్యాయి. ప్రస్తుతం నల్లగొండ కూపు నుంచి వెదురు వస్తోంది. దాదాపు 48 వేల వెదుర్లు సేకరించాలన్నది లక్ష్యం కాగా ఇప్పటివరకు 6 వేల వరకు సేకరించారు. ఇవన్నీ నర్సీపట్నం డిపోకు చేరుస్తున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో లభ్యమయ్యే వెదురు నుంచి దాదాపు 30 రకాల గృహోపకరణాలు, అలంకరణ వస్తువులు తయారు చేయవచ్చు.

● గతంలో నర్సీపట్నంలోని కార్పెంటర్లను త్రిపుర రాష్ట్రానికి పంపించి వస్తువుల తయారీలో శిక్షణ ఇప్పించారు. అప్పట్లో దాదాపు రూ. 40 లక్షలు వీరికి రుణాలుగా ఇప్పించారు. మార్కెటింగ్‌కు అవసరమైన సదుపాయాలు కల్పించకపోవడంతో వృత్తి పనివారంతా క్రమేపీ తయారీకి దూరమయ్యారు.

● నర్సీపట్నం కలప డిపోలో అప్పట్లో వెదురు వస్తువుల తయారీలో శిక్షణ కేంద్రాన్ని నడిపేవారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో పర్యాటకులు పెరుగుతున్నందున ఇక్కడ లభిస్తున్న ముడి సరకు ఆధారంగా అలంకరణ వస్తువులు, గృహోపకరణాల తయారీలో వృత్తి పనివారలకు శిక్షణ ఇప్పించి ఉపాధి చూపాలని పలువురు కోరుతున్నారు.

సందర్భమేదైనా ఈనాడును చేసుకోండి వేదిక
మీ బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులకు ఈనాడు లో ప్రకటనల ద్వారా తెలియజేయండి

ఈనాడు యాడ్స్ ద్వారా తెలియజేయండి
ప్రకటనల కొరకు సంప్రదించండి
80087 09638

(c) eenadu

ఈఎస్‌ఎల్ ప్రాంతీయ సమరానికి సై

నేటి నుంచి నార్త్ ఆంధ్రా స్థాయి ఈనాడు క్రికెట్ పోటీలు

శ్యామలాసెంటర్, న్యూస్‌టుడే: ఈనాడు స్పోర్ట్స్ లీగ్ (ఈఎస్‌ఎల్) టోర్నమెంట్ ప్రాంతీయ సమరానికి రంగం సిద్ధమైంది. క్రికెట్‌లో ప్రతిభావంతుల్ని వెలికితీసేందుకు నిర్వహిస్తున్న ఈఎస్‌ఎల్ క్రికెట్ పండగ రెండో దశకు చేరుకుంది. రాజమహేంద్రవరంలోని గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ (జీజీయూ)లో 'ఈనాడు క్రికెట్ నార్త్ ఆంధ్రాస్థాయి పోటీలు' మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. గత నెల 27 నుంచి ఈ నెల 7వరకు హోరాహోరీగా జరిగిన జిల్లా స్థాయి పోటీల్లో సీనియర్స్, జూనియర్స్ విభాగాల్లో విజేతలుగా నిలిచిన జట్లు నార్త్ ఆంధ్రాస్థాయి పోటీల్లో తలపడనున్నాయి. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, రాజమహేంద్రవరం జట్ల మధ్య జరిగే ఈ పోటీలను నాకౌట్, టీ-20 ఓవర్ల విధానంలో నిర్వహించనున్నారు.

వేదిక : గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ మైదానం -I, రాజమహేంద్రవరం

జూనియర్స్ విభాగం : ఉదయం 8.30కు రాజమహేంద్రవరం X విశాఖ

సీనియర్స్ విభాగం : మధ్యాహ్నం 1.30కు రాజమహేంద్రవరం X విశాఖ

EENADU SPORTS LEAGUE 2025

Title Sponsor
ధనిక్ భారత్ విద్యా సంస్థలు IIT-JEE | NEET

Protein Partner
నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ (Non-Govt. Public Charitable Trust) "Sunday ho yah Monday roz khao ande"

Beverage Partner
CMR SHOPPING MALL The joy of life

Gift Partner
KL (DEEMED TO BE UNIVERSITY)

Regional Sponsor
GGU GODAVARI GLOBAL UNIVERSITY RAJAMAHENDRAVARAM, A.P. Call: 994 999 3483 | www.ggu.edu.in

TV Partner
ఈటీవీ ఆంధ్రప్రదేశ్

Digital Partner
ఈనాడు.నెట్
ETV BHARAT

FM Partner
Mee FM

Organised by
ఈనాడు

శభాష్.. సరోజిని..!

పారా అథ్లెటిక్స్‌లో పతకాల పంట

గాజువాక, న్యూస్‌టుడే : క్రీడలపై ఆమెకున్న ఆసక్తి ముందు అంగవైకల్యం తలవంచింది. జీవితంలో ఎదురైన ఆటుపోట్లను దాటుకుంటూ జాతీయ, అంతర్జాతీయ స్థాయి పారా అథ్లెటిక్స్ పోటీల్లో రాణిస్తూ 'సరిలేరు తనకెవ్వరూ..' అన్నట్లుగా పతకాలను కైవసం చేసుకుంటున్నారు.

★ గాజువాక చిట్టినాయుడుకాలనీకి చెందిన చీర సరోజినీకి బాల్యంలోనే పోలియో రావడంతో కాలు చచ్చుబడి నడవలేని పరిస్థితి తలెత్తింది. అయినా విధిరాతకు తలవంచక పట్టుదలతో బీఎస్సీ పూర్తిచేశారు. మరోవైపు జావెలిన్‌త్రో, డిస్కస్‌త్రో, షార్ట్‌పుట్‌లో పట్టుసాధించారు. దీంతో దివ్యాంగురాలి స్పోర్ట్స్ కోటాలో 2022లో పీహెచ్‌సీలో ఉద్యోగం వచ్చింది. విధుల్లో చేరిన తర్వాత కూడా ఆమె క్రీడలను కొనసాగించారు.

సాధించిన విజయాలు: ➤ 2018లో కర్నూలులో జరిగిన పారా అథ్లెటిక్స్ రాష్ట్రస్థాయి పోటీల్లో రజత పతకం సాధించారు. 2019 కోయంబత్తూర్‌లో జరిగిన అంతర్జాతీయ పారా త్రోబాల్‌లో ప్రతిభ కనబర్చి సౌత్ ఏషియన్ ఛాంపియన్‌షిప్‌నకు ఎంపికయ్యారు.

➤ విజయవాడ, బెంగళూరుల్లో జరిగిన షాట్‌పుట్ పోటీల్లో కాంస్య పతకాలు సొంతం చేసుకున్నారు.

➤ గత నెలలో శ్రీలంకలో జరిగిన సౌత్ ఏషియన్ పారా త్రోబాల్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో బంగారు పతకం కైవసం చేసుకుని వచ్చే మార్చిలో మలేసియా జరిగే ఏషియన్ పారా అథ్లెటిక్స్‌కు ఎంపికయ్యారు.

➤ పారా అథ్లెటిక్స్‌లో రాణిస్తున్న సరోజినీని రాష్ట్ర పారా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రతినిధులు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జగదీశ్వరరావు, గాజువాక పీహెచ్‌సీ వైద్యాధికారులు డాక్టర్లు శ్రీనివాస్, బద్రీ నారాయణమూర్తి ప్రత్యేకంగా అభినందించారు.

పెందుర్తి ఎంపీపీపై అవిశ్వాసం

విశాఖపట్నం, న్యూస్‌టుడే: పెందుర్తి మండల పరిషత్తు అధ్యక్షురాలు (ఎంపీపీ) నాగమణిపై అవిశ్వాస తీర్మానం ద్వారా పదవి నుంచి తొలగించి, నూతన అధ్యక్షుడి నియామకానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ ఆరుగురు ఎంపీటీసీ సభ్యులు సోమవారం ఆర్డీఓ సుధాసాగర్‌కు కలెక్టరేట్‌లో వినతిపత్రం అందజేశారు. ఈ మేరకు 9 మంది ఎంపీటీసీ సభ్యుల్లో ఏడుగురు కూటమి పార్టీల వైపు మొగ్గు చూపారు. వారిలో గుర్రంపాలెం, రాంపురం, సరిపల్లి, రాజయ్యపేట, వాలిమెరక, గొరపల్లి ఎంపీటీసీలు గండ్రెడ్డి మాలతి, గండి హిమబిందు, గొల్లవిల్లి రమణ, ముదపాక దేవి, సైపురాజు స్వప్న, చిరికి దేవుడులు ఆర్డీఓకు వినతిపత్రాన్ని అందజేయగా.. త్వరలో నోటీసులు జారీ చేస్తామని ఆర్డీఓ పేర్కొన్నారు. ఇదే విషయమై పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు ఆధ్వర్యంలో సంబంధిత సభ్యులు సోమవారం కలెక్టరేట్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎంపీపీ పదవీ కాలం ఇంకా 8నెలలే ఉందన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా పెద్ద ఎత్తున చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల అమలుకు ఎంపీపీ సహకరించనందున అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు నిర్ణయించామన్నారు. సంబంధిత వినతిపత్రం కాపీలను కలెక్టర్, జడ్పీ సీఈఓ, ఎంపీడీఓలకు అందజేసినట్లు పేర్కొన్నారు.

నేటి నుంచి ఆర్జిత సేవల పునరుద్ధరణ

సింహాచలం, న్యూస్‌టుడే: సింహాద్రి అప్పన్న స్వామి దేవాలయంలో ధనుర్మాసంతో పాటు వివిధ ఉత్సవాల నేపథ్యంలో రద్దు చేసిన ఆర్జిత సేవలు మంగళవారం నుంచి పునరుద్ధరించనున్నట్లు ఆలయ ఏఈవో కె. తిరుమలేశ్వరరావు తెలిపారు. ఆలయంలో జరిగే నిత్య కల్యాణం, సహస్రనామార్చన, గరుడ వాహన సేవ, స్వర్ణ పుష్పార్చన, స్వర్ణ తులసీదళార్చన, తదితర ఆర్జిత సేవలు యథావిధిగా కొనసాగుతాయని వివరించారు. భక్తులు తగిన రుసుము చెల్లించి పాల్గొనవచ్చన్నారు.

వివాహితను కాపాడిన పోలీసులు

దేవరాపల్లి, న్యూస్‌టుడే: మనస్తాపంతో ఆత్మహత్యకు యత్నించిన గిరిజన మహిళను దేవరాపల్లి ఎస్.ఐ. పి.సత్యనారాయణ, ఆయన సిబ్బంది కాపాడారు. అల్లూరి జిల్లా అనంతగిరి మండలం జీనబాడుకు చెందిన దేబర సరోజనిని ఆమె అక్క కొడుకు దుర్భాషలాడాడు. దీంతో మనస్తాపానికి గురైన ఆమె తమ గ్రామానికి ఆనుకుని ఉన్న రైవాడ జలాశయంలో దూకి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. జలాశయం వరద గేట్లవద్దకు సోమవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో చేరుకుంది. గేట్ల వెనక భాగంలో ఉన్న అతి ప్రమాదకర ప్రదేశంలోని గట్టుపై కూర్చొంది. ఇది గమనించిన కొంతమంది దేవరాపల్లి ఎస్.ఐ. సత్యనారాయణకు సమాచారం ఇచ్చారు. వెంటనే స్పందించిన ఆయన తన సిబ్బందిని వెంటబెట్టుకుని హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. జలాశయంలో దూకేందుకు ప్రయత్నిస్తున్న ఆమెతో ఎస్ఐ మాట్లాడారు. ఎంత నచ్చజెప్పినా ఆమె వినిపించుకోలేదు. దీంతో ఆయన ముందుజాగ్రత్త చర్యగా చేపల వేటగాళ్లతో మాట్లాడి వరదగేట్ల వద్ద బోట్లను సిద్ధం చేశారు. ఎస్ఐ ఒకవైపు మాట్లాడుతూ మరోవైపు సిబ్బందిని, మహిళ బంధువులను ఆమె కూర్చున్నచోటికి అతి కష్టం మీద పంపించారు. సుమారు రెండు గంటల సేపు శ్రమించి ఆమెను జాగ్రత్తగా, సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. దీంతో పోలీసు సిబ్బందికి బంధువులు కృతజ్ఞతలు తెలిపారు.

భూసంబంధ సమస్యలకు సత్వర పరిష్కారం


అర్జీదారులతో మాట్లాడుతున్న కలెక్టర్ విజయకృష్ణన్, డీఆర్వో సత్యనారాయణ

కలెక్టరేట్, న్యూస్‌టుడే: భూ సమస్యలను రెవెన్యూ క్లినిక్ ద్వారా సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు (పీజీఆర్ఎస్) అర్జీదారులు తరలివచ్చారు. కలెక్టర్‌తో పాటు జిల్లా రెవెన్యూ అధికారి సత్యనారాయణ అర్జీలు స్వీకరించారు. వేర్వేరు సమస్యలపై 91 అర్జీలు వచ్చాయి.

★ కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన రెవెన్యూ క్లినిక్‌లో నాలుగు కౌంటర్లు ఏర్పాటయ్యాయి. ప్రత్యేక ఉపకలెక్టర్లు, రెవెన్యూ అధికారులు, వివిధ శాఖల జిల్లా అధికారులు భూ సంబంధ సమస్యలపై 218 అర్జీలు స్వీకరించారు.

★ యోగి వేమన బోధనలు సమాజానికి దిశా నిర్దేశకాలని కలెక్టర్ విజయకృష్ణన్ పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో వేమన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఉచిత పశు వైద్య శిబిరాల కరపత్రాలు, గోడప్రతులను జిల్లా పశు వైద్యాధికారి రామ్మోహనరావుతో కలిసి ఆవిష్కరించారు. పర్యాటక శాఖ జిల్లా అధికారిణి మనోరమ, డీఆర్వో సత్యనారాయణ, గ్రామ, వార్డు సచివాలయాల అధికారిణి మంజులవాణి, ఏవో విజయ్‌కుమార్ పాల్గొన్నారు.

★ చోడవరం చక్కెర కర్మాగారం రైతుల బకాయిలు తక్షణమే చెల్లించాలని జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జి పి.వి.ఎస్.ఎన్.రాజు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. రైతులకు రూ. 32 కోట్ల మేర బకాయిలు చెల్లించాల్సి ఉండగా రూ. 5.83 కోట్లు మాత్రమే చెల్లించారన్నారు. రైతులు హైకోర్టును ఆశ్రయించగా పంచదార నిల్వలను విక్రయించి బకాయిలు చెల్లించాలని ఆదేశించిందన్నారు. కోర్టు ఆదేశాల మేరకు కర్మాగారం యాజమాన్యం 50 వేల క్వింటాళ్ల పంచదారను రూ. 17.5 కోట్లకు విక్రయించి సొమ్మును ఇతర అవసరాలకు వినియోగించిందని ఆరోపించారు.

★ సబ్బవరం మండలం అమృతపురానికి చెందిన దివ్యాంగుడు రాయవరపు అప్పలనాయుడుపై దాడి చేసిన బాధ్యుడిపై చర్యలు తీసుకోవాలని దివ్యాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. భాజపా జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు మద్దతు తెలిపారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.

నాన్‌స్టాప్ సర్వీసులుగా పల్లె వెలుగు బస్సులు

విశాఖపట్నం, న్యూస్‌టుడే: పండగ రద్దీతో పల్లె వెలుగు సర్వీసులను నాన్‌స్టాప్ సర్వీసులుగా ఆర్టీసీ అధికారులు నడుపుతున్నారు. ఆయా సర్వీసుల్లో స్త్రీశక్తి పథకం వర్తించదు. మహిళలు టికెట్లు తీసుకుని ప్రయాణించాల్సి ఉంటుంది. వాస్తవంగా ఆర్టీసీలో పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సులు చాలా తక్కువగా ఉంటాయి. పండగ సందర్భంగా వాటిని నాన్‌స్టాప్ సర్వీసులుగా నడపడంతో మహిళలూ టికెట్ తీసుకోవాల్సి వస్తోంది. దీనిపై ఆర్ఎం అప్పలనాయుడును వివరణ కోరగా కొన్ని సర్వీసులను నాన్‌స్టాప్‌లుగా నడపాలని యాజమాన్యం ఆదేశించడంతో పల్లె వెలుగు బస్సును నాన్‌స్టాప్‌లుగా నడుపుతున్నారన్నారు.

మానవతా విలువలు చాటిచెప్పిన యోగి వేమన

యోగి వేమన చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న ఎస్పీ తుహిన్‌సిన్హా

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే: యోగి వేమన తన పద్యాలతో సమాజంలో మూఢనమ్మకాలను పారదోలి మానవతా విలువలను చాటిచెప్పారని ఎస్పీ తుహిన్‌సిన్హా తెలిపారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం వేమన జయంతి నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ అతి సామాన్య భాషతో గంభీరమైన జీవిత సత్యాలను బోధించిన గొప్పదార్శనికుడు వేమనని కొనియాడారు. ఆయన అందించిన సందేశాలు నేటి సమాజానికి ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ ఎల్. మోహనరావు, సిబ్బంది పాల్గొన్నారు.

పోలీసు గ్రీవెన్స్‌కు 31 ఫిర్యాదులు..

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే: చట్టపరిధిలోని సమస్యలను సత్వరమే పరిష్కరించేలా చొరవ చూపాలని ఎస్పీ తుహిన్‌సిన్హా తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్‌లో 31 ఫిర్యాదులందాయి. ఫిర్యాదుదారులతో ఆయన మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు వేగవంతమైన న్యాయం అందించడమే ధ్యేయమని.. ఈ దిశగా సిబ్బంది చర్యలు తీసుకోవాలన్నారు.

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

ప్రాంతీయ కార్యాలయం: విజయనగరం

2వ అంతస్తు, లలిత టవర్, ఎస్.కోట రోడ్, కలెక్టరు ఆఫీసు దగ్గర పవర్ స్టేషన్ ఎదుట, విజయనగరం-535003

లీజుపై వసతి కావలెను

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారికి దిగువ వివరించిన ప్రాంతాల్లో తమ పాయకరావుపేట శాఖ కొరకు విస్తీర్ణం 1400 చ.అ.లు (± 10% %) కార్పెట్ ఏరియాతో బాగా నిర్మించిన/నిర్మించి ఇచ్చే వ్యాపార వసతి కావలెను.

స్థలం/ కావాల్సిన ప్రాంతం	జిల్లా & రాష్ట్రం	కావాల్సిన కార్పెట్ ఏరియా
పాయకరావుపేట, పాయకరావుపేట మండలం	అనకాపల్లి జిల్లా, ఆంధ్రప్రదేశ్	1,400 ± 10% చ.అ.లు

ఇతరవివరాములకు మరియు టెండరు పత్రాలకై మా బ్యాంకు వెబ్ సైటు www.unionbankofindia.co.in లేదా ప్రభుత్వ వెబ్ సైటు https://eprocure.gov.in ను చూడండి. నిర్ణీత ఫార్మెట్‌లో బిడ్లు సమర్పణకు గల ఆఖరి తేదీ: 04-02-2026 నాటి మ. 3.00 గం.లు. ఏ ఒక్కకారణం చూపకుండా, ఏ ఒక్క లేదా అన్నిబిడ్‌లను తిరస్కరించు అధికారం బ్యాంకుకు గలదు.

తేదీ: 20-01-2026 రీజనల్ హెడ్

సమగ్ర సేద్యం...

ప్రకృతి సాగుతో సాధ్యం


కాయగూరల సాగులో మహిళా రైతు బొత్తి

చింతపల్లి, న్యూస్‌టుడే: సాగులో సమగ్ర వ్యవసాయ విధానాలను ఆచరిస్తూ మెరుగైన దిగుబడులు సాధించేందుకు ప్రకృతి సేద్యం దోహదపడుతోంది. చింతపల్లి మండలం చిన్నగెడ్డ గ్రామానికి చెందిన మహిళా రైతు మర్రి బొత్తి ప్రకృతి వ్యవసాయంలో ముందుకు సాగుతూ ఫలితాలు సాధిస్తున్నారు. సాధారణంగా రైతులు ఒకటి, రెండు రకాల పంటలు పండిస్తూ ఆటుపోట్లను ఎదుర్కొంటుంటారు. ప్రకృతి వైపరీత్యాలు, అకాల వర్షాలు, తుపాన్లు, వర్షాభావ పరిస్థితులు ఆర్థికంగా దెబ్బతీస్తుంటాయి. వీటన్నింటినీ తట్టుకుని నిలబడాలంటే సమగ్ర వ్యవసాయ విధానాలు ఆచరించాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.

★ చిన్నగెడ్డకు చెందిన మర్రి బొత్తు, మంగ్లు దంపతులు కుమార్తె సుభద్ర సహకారంతో మిశ్రమ పంటలను సమగ్ర వ్యవసాయ విధానాలను ఆచరిస్తూ పండిస్తున్నారు. ఐదెకరాల భూమిలో రెండు ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. ఎకరా విస్తీర్ణంలో చిలగడ దుంపలను వాణిజ్యపరంగా పండిస్తున్నారు. అర ఎకరాలో రాగులు, రెండెకరాల్లో రాజ్‌మా, మొక్కజొన్న, ఆకుకూరలు, కాయగూరలు, వేరుసెనగ, శ్రీరామచిక్కుళ్లు, మిరప, బొబ్బర్లు, నల్ల ఉలవలు సాగు చేస్తున్నారు.

★ ప్రకృతి సేద్యంలో భాగంగా వ్యవసాయ క్షేత్రంలోనే ఆవులను పెంచుతున్నారు. గోమూత్రం, పేడతో బీజామృతం, జీవామృతం, కషాయాలను తయారు చేసి చీడపీడల నివారణకు వినియోగిస్తున్నారు. తద్వారా రసాయన ఎరువులు, పురుగుమందులకు అయ్యే ఖర్చు మిగులుతోంది. కుటుంబ సభ్యులంతా పని చేస్తూ కుళాయిల నుంచి వచ్చే వృథా నీటిని పొలానికి మళ్లిస్తున్నారు. సొంతంగా బావిని తవ్వి మోటారు ఏర్పాటు చేయడంతో సాగునీటికి ఇబ్బంది లేకుండా పోయింది.

గొర్రెలు, కోళ్ల పెంపకం..: వ్యవసాయంతో పాటు అనుబంధంగా ఆవులు, గొర్రెలు, కోళ్ల పెంపకం చేపట్టారు. వీటి గెత్తాన్ని నిల్వ చేసి పంటలకు ఎరువుగా వాడుతున్నారు. కోళ్లు, గొర్రెల విక్రయం ద్వారా ఆదాయం వస్తోంది. ఆ మొత్తాన్ని పంటల సాగుకు పెట్టుబడిగా వినియోగిస్తున్నారు. సమగ్ర వ్యవసాయ విధానాలను అనుసరిస్తూ పంటలు సాగు చేయడం ద్వారా ఏడాదికి ఖర్చులన్నీ పోను రూ.2 లక్షల వరకు మిగులుతోందని మహిళా రైతు బొత్తి చెబుతున్నారు.

స్వల్పంగా పెరిగిన బెల్లం ధరలు

అనకాపల్లి, న్యూస్‌టుడే: అనకాపల్లి మార్కెట్‌లో గత వారం రోజులుగా అన్ని రకాల బెల్లం ధరలు స్వల్పంగా పెరిగాయి. రంగులు వంద

రకం	గత వారం	ఈ వారం
రంగులు	3,830	3,865
మధ్య	3,575	3,585
నాసి	3,220	3,240

కేజీలకు రూ. 35, మధ్య రకాలు రూ. 10, నాసి రకాలు రూ. 20 ధరలు పెరిగాయి.

ఉద్యానంలో..

మిశ్రమ సాగు

అనకాపల్లి, న్యూస్‌టుడే: ఉద్యాన పంటల సాగులో మిశ్రమ విధానాన్ని ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒకే భూమిలో నాలుగు రకాల పంటలను పండించేలా రైతులకు అవగాహన కార్యక్రమాలు చేపడుతోంది. వేరు వ్యవస్థ ఆధారంగా మిశ్రమ పంటలుగా వేటిని సాగు చేయాలనే అంశంపై ఇప్పటికే శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. అనేక మంది రైతులు కొబ్బరి, అరటి, జీడిమామిడి, మామిడి తోటలలో అంతర పంటలు సాగు చేస్తున్నారు. అనకాపల్లి ప్రాంతంలో కొబ్బరిలో అల్లం, కంద అంతర పంటలుగా పండిస్తున్నారు. రాంబిల్లి మండలంలో కొబ్బరిలో కోకో అంతర పంటగా వేస్తున్నారు. గొలుగొండ, రావికమతం ప్రాంతాల్లో మామిడి మొక్కదశలో అంతర పంటలుగా కూరగాయలు సాగు చేస్తున్నారు.

కొబ్బరిలో అంతర పంటగా వేసిన కంద

★ ఒకే భూమిలో నాలుగు రకాల పంటలను పండించడం ద్వారా ఒక పంట దెబ్బతిన్నా మరో పంట రైతును ఆదుకుంటుంది. గతేడాది మంచు కారణంగా మామిడి పూత రాలిపోయింది. ఫలితంగా దిగుబడులు పడిపోతాయని రైతులు ఆందోళన చెందారు. మూడేళ్లగా కొబ్బరి దిగుబడులు తగ్గిపోయాయి. రెండేళ్ల కిందట జీడిమామిడి పూత రాక దిగుబడులు సగానికి పడిపోయాయి. ఇలా ఏటా ఏదో ఒక ఉద్యాన పంట దెబ్బతింటూనే ఉంది. ఒకే పంటను వేసే రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు.

★ ఉద్యాన పంటలు వేర్లు ద్వారా ఆహారం తీసుకుంటాయి. కొబ్బరి చెట్టు వేర్లు రెండు మీటర్ల లోతు వరకు వెళ్తాయి. సాధారణంగా ఒక్క కొబ్బరి పంటనే సాగు చేస్తే ఎకరాకు 60 మొక్కలు నాటుకోవాలి. మిశ్రమ పంటల విధానంలో పొలం చుట్టూ కొబ్బరి మొక్కలు వేసుకోవాలి. ఎకరాకు 35 మొక్కలు సరిపోతాయి.

★ మామిడి, జామ మొక్కల వేర్లు 1.5 మీటర్ల లోతు వరకు వెళ్తాయి. వీటిలో ఏదో ఒకదాన్ని రెండో పంటగా వేసుకోవాలి. ఒక్క మామిడి మాత్రమే వేస్తే ఎకరాకు 70 మొక్కలు అవసరం. మిశ్రమ విధానంలో 40 మొక్కలు సరిపోతాయి. జామ అయితే మిశ్రమ విధానంలో 100 మొక్కలు నాటుకోవాలి.

★ మూడో పంటగా బొప్పాయి/ అరటి వేసుకోవచ్చు. వీటి వేర్లు 0.5 మీటర్ల లోతు వరకు వెళ్తాయి. బొప్పాయి ఒక్కటే అయితే 600 మొక్కలు సరిపోతాయి. అరటి అయితే 80 మొక్కలు అవసరమవుతాయి. నాలుగో పంటగా కాయగూరలు వేసుకోవాలి. వీటి వేర్లు 0.2 నుంచి 0.3 మీటర్ల లోతులోనే ఉంటాయి. నాలుగు రకాల పంటలు వేసుకున్నా.. మొక్కలకు పోషకాలు లభించడంలో ఎటువంటి ఇబ్బంది ఉండదని ఉద్యాన శాఖ అధికారులు పేర్కొన్నారు.

రైతేరాజు

బంతి మొక్కలతో చీడపీడలకు చెక్

? రబీలో 2 ఎకరాల్లో వరి సాగు చేద్దామనుకుంటున్నా. చీడపీడలు ఆశించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి. **-కృష్ణారావు, పాడేరు**

✔: పొలం గట్లపై బంతిపూల మొక్కలను పెంచడం ద్వారా వరిని ఆశించే చీడపీడల బెడద తగ్గుతుంది. క్రిమికీటకాలు, ఇతర పురుగులు బంతిపూలను ఆశిస్తాయి. తద్వారా వరి పంటకు మేలు జరుగుతుంది.

? రబీలో నీటి సదుపాయం ఉండటంతో 2 ఎకరాల్లో వేరుసెనగ వేశా. అధిక దిగుబడులు రావాలంటే ఏం చేయాలి. **-రాంబాబు తాజంగి**

✔: ఎకరాకు 200 కేజీల జిప్సం పూత దశలో మొక్కల మొదళ్లలో వేయడం ద్వారా మంచి దిగుబడి సాధించవచ్చు.

? ఎకరా విస్తీర్ణంలో మొక్కజొన్న వేశా. పైరును కత్తెర పురుగు ఆశించింది. నివారణకు ఏం చేయాలి. **-అప్పారావు, జి.మాడుగుల**

✔: పురుగు ఉద్ధృతి అధికంగా ఉంటే ఎకరాకు 200 లీటర్ల నీటిలో ఎమామెక్టిన్ బెంజోయేట్ 80 గ్రాములు / స్పైనోశాడ్ 60 మి.లీ. కలిపి ఆ ద్రావణాన్ని మొక్కలు, ఆకులు తడిచేలా పిచికారీ చేయాలి.



రైతులు ప్రశ్నలు, సందేహాలకు పాడేరు ఏరువాక కేంద్రం విస్తరణ విభాగం సీనియర్ శాస్త్రవేత్త **డాక్టర్ ప్రదీప్‌కుమార్** సమాధానాలు ఇచ్చారు.

- న్యూస్‌టుడే, చింతపల్లి

సాగులో సందేహాలా.. ఫోన్ చేయండి

రైతుల ప్రశ్నలు, సందేహాలకు అనకాపల్లి పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త దాడి ఉమా మహేశ్వరరావు సమాధానాలిస్తారు. మంగళవారం ఉ. 10- సా. 4 గంటల వరకు **9441075852** నంబరుకు ఫోన్ చేయవచ్చు.

EENADU Classifieds

BUSINESS SERVICES

లోకేష్ గోల్డ్ లోన్స్ బ్యాంక్/ ప్రైవేట్ తాకట్టుల్లో ఉన్న బంగారాన్ని విడిపించి అదేరోజు మార్కెట్ రేటుకు కొనబడును. ✆ 9848488068, 7799223300.

శ్రీవల్లి గోల్డ్ లోన్స్ బ్యాంకు/ ప్రైవేట్ తనఖాలో ఉన్న బంగారాన్ని విడిపించి అదేరోజు మార్కెట్ ధరకు కొనబడును. అధిక రుణం ఇప్పించబడును. ✆ 9908545224.

FINANCIAL SERVICES

ఆంధ్రప్రదేశ్‌లో Govt. ఉద్యోగస్తులకు, రిటైర్డ్ పెన్షనర్లకు సులభవాయిదా లేదా నెలవారీ వడ్డీ పద్ధతిలో పర్సనల్ లోన్స్. అయోధ్య కోఆపరేటివ్ సొసైటీ ✆7386201191

REAL ESTATE

FLAT FOR SALE

GAJUWAKA

Gajuwaka & Aganampudi Flat for Sale 2 BHK & 3 BHK Available East & West Facing. Contact: 9100682263.

LAND FOR SALE

GENERAL

పూసపాటిరేగ 'మం' గోవిందాపురం రోడ్డు హైవేకి 1/2KM తారురోడ్డు ఫేసింగ్ 9&4 ఎకరాలు కొబ్బరితోట అమ్మకం & హోటల్ లీజుకు కలదు. ✆ 9440255187.

PLOT FOR SALE

ANAKAPALLI

Rebaka (Anakapalli to Sabbavaram Highway) Just 300 Meters, 800 Sq.yds. Cost: 12,000/- per Sq.yard. Negotiable. ✆ 9100682263.

TO LET

SEETHAMMADHARA

For Rent 3 BHK + Pooja room (house 1st Floor), Seethammadhara North Extension. Ph: 9704778149, 8008727930

JOBS

Wanted Sales Executives, Accountants (Exp.), Mec-Helpers for 2 Wheeler EV Show Room @ Dondaparthy & Waltair. ✆ 8309060287, 6301919238.

Wanted Nurses, Female Assistant's, ANM'S Age No Bar. Contact: 8885 368 368

WALK - IN - INTERVIEW
A well Estd. Org. (ISO Certified) Wanted the Following candidates Shortly Open New Branches at Vizag
★ CHIEF MANAGERS: M/F
★ ADMINISTRATION OFFICERS: M/F
★ BACKEND MANAGERS : ONLY FEMALE
Qlf: The above Cadres Age: 30 Years and above Managers in any Dept. Govt & Private Sectors Working/ Retired.
Monthly Package: 60,000/- to 1,70,000/- (Nego.)
Note: The above Cadres Monthly Packages decide time of Interviews.
Appoint Immediately
INTERVIEWS ON : 20th, 21st & 22nd Jan-26
Con: S.VISWESWARA RAO - DGM Doctors Colony, VSP
Ph: 9985461280

ప్రముఖ కంపెనీలో పనిచేయుటకు అనుభవం వున్న మార్కెటింగ్ మేనేజర్లు కావలెను. M/F వయస్సు 25 నుండి 40 సం|| జీతం: 25000 ✆ 9281192266.

విశాఖ హోమ్‌నర్సింగ్ సర్వీసెస్ కేర్‌టేకర్స్ ANM, GNM కావలెను ఉచితభోజనం వసతి కల్పించబడును. జీతం 15-25K 8919920111, 9063739018

ఉద్యోగ అవకాశము ప్రముఖ కంపెనీలో విశాఖలో పనిచేయుటకు ఈక్రింది అర్హతగల సిబ్బంది కావలెను. 25 సం॥లు పైబడిన స్త్రీ/పు॥, ఫుల్/ పార్ట్‌టైం పనిచేయుటకు అవకాశం కలదు. ఉద్యోగులు/ నిరుద్యోగులు, రిటైర్డ్, వ్యాపార రంగంలో అనుభవం కలవారు అర్హులు. రియల్‌ఎస్టేట్/ ఇన్సూరెన్స్, మ్యూచువల్ ఫండ్స్/ పోస్టల్/ మార్కెటింగ్ సిబ్బందికి కూడా మార్కెటింగ్ రంగంలో అవకాశం ఇవ్వబడును. పదవి, ఆదాయం వారివారి అర్హతలనుబట్టి అధిక ఆదాయం పొందగలరు. ఇంటర్వ్యూలు: 20,21,22-జనవరి. Con: S. విశ్వేశ్వరరావు. ✆ 9985461280.

Exp. నర్సులు/ ఆయాలు/ వార్డ్ బాయ్స్ కావలెను. జీతం: Rs: 20,000/- నుండి 25,000/- వరకు. కూకట్‌పల్లిలో Hyd ✆ 6302532832, 8019117633.

SECURITY GUARDS

సెక్యూరిటీగార్డు కావలెను (లేడీస్/ జెంట్స్). వైజాగ్ సిటీ, జగదాంబ, డాబాగార్డెన్స్, RTC కాంప్లెక్స్ ఏరియాల్లో పనిచేయుటకు. జీతము: 13000/-, ఇతర సదుపాయాలు కలవు. ✆ 8179552684, 9603216460.

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

కేజీబీవీ విద్యార్థిని ఆత్మహత్య

కె.కోటపాడు, న్యూస్‌టుడే: కింతాడ కస్తూర్బాగాంధీ విద్యాలయం (కేజీబీవీ) పదో తరగతి విద్యార్థిని ఆదివారం రాత్రి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పండగ సెలవులకు స్వగ్రామం పొడుగుపాలెం వచ్చింది. ఆదివారం మధ్యాహ్నం తల్లిదండ్రులు, సోదరుడు పొలం పనులకు వెళ్లగా.. బాలిక పశువులను మేతకు తీసుకొచ్చి తిరిగి ఇంటికి తిరిగి వచ్చేసింది. పొలం పనులు ముగించుకొని ఇంటికి వచ్చి చూడగా కుమార్తె ఉరేసుకొని కనిపించడంతో వెంటనే కె.కోటపాడు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఎ.కోడూరు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

కుటుంబ కలహాలతో యువకుడు..

రావికమతం, న్యూస్‌టుడే: కుటుంబ కలహాలతో తరచూ ఇంటి పరువు వీధిన పడుతోందన్న మనస్తాపంతో ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. కొత్తకోట ఎస్సై శ్రీనివాస్ కథనం ప్రకారం.. కిత్తంపేటకు చెందిన కర్రి రమణ, రమణమ్మ దంపతులు మేకలు మేపుతూ జీవనం సాగిస్తున్నారు. వీరి పెద్ద కుమారుడు శ్రీను (20) డిగ్రీ చదువుతున్నాడు. తండ్రి మద్యపానానికి బానిస కావడంతో తల్లిదండ్రుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీంతో ఇంటి పరువు వీధిన పడుతోందని శ్రీను బాధ పడేవాడు. పరిస్థితిలో మార్పులేకపోవడంతో శనివారం కొత్తకోట నుంచి గడ్డిమందు తెచ్చుకుని కూల్‌డ్రింక్‌లో కలిపి తాగాడు. మధ్యాహ్నానికి పరిస్థితి విషమించడంతో నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి విశాఖ కేజీహెచ్‌కు తీసుకెళ్లారు. అక్కడి నుంచి మరో ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై చెప్పారు. పోస్టుమార్టం అనంతరం కిత్తంపేటలో అంత్యక్రియలు నిర్వహించారు.


శ్రీను (పాత చిత్రం)

విధులకు వెళ్తుండగా వెంటాడిన మృత్యువు


కిరణ్‌కుమార్ (పాత చిత్రం)

అన్నవరం, న్యూస్‌టుడే : సంక్రాంతికి కుటుంబసభ్యులతో గడిపి తిరిగి విధులకు వెళ్తున్న యువకుడిని మృత్యువు వెంటాడింది. జాతీయ రహదారిపై అన్నవరం వద్ద సోమవారం సాయంత్రం 5.30 గంటలకు జరిగిన రోడ్డు ప్రమాదంలో కాకినాడ జగన్నాథపురానికి చెందిన గుడివాడ కిరణ్‌కుమార్ (40) అక్కడికక్కడే మృతి చెందారు. అచ్యుతాపురంలోని ఓ ఫార్మా కంపెనీలో కిరణ్ పనిచేస్తున్నారు. పండగ సందర్భంగా ఏలేశ్వరంలో అత్తవారింట కొన్ని రోజులున్నారు. అక్కడి నుంచి కాకినాడ వెళ్లిన అతడు ద్విచక్ర వాహనంపై విధులకు వెళ్తుండగా సత్యదేవా డిగ్రీ కళాశాల వద్ద ఆయిల్ ట్యాంకరు ఢీకొంది. కిరణ్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తుని ఆసుపత్రికి తరలించారు.

వ్యాను బోల్తా.. వలస కార్మికుడి దుర్మరణం

అచ్యుతాపురం: సెజ్ రోడ్డులో వ్యాన్ బోల్తాపడి వలస కార్మికుడు మృతి చెందాడు. ఝార్ఖండ్‌కు చెందిన రాబిన్ మర్నాడీ (32) రెండేళ్ల కిందట ఉపాధి కోసం ఇక్కడకు వచ్చాడు. ఫార్మా కంపెనీలో గుత్తేదారు వద్ద పనిచేస్తున్నాడు. సోమవారం గూడ్స్ వ్యానులో వెళ్తుండగా ప్రమాదం జరిగింది. తీవ్రంగా గాయపడిన అతడ్ని విశాఖ కేజీహెచ్‌కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు.

చికెన్ ధరలు

(కిలోకి - రూ.లలో)

	వెన్‌కాబ్	బ్రాయిలర్
ఫారం గేటు	145	142
లైవ్	172	162
డ్రెస్డ్	249	294
స్కిన్‌లెస్	284	304

అనకాపల్లి

• అనకాపల్లి • ఎలమంచిలి • పాయకరావుపేట

తెరపై ఈనాడు

రాజా: **రాజాసాబ్**, రామచంద్ర, పర్తిసాయి: **మన శంకర వరప్రసాద్‌గారు,** వెంకటేశ్వర: **భర్త మహాశయులకు విజ్ఞప్తి,** సత్యనారాయణ స్క్రీన్1: **అనగనగా ఒకరాజు**, స్క్రీన్2: **మన శంకర వరప్రసాద్‌గారు,** షిర్డిసాయి: **నారీనారీ నడుమమురారి**
అచ్యుతాపురం: శ్రీబాలాజీ విలేజ్ సినిమా స్క్రీన్-1: **మన శంకర వరప్రసాద్‌గారు** స్క్రీన్-2: **రాజాసాబ్**

శ్యామ్‌కు వేటూరి పురస్కారం

పాయకరావుపేట, న్యూస్‌టుడే: సినీ గేయ రచయిత **కాసర్ల శ్యామ్** వేటూరి పురస్కారానికి ఎంపికయ్యారు. వేటూరి సాహితీ పీఠం, శ్రీప్రకాష్ ఎడ్యుకేషనల్, కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వేటూరి జయంతిని పురస్కరించుకుని ఈ నెల 29న ఈ ఏడాది శ్యామ్‌కు పురస్కారం ఇవ్వనున్నట్లు వ్యవస్థాపక కార్యదర్శి రామజోగేశ్వరశర్మ చెప్పారు.

పట్టుదల ఉంటే ఫలితాలు మన వెంటే..

అచ్యుతాపురం, న్యూస్‌టుడే: విద్యార్థుల్లో పట్టుదల ఉంటే ఫలితాలు మన వెంటే ఉంటాయని తిరుపతి ఐఐటీ ఆచార్యులు సోమేశ్వరరావు తెలిపారు. మండలంలో అచ్యుతా డిగ్రీ కళాశాలను సోమవారం ఆయన సందర్శించి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. విద్యార్థులు డిగ్రీతో చదువును ఆపేయకుండా ఉన్నత విద్యావంతులుకావాలన్నారు. ప్రభుత్వం ఎన్నో అవకాశాలు కల్పిస్తున్నా అవగాహన లేక ఉపయోగించుకోవడంలేదన్నారు. పేదరికాన్ని పోగొట్టేది విద్య ఒక్కటే అన్నారు. విద్యాసంస్థల ఛైర్మన్ పల్లి శేషగిరిరావు, సీఐ మల్లేశ్వరరావు పాల్గొన్నారు.

విద్యార్థులతో మాట్లాడుతున్న ఐఐటీ ఆచార్యులు సోమేశ్వరరావు

వెళ్లలేం.. ఉండలేం

ఏఎంసీ కాలనీవాసుల ఇబ్బందులు

కాలనీలో శిథిలావస్థలో నివాసాలు.. పెచ్చులూడి ప్రమాదకరంగా (అంతర చిత్రంలో)

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే: అనకాపల్లిలోని ఏఎంసీ కాలనీ ప్రజలు అసౌకర్యాల మధ్య కాలం గడుపుతున్నారు. పట్టణంలో 2006లో కేంద్ర గృహ నిర్మాణ సంస్థ, పట్టణ పేదరిక నిర్మూలన నిధులతో ఇక్కడ వాంబే గృహాలను నిర్మించారు. నాటి నుంచి వీటిని పట్టించుకోలేదు. దీంతో ఇవి శిథిలావస్థకు చేరుకున్నాయి. వర్షం వస్తే ఇవి కారిపోతున్నాయి. స్లాబ్ పెచ్చులు రాలిపోతూ ఎప్పుడు కూలిపోతుందోనన్న భయాందోళనల మధ్య ఇక్కడి ప్రజలు బితుకుబితుకుమంటూ గడుపుతున్నారు. సెప్టిక్ ట్యాంక్‌లు నిండిపోవడంతో దుర్వాసన వస్తుంది. ఇటీవల కాలంలో ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ ఏఎంసీ కాలనీలో సమస్యలను స్వయంగా పరిశీలించి మరమ్మతు పనులు చేపట్టాలని ఆదేశించినా జీవీఎంసీ అధికారులు ముందుకు రాలేదు.

బిక్కుబిక్కుమని ఉంటున్నాం : ఇక్కడ 20 ఏళ్ల నుంచి ఉంటున్నాం. 2006లో ప్రభుత్వం మాకు గృహాలు కేటాయించింది. ఇవి శిథిలావస్థకు చేరుకున్నాయి. ఎప్పుడు పడిపోతాయోననే ఆందోళలతో ఉంటున్నాం. – **ఎం.రాణి**

పన్నులు వేయడం లేదు: మాకు ఇల్లు ఇచ్చి చాలా సంవత్సరాలు గడిచాయి. ఇప్పటివరకు పన్నులు వేయలేదు. అడిగితే పట్టించుకోవడం లేదు. పేదలకు ఇచ్చిన ప్లాట్‌లను బాగుచేసి సదుపాయాలు కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. కూటమి ప్రభుత్వంలోనైనా మా సమస్య తీరుతుందని ఎదురుచూస్తున్నాం. – **వేచలపు మంగమ్మ**

నివాసాల మధ్య మురుగు

కొత్తూరు (అనకాపల్లి), న్యూస్‌టుడే: కొత్తూరులో జాతీయ రహదారి ఆనుకొని సుమారు 40 ఏళ్ల క్రితమే ప్రారంభమైన ఎన్‌జీఓ కాలనీ వాసులకు ఖాళీ స్థలాలే ఇబ్బందిగా మారాయి. ఈ కాలనీలో నేటికీ పూర్తి స్థాయిలో నిర్మాణాలు ప్రారంభం కాలేదు. ఖాళీ స్థలాల్లో మురుగుచేరి చెరువులా మారాయి. నివాస భవనాల చుట్టూ చేరిన మురుగుతో దోమల బెడద తీవ్రమైంది. ఈ కాలనీలో కాలువలు కూడా పూర్తి స్థాయిలో లేకపోవడంతో ఎక్కడి నీరు అక్కడే నిలిచిపోతోంది. వర్షపు నీటికి తోడు, కాలువల్లోని మురుగు, నివాసాల్లోని వ్యర్థ జలాలు చేరి నిలిచిపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో తామంతా అనారోగ్యాల బారిన పడుతున్నామని ఆందోళనవ్యక్తం చేస్తున్నారు. ఎన్‌జీఓ కాలనీలో మురుగు నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని, పక్కాగా కాలువలు నిర్మించాలని కోరుతున్నారు.

ఎన్‌జీఓ కాలనీలో ఇదీ పరిస్థితి..

గణతంత్ర దినోత్సవానికి ఏర్పాట్లు

కలెక్టరేట్, న్యూస్‌టుడే: గణతంత్ర దినోత్సవ నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం వేడుకల నిర్వహణ, ఏర్పాట్లపై నిర్వహించిన సమన్వయ సమావేశంలో మాట్లాడుతూ ఎన్టీఆర్ స్టేడియంలో వేడుకల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రొటోకాల్ ఆధారంగా అందర్నీ ఆహ్వానించాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు సంబంధించిన శకటాలను ఏర్పాటు చేయాలన్నారు. మైదానంలో వీఐపీ, వీవీఐపీలు కూర్చునేందుకు వీలుగా సిటింగ్ ఏర్పాట్లు చేపట్టాలన్నారు. సాధారణ పౌరులు వేడుకలను వీక్షించేందుకు వీలుగా గ్యాలరీలను సిద్ధం చేయాలన్నారు. డీఆర్వో సత్యనారాయణ, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.

సఖి వన్‌స్టాప్ వాహనం ప్రారంభం

కలెక్టరేట్, న్యూస్‌టుడే: కలెక్టరేట్ ఆవరణలో సోమవారం సఖి వన్‌స్టాప్ కేంద్రానికి ప్రభుత్వం కేటాయించిన నూతన వాహనాన్ని కలెక్టర్ విజయకృష్ణన్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ కేంద్రం మహిళలు, బాలికలకు అండగా నిలుస్తుందన్నారు. వేధింపులు, వివక్షకు గురైన వారికి సేవలు అందించడంలో కీలకపాత్ర పోషిస్తోందన్నారు. ఈ కొత్త వాహనం ద్వారా బాధితులకు సేవలను తక్షణమే అందించడానికి వీలుంటుందన్నారు. కౌన్సెలింగ్, వైద్య, పోలీస్, న్యాయ సహాయం వంటి సేవలను వేగవంతంగా అందుతాయన్నారు. ఐసీడీఎస్ పీడీ సూర్యలక్ష్మి, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.

వన్ స్టాప్ వాహనాన్ని జెండా ఊపి ప్రారంభిస్తున్న కలెక్టర్ విజయకృష్ణన్

సమన్వయంతో ఇంటర్ పరీక్షలు

కలెక్టరేట్, న్యూస్‌టుడే: జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిర్ణీత గడువులోగా ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి, ఎక్కడా ఎలాంటి సమస్యలు రాకుండా పరీక్షలు సజావుగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పరీక్షా కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలన్నారు. విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా బస్సులను ఏర్పాటు చేయాలన్నారు. పరీక్షల సమయంలో ఎలాంటి విద్యుత్తు అంతరాయం ఉండకూడదన్నారు. వేసవి నేపథ్యంలో తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు కేంద్రాల వద్ద అందుబాటులో ఉంచాలన్నారు. 144 సెక్షన్ అమలు చేసి జెరాక్స్ కేంద్రాలను మూసివేయాలని సూచించారు. జిల్లా ఇంటర్మీడియట్ అధికారి వినోద్‌బాబు మాట్లాడుతూ జిల్లాలో 34 కేంద్రాలను ఏర్పాటు చేశామని, ఫిబ్రవరి 23 నుంచి పరీక్షలు ప్రారంభం అవుతాయన్నారు. విద్యార్థులు గంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. సెల్‌ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు కేంద్రాల్లోకి అనుమతించమన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో సత్యనారాయణ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

వినతుల పరిష్కారానికి చర్యలు

ఎస్.రాయవరం, న్యూస్‌టుడే: ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే వినతుల సత్వర పరిష్కారానికి చర్యలు చేపడుతున్నట్లు ఆర్డీవో రమణ చెప్పారు. అడ్డురోడ్డు రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో సోమవారం వినతులు స్వీకరించారు.

కశింకోట, న్యూస్‌టుడే: తాళ్లపాలెం-నర్సీపట్నం రహదారికి ఆనుకొని ఉన్న ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి చేపడుతున్న అక్రమ నిర్మాణాన్ని అడ్డుకోవాలని కోరుతూ సోమవారం కూటమి నాయకులు కె.వి.సత్యనారాయణ, కె.రాజు, కరణం వెంకటరమణ కలెక్టరుకు ఫిర్యాదు చేశారు.

అచ్యుతాపురం, న్యూస్‌టుడే: పూడిమడక ప్రభుత్వ భూములను కాపాడాలని మత్స్యకార నాయకుడు మేరుగు రాజుబాబు కోరారు. రీసర్వే నిమిత్తం సోమవారం గ్రామానికి చెందిన సర్వే అధికారులకు వినతిపత్రం అందించారు. గతంలో ప్రభుత్వ భూములుగా ఉండే వాటిని వైకాపాకు చెందిన నాయకులు తప్పుడు రికార్డులను సృష్టించారన్నారు. అనాధీనం భూములను ఎస్ఎఫ్ఏలో నమోదు చేసి 45 ఎకరాలు కొట్టేశారని వివరించారు.

పచ్చదనంపై గొడ్డలివేటు

ఎలమంచిలి, న్యూస్‌టుడే: ఎలమంచిలి రేగుపాలెం మధ్య పాత జాతీయ రహదారి పక్కనున్న భారీ వృక్షాలు అక్రమ నరికివేతకు గురవుతున్నాయి. ప్రభుత్వ స్థలాల్లో పెంచిన చెట్లను నరికివేసి పర్యావరణ పరిరక్షణకు తూట్లు పొడుస్తున్నారు. పచ్చదనంపై గొడ్డలివేటు పడుతున్నా రోడ్లు భవనాల శాఖ అధికారులు పట్టించుకోలేదు. ఎలమంచిలి సమీపంలోని పెట్రోల్‌బంక్ వద్ద లేఅవుట్ వేయడానికి రోడ్డు పక్కన ప్రభుత్వ స్థలంలో ఉన్న చెట్లు అన్నింటిని నరికేశారు. దీనిపై స్థానిక ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ పోలీసులను, రోడ్లు భవనాలశాఖ అధికారులను సంఘటనా స్థలానికి రప్పించి బాధ్యులపై కేసులు నమోదు చేయమని ఆదేశించారు. అయినా ఇంతవరకూ చెట్లు నరికిన వారిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చెట్లు నరికేవారిపై చర్యలు తీసుకోవాలని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు.

మర్రిబంద సమీపాన నరికివేతకు గురైన భారీ వృక్షం

ఈ మార్గంలో అడుగుపెట్టలేం

పేటబయ్యవరం వద్ద వంతెన దిగువన బురద

ఎలమంచిలి, న్యూస్‌టుడే: పేటబయ్యవరం సమీపాన భూగర్భ వంతెనలో బురద పేరుకుపోయి అధ్వానంగా మారింది. ఈమార్గంలో రాకపోకలు సాగించడానికి వాహనచోదకులు ఇబ్బందులు పడుతున్నారు. ఒక పక్క మలుపు మరోపక్క బురద కారణంగా ద్విచక్ర వాహనాలు ఇక్కడ జారిపోతున్నాయి. నిత్యం ప్రమాదాలు జరుగుతున్నా నివారణ చర్యలు తీసుకోవడంలేదు. ఈ ప్రాంతంలో పేరుకుపోయిన బురద తొలగించి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.

పొంచి ఉన్న ప్రమాదం

పాయకరావుపేట గ్రామీణం, న్యూస్‌టుడే: పెంటకోట మార్గంలో రహదారిని ఆనుకుని ట్రాన్స్‌ఫార్మర్ తుప్పల్లో ఉంది. మేతకు వెళ్లే మూగ జీవాలకు ప్రమాదం పొంచి ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి తుప్పలు తొలగించి ట్రాన్స్‌ఫార్మర్ చుట్టూ రక్షణ కంచె ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

తుప్పలు తొలగించరూ..

పాయకరావుపేట, న్యూస్‌టుడే: గజపతినగరం కూడలి నుంచి రహదారికి ఇరువైపులా తుప్పలు, ముళ్ల కంచెలు ఏపుగా పెరిగాయి. రాజవరం నుంచి మత్స్యకారులు ఈ మార్గంలో రాకపోకలు సాగిస్తుంటారు. రాత్రి సమయంలో వేటకు వెళ్లే క్రమంలో కంప చెట్లు గీరుకుని గాయపడుతున్నారు. అధికారులు స్పందించి తుప్పల తొలగింపునకు చర్యలు చేపట్టాలని వారంతా కోరుతున్నారు.

విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ

పాయకరావుపేట గ్రామీణం, న్యూస్‌టుడే: పాల్తేరులో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కూటమి నాయకులు సోమవారం 65 సైకిళ్లు పంపిణీ చేశారు. నాయకులు పద్దు, వరహాలబాబు, నగేష్, రఘు తదితరులు పాల్గొన్నారు.

క్షతగాత్రుడికి ఆర్థిక సాయం

నక్కపల్లి: చినదొడ్డిగల్లు గ్రామానికి చెందిన తాపీమేస్త్రి మేడిశెట్టి శ్రీను నాలుగు రోజుల కిందట ఐరన్‌మిషన్‌తో పనిచేస్తుండగా యంత్రం కాలిపై పడి గాయపడ్డాడు.ప్రస్తుతం పనిచేయడానికి వీల్లేక ఇల్లు గడిచేందుకు ఇబ్బంది పడుతుండటం గమనించిన యూత్ రాక్స్ యాక్టివ్ బాయ్స్ హెల్పింగ్ హ్యాండ్స్ ట్రస్టు తరపున రూ.10వేలు అందజేశారు.

ప్రమాదాల నివారణకు చర్యలు

ఎలమంచిలి గ్రామీణం, న్యూస్‌టుడే: జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టామని గ్రామీణ ఎస్సై ఉపేంద్ర పేర్కొన్నారు. సోమవారం రేగుపాలెం వద్ద వాహనాలను తనిఖీ చేశారు. పరిమితికి మించి ప్రయాణికులను తీసుకెళ్తున్న ఆటో డ్రైవర్లకు జరిమానాలు విధించారు. అతి వేగంగా బైకులపై వెళ్లే యువకులకు కౌన్సెలింగ్ ఇచ్చారు.

ఏడుగురు జూదరుల అరెస్టు

నక్కపల్లి: జూదం ఆడుతున్న ఏడుగురిని సోమవారం అరెస్టు చేసినట్లు సీఐ మురళి చెప్పారు. ముందస్తు సమాచారంతో కాగిత సమీపంలో జూద శిబిరంపై దాడి చేయగా ఐదుగురు పట్టుబడ్డారన్నారు. వీరి నుంచి రూ.15,120 స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. రేబాకలో కోడి పందేలు ఆడుతున్న ఇద్దర్ని పట్టుకుని రూ.వెయ్యి నగదు, రెండు కోళ్లను స్వాధీనం చేసుకున్నారు.

ఎరువుల దుకాణాల్లో తనిఖీ

ఎలమంచిలి గ్రామీణం, న్యూస్‌టుడే: ఎరువుల దుకాణాలను ఏడీ శ్రీదేవి, ఏవో మోహనరావు తనిఖీ చేశారు. పులపర్తి, లక్కవరం పీఏసీఎస్, ఎలమంచిలి గ్రోమోర్ సెంటర్‌లో యూరియా లభ్యత, నిల్వ అడిగి తెలుసుకున్నారు. డీలర్లు ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే ఎక్కువకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామన్నారు.

కమనీయం వేంకటేశ్వరస్వామి కల్యాణం

నక్కపల్లి, న్యూస్‌టుడే: డొంకాడలో వేంకటేశ్వరస్వామి కల్యాణం సోమవారం కనులపండువగా జరిగింది. ఏటా సంక్రాంతి తర్వాత ఇక్కడ స్వామివారి కల్యాణం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. మూలవిరాట్‌ను పూలతో అలంకరించారు. వేడుకలో భాగంగా పలువురు పండితులు, నాయకులను స్థానికులు సత్కరించారు. మధ్యాహ్నం అన్నసమారాధన చేశారు. సాయంత్రం స్వామి, అమ్మవార్ల ఊరేగింపు, తీర్థం నిర్వహించారు.

అలంకరణలో స్వామి, అమ్మవార్లు

కశింకోట, కొత్తూరు (అనకాపల్లి), న్యూస్‌టుడే: కశింకోట, గొబ్బూరు, జోగారావుపేట, విస్సన్నపేట తదితర గ్రామాలలో తీర్థాలు నిర్వహించారు. ఉదయం రామాలయాలలో పూజలు నిర్వహించిన అనంతరం మధ్యాహ్నం నుంచి తీర్థాలు సాగాయి. అనకాపల్లి తాకాశివీధి నూకాంబిక అమ్మవారి దేవస్థానంలో ఆలయంలో అన్నసమారాధన నిర్వహించారు. సోమవారం ప్రత్యేక పూజల అనంతరం అన్నసమారాధన చేపట్టారు. పలు సంస్థల ప్రతినిధులు తాకాశి రాజేష్, తాకాశి సతీష్, తాకాశి సత్యం దొర, తాకాశి సూర్యారావు, అదటా రమణబాబు పాల్గొన్నారు.

ఎలమంచిలి గ్రామీణం, అనకాపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: గ్రామాల్లో తీర్థాల సందడి కొనసాగుతోంది. సోమవారం కొత్తలిలో సీతారాములు తీర్థం, జంపపాలెంలో నూకాంబికా అమ్మవారి తీర్థాలు నిర్వహించారు. కొత్తలిలో ముగ్గుల పోటీల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. విజేతలకు బహుమతులు అందచేశారు. పాతకోడూరులో సీతారాముల తీర్థం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. తెల్లవారు జాము నుంచే ఆలయంలో ప్రత్యేక పూజలు ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి.

భక్తిశ్రద్ధలతో సీతారాముల తీర్థం

కోటవురట్ల, న్యూస్‌టుడే: రామన్నపాలెంలో రామాలయ తీర్థ మహోత్సవం సోమవారం భక్తిశ్రద్ధలతో జరిగింది. భక్తులు సీతారాములను దర్శించుకుని మొక్కులు చెల్లించారు. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటైన కోలాటం, సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

అన్నసమారాధనలో ప్రతినిధులు

రోడ్డు పనులు పూర్తి చేయండి

అచ్యుతాపురం, న్యూస్‌టుడే: రోడ్డు నిర్మాణ పనులను వేగంగా పూర్తిచేయాలని ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ అధికారులను కోరారు. ఏపీఐసీ వన్‌స్టాప్ కార్యాలయంలో సోమవారం ఆర్అండ్‌బీ అధికారులతో అనకాపల్లి-అచ్యుతాపురం రోడ్డు విస్తరణ, పై వంతెన పనులపై సమీక్ష నిర్వహించారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు. అచ్యుతాపురంలో పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులతో నియోజకవర్గంలో చేపట్టిన పనులపై సమీక్ష నిర్వహించారు. ★ గణతంత్ర దినోత్సవానికి హాజరుకావాలని మాజీ సైనికులు ఎమ్మెల్యేను ఆహ్వానించారు. తమ సమస్యలపై స్పందించాలని, ఇంటిస్థలాలు, సాగుభూమి మంజూరుకు కృషిచేయాలని కోరారు. ★ మోసయ్యపేటలో మురుగు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. ఈ గ్రామంలో సోమవారం సాయంత్రం ఆయన పర్యటించారు.

మురుగులో నడిచి వెళ్తున్న ఎమ్మెల్యే తదితరులు

అక్రమ కేసులు ఉపసంహరించుకోవాలి

కొత్తూరు (అనకాపల్లి), న్యూస్‌టుడే: ప్రజల అభిప్రాయాలను ప్రభుత్వాలు గౌరవించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి జి కోటేశ్వరరావు కోరారు. అనకాపల్లి సీపీఎం కార్యాలయంలో సోమవారం మా భూమి మా హక్కు నినాదంతో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్ శంకరరావు, గంటా శ్రీరామ్ జిల్లా కమిటీ సభ్యుడు వీవీ శ్రీనివాసరావులతో కలిసి కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గొంతెత్తిన ప్రజలు, వారికి అండగా నిలిచిన నేతలపై ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తి వేయాలన్నారు. లేకుంటే ఉద్యమిస్తామని హెచ్చరించారు.

పోస్టర్లను ఆవిష్కరిస్తున్న సీపీఎం ప్రతినిధులు

అప్పలరాజును విడుదలకు డిమాండ్

ఎస్.రాయవరం, న్యూస్‌టుడే: సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు అప్పలరాజును బేషరతుగా విడుదల చేయాలని ఆ పార్టీ విశాఖ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ గంగారావు డిమాండ్ చేశారు. ధర్మవరం అగ్రహారంలో అప్పలరాజు కుటుంబ సభ్యులను సోమవారం పరామర్శించారు.

రథసప్తమి ఏర్పాట్ల పరిశీలన

అనకాపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: ఈనెల 25న జరగనున్న రథసప్తమి వేడుకలకు సంబంధించి రాజుపాలెంలో ఏర్పాట్లను సోమవారం డీఎస్పీ శ్రావణి పరిశీలించారు. దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఉత్సవ కమిటీ ప్రతినిధులకు సూచించారు. క్యూలైన్లు పరిశీలించారు. పూర్తిస్థాయిలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. ట్రైనీ డీఎస్పీ చైతన్య, ఉత్సవ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.

ఏర్పాట్లు పరిశీలిస్తున్న డీఎస్పీ శ్రావణి, పోలీసులు

మాఘమాస ఉత్సవాలు ప్రారంభం

ఎలమంచిలి, న్యూస్‌టుడే: ఎలమంచిలిలోని గొల్లలకొండపై ఉన్న సూర్యనారాయణమూర్తి ఆలయంలో సోమవారం మాఘమాస ఉత్సవాలు లాంఛనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నెల రోజుల పాటు ఉత్సవాలు కొనసాగుతాయని ఉత్సవ కమిటీ ప్రతినిధి తీగెల వెంకటేష్ గుప్తా చెప్పారు. వచ్చే నెల 17 భారీ అన్నసమారాధన నిర్వహిస్తామన్నారు.

గంజాయితో ఇద్దరి అరెస్ట్

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే: అనకాపల్లిలోని కృష్ణాపురం ఏలేరు కాలువ వద్ద అయిదు కేజీల గంజాయి తరలిస్తూ ఇద్దరు నిందితులు అనకాపల్లి పట్టణ పోలీసులకు సోమవారం పట్టుబడ్డారు. పల్నాడు జిల్లా వినుగొండ మండలం ఉప్పరపాలెం గ్రామానికి చెందిన గొర్ల పుల్లయ్య, తిరుమల్ల బ్రహ్మయ్య చినగంట్యాడ కుంచమాంబ కాలనీలో ఉంటున్నారు. గ్యాస్‌స్టౌలు మరమ్మతు చేసుకుని జీవించే వీరికి గంజాయి తాగే అలవాటు ఉంది. అనకాపల్లి సమీపంలోని సుబ్రహ్మణ్య కాలనీకి చెందిన ఒకరి వద్ద రూ. 43 వేలతో 5 కేజీల గంజాయి కొనుగోలు చేసి బైక్‌పై వెళ్తుండగా సోమవారం సాయంత్రం ఇద్దరి నిందితులను పట్టణ ఎస్సై డి.శ్రీనివాసరావు పట్టుకున్నారు. గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వీరికి గంజాయి అమ్మిన వ్యక్తి పరారీలో ఉండడంతో గాలిస్తున్నారు.

తాగునీరు.. రోడ్డు పాలు

మునగపాక, న్యూస్‌టుడే: మునగపాక ఎన్టీఆర్ కాలనీలో తాగునీటి పైపునకు రంధ్రం పడి నీరంతా రోడ్డుపై ప్రవహిస్తోంది. వారం రోజులుగా ఇదే పరిస్థితి నెలకొన్నా పంచాయతీ ఉద్యోగులు పట్టించుకోలేదని కాలనీకి చెందిన డి.సన్యాసప్పారావు తెలిపారు. తక్షణమే నీటి వృధాను అరికట్టాలని కోరారు.

సిమెంట్ రోడ్డుపై నీరు

ఇంగ్లిష్‌లో సామర్థ్యం పెంపుపై పరీక్ష

మునగపాక, న్యూస్‌టుడే: ఇంగ్లిష్ పాఠ్యాంశాల్లో సామర్థ్యాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం స్పెల్ బీ పరీక్ష నిర్వహిస్తుందని ప్రతి విద్యార్థి ఇంగ్లిష్‌లో నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని ఎంఈఓ వేణుగోపాలరావు సూచించారు. మునగపాక ఎంఆర్‌సీ కార్యాలయంలో ఆరో తరగతి నుంచి ఇంటర్ విద్యార్థులకు సోమవారం స్పెల్ బీ పరీక్ష నిర్వహించారు. ఎంపికైన విద్యార్థులను ఆయన అభినందించారు. ఎంఈఓ శివనాయుడు, హెచ్ఎం ఎంవైరాము పాల్గొన్నారు.

పశువైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోండి

అచ్యుతాపురం, మునగపాక, కొత్తూరు (అనకాపల్లి), న్యూస్‌టుడే: ఉచిత పశువైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని ఈ శాఖ సహాయ సంచాలకులు సీహెచ్.గణేష్ కోరారు. భోగాపురంలో సోమవారం నిర్వహించిన శిబిరంలో 64 పశువులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందించారు. గంటవానిపాలెం, వాడ్రాపల్లిలో వైద్యులు మౌనిక, సుమతి, మూలపేటలో డాక్టర్ అనిల్‌కుమార్ పశువులకు చికిత్స చేశారు.

మేమున్నాం.. మీకు తోడుగా

అనకాపల్లి- 80085 74722 | ఎలమంచిలి- 80085 74726 | పాయకరావుపేట- 80085 74750

పాయకరావుపేట గ్రామీణం, న్యూస్‌టుడే: ?: పట్టణంలోని సూర్యమహల్ కూడలిలో నిత్యం ట్రాఫిక్ రద్దీ ఉంటోంది. రాకపోకలు సాగించేందుకు వాహన చోదకులు ఇబ్బంది పడుతున్నారు. – **సూరిబాబు, మంగవరం** ✓: ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి చర్యలు చేపడతాం. – **అప్పన్న, సీఐ**

పాయకరావుపేట గ్రామీణం, న్యూస్‌టుడే: ?: అరట్లకోట ఎస్సీ కాలనీ సమీపంలో శిథిలావస్థకు చేరిన పాఠశాల భవనం ప్రమాదకరంగా ఉంది. భవనాన్ని తొలగించేందుకు చర్యలు చేపట్టాలి. – **స్థానికులు** ✓: సమస్యను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లాం. త్వరలో తొలగిస్తాం. – **రమేష్‌బాబు, ఎంఈవో**

పాయకరావుపేట, న్యూస్‌టుడే: ?: లింగాలతోట కాలనీ రెండో లైనులో చెత్త తొలగించడంలో జాప్యం చేస్తున్నారు. వారానికోసారే పారిశుద్ధ్య సిబ్బంది వస్తున్నారు. రోడ్లపై చెత్తతో ఇబ్బంది పడుతున్నాం. – **జి.సర్వేశ్వరరావు, స్థానికుడు** ✓: రోజూ చెత్త తొలగించేందుకు ఏర్పాట్లు చేస్తాం. పారిశుద్ధ్యం మెరుగుపరుస్తాం. – **డేవిడ్, ఈవో**

పాయకరావుపేట, న్యూస్‌టుడే: ?: తాండవ వంతెనపై పాయకరావుపేట వైపు విద్యుద్దీపాలు వెలగడం లేదు. చీకటిలో రాకపోకలకు ఇబ్బందిగా ఉంటోంది. – **పి.వాసు, స్థానికుడు** ✓: పరిశీలించి దీపాలు ఏర్పాటు చేయిస్తాం. – **డేవిడ్, ఈవో**

అచ్యుతాపురం, న్యూస్‌టుడే : ?: మళ్లవరం-నరేంద్రపురం రోడ్డులో విద్యుత్తు దీపాలు లేక రాత్రి సమయంలో ప్రయాణాలు ఇబ్బందిగా మారాయి. – **సన్యాసిరావు, నరేంద్రపురం** ✓: విద్యుత్తు దీపాలను ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం. – **భానుప్రకాశ్, ఏఈ**

ఎలమంచిలి, న్యూస్‌టుడే: ?: ఎలమంచిలి పాత జాతీయ రహదారికి ఇరువైపులా ఆక్రమణలు పెరిగిపోయాయి. వాహనాల పార్కింగ్‌కు స్థలం లేక ఇబ్బంది పడుతున్నాం. – **ఎం.రమణ, ఎలమంచిలి** ✓: మున్సిపల్ అధికారుల సహకారంతో ఆక్రమణలు తొలగిస్తాం. – **సావిత్రి, పట్టణ ఎస్సై**

ఎలమంచిలి, న్యూస్‌టుడే: ?: రేగుపాలెంలో రోడ్డుపై భారీ వాహనాలు నిలిపివేస్తున్నారు. ఇవి ప్రమాదాలకు నిలయంగా మారాయి. – **కె.సుధీర్ రేగుపాలెం** ✓: హైవే పెట్రోలింగ్ సిబ్బందితో గస్తీ తిరిగేలా చేస్తాం. – **రామకృష్ణ, ట్రాఫిక్ ఎస్సై, ఎలమంచిలి**

పేదల ఆరోగ్యానికి సీఎం సహాయనిధి బాసట

కశింకోట, న్యూస్‌టుడే: పేదల ఆరోగ్యానికి సీఎం సహాయ నిధి బాసటగా నిలుస్తోందని మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ అన్నారు. తేగాడ, బయ్యవరం, జమాదులపాలెం, ఉగ్గినపాలెం, కశింకోట, తాళ్లపాలెం, వెదురుపర్తి, పరవాడపాలెం, అచ్చెర్ల, నూతనగుంటపాలెం గ్రామాల్లో సోమవారం రాత్రి సీఎం సహాయ నిధి చెక్కులను అందజేశారు. ఈ గ్రామాల్లో 34 మందికి రూ.19.82 లక్షల చెక్కులను లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి అందజేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యాభివృద్ధికి మంత్రి లోకేశ్ విద్యాశాఖలో మంచి సంస్కరణలు తీసుకువస్తున్నారని అన్నారు. ఎన్నికలలో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం 100 శాతం అమలు చేస్తుందన్నారు. మండల పార్టీ అధ్యక్షులు గొంతిన శ్రీనివాసరావు, జిల్లా ఉపాధ్యక్షులు కాయల మురళీధర్, ఉగ్గిన రమణమూర్తి, సిదిరెడ్డి శ్రీనివాసరావు, కర్రి సత్యనారాయణ, గల్లా రాజు పాల్గొన్నారు.

అచ్చెర్లలో చెక్కులు పొందిన లబ్ధిదారులతో పీలా గోవింద తదితరులు

బస్సులు తక్కువ.. ప్రయాణికులు ఎక్కువ

ఎలమంచిలి ఆర్టీసీ కాంప్లెక్స్‌లో బస్సుల ముందు ప్రయాణికులు

ఒకపక్క పండగ తిరుగు ప్రయాణాలు.. మరో పక్క ఎలమంచిలి కనకమహాలక్ష్మి అమ్మవారి జాతరకు తరలి వచ్చే అశేష భక్తుల తాకిడితో సోమవారం ఎలమంచిలి ఆర్టీసీ కాంప్లెక్స్ కిక్కిరిసిపోయింది. బస్సుల్లో అడుపెట్టడానికి సైతం చోటులేక తొక్కిసలాటలు జరిగాయి. పల్లెవెలుగు నుంచి ఎక్స్‌ప్రెస్ వరకూ అన్ని బస్సుల్లోనూ ఇదే పరిస్థితి కనిపించింది. బస్సులు ఎలమంచిలి దాటగానే ప్రయాణికులకు టికెట్లు ఇవ్వడానికి చాలా ఎక్కువ సమయం నిలిపివేయడంతో బస్సులో ఉక్కపోతతో ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు.

– న్యూస్‌టుడే, ఎలమంచిలి

(c) eenadu

నర్సీపట్నం

• నర్సీపట్నం • చోడవరం • మాడుగుల

తెరపై ఈనాడు

నర్సీపట్నం: శ్రీకన్య **ఆడి1, ఆడి2:** మన శంకర వర ప్రసాద్ గారు, **ఆడి3:** మన శంకర వర ప్రసాద్ గారు, రాజాసాబ్, **ఆడి4:** భర్తమహాశయులకు విజ్ఞప్తి , **రాజు:** మన శంకర వరప్రసాద్ గారు, భర్త మహాశయులకు విజ్ఞప్తి, **బంగార్రాజు:** రాజాసాబ్ **చోడవరం: సాయిలక్ష్మి:** భక్త మహాశయులకు విజ్ఞప్తి **శ్రీ సాయి లక్ష్మి:** రాజాసాబ్, అనగా అనగా ఓ రాజు **పూర్ణా:** మన శంకర వర ప్రసాదు గారు

యువకునిపై అట్రాసిటీ కేసు

నర్సీపట్నం అర్బన్, న్యూస్‌టుడే: పెదబొడ్డేపల్లికి చెందిన యువకుడు ఎన్. ప్రదీప్‌పై ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం ప్రకారం సోమవారం కేసునమోదు చేశామని పట్టణ సీఐ గఫూర్ తెలిపారు. మాకవరపాలెంకు చెందిన ఓ ఎస్సీ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైందని వివరించారు. కేసును డీఎస్పీ శ్రీనివాసరావు దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు.

పీజీఆర్ఎస్‌కు స్పందన కరవు

నర్సీపట్నం: సబ్ కలెక్టర్‌లో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు స్పందన కొరవడింది. కార్యాలయ ఇన్‌ఛార్జి ఏవో సత్యనారాయణ వినతులు స్వీకరించారు.

ఎన్టీఆర్ భారతరత్నకు అర్హుడు: అయ్యన్న

నర్సీపట్నం అర్బన్, న్యూస్‌టుడే: నటుడిగానే కాదు.. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసిన నేతగా చరిత్రలో నిలిచిన దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ భారతరత్నకు అర్హులని శాసన సభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సౌదీ అరేబియా, బహ్రేయిన్, కువైట్‌లోని ప్రవాసాంధ్రుల ఆహ్వానం మేరకు సోమవారం జూమ్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్టీఆర్ 30వ వర్ధంతి సందర్భంగా ఈ సమావేశం నిర్వహించారు. రఘునాథ్, వెంకట్ కోడూరి, వరప్రసాద్ తదితరులు జూమ్ సమావేశంలో పాల్గొన్నారు.

సమావేశాన్ని వీక్షిస్తున్న నాయకులు

అలనాటి భవనం.. చెక్కు చెదరని వైనం

చోడవరం, న్యూస్‌టుడే: చోడవరం పట్టణం మధ్యలో ఉన్న ఈ భవనం 112 ఏళ్లనాటిది. 1914లో అప్పటి బ్రిటిష్ గవర్నరు పేరున నిర్మించడంతో దీనికి హార్డింజ్ రెస్ట్‌హౌస్‌గా పేరొచ్చింది. పూర్తిగా రాతితో బలమైన గోడలు నిర్మించి పైకప్పు టేకు దుంగలు, పెంకులతో వేశారు. గాలి, వెలుతురు సమృద్ధిగా వచ్చేలా భవన నిర్మాణం జరిగింది. ఈ భవనానికి 1914 జనవరి 29న అప్పటి చోడవరం కోర్టు డిస్ట్రిక్ట్ మున్సిఫ్ టిట్టేకుడి సుందరం అయ్యర్ భూమిపూజ చేయగా అదే ఏడాది జూన్ 20న విజయనగరం సంస్థానం ట్రస్టీ అయిన ఎఫ్.డబ్ల్యుఆర్ రాబర్ట్‌సన్ ప్రారంభించారు.

హార్డింజ్ రెస్ట్‌హౌస్

★ సంస్థానం కప్పం వసూలుకు ఈ ప్రాంతానికి వచ్చేటపుడు బ్రిటిష్ అధికారులు ఇక్కడే విశ్రాంతి తీసుకునేవారు. అయిదెకరాలకు పైగా విస్తీర్ణం ఉన్న ఈ స్థలంలోని నాలుగు సెంట్ల భూమిలో ఈ భవనాన్ని నిర్మించారు. కొంతస్థలాన్ని గతంలో బీఎస్ఎన్ఎల్‌కు విక్రయించారు. మిగతా 2.52 ఎకరాల్లో నాలుగు గదులు, పెద్ద హాల్, ముందు, వెనక వరండాలు ఉన్నాయి. భవనం ముందు సమావేశాలు నిర్వహించుకునేందుకు ఏర్పాట్లు ఉన్నాయి. ప్రస్తుతానికి దేవాదాయశాఖ ఆధీనంలో ఈ విశ్రాంతి భవనం ఉంది.

ఆలయానికి రూ.30 లక్షలతో రోడ్డు నిర్మాణం

రహదారి నిర్మాణ పనులు ప్రారంభిస్తున్న రామునాయుడు

మాకవరపాలెం, న్యూస్‌టుడే: శెట్టిపాలెం గ్రామ దేవత శ్రీకామధేనువు అమ్మవారి ఆలయానికి వెళ్లే రోడ్డును సీసీ రోడ్డుగా అభివృద్ధి చేసేందుకు సభాపతి అయ్యన్నపాత్రుడు రూ. 30 లక్షలు మంజూరు చేశారని సర్పంచి రామునాయుడు చెప్పారు. రోడ్డు నిర్మాణానికి సోమవారం శంకుస్థాపన చేశారు. అచ్చెయ్యనాయుడు, ఈశ్వరరావు, రాము, రాజు పాల్గొన్నారు.

ముస్తాబుతో ఆరోగ్యం.. అక్షరజ్ఞానం

మాడుగుల గ్రామీణం, న్యూస్‌టుడే: చిన్నారుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించి వారిలో ఆరోగ్యం, వ్యక్తిగత పరిశుభ్రతపై చైతన్యం కల్పించేందుకు ప్రభుత్వం ముస్తాబు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా చిన్నారులకు ఆరోగ్యంపై అవగాహన కలిగించి, బడికి వచ్చేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పిస్తారు. పార్వతీపురం మన్యం జిల్లాలో ప్రారంభించిన చేసిన ఈ కార్యక్రమం విజయవంతం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేందుకు విద్యాశాఖ చర్యలు తీసుకుంది. 'శుభ్రతతోనే ఆరోగ్యం - ఆరోగ్యమే ఆయుష్షు' నినాదంతో అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలలు, కళాశాలలు, వసతి గృహాల్లోనూ ఈ కార్యక్రమం అమలుకు శ్రీకారం చుట్టింది.

ఐసీడీఎస్	అంగన్‌వాడీ కేంద్రాలు	పిల్లలు
మాడుగుల	61	414
చీడికాడ	97	935

★ అంగన్‌వాడీ కేంద్రాల వద్ద అద్దం, దువ్వెన, సబ్బు, గోళ్ల కత్తెర, హ్యాండ్ వాష్, బకెట్, తువాలు తదితర వస్తువులను అందుబాటులో ఉంచారు. ఇంటి నుంచి క్రమశిక్షణ లేకుండా సరిగా ముస్తాబు కాని చిన్నారులను పరిశీలించి ఈ కేంద్రాల వద్దకు తీసుకెళ్లి వారికి ఎలా తయారు కావాలో నేర్పుతారు.

ముస్తాబు కార్యక్రమంలో ముస్తాబు అవుతున్న చిన్నారులు

అవగాహన కల్పిస్తున్నాం

కూటమి ప్రభుత్వం చేపడుతున్న ముస్తాబు కార్యక్రమం వల్ల చిన్నారులకు ఆరోగ్యపరంగా ఎంతగానో మేలు జరుగుతుంది. దీని ద్వారా పరిశుభ్రత అంశాలు చిన్ననాటి నుంచే నేర్చుకునే వీలుంటుంది. దీంతో చిన్నారులకు అవగాహన కల్పిస్తున్నాం. – యర్రయ్యమ్మ, ఐసీడీఎస్ పీవో మాడుగుల

కూటమి నాయకుల విజయానికి కృషి

దేవరాపల్లి, న్యూస్‌టుడే : త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికల్లో గ్రామ, మండల, జిల్లా కమిటీల్లో స్థానం పొందిన నాయకులకు కీలక బాధ్యతలు అప్పగించనున్నట్లు జిల్లా తెదేపా అధ్యక్షుడు బత్తుల తాతయ్యబాబు పేర్కొన్నారు. దేవరాపల్లి మండలం కాశీపురంలో తెదేపా నాయకుడు చిటిమిరెడ్డి సూర్యనారాయణ గృహం వద్ద వెలమ కార్పొరేషన్ ఛైర్మన్ పీవీజీ కుమార్‌తో కలిసి ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడారు. స్థానికసంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి నాయకులతో పాటు కార్యకర్తలు పాటుపడాలన్నారు. పార్టీలో కీలకంగా వ్యవహరించిన వారందరికీ పార్టీలో అవకాశానుసారం సముచిత గుర్తింపు కల్పించడానికి తన వంతు కృషి చేస్తానన్నారు. సమావేశంలో చల్లా నానాజీ, జడ్పీటీసీ మాజీ సభ్యురాలు సత్యవతి, కర్రి నాయుడు తదితరులు పాల్గొన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న బత్తుల తాతయ్యబాబు తదితరులు

చొరవ చూపాలి.. వెతలు తీర్చాలి

మాకవరపాలెం, న్యూస్‌టుడే: జి.కోడూరు ప్రజలు సమస్యలతో సమతమవుతున్నారు. మురుగు పారేందుకు కాలువలు లేవు. సంపద తయారీ కేంద్రం ఉన్నా.. చెత్త తరలించేందుక పారిశుద్ధ్య సిబ్బంది లేరు. స్థానికంగా నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు నాయకులు, అధికారులు పట్టించుకోవడం లేదు. ఏ వీధిలో చూసినా వ్యర్థాలు గుట్టలుగా దర్శనమిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో కాలువల నిర్మాణం చేయకపోవడం, ఉన్నవి పూడికతో పేరుకుపోయి మురుగు నీరంతా రోడ్లపై ప్రవహిస్తోంది. పండగలతో ఇటీవల వీధుల్లో చెత్త మరింత పేరుకుపోయింది. ఈ విషయాన్ని ఈవోఆర్డీ మేరీ జోన్స్ దృష్టికి తీసుకువెళ్లగా.. వ్యర్థాలను తొలగించడంతోపాటు పారిశుద్ధ్యం మెరుగుకు చర్యలు చేపడతామన్నారు.

జి.కోడూరు ఉన్నత పాఠశాల సమీపంలో వ్యర్థాలు

సినిమా చిత్రీకరణకు ఏర్పాట్లు

నాతవరం, న్యూస్‌టుడే: విలేజ్ టాకీస్ బ్యానర్‌పై 'చీన్ టాపిక్ డమ్' పేరుతో నిర్మిస్తున్న హాస్య కథా చిత్రాన్ని నాతవరంలో చిత్రీకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. స్థానిక సచివాలయం, మండల పరిషత్తు పాఠశాల, తాండవ జలాశయం పరిసరాలను సోమవారం పరిశీలన చేశారు. చిత్రీకరణకు సంబంధించి అన్ని అనుమతులు పొందినట్లు లోకల్ మేనేజరు రజాక్ చెప్పారు. ఈ నెల 22 నుంచి చిత్రీకరణ ప్రారంభమవుతుందన్నారు.

నాతవరం సచివాలయం వద్ద పరిశీలిస్తున్న యూనిట్ సభ్యులు

విద్యుత్తు ఈఈగా రామకృష్ణ

నర్సీపట్నం అర్బన్, న్యూస్‌టుడే: ఏపీఈపీడీసీఎల్ నర్సీపట్నం డివిజనల్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీరుగా ఎస్.రామకృష్ణ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. కశింకోట నుంచి ఆయన బదిలీపై వచ్చారు. ఇప్పటి వరకు ఈ స్థానంలో పనిచేసిన అప్పారావు అనకాపల్లికి బదిలీపై వెళ్లారు. రామకృష్ణను విద్యుత్తు సిబ్బంది కలిసి పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు.

ప్రజాసేవకు పునరంకితం కావాలి

దేవరాపల్లి, న్యూస్‌టుడే : ప్రజాసేవలకు ప్రతిఒక్కరు పునరంకితం కావాలని హెల్ప్‌ఫుల్ హ్యాండ్స్ సామాజిక వారధి స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎ.రమణ పేర్కొన్నారు. స్వచ్ఛంద సేవలో ఈ సంస్థ అడుగిడి దాదాపు పదేళ్లు నిర్విరామంగా కృషి చేసిన ఈ సందర్భంగా ఈ సంస్థ సభ్యులంతా రైవాడలో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. సంస్థ చేపడుతున్న స్వచ్ఛంద సేవల్ని తమిళనాడులోని తిరుపూర్‌కి చెందిన ఇండియన్ ఫోరం సంస్థ గుర్తించి జాతీయస్థాయిలో ఇటీవల పురస్కారాన్ని అందజేయడంతో సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎ.రమణతో పాటు మిగతా సభ్యుల్ని అభినందించారు.

ఇలాగే వదిలేస్తారా..?

చోడవరం, న్యూస్‌టుడే: నియోజకవర్గ కేంద్రమైన చోడవరం పట్టణంలో తాగునీటి పథకాల వద్ద రక్షణ చర్యలు లేవు. పట్టణంలో ఉన్న ఏడు నీటి ట్యాంకుల వద్ద పరిసరాలు అపరిశుభ్రంగానే కనిపిస్తున్నాయి. యడ్ల వీధిలో రెండు లక్షల లీటర్లు, లక్షన్నర లీటర్ల సామర్థ్యం కలిగిన రెండు మంచినీటి పథకాలు ఉన్నాయి. వీటి ద్వారా పట్టణంలోని సగం జనాభాకు తాగు నీరందుతోంది. అంతటా స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర పేరిట అధికారులు చేస్తున్న ప్రచారాలు ఒట్టి మాటలేనా అనే ఆరోపణలు స్థానికుల నుంచి వ్యక్తమవుతున్నాయి.

★ వాటర్ ట్యాంకుల చుట్టూ ఉన్న ప్రహరీ పూర్తిగా దెబ్బతింది. పిచ్చిమొక్కలు పేరుకుపోయి నీరు నిల్వ ఉండటంతో పరిసరాలు దుర్వాసనతో నిండిపోయాయి. ఈ తాగునీటి పథకాలను ఆనుకుని వార్డు- 2, 3 సచివాలయాలు ఉన్నాయి. ఆర్‌డబ్ల్యూఎస్ సబ్‌డివిజన్ కార్యాలయం ఎదురుగా హార్డింజ్ రెస్ట్‌హౌస్ ఆవరణలో మరో నీటి పథకం ఉంది. ఈ ట్యాంకులను మెరుగుపరచడానికి ఇంజినీరింగ్ అధికారులు, సచివాలయ సిబ్బంది ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారు.

యడ్లవీధిలోని తాగునీటి పథకాల వద్ద దుస్థితి

కనులపండువగా గౌరమ్మకు సారె

రావికమతం, న్యూస్‌టుడే: మండలంలోని చినపాచిలలో సోమవారం గౌరీ పరమేశ్వరుల అనుపు మహోత్సవం భక్తిశ్రద్ధలతో జరిగింది. దీపావళికి ముందు కొలువు దీర్చిన గౌరీపరమేశ్వర్ల ప్రతిమలకు నిత్యపూజలు చేశారు. ఈ ఉత్సవాల ముగింపులో భాగంగా సోమవారం విగ్రహాలను ప్రత్యేక వాహనంపై ఊరేగించారు. సర్పంచి కోమటి రామలక్ష్మి, ఉపసర్పంచి శంకరరావు ఆధ్వర్యంలో మహిళలు సారె సమర్పించారు. ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు, హౌసింగ్ బోర్డ్ ఛైర్మన్, జిల్లా తెదేపా అధ్యక్షుడు బత్తుల తాతయ్యబాబు, కాపు కార్పొరేషన్ డైరెక్టర్ రాజాన కొండనాయుడు, విశాఖ డెయిరీ డైరెక్టర్ గేదెల సత్యనారాయణ, ఎంపీటీసీ గంగా భవానీ తదితరులు దేవతామూర్తులను దర్శించుకున్నారు.

రోలుగుంట, న్యూస్‌టుడే: కుసర్లపూడిలో గౌరీ పరమేశ్వరుల ఉత్సవాలు కనులపండువగా ముగిశాయి. ఆ తరువాత ఘనంగా నిమజ్జనోత్సవం ముగిసింది. సర్పంచి మడ్డు అప్పలనాయుడు, ఉపఎంపీపీ సన్యాశినాయుడు, మాజీ ఉపసర్పంచి సబ్బవరపు పెద్దినాయుడు పాల్గొన్నారు.

నాతవరం, న్యూస్‌టుడే: ములగపూడిలో గౌరమ్మకు సారె మహోత్సవం సోమవారం వైభవంగా జరిగింది. మహిళలు పలు రకాల పిండి వంటలతో ఆలయానికి చేరుకుని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించారు. లాలం వెంకటరమణ, వెంకట్, శ్రీను, బాబు, ప్రకాష్ ఏర్పాట్లను పర్యవేక్షించారు.

కృష్ణదేవిపేట, గొలుగొండ, న్యూస్‌టుడే: గొలుగొండ మండలంలోని పలు గ్రామాల్లో గౌరీ పరమేశ్వరుల సారె ఊరేగింపు కార్యక్రమం వేడుకగా జరిగింది. సర్పంచులు త్రినాథ సత్యనారాయణ, గోపాలకృష్ణ, కోమలసత్య పాల్గొన్నారు.

రావికమతంలో సారె ఊరేగిస్తున్న భక్తులు

కోలాహలంగా తీర్థాలు

కె.కోటపాడు, న్యూస్‌టుడే: కె.సంతపాలెంలో సోమవారం నాగదుర్గమ్మతల్లి తీర్థం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన జిల్లాస్థాయి వాలీబాల్ పోటీల్లో విజేతలకు నిర్వాహకులు బహుమతులు అందచేశారు.

కె.సంతపాలెంలో నాగదుర్గమ్మకు పూజలు చేస్తున్న ఎమ్మెల్యే బండారు, కూటమి నాయకులు

ఎమ్మెల్యే బండారు, రాష్ట్ర వెలమకార్పొరేషన్ డైరెక్టరు రొంగలి మహేశ్, జిల్లా తెదేపా ఉపాధ్యక్షుడు జూరెడ్డి రాము, చుక్క రమణ, చల్లా తులసి, కన్నూరు సూర్యనారాయణ అమ్మవారిని దర్శించుకున్నారు.

చీడికాడ, న్యూస్‌టుడే: చీడికాడ మండలం తురువోలులో మోదకొండమ్మతల్లి తీర్థం మంగళవారం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మధ్యాహ్నం జిల్లా స్థాయి ఎడ్లబళ్ల పరుగు పోటీలను ఏర్పాటు చేశారు.

దేవరాపల్లి : ముషిడిపల్లి దుర్గాలమ్మ, కలిగొట్ల పైడితల్లమ్మ, కాశీపురం పరదేశమ్మ అమ్మవార్లను ఎమ్మెల్యే బండారు, తెదేపా జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్యబాబు, కొప్పల వెలమ కార్పొరేషన్ ఛైర్మన్ పీవీజీ కుమార్ దర్శించుకున్నారు. రైవాడ జలాశయ ఛైర్మన్ పాత్రునాయుడు, తెదేపా మాజీ అధ్యక్షుడు చిటిమిరెడ్డి సూర్యనారాయణ తదితరులున్నారు.

ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల కిరికిరి

బుచ్చెయ్యపేట, న్యూస్‌టుడే: బుచ్చెయ్యపేట మండల పరిషత్తు సర్వసభ్య సమావేశం సోమవారం ఎంపీపీ నాగేశ్వరిదేవి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోళ్లలో ఎదురవుతున్న ఇబ్బందులను ప్రజాప్రతినిధులు ప్రస్తావించారు. వైస్ ఎంపీపీ దొండా లలిత మాట్లాడుతూ టన్ను ధాన్యం దగ్గర 150 కేజీల వరకు తరుగు తీసేస్తున్నారని, దీనివల్ల రూ. 2900 వరకు రైతులు నష్టపోతున్నారని వాపోయారు. జీపీఎస్ వాహనాల్లోనే ధాన్యం తీసుకురావాలని చెబుతున్నా, గ్రామాల్లో ఈ వాహనాలు అందుబాటులో లేకపోవడంతో మిల్లులకు ధాన్యం తీసుకువెళ్లడానికి రైతులు ఇబ్బంది పడుతున్నట్లు పేర్కొన్నారు. గోదాములు ఖాళీ లేవంటూ తిప్పించుకుంటున్నారని, ఈ ఇబ్బందులు పడలేక రైతులు మళ్లీ దళారులకే ధాన్యం విక్రయిస్తున్నట్లు తెలిపారు.

★ వడ్డాది వెంకటేశ్వరస్వామి ఆలయ భూములు అన్యాక్రాంతమవుతున్నాయని జడ్పీటీసీ సభ్యుడు దొండా రాంబాబు ఆరోపించారు. గతంలో 70 ఎకరాల వరకు ఉన్న భూములు ప్రస్తుతం 40 ఎకరాలకు తగ్గాయన్నారు. కౌలుకు భూములు తీసుకుని సరిగా శిస్తు చెల్లించడం లేదన్నారు. రీసర్వేలో దేవాలయ భూములన్నీ సమగ్రంగా సర్వే చేయించాలన్నారు. పోలేపల్లి గ్రామంలో చెరువుల్లో ఆక్రమణలు తొలగించాలని సర్పంచి సీతా పైడినాయుడు కోరారు. మల్లాం, పంగిడి గ్రామాలకు ఆర్టీసీ సర్వీసు పునరుద్ధరించాలని సర్పంచులు కోరారు. విశాఖపట్నం నుంచి బుచ్చెయ్యపేట వరకు నడుపుతున్న సర్వీసును కొండపాలెం వరకు పొడిగించాలని, అనకాపల్లి నుంచి రాజాం మీదగా బుచ్చెయ్యపేట వరకు ఆర్టీసీ బస్సులను తిప్పాలని ఎంపీటీసీ సభ్యుడు దేవర అప్పారావు కోరారు.

★ విజయరామరాజుపేట సర్పంచి విజయకుమార్ మాట్లాడుతూ జిరాయితీ భూములుగా ఇనాం భూములగా నమోదు చేయడంతో రుణాలను పొందడానికి రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇంటిపనులు కోసం మట్టి తోలించుకుంటున్నా మైనింగ్ చెక్‌పోస్టు సిబ్బంది అడ్డుకుని ఇబ్బందులు పెడుతున్నారని వైస్ ఎంపీపీ లలిత తెలిపారు. తహసీల్దారు లక్ష్మి, ఎంపీడీఓ శివప్రసాద్‌నారాయణ, ఎస్సై శ్రీనివాసరావు పాల్గొన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న జడ్పీటీసీ సభ్యుడు రాంబాబు తదితరులు

సంపద కేంద్రాలను నిర్లక్ష్యం చేయొద్దు

రావికమతం, న్యూస్‌టుడే: సంపద కేంద్రాలను నిర్లక్ష్యం చేయకూడదని, మరుగుదొడ్ల వినియోగంపై అవగాహన కల్పించాలని ఆర్‌డబ్ల్యూఎస్ జిల్లా కో-ఆర్డినేటర్ డి.లోవరాజు సూచించారు. స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్రలో భాగంగా సోమవారం మేడివాడ, మత్స్యవానిపాలెం గ్రామాల్లో ఆయన పర్యటించారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో పారిశుద్ధ్య నిర్వాహణపై సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. ఈవోపీఆర్డీ శ్రీనివాసరావు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

నేటి నుంచి క్రికెట్ టోర్నీ

మాకవరపాలెం, న్యూస్‌టుడే : బూరుగుపాలెం గ్రామదేవత పరదేశమ్మ పండగ సందర్భంగా ఈనెల 20 నుంచి జిల్లాస్థాయి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు సర్పంచి వెంకటరమణ తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ టోర్నమెంట్‌లో పాల్గొనాలనుకున్న జట్ల పేర్లు సోమవారం నుంచి నమోదు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

విధి నిర్వహణలో అలసత్వం తగదు

జాయినింగ్ పత్రాలతో ఉద్యోగులు, ఎంపీడీఓ స్వామి

చోడవరం, న్యూస్‌టుడే: మండలంలో వార్డు, గ్రామ సచివాలయాల్లో పనిచేసే సిబ్బంది విధుల్లో అలసత్వం వహించవద్దని ఎంపీడీఓ సీతారామస్వామి అన్నారు. సోమవారం వార్డు సచివాలయం 1, 2 సిబ్బందితో ఆయన సమావేశమయ్యారు. కొత్తగా చేరిన ఆరుగురు కార్యదర్శులకు చేరిక పత్రాలను అందజేశారు.

★ డిప్యూటీ ఎంపీడీఓ సత్యనారాయణ చోడవరం పంచాయతీలోని వార్డు 1, 2, 3 సచివాలయాలను సందర్శించారు.

ఆంగ్లభాషపై మక్కువ చూపండి

చోడవరం పట్టణం, న్యూస్‌టుడే: విద్యార్థులు ఆంగ్లభాషపై మక్కువ కనబరచాలని ఎంఈఓ సింహాచలం తెలిపారు. సోమవారం స్థానిక జడ్పీ బాలికోన్నత పాఠశాలలో మండల స్థాయి స్పెల్ బి పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా 6వ తరగతి నుంచి పదోతరగతి చదువుతున్న విద్యార్థులకు తరగతుల వారీగా హెచ్ఎం రామిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. విజేతలను జిల్లా స్థాయి పోటీలకు పంపిస్తామన్నారు. పోటీల్లో జోస్నశ్రీ, బి. లక్ష్మి ప్రసన్న, చందు గెలుపొందారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ పాండురంగారావు, ఉపాధ్యాయులు, సీఆర్ఎంటీలు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న ఎంఈఓ సింహాచలం

విద్యార్థులతో అక్షర పూజలు

నర్సీపట్నం, న్యూస్‌టుడే: పెదబొడ్డేపల్లిలోని జ్ఞానసరస్వతి ఆలయంలో సోమవారం విద్యార్థులతో అక్షర పూజలు నిర్వహించారు. ఈ నెల 23న శ్రీపంచమి మహోత్సవాలు జరగనున్నాయి. సరస్వతీ దేవి పుట్టిన రోజు పేరిట ఈ ఉత్సవాలకు సన్నాహాలు చేశారు. అభిషేకాలు, అక్షరాభ్యాసాలు, హంస వాహనంపై అమ్మవారి ఊరేగింపు తదితర కార్యక్రమాలు కొనసాగుతాయని నిర్వాహకులు చెప్పారు.

ఘనంగా వేమన జయంతి

దేవరాపల్లి, న్యూస్‌టుడే : తెనుగుపూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వేమన జయంతి వేడుకలు సోమవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా వేమన పద్యాలపై పిల్లలకు పోటీలు నిర్వహించి ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం డీఎస్ఎస్‌వీ ప్రసాదు, ఆంగ్ల ఉపాధ్యాయుడు పెద్దాడ వెంకటరమణ తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

గంజాయితో ఇద్దరి అరెస్ట్

అనకాపల్లి పట్టణం: అనకాపల్లిలోని కృష్ణాపురం ఏలేరు కాలువ వద్ద అయిదు కేజీల గంజాయి తరలిస్తూ ఇద్దరు నిందితులు అనకాపల్లి పట్టణ పోలీసులకు సోమవారం పట్టుబడ్డారు. పల్నాడు జిల్లా వినుగొండ మండలం ఉప్పరపాలెం గ్రామానికి చెందిన గొర్ల పుల్లయ్య, తిరుమల్ల బ్రహ్మయ్య చినగంట్యాడ కుంచమాంబ కాలనీలో ఉంటున్నారు. గ్యాస్‌స్టౌలు మరమ్మతు చేసుకుని జీవించే వీరికి గంజాయి తాగే అలవాటు ఉంది. అనకాపల్లి సమీపంలోని సుబ్రహ్మణ్య కాలనీకి చెందిన ఒకరి వద్ద రూ. 43 వేలతో 5 కేజీల గంజాయి కొనుగోలు చేసి బైక్‌పై వెళ్తుండగా సోమవారం సాయంత్రం ఇద్దరి నిందితులను పట్టణ ఎస్సై డి.శ్రీనివాసరావు పట్టుకున్నారు. గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వీరికి గంజాయి అమ్మిన వ్యక్తి పరారీలో ఉండడంతో గాలిస్తున్నారు.

బకాయిలు చెల్లించాల్సిందే...

చోడవరం, న్యూస్‌టుడే: కార్మికులకు, రైతులకు బకాయిలను చెల్లించాలంటూ కార్మిక సంఘం ప్రతినిధి శరగడం రామునాయుడు డిమాండ్ చేశారు. గోవాడలోని చక్కెర కర్మాగారం వద్ద రైతు, కార్మిక సంఘాలు చేపడుతున్న దీక్షలు నిర్విరామంగా కొనసాగుతున్నాయి. దీక్షలో కార్మికులు, వివిధ సంఘాల ప్రతినిధులతో పాటు రైతులు లెక్కల శ్రీనివాసరావు, సబ్బవరపు రామునాయుడు, ఎస్.సత్యారావులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న కార్మిక సంఘ ప్రతినిధి రామునాయుడు

పాడిరైతుకు పశుబీమాతో ప్రయోజనం

బుచ్చెయ్యపేట, న్యూస్‌టుడే: పశుబీమా పథకాన్ని పాడి రైతులంతా సద్వినియోగం చేసుకోవాలని పశు వైద్యాధికారి పద్మజ సూచించారు. వడ్డాదిలో జరిగిన పశువైద్యశిబిరంలో సోమవారం ఈమేరకు మాట్లాడారు. పీఏసీఎస్ అధ్యక్షుడు దొండా నరేష్, నారాయణమూర్తి, సన్యాసిరావు, గిరిబాబు పాల్గొన్నారు.

కె.కోటపాడు, న్యూస్‌టుడే: పశుఆరోగ్య శిబిరాలను రైతులు వినియోగించుకోవాలని ప్రాంతీయ పశువైద్యశాల సహాయసంచాలకులు దినేశ్‌కుమార్ కోరారు.ఆయన సోమవారం కె.కోటపాడు దేవరాపల్లి మండలాలకు చెందిన మర్రివలస, గవరపాలెం,వేచలం గ్రామాలలో జరుగుతున్న పశుఆరోగ్య శిబిరాలను పరిశీలించారు.

రావికమతం : రావికమతం ప్రాతీయ పశు వైద్య కేంద్రం సహాయ సంచాలకులు టి.పుష్ప పశువులకు చికిత్సలు చేశారు. ఎంపీటీసీ సభ్యుడు సూర్యనారాయణ పాల్గొన్నారు.

మాడుగుల గ్రామీణం, మాకవరపాలెం, న్యూస్‌టుడే: ఒమ్మలి, జమ్మాదేవిపేట గ్రామాల్లో పశుసంవర్థక శాఖ ఆధ్వర్యంలో పశువైద్య శిబిరాలు ఏర్పాటు చేసినట్లు మాడుగుల ఏరియా పశువైద్య సహాయ సంచాలకుడు డా. చిట్టినాయుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో జమ్మాదేవి గ్రామంలో ఎంపీపీ తాళ్లపురెడ్డి రాజారామ్, సర్పంచి కృష్ణమూర్తి, కూటమి నాయకులు వడ్డి రాజ్‌కుమార్ పాల్గొన్నారు. ఒమ్మలిలో మండల తెదేపా అధ్యక్షుడు నందారపు సన్యాసిరావు, సర్పంచి సుంకరి సింహాచలంనాయుడు జనసేన నాయకులు ఎస్.అశోక్‌కుమార్ పాల్గొన్నారు. సుభద్రయ్యపాలెంలో నిర్వహించిన శిబిరంలో ఆవులకు గర్భకోశ చికిత్స చేసినట్లు పేర్కొన్నారు. అప్పలనాయుడు, రమేష్ పాల్గొన్నారు.

చోడవరం, చీడికాడ, న్యూస్‌టుడే: చీడికాడ మండలం వరహాపురం, బి.సింగవరం గ్రామాల్లో పశుఆరోగ్య శిబిరాలను నిర్వహించారు. వైద్యాధికారులు రాఘవమ్మ, గణేశ్, సిబ్బంది పాల్గొన్నారు. ★ భోగాపురంలో సోమవారం ప్రారంభమయ్యాయి. సర్పంచి పొలిమేర గంగాధర శ్రీనివాసరావు, ఎంపీటీసీ సభ్యుడు సభ్యుడు ఆడారి కోటి భూలోక నాయుడు, పశువైద్యాధికారి కె.వాత్స్యని పాల్గొన్నారు.

గొల్లలపాలెంలో మేకలకు నట్టల నివారణ మందు వేస్తున్న పశువైద్యులు

పొలాలకు వెళ్లే దారులను అభివృద్ధి చేయాలి

కృష్ణదేవిపేట, న్యూస్‌టుడే: నర్సీపట్నం మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో గొలుగొండ మండలంలో పొలాలకు వెళ్లే రోడ్ల మరమ్మతుకు నిధులు మంజూరు చేయాలని విప్పలపాలెం నీటి సంఘం అధ్యక్షుడు గొర్లి సత్యనారాయణ సోమవారం కోరారు. పంట దిగుబడులను ఇళ్లకు చేర్చేందుకు రైతులు ఇబ్బంది పడుతున్నారన్నారు. కొత్తమల్లంపేట, విప్పలపాలెం, అమ్మపేట గ్రామాల పరిధిలో రోడ్లన్నీ అధ్వానంగా ఉన్నాయన్నారు.

కోడిపందేల స్థావరాలపై దాడులు

మాకవరపాలెం, న్యూస్‌టుడే: జిల్లా వ్యాప్తంగా సాగుతున్న అసాంఘిక కార్యకలాపాలపై ఎస్పీ ఆదేశాల మేరకు మండలంలో తామరం, వజ్రగడ శివార్లలో నిర్వహిస్తున్న కోడి పందేల స్థావరాలపై సోమవారం గ్రామీణ సీఐ రేవతమ్మ ఆధ్వర్యంలో పోలీసులు దాడులు చేశారు. వజ్రగడ సమీపంలో చేసిన దాడిలో ఆరుగురు వ్యక్తులు, 12 కోడిపుంజులు రూ.12.150 నగదుతో పట్టుబడ్డారు. తామరం శివారుల్లో ముగ్గురు వ్యక్తులను రెండు కోడిపుంజులతో పట్టుకున్నామని సీఐ తెలిపారు. నర్సీపట్నం ఎస్సై రాజారావు, మాకవరపాలెం ఎస్సై దామోదరనాయుడు సిబ్బంది పాల్గొన్నారు.

బీసీ నాయకత్వం అంటే వైకాపాకు భయం

రోలుగుంట, న్యూస్‌టుడే: బీసీ నాయకత్వం అంటే వైకాపా భయమని, అందుకే ఆనాయకులపై కక్ష కట్టారని తెదేపా బీసీ (యాత) సాధికార త రాష్ట్ర కన్వీనరు ఒనుం శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. ఈ మేరకు రోలుగుంటలో విలేకరులతో మాట్లాడారు. ప్రధానంగా తుని నియోజకవర్గం కోటనందూరు మండలం అల్లిపూడి గ్రామానికి చెందిన తెదేపా కార్యకర్తలపై వైకాపా గుండాలదాడిని ఆయన ఖండించారు.

మేమున్నాం.. మీకు తోడుగా

నర్సీపట్నం - 80085 74743	చోడవరం - 80085 74732
మాడుగుల - 80085 74740	చీడికాడ - 80085 74742

కృష్ణదేవిపేట, న్యూస్‌టుడే: కొత్తమల్లంపేట, అమ్మపేట, చోద్యం గ్రామాల్లో కోతుల సంచారం అధికమైంది. పామాయిల్, జామ తోటల్లో తిరుగుతూ నాశనం చేస్తున్నాయి. ఇప్పుడే పాలుపోసుకుంటున్న మినుము, పెసర పంటను తినేస్తున్నాయి. – **శింగంపల్లి కన్నబాబు, రైతు, కొత్త మల్లంపేట,** ✓: గ్రామాల్లో రైతుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి కోతులను పట్టుకుని అడవిలో విడిచిపెట్టేందుకు చర్యలు చేపడతాం. – **సత్యనారాయణ, ఫారెస్ట్ గార్డు, గొలుగొండ**

గొలుగొండ, న్యూస్‌టుడే: లింగంపేట కాలనీలో తాగునీటి బోరు వద్ద మురుగు పేరుకుపోయింది. నీరు కలుషితమవడంతోపాటు దోమల వ్యాప్తి అధికమై రోగాల బారిన పడుతున్నాం. – **రాంబాబు, స్థానికుడు,** ✓: స్థానికులు సమస్యను సచివాలయం దృష్టికి తీసుకువచ్చారు. పంచాయతీ పాలకవర్గంతో చర్చించి సమస్య పరిష్కారానికి చర్యలు చేపడతాం. – **శివ, కార్యదర్శి**

స్పందనకు వందనం

గొలుగొండ, న్యూస్‌టుడే: గవిరంపేటలో తాగునీటి కుళాయిలకు అమర్చిన ట్యాపులు పాడై నీరు వృథాగా పోతోందని 'మేమున్నాం..మీకు తోడుగా' శీర్షికన ఆదివారం 'ఈనాడు'లో వార్త ప్రచురితమైంది. స్పందించిన సచివాలయ సిబ్బంది కుళాయిలకు ట్యాపులు ఏర్పాటు చేశారు.

సైబర్ నేరాలపై అప్రమత్తత అవసరం

చోడవరం పట్టణం, న్యూస్‌టుడే: సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై నాగకార్తిక్ తెలిపారు. గంధవరం గ్రామంలో సైబర్ నేరాలు, స.హచట్టంపై గ్రామస్థులకు సోమవారం అవగాహన కల్పించారు. గ్రామంలో అనుమానిత వ్యక్తులు సంచరిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. సెల్‌ఫోన్ మోజులో పడి యువత భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని తెలిపారు.

(c) eenadu

పెందుర్తి

తెరపై ఈనాడు

లక్ష్మీకాంత్ స్క్రీన్-1: **అనగనగా ఒకరాజు**
స్క్రీన్-2: **రాజాసాబ్** (మార్నింగ్, ఫస్ట్ షో), **భర్త మహాశయులకు విజ్ఞప్తి** (మ్యాట్నీ, సెకెండ్ షో)

ఉత్సాహంగా వాలీబాల్ పోటీలు

పరవాడ, న్యూస్‌టుడే: పెదముషిడివాడ గ్రామంలో రాములవారి తీర్థం సందర్భంగా సోమవారం మండలస్థాయి వాలీబాల్ పోటీలు నిర్వహించారు. సర్పంచి పల్లా నాగమణి పోటీలను ప్రారంభించి క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. పోటీల్లో మొత్తం 20 టీంలు పాల్గొన్నాయి. విజేత జట్లకు వరుసగా రూ.10 వేలు, రూ.5వేలు, రూ.3 వేలు నగదు బహుమతులతో పాటు జ్ఞాపికలు మంగళవారం అందిస్తామని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, యువత పాల్గొన్నారు.

క్రీడలతో యువతలో స్నేహభావం

సబ్బవరం, న్యూస్‌టుడే: క్రీడలతో యువతలో స్నేహభావం పెరుగుతుందని, గ్రామీణ స్థాయిలో క్రికెట్ టోర్నమెంట్లు నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు సోదరుడు పంచకర్ల వెంకటేశ్వరరావు అన్నారు. సబ్బవరం మండలంలోని రావులమ్మపాలేనికి చెందిన భాజపా నేత చొక్కాకుల వెంకట్రావు ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు సోమవారం బహుమతులు అందజేశారు. విజేతలకు వరుసగా రూ.20వేలు, రూ.15వేలు, రూ.10వేలు నగదు, జ్ఞాపికలు అందించారు. కూటమి నేతలు గోవింద, మిడతాడ మహాలక్ష్మినాయుడు, రొంగలి దేముడు, ఇ.రమణ, భైలపూడి దేముడుబాబు తదితరులు పాల్గొన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా

80085 74978 సమయం: ఉ॥ 10 నుంచి మ॥ ఒంటి గంట మధ్య

సబ్బవరం, న్యూస్‌టుడే: ?: సబ్బవరం సాయినగర్ కాలనీ 60 అడుగుల రోడ్డు ప్రారంభంలో వ్యర్థాలు పేరుకుపోయాయి. **– బి.అప్పారావు.** ✓: పరిశీలించి చర్యలు తీసుకుంటాం. చెత్తను తొలగించే ఏర్పాటు చేస్తాం.**– పి.ఆనందరావు, గ్రామ కార్యదర్శి, సబ్బవరం**

?: సబ్బవరం సాయినగర్ కాలనీ నుంచి వచ్చే వాడుక నీరు వ్యాపార దుకాణాల ముందు తిష్ఠ వేస్తోంది. **– ఎం.గంగునాయుడు.** ✓: పరిశీలించి చర్యలు తీసుకుంటాం, మురుగు పోయే ఏర్పాటు చేస్తాం. **– డి. ప్రసాదరావు, సర్పంచి, సబ్బవరం.**

పరవాడ, న్యూస్‌టుడే: ?: పరవాడ మండలం మరిశవానిపాలెం చెరువు వద్ద రహదారి కోతకు గురై పెద్దగొయ్యి ఏర్పడింది. **– వర్మ.** ✓: రహదారికి త్వరలోనే మరమ్మతులు చేయిస్తాం. **– లలిత, ఏఈ, ఆర్అండ్‌బి ఏఈ**

వేపగుంట, న్యూస్‌టుడే: ?: ప్రహ్లాదపురం శ్రీనివాసనగర్‌లోని కాలువలో చెత్త పేరుకుపోయి దుర్వాసన వస్తోంది. **–నారాయణరావు** ✓: కాలువలను శుభ్రం చేయిస్తాం. **– వెంకటస్వామి, శానిటరీ ఇన్‌స్పెక్టర్**

పరిహారం ఇచ్చి.. రహదారి నిర్మించుకోండి..

సర్వే చేసేందుకు వచ్చిన అధికారులను అడ్డుకున్న రైతులు

వేపగుంట, న్యూస్‌టుడే: వేపగుంట - జుత్తాడ రహదారి నిర్మాణంలో స్థలాలు కోల్పోతున్న రైతులకు టీడీఆర్‌లు, నష్ట పరిహారం చేతికి అందించే వరకు రహదారి నిర్మాణాన్ని అడ్డుకుంటామని రైతులు స్పష్టం చేశారు. రహదారి నిర్మాణం కోసం వేపగుంట సమీప 144 ఎకరాల వివాదాస్పద భూమిలో సర్వే చేసేందుకు వచ్చిన జీవీఎంసీ అధికారులను సోమవారం రైతులు అడ్డుకున్నారు. ఇక్కడి భూమి రైతులదని, వుడాకు ఎటువంటి సంబంధం లేకపోయినప్పటికీ వుడా అధికారులు తమకే టీడీఆర్‌లు ఇవ్వాలని జీవీఎంసీకి లేఖలు రాసినట్లు తెలిసిందని అధికారులను రైతులు నిలదీశారు. దీనికి జీవీఎంసీ అధికారులు స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు.

ఏసీపీ రామలింగారెడ్డికి సమస్యను వివరిస్తున్న రైతులు

వుడా అధికారులు అడగడంతో..:

ఈ భూమి వుడా పేరున దస్త్రాల్లో ఉన్న దృష్ట్యా వారు జీవీఎంసీకి ఆ స్థలాన్ని అప్పగిస్తేనే రహదారి నిర్మించగలమని, జీవీఎంసీకి ఎంత స్థలం అవసరం అవుతుందో సర్వే చేసి తమకు వివరాలు అందించాలని వుడా అధికారులు కోరడంతో సర్వేకు వచ్చినట్లు ఏసీపీ రామలింగారెడ్డి, సర్వేయర్ కుమారస్వామి రైతులకు తెలియజేశారు. తమకు టీడీఆర్‌లు ఇస్తామని జీవీఎంసీ అధికారులు చెప్పడంతో పిచ్చిమొక్కల తొలగింపునకు తాము అంగీకరించామని లేకుంటే ప్రారంభంలోనే అడ్డుకునేవారమని రైతులు నిలదీశారు. ప్రస్తుతం వుడా అధికారులు, సిబ్బంది ఎవరూ ఇక్కడకు సర్వే చేయడానికి రాలేదని తామే సర్వే చేసి ఎంత స్థలం మాకు అవసరం, ఆ స్థలం ఎవరికి చెందినది అన్న వివరాలను వుడాకు అందజేస్తామని ఏసీపీ తెలిపారు. ఎవరికి ఎంత స్థలం పోతుందన్న విషయం తెలియజేయడానికైనా సర్వేకు అనుమతించాలని ఏసీపీ అడగ్గా వారంతా అంగీకరించారు. రైతులతో పాటు స్థానిక కార్పొరేటర్ బల్లా శ్రీనివాసరావు అధికారులకు సమస్యను వివరించారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం స్థలాలు కోల్పోయిన రైతులకు టీడీఆర్‌లు ఇవ్వాలని లేకుంటే తాము రైతుల పక్షాన పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. జీవీఎంసీ ఎస్‌ఈ శ్రీనివాసులు, ఈఈ దిలీప్‌కుమార్, డీఈ ప్రవీణ్‌కుమార్‌లతో పాటు గుత్తేదారు కలిసి రహదారి పరిస్థితిని పరిశీలించారు.

పీజీఆర్ఎస్‌కు ఆరు వినతుల రాక

వేపగుంట, న్యూస్‌టుడే: వేపగుంటలోని పెందుర్తి జోనల్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)కు ఆరు అర్జీలు వచ్చాయి. జెడ్సీ శంకరరావు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి సమస్యల పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామని అర్జీదారులకు హామీ ఇచ్చారు. మహాలక్ష్మినగర్ బీసీ కాలనీలో వీధికుక్కల సమస్య అధికంగా ఉందని, రహదారులపై వాహనాలను నిలిపివేయడంతో రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నామని, వెంకటసాయినగర్ స్థలం, వేపగుంటలో టీడీఆర్ సమస్యలను పరిష్కరించాలని, పెందుర్తిలో అక్రమనిర్మాణాలను తొలగించాలని వినతులు వచ్చాయి. పలు విభాగాల అధికారులు పాల్గొన్నారు.

అర్జీదారుల సమస్యలు వింటున్న జెడ్సీ శంకరరావు

నేడు రక్తదాన శిబిరం

పెందుర్తి, న్యూస్‌టుడే: ఈనెల 23న రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ పుట్టినరోజు సందర్భంగా మంగళవారం పెందుర్తిలో రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు నియోజకవర్గం తెదేపా ఇన్‌ఛార్జి, ఏపీ ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ ఛైర్మన్ గండి బాబ్జీ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి పెందుర్తి కూడలి సమీపంలోని తాండ్ర పాపారాయుడు కల్యాణ మండపంలో జరిగే శిబిరంలో తెదేపా నాయకులు, కార్యకర్తలు పాల్గొని రక్తదానం చేయాలని కోరారు.

ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని డిమాండ్

పరవాడ, న్యూస్‌టుడే: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి జి.కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. సీపీఎం ఆధ్వర్యంలో సోమవారం ఉపాధి హామీ పథకం కూలీలతో కలిసి పరవాడలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల ఉపాధిని దెబ్బతీసే కొత్త చట్టాన్ని వ్యతిరేకించాలని కూలీలకు పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి కూలీల పొట్టకొట్టే చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఉపాధి కూలీలకు అన్యాయం చేస్తే పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. అనంతరం దీనికి సంబంధించిన గోడపత్రికలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో గనిశెట్టి సత్యనారాయణ, పార్వతి, సన్యాసిరావు, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

గోడపత్రికలను ఆవిష్కరిస్తున్న కోటేశ్వరరావు తదితరులు

సొంత నిధులతో చేతిబోరు తవ్వకం

సబ్బవరం, న్యూస్‌టుడే: దాహార్తితో బాధపడుతున్నామని ఇరువాడ కుమ్మర్ల కాలనీ ప్రజలు ఆ గ్రామానికి చెందిన ఉప సర్పంచి బలిరెడ్డి సూర్యప్రసాద్‌కు మొరపెట్టుకున్నారు. స్పందించిన ఆయన తన సొంత నిధులు సుమారు రూ.1.10 లక్షలతో చేతి బోరును తవ్వించేందుకు హామీ ఇచ్చారు. ఈ మేరకు బోరు తవ్వకానికి సోమవారం గ్రామంలో భూమి పూజ చేశారు. కార్యక్రమంలో పొట్ల కృష్ణ, కుమ్మర్ల సంఘం ప్రతినిధులు మహాలక్ష్మి, సత్యనారాయణ, అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

బోరు తవ్వకానికి భూమి పూజ చేస్తున్న ఉపసర్పంచి సూర్యప్రసాద్, గ్రామస్థులు

ఉచిత పశువైద్య శిబిరాలకు స్పందన

పరవాడ, న్యూస్‌టుడే: పశు వైద్యుల సూచనలు, సలహాలు పాటిస్తూ పాడి రైతులంతా దిగుబడి పెంచుకోవాలని పరవాడ పశు సంవర్ధకశాఖ సహాయ సంచాలకులు కీర్తి రామకృష్ణ సూచించారు. పరవాడ మండలంలోని గొర్లెవానిపాలెం, వాడచీపురుపల్లి గ్రామాల్లో సోమవారం పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పశు ఆరోగ్య శిబిరాలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఈ శిబిరాలను పాడి రైతులంతా సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం పశు వైద్యులు సురేష్ కుమార్, అనూష, సిబ్బంది 267 పశువులకు వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. సిబ్బంది పద్మావతి, నూకరత్నం, భాస్కర్, లక్ష్మణ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

సబ్బవరం, న్యూస్‌టుడే: అమృతపురంలో నిర్వహించిన ఉచిత పశు వైద్య శిబిరానికి స్పందన లభించింది. అనారోగ్యంతో ఉన్న 27 పశువులకు ప్రత్యేక చికిత్స చేయడంతో పాటు 70 పశువులకు నట్టల నివారణ మందులు వేశారు. అనంతరం పశువులకు వచ్చే వ్యాధులపై అవగాహన కల్పించేందుకు ముద్రించిన గోడపత్రికలను ఆవిష్కరించారు. సబ్బవరం ఏరియా పశు వైద్య సహాయ సంచాలకులు కె.ఉషాకుమారి, సహాయ సంచాలకులు వెంకట్రావు, అప్పలరాజు, పశు వైద్యులు ఎస్.స్వర్ణలత, బి.సంధ్య, సహాయకులు శివకుమార్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.

రైతులకు మందులు పంపిణీ చేస్తున్న పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు రామకృష్ణ

నైతిక, మానవ విలువల పరీక్షలకు తప్పనిసరిగా హాజరు కావాలి

సబ్బవరం, న్యూస్‌టుడే: ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం జనరల్, వృత్తి విద్య విద్యార్థులకు జనవరి 26న జరగనున్న నైతిక, మానవ విలువల పరీక్షలకు తప్పనిసరిగా హాజరు కావాలని సబ్బవరం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ పి.శిరీషారాణి తెలిపారు. ఈ మేరకు ఇంటర్మీడియట్ బోర్డు ఆదేశాలు జారీ చేసిందన్నారు. మానవ విలువల పరీక్ష ఈనెల 21న, పర్యావరణ విద్య పరీక్ష ఈనెల 23న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కళాశాలలో నిర్వహిస్తామన్నారు. పరీక్షలకు హాజరు కాకపోతే రెండు సంవత్సరాల కోర్సు పూర్తి చేసినప్పటికీ ధ్రువపత్రాలు మంజూరు కావన్నారు. గతంలో ఈ రెండు పరీక్షలకు హాజరు కాని విద్యార్థులు ఇప్పుడు హాజరై ఉత్తీర్ణత పొంది ధ్రువపత్రాలు పొందవచ్చునన్నారు.

ఐసీఎస్ఐ విశాఖ ఛాప్టర్ నూతన కార్యవర్గం



మద్దిలపాలెం, న్యూస్‌టుడే: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ఐసీఎస్ఐ) విశాఖపట్నం ఛాప్టర్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. **ఎం.చలపతిరావు** ఛైర్మన్‌గా, సురేంద్ర వైస్ ఛైర్మన్‌గా ఎంపికయ్యారు. నాగశివాని కార్యదర్శిగా, నటరాజన్ సుబ్బరామన్ కోశాధికారిగా, శివకుమార్, మనోజ్ పరేఖ్, గిరిధరన్ కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైనట్లు ఛైర్మన్ చలపతిరావు పేర్కొన్నారు. ఈ కార్యవర్గం ఏడాది పాటు కొనసాగుతుందన్నారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని పలువురు అభినందించారు.

ఇళ్ల నిర్మాణాలకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి

వేపగుంట, న్యూస్‌టుడే: చింతగట్ల పంచాయతీ నందవరపువానిపాలెంలో ప్రభుత్వం ఇచ్చిన స్థలాల్లో ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు ఇవ్వాలని కోరుతూ కూటమి నాయకులు, నిర్వాసితులు కలెక్టర్ హరేంధిర ప్రసాద్‌ను కలిసి వినతిపత్రం అందించారు. మేహాద్రి రిజర్వాయర్ నిర్మాణ సమయంలో నీట మునిగిన చింతగట్ల, నందవరపువానిపాలెం గ్రామస్థుల ఇల్లు కోల్పోయిన వారికి సర్వే నంబరు 57లో 5 సెంట్లు చొప్పున స్థలాలను ప్రభుత్వం కేటాయించగా ఆ స్థలాల్లో నిర్మించుకున్న ఇళ్లు హుద్‌హుద్ తుపాను సమయంలో చాలావరకు నేలమట్టమయ్యాయన్నారు. ఆ స్థలాల్లో ఇళ్లను పునఃనిర్మాణం చేసుకుంటుంటే రెవెన్యూ అధికారులు అడ్డు చెప్పడంతో 200 మంది నిర్వాసితులకు ఇది పెద్ద సమస్యగా ఉందని వారి దగ్గరున్న ఆధారాలను పరిశీలించి తగిన న్యాయం చేయాలని కోరారు. కలెక్టర్ స్పందించి వారికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని కూటమి నాయకులు తెలిపారు. కూటమి నాయకులు ఇప్పిలి చిన్నారావు, చీపురుపల్లి నర్సింగరావు, తిర్రి రాము, నందవరపు పైడిరాజు, నందవరపు నాగరాజు, మడక అప్పారావు పాల్గొన్నారు.

కలెక్టర్‌కు సమస్యను వివరిస్తున్న కూటమి నాయకులు

పాడి రైతులకు అండగా పశు బీమా

పరవాడ, న్యూస్‌టుడే: పాడిని నమ్ముకున్న పశుపోషకులకు కూటమి ప్రభుత్వం పశు బీమా పథకం అమల్లోకి తెచ్చింది. పశువులు అనారోగ్యం, ప్రమాదాలకు గురై మృతి చెందిన సమయంలో రైతులు తీవ్రంగా నష్టపోవడంతో పాటు మరలా పశువులు కొనుగోలు చేయడానికి తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తోంది. ఈ పథకం వల్ల నియోజకవర్గంలోని పరవాడ, సబ్బవరం, పెందుర్తి మండలాల్లో సుమారు లక్షకు పైగా పశువులకు, పశుపోషకులకు మేలు కలగనుంది. రైతులకు భారం తగ్గించేందుకు బీమా ప్రీమియంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 85 శాతం రాయితీ ఇస్తుండగా లబ్ధిదారులు మిగతా రూ.15 శాతం కట్టాలి. దీనికోసం ఈనెల 31 లోగా గ్రామాల్లోని ఆర్ఎస్‌కేల్లో దరఖాస్తు చేసుకోవాలి.

ఇవీ నిబంధనలు..

★ 2 నుంచి 10 సంవత్సరాల వయసు గల ఆవులు, 3 నుంచి 12 ఏళ్ల వయసు గల గేదెలు ఈ పథకానికి అర్హత పొందుతాయి. ★ ఒక కుటుంబానికి లేదా రేషన్‌కార్డుకు గరిష్ఠంగా 10 పశువుల వరకు బీమా వర్తిస్తుంది. ★ ఒకసారి బీమా చేస్తే మూడేళ్ల పాటు వర్తిస్తుంది. ★ పశువులకు చెవిపోగు వేయించి బీమాలో నమోదు చేయించుకోవాలి. ★ 6 నెలలు ఆపైన వయసు గల గొర్రెలు, మేకలు ఈ బీమాకు అర్హత పొందుతాయి. ★ ఒక కుటుంబానికి లేదా రేషన్‌కార్డుకి 100 జీవాల వరకు బీమా వర్తిస్తుంది. ★ గొర్రె, మేక ఒక్కంటికి రూ.6 వేలు పరిహారం బీమా చెల్లిస్తారు. ★ నాటు రకం పశువులకు రూ.816, మేలుజాతి పశువులకు రూ.1632 ప్రభుత్వ రాయితీ వర్తిస్తుంది. ★ మేలుజాతి ఆవు లేదా గేదెకు ఒక్కంటికి బీమా రూ.30 వేలు, నాటు రకం ఆవు లేదా గేదెకు ఒక్కంటికి రూ.15 వేలు బీమా పరిహారం చెల్లిస్తారు.

సద్వినియోగం చేసుకోవాలి

పశు బీమా పథకాన్ని పాడి రైతులంతా సద్వినియోగం చేసుకోవాలి. ఆధార్, రేషన్ కార్డు తీసుకుని రైతు సేవా కేంద్రాల్లోని పశుసంవర్ధక శాఖ సిబ్బందిని సంప్రదించి బీమా చేయించుకోవాలి. పశువులు మృతి చెందితే వెంటనే సిబ్బందికి సమాచారం అందిస్తే తదుపరి చర్యలు చేపట్టి బీమా పరిహారం చెల్లించడానికి చర్యలు తీసుకుంటారు.

– కీర్తి రామకృష్ణ, పరవాడ పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు

అభ్యసన సామర్థ్యం పరిశీలన

పెందుర్తి, న్యూస్‌టుడే: ప్రభుత్వ ఉన్నత, ప్రాథమిక పాఠశాలల్లో ప్రభుత్వం అమలు చేస్తున్న నైతిక విలువల విద్యాబోధనపై సోమవారం ఎన్‌సీఈఆర్‌టీ బృందం పెందుర్తి మండలంలో పరిశీలన చేపట్టింది. ఎన్‌సీఈఆర్‌టీ ప్రతినిధి డాక్టర్ సుకాంత్ కుమార్ మహాపాత్రో, డైట్ అధ్యాపకుడు షేక్ అల్లావుద్దీన్, డీసీఈబీ కార్యదర్శి ఎంవీ కృష్ణకుమార్ పెందుర్తి పీఎంశ్రీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, రెల్లికాలనీ ప్రాథమిక పాఠశాలలను సందర్శించి విద్యార్థుల అభ్యసన సామర్థ్యాన్ని పరిశీలించారు. పిల్లలకు అందించిన నైతిక విలువల పుస్తకాలు, ఉపాధ్యాయుల బోధనపై ఆరా తీశారు. వీరి వెంట ఎంఈవోలు సువర్ణ, మధుమూర్తి, ప్రధానోపాధ్యాయులు సీహెచ్.చిన్నమ్మాయి, వై.సూర్యనారాయణ తదితరులు ఉన్నారు.

విద్యార్థులతో మాట్లాడుతున్న ఎన్‌సీఈఆర్‌టీ ప్రతినిధి డాక్టర్ సుకాంత్ కుమార్

గణతంత్ర వేడుకలకు పక్కాగా ఏర్పాట్లు

వన్‌టౌన్, న్యూస్‌టుడే: గణతంత్ర వేడుకలను విజయవంతంగా నిర్వహించేందుకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిరప్రసాద్ జిల్లా అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం సంబంధిత ఏర్పాట్లపై కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈనెల 26న పోలీసు కవాతు మైదానంలో ఈ వేడుకలను సంప్రదాయబద్ధంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రతిబింబించే విధంగా శకటాలను తీర్చిదిద్దాలన్నారు. జిల్లా స్థాయిలో ఇంతవరకు చేపట్టిన అభివృద్ధి పనుల గురించి ప్రజలకు తెలియజేసే విధంగా చిత్రప్రదర్శన ఏర్పాటు చేయాలన్నారు. వీఐపీలు, వీవీఐపీలు కూర్చోవడానికి అనువుగా, సాధారణ ప్రజలు వేడుకలను వీక్షించేందుకు వీలుగా గ్యాలరీలను సిద్ధం చేయాలన్నారు. జీవీఎంసీ ఆధ్వర్యంలో శానిటేషన్, తాగునీటి ఏర్పాట్లు చేయాలని, విద్యాశాఖ ఆధ్వర్యంలో సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించాలన్నారు. డీఆర్వో సత్తిబాబు, ఆర్డీఓలు సుధాసాగర్, సంగీత్ మాథుర్ తదితరులు పాల్గొన్నారు.

తాగునీరు నేలపాలు

చినముషిడివాడ (పెందుర్తి), న్యూస్‌టుడే: జీవీఎంసీ 97వ వార్డు చినముషిడివాడ శ్రమశక్తినగర్‌లో తాగునీటి పైపులైను లీకేజీతో మంచినీరు వృధాగా పోతోంది. రెండు నెలలుగా ఈ పరిస్థితి ఉన్నా సంబంధిత అధికారులు కనీసం పట్టించుకోవట్లేదని కాలనీవాసులు వాపోయారు. ఇక్కడ శివాలయం సమీపంలోని లక్ష్మీప్రియ అపార్టుమెంట్ ఎదురుగా రహదారి మధ్యలో జీవీఎంసీ పైపులైనుకు లీకేజీ ఏర్పడింది. దీంతో ప్రతిరోజు నీటి సరఫరా సమయంలో పెద్దఎత్తున మంచినీరు నేలపాలవుతోంది. గోతులదారిలో నీరు నిలిచిపోయి వాహన చోదకులు, పాదచారులు ఇబ్బంది పడుతున్నారు. తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి నీటి వృథాకు అడ్డుకట్ట వేయాలని కోరారు.

ఫోకస్

రహదారే ఆవాసం..

పెందుర్తి, న్యూస్‌టుడే: పెందుర్తి బీఆర్టీఎస్ రహదారిలో పశువుల సంచారంతో వాహన చోదకులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. గుంపులుగా పశువులు రహదారిపై తిష్ఠ వేయడంతో రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పశువుల పెంపకందారులు గేదెలు, ఆవులను రహదారులపై వదిలేస్తున్నారు. పెందుర్తి రైతుబజార్, పాపయ్యరాజుపాలెం, పురుషోత్తపురం, వేపగుంట, అప్పన్నపాలెం ప్రాంతాల్లో ఈ సమస్య అధికంగా ఉంది. పెందుర్తి రైతు బజార్ వద్ద ఆవులు రాత్రివేళ రోడ్లపైనే సేదతీరుతున్నాయి. జీవీఎంసీ అధికారులు దృష్టి సారించి రహదారులపై పశువుల సంచారాన్ని నిరోధించాలని కోరారు.

బాబోయ్ పందుల బెడద

దర్పణం

పరవాడ, న్యూస్‌టుడే: పరవాడ, గొర్లెవానిపాలెం గ్రామాల్లో పందుల బెడద ఎక్కువైంది. గ్రామాల్లో గుంపులుగా తిరుగుతూ పంటలను సైతం ధ్వంసం చేస్తున్నాయని వీటి కారణంగా తీవ్ర నష్టం వాటిల్లుతోందని రైతులు, స్థానికులు వాపోతున్నారు. కొన్నాళ్లుగా వీటి సంచారం ఎక్కువగా ఉన్నా పట్టించుకునేవారే కరవయ్యారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రహదారిపై సంచరించడంతో ద్విచక్ర వాహనదారులు వీటిని ఢీకొని ప్రమాదాలబారిన పడుతున్నారని చెబుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి సమస్య పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

గొర్లెవానిపాలెంలో వ్యర్థాలను చిందరవందర చేస్తున్న పందులు

వైద్య సేవలకు ఆధార్ తప్పనిసరి

పెందుర్తి, న్యూస్‌టుడే: ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలకు ఆధార్ కార్డు నమోదు తప్పనిసరి చేసినట్లు పెందుర్తి సామాజిక ఆరోగ్య కేంద్రం పర్యవేక్షక వైద్యాధికారి డాక్టర్ హెచ్ఆర్‌కే దొర తెలిపారు. పెందుర్తి సీహెచ్‌సీకి వచ్చే పలువురు రోగులు ఆధార్ కార్డు, చరవాణి నంబర్ లేకుండానే రావడం వల్ల ఓపీ నమోదుకు తీవ్ర ఇబ్బంది కలుగుతోందని పేర్కొన్నారు. సోమవారం పెద్దఎత్తున ఓపీ విభాగంలో రోగులు గుమిగూడారు. అధిక సంఖ్యలో రోగులు ఆధార్ లేకుండానే రావడంతో ఆన్‌లైన్‌లో ఓపీ నమోదుకు విఘాతం కలిగింది. మాన్యువల్‌గా ఓపీ నంబర్లు జారీ చేసే విధానాన్ని కేంద్ర ప్రభుత్వం నిలిపివేసిన నేపథ్యంలో కాసేపు గందరగోళం నెలకొంది. ప్రజలకు దీనిపై అవగాహన లేకపోవడంతో నేరుగా వచ్చి పాత పద్ధతిలోనే వైద్య సేవలు పొందాలని భావిస్తున్నారని డాక్టర్ దొర తెలిపారు. ఆసుపత్రికి వచ్చే రోగులు ఆధార్ కార్డు, చరవాణి తీసుకువచ్చి సిబ్బందికి సహకరించాలని కోరారు.

పెందుర్తి సీహెచ్‌సీ ఓపీ వద్ద రద్దీ

మాఘమాసం ఉత్సవాలకు శ్రీకారం

సుజాతనగర్ (పెందుర్తి), న్యూస్‌టుడే: జీవీఎంసీ 97వ వార్డు సుజాతనగర్‌లోని అయ్యప్పస్వామి ఆలయం ప్రాంగణంలో కొలువైన ఉషాపద్మినీ ఛాయా సమేత సూర్యనారాయణ స్వామి దేవాలయంలో సోమవారం నుంచి మాఘ మాసం ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఆలయ ధర్మకర్త వాకా చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో అర్చకులు వేకువజామున సూర్య భగవానుడి విగ్రహానికి పంచామృతాభిషేకాలు, విశేష అర్చనలు చేశారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఫిబ్రవరి 17వ తేదీ వరకు ఆలయంలో విశేష పూజలు జరుగుతాయన్నారు. ఈనెల 25న రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని విశేష అభిషేకాలు, ఆదిత్య హృదయం పారాయణం జరుపుతామన్నారు. 29న భీష్మ ఏకాదశి, ఫిబ్రవరి 1న మాఘ పౌర్ణమి, 8న సప్తమి, 13న కల్యాణోత్సవం, 15న మాస శివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు చేయనున్నట్లు తెలిపారు.

పూజలందుకున్న సూర్యనారాయణ స్వామి

వైభవం.. పైడితల్లమ్మ పరస

నరవ (వేపగుంట), న్యూస్‌టుడే: నరవ పరిసర ప్రాంతాల ప్రజల ఆరాధ్య దైవం పైడితల్లమ్మ అమ్మవారి పరస మహోత్సవం సోమవారం వైభవంగా నిర్వహించారు. పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, కార్పొరేటరు ముల్లి ముత్యాలనాయుడు, అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గం పార్టీ ఉపాధ్యక్షులు గవర సత్తిబాబు, జనసేన వార్డు అధ్యక్షుడు వబ్బిన జనార్దన శ్రీకాంత్, గళ్లా శ్రీనివాసరావు తదితరులు హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం ఆలయ ప్రాంగణంలో తప్పెడగుళ్లు, బాణసంచా కాల్పులు, సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను అలరించాయి.

అలంకరణలో పైడితల్లమ్మ

పరవాడ, న్యూస్‌టుడే: పరవాడ మండలం పి.భోనంగిలో సోమవారం సీతారాముల పరసను ఘనంగా నిర్వహించారు. భక్తులు ఉదయం నుంచే దేవతామూర్తులను దర్శించుకుని పూజలు, భజన చెట్టు వద్ద భజనలు చేశారు. సాయంత్రం పరసలో ఏర్పాటు చేసిన సాముగరిడీలు, భజనలు తదితర ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. బెలూన్లు, బొమ్మలు, మిఠాయి దుకాణాల వద్ద రద్దీ ఏర్పడింది. గ్రామపెద్దలు, నిర్వాహకులు పాల్గొన్నారు.

గ్రామాల్లో తీర్థాల సందడి

సబ్బవరం, న్యూస్‌టుడే: సబ్బవరం మండలంలో తీర్థాలు జోరందుకున్నాయి. గుల్లేపల్లి, పైడివాడ అగ్రహారం, తవ్వవానిపాలెం గ్రామాల్లోని రామాలయాల్లో సోమవారం రాములవారి తీర్థాలు జరిపారు. ఉదయం నుంచి భక్తులు సీతారాముల దర్శనానికి పోటెత్తారు. ఈ సందర్భంగా గ్రామాల్లో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఉత్సవ నిర్వాహకులు బోకం రామునాయుడు, బండారు శ్రీనివాసరావు, జి.నర్సింగరావు, బోకం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.


గుల్లేపల్లిలోని సీతారాముల విగ్రహాలు

నేడు శ్రవణ నక్షత్ర పూజలు

నాయుడుతోట (వేపగుంట), న్యూస్‌టుడే: నాయుడుతోట సమీప రవినగర్ శేషాద్రిశిఖరంపై కొలువైన కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం శ్రవణ నక్షత్ర వేడుకలు నిర్వహించనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాసస్వామి తెలిపారు. వేంకటేశ్వరుడి జన్మనక్షత్రమైన శ్రవణం సందర్భంగా స్వామివారికి పంచామృతాభిషేకాలు, అర్చనలు, మధ్యాహ్నం భక్తులకు అన్నప్రసాద వితరణ చేయనున్నట్లు పేర్కొన్నారు.

పరవాడ, న్యూస్‌టుడే: పరవాడ మండలం ఈ.భోనంగి ఫార్మాసిటీ పునరావాసకాలనీ కొండపై కొలువైన శ్రీఅభయ వేంకటేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం శ్రవణ నక్షత్ర పూజలు జరపనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు శ్రీహరికృష్ణమాచార్యులు సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు, గోత్రనామాలతో అర్చనలు, ప్రత్యేక అలంకరణ చేయనున్నామన్నారు.

శ్యామా నవరాత్రి వేడుకలు ప్రారంభం

సబ్బవరం, న్యూస్‌టుడే: సబ్బవరం మండలం దేవీపురంలోనిరాజరాజేశ్వరి పీఠంలో సోమవారం శ్యామా నవరాత్రి పూజలను ఘనంగా ప్రారంభించారు. ముందుగా భక్తులు గోమాతకు పూజలు చేశారు. శ్యామా అమ్మవారిని విగ్రహాన్ని ప్రతిష్ఠించి కలశ పూజ, అభిషేకాలు, కుంకుమ పూజలు, అర్చనలు, హోమం జరిపారు. హాజరైన భక్తులందరికీ నిర్వాహకులు ఉచిత భోజన సదుపాయం కల్పించారు. పూజల్లో గురుమాత అన్నపూర్ణమ్మ, కందర్ప రమ, ప్రభాకర్ పాల్గొన్నారు.

దేవీపురం శ్యామా అమ్మవారు

అప్పన్న సన్నిధిలో మేయర్ పీలా సోదరులు

సింహాచలం, న్యూస్‌టుడే: జీవీఎంసీ మేయర్ పీలా శ్రీనివాసరావు, ఏపీయూఎఫ్ఐడీసీ ఛైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ సోమవారం సతీసమేతంగా సింహాద్రి అప్పన్న స్వామిని దర్శించుకున్నారు. వారికి ఆలయ పర్యవేక్షకుడు వెంకటేశ్వరరావు స్వాగతం పలికారు. కప్పస్తంభం ఆలింగనం చేసుకుని బేడా మండపం ప్రదక్షిణం చేశారు. అంతరాలయంలో స్వామిని దర్శించుకుని పూజల్లో పాల్గొన్నారు. పండితులు వేదమంత్రాలతో ఆశీర్వదించారు. అధికారులు స్వామివారి ప్రసాదం, శేషవస్త్రాలు అందజేశారు.


కప్పస్తంభం వద్ద పీలా శ్రీనివాసరావు, గోవింద్, కుటుంబ సభ్యులు

(c) eenadu

వేమన స్మారక గీతాన్ని విడుదల చేస్తున్న మంత్రి సవిత, ఎమ్మెల్యేలు కందికుంట వెంకటప్రసాద్, కాలవ శ్రీనివాసులు, అమిలినేని సురేంద్రబాబు, శ్రీసత్యసాయి జిల్లా కలెక్టరు శ్యామ్‌ప్రసాద్, అనంతపురం జిల్లా తెదేపా అధ్యక్షుడు పూల నాగరాజు తదితరులు

వేమన తత్వాన్ని భావితరాలకు చాటుదాం

సంబరంగా జయంతి

కదిరి, గాండ్లపెంట, న్యూస్‌టుడే: ప్రజాకవి వేమన అభ్యుదయ భావాన్ని భావితరాలకు చాటుదామని బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత పిలుపునిచ్చారు. యోగివేమన జయంత్యుత్సవాన్ని కటారుపల్లిలో సోమవారం వైభవంగా నిర్వహించారు. సభాధ్యక్షుడు ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర పండగగా వేమన జయంతిని కదిరి ప్రాంతంలో చేయటం శుభపరిణామన్నారు. గతంలో పర్యాటకంగా అభివృద్ధి చేయాలనే యువగళం కార్యక్రమంలో భాగంగా టెంపుల్ టూరిజం సర్క్యూట్ చేయాలనే యువనేత లోకేశ్‌తో శిలాఫలకం వేయించామన్నారు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మర్రిమాను వివరాలు అడిగితే ప్రపంచ రికార్డులో ఉన్నట్లు తెలిపాం. దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలని సీఎం సూచించారన్నారు. గిన్నిస్ రికార్డులో మర్రిమానే కాదు వేమన పద్యాలాపన కూడా ఉండాలనే ప్రయత్నం చేశామన్నారు. తద్వారా ఏషియన్ బుక్ రికార్డు సాధించగలిగామన్నారు. మంత్రి మాట్లాడుతూ వేమన విద్యకు ప్రాధాన్యం, కులవ్యవస్థపై పదునైన పద్యాలను ఆయుధంగా సంధించారని పేర్కొన్నారు. ప్రభుత్వ

నృత్యం చేస్తున్న యువతులు

సభలో వేమన పద్యాలను పాడుతున్న చిన్నారి జ్ఞాన్విత

విప్ కాలవ శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రజాకవిగా శతాబ్దాల క్రితమే సరళభాషలో సామాజిక రుగ్మతలపై పద్యాలతో ఖండించారన్నారు. ఎంపీ బీకే పార్థసారథి మాట్లాడుతూ వేమన ఒక కులానికే పరిమితం కాదన్నారు. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, జేసీ మౌర్యభరద్వాజ్, ఆర్డీవో వి.వి.ఎస్.శర్మ, ఛైర్‌పర్సన్ దిల్షాదున్నిసా, సాహితీ పరిశీలకులు అంజిన్‌రెడ్డి, గుమ్మడి గోపాలకృష్ణ, పర్వీన్‌భాను, మాజీ ఎమ్మెల్యే పార్థసారథి, మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి, భైరవప్రాద్, శరత్‌కుమార్ రెడ్డి, శివశంకర్ పాల్గొన్నారు.

అనంతకు మరో వంద ఈ-ఆటోలు

అనంతపురం (అశోక్‌నగర్), న్యూస్‌టుడే: జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో చెత్త తరలింపునకు మరో వంద ఈ-ఆటోలు రానున్నట్లు ఇన్‌ఛార్జి కలెక్టరు శివనారాయణ శర్మ తెలిపారు. ఆయన సోమవారం కలెక్టరేట్ ఆవరణంలో స్వచ్ఛఆంధ్ర కార్పొరేషన్ ద్వారా సమకూరిన ఎనిమిది ఎలక్ట్రికల్ శానిటేషన్ ఆటోలను పచ్చ జెండా ఊపి ప్రారంభించి మాట్లాడారు. వీటి ద్వారా గ్రామాల్లో పారిశుద్ధ్యం మెరుగుకు కృషి చేయాలని పారిశుద్ధ్య కార్మికులను కోరారు. నేమకల్లు, మురడి, ప్రసన్నాయపల్లి, కుందుర్పి, పుట్లూరు, బొందలవాడ, ములకలేడు, కొర్రకోడు పంచాయతీలకు తొలి విడత ఆటోలు వచ్చాయన్నారు. తదుపరి ఆయన కలెక్టరేట్‌లోని ఎన్ఐసీ భవనం వద్ద క్యాంటీన్ ప్రారంభించారు.

చెదలు.. దిగులు

- భవనాలకు తీరని నష్టం
- మందులు పిచికారీ చేసుకోలేక తంటాలు

అనంత నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపాన 13 ఏళ్ల క్రితం ఓ అపార్టుమెంటు నిర్మించారు. అందులో 80 ఫ్లాట్లు ఉన్నాయి. వాటిలో 60 ఫ్లాట్లకు చెద పురుగులు పట్టాయి. తలుపులు, కిటికీలు, ఇతర సామగ్రి పనికి రాకుండా పోయాయి. వాటి యజమానులకు నష్టం తప్పలేదు. తరచుగా వేలాది రూపాయలతో మందులు పిచికారీ చేస్తూనే ఉన్నారు. అపార్ట్‌మెంట్ వాసులే కాదు.. ఇతర ఇళ్ల యజమానులు సైతం.. తీవ్ర సమస్యగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అనంతపురం (వ్యవసాయం), న్యూస్‌టుడే: చెద పురుగులు ఇంట్లోకి చేరితే తర్వాత జరిగే నష్టం తీవ్రంగా ఉంటుంది. ఆయా ప్రాంతాల్లో పగుళ్లు ఏర్పడుతాయి. సాధారణంగా ఇంట్లో ఉన్న ఫర్నీచర్‌కు చెదలు పడుతుంటాయి. చెక్కతో తయారు చేసిన ఖరీదైన తలుపులు, కిటికీలు, ఇతర ఫర్నీచర్, సీలింగ్‌తోపాటు పేపర్లు, పెట్టెలు, ఇతర సామగ్రి పూర్తిగా దెబ్బతింటున్నాయి. నివారణకు గాను చాలామంది పురుగు మందులు వాడుతున్నారు. దీంతో ప్రజారోగ్యంపై ప్రభావం చూపుతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం కొత్త ఇళ్లకూ చెదలు సమస్య తలెత్తుతోంది.

ఓ ఇంట్లో చెక్కఫ్రేమ్‌కు చెదలు

ధనవంతులే కాదు.. సామాన్యులు సైతం ఇబ్బందులు పడుతున్నారు.

నాలుగు రకాలు

ముఖ్యంగా చెదపురుగుల్లో నాలుగు రకాలు ఉన్నాయి. రాణి, రాజు, సేవకులు, సిపాయిలుగా పిలుస్తారు. ఇవి సామూహికంగా పుట్టల్లో ఉంటాయి. తొలకరి వర్షాలు కురువగా పుట్టల నుంచి బయటకు వచ్చి చొరబడతాయి.

2011 జనాభా లెక్కల ప్రకారం ఉమ్మడి అనంత జిల్లాలో సుమారు 9,68,160 ఇళ్లు ఉన్నాయి. తాజా అంచనాల ప్రకారం సుమారు 12 లక్షలు ఉన్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. సుమారు 2లక్షల పైచిలుకు ఇళ్లకు చెదలు పట్టినట్లు రసాయన పురుగుమందుల విక్రయదారులు పేర్కొంటున్నారు.

తేమ వాతావరణం అనుకూలం

సాధారణంగా వర్షాకాలం, చలికాలం.. చెద పురుగులకు అనుకూలంగా ఉంటాయి. తొలుత భవనాల్లో తేమ ఉన్న ప్రాంతాల్లో ప్రవేశించి... స్థావరంగా చేసుకుని చెక్క సామగ్రిని తొలుస్తుంటాయి. గుర్తించేలోపు ఫర్నీచర్‌ను గుల్ల చేస్తాయి. పుట్టలుగా ఇంట్లో పేరుకుపోయి విధ్వంసం సృష్టిస్తాయి.

ప్రత్యేక దృష్టి సారిస్తే నివారణ సాధ్యం

- డాక్టర్ గుత్తా నారాయణస్వామి, ప్రధాన శాస్త్రవేత్త (పరిశోధన కేంద్రం, రేకులకుంట)

ప్రధానంగా ఇళ్లలో సరైన గాలి, వెలుతురు లేకపోవడం.. తేమ శాతం అధికంగా ఉన్నచోట్ల చెదపురుగులు పడతాయి. ఇటీవల కాలంలో మరింత అధికమయ్యాయి. అలాంటి ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలి. భవన నిర్మాణ సమయంలో కీటక నాశన మందులను వేయించాలి. చెదపురుగులు లోపలికి ప్రవేశించకుండా ఉంటాయి. భవన నిర్మాణానికి ముందు, తర్వాత బైఫెంత్రిస్ 2.5 ఎంఎల్ లేదా ప్రిఫ్రోనిల్ 02.9 ఎంఎల్ లేదా ఇమిడో క్లోప్రిడ్ 30.5 ఎంఎల్, లేదా క్లోరిఫైరోఫాస్ 20 ఎంఎల్ లీటరు నీటికి పిచికారీ చేసుకోవాలి. పాత భవనాల్లో ప్రతి 3 ఏళ్ల నుంచి 5 ఏళ్లకు ఒకసారి మందును పిచికారీ చేయిస్తే చెదల సమస్య నుంచి రక్షణ పొందవచ్చు.

రాప్తాడులో అన్న క్యాంటీన్ సిద్ధం

రాప్తాడులో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరిగి అన్న క్యాంటీన్లను అందుబాటులోకి తెస్తామని ఎన్నికల్లో పరిటాల సునీత హామీ ఇచ్చారు. దాన్ని నెరవేర్చేందుకు రూ.65లక్షలతో అన్న క్యాంటీన్ భవన నిర్మాణానికి ఇటీవల భూమిపూజ చేశారు. ప్రస్తుతం పనులు పూర్తయి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. ఈ నెలలోనే ప్రజలకు క్యాంటీన్‌ను అందుబాటులోకి తెస్తామని అధికారులు తెలిపారు.

\- న్యూస్‌టుడే, రాప్తాడు

ఇద్దరు ఏజీపీల నియామకం

అనంతపురం (లీగల్), న్యూస్‌టుడే: జిల్లాలో ఇద్దరు సహాయ ప్రభుత్వ న్యాయవాదులను నియమిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. కళ్యాణదుర్గం కోర్టుకు జి.పార్థసారథిచౌదరి, హిందూపురం న్యాయస్థానానికి పీవీ రామచంద్రప్ప ఏజీపీలుగా నియమితులయ్యారు. ఇద్దరూ మూడేళ్ల పాటు ఏజీపీలుగా పనిచేస్తారు. రెవెన్యూ, ఇతర శాఖల కేసులను వీరు ప్రభుత్వం తరపున కోర్టులో వాదిస్తారు.

ప్రాణం తీసిన కోపం

- మద్యం తాగొద్దని భర్తను వారించిన భార్య
- భర్త రాయి విసరడంతో కుమారుడికి తగిలి మృతి

యాడికి, న్యూస్‌టుడే: సంక్రాంతిని ఆ కుటుంబం సంతోషంగా జరుపుకొంది. అది చూసిన విధికి కన్ను కుట్టిందేమో.. మద్యం రూపంలో భార్యాభర్తల మధ్య చిచ్చురేపింది. చిన్న గొడవను పెద్దది చేసింది. దంపతుల నడుమ ఆగ్రహజ్వాలను రగిల్చింది. కోపతాపంతో ఊగిపోయిన భర్త, భార్యపై రాయి విసిరాడు.. అది గురి తప్పి అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కుమారుడికి తగిలి విలవిల్లాడిపోయాడు. మృత్యువుతో పోరాడుతూ శ్వాస వదిలాడు. లేకలేక కలిగిన బిడ్డ దూరం కావడంతో ఆ దంపతులు తీరని శోకంలో మునిగారు.

యాడికి మండలంలోని సి.లక్షుంపల్లి గ్రామానికి చెందిన రమేశ్, మహేశ్వరి దంపతులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి కుమారుడు రాహుల్ (4) ఉన్నాడు. పెళ్లయిన ఏడేళ్లకు పుట్టడంతో అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. సంక్రాంతి సందర్భంగా గత శుక్రవారం రమేశ్ మద్యం తాగి ఇంటికి వచ్చాడు. రోజూ వచ్చిన కూలీ డబ్బులు మద్యానికే తగలేస్తే ఎలా బతకాలని భర్తను భార్య నిలదీసింది. ఈ విషయంపై ఇద్దరు గొడవ పడ్డారు. రమేశ్ ఆవేశంతో ఊగిపోయి భార్యను కొట్టేందుకు అక్కడే ఉన్న రాయిని బలంగా విసిరాడు. అదికాస్త పక్కనే ఉన్న కుమారుడి తలకు తగిలింది. రక్తం కారుతున్న కుమారుడిని చూసి చలించిపోయారు. హుటాహుటిన తాడిపత్రికి తీసుకెళ్లి ప్రథమ చికిత్స చేశారు. వైద్యుల సలహా మేరకు మెరుగైన వైద్యం కోసం కర్నూలులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు.

చిన్నారి రాహుల్

జనగణమన.. ప్రధాన కూడళ్లలో ఆలాపన

తాడిపత్రి.. సమయం ఉదయం 8.30 గంటలు.. ఇంకేముంది జాతీయగీతం వినిపిస్తుంది. అందరూ ఒక్కసారిగా ఆగిపోయి జనగణమన... అంటూ ఆలపిస్తారు. ఒకటి, రెండు రోజులు కాదు నిత్యం జరిగే క్రతువు. ఎక్కడో కాదు.. పట్టణంలోని ప్రధాన కూడళ్లలో దేశభక్తి చాటుతున్నారు. నిర్వహణ అంతా తాడిపత్రికి చెందిన రోటరీక్లబ్ సభ్యులు చేస్తున్నారు. సొంత ఖర్చులతో నిత్యం జాతీయ జెండాలు చేతపట్టి సమైక్యత చాటుతున్నారు.

యల్లనూరు రోడ్డు కూడలిలో వాహనాలు నిలిపి జాతీయగీతం పాడుతూ..

మైకుసెట్లు ఏర్పాటు చేసి..

ప్రజల్లో దేశభక్తి పెంపొందించాలనే ఉద్దేశంతో 2024 సంవత్సరంలో క్లబ్ సభ్యులు సుమారు రూ.2లక్షల వ్యయంతో పట్టణంలోని ప్రధాన కూడళ్లలో మైకుసెట్లు ఏర్పాటు చేయించారు. అప్పటి నుంచి క్లబ్ సభ్యులు వాటి ద్వారా జాతీయగీతాన్ని వినిపించి ప్రజలు ఆలపించేలా చేస్తున్నారు. ఈ దృశ్యం నిత్యం అశోక్‌పిల్లర్, పోలీస్‌స్టేషన్, యల్లనూరు రోడ్డు, బస్టాండు..తదితర కూడళ్లలో కనిపిస్తుంది.

5 నిమిషాలు..

'తాడిపత్రి రోటరీ క్లబ్‌లో 45 మంది సభ్యులు ఉన్నారు. సరిగ్గా ఉదయం 8.30 గంటలకు మైక్‌లలో జాతీయ గీతం వచ్చేలా ఏర్పాట్లు చేశాం. అందరూ స్పందించి.. 5 నిమిషాల పాటు సమయాన్ని వెచ్చిస్తున్నారు. ప్రారంభంలో ప్రజలు చిరాకు పడినా ప్రస్తుతం పూర్తిగా సహకరిస్తున్నారు' అని క్లబ్ అధ్యక్షుడు కిశోర్‌కుమార్ చెబుతున్నారు. **- న్యూస్‌టుడే, తాడిపత్రి**

గుంతలతో చింతలు

పరిగి చెరువు కట్ట కింద హిందూపురం-మడకశిర వెళ్లే రహదారిలో పలు చోట్ల గుంతలు పడ్డాయి. నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ముఖ్యంగా రాత్రి వేళల్లో చోదకులు ప్రమాదాల బారిన పడుతున్నారు. సమస్యను పెనుకొండ ఆర్‌అండ్‌బీ ఏఈ వెంకటేశ్ దృష్టికి తీసుకెళ్లగా గుంతలు పూడ్చేందుకు తగు చర్యలు తీసుకుంటానని తెలిపారు.

-న్యూస్‌టుడే, కొడిగెనహళ్లి(పరిగి)

టమాటా నాణ్యతను పరిశీలిస్తున్న మోహిత్ కుమార్, దేవానంద, రూప్‌కుమార్ తదితరులు

పంట ఉత్పత్తుల ఎగుమతులపై ఆరా

అనంతపురం (రాంనగర్), న్యూస్‌టుడే: జిల్లాలో పండించే ఉద్యాన పంట ఉత్పత్తుల ఎగుమతులపై అధ్యయనానికి ఇక్కడికి వచ్చినట్లు కేంద్ర ప్రభుత్వ మౌలిక సదుపాయాల కల్పనశాఖ అధికారి మోహత్‌కుమార్ తెలిపారు. సోమవారం అనంతపురం వచ్చిన ఆయన ఉద్యాన శాఖ కార్యాలయం చేరుకొని ఉద్యాన పంట ఉత్పత్తుల వివరాలు తీసుకున్నారు. అనంతరం మార్కెటింగ్, ఉద్యాన శాఖ అధికారులతో పాటు కంపెనీల ప్రతినిధులను వెంటబెట్టుకుని కక్కలపల్లి మార్కెట్‌కు వెళ్లి టమాటా నాణ్యతను పరిశీలించారు. అక్కడి నుంచి అనంతపురం వ్యవసాయ మార్కెట్ యార్డుకు వెళ్లి చీనీ సంత చూశారు. వ్యాపారులు, రైతులతో మాట్లాడి పంట ఉత్పత్తుల ఎగుమతులు, ధరలపై ఆరా తీశారు. జిల్లా నుంచి ఉత్తరాది రాష్ట్రాలకు ప్రధానంగా టమాటా, చీనీ, అరటిని లారీల్లో ఎగుమతి చేస్తున్న విషయం తెలిసిందే. దిల్లీకి లారీ వెళ్లాలంటే ఐదు రోజులు పడుతుంది. లారీ అద్దె రూ.1.20 లక్షల చెల్లించాల్సి ఉంటుంది. రైతులు, వ్యాపారులకు భారం తగ్గించి, పంట ఉత్పత్తుల ఎగుమతికి మౌలిక వసతులు కల్పించాలన్నదే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన ధ్యేయమని ఆయన అన్నారు. జిల్లా నుంచి రైలులో పంట ఉత్పత్తులను రవాణా చేస్తే, దిల్లీకి 30 గంటల్లో చేరడంతో పాటు వాహనాల అద్దెల భారం తగ్గుతుందన్నారు.

మరమ్మతులు పూర్తయిన చోట నిండుగా జలం ఇలా..

పీఏబీఆర్ కుడి కాలువలో మెరుగ్గా నీటి ప్రవాహం

కూడేరు (ఉరవకొండ), న్యూస్‌టుడే: పీఏబీఆర్ కుడి కాలువలో నీటి ప్రవాహం మెరుగ్గా కొనసాగుతోంది. కూడేరు మండలం జల్లిపల్లి వద్ద గత నెలలో కాలువ గట్టు తెగిపోయిన విషయం తెలిసిందే. అక్కడ రూ.98 లక్షలతో చేపట్టిన శాశ్వత మరమ్మతు పనులు పూర్తయ్యాయి. దీంతో హెచ్చెల్సీ అధికారులు గత పది రోజులుగా కాలువలో నీటి ప్రవాహాన్ని పెంచుతూ వచ్చారు. ప్రస్తుతం 600 క్యూసెక్కుల ప్రవాహం ఉంది. కాలువ తెగిపోయిన ప్రదేశంలో జలాలు నిండుగా కనిపిస్తున్నాయి. ఈ నీటి మీదనే ఉరవకొండ, శింగనమల, రాప్తాడు, ధర్మవరం నియోజకవర్గాలలోని 42 చెరువులు ఆధారపడి ఉన్నాయి. ఆయా ప్రాంతాల ప్రజాప్రతినిధులు తమ నియోజకవర్గాల్లోని చెరువులను నింపేలా చొరవ చూపుతున్నారు. వాటిలో నీరు చేరితే వేసవిలో ఎలాంటి సమస్య ఉండదు.

మడకశిర చెరువులో మట్టి మాయం

అక్రమార్కుల తవ్వకాలతో ఆనవాళ్లు కోల్పోతున్న వైనం

మడకశిర, న్యూస్‌టుడే : మట్టి అక్రమార్కులు చెరువులను చెరబడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా పొక్లెయిన్‌లు, టిప్పర్లు, ట్రాక్టర్లు ఏర్పాటు చేసుకుని ఎలాంటి అనుమతులు తీసుకోకుండా మట్టిని తరలించి వాటి విధ్వంసానికి పాల్పడుతున్నారు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు, రైతుల పొలాలు, రైల్వే పనులు అనే సాకుతో మట్టిని ఇష్టారాజ్యంగా తవ్వేస్తుండటంతో చెరువులు రూపం కోల్పోతున్నాయి. ఎక్కడ ఎంత లోతు తీయాలనే అంశాలేవి పట్టించుకోకపోవడం, అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో పర్యావరణానికి తీవ్ర విఘాతం కలుగుతోంది. మడకశిర నియోజకవర్గంలోని చెరువుల్లో రైతుల పేర్లతో పలువురు ఇళ్లకు, ఇటుకల బట్టీలకు, స్థలాల చదునుకు తోలుకుంటున్నారు. అధికారులు కూడా ప్రేక్షకపాత్ర పోషిస్తుండటంతో అక్రమణలకు హద్దు లేకుండా పోతోంది.

మట్టిని తవ్వేయడంతో ఏర్పడిన భారీ గుంతలు

వేయాలంటే మొదట పొలాన్ని చదును చేసుకోవాలని ఇందు కోసం మట్టి అవసరం కావడంతో టిప్పర్ లారీల్లో పట్టణం ప్రధాన రహదారుల మీదుగానే తరలించుకుంటున్నారు. అయితే దీన్ని అడ్డుకోవాల్సిన అధికారులు చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా గుట్టను తవ్వడం ఆపకపోతే పూర్తిగా మాయం అవుతుందని స్థానికులు వాపోతున్నారు.

గుట్టలనూ వదలడం లేదు

మడకశిర చెరువులో మట్టి పూర్తిగా తరలించడంతో పెద్దపెద్ద గుంతలు ఏర్పడ్డాయి. పక్కనే ఉన్న కొండ గుట్టను కూడా వదలకుండా మట్టిని తవ్వేస్తున్నారు. గత వైకాపా ప్రభుత్వంలో ఈ కొండ గుట్టలోని ఎర్రమట్టిని నాయకులే దగ్గరుండి సొంత పనులకు తరలించుకుని కొండను నాశనం చేశారు. ప్రస్తుతం స్థిరాస్తి వ్యాపారులు పట్టణ చుట్టుపక్కల ఉన్న లేఅవుట్ల పనులకు తీసుకెళ్తున్నారు. లేఅవుట్

ఎలాంటి అనుమతులు లేవు

మడకశిర చెరువులో మట్టిని తరలించేందుకు ఎవ్వరూ అనుమతులు తీసుకోలేదు. అభివృద్ధి పనులకు తప్ప ఎవరైనా సొంతానికి మట్టిని తీసుకెళ్తే కఠిన చర్యలు తీసుకుంటాం. లేఅవుట్ నిర్మాణాలకు మట్టిని తరలిస్తున్నారని ఫిర్యాదులు వస్తే వాహనాలను జప్తు చేయిస్తాం.

- తిరుమలేశ్వర్‌రెడ్డి, డీఈఈ, నీటిపారుదల శాఖ, మడకశిర

ముగ్గురు పోలీసులపై సస్పెన్షన్ వేటు

తనకల్లు, పుట్టపర్తి పట్టణం, న్యూస్‌టుడే: విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన తనకల్లు ఎస్సై గోపి, హెడ్ కానిస్టేబుల్ రామాంజనేయులును సస్పెండ్ చేస్తూ ఎస్పీ సతీష్‌కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పుట్టపర్తి పట్టణ సీఐ శివాంజనేయులును సస్పెండ్ చేస్తూ డీఐజీ షిమోషి ఉత్తర్వులు ఇచ్చారు. ఈనెల 5న తనకల్లు పోలీస్‌స్టేషన్ ఎదుటే వ్యక్తిని హత్య చేసిన ఘటనలో ఎస్సై గోపి, హెడ్ కానిస్టేబుల్ రామాంజనేయులు నిర్లక్ష్యమే కారణమని విచారణలో తేలడంతో వారిని వీఆర్‌కు పంపారు. మరింత లోతుగా విచారణ చేసి క్రమశిక్షణ చర్యలలో భాగంగా వారిపై సస్పెన్షన్ వేటువేశారు. ప్రజలకు న్యాయం చేయాల్సిన పోలీసులు అక్రమాలకు పాల్పడితే శాఖాపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.

పంట కొనుగోళ్లలో సందేహాలా?

ఫోన్ చేయండి.. నివృత్తి చేసుకోండి!

ఈనాడు మీ తోడు

అనంతపురం (వ్యవసాయం), న్యూస్‌టుడే: జిల్లాలో గత ఖరీఫ్‌లో సాధారణ సాగు కంటే అత్యధికంగా కంది 1.37 లక్షల హెక్టార్లలో, పత్తి 30,110 హెక్టార్లలోను... రబీలో పప్పుసెనగ 50 వేల హెక్టార్లలో సాగు చేశారు. పంటలన్నీ కోతలు మొదలయ్యాయి. మొక్కజొన్న 7 వేల ఎకరాల్లో సాగు కాగా కోత దశలోనే ఉంది. ఈక్రమంలో ఇప్పటికే కంది, పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి. ఏపీ మార్క్‌ఫెడ్ ద్వారా కంది, సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు చేస్తున్నారు. మొక్కజొన్న, పప్పుసెనగకు సంబంధించి ప్రభుత్వం నుంచి అనుమతి రావాల్సి ఉంది. ఈ-పంట నమోదు ఆధారంగా ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నారు. నిబంధనలతో పాటు కేంద్రాల్లో కనీస సౌకర్యాల్లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. సందేహాలను నివృత్తి చేసేందుకు 'ఈనాడు' ఆధ్వర్యంలో ఫోన్‌ఇన్ కార్యక్రమం జరగనుంది. వ్యవసాయ సంయుక్త సంచాలకులు ముదిగల్లు రవి, జిల్లా మార్కెటింగ్‌శాఖ అధికారి రాఘవేంద్రకుమార్, ఏపీ మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్ పినేశ్వరితో నేరుగా మాట్లాడే అవకాశం కల్పిస్తారు. ఇంకెందుకు ఆలస్యం ఫోన్ చేయండి.. సూచనలు, సలహాలు పొందండి.

- ఫోన్ చేయాల్సిన తేదీ : 21-01-2026 (బుధవారం)
- సమయం : ఉదయం 9 గంటల నుంచి 10.30 గంటల మధ్య
- ఫోన్ నంబర్లు : 83310 57729, 83310 57714

అర్జీలు స్వీకరిస్తున్న ఇన్‌ఛార్జి కలెక్టరు శివనారాయణశర్మ

నాణ్యమైన పరిష్కారం అవసరం

అనంత సంక్షేమం, న్యూస్‌టుడే: ప్రజలు వివిధ సమస్యలపై ఇచ్చే అర్జీలకు పరిష్కారం నాణ్యతగా ఉండాలని ఇన్‌ఛార్జి కలెక్టరు శివనారాయణశర్మ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌లో నిర్వహించిన ప్రజా వేదికలో ఆయన వివిధ శాఖల అధికారులతో కలిసి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వివిధ సమస్యలపై మొత్తం 390 అర్జీలు వచ్చాయని, పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆయన సూచించారు. 26న అనంతపురంలోని పోలీసు పరేడ్ మైదానంలో జరిగే గణతంత్ర దినోత్సవం వేడుకలకు సంబంధించి ఏర్పాట్లు వేగంగా చేయాలన్నారు. కార్యక్రమంలో పలు శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

అంత్యక్రియలు, నిర్యాణం, వర్ధంతి, జయంతి

మీ ఉన్నతికై శ్రమించిన, మీ కుటుంబ సభ్యుల/ఆత్మీయుల అంత్యక్రియలు, నిర్యాణం, వర్ధంతి, జయంతి ప్రకటనలు ఈనాడులో తక్కువ ఖర్చుతో ప్రకటనలు ప్రచురణ కొరకు

పూర్తి వివరములకు: 8008709784

(c) eenadu

EENADU eClassifieds

BUSINESS SERVICES

BUSINESS OFFER

మీ బంగారం, వెండి, డైమండ్స్ బ్యాంక్స్/ఫైనాన్స్‌లో తాకట్టు ఉన్నవి మా డబ్బుతో విడిపించి కొంటాము. స్పాట్ క్యాష్/షిఫ్టింగ్ గోల్డెన్ ట్రేడింగ్ కం॥ ✆ 7382114647.

EDUCATION

COACHING CENTRES

పదవ తరగతి, ఇంటర్ ఫెయిల్ అయినవారికి ట్యూషన్ చెప్పబడును. హాస్టల్ కలదు. శేఖర్ కోచింగ్ సెంటర్, 3వ రోడ్డు, Opp. G.R.ఫంక్షన్‌హాల్, ATP. Cell: 9440045441

REAL ESTATE

LEASE/ RENT

కడప జిల్లా జమ్మలమడుగు ప్రాంతంలో రెండు అగ్రికల్చర్ గోడౌన్లు లీజుకు/బాడుగకు ఇవ్వబడును. ఒక్కొక్క గోడౌన్ 30,240 చ॥ అ॥ 72 అడుగులు వెడల్పు, 400 అడుగులు పొడవు, 18 అడుగులు ఎత్తు ఉన్నాయి. నీటి వసతి & ట్రాన్స్‌ఫార్మర్ కలదు. ✆ 9963478103.

JOBS

Lady Telecallers, Receptionist, Computer Operator, Pros in Anantapur. Cell: 6302037812

మయూరిటైల్స్ & శానిటరీ షోరూంలో పనిచేయుటకు అనుభవంకల సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ (మేల్) కావలెను. జీతం: 16,000/- + ఇన్సెంటివ్స్. బళ్లారిరోడ్, సాయిబాబాగుడి దగ్గర, ATP. 9848189744.

శివతేజ ఇన్‌ఫ్రా ఎర్రదందనం ATP జిల్లాలో రియల్ ఎస్టేట్ రంగంలో అనుభవం ఉన్న మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను. అర్హత: Inter+ డిగ్రీ సెల్: 6309997986

ఎస్.ఆర్ డిఫెన్స్ అకాడమీ, బళ్లారి రోడ్, రాచానపల్లి, అనంతపురం రూరల్ నందు పనిచేయుటకు లేడీ టెలికాలర్స్ కావలెను. సెల్: 9780029999

Wanted: **డిప్లొమా/B.Tech** అర్హత కల్గిన అభ్యర్థులు I.T.I. కాలేజ్ కదిరిలో పనిచేయడానికి అర్హత మరియు ఆసక్తిగలవారు సంప్రదించగలరు. సెల్: 9440566143, 9440968212.

పరమేశ్వర టింబర్స్, గుత్తి రోడ్డు, ATP నందు ఇంటీరియర్స్‌లో అనుభవం ఉన్న ఆర్కిటెక్ట్/ సివిల్ ఇంజనీర్ కావాలి. సేల్స్ & మార్కెటింగ్ అనుభవం ఉంటే ప్రాధాన్యం. జీతం అనుభవాన్ని బట్టి నిర్ణయం. ✆ 9666946649

ATP **నందు** పనిచేయుటకు యువతి/ యువకులు కావలెను. Q: డిగ్రీ జీతం. 8K నుంచి 25K సంప్రదించండి. ✆ 8500242049.

తాహ బ్యూటీ ట్రెండ్స్ నందు పనిచేయుటకు రిసెప్షనిస్ట్ కావలెను. Qly: Degree, కంప్యూటర్ అనుభవం ఉండవలెను. Cont: 9193882222.

DRIVERS

16 టైర్ల లారీ డ్రైవర్లు కావలెను

కర్నూలు నుండి కర్ణాటక కు సిమెంట్‌ను రవాణా చేయుటకు భారీ వాహన లైసెన్స్, ఎ.సి. వాహనాలను నడుపుటలో అనుభవమున్న డ్రైవర్లు కాంట్రాక్ట్ పద్ధతిపై కావలెను.

16 - 20 రోజుల డ్యూటీకి సమర్థతకు అనుగుణంగా ₹35,200/- నుండి ₹46,667/- వరకు ప్రోత్సాహకాలు కలవు

₹ 6 లక్షలకు ప్రమాదబీమా కల్పించబడును.

వివరాలకు సంప్రదించండి: 63005 31102, 040-67751284, 63005 31020

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

నేటి నుంచి ఈఎస్ఎల్ ప్రాంతీయ క్రికెట్ పోటీలు

జూనియర్ విభాగంలో తలపడనున్న జట్లు

అనంతపురం క్రీడలు, న్యూస్‌టుడే: ఈనాడు స్పోర్ట్స్ లీగ్ ప్రాంతీయ స్థాయి క్రికెట్ టోర్నీ మంగళవారం నుంచి మొదలవుతుంది. జిల్లాస్థాయి టోర్నీలో ఛాంపియన్లుగా నిలిచిన రాయలసీమ జిల్లాల జట్లు తలపడనున్నాయి. విన్సెంట్ డీపాల్ మైదానం వేదికగా రెండు రోజులు, రాయలసీమ క్రికెట్ మైదానంలో ఫైనల్ పోటీ ఉంటుంది. ధనిక్ భారత్ విద్యాసంస్థల సమర్పణలో రెండో అంచెలో జరిగే ఈ పోటీల్లో అనంతపురం జిల్లాతో పాటు చిత్తూరు, కర్నూలు, కడప జిల్లాల జట్లు పాల్గొంటున్నాయి. గత నెలలో ఈఎస్ఎల్ జిల్లాస్థాయి క్రికెట్ టోర్నీ ముగిసిన విషయం తెలిసిందే. గ్రామీణ క్రికెటర్లలో దాగిన ప్రతిభను వెలికితీయాలన్న సంకల్పంతో 15వ సారి ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఈఎస్ఎల్ గిన్నిస్ బుక్ రికార్డులకు ఎక్కిన విషయం తెలిసిందే. రాయలసీమ రాకర్స్‌గా ఏ జట్లు అవతరిస్తాయో తెలియాలంటే మరో మూడు రోజులు వేచిచూడాల్సిందే. ప్రాంతీయ స్థాయి పోటీల్లో ప్రతి మ్యాచ్‌కు 20 ఓవర్లు నిర్ణయించారు.

హర్షిత
"మంచి చికిత్సకోసం మెరుగైన భవిత" మల్టీస్పెషాలిటీ హాస్పిటల్
1వ క్రాస్, మారుతి నగర్, అనంతపురం.

జూనియర్ విభాగంలో నేటి పోటీలు

- ఉదయం 9 గంటలకు **అనంతపురం** × **కడప**
- మధ్యాహ్నం 1.30 గంటలకు **చిత్తూరు** × **కర్నూలు**

Title Sponsor: ధనిక్ భారత్ విద్యా సంస్థలు IIT-JEE | NEET
Protein Partner: నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ (Non-Govt. Public Charitable Trust)
Beverage Partner: CMR SHOPPING MALL The joy of life
Regional Sponsor: MITS DEEMED TO BE UNIVERSITY MADANAPALLE INSTITUTE OF TECHNOLOGY & SCIENCE
Gift Partner: KL (DEEMED TO BE UNIVERSITY)
Digital Partner: ఈనాడు.net
TV Partner: ETV BHARAT, ETV ఆంధ్రప్రదేశ్
Organised by ఈనాడు

నిత్య విద్యార్థులుగా మారాలి

తమిళనాడు కేంద్రీయ విశ్వవిద్యాలయం వీసీ కృష్ణన్

కృష్ణన్‌ను సన్మానిస్తున్న వీసీ కోరి తదితరులు

బుక్కరాయసముద్రం, న్యూస్‌టుడే: ఉపాధ్యాయులు నిత్య విద్యార్థులుగా ఉంటూ ప్రపంచంలో జరుగుతున్న సరికొత్త విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని తమిళనాడు కేంద్రీయ విశ్వవిద్యాలయం వీసీ ఎన్.కృష్ణన్ సూచించారు. సోమవారం ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో మాలవ్య మిషన్ ఉపాధ్యాయ శిక్షణ కేంద్రంలో ఆరు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని వీసీ కోరితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో అన్ని వృత్తుల కంటే ఉపాధ్యాయ వృత్తి అత్యంత పవిత్రమైనదన్నారు. భావిభారత పౌరులను తీర్చిదిద్దే బాధ్యత మీపైనే ఉందన్నారు. వీసీ కోరి మాట్లాడుతూ విద్యార్థి, ఉపాధ్యాయుడి మధ్య బాంధవ్యం స్నేహపూర్వకంగా ఉండాలన్నారు. ఉపాధ్యాయులు భారతీయ జ్ఞానపరంపరతో అనుభవాత్మక, సమగ్ర విద్యకు బలమైన పునాది వేయాలన్నారు. విద్యార్థులకు సమకాలీన, సామాజిక, నైతిక, సాంకేతిక సవాళ్లను ఎదుర్కొనేలా బోధించాలన్నారు. అనంతరం కృష్ణన్‌ను వీసీ కోరి సత్కరించారు. కార్యక్రమంలో వర్సిటీ డీన్ శీలారెడ్డి, ఆచార్య మాలతి, 120 మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

మహిళలు, చిన్నారుల భద్రతకు ప్రాధాన్యం

అనంత నేరవార్తలు: జిల్లాలో మహిళల భద్రతను మరింత పటిష్ఠం చేసే లక్ష్యంతో ఎస్పీ జగదీశ్ సోమవారం జీఎంఎస్కే, డబ్ల్యూఎంఎస్కేలతో జూమ్ కాన్ఫరెన్స్ జరిపి పలు సూచనలు చేశారు. సచివాలయ పరిధిలోని ఇళ్లను తప్పకుండా సందర్శించాలని, అతివల సమస్యలపై దృష్టి సారించి వాటికి పరిష్కారం చూపడానికి కృషి చేయాలని కోరారు. గ్రామ మహిళా పోలీసు ప్రజల మధ్య విధులు నిర్వర్తించాలన్నారు. రోజూ ఇళ్లకు వెళ్లి స్త్రీల సమస్యలు తెలుసుకోవాలన్నారు. ఫోన్ నంబర్‌తో పాటు డయల్ 100, 112పై అవగాహన కల్పించాలన్నారు. ముఖ్యమైన ఫోన్ నంబర్ల స్టిక్కర్లను ఇళ్ల ద్వారాలపై అంటించాలన్నారు. మహిళలపై వేధింపులు జరిగే ప్రాంతాలతో పాటు ఆకతాయిలు ఉండే వీధులపై నిఘా ఉంచాలన్నారు. పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్లు, దేవాలయాలు, మార్కెట్లు, మహిళలు ఎక్కువగా వెళ్లే ప్రాంతాలను మ్యాప్ చేయాలని ఆయన ఆదేశించారు.

నేటి నుంచి విద్యుత్తు ఛార్జీలపై ప్రజాభిప్రాయ సేకరణ

అనంతపురం (విద్యుత్తు): దక్షిణ ప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థ (ఏపీఎస్పీడీసీఎల్) 2026-27 ఆర్థిక ఏడాదికి సంబంధించిన ఆర్థిక అవసరాలు, విద్యుత్తు ఛార్జీల ప్రతిపాదనలపై విద్యుత్తు నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యుత్తు శాఖ ఎస్ఈ శేషాద్రిశేఖర్ తెలిపారు. 20న తిరుపతి కార్పొరేట్ కార్యాలయం, 22, 23 తేదీల్లో విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం, 27న కర్నూలు విద్యుత్తు నియంత్రణ మండలి సమావేశ భవనంలో ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుందన్నారు. ప్రజలు, విద్యుత్తు వినియోగదారులు తమ అభ్యంతరాలు, అభిప్రాయాలను వ్యక్తిగతంగా హాజరై చెప్పవచ్చన్నారు. లేదా ఆయా రోజుల్లో అనంతపురంలోని విద్యుత్తు శాఖ ప్రధాన కార్యాలయంతో పాటు సంబంధిత డివిజన్ ఈఈ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్‌లలో పాల్గొని తమ సూచనలు తెలియజేయవచ్చన్నారు. వినియోగదారులు ఏపీఈఆర్‌సీ వెబ్‌సైట్‌లోని commn-secy@aperc.in కి తమ అభ్యంతరాలు పంపడంతో పాటు పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. వాటిని పరిశీలించిన తర్వాత నియంత్రణ మండలి అనుమతితో వారి అభిప్రాయాలను వినడం జరుగుతుందని ఆయన వివరించారు.

54 మంది ఉద్యోగులకు పదోన్నతి

తపోవనం (అనంత గ్రామీణం), న్యూస్‌టుడే: జడ్పీ యాజమాన్యం కింద పనిచేస్తున్న జూనియర్ సహాయకులు, టైపిస్టులకు సీనియర్ సహాయకులుగా పదోన్నతులు కల్పించారు. ఒకేసారి 30 మంది సీనియర్ సహాయకులు, 24 మంది టైపిస్టులు పదోన్నతి పొందడం గమనార్హం. పంచాయతీరాజ్ వ్యవస్థలో భారీ మార్పులు, కొత్త పోస్టుల సృష్టితో పదోన్నతుల జాతర జరుగుతోంది. సంబంధిత ఉత్తర్వులను జడ్పీ ఛైర్‌పర్సన్ బి.గిరిజమ్మ, సీఈఓ జి.శివశంకర్ ఉద్యోగులకు అందజేసి మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల సమయానికి అందరూ కంప్యూటరు నైపుణ్యాలు మెరుగు పరచుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఏఓలు విజయభాస్కర్‌రెడ్డి, శ్రీనివాసులు, సీనియర్ సహాయకులు పాల్గొన్నారు.

SBI స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
SARB-II బ్రాంచ్ (20945), ఇ.నెం.1-8-563/1, 1వ అంతస్తు, సంధ్య థియేటర్ ఎదురుగా, ఆర్‌టిసి క్రాస్ రోడ్స్, చిక్కడపల్లి, హైదరాబాద్ - 500 080.

Appendix - IV-A [See to rule 8 (6)]

స్థిరాస్తి అమ్మకం కొరకు అమ్మకం ప్రకటన

(సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్ 2002 యొక్క 8(6) లోని నిబంధనలతో చదువుకోవలసిన సెక్యూరిటైజేషన్ & రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం, 2002 క్రింద స్థిరాస్తి అమ్మకము కొరకు ఇ-వేలం అమ్మకం ప్రకటన)

సెక్యూర్డ్ క్రెడిటార్ (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) వారికి **ఋణగ్రహీత:** మెస్సర్స్ ఆదిత్య గ్లోబల్ ఇన్‌ఫ్రా వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్, విల్లా నెం.40, ది ట్రయల్స్, ఓ.యు. కాలనీ దగ్గర, మణికొండ, హైదరాబాద్ - 500 089. **వేరొక చిరునామా:** డి.నెం.6-3-609/10/12, ఆనంద్ నగర్ కాలనీ, ఖైరతాబాద్, హైదరాబాద్ - 500004. **ప్రాతినిధ్యం వహిస్తున్న డైరెక్టర్స్ : శ్రీ కేశనపల్లి నారాయణప్ప,** తండ్రి : కె. వెంకట స్వామి, విల్లా నెం.40, ది ట్రయల్స్, ఓ.యు కాలనీ దగ్గర, మణికొండ, హైదరాబాద్ - 500089. **వేరొక చిరునామా:** హౌస్ ప్రాపర్టీ నెం.11/958, 11/959, ప్లాట్ నెం.90, అరవింద నగర్, అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్, అనంతపురం - 515004. **శ్రీ కేశనపల్లి వరుణ్ చక్రవర్తి,** తండ్రి : కె. నారాయణప్ప, విల్లా నెం.40, ది ట్రయల్స్, ఓ.యు కాలనీ దగ్గర, మణికొండ, హైదరాబాద్ - 500089. **వేరొక చిరునామా:** హౌస్ ప్రాపర్టీ నెం.11/958, 11/959, ప్లాట్ నెం.90, అరవింద నగర్, అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్, అనంతపురం - 515004. మరియు **శ్రీ కేశనపల్లి తరుణ్ చక్రవర్తి,** తండ్రి : కె. నారాయణప్ప, విల్లా నెం.40, ది ట్రయల్స్, ఓ.యు కాలనీ దగ్గర, మణికొండ, హైదరాబాద్ - 500089. **వేరొక చిరునామా:** హౌస్ ప్రాపర్టీ నెం.11/958, 11/959, ప్లాట్ నెం.90, అరవింద నగర్, అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్, అనంతపురం - 515004. **హామీదారులు: శ్రీ కేశనపల్లి నారాయణప్ప,** తండ్రి : కె. వెంకట స్వామి, విల్లా నెం.40, ది ట్రయల్స్, ఓ.యు కాలనీ దగ్గర, మణికొండ, హైదరాబాద్ - 500089. **వేరొక చిరునామా:** హౌస్ ప్రాపర్టీ నెం.11/958, 11/959, ప్లాట్ నెం.90, అరవింద నగర్, అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్, అనంతపురం - 515004. **శ్రీ కేశనపల్లి తరుణ్ చక్రవర్తి,** తండ్రి : కె. నారాయణప్ప, విల్లా నెం.40, ది ట్రయల్స్, ఓ.యు కాలనీ దగ్గర, మణికొండ, హైదరాబాద్ - 500089. **వేరొక చిరునామా:** హౌస్ ప్రాపర్టీ నెం.11/958, 11/959, ప్లాట్ నెం.90, అరవింద నగర్, అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్, అనంతపురం - 515004. **శ్రీ కేశనపల్లి వరుణ్ చక్రవర్తి,** తండ్రి : కె. నారాయణప్ప, విల్లా నెం.40, ది ట్రయల్స్, ఓ.యు కాలనీ దగ్గర, మణికొండ, హైదరాబాద్ - 500089. **వేరొక చిరునామా:** హౌస్ ప్రాపర్టీ నెం.11/958, 11/959, ప్లాట్ నెం.90, అరవింద నగర్, అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్, అనంతపురం - 515004. **శ్రీ కేశనపల్లి సూర్యనారాయణ రావు,** తండ్రి : కె. వెంకట స్వామి, ఇ.నెం.1/797, రాయల్ ఫంక్షన్ హాల్, కాకపల్లి గ్రామ పొలం, రుద్రంపేట గ్రామ పంచాయితీ, రామ్ నగర్, అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్ - 515004. **శ్రీమతి కేశనపల్లి భాగ్యలక్ష్మి,** భర్త : కె. సూర్య నారాయణ రావు, ఇ.నెం.1/797, రాయల్ ఫంక్షన్ హాల్, కాకపల్లి గ్రామ పొలం, రుద్రంపేట గ్రామ పంచాయితీ, రామ్ నగర్, అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్ - 515004. **శ్రీమతి శమంతకమణి, (కె. సూర్యనారాయణ రావు (మరణించినారు) గారి లీగల్ వారసురాలు)** తండ్రి : కె. సూర్య నారాయణ రావు, ఇ.నెం.1/797, రాయల్ ఫంక్షన్ హాల్, కాకపల్లి గ్రామ పొలం, రుద్రంపేట గ్రామ పంచాయితీ, రామ్ నగర్, అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్ - 515004. **కె. వేణు గోపాల్ (కె. సూర్యనారాయణ రావు (మరణించినారు) గారి లీగల్ వారసుడు)** తండ్రి : కె. సూర్య నారాయణ రావు, ఇ.నెం.1/797, రాయల్ ఫంక్షన్ హాల్, కాకపల్లి గ్రామ పొలం, రుద్రంపేట గ్రామ పంచాయితీ, రామ్ నగర్, అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్ - 515004. **శ్రీ కె. సురేష్ (కె. సూర్యనారాయణ రావు (మరణించినారు) గారి లీగల్ వారసుడు)** తండ్రి : కె. సూర్య నారాయణ రావు, ఇ.నెం.1/797, రాయల్ ఫంక్షన్ హాల్, కాకపల్లి గ్రామ పొలం, రుద్రంపేట గ్రామ పంచాయితీ, రామ్ నగర్, అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్ - 515004. **శ్రీమతి కె. విజేత చౌదరి (కె. సూర్యనారాయణ రావు (మరణించినారు) గారి లీగల్ వారసురాలు)** తండ్రి : కె. సూర్య నారాయణ రావు, ఇ.నెం.1/797, రాయల్ ఫంక్షన్ హాల్, కాకపల్లి గ్రామ పొలం, రుద్రంపేట గ్రామ పంచాయితీ, రామ్ నగర్, అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్ - 515004. **శ్రీమతి కె. వీరనారమ్మ (కె. సూర్యనారాయణ రావు (మరణించినారు) గారి లీగల్ వారసురాలు)** భర్త : కె. సూర్య నారాయణ రావు, ఇ.నెం.1/797, రాయల్ ఫంక్షన్ హాల్, కాకపల్లి గ్రామ పొలం, రుద్రంపేట గ్రామ పంచాయితీ, రామ్ నగర్, అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్ - 515004. **కుమారి సాగరిక (కె. సూర్యనారాయణ రావు (మరణించినారు) గారి లీగల్ వారసురాలు)** తండ్రి : కె. సూర్య నారాయణ రావు, ఇ.నెం.1/797, రాయల్ ఫంక్షన్ హాల్, కాకపల్లి గ్రామ పొలం, రుద్రంపేట గ్రామ పంచాయితీ, రామ్ నగర్, అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్ - 515004. వారి నుండి రావలసిన బకాయి మొత్తము **రూ.3,03,00,000/-** (అక్షరాల మూడు కోట్ల మూడు లక్షల రూపాయలు మాత్రమే) + తదుపరి వడ్డీ, కాస్ట్స్ మరియు ఇతర ఖర్చులు, ఛార్జీలు మొదలగునవి వసూలు కొరకు సెక్యూర్డ్ క్రెడిటార్ అయిన **స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా** యొక్క అధీకృత అధికారి వారిచే భౌతిక స్వాధీనత పరుచుకోబడిన బ్యాంక్ తనఖా/ఛార్జ్‌లో నున్న దిగువ వివరించిన స్థిరాస్తి **"ఎక్కడ ఎలా ఉన్నది అలానే" "ఏది ఎలా వుంటే అలానే" మరియు "అక్కడ ఏది ఉన్నదో అది" పద్ధతిపై: తేదీ: 27-02-2026న** విక్రయించబడునని యావన్మంది ప్రజానీకమునకు మరియు ప్రత్యేకంగా ఋణగ్రహీత(లు) మరియు హామీదారు(లు)కు ఇందుమూలముగా సూచించటమైనది.

ఇ-వేలం తేదీ : 27-02-2026, సమయం : ఉ॥ 11.00 గం॥ల నుండి మ॥ 03.30 గం॥ల వరకు వేలం పూర్తయ్యే వరకు ప్రతి బిడ్‌కు 5 ని॥ల అపరిమిత పొడిగింపు కలదు

ఆస్తి తనిఖీ తేది మరియు సమయం : తేది:20-01-2026 నుండి 26-02-2026 వరకు ఉ॥10.00 గం॥ల నుండి సా॥ 04.00 గం॥ల వరకు

షెడ్యూలు ఆస్తి వివరములు : ఆస్తి ఐడి - SBIN72051964584

అనంతపురం, అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్, అరవింద నగర్, ప్లాట్ నెం.90 లోని 584 చ॥గ॥లు (0.12.08 సెంట్లు) విస్తీర్ణంలో నెం.11/958, 11/959లతో గల ఇంటి ఆస్తి రిజిస్టర్డు సేల్ డీడ్ నెం.6686, తేది.18.11.1993 మరియు రిజిస్టర్డు సేల్ డీడ్ నెం.661, తేది.01.02.1993ల ప్రకారం శ్రీ కె. నారాయణప్ప, తండ్రి : వెంకట స్వామి గారి పేరున కలదు.

అనంతపురం ఆర్‌డి మరియు ఎస్‌ఆర్‌డి, వార్డు నెం. (పాత నెం.4 మరియు కొత్త నెం.8), టి.ఎస్.నెం.2679, డోర్ నెం.325-ఎ4, కొత్త నెం.11/958తో గల ఆస్తికి **హద్దులు: ఉత్తరం :** రోడ్డు, **దక్షిణం :** పత్తిపాటి రామయ్య గారి ప్లాటు, **తూర్పు:** ప్లాట్ నెం.91, **పడమర :** ప్లాట్ నెం.89.

అనంతపురం ఆర్‌డి మరియు ఎస్‌ఆర్‌డి, వార్డు నెం. 11(పాత నెం.4 మరియు కొత్త నెం.8), టి.ఎస్.నెం.2679, ఎ.13.84, కొత్త నెం.11/959తో గల ఆస్తికి **హద్దులు: ఉత్తరం :** నారాయణప్ప గారి ప్లాటు, **దక్షిణం :** ప్లాట్ నెం.102, **తూర్పు:** ప్లాట్ నెం.91, **పడమర :** ప్లాట్ నెం.89.

రిజర్వు ధర : రూ.3,02,00,000/- ధరావత్తు : రూ.30,20,000/- బిడ్ పెంపుదల : రూ.1,00,000/-

ఇ-వేలం యొక్క నియమ నిబంధనలు

1. సెక్యూర్డ్ ఆస్తి రిజర్వు ధర కన్నా తక్కువకు విక్రయించబడదు.
2. సెక్యూర్డ్ ఆస్తి అమ్మకానికి సంబంధించి రిజర్వు ధర మరియు రిజర్వు ధరలో 10% (పది శాతం) ధరావత్తు (EMD) షెడ్యూలులో పేర్కొన్న విధంగా నిర్ణయించబడినది.
3. ఆన్‌లైన్ నగదు బదిలీ కొరకు NO LIEN ఖాతా నెంబరు / IFS కోడ్ మొ॥నవి దిగువ తెలుపబడినవి - ఖాతా పేరు - ఎస్‌బిఐ, అస్సెట్ రికవరీ మేనేజ్‌మెంట్ బ్రాంచ్, ఖాతా నెంబరు - 52013038332, IFS Code - SBIN0020740, బ్రాంచ్ పేరు - NRI బ్రాంచ్ హిమాయత్ నగర్.
4. నిబంధనలు మరియు షరతులతో కూడిన టెండర్ / బిడ్ ఫారమ్‌ను (https://www.baanknet.com) వెబ్‌సైట్ నుండి (PSB Alliance Pvt Ltd) ఆన్‌లైన్ ద్వారా పొందవచ్చు. ఆసక్తి గల కొనుగోలుదారులు తమ మొబైల్ నెంబరు మరియు ఇ-మెయిల్ ఐడితో (https://www.baanknet.com) (PSB Alliance Pvt Ltd) పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి. అనంతరం e-KYC పూర్తి చేసిన తర్వాత, ఇ-వేలం తేది మరియు సమయానికి ముందుగా, బిడ్డర్లు / కొనుగోలుదారులు తమ ఇ-వ్యాలెట్‌లో EMD మొత్తాన్ని బదిలీ చేయాలి. e-KYC నమోదు మరియు ఇ-వ్యాలెట్ లో EMD బదిలీ ప్రక్రియలు వేలమునకు ముందే పూర్తి చేయాలి. చివరి క్షణంలో బిడ్డింగ్ చేయడం నివారించవలెను. ఇంటర్నెట్ వైఫల్యం / విద్యుత్ అంతరాయం వంటి కారణాల వల్ల ఏర్పడే లోపాలకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గానీ, సర్వీస్ ప్రొవైడర్ గానీ బాధ్యత వహించవు. అందువల్ల, బిడ్డర్లు అవసరమైన అన్ని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు (విద్యుత్ బ్యాకప్ మొదలైనవి) ముందుగానే చేసుకొని, వేలంలో విజయవంతంగా పాల్గొనగలుగునట్లు చూసుకొనవలెను.
5. అధీకృత అధికారి వద్ద గల సమాచారం & వివరముల ప్రకారం సదరు ఆస్తి పై ఎటువంటి ఎన్‌కంబరెన్స్‌లు లేవు. అయినను ఆసక్తిగల బిడ్డర్లు స్వయంగా ఎన్‌కంబరెన్స్‌లు, వేలం వేయు ఆస్తి యొక్క టైటిల్ & క్లెమ్‌లు/ హక్కులు/ బకాయిలు/ ఆస్తికి సంబంధించిన వాటి గురించి బిడ్ సమర్పణకు ముందు తెలుసుకొనవలెను.
6. ఇ-వేలం ప్రకటన బ్యాంకు యొక్క ఎటువంటి హామీ లేదా ప్రతినిధిత్వంగా పరిగణించబడదు మరియు అలా భావించకూడదు. ఈ ప్రకటన ప్రధాన షరతులకు లోబడి ఉంటుంది.
7. బిడ్ సమర్పించే ముందు ఆస్తి మరియు దాని వివరాలను పరిశీలించి సంతృప్తి చెందడం బిడ్డర్ల బాధ్యత. వేలమునకు ఉంచిన ఆస్తుల పరిశీలనకు, ఆస్తి వివరాల్లో పేర్కొన్న ప్రదేశాలలో, ఆసక్తి గల బిడ్డర్లకు అనుమతి ఇవ్వబడుతుంది.
8. అత్యధిక బిడ్‌ను అంగీకరించాల్సిన బాధ్యత అధీకృత అధికారికి లేదు. ఎలాంటి కారణం తెలియజేయకుండా, ఏదైనా లేదా అన్ని బిడ్లను అంగీకరించే లేదా తిరస్కరించే, అలాగే ఇ-వేలమును వాయిదా వేయు / నిలిపివేయు / రద్దు చేయు సంపూర్ణ అధికారం అధీకృత అధికారికి ఉంటుంది.
9. EMD జమ చేయవలసిన తేదీ లేదా ఇ-వేలము తేదీ సెలవు దినముగా ప్రకటించబడితే, ఆ తేదీ స్వయంచాలకంగా తదుపరి పని దినానికి పొడిగించబడుతుంది.
10. అమ్మకం "ఎక్కడ ఎలా ఉన్నది అలానే" "ఏది ఎలా వుంటే అలానే" మరియు "అక్కడ ఏది ఉన్నదో అది" ప్రాతిపదికన జరుగుతుంది. ఆస్తిపై ఉన్న భారాలు, చట్టబద్ధ బాధ్యతలు మొదలైన వాటికి సంబంధించి బ్యాంక్ ఎలాంటి హామీలు ఇవ్వదు. పన్నులు, GST నమోదు ఛార్జీలు మొదలైన అన్ని చట్టబద్ధ బాకీలను విజయవంతమైన బిడ్డరు భరించాలి.
11. ఋణగ్రహీతలు / హామీదారులు ఇ-వేలం తేదీకి ముందు పైన పేర్కొన్న మొత్తాన్ని ఇప్పటి వరకు వడ్డీ మరియు అనుబంధ ఖర్చులతో సహా చెల్లించవలసినదిగా దీని ద్వారా తెలియజేయబడుచున్నది. అలా చేయని పక్షంలో ఆస్తి వేలం/విక్రయం చేయబడుతుంది మరియు మిగిలిన బాకీలు ఉంటే, వాటిని వడ్డీ మరియు ఖర్చులతో సహా వసూలు చేయబడుతుంది.
12. బిడ్డర్లు ఆన్‌లైన్ బిడ్డింగ్‌లో పాల్గొనుటకు మా ఇ-వేలం సర్వీస్ ప్రొవైడర్ (PSB Alliance Pvt Ltd) వెబ్‌సైట్ (https://www.baanknet.com) ను సందర్శించవలసినదిగా సూచించబడుచున్నది. సాంకేతిక సహాయం కొరకు PSB Alliance Pvt Ltd హెల్ప్ డెస్క్ నెం.82912 20220కు కాల్ చేయవచ్చు. లేదా support.baanknet@psballiance.com కు ఇ-మెయిల్ పంపవచ్చు. నమోదు స్థితి మరియు EMD స్థితి వివరాల కోసం support.baanknet@psballiance.com ను సంప్రదించండి. ఆస్తి వివరాలు, ఫోటోలు మరియు వేలం నిబంధనలు తెలుసుకోవడానికి https://www.baanknet.com ను సందర్శించండి. ఈ పోర్టల్‌కు సంబంధించిన స్పష్టీకరణల కోసం హెల్ప్‌డెస్క్ నెం.82912 20220 ను సంప్రదించవచ్చు.
13. వెబ్‌సైట్ https://www.baanknet.com లో ఆస్తిని వెతుకుతున్నప్పుడు, పైన పేర్కొన్న ఆస్తి ఐడి నెంబర్‌ను ఉపయోగించవలసినదిగా బిడ్డర్లకు సూచించడమైనది.
14. దయచేసి ఇతర వివరముల కొరకు శ్రీ ప్రదీప్ డాకే, చీఫ్ మేనేజర్, కాంటాక్ట్ నెంబర్: 88864 40097, 9959416251 & శ్రీ డి. నాగ ప్రసాద్, చీఫ్ మేనేజర్, కాంటాక్ట్ నెంబర్ : 98662 35895 ను సంప్రదించగలరు. మీరు ఇ-మెయిల్ sbi.20945@sbi.co.in ద్వారా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చును.

తేదీ: 17-01-2026, ప్రదేశం: హైదరాబాద్ సం/- అధీకృత అధికారి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

రైతన్నా.. మొక్కజొన్న మేలన్నా!

ఏటా పెరుగుతున్న సాగు

ముదిగుబ్బ, న్యూస్‌టుడే : వాణిజ్య పంటలతో నష్టాలు చవిచూసిన రైతులు మొక్కజొన్న పంటపై ఆసక్తి చూపుతున్నారు. శ్రీసత్యసాయి జిల్లాలో మొక్కజొన్న సాధారణ సాగు విస్తీర్ణం 3,763 హెక్టార్లు ఉంది. గతేడాది 4వేల హెక్టార్లలో సాగుచేయగా ఈసారి 4,166 హెక్టార్లు సాగులో ఉంది. గతేడాదికంటే 166 హెక్టార్లు సాగువిస్తీర్ణం పెరిగిందని జిల్లా వ్యవసాయాధికారి కృష్ణయ్య తెలిపారు. మడకశిర, హిందూపురం, పెనుకొండ, సోమందేపల్లి, కొత్తచెరువు, బుక్కపట్నం, ముదిగుబ్బ ప్రాంతాల్లో ఎక్కువగా మొక్కజొన్న సాగుచేస్తున్నారు. అనంతపురం జిల్లాలోనూ విరివిగా సాగు పెరుగుతోంది.

సాగులో ఉన్న మొక్కజొన్న పంట

తక్కువ పెట్టుబడి : పెట్టుబడి, తెగుళ్ల బెడద, కూలీల అవసరం, నీటి వినియోగం తక్కువగా ఉండి, వాతావరణ ప్రతికూల పరిస్థితులను తట్టుకుంటుంది. కేవలం రైతు దంపతుల శ్రమతోనే పూర్తిగా సాగుచేసుకోవచ్చు. ముందుగా భూమిని ఐదుమడకలతో దుక్కిచేసి డ్రిప్పు పద్ధతిలో సాగుచేయాలి. వరుసల మధ్య 60సెం.మీ, మొక్కల మధ్య 20 సెం.మీ దూరంతో విత్తుకోవాలి. ఎకరాకు హైబ్రిడ్ రకమైతే 8-10 కిలోలు, దేశీయ రకాలైతే 12-15 కిలోలు విత్తనాలు అవసరం. ఎకరానికి 33 వేల నుంచి 35 వేల మొక్కలు పెరుగుతాయి. ఎక్కువగా సీపీ-858, అడ్వాన్స్, సీపీ-858 రకాలను సాగు చేస్తున్నారు. ఎకరానికి రూ.16-24వేల వరకు పెట్టుబడి వస్తుంది.

తెగుళ్ల నివారణ : మొక్కజొన్నలో ప్రధానంగా కత్తెర పురుగు వ్యాపిస్తుంది. నివారించేందుకు ఎకరానికి 55 కిలోల యూరియా, భాస్వరం 76 కిలోలు, 58కిలోల పొటాషియం వేసుకోవాలి. యూరియాను మూడు విడతల్లో చల్లుకోవాలి. కలుపు నివారణకు విత్తిన వెంటనే ఎకరానికి కిలో అట్రాజిన్ మందు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. జింక్ సల్ఫేట్ 20 కిలోలువేస్తే తెగుళ్లను పూర్తిగా నివారించవచ్చు.

నాలుగు నెలల్లో కోతకు : 100 నుంచి 120 రోజుల్లోపు పంట కోత కొస్తుంది. ఎకరానికి 35-40 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. కోళ్ల దాణాకు మొక్కజొన్న ఉపయోగిస్తుండటంతో డిమాండ్ బాగా పెరిగింది. క్వింటా రూ.2,200 పంటను పశుగ్రాసాన్ని విక్రయించి మరింత ఆదాయాన్ని పొందవచ్చు.

సమస్య- సమాధానం

బుక్కరాయసముద్రం, న్యూస్‌టుడే : జిల్లాలో వివిధ రకాల పంటలు సాగుచేసిన రైతులు పంటల సాగులో ఎలాంటి సందేహాలున్నా తమను సంప్రదించాలని రేకులకుంట వ్యవసాయ శాస్త్రవేత్త **నారాయణస్వామి** తెలిపారు. మరిన్ని వివరాలకు చరవాణి 62812 84235 నంబరుకు ఫోన్ చేసి తగిన సలహాలు, సూచనలు పొందవచ్చన్నారు.

సమస్య : సెనగ పంటకు ఎండు తెగులు వ్యాపించడంతో పంట ఎక్కడికక్కడ ఎండుతోంది. దీన్ని ఎలా నివారించాలి. **- రామాంజనేయులు, పాడరాళ్ల**

సమాధానం: సెనగ పంటలో ఎండు తెగులు నివారణకు కాపర్‌ఆక్సీక్లోరైడ్ 3 గ్రాములు లీటరు నీటికి కలిపి మొక్కల మొదళ్లలో పిచికారీ చేసుకుంటే తెగులు అదుపులోకి వస్తుంది.

సమస్య : మొక్కజొన్న పంట ఆకులు ఎరుపు, నీలి రంగులోకి మారి మొక్క ఎదుగుదల ఆగిపోతోంది. ఈ సమస్యను ఎలా అధిగమించాలి.
- చెన్నకేశవులు, గార్లదిన్నె

సమాధానం: భాస్వరం పోషక లోపంతో మొక్కజొన్న ఆకులు ఎరుపు, నీలి రంగులోకి మారుతాయి. రైతులు సమస్యను గుర్తించిన వెంటనే తగినంత భాస్వరం ఎరువు వేయడంతో పాటు డీఏపీ 2 శాతం ద్రావణం 5 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేస్తే సమస్య పరిష్కారమవుతుంది.

గొర్రెలు, మేకల్లో ఆంత్రాక్స్ వ్యాధా?

ముదిగుబ్బ : గొర్రెలు, మేకల్లో ప్రధానంగా ఆంత్రాక్స్ (దొమ్మ వ్యాధి) సోకిందంటే కొన్ని గంటల్లోనే చనిపోతాయి. ఇది పశువుల నుంచి మనుషులకు కూడా సోకే ప్రమాదముందని ముదిగుబ్బ పశువైద్యాధికారి రామేశ్వరరావు తెలిపారు. బాసిల్లస్ ఆంత్రాసిస్ అనే బ్యాక్టీరియా ద్వారా ఈ వ్యాధి వేగంగా వ్యాపిస్తుందన్నారు. కలుషిత గడ్డి, నీరు, మట్టి ద్వారా బ్యాక్టీరియా శరీరంలోకి చేరుతుంది. ఆంత్రాక్స్ వ్యాధితో మృతి చెందిన పశువులు, జీవాలను కాల్చివేయడం లేదా గుంత తీసి సున్నం లేదా బ్లీచింగ్ పొడి వేసి పూడ్చి పెట్టాలి. **నివారణ చర్యలు :** ఏడాదికి ఒకసారి ఆంత్రాక్స్ నివారణ టీకాలు వేయించడం, గడ్డి, నీరు శుభ్రమైనవి ఇవ్వాలి. పశువుల పాకను బ్లీచింగ్ పొడి లేదా ఫినాయిల్‌తో శుభ్రం చేయాలి.

రైతేరాజు

దానిమ్మలో తెగుళ్లను కట్టడి చేద్దాం

కళ్యాణదుర్గం గ్రామీణం, న్యూస్‌టుడే : దానిమ్మపంటకు తెగుళ్లు ఆశిస్తే వాటిని కట్టడి చేస్తే దిగుబడులతో పాటు లాభాలు పొందవచ్చని కృషి విజ్ఞాన కేంద్రం ప్రధాన శాస్త్ర వేత్త చంద్రాయుడు, ఉద్యాన శాస్త్రవేత్త యుగంధర్, ఉద్యాన అధికారులు కృష్ణతేజ, గౌసియా తెలిపారు. మొదట్లోనే తెగుళ్లను గమనించి వాటిని నివారించుకోవాలని సూచించారు.

బ్యాక్టీరియా సోకిన దానిమ్మ కాయలు

బ్యాక్టీరియా మచ్చ తెగులు : దానిమ్మ పంటలో ఆకులు, కొమ్మలు, పిందెల పైన మచ్చ తెగులు కనిపిస్తాయి. నేలపైన రాలిన ఆకులను, తెగులు సోకిన కొమ్మలను ఎప్పటికప్పుడు తీసి కాల్చివేయాలి. తోటలో కలుపు మొక్కలు లేకుండా శుభ్రం చేసుకోవాలి. చెట్ల పాదుల్లో బ్లీచింగ్ పొడి ఎకరాకు పది కిలోల చొప్పున చల్లాలి. ఒక శాతం బోర్డు మిశ్రమాన్ని పిచికారీ చేసుకోవాలి. కాపర్ ఆక్సీక్లోరైడ్ 30 గ్రాముల 10 లీటర్ల నీటిలో.. లేక ప్లాంటమైసిన్ ఒక గ్రాముని 10 లీటర్ల నీటిలో కలిపి పంటకు పిచికారీ చేయాలి. శాస్త్రవేత్తలు సిఫార్సు చేసిన రసాయనిక ఎరువులతో పాటు సూక్ష్మపోషకాలను కలిపి పిచికారీ చేసుకోవడంతో మొక్కల్లో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.

కాయలు తొలిచే పురుగు : పురుగు లార్వాలు కాయల లోపలికి చొచ్చుకొని పోయి గుజ్జును, గింజలను తినేస్తాయి. దీని నివారణకు ప్రొఫెనోఫాస్ 2 మి.లీ లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. 15-20 రోజుల తరువాత కార్బరిల్ 3 గ్రాములు లేదా డైక్లోరోవాజ్ ఒక మి.లీ లీటరు నీటిలో కలిపి పిచికారీ చేస్తే పురుగును నివారించవచ్చు.

మామిడి తోటల్లో పిందెలు రాలుతున్నాయా?

నార్పల, న్యూస్‌టుడే : జిల్లాలో రైతులు సాగు చేసిన మామిడి తోటలు ప్రస్తుతం పూత దశలో ఉన్నాయని, ఈ సమయంలో తగిన యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త మల్లీశ్వరి తెలిపారు. పూత రాలకుండా రైతులు బోరిక్ ఆమ్లం 0.2 శాతం, లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలన్నారు. పిందెలు రాలుతుంటే ప్లానోఫిక్స్ ఒక మి.లీ, 4 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలన్నారు. తోటలో తేనెటీగలు ఉదయం సాయంత్రం ఎక్కువగా సంచరిస్తుంటాయని, వీటివల్ల పరాగ సంపర్కం జరిగి పిందెలు ఎక్కువ వస్తాయన్నారు. తేనెటీగల అవసరం ఎంతో అవసరమన్నారు. ఉదయం సాయంత్రం వేళలో పురుగు మందులు పిచికారీ చేస్తే మరణించి దిగుబడిపై ప్రభావం చూపుతుందన్నారు. అందువల్ల రైతులు ఉదయం, సాయంత్రం వేళల్లో కాకుండా మధ్యాహ్న సమయంలో మందులు పిచికారీ చేసుకోవాలని శాస్త్రవేత్త తెలిపారు.

బుక్కరాయసముద్రంలో పూత దశలో ఉన్న మామిడి తోటలు

చిట్కా

25 ఏళ్ల లోపు వయసు.. చోరీలు 25

ఇద్దరు నిందితుల అరెస్టు, బంగారు గొలుసు, ద్విచక్రవాహనాలు స్వాధీనం

రాయదుర్గం పట్టణం, న్యూస్‌టుడే: 25 ఏళ్ల ఇద్దరు యువకులు 25 కేసుల్లో నిందితులుగా ఉన్నట్లు యూపీఎస్ సీఐ జయనాయక్ తెలిపారు. సోమవారం పట్టణంలోని యూపీఎస్ స్టేషన్ పరిధిలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సీఐ తెలిపిన వివరాల మేరకు.. ఈనెల 13వ తేదీన రాయదుర్గం మండలం 74ఉడేగోళంలో కిరాణ కొట్టు నిర్వహిస్తున్న సునీత ఒంటరిగా ఉండటాన్ని గమనించిన ఇద్దరు ఆమె మెడలోని బంగారు గొలుసును లాక్కెళ్లారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, ఎస్పీ జగదీశ్ ఆదేశాలతో రెండు బృందాలుగా ఏర్పడి తనిఖీలు నిర్వహిస్తుండగా వేపరాళ్ల క్రాస్ సమీపంలో పట్టుబడినట్లు చెప్పారు. కనగానపల్లికి చెందిన దేవరకొండ వేణు, కంబదూరుకు చెందిన రాజు ద్విచక్ర వాహనంపై వచ్చి సిగరెట్లు కొనుగోలు చేస్తున్నట్లు నమ్మించి మెడలో గొలుసు లాక్కెళ్లినట్లు చెప్పారు. బాధితురాలు అరవడానికి ప్రయత్నించగా కత్తితో బెదిరించి పరారైనట్లు చెప్పారు. ఇద్దరు నిందితుల వయసు 25 ఏళ్ల లోపే అయినప్పటికీ జిల్లా కేంద్రంతో పాటు కళ్యాణదుర్గం, నార్పల, శింగనమల మండలాల స్టేషన్‌లలో 25కు పైగా పాత కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నట్లు సీఐ వెల్లడించారు. సీసీ పుటేజీతో పాటు సాంకేతికతను వినియోగించి నిందితులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు చెప్పారు. ఎత్తుకెళ్లిన గొలుసుతో పాటు 2 ద్విచక్ర వాహనాలు, ఒక కత్తిని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ వెల్లడించారు. కార్యక్రమంలో ఎస్సై ప్రసాద్, హెడ్‌కానిస్టేబుల్ నూర్‌మహమ్మద్, పోలీసులు పాల్గొన్నారు.

వివరాలు వెల్లడిస్తున్న యూపీఎస్ సీఐ జయనాయక్

పశువైద్య శిబిరాలకు పచ్చజెండా

అనంతపురం (వ్యవసాయం), న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వం పశువైద్య శిబిరాలను పునఃప్రారంభించింది. గత వైకాపా ప్రభుత్వ హయాంలో శిబిరాలను పూర్తిగా ఎత్తేసిన విషయం తెలిసిందే. ఈ నెల 19 నుంచి 31 వరకు అన్ని గ్రామాల్లో పశువైద్య శిబిరాలు కొనసాగనున్నాయి. పాడి రైతులకు అండగా నిలవాలనే లక్ష్యంతో వీటిని నిర్వహిస్తున్నామని, పశు పోషకులు, పాడి రైతులు, కాపర్లు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు డాక్టర్ ప్రేమ్‌చంద్ కోరారు. సోమవారం ఆ శాఖ జిల్లా కార్యాలయంలో ఆయన శిబిరాలకు సంబంధించిన గోడ పత్రాలు విడుదల చేశారు. రోజుకు రెండు గ్రామాల చొప్పున శిబిరాలుంటాయని, పశువులకు గర్భకోశ వ్యాధుల చికిత్సలకు చేయడంతో పాటు గొర్రెలకు నట్టల నివారణ మందులు తాగిస్తామన్నారు. పశువులకు బీమా పథకం అమల్లో ఉందని చెప్పారు. కార్యక్రమంలో అనంతపురం డివిజన్ డీడీఏహెచ్ డాక్టర్ రమేశ్‌రెడ్డి, పశుగణాభివృద్ధి సంస్థ ఈవో డాక్టర్ వెంకటేశ్, కార్యాలయ మేనేజర్ మంజుల తదితరులు పాల్గొన్నారు.

గోడపత్రాలు విడుదల చేస్తున్న ప్రేమ్‌చంద్, రమేశ్‌రెడ్డి తదితరులు

(c) eenadu

రాయదుర్గం

•రాయదుర్గం •కళ్యాణదుర్గం •ఉరవకొండ

మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావాలి

కళ్యాణదుర్గం, న్యూస్‌టుడే: స్టడీ మెటీరియల్‌ను సద్వినియోగం చేసుకొని మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావాలని ఎస్టీయూ రాష్ట్ర కౌన్సిలర్ ఆనందరెడ్డి, మల్లికార్జున గౌడ్ విద్యార్థులకు సూచించారు. సోమవారం ఉన్నత పాఠశాలలో ఎస్టీయూ తయారు చేసిన స్టడీ మెటీరియల్‌ను పదో తరగతి విద్యార్థులకు పంపిణీ చేశారు. విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని పేర్కొన్నారు. ఎస్టీయూ కోశాధికారి మల్లికార్జున, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు గాయత్రీ బాయీ, ఉపాధ్యాయులు శివన్న, సిద్ధు, షకీలా, శైలజ, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

స్టడీ మెటీరియల్‌తో విద్యార్థులు, ఎస్టీయూ నాయకులు, ఉపాధ్యాయులు

రథసప్తమికి చురుగ్గా ఏర్పాట్లు

ఉరవకొండ, న్యూస్‌టుడే: పెన్నహోబిలంలో ఈనెల 25న రథసప్తమి నిర్వహణకు ఏర్పాట్లను తొందరగా పూర్తి చేయాలని తెదేపా జిల్లా సీనియర్ నాయకుడు పయ్యావుల శ్రీనివాసులు అధికారులకు సూచించారు. సోమవారం ఆయన ఆలయ ఈవో తిరుమలరెడ్డి, తెదేపా నాయకులతో కలిసి కరపత్రాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఏఎంసీ మాజీ ఛైర్మన్ రేగటి నాగరాజు, ఆలయ అర్చకులు ద్వారకనాథశాస్త్రి, మయూరం బాలాజీ, తెదేపా మండల కన్వీనరు విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు

కరపత్రాలను ఆవిష్కరిస్తున్న తెదేపా సీనియర్ నాయకుడు పయ్యావుల శ్రీనివాసులు

కుట్టు శిక్షణతో స్వయం ఉపాధి

కూడేరు(ఉరవకొండ), న్యూస్‌టుడే: మహిళలు కుట్టు శిక్షణ పొందడం వల్ల స్థానికంగా స్వయం ఉపాధి పొందడానికి అవకాశం ఉంటుందని ఇన్సురెన్స్ చారిటబుల్ ఫౌండేషన్ ప్రతినిధులు, స్థానిక అధికారులు పేర్కొన్నారు. మంత్రి పయ్యావుల కేశవ్ సోదరుల సహకారంతో కుట్టు శిక్షణ, కుట్టు మిషన్ల పంపిణీని సోమవారం వారు ప్రారంభించారు. దీంతో మహిళలు స్వశక్తిగా ఎదగడానికి ఉపకరిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో పంచాయతీ అభివృద్ధి అధికారి బొజ్జయ్య, గ్రామ సచివాలయ సంక్షేమ కార్యదర్శి కార్తీక్, స్థానిక నాయకులు పోల మహేశ్, విరుపాక్షి, పాల్గొన్నారు.

కుట్టు మిషన్ల పంపిణీలో స్థానిక అధికారులు

‘సమస్యలు తెలుసుకునేందుకే వచ్చాం’

మురుగును పరిశీలిస్తున్న మార్కెట్‌యార్డు ఛైర్‌పర్సన్ లక్ష్మీదేవి, నాయకులు

కళ్యాణదుర్గం గ్రామీణం, న్యూస్‌టుడే: గ్రామాల్లో నెలకొన్న సమస్యలు తెలుసుకొనేందుకు తాము వచ్చామని మార్కెట్‌యార్డు ఛైర్‌పర్సన్ లక్ష్మీదేవి పేర్కొన్నారు. సోమవారం పాలవాయి గ్రామంలో నాయకులతో కలిసి పలు చోట్ల పర్యటించారు. నీటి పథకం బోరు మరమ్మతుకు గురవ్వడంతో నీరు రావడం లేదని, డ్రైనేజీ వ్యవస్థ లేదని ప్రజలు తెలిపారు. సమస్యలు పరిష్కరించేలా చూస్తానని వారికి హామీ వారికి ఇచ్చారు. కార్యక్రమంలో పాఠశాల కమిటీ ఛైర్మన్ హనుమంతప్ప, నాయకులు ఓబయ్య, సుధాకర్, వన్నూరస్వామి తదితరులు పాల్గొన్నారు.

పన్ను బకాయిలు.. వసూళ్లకు తిప్పలు

■ 70 రోజుల్లో రావాల్సిన మొత్తం: రూ. 9.44కోట్లు

రాయదుర్గం, న్యూస్‌టుడే: పన్నులు వసూలు చేస్తేనే ఒప్పంద ఉద్యోగులకు జీతాలు, పట్టణంలో వీధి దీపాలు, ఇతర అభివృద్ధి పనులు చేపట్టడం సాధ్యమవుతుంది. లేకుంటే ప్రతి పనికీ ప్రభుత్వ గ్రాంట్లపై ఆధార పడాల్సి వస్తుంది. పురపాలక సంఘంలో రెవెన్యూ విభాగంలో, వార్డు సచివాలయాల్లో నిండుగా అధికారులు, సిబ్బంది ఉన్నా ఆస్తి, నీటి పన్నుల వసూళ్లలో ఆశించిన ప్రగతి కనపడటం లేదు. ప్రతి వార్డులో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసి పన్నులు వసూలు చేస్తామని ప్రచారం చేస్తున్నా ఆశించిన పురోగతి కనపడటం లేదు. దీంతో ప్రతి ఏటా కోట్ల రూపాయలు పేరుకుపోతున్నాయి. ఆర్థిక సంవత్సరంలో ఆస్తి, నీటి పన్నుల వసూళ్లకు ఇక 70 రోజులు మాత్రమే గడువు ఉండటంతో అధికారులు ఇప్పుడిప్పుడే దృష్టి సారిస్తున్నారు. పన్నుల వసూళ్లకు వార్డు సచివాలయ సిబ్బందికి మున్సిపల్ కమిషనర్ వి. దివాకర్‌రెడ్డి లక్ష్యాలను నిర్దేశించారు.

● పురపాలక సంఘంలో మొత్తం వసూలు కావాల్సిన పన్నులు: రూ. 13 కోట్లు. పురపాలక సంఘంలో మొత్తం ఆస్తి, నీటి పన్నులు కలిపి రూ. 13 కోట్ల దాకా వసూలు కావాల్సి ఉండగా ఇప్పటి వరకు రూ. 3.58 కోట్లు మాత్రమే వసూలయ్యాయి. రూ. 9.44కోట్ల మేర పన్నులు పేరుకుపోయాయి.

● మొత్తం 18,232 ఆస్తులకు సంబంధించి ప్రైవేటు ఆస్తి పన్నులు దాదాపు రూ. 6కోట్లు వసూలు కావాల్సి ఉండగా రూ. 2.85 కోట్లు మాత్రమే వసూలయ్యాయి. రూ. 3.17 కోట్ల బకాయిలు పేరుకు పోయాయి. 146 ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి రూ. 3.60 కోట్లు వసూలు కావాల్సి ఉండగా కేవలం రూ. 5లక్షలు మాత్రమే వసూలయ్యాయి. రూ. 3.55 కోట్ల మేర బకాయిలు పేరుకు పోయాయి. 2020 ఇళ్లకు సంబంధించిన మొత్తం నీటి పన్నులు రూ. 3.42కోట్లు వసూలు కావాల్సి ఉండగా కేవలం రూ. 68 లక్షలు మాత్రమే వసూలు చేశారు. రూ. 2.74 కోట్లమేర బకాయిలు పేరుకు పోయాయి. ఖాళీ స్థలాలకు సంబంధించి రూ. 54లక్షల బకాయిలు కూడా పేరుకు పోయాయి.

ఉద్యోగులకు లక్ష్యాలను నిర్దేశిస్తున్న మున్సిపల్ కమిషనర్ దివాకర్‌రెడ్డి

నోటీసులు జారీ చేస్తాం..

-వి.దివాకర్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్, రాయదుర్గం.

పన్నుల వసూళ్లకు ప్రతి వార్డులో కౌంటర్‌లు ఏర్పాటు చేస్తాం. 20వేలకు పైగా బకాయిలు ఉంటే వాటి వసూలుకు రెడ్ నోటీసులు జారీ చేస్తాం. పట్టణ ప్రజలుపన్నులు చెల్లించి పట్టణ ప్రగతికి తోడ్పడాలి.

మేమున్నాం.. మీకు తోడుగా

రాయదుర్గం పట్టణం: 9666888046
కళ్యాణదుర్గం గ్రామీణం: 9985668661
ఉరవకొండ: 8008573071

సమస్య : గోవిందవాడలో హెచ్చెల్సీ కాలువ వద్ద తాగునీటి కుళాయికి ప్లాట్ పారమ్ నిర్మించి నీరు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలి

-రామాంజనేయులు, గోవిందవాడ

సమాధానం : పరిశీలించి ప్లాట్ పారమ్ నిర్మించడానికి ప్రతిపాదనలు పంపి చర్యలు తీసుకుంటాం **-వెంకటరమణ, ఉప ఎంపీడీవో**

సమస్య: ఉద్దేహాళ్ బస్‌స్టాప్ వద్ద ప్రయాణికులకు నిర్మించిన ప్రాంగణం ఎదుట తోపుడు బండ్లు పెట్టడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు **-ప్రజలు, ఉద్దేహాళ్ గ్రామం**

సమాధానం : పరిశీలించి, ప్రాంగణం ఉపయోగంలోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటాం **-శివన్న, పంచాయతీ కార్యదర్శి**

– న్యూస్‌టుడే, బొమ్మనహాళ్

కందుల కొనుగోళ్ల పరిశీలన

విడపనకల్లు, న్యూస్‌టుడే: విడపనకల్లు మండల కేంద్రంలోని రైతు సేవ కేంద్రంలో మార్కెఫెడ్ ఆధ్వర్యంలో జరుగుతున్న కందుల కొనుగోలు కేంద్రాన్ని మండల వ్యవసాయ అధికారి పెన్నయ్య పరిశీలించారు. విడపనకల్లు మండలంలోని వేల్పుమడుగు, కొట్టాలపల్లి గ్రామాలలో 28 మంది రైతులతో 639 క్వింటాళ్ల కందులు కొనుగోలు చేసినట్లు రైతు సంఘం ప్రతినిధి భాస్కర్ పేర్కొన్నారు. తదితర వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసినట్లు వివరించారు. సరుకు వెళ్లిన 15రోజుల లోపు రైతుల ఖాతాలోకి నగదు జమ అవుతుందని తెలిపారు.

రైతులకు అవగాహన కల్పిస్తున్న ఏవో పెన్నయ్య, సంఘం ప్రతినిధి భాస్కర్

బెళుగుప్ప, న్యూస్‌టుడే : రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న కందుల కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని తెదేపా జిల్లా ఉపాధ్యక్షుడు ప్రసాద్ పేర్కొన్నారు. స్థానిక వెంకటనాయుడు మిల్లులో సోమవారం కందుల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. మార్క్‌ఫెడ్, నాఫెడ్ ఆధ్వర్యంలో క్వింటాలు రూ. 8వేల మద్దతు ధరతో రైతుల నుంచి కొనుగోలు చేస్తున్నామని తెలిపారు.

పొలాలకు దారి చూపాలని వినతి

కళ్యాణదుర్గం గ్రామీణం, న్యూస్‌టుడే: చాపిరి -ఒంటిమిద్ది గ్రామానికి వెళ్లే దారి లేకుండా ఓ రైతు పంటల సాగు కోసం సర్వే నంబరు 139లో దుక్కిలు చేశారని దీంతో సమస్య నెలకొందని రైతులు, స్థానికులు వాపోయారు. దారి లేకుండా పంటలు సాగు చేసేలా దున్ని వేశారు. ఈ కారణంగా దారి లేకుండా పోయిందని పలువురు వాపోతున్నారు. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు పలువురు రైతులు తెలిపారు. దీనిపై తహసీల్దారు భాస్కర్‌ను వివరణ కోరగా తన దృష్టికి వచ్చింది. క్షేత్రస్థాయికి వెళ్లి పరిష్కరిస్తామని తెలిపారు.

ఘనంగా యోగి వేమన జయంతి

కళ్యాణదుర్గం గ్రామీణం, న్యూస్‌టుడే: నారాయణపురం ప్రాథమిక పాఠశాలలో సోమవారం యోగివేమన జయంతి జరుపుకొన్నారు. ప్రధానోపాధ్యాయులు వన్నూరస్వామి ఆధ్వర్యంలో వేమన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పద్యాలతో సామాజిక అసమానత్వాన్ని, మూఢ నమ్మకాలను ఎదిరించిన సామాజిక విప్లవకవి యోగివేమన అని వారు కొనియాడారు. ఉపాధ్యాయులు సురేష్‌బాబు, నరసింహులు, రమేష్‌బాబు, విద్యార్థులు పాల్గొన్నారు.



చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్న ఉపాధ్యాయులు, విద్యార్థులు

వక్కలారీ తనిఖీ

రాయదుర్గం గ్రామీణం, న్యూస్‌టుడే: పట్టణ సమీపంలోని మొలకాల్మూరు అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు వద్ద ఈనెల 13 రాత్రి పోలీస్‌శాఖ అమర్చిన సీసీ కెమెరాల విద్యుత్తు స్తంభాన్ని వక్క లారీ ఢీకొంది. ఈ విషయంపై సోమవారం అనంతపురం డిప్యూటీ ఏసీ సురేష్ కుమార్ విచారణ చేపట్టారు. లారీని తనిఖీ చేసి అందులో రూ. 87.46లక్షలు విలువ చేసే 30,290కిలోలు వక్కలు ఉన్నట్లు ధ్రువీకరించామని ఆయన తెలిపారు. లారీకి అన్ని రవాణా ప్రభుత్వ అనుమతులు ఉన్నట్లు వివరించారు.

సీసీ కెమెరాలను అందజేస్తున్న సొల్లాపురం బాబు

నిఘానేత్రాల వితరణ

బొమ్మనహాళ్, న్యూస్‌టుడే: ఉద్దేహాళ్ ఉన్నత పాఠశాలకు తెదేపా సీనియర్ నాయకుడు సొల్లాపురం బాబు 8 నిఘానేత్రాల(సీసీ కెమెరాల)ను అందజేశారు. పాఠశాలకు ప్రహరీ సక్రమంగా లేకపోవడంతో మందుబాబులు రాత్రి వేళల్లో అక్కడనే కూర్చొని మద్యం సేవించి సీసాలను పడేసేవారు. ప్రధానోపాధ్యాయుడు ఆదిశేషయ్య దాతలు వద్ద ఈవిషయం తెలియజేయగా వారు తమ వంతుగా 8సీసీ కెమెరాలను వితరణ చేశారని శేషయ్య తెలిపారు. పాఠశాల ఉపాధ్యాయ బృందం, పాఠశాల మాజీ కమిటీ సభ్యులు కలిసి దాతను అభినందించారు.

మురుగు కాలువలు నిర్మించండి సారూ..

మండలంలోని నేత్రపల్లి గ్రామంలో ప్రధాన రోడ్డులో మురికి కాలువ లేక మురుగు రోడ్డుపై పోయడంతో అపరిశుభ్రంగా మారుతోంది. ప్రధాన వీధి కావడంతో రాకపోకలకు ఇబ్బందికరంగా ఉందని స్థానిక ప్రజలు వాపోతున్నారు. సంబంధించిన అధికారులు సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. ఈ విషయంపై ఎమ్పీడీవో జయరాములును వివరణ కోరగా క్షేత్రస్థాయిలో పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామన్నారు. **-న్యూస్‌టుడే, గుమ్మఘట్ట**

నిరుపయోగంగా నీటి ట్యాంకు

వజ్రకరూరు మండలం పీసీ కొత్తకోట గ్రామంలోని బీసీ కాలనీలో సచివాలయం ఎదురుగా ఉన్న నీటి ట్యాంకు నిరుపయోగంగా మారింది. గతంలో స్థానిక ప్రజలు ఈ ట్యాంకు నీటిని వినియోగించుకునేవారు. కొన్ని రోజుల కిందట ట్యాంకు నల్లాలు ఊడిపోవడంతో అప్పటి నుంచి దానికి నీళ్లు వదలడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నల్లాలు ఏర్పాటుచేసి నీటిని నింపి, సమస్యను పరిష్కరించాలని కాలనీ వాసులు కోరుతున్నారు. **- న్యూస్‌టుడే, వజ్రకరూరు**

అపరిశుభ్రంగా తొట్టి

విడపనకల్లు మండల కేంద్రంలోని జీబీసీ కాలువ వద్ద ఉన్న పశువుల తాగునీటి తొట్టి అపరిశుభ్రంగా మారింది. శుభ్రం చేయకపోవడంతో దుర్వాసన రావడంతో పశువులు తాగడం లేదు. అంతే కాకుండా కొన్ని రోజులుగా నీటిని సరఫరా చేయడం లేదు. పశువులు రోగాల బారిన పడే అవకాశం ఉంది. సంబంధిత అధికారులు తాగునీటి తొట్టెను శుభ్రం చేయించి, దానికి నీటిని సరఫరా చేయించాలని పశుపోషకులు కోరుతున్నారు. **-న్యూస్‌టుడే, విడపనకల్లు**

ప్రమాదకరంగా విద్యుత్తు తీగలు

కళ్యాణదుర్గం మండలంలోని పాపంపల్లి ఎస్సీ కాలనీలోని ఓ నివాసంపై ప్రధాన 11కేవీ విద్యుత్తు తీగలు వెళ్లడంతో ఆయా ఇంటి వారు ఆందోళన చెందుతున్నారు. నివాసంలో ఉన్న వారు ఇంటి పైకి వెళ్లలేక పోతున్నారు. గాలులు, వర్షం వస్తే ఎక్కడ ఇంటికి తాకుతాయోనని భయం భయంగానే ఉంటున్నారు. దీనిని పక్కకు మార్చాలని అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోలేదని వాపోయారు. ఈ విషయమై విద్యుత్తు శాఖ గ్రామీణ ఏఈ రాఘవేంద్రను వివరణ కోరగా గ్రామానికి వెళ్లి పరిశీలించి, విద్యుత్తు తీగలు మార్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. **- న్యూస్‌టుడే, కళ్యాణదుర్గం గ్రామీణం**

లోపించిన పారిశుద్ధ్యం

పెన్నహోబిలం పరిసరాల్లో ఎక్కడ చూసినా చెత్తా చెదారం దర్శనం ఇస్తోంది. శని, ఆదివారాల్లో ఉమ్మడి జిల్లాతో పాటు కర్ణాటక ప్రాంతాల నుంచి భక్తులు అధికంగా వస్తుంటారు. అపరిశుభ్రత మధ్యనే వారు ఆ ప్రదేశాలను చూస్తున్నారు. ఎంపీడీవో రవిప్రసాద్‌ను వివరణ కోరగా అక్కడ పంచాయతీ అధికారులు పారిశుద్ధ్య చర్యలు చేపట్టేలా ఆదేశిస్తామని తెలిపారు. **- న్యూస్‌టుడే, ఉరవకొండ**

దాతృత్వం అభినందనీయం

రాయదుర్గం పట్టణం, న్యూస్‌టుడే: ఆస్పత్రిలో పరికరాలను ఉచితంగా అందివ్వడం అభినందనీయమని చిన్న పిల్లల వైద్యులు ఉమామహేశ్ తెలిపారు. సోమవారం స్థానిక ఆసుపత్రికి బెంగళూరుకు చెందిన క్రెడియ్ ఇండియా ఫౌండేషన్ సంస్థ రూ. 80 వేలు విలువ చేసే పరికరాలు ఉచితంగా అందించారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులను ఆస్పత్రి అభివృద్ధి కమిటీని సత్కరించారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు గంగాధరస్వామి, రామచంద్ర, నాగమహేశ్, బసవరాజు, పవన్, రమేశ్, ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ప్రమాదాల నివారణలో విద్యార్థినులు భాగం కావాలి

ఉరవకొండ, న్యూస్‌టుడే: రోడ్డు ప్రమాదాలు ఎన్నో కుటుంబాలను చిదిమేస్తున్నాయని, వాటి నివారణలో విద్యార్థినులు కీలకం కావాలని అనంతపురం ఎంవీఐ మనోహర్‌రెడ్డి, ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ షావలి పేర్కొన్నారు. సోమవారం రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా కళాశాలలో విద్యార్థినులకు అవగాహన కల్పించారు. వాహనదారులు ఒక సెకను పాటు చూపే నిర్లక్ష్యమే పెద్ద ప్రమాదాలకు కారణం అవుతోందన్నారు. వేగం కన్న ప్రాణం ముఖ్యం అనే విషయాన్ని అందరూ గుర్తించాలన్నారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న ఎంవీఐ మనోహర్‌రెడ్డి

అ వీ.. ఇ వీ.. అ న్నీ..

అనధికారికంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయొద్దు

కళ్యాణదుర్గం, న్యూస్‌టుడే: పట్టణంలో అనధికారికంగా ఎక్కడ పడితే అక్కడ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయవద్దని మున్సిపల్ కమిషనర్ వంశీకృష్ణ భార్గవ ప్రకటనలో తెలిపారు. రోడ్డు మార్జిన్లలో, రోడ్డుకు ఇరువైపులా ఏర్పాటు చేయడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. పలు చోట్ల అనధికారిక ఫ్లెక్సీలను గుర్తించామని పేర్కొన్నారు. వాటివల్ల జరిగే ప్రమాదాలకు వారే బాధ్యులు అవుతారని హెచ్చరించారు.

రాయితీ యూరియా పంపిణీ..

కుందుర్పి, న్యూస్‌టుడే: జంబుగుంపల గ్రామంలో స్థానిక రైతు సేవాకేంద్రంలో సోమవారం రైతులకు సబ్సిడీ యూరియా పంపిణీ చేశారు. జిల్లా తెదేపా ఆర్గనైజింగ్ కార్యదర్శి రవి, మండల తెదేపా ఎస్సీ సెల్ కన్వీనర్ హనుమంతరాయుడు ఆధ్వర్యంలో రైతులకు యూరియా పంపిణీ చేశారు. రైతులకు కావాల్సిన యూరియా, విత్తనాలు, వివిధ రకాల సబ్సిడీ ఎరువులను పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ సహాయకుడు వెంకటేష్ నాయక్, నాయకులు తిప్పేస్వామి, రవి, రఘు పాల్గొన్నారు.

పారిశుద్ధ్య సమస్యలు పరిష్కరించండి

కళ్యాణదుర్గం, న్యూస్‌టుడే: పట్టణంలో ఎక్కడా పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా అధికారులు, కార్మికులు సమన్వయంతో పని చేయాలని మున్సిపల్ ఛైర్‌పర్సన్ గౌతమిసోమశేఖర్ తెలిపారు. సోమవారం పారిశుద్ధ్య అధికారి అలీఖాన్, సచివాలయ పారిశుద్ధ్య, పర్యావరణ కార్యదర్శులు, కార్మికులతో ఛైర్‌పర్సన్ సమావేశం నిర్వహించారు. పట్టణంలోని 24వార్డుల్లో పారిశుద్ధ్య సమస్యలపై సమీక్షించారు. ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడమే ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు లక్ష్యం అని ఆయన అడుగుజాడల్లో నడుద్దామని పిలుపునిచ్చారు.

పశువుల వ్యాధులతో అప్రమత్తంగా ఉండాలి

కళ్యాణదుర్గం గ్రామీణం, న్యూస్‌టుడే: పశువులకు సోకే వ్యాధులతో పశుపోషకులు అప్రమత్తంగా ఉండాలని పశువైద్యాధికారి మంజునాథ్ అన్నారు. సోమవారం మండలంలోని బోయలపల్లి ఉచిత పశువైద్య శిబిరం నిర్వహించారు. పశువులు, గొర్రెలకు సోకే వ్యాధులు, వాటిని ఏవిధంగా గుర్తించాలి, తీసుకోవాల్సిన నివారణ చర్యలపై అవగాహన కల్పించారు. అనంతరం 140 పశువులకు నట్టల నివారణ మందులు తాగించి, 20 పశువులకు చికిత్సలు నిర్వహించినట్లు తెలిపారు.

నాటు సారా పట్టివేత

కంబదూరు: పోలీసులకు అందిన సమాచారం మేరకు ఎస్సై లోకేశ్ సిబ్బందితో కలిసి నాటు సారా స్థావరాలపై దాడులు నిర్వహించారు. సోమవారం మండల పరిధిలోని ఐపార్శపల్లి గ్రామ శివారుల్లో దాడులు జరిపి నలుగురు ముద్దాయిలను అరెస్టు చేసి, వారి వద్ద సుమారు 40లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి వారిని రిమాండ్‌కు పంపినట్లు ఎస్సై తెలిపారు.

‘గుంతను తవ్వి వదిలేస్తే ఎలా’

ఉరవకొండ, న్యూస్‌టుడే: కుళాయిల మరమ్మతు పేరుతో ఇళ్ల ఎదుట గుంతను తవ్వి వదిలేస్తే ఎలా అని ఎంపీడీవో రవిప్రసాద్ ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులను ప్రశ్నించారు. పట్టణంలోని పదోవార్డు వెంకటేశ్వరస్వామి ఆలయ సమీపంలో గుంతలో పడిన చిన్నారి ప్రాణాలతో బయటపడిన విషయం తెలిసిందే. సోమవారం సంఘటన స్థలాన్ని ఆయన ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈఈ ఐజయ్య, వారి సిబ్బందితో కలిసి పరిశీలించారు. భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం అవ్వకూడదని అన్నారు. అనంతరం గుంతను పూడ్పించారు. దీనిపై ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులకు తాఖీదులు జారీ చేస్తామని ఎంపీడీవో తెలిపారు.

గుంతను పూడ్పించిన ఎంపీడీవో రవిప్రసాద్, ఇతర అధికారులు

ప్రకటన

1. Vadde Ramu S/o వడ్డే హనుమన్న, D.No. 2-221, BC Colony, Kalyandurgam-515761. Doc. No. 558/2021, Survey No - 269-3B House - Ontimiddi **Boundaries: ఉత్తరం:** ఇదే సర్వేనెంబరులో ఈదినం వడ్డే శాంతమ్మకు విక్రయించిన బయలు స్థలం, **దక్షిణం:** ఇదే సర్వేనెంబరులో ఈదినం మేము వడ్డే అనంతమ్మకు విక్రయించిన బయలు స్థలం (రస్తా), **తూర్పు:** వెంకటేశులు జమీను, **పడమర:** పందిర్ల నారాయణ జమీను పై తెలిపిన వివరాలు గల ప్లాటును కళ్యాణదుర్గం శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్, కళ్యాణదుర్గం బ్రాంచ్ నందు తాకట్టు పెట్టడం జరుగుచున్నది. ఎవరికైనా అభ్యంతరాలు, తకరారులు ఉన్నచో ఈ ప్రకటన వెలువడిన రోజు నుండి 7 రోజుల లోపల కళ్యాణదుర్గం బ్రాంచ్ మేనేజరును సంప్రదించండి.

కె.మల్లికార్జున, అడ్వకేటు, కళ్యాణదుర్గం

జాతీయ కబడ్డీ శిక్షణ శిబిరానికి ఎంపిక

తాడిపత్రి, న్యూస్‌టుడే: రాష్ట్రస్థాయికబడ్డీ పోటీల్లో తాడిపత్రికి చెందిన విద్యార్థినులు ప్రతిభ చాటారు. స్థానిక సంజీవనగర్‌లో ఉన్న సాయిచైతన్య అకాడమీకి చెందిన గౌతమి, అర్షియా ఈ నెల 6న భీమవరంలో జరిగిన కబడ్డీ పోటీల్లో ప్రతిభ చాటినట్లు శిక్షకుడు లక్ష్మీనరసింహ తెలిపారు. ఫలితంగా 19వ తేదీన జాతీయ కబడ్డీ క్యాంపులో శిక్షణ తీసుకునేందుకు ఎంపికయ్యారని తెలిపారు. రాష్ట్రస్థాయిలో ప్రతిభ చాటి మొదటి స్థానంలో నిలిచిన విద్యార్థినులను ఉపాధ్యాయులు అభినందించారు.

బహిరంగ ప్రకటన

M/s. NTPC రిన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్, రిజిస్టర్డ్ ఆఫీసు NETRA బిల్డింగ్, ఇ-3, ఎకోటెక్-II, ఉద్యోగ్ విహార్, గౌతం బుద్ధ నగర్, గ్రేటర్ నోయిడా, ఉత్తర్‌ప్రదేశ్-201306 వారు ఎలక్ట్రికల్ లైన్స్ వేసేందుకు లేదా ఎలక్ట్రికల్ ప్లాంటును విద్యుత్తు ప్రసరణ కొరకు లేదా సరిగా పనుల సమన్వయం కొరకు అవసరమైన టెలిఫోనిక్ లేదా టెలిగ్రాఫిక్ కమ్యూనికేషన్స్ కొరకు ప్రభుత్వం కలిగిఉన్న, నెలకొల్పిన లేదా నిర్వహిస్తున్న టెలిగ్రాఫ్ కొరకు లేదా నెలకొల్పబోవు లేదా నిర్వహించబోవు టెలిగ్రాఫ్ లైన్లు మరియు స్తంభాలు వేయుటకు ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టం 1885 కింద టెలిగ్రాఫిక్ అథారిటీ వారు కలిగి ఉన్న ఎలక్ట్రిసిటీ చట్టం 2003 సెక్షను 164 ప్రకారం గల అధికారాలను తనకు ఆపాదించాల్సిందిగా భారత ప్రభుత్వానికి దరఖాస్తు చేయాలని భావిస్తున్నారు. మరియు సర్వే, నిర్మాణం, అమర్పు, తనిఖీ, ఎరక్షన్ మరియు ఇతర పనులు ఆ తరువాత ప్రారంభం, ఆపరేషన్, నిర్వహణ మరియు ఇతర పనులను కూడా ఈ దిగువ ట్రాన్స్‌మిషన్ పథకాల కొరకు చేస్తారు.

ట్రాన్స్‌మిషన్ స్కీం పేరు: NTPC REL Anantapuram - II 400KV S/C ట్రాన్స్‌మిషన్ లైన్

మెసర్స్ ఎన్‌టిపిసి రిన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ యొక్క రిజనరేషన్ పూలింగ్ స్టేషన్ (గ్రామదాట్ల గ్రామం, రాయదుర్గ్ తహిసీల్, అనంతపూర్ జిల్లా, ఆంధ్రప్రదేశ్ వద్ద జనరేషన్ స్విచ్‌యార్డ్ ఉన్నది) - అనంతపురం-II PS (ISTS S/s) 400 KV S/c line on D/c Towers (లైను పొడవు సుమారుగా 15 కి.మీటర్లు)

పై ట్రాన్స్మిషన్ ప్రాజెక్టు ఇంతకుమునుపే భారత ప్రభుత్వంచే మినిస్ట్రీ ఆఫ్ పవర్ ద్వారా లెటర్ నం. 25-17/110/2025-పిజి తేది 01.12.2025 ద్వారా విద్యుత్ చట్టం 2003 సెక్షను 68(1) కింద ఆమోదించబడింది.

ఈ స్కీం కింద వేయబోవు ట్రాన్స్‌మిషన్ లైన్స్ దిగువ గ్రామాలు, పట్టణాలు మరియు నగరాల ద్వారా, పైన మరియు చుట్టుపక్కల మరియు మధ్య ఉంటాయి.

క్ర.సం.	గ్రామం	తహిసీల్	జిల్లా
1	మురడి	డి.హీరేహాళ్	అనంతపురం
2	దొడ్డగట్ట	డి.హీరేహాళ్	అనంతపురం
3	కాదలూరు	డి.హీరేహాళ్	అనంతపురం
4	ఏళంజి	బొమ్మనహాల్	అనంతపురం
5	కొలగానహళ్లి	బొమ్మనహాల్	అనంతపురం

రూట్ అలైన్‌మెంట్ కాపీ దిగువ సంతకందారు కార్యాలయంలో ఉంది. ఈ నోటీసు ప్రచురించబడిన తేదీ నుంచి రెండు నెలల్లోగా ప్రతిపాదిత ట్రాన్స్‌మిషన్ సిస్టమ్ పై తమ గమనికలు/ ప్రాతినిధ్యాలను దిగువసంతకందారు కార్యాలయానికి 28-02-2026 (తేది)లోగా అందచేయాల్సిందిగా సాధారణ ప్రజలకు ఇందుమూలముగా నోటీసు ఇవ్వబడుతున్నది. అదనపు వివరాలు మరియు స్పష్టీకరణలకు దయచేసి సంప్రదించండి.

పేరు: **శ్రీ కె.రామమోహన్,** హోదా: డిప్యూటి జనరల్‌మేనేజర్,
ఆఫీసు చిరునామా: ఫ్లాట్ నం.205, పద్మజ మీనాక్షి అపార్ట్‌మెంట్స్, ఆజాద్‌నగర్,
కల్యాణ్‌దుర్గ్ బైపాస్ దగ్గర, అనంతపూర్-515004. ఇ-మెయిల్ అడ్రస్సు: krmohan@ntpc.co.in
ఫోన్ నం./ఫ్యాక్స్ నం. +91 94458 64804 / 79044 24162

నగరవనం.. సుందరీకరణం

● దుర్గంలో త్వరలో ప్రారంభంకానున్న ఉద్యానం

కళ్యాణదుర్గం గ్రామీణం, న్యూస్‌టుడే: పట్టణంలోని బళ్లారి రోడ్డులో అటవీశాఖకు సంబంధించిన ప్రాంతంలో నగరవనం అందుబాటులోకి రాబోతోంది. 378ఎకరాల్లో రూ. 2కోట్లతో పనులు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు దాదాపుగా రూ. 1.40 కోట్లతో పనులు పూర్తి అయ్యాయి. మరో రూ. 60లక్షలు నిధులు వచ్చాయని అధికారులు స్పష్టం చేశారు. దీంతో ఈ ప్రాంతం సుందరీకరణ నగరవనంగా రూపుదిద్దుకోబోతుంది.

ఎక్కడంటే..

● బళ్లారి రోడ్డులో ప్రధాన ముఖద్వారం ఆకర్షణీయంగా నిర్మించారు. నగరవనంలో 500మీటర్ల ఎత్తుతో రాళ్లతో ప్రవేశ తోరణం, శుద్ధజల ప్లాంట్, రెండు పగొడాలు, ఐదు నీటి కుంటలు, మూడు కిలోమీటర్ల మేర కంచె, చిన్నారుల ఆట వస్తువులు, జిమ్ము పరికరాలు, 600మీటర్ల నల్లరాతి చప్పళ్లు వంటివి ఏర్పాటు చేశారు. అలాగే పలు రకాల చెట్లు, పార్కులో గడ్డి వంటి అందంగా చేశారు. ప్రకృతి ప్రేమికులకు సౌకర్యాలు ఉండే విధంగా ఏర్పాటు చేస్తున్నారు.

నగరవనంలో ఏర్పాటు చేసిన శుద్ధజల ప్లాంటు

● ఈ విషయమై అటవీశాఖ రేంజర్ రామచంద్రుడును వివరణ కోరగా చిన్న చిన్న పనులు పూర్తి కావోస్తున్నాయి. ప్రజలకు ఆహ్లాద వాతావరణం కోసం సౌకర్యాలు కల్పించాం. ఉన్నతాధికారులు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే నగరవనం ప్రారంభిస్తామని తెలిపారు.

బావిలో పడి యువకుడి మృతి

కుందుర్పి, న్యూస్‌టుడే: మండలంలోని బెస్తరపల్లి గ్రామంలో వడ్డె రవికుమార్(33) మతిస్థిమితం లేక గ్రామ సమీపంలోని ఓ వ్యవసాయ బావిలోపడి మృతి చెందిన ఘటన సోమవారం వెలుగు చూసింది. గ్రామానికి చెందిన అక్కమ్మ కుమారుడు రవికుమార్. గత కొన్ని నెలలుగా మతిస్థిమితం కోల్పోయినట్లు తెలిపారు. ఐదు రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. సోమవారం గ్రామ బస్టాండు సమీపంలోని ఓ వ్యవసాయ బావిలోంచి దుర్వాసన రావడంతో గ్రామస్థులు వెళ్లి గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై మహేష్ తెలిపారు.

ద్విచక్ర వాహనం చోరీ

ఉరవకొండ, న్యూస్‌టుడే: ఉరవకొండ పట్టణంలో పోలీస్‌స్టేషన్ ఎదురుగా ఉన్న స్వాతి భవన సముదాయం వద్ద ఆదివారం సాయంత్రం ద్విచక్ర వాహనం చోరీకి గురైంది. చోరీ చేయడం సీసీ కెమెరాల్లో స్పష్టంగా నమోదు అయ్యింది. ఈ వీడియోలు సోమవారం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. దొంగ నడుచుకుంటూ వచ్చి మెల్లగా స్టార్ట్ చేసుకొని వెళ్లిపోయాడు. ఆ వాహనం తనదేనని వ్యాసాపురం గ్రామానికి చెందిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

విద్యుత్తు మోటారు, సామగ్రి అపహరణ

కణేకల్లు, న్యూస్‌టుడే : బెణికల్లు, 43ఉడేగోళం గ్రామ పొలాల పరిధిలో విద్యుత్తు మోటార్లతో పాటు రెండు స్టార్టర్ పెట్టెలు సోమవారం చోరీకి గురైనట్లు బాధితులు తెలిపారు. యర్రగుంట గ్రామానికి చెందిన రైతు రాజశేఖర్‌రెడ్డి పొలంలో మోటారు, కణేకల్లుకు చెందిన జేకే జిలాన్, వన్నూరుస్వామిలకు చెందిన పొలాల్లో స్టార్టర్ పెట్టెలలోని సామగ్రిని దుండగులు చోరీ చేశారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

(c) eenadu

గుంతకల్లు

•గుంతకల్లు •శింగనమల •తాడిపత్రి

బాధితులకు చెక్కులు అందజేస్తున్న ఎమ్మెల్యే శ్రావణిశ్రీ

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ

బుక్కరాయసముద్రం, గార్లదిన్నె గ్రామీణం, న్యూస్‌టుడే: శింగనమల నియోజకవర్గంలో వివిధ అనారోగ్య కారణాలతో చికిత్స పొందుతున్న లబ్ధిదారులకు ఎమ్మెల్యే శ్రావణిశ్రీ ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ చేశారు. నియోజకవర్గంలో ఆరు మండలాలకు చెందిన 31 మంది లబ్ధిదారులకు రూ. 41.3 లక్షల విలువైన చెక్కులు అందించారు. ఆమె మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతున్న బాధితులకు ముఖ్యమంత్రి సహాయనిధి ఆపదలో ఆదుకునే సంజీవనిలా మారిందన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న బాధితులు దరఖాస్తు చేసుకుంటే వెంటనే సహాయం అందేలా చర్యలు తీసుకుంటానన్నారు

జాతీయ కబడ్డీ శిక్షణ శిబిరానికి ఎంపిక

గౌతమి, అర్షియా

తాడిపత్రి, న్యూస్‌టుడే: రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో తాడిపత్రికి చెందిన విద్యార్థినులు ప్రతిభ చాటారు. స్థానిక సంజీవనగర్‌లో ఉన్న సాయిచైతన్య అకాడమీకి చెందిన గౌతమి, అర్షియా ఈ నెల 6న భీమవరంలో జరిగిన కబడ్డీ పోటీల్లో ప్రతిభ చాటినట్లు శిక్షకుడు లక్ష్మీనరసింహా తెలిపారు. ఫలితంగా 19వ తేదీన జాతీయ కబడ్డీ క్యాంపులో శిక్షణ తీసుకునేందుకు ఎంపికయ్యారని తెలిపారు. రాష్ట్రస్థాయిలో ప్రతిభ చాటి మొదటి స్థానంలో నిలిచిన విద్యార్థినులను ఉపాధ్యాయులు అభినందించారు.

వైభవంగా అంకాలమ్మ, కుంటెమ్మ రథోత్సవం

ఉత్సవంలో పాల్గొన్న భక్తులు

పామిడి, న్యూస్‌టుడే: పామిడి పట్టణంలోని కొండూరు రోడ్డు సమీపంలో వెలసిన అంకాలమ్మ, కుంటెమ్మ రథోత్సవాన్ని సోమవారం వైభవంగా నిర్వహించారు. వేకువజామున నుంచి భక్తులు అమ్మవార్లని భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. అమ్మవార్లను పూలతో అలంకరించి రథంపై ఉంచి ఊరేగింపు చేపట్టారు. సంగీత, డప్పు వాయిద్యాల మధ్య గొరవయ్యలు చేసిన నృత్యం ఆకట్టుకుంది.

వీరభద్రస్వామికి మాఘమాస పూజలు

పెద్దవడుగూరు: పెద్దవడుగూరు సమీపంలో వెలసిన వీరభద్రస్వామి ఆలయంలో సోమవారం మాఘమాస పూజలు ఘనంగా నిర్వహించారు. స్వామి మూలవిరాట్‌ను పూలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. ఏటా నిర్వహించే మాఘమాస పూజలను ఎంతో వైభవంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన సదుపాయం కల్పించారు.

రైల్వే కాలనీలు.. సమస్యల కూపాలు

అరవింద్‌నగర్‌లో ప్రధాన రోడ్డులో పాడైపోయిన కల్వర్టు

గుంతకల్లు, న్యూస్‌టుడే: గుంతకల్లులోని రైల్వే ఉద్యోగులు, కార్మికులు నివాసం ఉండే క్వార్టర్లు, కాలనీల ప్రజలు పలు సమస్యలతో సతమతమవుతున్నారు. కొన్ని క్వార్టర్లు శిథిలావస్థకు చేరాయి. అయినా కొత్తవాటి నిర్మాణం చేపట్టడంలేదు. రహదారులు, పారిశుద్ధ్యం సరిగా లేక ఉద్యోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అనేక సమస్యలతో రైల్వే కాలనీలు ప్రస్తుతం అధ్వానంగా మారాయి. మౌలిక వసతులు మెరుగుపరచాలని కాలనీవాసులు కోరుతున్నారు.

★ కాలనీలు : అరవింద్‌నగర్, ప్రభాత్‌నగర్, ట్విన్‌లైన్, హనుమాన్‌నగర్
★ క్వార్టర్లు : 1010
★ ఉద్యోగులు, కుటుంబ సభ్యులు : 2800

★ కాలనీల్లోని తారురోడ్లు పాడైపోయి మట్టిరోడ్లుగా మారాయి. రోడ్లలోని కల్వర్టులు శిథిలమయ్యాయి. కాలంచెల్లిన క్వార్టర్లను తొలగించినా వాటి స్థానంలో కొత్తవాటిని నిర్మించలేదు. ప్రస్తుతం 80శాతం కాలంచెల్లినవే అయినా గత్యంతరంలేక ఉద్యోగులు వీటిలోనే ఉంటున్నారు. కొన్ని రహదారుల వెంట ముళ్లపొదలు పెరిగిపోయాయి. దీంతో విషపురుగులు సంచరిస్తున్నాయని నివాసితులు వాపోతున్నారు. పారిశుద్ధ్యం కూడా అంతంత మాత్రమే. క్వార్టర్ల పైకప్పులు దెబ్బతినడంతో వర్షం పడినప్పుడు లీకవుతున్నాయి.

★ ప్రభాత్‌నగర్, డీఆర్‌ఎం కార్యాలయం మీదుగా గుంతకల్లు పట్టణంలోకి వెళ్లే తారురోడ్డు పూర్తిగా శిథిలమైపోయింది. ఈ రోడ్డులో వాహనాల్లో వెళ్లాలంటే ఉద్యోగులు భయపడుతున్నారు. రైల్వే యూనిఫారాలను కుట్టే కేంద్రం మూలనపడింది. ఇక ఉద్యోగులు విధుల్లోకి వెళ్లిన సమయంలో పిల్లలను ఉంచే సెంటర్ కూడా మూతపడింది.

● అరవింద్ నగర్, ఆదర్శకాలనీల్లో తాగునీటి పైపులైన్ల కోసం తవ్విన గుంతలకు మరమ్మతులు చేయకుండా వదలేయడంతో ఉద్యోగులు, కుటుంబ సభ్యులు రాకపోకలు సాగించడానికి అవస్థలు పడుతున్నారు. ప్రధాన రోడ్లలో తవ్విన గుంతల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పటికైనా రైల్వే అధికారులు కాలనీల్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని నివాసితులు కోరుతున్నారు. ఈ విషయంగా సంబంధిత రైల్వే అధికారులను అడగగా నిధుల లభ్యతను బట్టి అభివృద్ధి పనులు చేస్తున్నామని అన్నారు. కొత్త క్వార్టర్లను మంజూరు చేయాలని ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపామని వివరించారు. రోడ్ల మరమ్మతుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. ●

మేమున్నాం.... మీకు తోడుగా

గుంతకల్లు పట్టణం: 80085 73072
తాడిపత్రి: 79950 67001
శింగనమల: 8008612342

సమస్య: గుంతకల్లులో మస్తాన్‌పేట, బేయేర్షాబ్ చర్చి ఏరియాలో కుక్కల బెడద ఎక్కువగా ఉంది. చిన్నపిల్లల వెంట పడుతున్నాయి. మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలి. **- రహీమ్**
సమాధానం: శునకాలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు జరుగుతున్నాయి. కాలనీల వారిగా షెడ్యూల్ ప్రకారం నిర్వహిస్తున్నాం.
సమస్య: గుత్తిరోడ్డులో కూరగాయల మార్కెట్ వద్ద రహదారిలో చెత్త కుప్పలు వేశారు. చెత్తను తొలగించాలి. **- వెంకటేశులు**
సమాధానం: చెత్తను శుభ్రం చేయించడానికి చర్యలు తీసుకుంటాం.
పై ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినవారు
- వేణుగోపాల్‌రెడ్డి, శానిటరీ ఇన్‌స్పెక్టర్, గుంతకల్లు, పురపాలక సంఘం
– న్యూస్‌టుడే, గుంతకల్లు పట్టణం

ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుకు వినతి

గార్లదిన్నె, న్యూస్‌టుడే: తెదేపా వ్యవస్థాపకుడు మాజీ సీఎం నందమూరి తారకరామారావు విగ్రహం ఏర్పాటుకు స్థలాన్ని కేటాయించాలని తెదేపా నాయకులు ఉపతహసీల్దారు, ఇంఛార్జి ఎంపీడీవోను కోరారు. సోమవారం గార్లదిన్నెలోని తహసీల్దారు కార్యాలయంలో ఉపతహసీల్దారు మల్లికార్జున, ఇన్‌ఛార్జి ఎంపీడీవో వేణుగోపాల్‌కు తెదేపా నాయకులు గుర్రం ఆదినారాయణ, కొండమీద రాయుడు, విజయలక్ష్మీ, కదిరెప్ప తదితరులు వినతి పత్రం సమర్పించారు. అలాగే తెదేపా భవననిర్మాణానికి స్థలాన్ని కేటాయించాలని వారు కోరారు.

చెత్త సేకరణపై శిక్షణ

నార్పల న్యూస్‌టుడే: నార్పల మండలం బొందలవాడ గ్రామంలో సుప్రీం ఎల్‌టీసీలో సోమవారం ఇంటింటి చెత్త సేకరణపై మూడు రోజుల రెసిడెన్షియల్ ట్రైనింగ్ ప్రారంభించారు. జిల్లాలోని 50 మంది డిప్యూటీ ఎంపీడీవోలు, పంచాయతీ అభివృద్ధి అధికారులకు గ్రామంలో జరుగుతున్న ఇంటింటి చెత్త సేకరణపై అవగాహన కల్పించనున్నారు. గ్రామాన్ని ఈ స్థాయికి తీసుకురావడంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజల శ్రమ ఉందని ఎంపీడీవో మమతాదేవి తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్రపరిశీలకుడు అమర్నాథ్‌రెడ్డి, నిర్వాహకులు సౌజన్యకుమారి, ఉపసర్పంచి ఆలం వెంకటనరసానాయుడు, ఉపఎంపీడీవో శ్యామల, పలువురు సిబ్బంది పాల్గొన్నారు.

రైతు సేవాకేంద్రంలో చోరీ

గార్లదిన్నె, న్యూస్‌టుడే: మండలంలోని కల్లూరు అగ్రహారం రైతుసేవాకేంద్రంలో టెలివిజన్ చోరీ అయ్యిందని మండల వ్యవసాయాధికారి సోమశేఖర్ తెలిపారు. రైతు సేవాకేంద్రంలో ఆదివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు తలుపులకు వేసిన తాళం పగలగొట్టి 43ఇంచుల టీవీని ఎత్తుకెళ్లారని సిబ్బంది సోమవారం పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

★ **ఆరోగ్య ఉపకేంద్రంలో...** ఇదే కార్యాలయం సమీపంలో ఉన్న ఆరోగ్య ఉపకేంద్రంలో కూడా గుర్తుతెలియని వ్యక్తులు కిటికీలకు అమర్చిన జాలరీ తీసి కేంద్రంలో ఉన్న కొన్ని వస్తువులను చెల్లాచెదురుగా పడేశారు. సోమవారం ఉదయం స్థానిక వైద్య సిబ్బంది ఉపకేంద్రం తలుపులు తీసి చూడగా వస్తువులు కిందపడిన విషయాన్ని వైద్యాధికారి దృష్టికి తీసుకెళ్లారు. గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి యత్నించారని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై విచారణ చేపట్టినట్లు ఎస్సై గౌస్‌బాషా తెలిపారు.

పోలీసుల అదుపులో సెల్‌ఫోన్ దొంగలు

ఎర్రగుంట్ల: వైఎస్సార్ కడప జిల్లా ఎర్రగుంట్ల రైల్వే స్టేషన్ సమీపంలో ఇద్దరు అంతర్రాష్ట్ర సెల్‌ఫోన్ దొంగలను అరెస్టు చేసినట్లు సోమవారం జీఆర్పీ ఎస్సై భాస్కర్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఎర్రగుంట్ల జీఆర్పీ స్టేషన్‌లో వివరాలు వెల్లడించారు. గుంటూరు జిల్లా నందులపేటకు చెందిన చుక్కా నాగగోపిచంద్, నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం బ్రహ్మణపల్లికి చెందిన యర్రంరెడ్డి వెంకటసుబ్బయ్యలు ఎర్రగుంట్ల రైల్వేస్టేషన్‌లో అనుమానాస్పదంగా తిరుగుతుండగా వారిని అరెస్టు చేసి విచారించారు. వీరు కొన్నిరోజులుగా ఎర్రగుంట్ల, తిరుపతి, గుత్తి, తదితర రైల్వేస్టేషన్లలో చరవాణులు దొంగలించి వాటిని అమ్ముకుని జీవనం సాగిస్తున్నట్లు దర్యాప్తులో తేలిందన్నారు. వారి వద్ద నుంచి 11 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కార్యక్రమంలో ఆర్పీఎఫ్ ఎస్సై గోవిందప్ప, సిబ్బంది పాల్గొన్నారు.

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

మహిళా సంఘాల సభ్యులకు చెక్కును అందజేస్తున్న గుమ్మనూరు ఈశ్వర్

పామిడి: ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని పామిడి, గుత్తి మండలాల బాధ్యుడు గుమ్మనూరు ఈశ్వర్ పేర్కొన్నారు. సోమవారం పామిడి పట్టణంలో జ్యోతి మండల సమాఖ్య ఆధ్వర్యంలో జెండర్ రిసోర్స్ సెంటర్, ఎమ్మార్వో కార్యాలయం పక్కన ఉన్న గోడౌన్‌లో కందుల కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ మహిళా సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం అనేక పథకాలను తీసుకొచ్చిందన్నారు. రిసోర్స్ సెంటర్‌ను ప్రారంభించిన అనంతరం 635 సంఘాలకు రూ. 37కోట్ల 32లక్షల చెక్కును మహిళా సంఘాల సభ్యులకు అందించారు. ఈ కార్యక్రమంలో పామిడి పట్టణ, మండల కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

పూర్తి కావొచ్చిన ఉర్దూ ఆశ్రమ పాఠశాల పనులు

గుంతకల్లు, న్యూస్‌టుడే: గుంతకల్లు పట్టణంలో రూ. 18 కోట్లతో చేపట్టిన ప్రభుత్వ ఉర్దూ బాలబాలికల ఆశ్రమ పాఠశాల భవనాల నిర్మాణం పనులు పూర్తికావచ్చాయి. పనులను గత వైకాపా ప్రభుత్వం నిలిపేయగా తరువాత వచ్చిన కూటమి ప్రభుత్వం పనులను వేగవంతం చేసింది. తరగతి గదులు, వసతిగదులు, కార్యాలయం భవనాల పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఇక్కడ 500 మంది వరకు మైనార్టీల పిల్లలే కాకుండా ఇతర కులాలకు చెందిన వారు కూడా చదువుకోవడానికి ప్రభుత్వం సౌకర్యాలు కల్పిస్తోంది.

పెండింగ్ బకాయిలు చెల్లించాలి : ఏపీటీఎఫ్

మున్సిపల్ కమిషనర్ శివరామకృష్ణకు వినతి పత్రం అందజేస్తున్న రఘురామిరెడ్డి

తాడిపత్రి, న్యూస్‌టుడే: సాంకేతిక లోపాలతో పెండింగ్‌లో ఉన్న భత్యాలను వెంటనే చెల్లించాలని ఏపీటీఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక మున్సిపల్ కమిషనర్ శివరామకృష్ణకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏపీటీఎఫ్ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతూ సాంకేతిక లోపాలతో డీఏలు రాకపోవడంతో ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అలాగే సీఎఫ్‌ఎంఎస్‌లో పెండింగ్‌లో ఉన్న బిల్లులు, ఉపాధ్యాయుల న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు ఉపేంద్ర, జయచంద్ర, రాధాకృష్ణ, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

నేడు గుంతకల్లు డివిజన్‌లో రైల్వే జీఎం తనిఖీలు

గుంతకల్లు: దక్షిణమధ్య రైల్వే సికింద్రాబాదు జోనల్ జనరల్ మేనేజరు సంజయ్‌కుమార్ శ్రీవాస్తవ మంగళవారం గుంతకల్లు డివిజన్‌లో పర్యటించనున్నారు. దీంతో అధికారులు రైల్వేస్టేషన్లు, సిగ్నలింగ్ క్యాబిన్‌లను తీర్చిదిద్దడంలో నిమగ్నమయ్యారు. జనరల్ మేనేజరు బళ్లారి - గుంతకల్లు, గుంతకల్లు - డోన్, డోన్ - నంద్యాల సెక్షన్‌లోని రైల్వేస్టేషన్లు, స్టేషన్లలోని యార్డులు, సిగ్నలింగ్‌కు చెందిన క్యాబిన్‌లను తనిఖీ చేస్తారని అధికారులు చెప్పారు.

అనుమతులు లేకుండా స్తంభాలు ఏర్పాటు చేయొద్దు

చెన్నంపల్లిలో స్తంభాల ఏర్పాటు పనులు అడ్డుకుంటున్న స్థానికులు

బుక్కరాయసముద్రం, న్యూస్‌టుడే: చెన్నంపల్లి గ్రామంలో అనుమతులు లేకుండా మెగా కంపెనీ ఏర్పాటు చేస్తున్న విద్యుత్తు స్తంభాల ఏర్పాటు పనులను సోమవారం చెన్నంపల్లి ప్రజలు, సర్పంచు మల్లికార్జున అడ్డుకున్నారు. చెన్నంపల్లి గ్రామ శివారులో మెగా కంపెనీ 50 ఎకరాల విస్తీర్ణంలో సోలార్ ప్రాజెక్టు ఏర్పాటు చేసింది. ఇక్కడి నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్తును తరలించడానికి కంపెనీ గ్రామం మధ్యలో నుంచి స్తంభాలు ఏర్పాటు చేస్తోంది. దీంతో సర్పంచు మల్లికార్జున పంచాయతీ అనుమతులు లేకుండా ఎలా స్తంభాలు ఏర్పాటు చేస్తారని మండిపడ్డారు. గ్రామ వీధులు ఇరుకుగా ఉన్నాయని, స్తంభాలు ఏర్పాటు చేస్తే వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవడంతో పాటు, విద్యుత్తు ప్రమాదాలు జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. స్తంభాలు ఏర్పాటుకు అనుమతులు ఉన్నాయా అని గ్రామస్థులు ప్రశ్నించగా కంపెనీ ప్రతినిధులు ఏమీ చూపించలేదు. అనుమతులు పొందే వరకు పనులు నిలిపేయాలని గ్రామస్థులు కోరారు. దీంతో కంపెనీ ప్రతినిధులు పనులు నిలిపేశారు.

పంట నష్టపోతున్నా.. న్యాయం చేయండి

గుంతకల్లు పట్టణం, న్యూస్‌టుడే: పిల్లకాలువ నుంచి నీళ్లు పొలంలోకి వస్తుండటంతో పూర్తిగా పంట నష్టపోతున్నాను, న్యాయం చేయాలని కసాపురం గ్రామానికి చెందిన రైతు అబ్దుల్ సలామ్ సోమవారం గుంతకల్లు తహసీల్దార్ కార్యాలయంలో ఉపతహసీల్దార్ నారాయణస్వామికి అర్జీ అందజేశారు. గ్రామంలో 6.69 ఎకరాల భూమి ఉందని, ఐదు ఎకరాల భూమిలోకి పిల్లకాలువ కృష్ణాజలాలు వచ్చి పంటనష్టపోతున్నానని ఎనిమిదేళ్లగా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా అధికారులు సమస్యను పరిష్కరించటం లేదని తెలిపారు. ఉపతహసీల్దార్ రైతు సమస్యను ఇరిగేషన్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోండి

గార్లదిన్నె, న్యూస్‌టుడే: గార్లదిన్నె, కల్లూరు, ఎగువలపల్లి సమీపంలోని జాతీయ రహదారి పక్కనే ఉన్న డాబా హోటళ్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సోమవారం ఆయా యజమానులకు సీఐ కౌలుట్లయ్య, ఎస్సై గౌస్‌బాషా సూచించారు. ఇవి ఏర్పాటు చేయడం వల్ల యువత మద్యం సేవించకుండ అప్రమత్తం అవుతారన్నారు. ఇదే విధంగా జాతీయ రహదారిలో తరచూ జరుగుతున్న ప్రమాదాలను నివారించేందుకు ముందు జాగ్రత్తగా ప్రమాద సూచికలు కూడా ఏర్పాటు చేస్తామన్నారు.

అక్కదేవతల ఆలయ వార్షికోత్సవం

తాడిపత్రి: తాడిపత్రిలోని నందలపాడులో సోమవారం అక్కదేవతల ఆలయ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి అలంకరించారు. అనంతరం అమ్మవార్లను మేళతాళాల మధ్య పుర వీధుల్లో ఘనంగా ఊరేగించారు. భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

పెరిగిన ధరలు.. తమలపాకు రైతులకు ఊరట

క్రిష్టిపాడులో మార్కెట్‌కు తరలించేందుకు సిద్ధం చేస్తూ..

పెద్దవడుగూరు, న్యూస్‌టుడే: ఇన్నాళ్లు నిరుత్సాహపరిచిన తమలపాకు ధరలు ప్రస్తుతం పెరగడంతో రైతులకు ఊరట లభిస్తోంది. మండలంలోని క్రిష్టిపాడులో అధిక విస్తీర్ణంలో రైతులు తమలపాకు తోటలను సాగుచేస్తున్నారు. కొందరు రైతులు రూ. 25వేల నుంచి రూ. 30వేల వరకు కౌలుకు తీసుకుని సాగు చేసి ఆదాయం పొందుతున్నారు. గ్రామంలో బోర్లకింద సాగుచేశారు. కొన్నేళ్లుగా ధరలు పతనం కావడంతో చాలామంది రైతులు పంటలను వదిలేశారు. అలాగే సాగుచేసిన కొందరు రైతులు ప్రస్తుతం పెరిగిన ధరలతో ఆదాయాన్ని ఆర్జిస్తూ, ఆనందం వ్యక్తంచేస్తున్నారు. ప్రస్తుతం పెరిగిన ధరల్లో 30కట్టల ఆకుల గంప రూ. 1,000 వరకు పలుకుతోంది. ఇంతకు ముందు కనీసం రూ. 200 కూడా వచ్చేది కాదని, పెట్టిన పెట్టుబడి కూడా వచ్చేది కాదంటున్నారు కర్షకులు. కానీ ప్రస్తుతం ధరలు పెరగడంతో చాలా ఊరట కలుగుతోందని అంటున్నారు. ధరలు పెరిగినప్పటికీ దిగుబడులు పెద్దగా రావడంలేదని రైతులు నిరాశచెందుతున్నారు. ప్రస్తుతం ఉన్న ధరలతో కొంతవరకైనా ఊరట లభించిందని రైతులు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ధరల పెరుగుదలతో పెట్టుబడులు దక్కనున్నాయి

తమలపాకు పంటలకు ప్రస్తుతం ధరలు పెరగడం వల్ల పంటకు పెట్టిన పెట్టుబడులు దక్కనున్నాయి. ఎకరా రూ. 30వేలు చొప్పున కౌలు చెల్లించడమే కాకుండా పంటకు పెట్టుబడులు భారమయ్యేవి. ధరలు పెరుగుతాయని ఎంతో ఎదురుచూశాం. ప్రస్తుతం పెరిగాయి. ఫలితంగా పెట్టిన పెట్టుబడులను దక్కించుకునేందుకు అవకాశం ఏర్పడింది. **- అలీ, రైతు**

హత్యాయత్నం కేసులో నిందితుడి అరెస్టు

నిందితుడిని అరెస్టు చేసి వివరాలను తెలుపుతున్న సీఐ, ఎస్సైలు

గుత్తి, న్యూస్‌టుడే: గుత్తి మండలంలోని బేతాపల్లిలో ఈనెల 16న రామాంజనేయులును హత్యచేయాలని ఇంటిలో పెట్రోలుపోసి నిప్పు అంటించిన కేసులో నిందితుడు శ్రీనివాసులును పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. సీఐ రామారావు, ఎస్సైలు సురేశ్, అమీర్ ఖాన్ కేసు వివరాలను విలేకరుల సమావేశంలో తెలిపారు. గ్రామంలో రామాంజనేయులు తొండను పట్టుకుని పిల్లలతో ఆడిస్తూ శ్రీనివాసులపై వేయడంతో అది కరిచింది. దీంతో శ్రీనివాసులు పెట్రోలు కొనుగోలు చేసి రామాంజనేయులును హత్య చేయాలని ఇంటికి వెళ్లాడు. ఇంట్లోకి పెట్రోలు పోసి నిప్పు అంటించాడు. ఇది గమనించిన రామాంజనేయులు భార్య, కుమారుడు బయటకు పారిపోయి ప్రాణాలను దక్కించుకున్నారు. ఇంట్లోనే చదువుకుంటున్న కుమార్తె లక్ష్మి నిప్పు అంటుకుని తీవ్రంగా గాయపడి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు శ్రీనివాసులును అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.

ఏటీఎం కేసులో..

తాడిపత్రి, న్యూస్‌టుడే: జూదాలకు అలవాటు పడి ఏటీఎంలో చోరీకి యత్నించిన వ్యక్తిని తాడిపత్రి గ్రామీణ పోలీసులు అరెస్టు చేశారు. సీఐ శివగంగాధర్‌రెడ్డి మాట్లాడుతూ నంద్యాల జిల్లాలోని పరమటూరు గ్రామానికి చెందిన దుర్గానాయుడు కుటుంబంతో సహా అవుకు మండలం సుంకేసుల గ్రామంలో స్థిరపడ్డారు. క్రికెట్, ఆన్‌లైన్ బెట్టింగ్‌లు ఆడుతూ సుమారు రూ. లక్ష వరకు అప్పు చేశారు. దీంతో కుటుంబ సభ్యులు మందలించగా ఎలాగోలా డబ్బులు సంపాదించాలని తాడిపత్రికి వచ్చారని తెలిపారు. ఎవరూ లేని సమయం చూసి ఏటీఎంను పగలగొట్టి సొమ్మును కాజేసేందుకు ప్రయత్నించినట్లు తెలిపారు. దీంతో నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచగా రిమాండు విధించినట్లు తెలిపారు.

రీసర్వే సక్రమంగా నిర్వహించండి

గుంతకల్లు, న్యూస్‌టుడే: ప్రభుత్వం చేపట్టిన రైతుల భూముల రీసర్వే కార్యక్రమం సజావుగా జరిగేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని భాజపా నాయకులు అన్నారు. సోమవారం గుంతకల్లు ఆర్డీవో శ్రీనివాస్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. సర్వే సమయంలో రైతుల మధ్య వివాదాలు రాకుండా చూడాలని, పనులను సకాలంలో పూర్తిచేసి రైతులను ఆదుకోవాలని అన్నారు. కార్యక్రమంలో భాజపా పట్టణ అధ్యక్షుడు రమేశ్, నాయకులు మునిరాజు, నారాయణరెడ్డి, శివశంకర్, లక్ష్మి, సూర్యనారాయణ, మహేశ్, విజయలక్ష్మి, కృష్ణమూర్తి, రామాంజనేయులు పాల్గొన్నారు.

ప్రమాదకరంగా కల్వర్టు గుంత

గుంతకల్లు పట్టణం భాగ్యనగర్‌లో విజ్ఞాన్ పాఠశాల సమీపంలో రోడ్డులోని కల్వర్టుకు గండిపడింది. దీంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు అదుపుతప్పి అందులో పడి గాయపడుతున్నారు. ద్విచక్ర వాహనాల చక్రాలు గండిలో చిక్కుకుపోతున్నాయి. రాత్రి సమయంలో ఇది పాదచారులకు చాలా ప్రమాదకరంగా మారింది. మున్సిపల్ అధికారులు కల్వర్టుకు మరమ్మతులు చేసి ప్రమాదాలు జరుగకుండా చూడాలని కాలనీప్రజలు కోరుతున్నారు. – న్యూస్‌టుడే, గుంతకల్లు

నిరుపయోగంగా మరుగుదొడ్లు

పెద్దపప్పూరు మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో మరుగుదొడ్లు నిరుపయోగంగా మారాయి. నిర్వహణకు నోచుకోక శిథిలావస్థకు చేరాయి. దీంతో ప్రయాణికులు అత్యవసర సమయాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏళ్లుగా నిరుపయోగంగా ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదని ప్రయాణికులు వాపోతున్నారు. ఇప్పటికైనా సబంధిత అధికారులు మరుగుదొడ్లను వినియోగంలోకి తీసుకురావాలని కోరుతున్నారు. **- న్యూస్‌టుడే, పెద్దపప్పూరు**

గుంతకల్లు: ప్రశంసాపత్రాలు అందుకున్న విద్యార్థులు

వేమన పద్యాల పోటీలు

గుంతకల్లు, గుత్తి, న్యూస్‌టుడే: సమాజశ్రేయస్సుకోసం యోగివేమన రచించిన పద్యాలను విద్యార్థులు కంఠస్థం చేయాలని ఉపాధ్యాయులన్నారు. గుంతకల్లు మండలంలోని తిమ్మాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వేమన జయంతిని పురస్కరించుకుని సోమవారం విద్యార్థులకు వేమన పద్యాల పోటీలు నిర్వహించారు. అనంతపురంలోని వేమన ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన పోటీల్లో విద్యార్థులు చక్కగా పద్యాలు చెప్పారు. ఎంపికైన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు, వేమన పద్యాల పుస్తకాలను అందజేశారు. కార్యక్రమం ప్రధానోపాధ్యాయుడు నారాయణ రెడ్డి ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

గుత్తి: పెన్షనర్ల నివాళి

(c) eenadu

నియంత్రిక... ఎక్కడ?

రాప్తాడు మండలం పాలబావి గ్రామంలో అమర్చిన విద్యుత్తు నియంత్రిక కనిపించకుండా పిచ్చి మొక్కలు, ముళ్లచెట్లు పెరిగాయి. గాలి వీచినప్పుడు విద్యుత్తు తీగలకు ముళ్లకంపలు తాకుతుండడంతో తరచు సరఫరాలో అంతరాయం కలుగుతోంది. కంపచెట్లు తొలగించాలని సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని గ్రామస్థులు వాపోతున్నారు.

- న్యూస్‌టుడే, రాప్తాడు

అనంతపురం

• అనంతపురం • రాప్తాడు

ఆరోగ్యంపై శ్రద్ధ తప్పనిసరి

అనంత నగరపాలక, న్యూస్‌టుడే: ఉద్యోగులు పని ఒత్తిడి, ఇతర కారణాలతో ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో అశ్రద్ధ చేయకూడదని ఇన్‌ఛార్జి కలెక్టరు శివనారాయణ శర్మ సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో రెవెన్యూ, సర్వే ఉద్యోగులకు ప్రత్యేకంగా మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఆయన స్వయాన వైద్య పరీక్షలు చేయించుకున్నారు. తొలుత శిబిరాన్ని డీఎంహెచ్‌ఓ దేవి, పరిపాలనా అధికారి మల్లికార్జునరెడ్డి, ఎన్టీఆర్ వైద్య సేవ సమన్వయకర్త మల్లికార్జునరెడ్డితో కలిసి ప్రారంభించారు. మంగళవారం రోజున వైద్య సేవలు అందజేస్తారని, ఉద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రెవెన్యూ క్లినిక్‌కు మొదటి రోజు 200 మంది హాజరై వైద్య సేవలందుకోవడం ఆనందంగా ఉందన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా

శ్రీనివాస్‌నగర్ : 8008573000
మూడోరోడ్డు: 8008573002
ఆజాద్‌నగర్: 9652620265

సమస్య: పాతూరు ఉమానగర్‌లోని రేణుకా యల్లమ్మ గుడి వద్ద ప్రధాన రోడ్డుకు ఓవైపుగా పైఅంతస్తు నిర్మిస్తున్నారు. నిర్మాణ వ్యర్థాలను రోడ్డుపైనే పడేశారు. రాకపోకలకు ఇబ్బందిగా ఉంది. **-నాగరాజు, స్థానికుడు**

సమాధానం: క్షేత్రస్థాయిలో పరిశీలించి తగు చర్యలు తీసుకుంటాం.

సమస్య: నవోదయ కాలనీ దాటిన తర్వాత ప్రధాన రహదారి పక్కన అపరిశుభ్రంగా ఉంది. భరించలేని దుర్వాసన వస్తోంది. శుభ్రం చేయగలరు. **-ప్రభాకర్, స్థానికుడు**

సమాధానం: పారిశుద్ధ్య సిబ్బందిని పంపించి శుభ్రం చేయిస్తాం.

(పై ప్రశ్నలకు నగరపాలక ప్రజారోగ్య ఇన్‌ఛార్జి అధికారి నరసింహా సమాధానాలు చెప్పారు.) -న్యూస్‌టుడే, అశోక్‌నగర్

సమస్య: మండలంలోని తలుపూరు జడ్పీ ఉన్నత పాఠశాల ప్రహరీ పూర్తిగా దెబ్బతింది. పశువులు లోపలకి వస్తున్నాయి.

- రమేష్, గ్రామస్థుడు

సమస్య: సనప గ్రామంలోని ఎస్టీ కాలనీ ప్రాథమిక పాఠశాలలో మరుగుదొడ్లు అసంపూర్తిగా ఉన్నాయి. విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. **- శ్రీనివాస్, స్థానికుడు**

సమాధానం: తలుపూరు జడ్పీ ఉన్నత పాఠశాల ప్రహరీ నిర్మాణానికి ఉన్నతాధికారులకు నివేదిక పంపాం. నిధులొచ్చిన తర్వాత పనులు చేపడతాం. సనప ప్రాథమిక పాఠశాలలో మరుగుదొడ్లు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటాం. **-నరసింహారెడ్డి, ఎంఈవో, ఆత్మకూరు -న్యూస్‌టుడే, ఆత్మకూరు**

ఎండిన చెట్టు తొలగించారు

ఈనాడు కథనాలకు స్పందన

కమలానగర్, న్యూస్‌టుడే: జిల్లా కలెక్టర్ కార్యాలయ సమీపంలోని బుడ్డప్పనగర్‌లో ఓ భారీ వృక్షం ఎండిపోయింది. దాని కింద చిన్నారులు ఆటలు ఆడుతున్నారు. గాలి వీచినప్పుడు ఎండు కొమ్మలు కిందపడి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందంటూ ఈ నెల 18న **'ఎండిన చెట్టుతో ఎప్పటికైనా ముప్పే'** శీర్షికన ఈనాడులో కథనం ప్రచురించింది. స్పందించిన అధికారులు సోమవారం చెట్టును తొలగించడంతో స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.

ప్రమాద నివారణకు చర్యలు

చెన్నేకొత్తపల్లి, న్యూస్‌టుడే: చెన్నేకొత్తపల్లి ఆదర్శ పాఠశాలలో ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ వైరు తొలగింపునకు చర్యలు తీసుకున్నట్లు ఎంఈవో2 ప్రసూన్‌కుమార్ నాయుడు తెలిపారు. పాఠశాలలో అమర్చిన విద్యుత్తు వైరు అతుకులతో ఉండటంపై ఈనాడులో 'పిల్లలు అదిగో వైర్లు..జాగ్రత్త సుమా' శీర్షికన చిత్రకథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. స్పందించిన జిల్లా విద్యాధికారులు సమస్యను పరిష్కరించాలని ఎంఈఓలు మున్వర్ బాషా, ప్రసూన్ కుమార్ నాయుడును ఆదేశించారు. దీనిపై విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు.

తెరపై ఈనాడు

అనంతపురం(కమలానగర్), న్యూస్‌టుడే: గౌరి : **రాజాసాబ్**, గాయత్రి, తేజస్విని, నీలిమ: **అనగనగా ఒక రాజు**, శాంతి, సుధా, త్రివేణి: **మన శంకర వర ప్రసాద్**, ఎస్వీ సినిమా: **భర్త మహాశయులకు విజ్ఞప్తి**, తరంగిణి, గౌతమి: **నారీ నారీ నడుమ మురారి.**

నగరంలో నేడు

కమలానగర్, న్యూస్‌టుడే : ఈనాడు స్పోర్ట్స్ లీగ్-2025లో భాగంగా నేడు ఆర్డీటీ క్రీడా మైదానంలో ఈనాడు-ఈటీవీ ఆధ్వర్యంలో ప్రాంతీయ స్థాయి క్రికెట్ పోటీలు ప్రారంభం. నేటి నుంచి మూడు రోజుల పాటు పోటీలు జరుగుతాయి.

శివాలయంలో అన్నదానం

అనంత సాంస్కృతికం, న్యూస్‌టుడే: నగరంలోని మొదటి రోడ్డు శివాలయంలో శివ సేవకుల అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ కొనసాగుతోంది. శివ మాలధారుల కోసం దాతల సహకారంతో ఫిబ్రవరి 15 మహాశివరాత్రి వరకు మధ్యాహ్నం అన్నప్రసాదం, రాత్రి ఫలహారం వితరణ చేయనున్నట్లు సమితి నిర్వాహకుడు పొబ్బతి శ్రీనివాసులు తెలిపారు. రోజూ దాదాపు 500 మందికి అన్నదానం చేస్తున్నట్లు చెప్పారు. స్థానిక శ్రీగురురాజ బుక్‌స్టాల్ యజమాని మాకం సురేశ్‌గుప్తా, మాధవి దంపతులు సోమవారం అన్నదానానికి దాతలుగా వ్యవహరించారు. నిర్వాహకులతో పాటు ఆలయ కమిటీ ఛైర్మన్ అమిలినేని నరేంద్రచౌదరి, ఈవో నాగేంద్రుడు, దేవాదాయ శాఖ సిబ్బంది పరమేశ్వర, నవీన్, దాతల కుటుంబ సభ్యులు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.

వృద్ధులకు నిత్యావసరాల వితరణ

కమలానగర్, న్యూస్‌టుడే: హీరో వరుణ్‌తేజ్ పుట్టినరోజు పురస్కరించుకొని సోమవారం చిరంజీవి అభిమానులు కమలానగర్‌లోని వృద్ధాశ్రమానికి నిత్యావసరాలు, బియ్యం బస్తా అందజేశారు. మెగా కుటుంబం మంచి చిత్రాలు అందజేసి అందరికీ సంతోషం పంచిందన్నారు. చిరంజీవి స్ఫూర్తితో సామాజిక సేవా కార్యక్రమాలు చేయడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో అభిమానులు తేజరాయల్, చంద్రమౌళి, చలపతి, లక్ష్మీప్రసాద్, గోపాల్, హుసేన్ తదితరులు పాల్గొన్నారు.

తారు వేయరు.. దుమ్ము ఆగదు

అనంతపురం (అశోక్‌నగర్), న్యూస్‌టుడే: జాతీయ స్వచ్ఛత గాలి నిధులతో (నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్) నగరంలో ఉద్గారాల కాలుష్యాన్ని కొంతమేర తగ్గించాలన్నది లక్ష్యం. ప్రధాన ప్రాంతాల్లోని ప్రజలకు దుమ్ము, ధూళి ఇక్కట్లు తీర్చడంతో పాటు కాలుష్యరహితంగా ఉంచడానికి ఈ ఎన్‌క్యాప్ నిధులు వినియోగిస్తారు. అనంతపురం నగరంలో ఈ పథకం కింద రోడ్ల నిర్మాణం చేపట్టి నెలలవుతున్నా పూర్తి చేయకుండా మధ్యలోనే నిలిపేస్తున్నారు. వెట్‌మిక్స్ వేసి వదిలేయడంతో ఆయా రోడ్లపై వెళ్లాలంటే దుమ్ము రేగి రకరకాల అలర్జీ వ్యాధుల బారిన పడాల్సి వస్తోంది. మరోవైపు తారు వేయకుండా కంకరతో సరిపెట్టడంతో రాకపోకలకు అవస్థలు తప్పడం లేదు.

పథకం: **ఎన్‌క్యాప్**
ఐదేళ్లుగా మంజూరైన నిధులు: **16.24కోట్లు**
ఇప్పటివరకు ఖర్చు చేసింది: **8.80కోట్లు**
చేపట్టాల్సిన పనుల విలువ: **రూ.7.74కోట్లు**
వివిధ దశల్లో అసంపూర్తి పనులు: **7**

తారు వేయకుండా వదిలేసిన రాంనగర్-రుద్రంపేట రోడ్డు

నెల రోజులుగా తారు కోసం నిరీక్షణ

హౌసింగ్ బోర్డులో ఆగిన పనులతో రేగుతున్న దుమ్ము

నగరంలోని రాంనరేశ్ ఫంక్షన్ హాల్ నుంచి హౌసింగ్ బోర్డు ప్రధాన రోడ్డు ఏళ్లుగా నిర్మాణం చేపట్టకుండా వదిలేశారు. రూ.2కోట్ల ఎన్‌క్యాప్ నిధులతో గతేడాది సెప్టెంబరు 21న రోడ్డు మధ్యలో విభాగినులు, తారు రోడ్డు నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే నాలుగు నెలలవుతున్నా పనులు నత్తకే విసుగొచ్చేలా సాగుతున్నాయి. వెట్‌మిక్స్, ఇతరత్రా పనులు నెల రోజుల క్రితమే పూర్తవగా, తారు వేయకుండా అలాగే వదిలేశారు. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం కావడంతో ప్రజలు రాకపోకలకు నానా అవస్థలు పడుతున్నారు. వాహనాలు వెళ్లే సమయంలో దుమ్ము రేగుతోంది.

వెట్‌మిక్స్ వేసి.. ఆపేసి

రాంనగర్ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి ఉద్యానం, పాత ఆర్టీఓ కార్యాలయం, రుద్రంపేట బైపాస్ వరకు రూ.82 లక్షల ఎన్‌క్యాప్ నిధులతో రోడ్డు పనులకు గత డిసెంబరు 12న భూమిపూజ చేశారు. కొంత భాగం రోడ్డు విస్తరణతో పాటు ఇంకొంత డ్రైనేజీ నిర్మాణం, తారు రోడ్డు పనులు చేయాల్సి ఉంటుంది. గత వైకాపా ప్రభుత్వ హయాంలో అనేక మార్లు ప్రతిపాదనలతో సరిపెట్టడంతో తెదేపా కార్యాలయం మీదుగా వెళ్లే దారి మొత్తం గుంతలు పడి దారుణంగా మారింది. కూటమి సర్కారు పనులకు చొరవ చూపింది. గుత్తేదారులు వెట్‌మిక్స్ వేసి వదిలేశారు.

పీఎస్ హెచ్‌ఎంలకు ప్రాధాన్యమేదీ?

అనంతపురం విద్య, న్యూస్‌టుడే: ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులను పూర్తిగా పాలనకే పరిమితం చేయాలని గిరిజన ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గుజ్జల శివయ్య, డెగావత్ రవీంద్రనాథ్ డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 117 జీవో రద్దు చేసి, ఆదర్శ ప్రాథమిక పాఠశాలలు ఏర్పాటు చేసిందన్నారు. వాటిలో స్కూల్ అసిస్టెంట్లను పీఎస్ హెచ్‌ఎంలుగా నియమించిందన్నారు. తాజా ఉత్తర్వులు వారిని నిర్వీర్యం చేసేలా ఉన్నాయని వాపోయారు. వచ్చే బదిలీల్లో పీఎస్ హెచ్‌ఎంలను తిరిగి స్కూల్ అసిస్టెంట్లుగానే వెనక్కు పంపాలని కోరారు. ఆదర్శ ప్రాథమిక పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

ఆసుపత్రి వివాదంపై ఫిర్యాదు

అనంత నేరవార్తలు: నగరంలోని సాయినగర్ మూడో క్రాస్‌లోని పాత పావని ఆసుపత్రి ఆస్తి వివాదం నేపథ్యంలో శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా.. ఆసుపత్రిలోకి ఎవరూ ప్రవేశించకుండా నిషేధం విధించాలని కోరుతూ నగరానికి చెందిన మొగిలి హనుమంతరెడ్డి సోమవారం ఎస్పీ జగదీశ్‌కు ఫిర్యాదు చేశారు. భాగస్వాముల నడుమ భేదాభిప్రాయాలతో ఒకరిపై ఒకరు క్రిమినల్ కేసులు పెట్టుకున్నారని, ఆసుపత్రికి సంబంధించి సివిల్ కేసులు కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయని ఎస్పీకి వివరించారు. తమకెలాంటి సమాచారం లేకుండా మిగిలిన భాగస్వాములు ఆసుపత్రిలోకి అక్రమంగా ప్రవేశించి పనులు నిర్వహిస్తున్నారని, వారిని అడ్డుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నట్లు ఆయన వెల్లడించారు.

సమస్యల సత్వర పరిష్కారమే లక్ష్యం

వినతిపత్రం అందజేస్తున్న ఐఎంఎం నాయకులు

అనంత నగరపాలక, న్యూస్‌టుడే: సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలని పురపాలిక కమిషనరు బాలస్వామి సూచించారు. నగరపాలక కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా వేదికలో వివిధ సమస్యలపై ప్రజలు ఇచ్చిన అర్జీలను కమిషనరుతో పాటు అదనపు కమిషనరు అంజయ్య, ఎస్ఈ రాజశేఖర్ తదితరులు స్వీకరించారు. నవోదయ కాలనీ వద్దనున్న హిందూ శ్మశానవాటిక శుభ్రం చేయించాలని, మరుగుదొడ్లను వినియోగంలోకి తేవాలని ఐఎంఎం నాయకుడు మహబూబ్ బాషా కోరారు. పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, చర్యలు తీసుకోకుంటే నగరపాలక వద్ద ఆమరణ దీక్ష చేపడతామని హెచ్చరించారు.

✤ మొదటి, రెండో రోడ్ల మీదుగా వెళ్లే ఉపరితల వంతెన కింద జాతీయ స్వచ్ఛత గాలి పథకం నిధులు రూ.74లక్షలతో బ్యూటిఫికేషన్ పనులకు టెండర్లు పిలిచారు. ఇదే సాకుగా కొందరు అక్కడ పార్కింగ్ పేరిట ఆక్రమించుకోవాలని చూస్తున్నారని, తగు చర్యలు చేపట్టాలని పలువురు విన్నవించారు.

✤ నగరంలోని 19వ వార్డులో అరసెంటు స్థలంలో ఇల్లు నిర్మించుకోగా, ఎక్కువ పన్ను వేశారని, తగ్గించాలంటూ షకీల్ బేగమ్ ఫిర్యాదు చేశారు.

✤ ఉమానగర్‌లో నివాసం ఉంటున్న తనకు ఉచిత గ్యాస్ రాయితీ సొమ్ము పడటం లేదని తిమ్మమ్మ విన్నవించారు. 50వ డివిజన్‌లోని పలు ప్రాంతాల్లో పిచ్చి మొక్కలు పెరిగాయని, వెంటనే తొలగించాలని కార్పొరేటర్ శేఖర్‌బాబు కోరారు.

అధికారులకు సూచనలు చేస్తున్న కమిషనర్ బాలస్వామి

బడ్జెట్ అంచనాలు రూపొందించండి

కమలానగర్, న్యూస్‌టుడే: రానున్న ఆర్థిక సంవత్సర బడ్జెట్ అంచనాలు రూపొందించాలని నగరపాలక సంస్థ కమిషనర్ బాలస్వామి అధికారులను ఆదేశించారు. ఆయన సోమవారం తన ఛాంబర్‌లో ఇంజినీరింగ్, సాధారణ పరిపాలన విభాగం అధికారులతో బడ్జెట్ రూపకల్పనపై సమీక్ష సమావేశం జరిపి పలు సూచనలు చేశారు. ప్రస్తుతం 2025-26 ఆర్థిక ఏడాదికి సంబంధించి సవరణలు, రానున్న 2026-27 ఆర్థిక సంవత్సర అంచనాలు రూపొందించడంపై వెంటనే కసరత్తు చేయాలన్నారు. ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి బడ్జెట్ అంచనాకు రూపకల్పన చేయాలని ఆయన స్పష్టం చేశారు.

'ముస్లిం మహిళపై ఎమ్మెల్యే వ్యాఖ్యలు తగవు'

అనంత నేరవార్తలు, న్యూస్‌టుడే: బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధి స్థానంలో ఉంటూ ఓ ముస్లిం మహిళను ఉద్దేశించి ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని ఏపీ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పార్వతి, పద్మావతి మండిపడ్డారు. గతేడాది సాయినగర్‌లోని ఆప్టికల్ దుకాణం డబుల్ రిజిస్ట్రేషన్ అంశంలో దుకాణం యజమాని భార్యతో ఎమ్మెల్యే చరవాణిలో అనుచితంగా మాట్లాడారని మండిపడ్డారు. ఇందుకు నిరసనగా సోమవారం మహిళా సమాఖ్య నాయకురాళ్లు స్థానిక ఎన్టీఆర్ విగ్రహం ఎదుట ఎమ్మెల్యే దగ్గుపాటి ఫొటోలను దహనం చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ తెదేపా వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ అతివలను ఎంతో గౌరవించారన్నారు. అలాంటి పార్టీలో ఉంటూ నీచంగా మాట్లాడటం ఎమ్మెల్యేకు తగదన్నారు. నగరంలో భూకబ్జాలు, దౌర్జన్యాలకు పాల్పడుతున్న అతడిపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం, దాడులు ఆపకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామన్నారు. దీనిపై 21న విజయవాడలో మహిళా కమిషనర్‌ను కలిసి ఫిర్యాదు చేస్తామన్నారు. కార్యక్రమంలో సమాఖ్య ప్రతినిధులు వరలక్ష్మి, యశోద, ప్రమీళ, జానకి, హసీనా, లీల తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే దగ్గుపాటి చిత్రాలను కాలుస్తున్న మహిళా సమాఖ్య నాయకురాళ్లు

అర్జీలు ఇస్తున్న కార్మిక సంఘాల నాయకులు

'కార్మిక చట్టాల అతిక్రమణ దారుణం'

అనంత నగరపాలక, న్యూస్‌టుడే: నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో కార్మిక చట్టాల మేరకు పారిశుద్ధ్య కార్మికులను 58 ఏళ్ల కొనసాగించాలని అడిగినందుకు, దుర్భాషలాడి 50 ఏళ్లకే ఉద్యోగం నుంచి తొలగిస్తున్నారని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు నాగరాజు, సూపర్‌వైజర్లు శివ, నగేష్, సంజీవులు తదితరులు వాపోయారు. వారు సోమవారం కలెక్టరేట్‌లో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారులకు విన్నవించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పారిశుద్ధ్య కార్మికులపై ఏజెన్సీ మేనేజర్లు దాడి చేయడంతో పాటు మూడు నెలల వేతనాలను నిలిపి వేశారన్నారు. తక్షణమే ప్రభుత్వ, సూపర్ స్పెషాలిటీ, మెడికల్ కళాశాల, క్యాన్సర్ ఆసుపత్రులలో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులు, సూపర్‌వైజర్లకు న్యాయం చేయాలని విన్నవించారు.

యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడిపై ఫిర్యాదు

అనంత నేరవార్తలు, న్యూస్‌టుడే: నగరంలోని ఓ యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడిపై తెదేపా మహిళా నాయకురాళ్లు సోమవారం 'ప్రజా సమస్యల పరిష్కార వేదిక' కార్యక్రమంలో ఎస్పీ జగదీశ్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆ యూట్యూబ్ ఛానల్‌లో తెదేపా మహిళా నాయకురాళ్లపై అసత్య ఆరోపణలు చేస్తూ, బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్నాడని ఆరోపించారు. ఫిర్యాదు చేసిన వారిలో తెదేపా రాష్ట్ర మహిళా కార్యదర్శి హసీనా బేగం, జిల్లా అధికార ప్రతినిధి వసుంధర, మాజీ కార్పొరేటర్ జానకి, నగర మహిళా కార్యదర్శి రాములమ్మ ఉన్నారు. పీజీఆర్ఎస్‌కు 122 పిటిషన్లు ఎస్పీ దృష్టికి వచ్చాయి. బాధితుల సమస్యలు ఆలకించిన ఎస్పీ ఆయా సర్కిళ్ల సీఐలు, ఎస్సైలతో మాట్లాడి పరిష్కారానికి చొరవ చూపారు. కార్యక్రమంలో శిక్షణ ఐపీఎస్ అధికారి అశ్విని మణిదీప్, డీఎస్పీ మహబూబ్ బాషా తదితరులు పాల్గొన్నారు.

సామాజిక విప్లవకవి జయంతి

కనగానపల్లి, న్యూస్‌టుడే: సామాజిక విప్లవకవి యోగి వేమన అని తగరకుంటకు చెందిన రెడ్డి సంఘం నాయకులు అన్నారు. వేమన జయంతి సందర్భంగా సోమవారం మండలంలోని తగరకుంటలో మహిళలు కళశాలల్లో జ్యోతులు ఏర్పాటు చేసుకొని గ్రామ వీధుల్లో ఊరేగింపుగా బయలుదేరి ఆయన చిత్రపటం వద్దకు చేరుకొని జ్యోతులు వెలిగించి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ అచ్చమైన తెలుగు వాడుక పదాలతో పద్యాలు వల్లెవేసి సామాజిక రుగ్మతలను తూర్పారబట్టారని గుర్తుచేశారు. ఆయన తెలుగు కవి కావడం మన అదృష్టమన్నారు.

కళశాలల్లో జ్యోతులతో ఊరేగింపుగా వస్తున్న మహిళలు

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ

బుక్కరాయసముద్రం, గార్లదిన్నె (గ్రామీణం, న్యూస్‌టుడే: శింగనమల నియోజకవర్గంలో వివిధ అనారోగ్య కారణాలతో చికిత్స పొందుతున్న లబ్ధిదారులకు ఎమ్మెల్యే శ్రావణిశ్రీ ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ చేశారు. నియోజకవర్గంలో ఆరు మండలాలకు చెందిన 31 మంది లబ్ధిదారులకు రూ.41.3 లక్షల విలువైన చెక్కులు అందించారు. ఆమె మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతున్న బాధితులకు ముఖ్యమంత్రి సహాయనిధి ఆపదలో ఆదుకునే సంజీవనిలా మారిందన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న బాధితులు దరఖాస్తు చేసుకుంటే వెంటనే సహాయం అందేలా చర్యలు తీసుకుంటానన్నారు

వారం రోజులుగా దుర్వాసన

కోర్టు రోడ్డు నుంచి గుల్జార్‌పేటకు వెళ్లే దారిలో ఇలా చెత్తాచెదారం పేరుకుపోయింది. వారం రోజులుగా చెత్తను తరలించకపోవడంతో భరించలేని దుర్వాసన వస్తోంది. దోమలు వ్యాప్తి చెంది రోగాల బారిన పడుతున్నామని స్థానికులు వాపోతున్నారు.

మురుగుతో అదే పరిస్థితి

సరోజిని రోడ్డుకు వెళ్లే దారిలో గతంలో ఇక్కడ పెద్ద ఎత్తున చెత్త వేస్తుండటంతో నగరపాలిక అధికారులు కూర్చోవడానికి బెంచీలు ఏర్పాటు చేశారు. ఫలితంగా ఎవరూ చెత్త వేయడం లేదు. అయితే కాలువలో మురుగు తీసి అక్కడే వేస్తుండడంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది.

చెత్త తీయరు.. సమస్య తీరదు

కమలానగర్, న్యూస్‌టుడే: నగరంలోని గుల్జార్‌పేటలో ఏ వీధి చూసిన చెత్తాచెదారంతో దర్శనమిస్తోంది. టవర్‌క్లాక్ సమీపంలో నగరం నడిబొడ్డునున్న ఈ పేటలో కనీస వసతులు, శుభ్రతకు నోచుకోక ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఇక్కడ ఎక్కువ శాతం ముస్లింలు నివసిస్తున్నారు. మురుగు కాలువలు అపరిశుభ్రంగా ఉండటంతో పెద్ద సంఖ్యలో పందులు సంచరిస్తున్నాయి. మరోవైపు అమ్మవారిశాలకు వచ్చే భక్తులు దుర్వాసన భరించలేక ముక్కుమూసుకొని వెళ్లే పరిస్థితి నెలకొంది. పేటలో కోడిగుడ్లు, ప్రింటింగ్, పట్టులు, దర్జీ దుకాణాలు అధికంగా ఉండడంతో జన సంచారం ఎక్కువగానే ఉంటుంది. ఆరు ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. అపరిశుభ్రత కారణంగా విద్యార్థులు తరచు రోగాల బారిన పడుతున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అనంతపురం: వేమన చిత్రపటానికి నివాళులర్పిస్తున్న ఇన్‌ఛార్జి కలెక్టరు శివనారాయణశర్మ, సహాయ కలెక్టరు సచిన్ రహార్, పీడీ శైలజ తదితరులు

అనంతపురం అర్బన్: తెదేపా కార్యాలయంలో..

ఆర్కేనగర్‌లో విద్యార్థులను అభినందిస్తున్న ఎస్పీ జగదీశ్

ఎస్కేయూ: వేమన చిత్రపటం వద్ద జ్యోతి వెలిగిస్తున్న ఇన్‌ఛార్జి వీసీ అనిత తదితరులు

పద్య తత్వవేత్త యోగి వేమన

అనంత సంక్షేమం, న్యూస్‌టుడే: సరళమైన తెలుగు పదాలతో పామరులకు లోకం పోకడ అర్థమయ్యేలా పద్యాలు రాసిన గొప్ప పద్య తత్వవేత్త యోగి వేమన అని ఇన్‌ఛార్జి కలెక్టరు శివనారాయణశర్మ తెలిపారు. కలెక్టరేట్‌లో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన యోగి వేమన జయంతిలో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలుగు సాహిత్యానికి వన్నెలద్దిన గొప్ప కవి అని కొనియాడారు. సాధారణ జీవితాన్ని గడుపుతూ కులాలు, మతాలు, మూఢ నమ్మకాలు, అజ్ఞానం తదితరాలపై తన పద్యాలతో సమాజానికి మార్గనిర్దేశనం చేశారని గుర్తుచేశారు. అనంతరం ఆయన సహాయ కలెక్టరు సచిన్ రహర్, డీఆర్ఓ మాలోల, జిల్లా టూరిజం అధికారి జయకుమార్ బాబు, హౌసింగ్ పీడీ శైలజ, సైనికాధికారి తిమ్మప్ప తదితరులో కలిసి వేమన చిత్రపటానికి నివాళులర్పించారు.

కమలానగర్: వేమన పద్యాలు సమాజానికి అనుసరణీయమని నగరపాలిక మేయర్ మహమ్మద్ వసీం అన్నారు. ఆయన వైకాపా నాయకులతో కలిసి వేమన విగ్రహానికి నివాళులర్పించారు.

అనంతపురం విద్య: వేమన పద్యాలు అజరామమని పలువురు నాయకులు అన్నారు. వేమనరెడ్డి సేవా సంఘం ప్రతినిధులు ఆర్ట్స్ కళాశాల సమీపంలోని వేమన కాంస్య విగ్రహానికి వారు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

జేఎన్‌టీయూలో..

ముఖ్యఅతిథిగా ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి హాజరయ్యారు. అనంతరం అన్నదానం చేశారు. సంఘం కార్యదర్శి గోపాల్‌రెడ్డి, నాయకులు అనంత చంద్రారెడ్డి, ఎర్రిస్వామిరెడ్డి, ఆత్మారామిరెడ్డి, కొగటం విజయభాస్కరరెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, నరసింహారెడ్డి, రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రాంనగర్ (అనంతపురం): పద్య రచనలతో సమాజాన్ని చైతన్యవంతం చేసిన యోగి వేమనను ఎన్నటికీ మరువలేమని తెదేపా అనంతపురం నగరాధ్యక్షుడు సుధాకర్‌యాదవ్ అన్నారు. అనంతపురం అర్బన్ తెదేపా కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలు కలిసి వేమన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సుధాకర్ మాట్లాడుతూ ప్రభుత్వం అధికారికంగా వేమన జయంతిని నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు.

జేఎన్‌టీయూ: వేమన సంఘ సంస్కర్త అని జేఎన్‌టీయూ వీసీ ఆచార్య సుదర్శనరావు అన్నారు. వేమన జయంతిని జేఎన్‌టీయూ పరిపాలన భవనంలో ఘనంగా నిర్వహించారు. వీసీ, రిజిస్ట్రార్ కృష్ణయ్య, ఓఎస్డీ దేవన్న తదితరులు వేమన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వీసీ మాట్లాడుతూ విశ్వదాభిరామ వినురవేమ అనే మాట వినని తెలుగువారు ఉండరన్నారు.

ఎస్కేయూ: వేమన సామాజిక విప్లవకారుడని ఎస్కేయూ ఇన్‌ఛార్జి వీసీ ఆచార్య అనిత పేర్కొన్నారు. వేమన జయంతిని ఎస్కేయూలో అవగాహన సదస్సు జరిగింది. తొలుత వేమన చిత్రపటం వద్ద జ్యోతి వెలిగించారు. పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అనిత ప్రసంగిస్తూ సమాజ రుగ్మతలను అలతి పదాలతో పామరులకూ అర్థమయ్యేలా పద్యాలు రాసి అవగాహన కల్పించారని గుర్తుచేశారు. తాత్వికుడిగా, వేదాంతిగా, అభ్యుదయ వాదిగా, హేతువాదిగా, మానవతావాదిగా గుర్తింపు పొందారన్నారు. కార్యక్రమంలో రెక్టార్ వెంకటనాయుడు, ప్రిన్సిపల్ ఆంజనేయులు, కన్వీనర్ సదాశివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఆర్కేనగర్ (అనంతపురం) : వేమన పద్యాల పోటీల్లో ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలిచిన పోలీస్ రక్షక్ ప్రైమరీ స్కూల్ విద్యార్థులకు ఎస్పీ జగదీశ్ బహుమతులు అందజేసి అభినందించారు. అనంతపురం వేమన ఫౌండేషన్ ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో పద్య పోటీలు జరిగాయి. ఇందులో భాగంగా జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లోని రక్షక్ ప్రైమరీ విద్యార్థులకు పోటీ పెట్టారు.

ఇరువురి ఆత్మహత్యాయత్నం

అనంత నేరవార్తలు, న్యూస్‌టుడే: నగరంలోని మూడో పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధి ఐదో రోడ్డుకు చెందిన ఇరువురు ఆత్మహత్యాయత్నం చేశారు. తొలుత వివాహిత రసాయన ద్రావణం తాగి అపస్మారకస్థితికి చేరింది. ఆమెను చికిత్స నిమిత్తం ప్రభుత్వ సర్వజనాసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న మరో వ్యక్తి పురుగు మందు తాగాడు. ఆయనను చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఇరువైపులా ఎలాంటి ఫిర్యాదులు రాలేదని పోలీసులు తెలిపారు.

బహిరంగ ప్రకటన

నా కక్షిదారుడు లేట్ గూడూరు రామయ్య కుమారుడు జి. చంద్రశేఖర్, డి.నెం. 12-169, 1వ క్రాస్, సాయినగర్, అనంతపురము నివాసి తన షెడ్యూల్ ఇంటి విక్రయ దస్తావేజు నెం. 1330/2017కు లింక్ దస్తావేజ నెం. 2742/1987, తేది : 26-03-1987, అనంతపురము K.S.R. కళాశాల దగ్గర పోగొట్టుకు పోయినది. పై లింక్ డాక్యుమెంటు ఎవరికైనా దొరికినచో నాకు గాని నా కక్షిదారునికి గాని తెలియచేయగలరు.

షెడ్యూల్

అనంతపురము RD & SRD అనంతపురము కార్పొరేషన్ పరిధిలో గల ఇంటి వివరములు. వార్డు-12, టి.యస్.నెం. 1999/3బి, 4ఎ, ఎల్.పి.నెం. 125/81, ఎక్స్‌టెంట్ ఎ.సి. 1.11 1/4 పైకి ఎ.సి. 0.0517, ప్లాట్ నెం. 5, డి.నెం. 12-169, తూర్పు : ప్లాట్ నెం. 8, 9, దక్షిణం : ప్లాట్ నెం.6, పడమర : 30 అడుగుల రోడ్డు ఉత్తరం : ప్లాట్ నెం.4.

గొంది శ్రీనివాస్ కుమార్, అడ్వకేట్, అనంతపురము. సెల్ : 9848188729

(c) eenadu

సర్వదర్శనానికి 10 గంటలు

తిరుమల, న్యూస్‌టుడే: తిరుమలకు నేరుగా వచ్చే భక్తులకు 10 గంటల్లో, రూ.300 టికెట్లు కలిగిన భక్తులకు మూడు గంటల్లో శ్రీవారి దర్శనం లభించనుంది. ఆదివారం శ్రీవారిని 84,058 మంది భక్తులు దర్శించుకోగా రూ.4.21 కోట్ల హుండీ కానుకలు లభించాయి.

నరేష్.. ల్యాప్‌టాప్ కన్పిస్తే మటాష్

అతనో దొంగ.. చోరీలకు బస్సులే అడ్డాలు.. సాధారణ ప్రయాణికుడి మాదిరి బస్సెక్కుతాడు. అందులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు ఎవరైనా ఉన్నారా. . అని పరికించి చూస్తాడు.. ల్యాప్‌టాప్‌లున్న బ్యాగు కన్పిస్తే ఇక ఆ బస్సులో ప్రయాణానికి సిద్ధమవుతాడు.. వారు నిద్రావస్థలో ఉన్నప్పుడో, లేక అర్ధరాత్రి బస్సు ఎక్కడైనా ఆపినప్పుడో ల్యాప్‌టాప్ బ్యాగును చేతబట్టుకుని దర్జాగా దిగిపోతాడు. వాటిని పోగొట్టుకున్న వారు కేసు పెట్టడానికి వెళితే ఎక్కడ పోయిందో అక్కడికి వెళ్లమని పోలీసులు చెబుతుండటంతో ఠాణాల చుట్టూ తిరగలేక బాధితులు మిన్నకుండిపోతున్నారు. అదే అతనికి లాభించింది. రూ.15 లక్షల విలువైన 23 ల్యాప్‌టాప్‌లు కొట్టేశాడంటే చోర కళలో ఎంత ఆరితేరాడో అర్థం చేసుకోవచ్చు. ఇన్నాళ్లు తప్పించుకు తిరుగుతున్న ఈ ఘరానా చోరుడి పాపం పండి ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. గుర్రకొండ మండలం సరిమడుగుకు చెందిన నరేష్ ఉదంతమిది. ఇతని గురించి తెలిసి అమ్మో.. నరేష్.. ల్యాప్‌టాప్ కన్పిస్తే మటాష్ అని బెంబేలెత్తిపోతున్నారు. రాయచోటి నుంచి బెంగళూరు వైపు వెళ్లే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లూ బహుపరాక్!

- పూర్తి వివరాలు 6లో

ఉంగా.. ఉంగా.. చన్నీరే స్నానంగా!

● తల్లీ, బిడ్డలకు తప్పని కన్నీరు ● ప్రసూతి విభాగంలో అవస్థలు

చలికి గజగజ

ఆసుపత్రిలో ప్రసవాలిలా..



మదనపల్లె వైద్యం, న్యూస్‌టుడే : జిల్లాలో చలి విపరీతంగా పెరుగుతోంది. ఉదయం పది గంటలైనా మంచు తెరలు వీడటం లేదు. ఇళ్లలో ఉన్నా చలికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మదనపల్లె ప్రభుత్వాసుపత్రిలో రోగుల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ముఖ్యంగా ప్రసూతి విభాగంలో తల్లీ బిడ్డల పరిస్థితి దయనీయంగా మారింది. ఇంత చలి ఉన్నా నవజాత శిశువులకు ఉదయం, సాయంత్రం చన్నీటితోనే స్నానాలు చేయిస్తున్నారు. ఉంగా.. ఉంగా అంటూ చంటిబిడ్డలు గజగజ వణుకుతుండగా వారి కష్టాన్ని చూసి తల్లులు కన్నీరు పెడుతున్నారు.

మదనపల్లె ప్రభుత్వాసుపత్రిలో రోజుకు 15 నుంచి 20 మంది వరకు కాన్పు అవుతుంటారు. నెలకు కనీసం 225 నుంచి 230 మంది వరకు ప్రసూతి సేవలకు ఆసుపత్రికి వస్తున్నారు. ఈ విభాగంలో నీరు అందుబాటులో ఉన్నప్పటికీ రోజూ రాత్రుళ్లు నీటి సరఫరా కూడా సక్రమంగా ఉండటం లేదని బాలింతలు వాపోతున్నారు.

వేడి నీటి కోసం ఇబ్బందులు

మదనపల్లె ప్రభుత్వాసుపత్రిలో ఇది వరకు సోలార్ వాటర్ హీటర్లు ఉండేవి. దీంతో ప్రసూతి విభాగానికి వేడి నీరు సరఫరా అయ్యేవి. బాలింతలు, పురిటి బిడ్డల స్నానాలకు ఈ నీటిని వినియోగించుకునేవారు. అయితే మూడేళ్ల క్రితం ఆసుపత్రి పైభాగంలో అదనపు గదుల నిర్మాణానికి సోలార్ హీటర్లను తొలగించారు. అప్పటి నుంచి ఈ విభాగానికి వేడి నీరు రాకుండా పోయింది. ప్రసవానంతరం బాలింతలు ఆరోగ్యంగా ఉండాలంటే పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా చల్లగాలికి, చన్నీటికీ సాధ్యమైనంత దూరంగా ఉండాలి. గర్భిణులు, బాలింతలు తల స్నానానికి, తాగడానికి వేడి నీరు అవసరం. చన్నీటితో స్నానం, తాగడం వల్ల జలుబు, దగ్గు, జ్వరంతో పాటు చంటిబిడ్డలకు కూడా ఇబ్బందులు తప్పడం లేదు. మాతా, శిశు విభాగాల్లో గీజర్లు లేకపోవడంతో ప్రైవేటు వారు వేడి నీటి వ్యాపారం చేస్తూ కాసులు పోగేసుకుంటున్నారు.

అంగట్లో సీసా రూ.30, బకెట్ రూ.100

మదనపల్లె ప్రభుత్వాసుపత్రిలో బాలింతలకు వేడి నీరు లేకపోవడంతో ఆసుపత్రి ఆవరణలోని క్యాంటిన్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో ఉన్న హోటళ్లలో 2 లీటర్ల వేడి నీటికి రూ.30, చిన్న బకెట్ నీరు రూ.100లకు విక్రయిస్తున్నారు. ప్రభుత్వాసుపత్రికి వచ్చే వారిలో ఎక్కువ మంది పేదవారే కావడం, దూర ప్రాంతాల నుంచి రావడం వల్ల తప్పనిసరిగా వేడినీటిని కొనుగోలు చేయాల్సి వస్తోంది. రోజు రూ. 500 వరకు వీటికే ఖర్చు చేయాల్సి వస్తోంది.

నిధులున్నా పట్టించుకోరా!

ఆసుపత్రిలో హెచ్‌డీఎస్ నిధులున్నా వాటిని ఖర్చుపెట్టడం లేదన్న ఆరోపణలున్నాయి. గతంలో జిల్లా ఆసుపత్రిగా ఉన్న సమయంలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ఉండేది. ఇప్పుడు జీజీహెచ్ కావడంతో కమిటీ ఏర్పాటు చేయలేదు. జిల్లా కలెక్టర్, డీఎంఈ, ఆసుపత్రి అధికారులు చొరవ తీసుకుంటే సమస్య పరిష్కారం అవుతుందని వైద్యాధికారులు చెబుతున్నారు.

సివిక్‌సెన్స్.. ఆగింది అంబులెన్స్

నేతాజీ కూడలిలో ప్రైవేట్ బస్సుల మధ్య చిక్కుకున్న అంబులెన్స్

రాయచోటి, న్యూస్‌టుడే: అనారోగ్యంతో బాధపడుతున్న ఓ రోగిని అత్యవసర చికిత్సల నిమిత్తం తరలిస్తున్న ఓ అంబులెన్సు ట్రాఫిక్‌లో చిక్కుకుంది. సోమవారం రాత్రి 10 గంటల సమయంలో రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రి నుంచి రోగిని కడపకు తరలిస్తున్న 108 వాహనం నేతాజీ కూడలి వద్దకు చేరుకుంది. అప్పటికే కడప రోడ్డుపై హైదరాబాద్, విజయవాడ వెళ్లే ప్రైవేట్ బస్సులు అడ్డదిడ్డంగా నిలిపి ఉంచడంతో ముందుకు వెళ్లే అవకాశం కొద్దిసేపు అక్కడే ఆగిపోవాల్సి వచ్చింది. కుయ్.. కుయ్.. అని సైరన్ మోగిస్తున్నా చోదకులు దారివ్వకపోవడం లోపించిన పౌర స్పృహను ఎత్తి చూపింది. ఠాణా, నేతాజీ కూడళ్లలో ప్రైవేట్ బస్సులు నడిరోడ్లపైనే గంటల తరబడి ఆపుతుండటంతో ఈ పరిస్థితి తలెత్తుతోంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.

హూ.. హా.. శిక్షణలో వహ్వా

● బాలికల ఆత్మరక్షణకు శిక్షణ ● నాటి విద్యార్థులే నేటి మా'స్టార్లు'

మదనపల్లె విద్య, న్యూస్‌టుడే: ఆకతాయిల నుంచి ఆత్మరక్షణ పొందేందుకు బాలికలు సన్నద్ధం అవుతున్నారు. బాల్యం నుంచే యుద్ధ విద్యల్లో రాణించడం వల్ల భవిష్యత్తులో ఎదురయ్యే ఇబ్బందులను ధైర్యంగా అధిగమించవచ్చునని, ఆపదల నుంచి రక్షణ పొందవచ్చని దీమాగా చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 'రాణీ లక్ష్మీబాయ్ ఆత్మరక్షణ ప్రశిక్షణ్' కార్యక్రమంలో భాగంగా సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనింగ్ ప్రారంభించింది. ఇందులో 6 నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న బాలికలకు శిక్షణ ఇవ్వాలన్న లక్ష్యంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీంతో అన్ని ఉన్నత పాఠశాలల్లో అమ్మాయిలిప్పుడు హా.. హూ అంటూ కదన రంగంలోకి దూకుతున్నారు.

- మహేశ్వర్, కరాటే బ్లాక్‌బెల్ట్ విద్యార్థి, మదనపల్లె

జిల్లాలోని 278 పాఠశాలల్లో 54,125 మంది బాలికలు శిక్షణ పొందుతున్నారు

అమ్మాయిలందరికీ అవసరం

బాల్యం నుంచే కరాటేలో శిక్షణ తీసుకున్నాను. బ్లాక్‌బెల్ట్‌లో నాలుగో డిగ్రీ పొందాను. ప్రస్తుతం మదనపల్లె, నిమ్మనపల్లె, వాల్మీకిపురం మండలాల్లోని ఉన్నత పాఠశాలలు, గురుకుల పాఠశాలలో సుమారు 1,200 మంది విద్యార్థినులకు శిక్షణ ఇస్తున్నాను. ఇప్పటికే అమ్మాయిలు ఆత్మరక్షణలో రాణిస్తున్నారు. నేను మలేషియా, బ్యాంకాక్, న్యూదిల్లీ, పంజాబ్‌లల్లో జరిగిన జాతీయ అంతర్జాతీయ స్థాయి కరాటే పోటీల్లో పాల్గొని బంగారు పతకాలు సాధించాను. నేను నేర్చుకున్న విద్య బాలికలందరికీ ఉపయోగపడడం గర్వంగా ఉంది. నేటి సమాజంలో అందరికీ అవసరమైన కళ ఇది.

కల నెరవేర్చే కళ

నేను నేర్చుకున్న ఆత్మరక్షణ విద్యను విద్యార్థులకు చెప్పడం సంతోషంగా ఉంది. మదనపల్లెలోని ఆరు పాఠశాలల్లో 1,300 మంది అమ్మాయిలకు కరాటేలో శిక్షణ ఇస్తున్నాను. ఇప్పటి వరకు న్యూదిల్లీ, పంజాబ్, కర్ణాటక, మదనపల్లె, పీలేరు ప్రాంతాల్లో జరిగిన జాతీయ స్థాయి కరాటే పోటీల్లో పాల్గొని బంగారు పతకాలు సాధించాను. చిన్నప్పటి నుంచి పోలీసు ఉద్యోగం చేయాలన్నది నా కల. అందుకే కరాటేలో శిక్షణ తీసుకుని బ్లాక్‌బెల్ట్ సాధించాను. - ముహిబుల్ రెహమాన్, బ్లాక్‌బెల్ట్ విద్యార్థి, మదనపల్లె

బాలికలకు స్వీయ రక్షణ

అమ్మాయిలు స్వీయ రక్షణ పొందాలంటే కరాటేలో శిక్షణ తప్పనిసరి. మా నాన్న ముక్తార్‌బాషా మదనపల్లెలో హోంగార్డు. నేను అదే శాఖలో పనిచేయాలని అయిదేళ్లుగా కరాటేలో శిక్షణ తీసుకుంటున్నాను. ప్రస్తుతం బ్రౌన్ బెల్ట్ సాధించాను. న్యూదిల్లీ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో జరిగిన జాతీయ స్థాయి కరాటే పోటీల్లో బంగారు పతకాలు సాధించాను. రెండు ఉన్నత పాఠశాలల్లో 900 మంది అమ్మాయిలకు ఆత్మరక్షణ విద్యలో మెలకువలు నేర్పిస్తున్నా.

- అర్షియా అంజుమ్, బ్రౌన్ బెల్ట్, మదనపల్లె

ఓటరు కార్డులో సవరణలిలా..

కలకడ, న్యూస్‌టుడే: ఆన్‌లైన్‌లో ఓటరు కార్డు, చిరునామా మార్చుకునేందుకు ఆధార్, పాస్‌పోర్టు, పాన్‌కార్డు తదితర గుర్తింపు కార్డులు అనుమతిస్తారు. ఆధార్ కార్డులో పేరు ఎలా ఉందో అలాగే ఓటరు కార్డులోనూ ఉండాలి. చిన్నపాటి మార్పులున్నా తీసుకోదు. ఆన్‌లైన్‌లో ఫారం-8 పూర్తి చేసిన తర్వాత చివర్లో ఓటీపీ వెరిఫికేషన్ ఈ-సైన్ చేయాల్సి ఉంటుంది. దాన్ని క్లిక్ చేయగానే పేరులో మార్పు ఉంటే దరఖాస్తు తిరస్కరణకు గురవుతుంది. పేరులో తేడా ఉంటే ముందే సరిచేసుకుని తద్వారా చిరునామా మార్చుకోవాలని చెబుతుంది. పేరులో తేడా సవరణకు సమీపంలోని బీఎల్వోను సంప్రదించాలి.

తిరస్కరణకు గురైతే..

దరఖాస్తు తిరస్కరణకు గురైన వారు బూత్ లెవెల్ అధికారిని సంప్రదించి చిరునామా మార్పునకు తగిన పత్రాలు ఆన్‌లైన్‌లో దరఖాస్తును పూరిస్తే మారుస్తారు. ప్రస్తుతం ఈ ప్రక్రియ జరుగుతోంది. ఆఫ్‌లైన్‌లో మార్చుకోవాలంటే ఇప్పుడే దరఖాస్తు చేసుకుంటే మారుతుంది.

డీజే వైబుంది.. నృత్యం తోడైంది

పీలేరు పరిసరాల్లో గత మూడు రోజులుగా 'కలర్ ఫొటో తీయరో' పాట చిత్రీకరణ వేగంగా జరుగుతోంది. నవసందీప్ రాసిన ఓ డీజే పాటను హీరో, హీరోయిన్ జగదీష్, ఐశ్వర్యలపై (ఇస్మార్ట్ శంకర్ స్టెప్ మార్ ఫేమ్) దర్శకుడు స్టానీ చిత్రీకరిస్తున్నారు. పీలేరు, సదుం మండలాల సరిహద్దుల్లోని కంచంవారిపల్లె, ఊటుపల్లి మధ్య గత మూడు రోజులుగా పచ్చని పొలం గట్లు, కొండలు, చెరువుల పరిసరాల్లో సుహేల్ నృత్య దర్శకత్వంలో పాట చిత్రీకరణ చేపట్టారు. నాని రచించిన ఈ పాటకు సాహితి సంగీతం అందించారు. పాట చిత్రీకరణ, ఎడిటింగ్ రాఖీ ఏఆర్ చేపట్టారు. ఈ పాట చిత్రీకరణకు పీలేరు చెందిన కళాకార్ హబ్ బృందం సహకారాన్ని అందిస్తోంది. ఇందులో నటీనటులు కిరణ్, నైనా, శివాని తదితరులు పాల్గొన్నారు.

- న్యూస్‌టుడే, పీలేరు

ఈ-నారీ అస్త్రం.. అతివల నేస్తం!

➡ నేటి నుంచి శిక్షణ మొదలు

కంభంవారిపల్లి, మదనపల్లె గ్రామీణ, న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మహిళా సంఘ సభ్యుల అభ్యున్నతిపై దృష్టి సారించింది. వారికి ఆర్థికంగా చేయూతనిస్తూ, వారి ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహిస్తోంది. మరో అడుగు ముందుకు వేసి సమాజంలో నిత్యం పట్టి పీడిస్తున్న రుగ్మతలను రూపుమాపడానికి ఈ-నారీలను ఆయుధంగా ఉపయోగిస్తున్నారు. అమలవుతున్న సంక్షేమ పథకాలు, జీవనోపాధిపై మహిళల్లో అవగాహన కల్పించడానికి ఈ వ్యవస్థను అమలు చేస్తోంది. వెలుగు ఆధ్వర్యంలో జిల్లాలో స్వయం సహాయక సంఘాల్లోని మహిళల్లో ప్రతిభ, సాంకేతిక పరిజ్ఞానం ఉన్న కొందరిని ఈ-నారీమణులుగా ఎంపిక చేశారు. వీరు కేవలం డ్వాక్రా సంఘాల్లోని పొదుపు సంబంధిత అంశాలే కాకుండా సమాజానికి ఉపయోగకరమైన అంశాలపై లోతుగా అవగాహన కల్పించి, ఆధునిక అంశాలను తోటి మహిళలకు వివరించే దిశగా గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యాచరణ సిద్ధం చేసింది. మండల స్థాయిలో ఎంపికైన ఈ - నారీమణులకు శిక్షణ ఇవ్వనున్నారు. ఈ నెల 20 నుంచి 25వ తేదీ వరకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. సమాజంలో మహిళలను అన్ని విధాలా అభివృద్ధి వైపు నడిపించడమే వెలుగు లక్ష్యం. మహిళలకు ఆర్థికంగా చేయూతనిస్తూ, ఆరోగ్యపరంగా ఆదుకునేందుకు ఈ-నారీ వ్యవస్థ తోడ్పడుతుందని వెలుగు ప్రాజెక్టు జిల్లా మేనేజరు వేణు మాధవ్ తెలిపారు.

శిక్షణకు హాజరైన మహిళా సంఘం సభ్యులు

ప్రయోజనాలివి

● ప్రతి గ్రామంలో కనీసం ఇద్దరు ఈ-నారీమణులను ఎంపిక చేస్తారు. సంఘాలు ఎక్కువ ఉంటే ఎక్కువ మందిని ఎంపిక చేసి, నియామకాలు పెంచే అవకాశం ఉంది. ● గ్రామీణ మహిళల్లో పేదరిక నిర్మూలన, సంక్షేమ పథకాలను మహిళలకు చేరువ చేయడం.

● లైవ్‌లీ హుడ్ కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ ఆధారిత జీవనోపాధులు, వ్యవసాయేతర జీవనోపాధులపై చైతన్యం. ● మన డబ్బులు - మన లెక్కలు యాప్‌పై తోటి మహిళలకు అవగాహన ● గ్రామాల్లో పోషకాహారం, మహిళలు, పిల్లల పోషణ పరిస్థితి, రక్తహీనత వంటి అంశాలపై అవగాహన కల్పించి, అధిగమించే దిశగా చైతన్యం. ● ఆరోగ్యంపై బాలికలు, యువతులు, గర్భిణులు, మధ్య వయస్కులు, వృద్ధాప్యంలో ఉన్న వారికి అవగాహన కల్పించి, చైతన్య పరచడం. ● మహిళలకు రుణాలు మంజూరు చేసి, యూనిట్ల ఏర్పాటుపై అవగాహన. వెలుగు ద్వారా అమలయ్యే అన్ని పథకాలపై అవగాహన కల్పించడం.

జిల్లాలో పరిస్థితి ఇలా..

ఈ-నారీమణులు : 2,347 మంది

గ్రామైఖ్య సంఘాలు: 888

మహిళా సంఘాలు: 23,906

సభ్యుల సంఖ్య : 2,39,950

రాయల వారి విడిది.. ఊరికి పెట్టిన పేరిది!

లక్ష్మీజనార్దనస్వామి ఆలయం

విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణ దేవరాయలు కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వేంకటేశ్వర స్వామి భక్తుడు. స్వామి దర్శనార్థం ఆయన తిరుమలకు రామసముద్రం మీదుగా ప్రయాణిస్తుండగా చీకటి పడింది. ఆయన విడిదికి ఏర్పాట్లు చేసి చక్రవర్తిని ఆనందింపజేయడానికి 'రామి' అనే నాట్యగత్తెను పురమాయించారు. ఆమె నాట్యానికి ముగ్ధుడైన రాయల వారు వజ్ర వైఢూర్యాలు కానుకగా సమర్పించగా తనకు కానుకలు వద్దని తన పేరు సార్థకం అయ్యేలా గ్రామానికి నామకరణం చేయాలని కోరారట. దీంతో శ్రీకృష్ణ దేవరాయలు ఆ ఊరికి 'రామిసంద్ర'గా పేరు పెట్టారు. ఆయన విడిది చేసిన చోటనే శ్రీలక్ష్మీ జనార్దన స్వామిని ప్రతిష్ఠించారు. నాటి 'రామిసంద్ర'నే తదనంతరం రామసముద్రంగా మారిపోయింది. - **న్యూస్‌టుడే, రామసముద్రం**

ఆర్టీసీకి సంక్రాంతి లక్ష్మీ కటాక్షం

పీలేరు, న్యూస్‌టుడే: ప్రజా రవాణాశాఖ సంక్రాంతికి ప్రజలకు సౌకర్యంగా బస్సులు నడపడం ద్వారా జిల్లాలో లక్ష్యాన్ని మించి ఆదాయాన్ని ఆర్జించింది. రూ.75.98 లక్షలు లక్ష్యం కాగా రూ.97.30 లక్షలు సాధించింది. జిల్లాలోని ఐదు డిపోల్లో సీట్ల ఆక్యుపెన్సీ రేటు (ఓఆర్)లో పీలేరు 100.06 శాతంతో ప్రథమ స్థానంలో, ఆదాయంలో మదనపల్లె-1 రూ.23.24 లక్షలు, మదనపల్లె-2 రూ.16.17 లక్షలు, పీలేరు రూ.20.08 లక్షలు, పుంగనూరు రూ.16.57 లక్షలు, రాయచోటి రూ.21.25 లక్షలు సాధించాయి. బస్సులు 1.93 లక్షల కిలోమీటర్లు తిరగాలన్న లక్ష్యానికి 1.80 లక్షలు మాత్రమే నడిపారు.

● ఓఆర్‌లో పీలేరు రూ.100.66 శాతం, మదనపల్లె-1 డిపో 97.06, మదనపల్లె-2 డిపో 92.98, పుంగనూరు 92.07, రాయచోటి రూ. 94.80 శాతం సాధించాయి. ● కిలోమీటరుకు వచ్చిన ఆదాయంలో రూ.55.22తో రాయచోటి డిపో ప్రథమ స్థానంలో నిలిచింది.

● బస్సులు నడపడంలో కిలోమీటర్ల వృద్ధిలో పీలేరు 9.82 శాతం, మదనపల్లె-1 5.12, మదనపల్లె-2 డిపో 8.01, పుంగనూరు 0.73, రాయచోటి 0.46 శాతం వృద్ధిని సాధించాయి. ప్రజా రవాణాశాఖలోని ఉద్యోగులందరి కృషితో ఈ ఘనతను సాధించామని ప్రజా రవాణా శాఖ జిల్లా అధికారి పి.రాము తెలిపారు.

రైతేరాజు 6లో

బియ్యం, పంచదారే.. కందిపప్పు అడగొద్దు!

రాయచోటి, న్యూస్‌టుడే: పేదలకు చౌక దుకాణాల ద్వారా ప్రభుత్వం అందించే నిత్యావసర సరకులలో కొన్నింటికి ఏళ్ల తరబడి కోత విధిస్తున్నారు. ఉచిత బియ్యం, పంచదార, బియ్యం బదులు 3 కిలోల రాగులు, గోధుమ పిండి తప్ప కంది బేడలు అందడం లేదు. కానీ గత వైకాపా ప్రభుత్వం కంది బేడలు సరఫరా నిలిపేసింది. అప్పటి నుంచి పేదలకు కంది పప్పు చౌక దుకాణాలకు రావడం లేదు. మార్కెట్‌లో అధిక ధరలు పెట్టి కొనుగోలు చేయకలేక కూరలకు పేదలు దూరమవుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఇకనైనా కంది పప్పు అందుతుందని పేదలు ఆశించగా నిరాశే ఎదురవుతోంది.

☛ రెండేళ్లుగా డీలర్లకు ఆగిన సరఫరా

☛ బయటి మార్కెట్‌లో కొండెక్కిన ధరలు

జిల్లాలోని

చౌక దుకాణాలు: 1,036

రేషన్ కార్డులు: 4,03,452

ఏఏవై: 36,033

బహిరంగ విపణిలో కొనలేం.. తినలేం

జిల్లాలో 1,036 చౌకదుకాణాలు ఉన్నాయి. 4,39,485 బియ్యం కార్డులు ఉన్నాయి. కార్డుదారులకు చెక్కర, బియ్యం, రాగులు, జొన్నలు అందిస్తున్నారు. తెల్ల గోధుమ పిండి కిలో రూ.20తో ఇస్తుండడంతో పేదలకు కాస్త ఊరటనిస్తోంది. పండగల వేళ కంది పప్పు రాయితీపై లభించకపోవడంతో బహిరంగ మార్కెట్‌లో ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. బయటి మార్కెట్‌లో కిలో రూ.120 నుంచి రూ.150 వరకు నాణ్యతను బట్టి ధర వసూలు చేస్తున్నారు. కార్డుదారులకు కిలో రూ. 67లకే గతంలో విక్రయించే వారు.

పదింతల ఫలితాలకు నక్షత్రాలు

కంభంవారిపల్లి, పీలేరు, న్యూస్‌టుడే: పదో తరగతి విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించేందుకు వంద రోజుల ప్రణాళిక అమలు చేస్తున్నారు. ప్రభుత్వం అందుకు అవసరమైన చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా తాజాగా స్టార్స్ (నక్షత్రాలు) పేరిట ఫలితాల మెరుగుకు విద్యాశాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే ఉన్న గ్రేడ్ల స్థానంలో స్టార్ల పేరుతో విద్యార్థుల్లో ప్రేరణ కలిగిస్తున్నారు. 60 మార్కులు పైన వచ్చిన వారిని షైనింగ్ స్టార్స్‌గా, 60 కన్నా తక్కువ మార్కులు వచ్చిన వారిని రైజింగ్ స్టార్లుగా నిర్ణయించారు.

● పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా విద్యార్థులను ఏ, బీ, సీ, డీ గ్రేడ్లుగా విభజించారు. వంద శాతం ఉత్తీర్ణత సాధనకు డిసెంబరు 6 నుంచి మార్చి 15 వరకు వంద రోజుల ప్రణాళికను అమలు చేస్తున్నారు. ● ఏ, బీ గ్రేడుల్లో ఉన్న వారిని ప్రస్తుతం షైనింగ్ స్టార్లుగా, సీ, డీ గ్రేడుల్లో వారిని రైజింగ్ స్టార్లుగా పిలుస్తున్నారు. సీ, డీ గ్రేడుల విద్యార్థులు మౌనంగా ఉండేవారు. తక్కువ మార్కులు వచ్చాయని మనుసులో బాధపడేవారు. ప్రస్తుతం వారిని రైజింగ్ సార్లుగా పిలవడంతో, వారు ఏ, బీ గ్రేడుల్లోకి రావడానికి కృషి చేస్తున్నారని, ఉపాధ్యాయులు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

21,477 మంది పరీక్షకు హాజరు

జిల్లాలో 278 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఆ పాఠశాలల్లో పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు 21,477 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. వీరిలో 75 శాతం మంది విద్యార్థులు షైనింగ్ స్టార్లుగా, మిగిలిన 25 మంది రైజింగ్ స్టార్లుగా కొనసాగుతున్నారు. ప్రతి ఒక్కరు షైనింగ్ స్టారుగా తీర్చిదిద్దడానికి ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారు. అందుకు అవసరమైన పాఠాలు బోధించడం, రోజూ పరీక్షలు నిర్వహించడం వంటి కార్యక్రమాలు చేస్తున్నారు. పరీక్షలు నిర్వహించి, మరుసటి రోజు మార్కులను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. ఏ ఒక్క విద్యార్థి ఉత్తీర్ణత సాధించలేక పోయినా సంబంధిత ఉపాధ్యాయుడు, అధికారి బాధ్యులవుతారని ఉన్నతాధికారుల ఆదేశాలు ఉన్నాయి. జిల్లాలో వంద శాతం షైనింగ్ స్టార్లే లక్ష్యంగా ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారని డీఈవో సుబ్రహ్మణ్యం తెలిపారు.

సెస్సుకు యస్సు.. సేవల్లో తుస్సు!

■ ఏఎంసీలను వెంటాడుతున్న సమస్యలు ■ మౌలిక వసతులు లేక రైతుల అవస్థలు

రైతులకు మార్కెట్ సదుపాయం.. ప్రభుత్వానికి ఆదాయం సమకూరుస్తున్న యార్డులు అసౌకర్యాల మధ్య కొనసాగుతున్నాయి. వివిధ రకాల పంట దిగుబడుల అమ్మకానికి వచ్చే అన్నదాతలు కనీస వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారు. మార్చి నెలాఖరు నుంచి ఉమ్మడి చిత్తూరు జిల్లా పశ్చిమ ప్రాంతం నుంచి టమాట దిగుబడులు ఎక్కువగా వస్తాయి. రైతుల కోసం ఏర్పాటు చేసిన యంత్రాలు నిరుపయోగంగా మారాయి.

- **న్యూస్‌టుడే, మదనపల్లె గ్రామీణ, రాయచోటి, పుంగనూరు, బి.కొత్తకోట**

● మదనపల్లె, రాయచోటి, పుంగనూరు వ్యవసాయ మార్కెట్‌తో పాటు అన్ని మార్కెట్లలో రైతు విశ్రాంతి భవనాలు లేవు. రైతులు వ్యాపారులకు పంటను విక్రయించిన తరువాత ఆర్థిక లావాదేవీలు పూర్తయ్యే వరకు ఎండలోనే నిరీక్షించాల్సి వస్తోంది.

జిల్లాలో ఇలా..

మార్కెట్ కమిటీలు : 10

మండలాలు :25

అతి పెద్ద యార్డు: మదనపల్లె

● **ఎక్కడెక్కడ ఉన్నాయంటే:** మదనపల్లె, పుంగనూరు, రాయచోటి, పీలేరు, కలికిరి, వాల్మీకిపురం, లక్కిరెడ్డిపల్లె, బి.కొత్తకోట, సోమల, ములకలచెరువు.



వృథాగా పడి ఉన్న గ్రేడింగ్ యంత్రాలు

● విశ్రాంతి తీసుకునేందుకు వెసులుబాటుగా ప్రత్యేక గదులు ఏర్పాటు చేయాల్సి ఉండగా అలా ఎక్కడా లేవు. తాగునీరు కావాలంటే బయట బాటిళ్లు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. మరుగుదొడ్లు లేక ఆరుబయటికి వెళ్లాల్సి వస్తోంది. మురుగు కాలువలు లేక వర్షాల సమయాల్లో బురదగా మారుతున్నాయి.

డిజిటల్ ధరల పట్టిక ఏదీ!

రాష్ట్రవ్యాప్తంగా మార్కెట్లలో ధరలు తెలుసుకునేందుకు వీలుగా డిజిటల్ ధరల పట్టికను ఏర్పాటు చేయాల్సి ఉంది. మదనపల్లెలో ఏర్పాటు చేసినా బోర్డులు పనిచేయడం లేదు. బయటి మార్కెట్లలో ధరలు తెలియక రైతులు దళారుల చేత చిక్కి మోసపోతున్నారు.

● మదనపల్లె, పుంగనూరు, ములకలచెరువు, బి.కొత్తకోట టమాట మార్కెట్లలో ట్రాఫిక్ సమస్యగా మారింది. పుంగనూరు, రాయచోటి, బి.కొత్తకోట, ములకలచెరువు పరిధిలో రైతులు తీసుకొచ్చిన సరకు ఆరుబయట ఎండలో పెట్టి వేలం నిర్వహించాల్సిన పరిస్థితి ఉంది. ఎండలకు ఎండుతూ వానలకు తడుస్తూ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ● మదనపల్లె, వాల్మీకిపురం, పీలేరు, కలికిరి మార్కెట్‌యార్డులు మినహా మిగతా యార్డుల్లో అంతర్గత సిమెంట్ ప్లాట్‌ఫారంలు, షెడ్లు లేవు. ఆరుబయట వ్యాపారాలు చేసుకోవాలి. బి.కొత్తకోటలో యార్డును రైతులు, వ్యాపారులు వినియోగించుకోవడం లేదు.

క్షేత్రస్థాయిలో తనిఖీ చేస్తాం

రైతు విశ్రాంతి భవనాల నిర్మాణాలకు, మరుగుదొడ్లు లేని చోట నిర్మాణాలకు ప్రతిపాదనలు పంపుతాం. తాగునీటి వసతి కల్పించేందుకు చర్యలు తీసుకుంటాం. రానున్న టమాట మార్కెట్ సీజన్‌లో ట్రాఫిక్ సమస్య లేకుండా ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేసుకుని సమస్య లేకుండా చూస్తాం.

- **త్యాగరాజు, ఏడీ, మార్కెటింగ్‌శాఖ, మదనపల్లె**

సందర్భమేదైనా ఈనాడు ను చేసుకోండి వేదిక
మీ బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులకు
ఈనాడులో ప్రకటనల ద్వారా తెలియజేయండి

ప్రకటనల కొరకు సంప్రదించండి : 80085 13290

(c) eenadu

నేటి నుంచి ఈఎస్ఎల్ ప్రాంతీయ క్రికెట్ పోటీలు

జూనియర్ విభాగంలో తలపడనున్న జట్లు

అనంతపురం క్రీడలు, న్యూస్‌టుడే: ఈనాడు స్పోర్ట్స్ లీగ్ ప్రాంతీయ స్థాయి క్రికెట్ టోర్నీ మంగళవారం నుంచి మొదలవుతుంది. జిల్లాస్థాయి టోర్నీలో ఛాంపియన్లుగా నిలిచిన రాయలసీమ జిల్లాల జట్లు తలపడనున్నాయి. విన్సెంట్ డీపాల్ మైదానం వేదికగా రెండు రోజులు, రాయలసీమ క్రికెట్ మైదానంలో ఫైనల్ పోటీ ఉంటుంది. ధనిక్ భారత్ విద్యాసంస్థల సమర్పణలో రెండో అంచెలో జరిగే ఈ పోటీల్లో అనంతపురం జిల్లాతో పాటు చిత్తూరు, కర్నూలు, కడప జిల్లాల జట్లు పాల్గొంటున్నాయి. గత నెలలో ఈఎస్ఎల్ జిల్లాస్థాయి క్రికెట్ టోర్నీ ముగిసిన విషయం తెలిసిందే. గ్రామీణ క్రికెటర్లలో దాగిన ప్రతిభను వెలికితీయాలన్న సంకల్పంతో 15వ సారి ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఈఎస్ఎల్ గిన్నిస్ బుక్ రికార్డులకు ఎక్కిన విషయం తెలిసిందే. రాయలసీమ రాకర్స్‌గా ఏ జట్టు అవతరిస్తాయో తెలియాలంటే మరో మూడు రోజులు వేచి చూడాల్సిందే. ప్రాంతీయ స్థాయి పోటీల్లో ప్రతి మ్యాచ్‌కు 20 ఓవర్లు నిర్ణయించారు.

జూనియర్ విభాగంలో నేటి పోటీలు

- ఉదయం 9 గంటలకు **అనంతపురం** × **కడప**
- మధ్యాహ్నం 1.30 గంటలకు **చిత్తూరు** × **కర్నూలు**

Title Sponsor
ధనిక్ భారత్ విద్యా సంస్థలు
IIT-JEE | NEET
Protein Partner
నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ (Non-Govt. Public Charitable Trust)
Beverage Partner
CMR SHOPPING MALL The joy of life
Regional Sponsor
MITS DEEMED TO BE UNIVERSITY MADANAPALLE INSTITUTE OF TECHNOLOGY & SCIENCE
Gift Partner
KL (DEEMED TO BE UNIVERSITY)
Digital Partner
ఈనాడు.నెట్ ETV BHARAT
TV Partner
ETV ఆంధ్రప్రదేశ్
Organised by
ఈనాడు

కదల్లేరు.. కదిలిస్తే కన్నీరవుతారు

- దివ్యాంగ పింఛన్లకు తప్పని ప్రదక్షిణ
- సాయం అందించాలని అధికారులకు మొర

బాధితులను విచారిస్తున్న సబ్‌కలెక్టర్ చల్లా కల్యాణి

మదనపల్లె గ్రామీణ, న్యూస్‌టుడే: పనిచేసేందుకు శరీరం సహకరించదు.. పొట్టకూటికి అవస్థలు.. అయిన వారి చీత్కారాలు.. ఇదీ పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న దివ్యాంగుల పరిస్థితి. దీర్ఘకాలిక వ్యాధులు, ప్రమాదాల్లో అవయవాలు కోల్పోయి దివ్యాంగులుగా మారి.. సాయం అందించే చేతుల్లేక దీనంగా అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. కనీసం వైద్యశాలలకు వెళ్లి చికిత్స తీసుకున్నా.. వారు రాసే మందులు సైతం కొనుగోలు చేయలేక ఇబ్బంది పడుతున్నారు. సదరం ధ్రువపత్రం పొంది.. నెలల తరబడి స్థానిక అధికారుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేక కలెక్టరేట్‌లోని ఉన్నతాధికారులకు తమ మొర విన్నవించుకునేందుకు వచ్చారు. బాధితులతో మదనపల్లె సబ్‌కలెక్టర్ చల్లా కల్యాణి మాట్లాడి.. పింఛన్ల మంజూరుకు డీఆర్‌డీఏ అధికారులను ఆదేశించారు.

భారంగా కుటుంబ పోషణ

రెండేళ్ల కిందట మదనపల్లెకు ఆటోలో వెళ్తుండగా ట్రాక్టర్ ఢీకొంది. కాలు పూర్తిగా దెబ్బతినడంతో తొలగించారు. ఓ లాడ్జీలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాణ్ని. కాలు తీసేయడంతో పని చేయలేకపోతున్నా. ఆర్థిక ఇబ్బందులతో అవస్థలు పడుతున్నాం. సదరం ధ్రువపత్రంతో సచివాలయంలో దరఖాస్తు చేసుకున్నా.. పింఛను మంజూరు కాలేదు. అధికారులు స్పందించాలి. **- రఘునాథ్‌రెడ్డి, నేతాజీకాలనీ, మదనపల్లె**

తల్లిదండ్రులే ఆధారం

మెకానిక్‌గా పనిచేసేవాడ్ని. రెండేళ్ల కిందట బెంగళూరు రహదారిలో ద్విచక్ర వాహన ప్రమాదంలో గాయపడ్డా. ఎడమ కాలు, చేతికి గాయాలయ్యాయి. వివాహం కాలేదు. ప్రస్తుతం దివ్యాంగుడిగా పనిచేయలేక తల్లిదండ్రులపై ఆధారపడుతున్నా. ప్రతి నెలా వైద్యశాలకు వెళ్లాలి. ఆర్థిక ఇబ్బందులున్నాయి. పింఛను మంజూరు చేయాలి. **- శివకుమార్, వెంకోజిగారిపల్లె, నిమ్మనపల్లె**

అనారోగ్యంతో జీవితం కుదేలు

కొన్నేళ్ల కిందట మదనపల్లె బసినికొండ వద్ద హోటల్ నడిపేవాడిని. మూడేళ్ల కిందట పక్షవాతం రావడంతో కాలు, చెయ్యి చచ్చుబడి మంచాన పడ్డా. మరొకరి సాయం లేకుండా నడిచే పరిస్థితి లేదు. భార్య కూలీకి వెళ్లి కుటుంబాన్ని నడిపిస్తుంది. వైద్యానికి ఆర్థిక ఇబ్బందులున్నాయి. కుమారుడు కల్యాణ్‌కుమార్ డయాలసిస్ పేషంట్. మూడేళ్లుగా తిరుగుతున్నా. అధికారులు స్పందించడం లేదు. **- శంకరయ్య, నాయుడుఇళ్లు, పుంగనూరు**

మధుమేహంతో ఇబ్బంది

కొన్నేళ్ల కిందట వ్యవసాయ పనులు చేస్తుండగా చేతికి అయిన చిన్న గాయం మానలేదు. మధుమేహం ఉండటంతో ఇన్‌ఫెక్షన్‌గా మారి చెయ్యి తీసేయాల్సి వచ్చింది. అప్పట్నుంచి ఏ పనిచేయలేకపోతున్నా. కుటుంబపోషణ భారంగా మారింది. మూడేళ్ల కిందట భార్య పిల్లలు వదిలి వెళ్లిపోయారు. తండ్రి మరణించగా.. వృద్ధురాలైన తల్లిపై ఆధారపడుతున్నా. పింఛను మంజూరు చేయాలి. **- శివశంకర్, తిరుమలరెడ్డిపల్లె, రామసముద్రం**

న్యాయం చేయాలని ఎస్పీకి వినతి

మదనపల్లె నేరవార్తలు, న్యూస్‌టుడే: మదనపల్లె మండలం సీటీఎం గ్రామానికి చెందిన శశికుమార్ ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి పలువురి వద్ద రూ.8,96,000 నగదు వసూలు చేసి మోసం చేశాడని పలువురు బాధితులు సోమవారం పీజీఆర్ఎస్‌లో ఎస్పీ ధీరజ్ కునుబిల్లికి ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని బాధితురాలు శ్వేతతో పాటు పలువురు ఆయన్ను కోరారు. ఓ ఫైనాన్స్ సంస్థలో రుణం ఇప్పిస్తే.. చెల్లించకపోగా.. తిరిగి తమనే బెదిరిస్తున్నారని మదనపల్లె మండలం కోళ్లబైలు పంచాయతీ ఇందిరమ్మకాలనీకి చెందిన జాఫర్‌ఖాన్ ఫిర్యాదు చేశారు. తమరు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని విన్నవించారు. సర్వేయర్ మహేశ్వర్‌నాయక్, అతని సోదరుడు బాలునాయక్, తండ్రి శ్రీనివాసులునాయక్ తమ భూమిని లాక్కొని తక్కువ ధరకు విక్రయించాలని భయపెడుతున్నారని మదనపల్లె మండలం బండకాడ పల్లెకు చెందిన సహదేవ, అమరావతి దంపతులు జిల్లా ఎస్పీని ఆశ్రయించారు. విచారించి బాధితులకు న్యాయం చేస్తామని ఎస్పీ ధీరజ్ తెలిపారు.

యోగి వేమనకు ఘన నివాళి

మదనపల్లె గ్రామీణ: కలెక్టరేట్‌లో డీఆర్వో మధుసూదన్‌రావు ఆధ్వర్యంలో సోమవారం యోగి వేమన జయంతి నిర్వహించారు. వేమన చిత్రపటానికి డీఆర్వో పూలమాల వేసి అంజలి ఘటించారు. ఆయన రచనలు గుర్తు చేశారు. జిల్లా అధికారులు నాగభూషణం, భరత్ కుమార్, లక్ష్మీపతి పాల్గొన్నారు.

యోగి వేమనకు నివాళి అర్పిస్తున్న డీఆర్వో మధుసూదన్‌రావు

డయల్ యువర్ సీఎండీకి 49..

తిరుపతి (నగరం), న్యూస్‌టుడే: విద్యుత్తు వినియోగదారుల సమస్యల సత్వర పరిష్కారం లక్ష్యంగా సోమవారం నిర్వహించిన డయల్ యువర్ ఏపీ ఎస్పీడీసీఎల్ సీఎండీకి 49 వినతులు వచ్చినట్లు ఆ సంస్థ సీఎండీ శివశంకర్ తెలిపారు. సోమవారం తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి జిల్లాల వినియోగదారులు పలు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. సంస్థ డైరెక్టర్లు పి.అయూబ్‌ఖాన్, కె.గురవయ్య, కె.రామమోహన్‌రావు, సీజీఎంలు పాల్గొన్నారు.

మూడు టన్నుల కూరగాయల వితరణ

కాణిపాకం, న్యూస్‌టుడే: కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి వారి ఆలయ నిత్యాన్నదానానికి పలమనేరుకు చెందిన వేమనరెడ్డి చారిటబుల్ ట్రస్టు, అన్నమయ్య జిల్లా కొత్తూరుకు చెందిన సుధాకర్‌రెడ్డి మూడు టన్నుల కూరగాయాలను ఈవో పెంచల కిశోర్‌కు సోమవారం అందజేశారు. దాతలకు స్వామివారి దర్శనం కల్పించి, తీర్థప్రసాదాలు అందించారు. పండితులు వేదాశీర్వచనం చేశారు.

ప్రకృతి వ్యవసాయంతో ప్రయోజనం

మదనపల్లె గ్రామీణ: ప్రకృతి వ్యవసాయంపై రైతుల్లో చైతన్యం రావాలని జిల్లా ప్రాజెక్టు మేనేజర్ వెంకట మోహన్ పేర్కొన్నారు. వెలుగు మహిళా సమాఖ్య కార్యాలయంలో ఖరీఫ్ కార్యాచరణ ప్రణాళికకు సంబంధించి మండల, గ్రామ రైతు సేవా కేంద్రాల సహాయకులతో సమావేశం నిర్వహించారు. నేషనల్ మిషన్ నాచురల్ ఫార్మింగ్ కింద కొత్తగ్రామాలను ఎంపిక చేశామన్నారు. ప్రకృతి వ్యవసాయాన్ని విస్తరించే విధంగా ప్రణాళికలు రూపొందించాలన్నారు. రైతుల ఆరోగ్య పరిరక్షణ, భూసారం పెంపు, పెట్టుబడి నియంత్రించి అధిక దిగుబడులు సాధించేలా చూడాలన్నారు. రసాయన ఎరువుల వాడకం తగ్గించి జీవ ఎరువులు వినియోగించాలని కోరారు. సహాయ ప్రాజెక్టు మేనేజర్ ఖిజర్‌హయ్యత్‌ఖాన్ పాల్గొన్నారు.

పాడుగు వాపు.. జాగ్రత్తలు

చిన్నమండెం, న్యూస్‌టుడే: పాడి పశువుల్లో పొదుగు వాపు వ్యాధి రాకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని అన్నమయ్య జిల్లా పశు సంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టరు కె.గుణశేఖరపిళ్లై తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో పాడి పెంపకమే జీవనాధారంగా సాగించే రైతులు ఎక్కువగా ఉన్నారు. పెంపకంలో మెలకువలు పాటించాలని జేడీ సూచిస్తున్నారు. అధిక పాల నిచ్చే సంకరజాతి పాడి పశువుల్లో పొదుగు వాపు వ్యాధి పాలదిగుబడిపై ప్రభావం చూపే జబ్బుల్లో ప్రధానమైంది. జాగ్రత్తలు తీసుకుంటే పాలు తగ్గకుండా చేసుకోవచ్చు.

వ్యాధి రాకుండా ముందస్తు చిట్కాలు

చూడి పశువుల్లో చివరి రెండు మాసాలు పాలు పితుకుట ఆపాలి. పాలు స్రవించే పొదుగులోని కణజాలాలకు విశ్రాంతి కల్పించడంతో ఈనిన తర్వాత ఆశించిన మేర పాల దిగుబడి ఉంటుంది. పాడి ఆవులు వట్టిపోయే దశలో సెఫ్రావిన్ లేదా మమాల్ మందును పొదుగులోని నాలుగు భాగాలకు ఎక్కించడం ద్వారా ఈనిన తర్వాత పొదుగువాపు వ్యాధి వచ్చే అవకాశాలు తక్కువ. పరిసరాల పరిశుభ్రతతో పాటు పాకను, పొదుగును శుభ్రంగా ఉంచుకోవాలి. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా షెడ్డులను శుభ్రంగా ఉంచుకోవాలి. ఈ జాగ్రత్తలు రైతులు పాటించాలి.

బొప్పాయి సాగు.. లాభాలు బాగు

సోమల, న్యూస్‌టుడే: బొప్పాయి సాధారణ సాగుతో పాటు సేంద్రియ పద్ధతిలోనూ సాగు చేస్తున్నారు. ఈ పద్ధతిలో సాగు ఖర్చులు తగ్గించుకోవడంతో పాటు అధిక దిగుబడులు సాధిస్తున్నారు.

సాగు పద్ధతులు: బొప్పాయి మొక్కలు నాటిన తొమ్మిదో నెల నుంచే దిగుబడి ప్రారంభమౌతుంది. రెండు నుంచి మూడు సంవత్సరాల వరకు దిగుబడినిస్తుంది. ఎకరాకు 800 నుంచి 1000 మొక్కల వరకు నాటుకోవాలి. మొక్కలకు బిందు సేద్యం ద్వారా నీరు, ఎరువులు, అధిక కూలీల, సాగు ఖర్చులు తగ్గించుకోవచ్చు.

బొప్పాయిలో రకాలు: జీ15, తైవాన్ రెడ్‌లేడి బొప్పాయి, బాదల్ రకాల మొక్కలు ఎక్కువగా సాగు చేస్తున్నారు. వీటిలో జీ15 రకం మంచి రుచితో పాటు సుమారు ఒక్కో కాయ కేజీ నుంచి నాలుగు కేజీల వరకు బరువు పెరుగుతుంది. ఈ రకం బొప్పాయికి తెగుళ్లు తక్కువ. ఎకరాకు 30 నుంచి 40 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. మొక్కలు అనంతపురం, సోలాపూర్, రాజమండ్రి, మహారాష్ట్రలో దొరుకుతాయి. మొక్క ధర రూ.10 నుంచి రూ.25 వరకు దిగుమతి ఖర్చులతో పాటు ఉంటుంది.

మార్కెట్ సౌకర్యం: బొప్పాయి కోతకు వస్తే కలికిరి, మదనపల్లె, సోమల, కలకడ, పుంగనూరు, మదనపల్లె ప్రాంతాల నుంచి ఏజెంట్లు తోటల వద్ద కొనగోలు చేస్తారు. ఢిల్లీ, చెన్నై, మధ్యప్రదేశ్, కేరళ రాష్ట్రాలకు ఎగుమతి చేస్తారు.

నికర ఆదాయం

అయిదు ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని బొప్పాయి సాగు చేస్తున్నాను. 40 ట్రాక్టర్ల పశువుల ఎరువు వినియోగించాను. అనంతపురం నుంచి జీ-15 రకం బొప్పాయి మొక్కలను బిందు సేద్యంతో సాగు చేశాను. ఇందుకు రూ.8లక్షలు ఖర్చయింది. తొలిపంట 120 టన్నులు దిగుబడి వచ్చింది. కిలో రూ.8 నుంచి రూ.10లకు విక్రయించాను. రూ.నాలుగు లక్షల ఆదాయం వచ్చింది. ప్రస్తుతం రెండో పంట 50టన్నుల పైగా దిగుబడి ఉంటుంది. నికర ఆదాయం రావడంతో పాటు నష్టాల భయం ఉండదు.

- వెంకట్రమణ, రైతు, అడసుపల్లె, సోమల మండలం

ప్రశ్న జవాబు

రేణిగుంట, న్యూస్‌టుడే: ప్రశ్న: వరి ఐదు ఎకరాల్లో పండిస్తున్నాను. నా పంట ఈ-క్రాప్ బుకింగ్‌లో నమోదు అయిందా లేదా? నమోదైతే సక్రమంగా ఉన్నదా లేదా అని ఎలా తెలుసుకోవాలి?

- సదాశివరెడ్డి, రైతు, ఆర్.మల్లవరం, రేణిగుంట మండలం

జవాబు: రాష్ట్ర ప్రభుత్వం-రైతు సేవా కేంద్రం అధికారి పంట నమోదు చేసిన వెంటనే రైతు తమ ఫోన్‌లోని గూగుల్‌లో కర్షక్ వెబ్‌సైట్‌లో ఈ-క్రాప్ అని ఉన్న లింక్‌ని క్లిక్ చేసి రైతు ఆధార్, ఓటీపీ నమోదు చేసిన తరువాత రైతు సేవా కేంద్రం అధికారి నమోదు చేసిన పంట నమోదు వివరాలన్నీ పరిశీలించవచ్చు. అందులో ఏమైనా తప్పులు ఉంటే గ్రీవెన్స్ నమోదు చేసుకునే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది.

- సునీల్‌కుమార్, మండల వ్యవసాయాధికారి

జొడిపిపై రైతుల్లో ఆసక్తి

పలమనేరు: నియోజకవర్గ పరిధిలో పలమనేరు మండలంలోని నూనెవారిపల్లె, పెంగరగుంట గ్రామాల్లో రైతులు జొడిపి పొట్టేళ్ల పెంపకంపై ఆసక్తి చూపుతున్నారు. వి.కోట, బైరెడ్డిపల్లె మండలాల్లోనూ వీటిని పెంచి ఆదాయాలను పొందుతున్నారు.

ఎక్కడి నుంచి తెస్తారు: నెల్లూరు జొడిపి జాతి పొట్టేలు పిల్లలను రైతులు బైరెడ్డిపల్లె సంత నుంచి కొనుగోలు చేస్తారు. ఆరు నెలల వయసు పిల్లలను తీసుకొచ్చి 10 నెలల వరకు పెంచుతారు. ప్రతి ఏటా మే నెలలో వచ్చే బక్రీద్ పండగకు తమిళనాడు రాష్ట్రం నుంచి వ్యాపారులు వచ్చి కొనుగోలు చేస్తారు.

ధరలు.. ఆరు నెలల వయసు నుంచి ఎనిమిది నెలల వయసులో రూ.10 వేల ధర పలుకుతుంది. రైతు పది నెలల వరకు పెంచి మార్కెట్‌లో విక్రయిస్తాడు. అప్పుడు 80 కిలోల బరువు పెరుగుతుంది.

ఆహారం: ఈ పొట్టేళ్లకు పచ్చగడ్డితో పాటు మల్బరీ ఆకులను వేస్తారు. బాగా పెరగటానికి మల్బరీ ఆకు దోహదపడుతుంది. రైతులు రెండు రకాలుగా ఆలోచించి తమకున్న ఒకటి, రెండెకరాల వ్యవసాయ భూమిలో మల్బరీతో పాటు మరో వైపు పట్టు పురుగులు పెంచుతున్నారు. ఆకుతో పాటు దాణా, గానుగ పిండి వినియోగిస్తారు. మొత్తం ఆహారంలో 70 శాతం మల్బరీ ఆకు ఉంటుంది.

ఆదాయం: ప్రస్తుతం రైతులు 80 కిలోల వరకు పొట్టేళ్లను పెంచి మార్కెట్‌లో రూ.40 వేల నుంచి రూ.50 వేల ధరకు విక్రయిస్తారు.

మంచి లాభదాయకం: రైతులు జొడిపి రకం పొట్టేళ్లను పెంచడం వల్ల ఎక్కువ లాభాలను పొందవచ్చు. పొట్టేలు ఫారం ఉన్న రైతులకు విత్తన పొట్టేళ్లను ప్రభుత్వం అందజేస్తుంది. పలమనేరు షీప్ ప్రాజెక్టు తరఫున ఇచ్చే విత్తనపు పొట్టేలు పిల్లకు రైతు కిలోకు రూ.400 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఆరు నెలల పిల్లలను రైతులకు సరఫరా చేస్తాం. గత ఏడాది జిల్లా వ్యాప్తంగా 50 విత్తనపు పిల్లలను అందజేశాం.

- డాక్టర్ భారతి, సీనియర్ సైంటిస్టు, షీప్ ప్రాజెక్టు, పలమనేరు

సనాతన ధర్మాన్ని ఆచరిస్తే ప్రశాంతత


మాట్లాడుతున్న శ్రీస్వరూపానంద గిరి స్వామీజీ

కలకడ, న్యూస్‌టుడే: సమాజంలో ప్రతి ఒక్కరు సనాతన ధర్మాన్ని ఆచరిస్తే ప్రశాంతత ఉంటుందని శ్రీస్వరూపానందగిరి స్వామీజీ, తిరుపతి విభాగ్ ప్రచారక్ మల్లికార్జున అన్నారు. కలకడలోని శ్రీ సిద్ధేశ్వరాలయం వద్ద సోమవారం ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో హిందూ సమ్మేళనం నిర్వహించారు. స్థానిక బస్టాండ్ కూడలి నుంచి జాతీయ రహదారి మీదుగా సిద్ధేశ్వరాలయం వరకు మంగళ వాయిద్యాలు, చెక్కభజనలతో ఊరేగింపుగా వెళ్లారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ.. హిందూ ధర్మంతో పాటు సంస్కృతి, సంప్రదాయాలను రక్షించుకోవాలన్నారు. పాశ్చాత్య సంస్కృతిని విడనాడాలన్నారు. హిందువులంతా ఐక్యంగా ఉంటూ, సంఘటిత శక్తిగా ఎదగాలన్నారు. స్వదేశీ వస్తువులు వాడాలని, దేశ సంపదను పెంచాలన్నారు. బాలికలు చేసిన నృత్యాలు అలరించాయి.

కృత్రిమ గర్భధారణతో పెయ్యదూడలు

పీలేరు గ్రామీణ, న్యూస్‌టుడే: పాడి ఆవులకు కృత్రిమ గర్భధారణతో పెయ్యదూడలు ఉత్పత్తి చేస్తామని జిల్లా పశువైద్యాధికారి గుణశేఖర్ పిళ్లై అన్నారు. పీలేరు మండలం అగ్రహారం పంచాయతీ కమ్మమిట్టపల్లెలో నిర్వహించిన పశువైద్య శిబిరాన్ని ఆయన పర్యవేక్షించారు. పది పాడి ఆవులకు కృత్రిమ గర్భధారణ చేయించామని తెలిపారు. 117 పాడిపశువులు, 92 గొర్రెలు, మేకలకు నట్టల నివారణ, నులిపురుగుల మందు పిచికారీ చేయించామన్నారు.

ఆవుకు మందు వేస్తున్న జిల్లా అధికారి గుణశేఖర్ పిళ్లై

ఒకే క్లిక్‌తో కిసాన్ డ్రోన్ సేవలు

మదనపల్లె పట్టణం, కలికిరి: క్యాబ్ బుకింగ్ తరహాలో ఒకే క్లిక్‌తో రైతులు కిసాన్ డ్రోన్ సేవలు పొందవచ్చని జేడీఏ శివన్నారాయణ తెలిపారు. సోమవారం మదనపల్లెలో ఆయన మాట్లాడారు. స్మార్ట్ ఫోన్లలో గూగుల్ ప్లేస్టోర్‌లోని 'ఉబరైజేషన్ ఆఫ్ కిసాన్ డ్రోన్' యాప్ డౌన్‌లోడ్ చేసుకుని ఈ సౌలభ్యం పొందవచ్చన్నారు. రైతు సేవా కేంద్రాల్లోని క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి సేవలు పొందవచ్చన్నారు.

ఒంటరితనం భరించలేక వ్యక్తి ఆత్మహత్య

పెద్దతిప్పసముద్రం: ఒంటరితనం భరించలేక ఓ వ్యక్తి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన సోమవారం ఉదయం పెద్దతిప్పసముద్రంలో వెలుగుచూసింది. పోలీసుల కథనం మేరకు.. మండల కేంద్రానికి చెందిన భజంత్రి రామకృష్ణ (35)ను భార్య నాలుగేళ్ల కిందట వదిలేసి వెళ్లిపోయింది. అప్పటి నుంచి బాధపడుతుండేవాడు. ఒంటరితనం భరించలేక ఐదు రోజుల కిందట ఇంట్లోనే ఉరేసుకున్నాడు. సోమవారం మధ్యాహ్నం విద్యుత్తు సిబ్బంది బిల్లు ఇవ్వడానికి వెళ్లి చూడగా, దుర్వాసన వచ్చింది. పోలీసులు వెళ్లి చూడగా, రాధాకృష్ణ మృతదేహం బాగా ఉబ్బిపోయి కనిపించింది. శవాన్ని పోస్టుమార్టంకు తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.

EENADU Classifieds

HEALTH & CARE
PAEDIATRIC
శ్రీవిష్ణు చిన్నపిల్లల హాస్పిటల్: డా॥ క.కీర్తన (M.D., Pediatrics, SVMC & Ex. Senior Resident RUIA, Fellow in Neonatology) పురిటి బిడ్డలు & చిన్నపిల్లల వైద్యనిపుణులు, 24X7 ఎమర్జెన్సీ కేసులు చూడబడును. మనోహరి హాస్పిటల్ ప్రక్కన, రెడ్డి & రెడ్డి కాలనీ, తిరుపతి ✆ 63035 53359.

TO LET
Flat 444, 2BHK Aaditri Empress Gated Community Apartment, Near Narayanadri Hospital, Tirupati ✆ +91 85000 22255, +91 91770 00456.

JOBS
సివిల్ కాంట్రాక్టర్ వద్ద పనిచేయుటకు అనుభవం కలిగిన వ్యక్తి (Male) కావలెను. ఆకర్షణీయ జీతం కలదు. తిరుపతి ✆ 9963970999

ఒక ప్రముఖ హోటల్ నందు పనిచేయుటకు, మేనేజర్, సర్వీస్ బాయ్స్ కావలెను. ఆశించిన జీతము మరియు వసతి కల్పించబడును. Cont: 94938 90767.

ప్రముఖ కంపెనీలలో పనిచేయుటకు సెక్యూరిటీ సూపర్‌వైజర్స్, గార్డ్స్ & హౌస్‌కీపింగ్ మ్యాన్‌పవర్ కావలెను. అకామిడేషన్, PF, ESI కలదు. మదనపల్లె, చిత్తూరు, తిరుపతి. Cell: 99087 62620, 91007 53057, 91006 86805.

Exp. నర్సులు/ ఆయాలు/ వార్డ్ బాయ్స్ కావలెను. జీతం: Rs: 20,000/- నుండి 25,000/- వరకు. కూకట్‌పల్లిలో Hyd ✆ 6302532832, 8019117633.

Wanted Staff Nurses Anesthesia Technicians, Ward Boys, Ayas, Good Salary, Free Accommodation. Sree Ramadevi Hospital, Tirupati ✆ 98496 77970

WANTED female hostel incharges qualification any Degree, Age limit: 25 to 45 years, Salary upto: 15000/-. working location: Master Minds College, Tirupati. Contact: 89781 80843.

EENADU THE WAY CLASSIFIEDS
B/W 5 లైన్ల ప్రకటన రూ. 500/-
Colour 5 లైన్ల ప్రకటన రూ. 600/- మాత్రమే
తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో అన్ని రకాల బిజినెస్ వ్యవహారాలు
వివరాలకు...
80085 13290
మీ చిన్నారులకు పుట్టిన రోజు శుభాకాంక్షలు ఈనాడు ద్వారా తెలపండి
B/W: రూ. 600
Colour: రూ. 800
ప్రకటనలపై 5% GST వర్తించును

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్-లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

బహిరంగ వేలం

జనవరి నెల తేది : 21.01.2026 & 28.01.2026

Vehicle No.	Description	Year
AP03TE3670	TATA ACE	2016
TN97B5373	TATA ACE GOLD BS6 DIESEL	2021
AP39KM5325	ETIOS VX D DIESEL 5 SEATER	2015
AP03TG2270	TATA ACE MEGA XL	2017
AP39W7270	MAHINDRA BOLERO PICK UP 1.3T	2019
AP07BF9694	JCB 3DX	2012
AP40AD9484	EECO 5 STR AC BS6 PETROL 5 SEATER	2023
AP05BR0999	SCORPIO VLX MHAWK 2.2 BS4 2WD HE 1 DIESEL 7 SEATER	2010
AP03TG0290	AL DOST	2017
AP39RD8354	ALTO K10 VXI+ BS6 PETROL 5 SEATER	2022
AP37TC4891	EICHER 11.14 FBT	2013
AP39UK2675	AL DOST	2017
AP03TG2210	MAHINDRA BOLERO PICK UP	2017
AP16TF1416	AL DOST	2014
AP39TY0147	EICHER 11.10 FBT	2012
AP03TG1657	MAHINDRA BOLERO MAXI TRUCK PLUS	2017
AP26TL0657	AL DOST	2018
AP03TE3359	AL DOST	2016
KA02AE9752	TOYOTA ETIOS DIESEL-P	2015
AP39UM3110	AL 2518 FBT-T	2018
AP39WA1654	TATA MAGIC EXPRESS BS6 PETROL-P	2024
AP03CD1223	TAFE 241	2016
AP03X9806	EICHER 10.95 FBT	2010
AP02TC3568	EICHER PRO 1095 FBT	2015
AP27TX6107	MAHINDRA BOLERO MAXI TRUCK PLUS	2015
AP03BF0117	I20 I GEN 1.4L U2 CRDI MAGNA DIESEL 5 SEATER	2013
AP39VB1362	TOYOTA ETIOS DIESEL-P	2015
AP31TV3885	CHEVROLET TAVERA NEO-P	2012
AP39NS7922	ETIOS D 4D GD DIESEL 5 SEATER	2015
AP26CD2979	VITARA BREZZA 1.2L ZDI+ MT DIESEL 5 SEATER	2018

గమనిక : పైన తెలిపిన వాహనముల యొక్క రుణగ్రహీత(లు) / హామీదారులు మా యందు ఋణం పొంది వాహనము కొనుగోలుచేసి ఋణము చెల్లించనందువలన పలుమార్లు నోటీసులను పంపడమైనది. కాని ఖాతరు చేయనందువలన పలుమార్లు నోటీసు పంపడమైనది. కాని ఖాతరు చేయనందున పై వాహనములను వేలము ద్వారా విక్రయించి ఋణము రాబట్టుకొనుటకు కంపెనీ నిర్ణయించడమైనది. షరతులు వర్తిస్తాయి.
వేలము జరుగు ప్రదేశం : శ్రీరామ్ ఆటోమాల్ ఇండియా లిమిటెడ్, NH No.205, తూకివాకం గ్రామం, RPR కన్వెన్షన్ సెంటర్ ప్రక్కన, తిరుపతి-517320

శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్
డి.నెం.19-03-13/కె, 1వ అంతస్తు, హోండ షోరూమ్ దగ్గర, రేణిగుంట రోడ్డు, తిరుపతి - 517501, ఆం.ప్ర. ఫోన్: 0877-2221287, 90000 80798

బస్సుల్లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులే లక్ష్యం

- 23 ల్యాప్‌టాప్‌ల చోరీ
- పోలీసుల అదుపులో అంతర్ జిల్లా దొంగ

నిందితుడు నరేష్, స్వాధీనం చేసుకున్న ల్యాప్‌టాప్‌ల వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ ధీరజ్ కునుబిల్లి

రాయచోటి, న్యూస్‌టుడే: ఒంటరి మహిళను కత్తితో బెదిరించి బంగారం చోరీకి విఫలయత్నం చేసి.. ఆమె వద్ద ఉన్న ల్యాప్‌టాప్‌ను చోరీ చేశాడు. ఈ కేసును ఛేదించిన పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తే విస్తుపోయే వాస్తవాలు వెల్లడయ్యాయి. అంతర్రాష్ట్ర బస్సుల్లో ప్రయాణించే సాఫ్ట్‌వేర్ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకొని అదును చూసి వారి బ్యాగులను చోరీ చేస్తున్న అంతర్జిల్లా దొంగ.. వాటిలోని ల్యాప్‌టాప్‌లను విక్రయిస్తున్నట్లు గుర్తించారు. రాయచోటిలోని జిల్లా పాత పోలీసు కార్యాలయంలో ఎస్పీ ధీరజ్ కునుబిల్లి సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. 'ఈ నెల 13న సంబేపల్లె మండలం గుదియవాండ్లపల్లెలో ఒంటరిగా ఉన్న రెడ్డెమ్మ అనే మహిళను గమనించిన దుండగుడు ఆమె నుంచి బంగారు చోరీకి విఫలయత్నం చేశాడు. ఆమె ప్రతిఘటించడంతో ఇంట్లో ఉన్న ల్యాప్‌టాప్‌తో దొంగ పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయగా రాయచోటి డీఎస్పీ ఎం.ఆర్.కృష్ణమోహన్ ఆధ్వర్యంలో పోలీసు బృందం దర్యాప్తు చేపట్టింది. 18న ఆదివారం సాయంత్రం గుర్రంకొండ మండలంలోని కలకడ క్రాస్ వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న గుర్రంకొండ మండలం సరిమడుగుకు చెందిన నరేష్(35) అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించడంతో ల్యాప్‌టాప్‌ల చోరీ విషయం వెలుగుచూసింది. నరేష్ రాయచోటి-తిరుపతి, రాయచోటి-బెంగళూరు ప్రాంతాలకు వెళ్లే ఆర్టీసీ, ప్రైవేట్ బస్సుల్లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల బ్యాగులు లక్ష్యం చేసుకొని ల్యాప్‌టాప్‌లు చోరీ చేసి.. ఇతర ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు తేలింది. నగేష్ నుంచి రూ.15.05 లక్షల విలువైన 23 ల్యాప్‌టాప్‌లు. ద్విచక్ర వాహనం, చరవాణిని స్వాధీనం చేసుకున్నాం. నరేష్‌పై గతంలో తిరుపతి ఈస్ట్ పోలీసుస్టేషన్, గుర్రంకొండ స్టేషన్లలో చోరీ, చీటింగ్ కేసులు నమోదయ్యాయి. వాటి ఆధారంగానే సీసీ కెమెరాల్లో పరిశోధించి నిందితుడి చిత్రాన్ని గుర్తించాం. బస్సుల్లో ప్రయాణించే వారు వస్తువులను జాగ్రత్తగా పెట్టుకోవాలి' అని ఎస్పీ తెలిపారు. భారీ ఎత్తున చోరీకి గురైన సొత్తును తక్కువ సమయంలో రికవరీ చేసిన డీఎస్పీ కృష్ణమోహన్, సీఐ రోషన్, క్రైం బ్రాంచి పోలీసులకు ఎస్పీ నగదు రివార్డు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ (పరిపాలన) ఎం.వెంకటాద్రి, డీఎస్పీ కృష్ణమోహన్, సీఐ రోషన్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

రాయచోటి
• రాయచోటి • పీలేరు

ఉపాధి చట్టాన్ని యథావిధిగా కొనసాగించండి

గాలివీడు, న్యూస్‌టుడే: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం (వ్యకాసం) నాయకుడు సుధీర్ కుమార్ తెలిపారు. గాలివీడులో సోమవారం సీపీఐ(ఎంఎల్) ఆధ్వర్యంలో కరపత్రాలు పంపిణీ చేశారు. ఉపాధి హామీ పథకం పేరుతో పాటు నిధులు మళ్లించడాన్ని ఆపాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘం నాయకులు వీరభద్ర, ప్రసాద్, ఉపాధి కూలీలు పాల్గొన్నారు.

గాలివీడులో కరపత్రాలు పంపిణీ చేస్తున్న వ్యకాసం జిల్లా నాయకుడు సుధీర్

సర్వే త్వరగా పూర్తి చేయండి

కలకడ, న్యూస్‌టుడే: మండలంలోని ఆయా గ్రామాల్లో చేపట్టిన యూఎస్ఎఫ్ సర్వేను త్వరగా పూర్తి చేయాలని ఉప ఎంపీడీవో చక్రపాణి సూచించారు. బాటవారిపల్లె, కలకడలో జరుగుతున్న సర్వేని తనిఖీ చేశారు. సిబ్బంది ఇంటింటికి వెళ్లి త్వరగా సర్వే పూర్తి చేయాలని పేర్కొన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా..

(10 AM TO 1 PM)
రాయచోటి : 9703622242
పీలేరు : 8008574958
చిన్నమండెం: 9440170752

పీలేరు గ్రామీణ, న్యూస్‌టుడే: ? పీలేరు పట్టణంలోని కడప మార్గం సైనిక్‌నగర్‌కు వెళ్లే దారికి ఎదురుగా వ్యర్థాలు కుప్పలుగా పడేస్తున్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలు గాలికి ఇళ్లలోకి వస్తున్నాయి. **– బాలు, కడప రోడ్డు**

సమాధానం: కడప మార్గంలో క్రమం తప్పకుండా పారిశుద్ధ్య పనులు చేయిస్తాం. **– బ్రహ్మారెడ్డి, ఈవో, పీలేరు**

గుర్రంకొండ, న్యూస్‌టుడే: ? నడిమిఖండ్రిక సచివాలయం వద్ద తాగునీటి తొట్టి పాచిపట్టి నీరు పశువులు తాగడానికి ఉపయోగకరంగా లేదు. అధికారులు పాచిని తొలగించి పశువులకు శుభ్రమైన నీరు అందించాలి.
– రామయ్య, రైతు

సమాధానం: పంచాయతీ కార్యదర్శికి చెప్పి శుభ్రం చేయిస్తాం. **– శ్రీహరి, డిప్యూటీ ఎంపీడీవో**

గోవధ నిషేధ చట్టం అమలుపర్చాలి

మాట్లాడుతున్న కృష్ణానందసరస్వతి

కలికిరి గ్రామీణ, న్యూస్‌టుడే: హిందువులు పవిత్రంగా పూజించే గోవులను వధించకుండా దేశవ్యాప్తంగా గోవధ నిషేధిత చట్టం అమలుపర్చాలని చిన్మయ మిషన్ ప్రతినిధి కృష్ణానందసరస్వతి పేర్కొన్నారు. సోమవారం కలికిరి ఎల్లమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన హిందూ సమ్మేళన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. గడప దాటితే మనలో ఉన్న అంతర్గత భేదభావాలు తొలగిపోయి సామరస్యం వెల్లివిరియాలని సూచించారు. అదేవిధంగా పౌరవిధులు, కర్తవ్యాలను తూచా తప్పకుండా పాటించడం అలవాటు చేసుకుని.. స్వదేశీ జీవన విలువలు, వ్యవస్థలు పునర్నిర్మితం కావాలని తెలిపారు. హిందువులందరూ ఐక్యంగా ఉండి మంచి పరిపాలనా దక్షులను ఎన్నుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా బౌద్ధిక్ ప్రముఖ ప్రధానవక్త చంద్రశేఖర్, డాక్టర్ హిమబిందు, కన్వీనరు చింతపర్తి మహేష్, గోరక్ష హరినాథ, ప్రతాప్‌రాజు, నితిన్, వెంకట్, వర్మ, సిద్దప్పాచారి, శివ పాల్గొన్నారు.

చెత్తశుద్ధి కరవై.. నిర్వహణ బరువై..

✦ రాయచోటిలో పడకేసిన పారిశుద్ధ్యం

కుండీలోని నిల్వ చెత్తను తింటున్న పశువులు

రాయచోటి పట్టణం, న్యూస్‌టుడే: రాయచోటిలో పారిశుద్ధ్యం పడకేసింది. ఎక్కడికక్కడ చెత్త కుప్పలుగా పేరుకుపోతోంది. కుండీల్లోని చెత్త కిందపడి రోడ్లన్నీ అధ్వానంగా మారుతున్నాయి. ఇళ్ల నుంచి వచ్చే చెత్తతోపాటు హోటళ్లు, మాంసం దుకాణదారులు వ్యర్థాలను ఇష్టానుసారం పారబోస్తున్నారు. మరికొన్ని చోట్ల చెత్తకుండీలు లేకపోవడంతో ఇళ్ల మధ్య ఖాళీ స్థలాలు చెత్తకు నిలయాలవుతున్నాయి. పట్టణంలోని పలు ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణ అధ్వానంగా ఉంటోంది. చాలాచోట్ల మూడు నాలుగు రోజులకు సైతం చెత్త ఎత్తే పరిస్థితి లేదు. దీంతో ఎక్కడ చూసినా రోడ్లపై చెత్త దర్శనమిస్తోంది.

జీవాలు రోడ్డుపైకి లాగేస్తున్నా..

పాత మున్సిపల్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన రెండు చెత్త కుండీల్లో చెత్త నిండి ఆవులు, కుక్కలు చెత్తను రోడ్డుపైకి లాగేస్తున్నాయి. దీంతో రోడ్డంతా చెత్తగా మారింది. ఫలితంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

కుళ్లిన మాంసంతో దుర్గంధం

బంగ్లా సమీపంలోని ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు సమీపంలో చనిపోయిన కోళ్లు, కుళ్లిన మాంసం వేయడంతో తీవ్ర దుర్గంధం వెదజల్లుతోంది.

కుండీలు లేక..

జగదాంబ సెంటర్ సమీపంలోని పార్థసారథిరెడ్డినగర్‌లో ఇళ్ల మధ్య చెత్తకుప్పలుగా పేరుకుపోయింది. సమీపంలో చెత్త కుండీ ఏర్పాటు చేయకపోవడంతో ఇళ్ల మధ్య ఖాళీ స్థలంలో చెత్తను పారబోస్తున్నారు. పారిశుద్ధ్యాన్ని సక్రమంగా నిర్వహించి పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని ప్రజలు కోరుతున్నారు.

పారిశుద్ధ్యం మెరుగుకు చర్యలు

వాల్మీకిపురం, న్యూస్‌టుడే: మండలంలోని 16 పంచాయతీల్లో పారిశుద్ధ్యం మెరుగునకు చర్యలు చేపట్టాలని పంచాయతీ కార్యదర్శులను ఉద్దేశించి ఎంపీడీవో మనోహర్‌రాజు అన్నారు. సోమవారం స్థానిక మండల కార్యాలయ సమావేశ భవనంలో మండల స్థాయి పంచాయతీ కార్యదర్శుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో సమస్యల పరిష్కారానికి ప్రజాప్రతినిధుల సహకారంతో కార్యదర్శులు కలిసి పనిచేయాలని ఆదేశించారు. తాగునీటి సమస్యలు లేకుండా చూడాలని, మంచినీటి ట్యాంకుల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఈవోఆర్డీ సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు.

ఎమ్మెల్యే పరామర్శ

కంభంవారిపల్లి, న్యూస్‌టుడే: కంభంవారిపల్లె పంచాయతీ బండవడ్డిపల్లెకు చెందిన మణికుమార్, పుష్పరాజ్‌లు అతిగా మద్యం తాగి మృతి చెందగా.. పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి మృతుల కుటుంబ సభ్యులను సోమవారం పరామర్శించారు. కుటుంబ సభ్యులను అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పారు. కార్యక్రమంలో మండల తెదేపా అధ్యక్షురాలు గీతాంజలి, తెదేపా నాయకులు మహేంద్రరెడ్డి, వెంకట్రమణ నాయుడు, శివారెడ్డి, యర్రంరెడ్డి, రవిచంద్రారెడ్డి, నాగేశ్వర తదితరులు పాల్గొన్నారు.

మణికుమార్ కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న ఎమ్మెల్యే కిశోర్ కుమార్‌రెడ్డి

యోగివేమన పద్యాల్లో జీవిత సత్యాలు

రాయచోటి, న్యూస్‌టుడే: ప్రజాకవి యోగివేమన రాసిన పద్యాల్లో జీవిత సత్యాలు ఉన్నాయని ఎస్పీ ధీరజ్ కునుబిల్లి తెలిపారు. రాయచోటిలోని పోలీసు కార్యాలయంలో సోమవారం యోగివేమన జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సరళమైన భాషలో సామాన్యులకు అర్థమయ్యేలా నీతిని, ధర్మాన్ని బోధించిన మహనీయుడు వేమన అని అన్నారు. ఆయన సూక్తులు నేటి సమాజ మార్పునకు నిరంతరం మార్గదర్శకంగా ఉంటాయన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ(పరిపాలన) ఎం.వెంకటాద్రి, పోలీసు అధికారులు పాల్గొన్నారు.

యోగివేమన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న ఎస్పీ ధీరజ్ కునుబిల్లి

మాఘ పూజలు ప్రారంభం

వాల్మీకిపురం, న్యూస్‌టుడే: మాఘమాసం సోమవారం సందర్భంగా స్థానిక కోనేటివీధిలో కొలువైన శ్రీలక్ష్మీకామేశ్వరస్వామివారి ఆలయంలో విశేషపూజలు నిర్వహించారు. స్వామివారికి పంచామృతాభిషేకం, రుద్రాభిషేకం, బిల్వార్చన, అర్చనలు చేసినట్లు ఆలయ ప్రధాన అర్చకులు గోనవరం శీనాస్వామి తెలిపారు. కార్యక్రమంలో ధర్మకర్త శంకరాచారి, భక్తులు పాల్గొన్నారు.

విశేషాలంకరణలో శ్రీ లక్ష్మీకామేశ్వరస్వామి

పీఎం జేజేబీవై ఆర్థిక సాయం పంపిణీ

పీలేరు, న్యూస్‌టుడే: పీఎం జేజేబీవై (ప్రధాన మంత్రి జీవన జ్యోతి బీమా యోజన)లో మంజూరైన రూ.2 లక్షల చెక్కును తలపుల గ్రామీణ బ్యాంకు మేనేజరు జి.హేమచంద్రయ్య సోమవారం రమణమ్మ ఖాతాకు నామినీగా ఉన్న భర్త కైలాష్‌కు పంపిణీ చేశారు. పీఎం జేజేబీవై స్కీమ్‌లో ముత్యాలమ్మ సంఘంలోని రమణమ్మ ఆరోగ్య సమస్యలతో నాలుగు నెలల కిందట మృతి చెందారు. ఆమె పీఎం జేజేబీవైలో సభ్యురాలని ఆర్‌బీఐ-విడ్స్ సంస్థ ప్రతినిధి పి.సుధాకర్ గ్రామీణ బ్యాంకు మేనేజరుకు తెలియజేసి ఆర్థికసాయం పొందేందుకు సహకరించారు.

వాల్మీకిపురం ఏపీవోగా మురళి

వాల్మీకిపురం, న్యూస్‌టుడే: వాల్మీకిపురం నూతన ఏపీవోగా మురళి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఏపీవోగా పనిచేస్తున్న సుబ్రహ్మణ్యం కురబలకోట మండలానికి బదిలీపై వెళ్లారు. రాయచోటి నియోజకవర్గంలోని చిన్నమండ్యంలో ఏపీవోగా పనిచేస్తున్న మురళి బదిలీపై వాల్మీకిపురానికి వచ్చారు. ఈ సందర్భంగా మురళి మాట్లాడుతూ ఉపాధి హామీ పథకంలో గ్రామీణ ప్రాంతాల్లో కూలీల సంఖ్య పెరిగేలా పనిచేస్తామన్నారు. రైతుకూలీలందరికీ పని కల్పించేలా, సకాలంలో కూలీలకు డబ్బులు అందేలా చూస్తామన్నారు.

'అలజడులు సృష్టించేందుకు వైకాపా కుట్ర'

కలికిరి, న్యూస్‌టుడే: అధికారం కోల్పోయామనే అక్కసుతో వైకాపా నాయకులు రాష్ట్రంలో అలజడులు సృష్టించేందుకు కుట్ర పన్నుతున్నారని రాష్ట్ర జంగమ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ వాసునూరి చంద్రశేఖర్ తీవ్రంగా ఖండించారు. సోమవారం ఆయన కలికిరిలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీసీ నేతపై దాడి హేయమైన చర్య అని.. కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ప్రజలంతా సంక్రాంతి పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకొంటుంటే, వైకాపా నేతలు హత్యా రాజకీయాలతో ప్రశాంతతను దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. తుని నియోజకవర్గం అల్లిపూడికి చెందిన తెదేపా బీసీ నాయకుడు లాలం బంగారయ్యను వైకాపా గుండాలు హతమార్చడం.. అత్యంత హేయమైన చర్య అని, దీనిని ఖండిస్తున్నామని పేర్కొన్నారు.

సంబేపల్లెలో పశుపతినాథునికి..


శివుడికి హారతి

సంబేపల్లె, న్యూస్‌టుడే: మాఘ మాస ఆరంభాన్ని పురస్కరించుకుని సంబేపల్లెలోని శ్రీ గుహేశ్వరి పశుపతినాథ ఆలయంలో సోమవారం భక్తులు పూజలు నిర్వహించారు. లింగరూప శివుడికి అర్చకులు అభిషేకం, అర్చన, బిల్వార్చన, రుద్రాభిషేకం, పంచామృతాభిషేకాలు చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమాచార్య ప్రాజెక్టు ప్రతినిధులు గానం చేసిన హరికథ, అన్నమాచార్య సంకీర్తనలు భక్తులను అలరించాయి.

రేస్ వాహనాల ప్రారంభం

మదనపల్లె నేరవార్తలు, న్యూస్‌టుడే: రిమోట్ ఏరియా కమ్యూనికేషన్ ఎన్‌హాన్స్‌మెంట్ (రేస్) వాహనాలను ఎస్పీ ధీరజ్ కునుబిల్లి సోమవారం ప్రారంభించారు. మారుమూల ప్రాంతాలకూ కమ్యూనికేషన్ వ్యవస్థను చేరవేసేందుకు ఈ వాహనాలు ప్రభుత్వం నుంచి వచ్చాయన్నారు. సెల్ టవర్ సిగ్నల్ లేని ప్రాంతాల్లో కూడా పోలీసు మ్యాన్‌ప్యాక్ పనిచేసేందుకు ఇవి ఉపయోగపడతాయన్నారు. అదనపు ఎస్పీ వెంకటాద్రి, డీఎస్పీ మహేంద్ర, కమ్యూనికేషన్ సీఐ మురళీధర్‌రాజు పాల్గొన్నారు.

నేడు ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం

రాయచోటి, న్యూస్‌టుడే: రాయచోటిలోని ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం మంగళవారం నిర్వహిస్తున్నామని పర్యవేక్షకుడు డాక్టర్ లక్ష్మీప్రసాద్ తెలిపారు. సమావేశానికి కమిటీ ఛైర్మన్, మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి, సభ్యులు హాజరవుతారన్నారు. వంద పడకల ఆసుపత్రిలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, రోగులకు అవసరమైన సౌకర్యాల కల్పన వంటి అంశాలపై చర్చించి ఆమోదించడం జరుగుతుందన్నారు.

వీరభద్రస్వామి ఆలయ కమిటీ నియామకం

రాయచోటి, న్యూస్‌టుడే: రాయచోటిలో వెలసిన శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఆలయ పాలక మండలిని ప్రభుత్వం నియమిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. కమిటీ సభ్యులుగా 11 మందిని నియమించారు. రాయచోటి గాంధీబజార్‌కు చెందిన టి.మనోజ్‌కుమార్, ఎం.రెడ్డెమ్మ, కె.రవిశంకర్, జి.నాగేశ్వర్లు, బి.సుభరాతి, కె.నాగమణి, టి.ఎస్.రమణరావు, ఒ.సుబ్రహ్మణ్యం, కె.గిరి, బి.రమాదేవి, బి.రాణెమ్మలకు కమిటీలో సభ్యులుగా స్థానం కల్పించారు. వీరితో పాటు ఆలయ అర్చకుడు శంకరయ్యను కోఆప్షన్ సభ్యుడుగా నియమించారు. ఉత్తర్వుల్లో ఛైర్మన్ ప్రస్తావన లేదు. సభ్యుల్లో టి.మనోజ్‌కుమారేను ఛైర్మన్‌గా నియమించే అవకాశం ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి.

విజేతలకు బహుమతుల అందజేత

ములకలచెరువు, న్యూస్‌టుడే: ములకలచెరువు మండలం బురకాయలకోటలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ విజేతగా వేపూరికోట జట్టు నిలిచింది. విజేత జట్టుకు సుధాకర్‌నాయుడు, విజయ్‌నాయుడులు రూ.20,116తో పాటు కప్పు, రన్నర్స్ జట్టుకు రూ.10,116తో పాటు కప్పు అందజేశారు.

పశువుల సంక్షేమానికి వైద్యశిబిరాలు

పీలేరు, న్యూస్‌టుడే: పశువులు ఆరోగ్యంగా ఉండి పోషకులకు ఆదాయం వచ్చేందుకు ప్రభుత్వం ఉచిత పశు ఆరోగ్య శిబిరాలను నిర్వహిస్తోందని పశుసంవర్ధకశాఖ సహాయ సంచాలకుడు రవికుమార్ తెలిపారు. సోమవారం పీలేరు మండలం అగ్రహారం పంచాయతీలో నిర్వహించిన పశువైద్య శిబిరంలో ఆయన మాట్లాడారు. 400 ఆవులు, గేదెలు, దూడలు, 1,100 గొర్రెలకు నట్టల నివారణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పశువైద్యులు ప్రదీప్‌కుమార్, సాధిక్, లక్ష్మీకర్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. **సంబేపల్లె:** మోటకట్ల పీఎన్ కాలనీ గొల్లపల్లెలో నిర్వహించిన ఉచిత పశు వైద్య శిబిరాన్ని రాయచోటి పశు సంవర్ధక శాఖ ఉప సంచాలకుడు మాలకొండయ్య తనిఖీ చేశారు. సంబేపల్లె పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకుడు శ్రీధర్‌రెడ్డి, వైద్యులు లక్ష్మీనారాయణ, రెడ్డి ధ్యాన, ప్రసాద్‌నాయక్, సిబ్బంది ఈశ్వరరెడ్డి, మహదేవ, తేజ, రాంప్రసన్న, ప్రసాద్, మహేష్, మహర్షి, నాగజ్యోతి, ఆదిలక్ష్మి పాల్గొన్నారు. **చిన్నమండెం:** దిగువగొట్టివీడు, ముండ్లవారిపల్లెల్లో ఉచిత పశు ఆరోగ్య శిబిరాలను పశువుల పశువైద్యుడు భాస్కర్ ప్రారంభించారు. **కంభంవారిపల్లిలో** పశువైద్యాధికారి సాధిక్ పశువులకు చికిత్సలు చేసి, మందులు పంపిణీ చేశారు. **కలికిరి:** నగిరిపల్లె, తెల్లగుట్టపల్లె, పాలెంకురవపల్లె గ్రామాల్లో జీవాల పెంపకదారులకు శాస్త్రీయ యాజమాన్యంపై అవగాహన సదస్సులు నిర్వహించారు. పశువైద్య సహాయ సంచాలకుడు వెంకటమునినాయుడు, మార్కెట్ కమిటీ ఛైర్మన్ మాలతి, పశువైద్యాధికారులు జగన్‌మోహన్‌రెడ్డి, కీర్తి, గిరినాథ్‌రెడ్డి పాల్గొన్నారు. **లక్కిరెడ్డిపల్లె:** అనంతపురం పంచాయతీ గొల్లపల్లెలో పశువైద్యాధికారి మహేష్ పశువులకు టీకాలు వేసి మందులు అందజేశారు. మాజీ ఎంపీపీ ఉమాపతిరెడ్డి, చెల్లు శ్రీనివాస్‌యాదవ్, గంగయ్య పాల్గొన్నారు.

గొల్లపల్లెలో మినరల్ మిక్చర్ ప్యాకెట్ పంపిణీ చేస్తున్న ఉప సంచాలకుడు డాక్టర్ మాలకొండయ్య

క్రీడలతో మానసికోల్లాసం: మంత్రి రాంప్రసాద్‌రెడ్డి

అరవీడు (గాలివీడు), న్యూస్‌టుడే: క్రీడలతో మానసికోల్లాసం కలుగుతుందని, ఉద్యోగ నియామకంలో క్రీడాకారులకు మూడు శాతం రిజర్వేషన్ సదుపాయం కల్పిస్తామని రవాణా, యువజన, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు. గాలివీడు మండలం అరవీడు పంచాయతీ కుషావతి ప్రాజెక్టు సమీపంలో సోమవారం తెదేపా నాయకుడు లక్కం రెడ్డెప్ప ఆధ్వర్యంలో జరిగిన ఫ్రెండ్స్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నీ ఫైనల్ మ్యాచ్‌ను మంత్రి తిలకించారు. విజేతలకు నగదు, జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో తెదేపా రాజంపేట పార్లమెంట్ ఉపాధ్యక్షుడు ఎం.రవీంద్రబాబు, మండల తెదేపా బాధ్యుడు హేమకుమార్‌రెడ్డి, కొసిరెడ్డి వెంకటశివారెడ్డి, అమరనాథ్ పాల్గొన్నారు.

క్రీడాకారులతో మంత్రి రాంప్రసాద్‌రెడ్డి

ఈ-ఆటో ప్రారంభం..

చిన్నమండెం: బోడిరెడ్డిగారిపల్లె సచివాలయానికి వచ్చిన ఈ-ఆటోను మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి ప్రారంభించారు. తన నివాసంలో పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రజాదర్బార్ నిర్వహించారు.

అర్జీలను పరిష్కరించాలి

రాయచోటి గ్రామీణ, న్యూస్‌టుడే: రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన అర్జీలను అధికారులు నాణ్యతతో పరిష్కరించాలని, భూ సమస్యలను నిర్లక్ష్యం చేయవద్దని మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి అన్నారు. సోమవారం రాయచోటి మండలం పెమ్మాడపల్లెలో జరిగిన రెవెన్యూ సదస్సులో ఆయన మాట్లాడారు.

'అవినీతికి అడ్డాగా డీఈవో కార్యాలయం'

మాట్లాడుతున్న పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంకన్న

రాయచోటి గ్రామీణ, న్యూస్‌టుడే: మదనపల్లెలోని జిల్లా విద్యాశాఖ కార్యాలయం అవినీతి అక్రమాలకు అడ్డాగా మారిందని పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంకన్న ఆరోపించారు. సోమవారం రాయచోటిలోని కార్యాయంలో ఆయన మాట్లాడారు. విద్యాశాఖ అధికారులు ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలను బెదిరించి రూ.లక్షల్లో డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. కార్యాలయంలో ఏ పని జరగాలన్నా.. లంచం ఇవ్వాల్సిందేనని ఆరోపించారు. లంచగొండి అధికారులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు సుబ్బయ్య, బాబ్జాన్, మురళి, మధు తదితరులు పాల్గొన్నారు.

మురుగు నీటితో తిప్పలు

గాలివీడు మండలం ఎగువగొట్టివీడు కస్పా వీధిలో కాలువలు నిర్మించలేదు. ఇళ్ల నుంచి వెలువడే వృథా నీటిని సిమెంటు రోడ్డుపైకి వదులుతున్నారు. మరికొందరు దుస్తులు శుభ్రం చేయడంతో ఈ నీరు తోడవుతోంది. దుర్వాసనతో పాదచారులు ఇబ్బంది పడుతున్నారు. పారిశుద్ధ్య పనులు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. కాలువలు నిర్మించాలని స్థానిక మహిళలు కోరుతున్నారు.
- న్యూస్‌టుడే, గాలివీడు

భయం.. భయంగా బడికి!



కలికిరి, న్యూస్‌టుడే: కలికిరి-సోమల ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న కలికిరి పంచాయతీ పొట్టేకులవారిపల్లె ప్రాథమిక పాఠశాలకు ప్రహరీ లేకపోవడంతో విద్యార్థులు రహదారి దాటి రావాలంటే భయపడుతున్నారు. ఈ మార్గంలో నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. మధ్యాహ్న భోజనం, ఆటవిడుపుతో పాటు పాఠశాలకు వచ్చే.. ఇంటికి వెళ్లే సమయంలో విద్యార్థులకు వారి తల్లిదండ్రులు తోడుగా ఉండాల్సి వస్తోంది. ఈ విషయాన్ని ప్రజాప్రతినిధులకు విన్నవించడంతో తొమ్మిది నెలల కిందట పాఠశాలకు ప్రహరీ నిర్మించాలని అధికారులు పరిశీలించి వెళ్లినా.. ఇంతవరకు పట్టించుకోవడం లేదని తల్లిదండ్రులు వాపోతున్నారు. విద్యాశాఖ అధికారులు స్పందించి ప్రహరీ ఏర్పాటు చేసి ప్రమాదాలు నివారించాలని వారు కోరుతున్నారు.

భూములు రక్షించాలని వినతి

లక్కిరెడ్డిపల్లె, న్యూస్‌టుడే: తనకు పిత్రార్జితంగా వచ్చిన భూములు ఆక్రమణలకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని వెంకట్రామరాజు కోరారు. సోమవారం స్థానిక రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దారు క్రాంతి కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గద్దగుండ్లరాచపల్లె సమీపంలోని సర్వే నంబర్ 614, 616, 625, 626, 501-1, 503-2, మరికొన్ని నంబర్లు గల భూములను కొందరు ఆక్రమించుకోవడానికి యత్నిస్తున్నారని, వారి నుంచి భూమి కాపాడాలని రెవెన్యూ అధికారులకు కోరారు.

అక్రమ మైనింగ్‌పై ఫిర్యాదు

కంభంవారిపల్లి, పీలేరు గ్రామీణ, న్యూస్‌టుడే: మండలంలోని తీతవగుంటపల్లె గ్రామంలో కొందరు వ్యక్తులు అక్రమంగా మైనింగ్ వ్యాపారం చేస్తున్నారని కంభంవారిపల్లె మండల భాజపా అధ్యక్షుడు రామాంజులు సోమవారం మదనపల్లె కలెక్టరేట్‌లో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్రమ మైనింగ్‌తో పర్యావరణం కలుషితమవుతుందని, నల్లమందు పేలుళ్లతో ప్రజలు భయపడుతున్నారని తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో మహిళకు గాయాలు

చిన్నమండెం, న్యూస్‌టుడే: చిన్నమండెం-పెద్దమండెం ప్రధాన రహదారిలోని నాగూరివాండ్లపల్లె సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కాంతమ్మ అనే మహిళ గాయపడింది. పెద్దమండెం మండలం సిద్దవరం గొల్లపల్లెకు చెందిన కాంతమ్మ.. కుమారుడు భోజరాజు ద్విచక్ర వాహనంలో చిన్నమండెం నుంచి వెళ్తుండగా వాహనం అదుపుతప్పి కిందపడటంతో ప్రమాదం చోటుచేసుకుంది. క్షతగాత్రురాలిని 108 వాహనంలో రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

నేడు అనంతపురంలో పార్వేట

లక్కిరెడ్డిపల్లె, న్యూస్‌టుడే: మండల పరిధిలోని అనంతపురంలో వెలసిన గంగమ్మ ఆలయంలో మంగళవారం పార్వేట కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఈవో శ్రీనివాసులు తెలిపారు. మాఘమాసం బహుళ అమావాస్య మరుసటి రోజున గంగమ్మ జాతరలో భాగంగా పార్వేట జరుగుతుందన్నారు. వచ్చే అమావాస్యకు జాతర ప్రారంభమవుతుందని తెలిపారు.

ప్రత్యేక అలంకారంలో అమ్మవారు

గుండెపోటుతో వసతిగృహ సంక్షేమ అధికారి మృతి

దేవలానాయక్

రాయచోటి, న్యూస్‌టుడే: రాయచోటి సాంఘిక సంక్షేమ శాఖ బాలుర వసతిగృహం సంక్షేమ అధికారి దేవలానాయక్(60) సోమవారం గుండెపోటుతో మృతి చెందారు. ఉదయం 6.30 గంటలకు ఇంటి నుంచి వసతి గృహం వద్దకు ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. కంసలవీధిలోని బయారెడ్డి ఆసుపత్రి సమీపానికి రాగానే ఎదురుగా వస్తున్న ట్రాక్టర్‌కు దారి ఇచ్చే క్రమంలో ప్రమాదవశాత్తు కిందపడిపోయారు. తీవ్ర ఒత్తిడికి గురైన ఆయన్ను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గుండెపోటుతో మృతి చెందారని కుటుంబీకులు తెలిపారు. దేవలానాయక్ స్వగ్రామం సంబేపల్లె మండలం దేవపట్ల. ఆయనకు ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. దేవలానాయక్ మృతదేహానికి జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి దామోదర్‌రెడ్డి, వసతి గృహ సంక్షేమ అధికారులు నివాళులర్పించారు.

వంతెన నిర్మించారు.. సర్వీసు రోడ్లు మరిచారు

❖ ఎన్‌హెచ్-40పై రాకపోకలకు ఇబ్బందులు
❖ నాలుగేళ్లుగా ఇదే దుస్థితి

రాయచోటి, న్యూస్‌టుడే: పట్టణాల నడిబొడ్డున వెళ్తున్న జాతీయ రహదారులపై రాకపోకలకు తరచూ వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాయచోటి నడిబొడ్డున వెళ్తున్న కర్నూలు-చిత్తూరు జాతీయ రహదారి విస్తరణ పనులు అయిదేళ్ల కిందట చేపట్టారు. పట్టణంలోని మాసాపేట వద్ద ఉన్న మాండవ్య నదిపై వంతెన నిర్మించారు. దీనికి ఇరువైపులా పట్టణంలోకి వెళ్లేందుకు అప్పట్లోనే సర్వీసు రోడ్లు ఏర్పాటు చేయాలని ఆక్రమణలను తొలగించారు. నివాసాలు ఉన్న వారికి పరిహారం కూడా చెల్లించారు. కేవలం రహదారి రూపు ఏర్పరిచారే తప్ప రోడ్లు వేయలేదు. నదికి ఇరువైపులా ఉన్న నివాసాల వారు వెళ్లాలంటే సర్వీసు రోడ్లు లేక ఇబ్బందులు పడాల్సి వస్తోంది.

అసంపూర్తిగా సర్వీసు రోడ్డు

గోతులు పడి..

వరదల సమయంలో పట్టణంలోని మురుగునీటి కాలువలు పొంగి వంతెనకు తూర్పు భాగంలోని సర్వీసు రోడ్డుపై ప్రవహించాయి. దాంతో మట్టి కొట్టుకుపోయి గోతులు ఏర్పడ్డాయి. వంతెన దిగువ ప్రాంతానికి వెళ్లాలంటే అవకాశం లేకపోవడంతో వంతెనపై నుంచి తిరిగి రావాల్సి వస్తోందని స్థానికులు వాపోతున్నారు. పట్టణంలోని దిగువ పెట్రోల్ బంక్, మాసాపేట, మార్కెట్ యార్డు ప్రాంతాల నుంచి వచ్చే వ్యాపార, ఇతర సామగ్రిని తీసుకొచ్చే వాహనాలు రాకపోకలు సాగించే అవకాశం లేదు.

ప్రమాదాలకు నిలయమై..

హైవేపై వాహనాల రద్దీ ఉంటోంది. మరికొందరు వాహనదారులు ఈ రోడ్డు పక్కన వాహనాలు నిలిపి ఉంచడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటీవల వంతెన సమీపంలోని పులే విగ్రహాన్ని బస్సు ఢీకొంది. దిమ్మె పూర్తిగా దెబ్బతినడంతో విగ్రహం ఎప్పుడు కూలుతుందోనని వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. ఎన్‌హెచ్ అధికారులు పరిశీలించి ఆగిన సర్వీసు రోడ్ల పనులు సత్వరం పూర్తి చేయాలని కోరుతున్నారు.

అంత్యక్రియలు
మా తండ్రిగారైన
శ్రీ బుక్కే దేవళానాయక్ గారు
19-01-2026వ తేదీ సోమవారం
స్వర్గస్తులైనారు. తదుపరి
20-01-2026వ తేదీ మంగళవారం
ఉదయం 10.00 గంటల నుండి
12.00 గంటల మధ్య
సంబేపల్లె మండలం, చిన్నబిడికి
మా స్వగ్రామము నందు
వీరి అంత్యక్రియలు జరుపబడును.
కావున మా బంధుమిత్రులకు,
శ్రేయోభిలాషులకు
తెలియజేయడమైనది.



కీ॥శే॥ బుక్కే దేవళానాయక్
HWO, GRADE-1
ప్రభుత్వ బాలుర వసతి గృహం (సాంఘీక సంక్షేమ శాఖ)
మాసాపేట, రాయచోటి, అన్నమయ్య జిల్లా.
కైవల్యం : 19-01-2026
ఇట్లు : కుమారుడు : బి.భానుప్రకాష్
భార్య : బుక్కే ముత్యాలమ్మ మరియు కుటుంబ సభ్యులు
చిన్నబిడికి, సంబేపల్లె మండలం. సెల్ : 9490265308

(c) eenadu

మదనపల్లె

• మదనపల్లె • తంబళ్లపల్లె • పుంగనూరు

పూర్వవిద్యార్థులను సత్కరించిన గ్రామస్థులు, ఉపాధ్యాయులు

పూర్వ విద్యార్థుల దాతృత్వం

చౌడేపల్లె, న్యూస్‌టుడే: మండలంలోని శెట్టిపేట పంచాయతీ మేకలచిన్నేపల్లె ఉన్నత పాఠశాల 2004-05 బ్యాచ్ పది విద్యార్థులు సుమారు రూ.3లక్షలతో నిర్మించిన ప్రార్థనా మందిరాన్ని సోమవారం ప్రారంభించారు. వారిని పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు. గ్రామస్థుల తరపున వారిని సత్కరించారు. పూర్వవిద్యార్థులు ప్రదీప్‌రాజు, వెంకటరమణ, ప్రవీణ్‌రాజు, రమణ, వరలక్ష్మి, అనిత, రాఘవేంద్రరాజు, సుధాకర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

మిట్స్‌తో ఆరన్ సైంటిఫిక్ సంస్థ ఒప్పందం

ఒప్పంద పత్రాలు చూపుతున్న వీసీ యువరాజ్, సంస్థ డైరెక్టర్ అరుణ్‌కుమార్

మదనపల్లె విద్య, న్యూస్‌టుడే: మిట్స్ డీమ్డ్ టుబీ విశ్వవిద్యాలయంతో మదనపల్లెకు చెందిన ఆరన్ సైంటిఫిక్ సంస్థ సోమవారం అవగాహన ఒప్పందం చేసుకున్నట్లు వర్సిటీ వీసీ డాక్టర్ యువరాజ్ తెలిపారు. మెకానికల్ విభాగం విద్యార్థులకు పరిశోధనా అవకాశాలు, ఇంటర్న్‌షిప్, సాంకేతిక అవసరాలు, నిపుణుల వర్క్‌షాపుల కోసం ఈ ఒప్పందం చేసుకున్నట్లు ఆయన వివరించారు. . ఆరన్ సైంటిఫిక్ సంస్థ డైరెక్టర్ డాక్టర్ అరుణ్‌కుమార్, మిట్స్ రిజిస్ట్రార్ ప్రదీప్‌కుమార్, ప్రిన్సిపల్ రామనాథన్ పాల్గొన్నారు.

బార్‌కౌన్సిల్‌లో ఎన్నికల ప్రచారం.. పుంగనూరు: రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడిగా పోటీలో ఉన్న శ్రీనివాసరాజు సోమవారం స్థానిక బార్‌కౌన్సిల్‌లోన్యాయవాదులను కలిశారు. ఆయనతో పాటు భాజపా నాయకుడు చల్లపల్లె నరసింహారెడ్డి ఉన్నారు. పోటీలో ఉన్న తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని అభ్యర్థించారు.

RENT/ LEASE
✦✦ లీజు / రెంటుకు ✦ మదనపల్లె - కదిరి రోడ్ (NTR Circle, సంగం ఫంక్షన్ హాల్ సమీపంలో) 6K Sq.ft స్థలము లీజు/రెంట్‌కి ఇవ్వబడును. వివరములకు Cell : 9885462950/ 9052922877.

TOLET
2/250-12-1 ✦ మదనపల్లె-కదిరి రోడ్, నీరుగట్టువారిపల్లె, మార్కెట్ యార్డు ఎదురుగా (Opp. to యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) అన్ని సౌకర్యాలు, వసతులతో వ్యాపారం మరియు నివాసముకు అనుకూలమైన ఇండిపెండెంట్ ఇల్లు బాడుగకు ఇవ్వబడును. ✦ వివరములకు ✦ Ph : 9885462950/ 9052922877

CHANGE OF NAME
I, SUBRAMANYAM RAJESWARAMMA (old name), W/o Garla Narasimhaiah Subramanyam, resident of Door No:15-297-3, Gopal Reddy Street, Mission Compound, Madanapalle, Annamayya Dist-517325. Henceforth be known as GARLA SUBRAMANYAM RAJESWARI (new name).

మేమున్నాం.. మీకు తోడుగా..

(10 AM TO 1 PM)
మదనపల్లె పట్టణం: 80085 74611
పీలేరు గ్రామీణం: 80085 74958
పుంగనూరు: 80085 74622

.పుంగనూరు, న్యూస్‌టుడే: **సమస్య :** పట్టణంలోని నక్కబండలో వీధిదీపం వెలగడం లేదు. రాత్రివేళ రాకపోకలకు ఇబ్బంది పడుతున్నాం. **- మస్తాన్, నక్కబండ**

-**సమాధానం:** పరిశీలించి చర్యలు తీసుకుంటాం.
- మహేష్, పుర డీఈఈ, పుంగనూరు

విద్యుత్తు కార్యాలయం మార్చేందుకు చర్యలు

ఈనాడు కథనానికి స్పందన

మదనపల్లె అర్బన్: విద్యుత్తు సంస్థకు చెందిన పర్యవేక్షక కార్యాలయాన్ని వారం రోజుల్లో మార్చేందుకు చర్యలు తీసుకుంటామని ఆ సంస్థ ఎస్ఈ సోమశేఖర్‌రెడ్డి తెలిపారు. కార్యాలయ ఆవరణలో నత్తనడకన జరుగుతున్న పనులపై ఈ నెల 18న 'ఈనాడు'లో 'సేవలకు ఆటంకం.. పనుల్లో జాప్యం' శీర్షికన కథనం ప్రచురితమైంది. స్పందించిన అధికారులు సోమవారం సాయంత్రం పనులు పరిశీలించి మాట్లాడారు. పరిపాలనా భవనంలో మరమ్మతులు వెంటనే పూర్తి చేయాలని, ఈఈ కార్యాలయం, టెక్నికల్ విభాగాలు ఏర్పాటు చేస్తున్నామని, వెస్ట్ సెక్షన్ ఏఈ గదిని టౌన్ ఏడీఈకి, మరో గదిని రూరల్ ఏడీఈకి కేటాయిస్తామని తెలిపారు. సిబ్బంది కోసం స్తంభాలను నాటి వాటికి రూఫ్ ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలని ఏడీఈ హరికుమార్ సూచించగా, ఇందుకు ఎస్ఈ అంగీకరించారు.

స్పందించి.. పరిష్కరించండి

✦ రెవెన్యూ సమస్యలపై భారీగా ఫిర్యాదులు

కలెక్టరేట్‌కు భారీగా హాజరైన అర్జీదారులు

మదనపల్లె గ్రామీణ, న్యూస్‌టుడే: ప్రజా సమస్యలు పరిష్కరించి వెంటనే నివేదిక ఇవ్వాలని డీఆర్వో మధుసూదన్‌రావు అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో ప్రజాసమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. కలెక్టర్ నిశాంత్‌కుమార్, జేసీ ఆదర్శరాజేంద్రన్ క్యాంపులో ఉండటంతో డీఆర్వో, మదనపల్లె సబ్ కలెక్టర్ చల్లాకల్యాణి, ల్యాండ్ సర్వే, రికార్డుల ఏడీ భరత్‌కుమార్, సచివాలయాల పర్యవేక్షణాధికారి లక్ష్మీపతి అర్జీలు స్వీకరించారు. అన్ని మండలాల నుంచి ఆన్‌లైన్‌లో 230, ఆఫ్‌లైన్‌లో 150 దరఖాస్తులు వచ్చినట్లు వివరించారు. వీటిలో వెబ్‌ల్యాండ్, పాసు పుస్తకాలు, భూ సమస్యలు, పింఛన్లపైనే అధికం. సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో విచారించి పరిష్కరించాలని డీఆర్వో ఆదేశించారు.

పీజీఆర్ఎస్‌కు విశేష స్పందన

కొళ్లబైలు -1 సర్పంచి ఆనంద్‌రెడ్డి.. పాత పంచాయతీ కార్యదర్శి అవినీతిపై విచారణ వేగవంతం చేయాలని కోరారు. మదనపల్లె పట్టణం బీకేపల్లె ఇందిరమ్మకాలనీలో మౌలిక వసతులు కల్పించాలని కాలనీవాసులు అర్జీ ఇచ్చారు. ప్రజా సమస్యలు వెంటనే పరిష్కరించాలని భాజపా జిల్లా ఉపాధ్యక్షులు కృష్ణమూర్తి, నాయకులు గోపాల్‌రెడ్డి ఆనందకుమార్ డీఆర్వోను కోరారు. హంద్రీ నీవా కాలువ భూ పరిహారం ఇప్పించాలని పెద్దతిప్పసముద్రం మండలానికి చెందిన నిర్వాసితులు సాబ్‌జాన్, వీరప్ప, వెంకటరమణ, నబీ, జయమ్మ కోరారు. ● మదనపల్లె మండలం ఓబుల్‌నాయనిచెరువు వద్ద బండ్లబాట, ప్రభుత్వ స్థల ఆక్రమణపై కొత్తపల్లె రైతులు ఫిర్యాదు చేశారు. సోమల మండలం ఆవులపల్లె వ్యవసాయ భూములను విచారించి 22 ఏ జాబితా నుంచి తొలగించాలని రైతులు కోరారు. ● చెరువుల్లో పూడికలు, ముళ్లపొదలు తొలగించాలని కోరారు.

బకాయిలు ఇవ్వండి



ఎర్రగుట్టపల్లెలో 2018లో రూ.18 లక్షల నిధులతో సిమెంట్ రోడ్డు వేశాను. ఇందులో కేవలం రూ.10.14 లక్షలకే బిల్లులు మంజూరు చేశారు. మిగిలిన 30 శాతం నగదు గ్రామ పంచాయతీకి వేశారు. బిల్లులు ఇవ్వకుండా తిప్పుకుంటున్నారు. న్యాయం జరగడం లేదు.
- రమణారెడ్డి, ఎర్రగుట్లపల్లె, గాలివీడు

వన్‌బీలో పేరు రావడం లేదు

నేను కొనుగోలు చేసిన వ్యవసాయ భూమికి అన్ని రికార్డులున్నాయి. పాసుపుస్తకాలు ఉన్నాయి. 1బీలో మాత్రం ఇతరుల పేరు నమోదుచేశారు. దీన్ని మార్చాలని ఆరు నెలలుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నాను. పట్టించుకోవడం లేదు.
- వెంకటరమణ, నేలిమంద, సోమల

ప్చ్.. ఇరవై ఏళ్లుగా తిరుగుతున్నా

నాకు సంబంధించి 41 సెంట్ల పిత్రార్జితంగా వచ్చిన ఆస్తిని ఇతరుల పేరిట 1బీలో నమోదు చేసేశారు. దీనిపై గత 20 ఏళ్లుగా రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా. అయినా పట్టించుకోవడం లేదు. **- అల్లాభక్షు, అరవీడు, గాలివీడు మండలం**

బహిరంగ ప్రకటన
గౌరవ 2వ అదనపు జిల్లా కోర్టు, మదనపల్లి
O.S.No. 8/2016
ఎల్.వెంకటరమణ మరియు ఇతరులు -వాదులు
Vs
కె.మాదవి మరియు ఇతరులు -ప్రతివాదులు
NOTICE
To
1) L.రామలక్ష్మమ్మ(D4), W/o Late L.వెంకటరమణ,
2) L.శరుణాకర్(D5), S/o Late L.వెంకటరమణ,
3) L.కుమార్(D6), S/o Late L.వెంకటరమణ
అందరూ నివాసం : డోర్ నెం : 3-146-14-7/1, మునెప్ప కాలనీ, మదనపల్లి టౌన్, అన్నమయ్య జిల్లా.
పై కేసును వాదులు "SPECIFIC PERFORMANCE OF CONTRACT" క్రింద దావా దాఖలు చేసినారు. ఇందులో ఎల్.వెంకటరమణ 1వ వాది మరియు అతను చనిపోయినాడు అతని వారసులు అయిన మీరు ఈ దావాలో వాదులుగా చేరడానికి సహకరించలేదు. కావున మిమ్ములను 4 నుండి 6వ ప్రతివాదులుగా చేర్చడం జరిగింది. ఈ దావా 21-1-2026వ తేదీన కలదు. కావున మీరు ఆ రోజున ఉదయం 10.30 గంటలకు పై తెలిపిన కోర్టు నందు వ్యక్తిగతంగా కానీ, లేదా న్యాయవాది ద్వారా కానీ హాజరు అవ్వాలి. మీరు హాజరు కాకపోతే మీ పరోక్షంగా గౌరవనీయ కోర్టు నిర్ణయం తీసుకొని ఉత్తర్వులు ఇస్తుందని తెలియజేయడమైనది.
ఇట్లు : శ్రీ వై.వి.శేషారెడ్డి, శ్రీ కె.సోమశేఖర్, శ్రీ ఎం.వి.రమణప్ప వాదుల న్యాయవాదులు, మదనపల్లి.

IN THE COURT OF IInd ADDITIONAL DISTRICT JUDGE, MADANAPALLE
I.A.230/2025 and I.A.231/2025 and I.A.232/2025 in O.S.39/2012
Petitioners: T.R.Gopal (Died) and 3 Others
Respondents: T.R.Raghavendra Rao (Died) and 43 Others
NOTICES TO R43 and R44
To,
R43) R.Lalitha Bai W/o T.R.Madhav
R44) T.M.Sowmya, D/o T.R.Madhav, W/o M.B.Sreenivas
Both are Residing at Court Ramachari Street, Madanapalle, Annamayya District-517325.
Please Take Notice that the above Matter Stands Posted to 02-02-2026 for your Appearance before the above Said Honorable Court at 10.30 A.M. in Person or Through your Pleader and if you fail to appear the Matter will be Heared and Decided Exparte.
Sri B.Bhujanga Rao, B.Sc.,LL.B Advocate for Petitioner Madanapalle.

నిధులు దుర్వినియోగమైతే ఉపేక్షించం

కార్యదర్శులతో నిధులపై విచారిస్తున్న ఎమ్మెల్యే షాజహాన్‌బాషా

మదనపల్లె గ్రామీణ, మదనపల్లె పట్టణం న్యూస్‌టుడే: పంచాయతీ నిధులు దుర్వినియోగానికి పాల్పడితే ఉపేక్షించేదిలేదని ఎమ్మెల్యే షాజహాన్‌బాషా అధికారులను హెచ్చరించారు. సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో నియోజకవర్గంలోని మదనపల్లె, రామసముద్రం, నిమ్మనపల్లె మండలాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. నిధులు, పన్నువసూళ్లపై, పనులు, ఖర్చుల వివరాలను కార్యదర్శులతో సమీక్షించారు. ఎంపీడీవోలు తాజ్‌మస్రూర్, ఫక్రుద్దీన్‌సాహెబ్ పాల్గొన్నారు. మదనపల్లె పట్టణంలో విస్తృతంగా పర్యటించారు. ఉదయం కుమారపురం, శివాలయం రోడ్డు, సొసైటీకాలనీల్లో పర్యటించి స్థానికులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే వెంట ఏపీఎస్పీడీసీఎల్ ఈఈ గంగాధర్ ఉన్నారు.

వైభవంగా ధ్వజారోహణం

తంబళ్లపల్లె, ములకలచెరువు, న్యూస్‌టుడే: కోసువారిపల్లిలో వెలసిన శ్రీప్రసన్న వేంకటరమణస్వామి వార్షిక బ్రహోత్సవాలు సోమవారం ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. మంగళవారం శేష, హంస వాహన సేవలు నిర్వహించనున్నారు. ఈవో వరలక్ష్మి వేదపండితులు కృష్ణప్రసాద్ భట్టర్, రమేష్, నరసింహస్వామి పాల్గొన్నారు. **పెద్దతిప్పసముద్రం:** విరూపాక్ష దేవాలయంలో మాఘ మాస పూజలు సోమవారం ప్రారంభమయ్యాయి. **పుంగనూరు:** భోగనంజుండేశ్వరుడు, కాశీ విశ్వేశ్వరుడు, సోమేశ్వరస్వామి ఆలయాల్లో ప్రత్యేక అభిషేకాలు, అలంకరణలు, పూజలు చేశారు. **ములకలచెరువు:** మల్లయ్యకొండలో వెలసిన మల్లికార్జునస్వామి ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాఘమాసం(ఉత్తరాయణం)లో సూర్యోదయ సమయంలో సూర్య కిరణాలు నేరుగా ఆలయంలో గర్భగుడిలో ఉన్న శివలింగాన్ని తాకాయి.

ఊరేగుతున్న వెంకన్న

వ్యర్థాలతో అనర్థం

పుంగనూరు- బెంగళూరు మార్గంలోని పుంగమ్మ ట్యాంక్ బండ్‌పై కొందరు కోళ్ల వ్యర్థాలు వేస్తున్నారు. దీంతో ఆ మార్గంలో ప్రయాణాలు చేస్తున్న వారు దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే రోడ్డు పాడై అవస్థలు పడుతున్నామని, ఇప్పుడు వ్యర్థాలతో రాకపోకలు సాగించలేకపోతున్నామని చెబుతున్నారు. సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
- న్యూస్‌టుడే, పుంగనూరు గ్రామీణం

పైపులకు తుప్పు.. నీటికి ముప్పు

మండలంలోని నన్నూరివారిపల్లె పంచాయతీ కుమ్మరపల్లె, పగడాల ఇండ్లు గ్రామాలకు తాగునీరు అందించేందుకు ఏర్పాటు చేసిన బోరుబావి పైపులు తుప్పు పట్టాయి. పైపుల నుంచి తాగునీరు లీకవడంతో నాచు పట్టాయి. దీంతో సరఫరా అవుతున్న నీరు కలుషితం అయ్యే ప్రమాదం ఉందని గ్రామస్థులు చెబుతున్నారు. పైపులు మార్చాలని కోరుతున్నారు.

- న్యూస్‌టుడే, కల్లూరు

కాలువ కాదు.. కొండవాగు

మదనపల్లె మండలంలోని వేంపల్లె పంచాయతీ కేంద్రంలో కొండ వాగు మురుగు కాలువను తలపిస్తోంది. ఇది వేంపల్లెచెరువుకు జలవనరు. మునగమాకుపల్లె, కొండమిదపల్లె ప్రాంతాల్లో వర్షాల సమయంలో వరద ఈ వాగు నుంచి చెరువుకు చేరుతుంది. సుమారు 3 కిలోమీటర్ల పొడవైన వాగు వేంపల్లెలో మురుగు కాలువను తలపిస్తోంది. చెత్త, వ్యర్థాలు వేస్తుండటంతో రూపుకోల్పోయింది.
- న్యూస్‌టుడే, మదనపల్లె గ్రామీణ

ప్రారంభిస్తారా.. లేదా..?

మదనపల్లె మండలం బసినికొండ-2 సచివాలయ భవనం రూ.43 లక్షలతో నిర్మించారు. రెండేళ్ల క్రితం పనులు పూర్తయినా ప్రారంభానికి నోచుకోలేదు. దీంతో చాలీచాలని గదిలో సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. సిబ్బంది కూర్చునేందుకు వీలు కూడా లేదని చెబుతున్నారు. పంచాయతీ సమావేశాల నిర్వహణకు ఇబ్బందులు ఎదురవుతున్నట్లు తెలిపారు.
- న్యూస్‌టుడే, మదనపల్లె గ్రామీణ

బహిరంగ ప్రకటన
యిందుమూలముగా యావన్మందికి తెలియజేయడం ఏమనగా మా కక్షికర్తలైన బాచిరెడ్డి తండ్రి లేట్ బయ్యారెడ్డి, బాచిరెడ్డి మానస తండ్రి బాచిరెడ్డి నడిపిరెడ్డి మరియు బాచిరెడ్డి గ్రీష్మ తండ్రి బాచిరెడ్డి నడిపిరెడ్డి అనువార్లు 1/9 భాగానికి రాజశ్రీ సీనియర్ సివిల్ జడ్జి కోర్టు మదనపల్లి నందు O.S.No.89/2025 మరియు I.A.No.350/2025 17-11-2025 దాఖలు చేశారు. కుటుంబ ఆస్తులను మా కక్షికర్తలు గానీ, పై దావాలోని ప్రతివాదులు బాచిరెడ్డి రెడ్డెప్పరెడ్డి, బాచిరెడ్డి శేఖర్‌రెడ్డి, బాచిరెడ్డి రామసుబ్బమ్మ, బాచిరెడ్డి అనసూయమ్మ, జి.కె.రెడ్డెమ్మ, నక్కల రెడ్డెమ్మ, బాచిరెడ్డి ప్రణతి, బాచిరెడ్డి కాంతమ్మ, బాచిరెడ్డి సునంద, బాచిరెడ్డి గిరిజ, బాచిరెడ్డి సునీల, బాచిరెడ్డి సుమతి, బాచిరెడ్డి సువర్ణ, సింగయ్యగారి లక్ష్మిదేవి మరియు బాచిరెడ్డి వేణుగోపాల్‌రెడ్డి Hindu Succession Act 1956 Section 6 Sub-Succession 5 ప్రకారం పారికత్తులు కుటుంబ ఆస్తులను భాగపరిష్కారం చేసుకోలేదు. అందుచేత పితురార్జిత కుటుంబ ఆస్తులన్నీ పై కనినటువంటి సెక్షన్స్ ప్రకారం సమిష్టి ఆస్తిగానే పరిగణించబడును. మా కక్షికర్తల అనుమతి లేనిదే పై కనినటువంటి వ్యక్తులు జాయింటు కుటుంబ ఆస్తులను క్రయవిక్రయాలు జరిపితే అట్టి క్రయ విక్రయం ఎంతమాత్రమూ మా కక్షికర్తలకు వర్తించదని అందువల్ల కొండేటి ప్రసాద్ తండ్రి కొండేటి శ్రీరాములు రాసుకొన్న విక్రయపత్రం 04-11-2025 Document No 9665/2025 మరియు Document No 9664/2025 బాచిరెడ్డి అనసూయమ్మ విక్రయించిన ఆస్తి పైకనినటువంటి వ్యక్తికి ట్రాన్స్‌ఫర్ ఆఫ్ Property Act 1882 ప్రకారం చెందదని అలాగే అగ్రికల్చర్ ల్యాండును నాన్ అగ్రికల్చర్ ల్యాండుగా కన్‌వర్ట్ చేయకుండా ప్లాట్లు వేస్తే వాటిని అక్రమ లేఅవుట్లుగా పరిగణింపబడునని A.P.Act 3/2006 ఉదహరించడమైంది. కొండేటి ప్రసాద్ అక్రమ లేఅవుట్ సెక్షన్ 3 ప్రకారం చేస్తున్నప్పటికీ బాధ్యత వహించి ఆక్షేపణ చేయవలసిన అధికారులైన తహశీల్దారు, పంచాయతీ సెక్రటరీ కురబలకోట వారు కొండేటి ప్రసాద్‌పై చట్ట చర్యలు తీసుకోకుండా పోవడం శోచనీయం. అక్రమ లేఅవుట్ జరుగుతున్న సర్వేనెంబర్లు, కురబలకోట మండలం, కురబలకోట గ్రామ పంచాయతీ, అన్నమయ్య జిల్లా సర్వే నెంబర్లు 1)516-1E 2)516-2B 3)517-1 4)517-2A.
మా కక్షికర్త
B.Nadipi Reddy, S/o Late Bayya Reddy Cell: 94412 03974
G.M.రెడ్డి, M.Com, LL.B అడ్వకేటు, మదనపల్లి Cell: 94940 68878

చిరస్మరణీయుడు వేమన

వేమన చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న రెడ్డిసంక్షేమ సంఘం నాయకులు

మదనపల్లె పట్టణం, న్యూస్‌టుడే: సమసమాజ స్థాపన కోసం వేమన కృషి చేశారని వక్తలు కొనియాడారు. వేమన జయంతిని పలువురు నిర్వహించారు. పురపాలక ఛైర్‌పర్సన్ మనూజ ఆధ్వర్యంలో సోమవారం బెంగళూరు రోడ్డు రెడ్డిసంక్షేమసంఘం భవనంలో జరిగాయి. రవికుమార్‌రెడ్డి, అనిల్‌కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ● భారతీయ అంబేడ్కర్‌సేన (బాస్), విడుదలై చిరుతైగల్ కట్చి (వీసీకే) పార్టీ సంయుక్త ఆధ్వర్యంలో వేమన జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. **మదనపల్లె గ్రామీణ:** వ్యవసాయ మార్కెట్ యార్డులో కమిటీ ఛైర్మన్ జంగాల శివరాం ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. **బి.కొత్తకోట:** వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్.కృష్ణారెడ్డి పాల్గొన్నారు.

రేస్ వాహనాలు ప్రారంభించిన ఎస్పీ

మదనపల్లె నేరవార్తలు: రిమోట్ ఏరియా కమ్యూనికేషన్ ఎనోన్స్‌మెంట్ (రేస్) వాహనాలను ఎస్పీ ధీరజ్ కునుబిల్లి సోమవారం ప్రారంభించి మాట్లాడారు. మారుమూల ప్రాంతాలకూ కమ్యూనికేషన్ వ్యవస్థను చేర వేసేందుకు ఈ వాహనాలు ప్రభుత్వం నుంచి వచ్చాయన్నారు. సెల్ టవర్ సిగ్నల్ లేని ప్రాంతాల్లో కూడా పోలీసు మ్యాన్‌ప్యాక్ పనిచేసేందుకు ఈ వాహనాలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. సిగ్నల్లలేని గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా పోలీసు వ్యవస్థలకు సమాచారం అందించే సదుపాయం ఉందన్నారు. జెండా ఊపి కారు, ద్విచక్రవాహనాన్ని ప్రారంభించారు. అదనపు ఎస్పీ వెంకటాద్రి, డీఎస్పీ మహేంద్ర, కమ్యూనికేషన్ సీఐ మురళీధర్‌రాజు పాల్గొన్నారు.

జెండా ఊపుతున్న ఎస్పీ ధీరజ్ కునుబిల్లి, అదనపు ఎస్పీ వెంకటాద్రి తదితరులు

ఎంపీ నిధులతో షాపింగ్ కాంప్లెక్స్.. పుంగనూరు: సుబేదారువీధిలోని చౌకమసీదు కాంప్లెక్సు భవన నిర్మాణాలకు రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి ఎంపీ నిధుల్లో రూ.20లక్షలు కేటాయించారని పురపాలక ఛైర్మన్ అలీంబాషా అన్నారు. సోమవారం భవన నిర్మాణ పనులను అధికారులతో కలసి పరిశీలించారు.

విద్యార్థులకు ఉన్నత లక్ష్యాలు ఉండాలి .. మదనపల్లె విద్య: పదోతరగతి విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు పెట్టుకుని చదువులో రాణించాలని న్యాయవాదులు శ్రీనివాసరాజు, షేక్ బాజీ అన్నారు. సోమవారం విజయభారతి పాఠశాలలో ఛైర్మన్ డాక్టర్ ఎన్.సేతు ఆధ్వర్యంలో పదోతరగతి విద్యార్థులకు ప్రేరణాత్మక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన వారు మాట్లాడుతూ ప్రతి విద్యార్థికి పదోతరగతి ఎంతో కీలకమైందన్నారు.

జ్ఞానాన్ని పొందేందుకు కృషి .. పెద్దతిప్పసముద్రం: జ్ఞానాన్ని పొందేందుకు కృషి చేయాలని వశిష్టాశ్రమ లలితాపీఠం సంస్థాపక పీఠాధిపతి స్వామీజి స్వరూపానందగిరి సూచించారు. హిందు సమ్మేళనాన్ని సోమవారం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతు హిందువులను ఒకటి చేసేందుకు దేశవ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ సమ్మేళనాలను నిర్వహిస్తోందని, ఇందులో భాగంగా హిందువుల్లో ఆధ్యాత్మకతను పెంపొందించేందుకు ఆర్ఎస్ఎస్ చర్యలు చేపట్టిందని తెలిపారు.

బహుమతుల అందజేత.. ములకలచెరువు: బురకాయలకోటలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ విజేతగా వేపూరికోట జట్టు నిలిచింది. విజేత జట్టుకు సుధాకర్‌నాయుడు, విజయ్‌నాయుడులు రూ.20,116తో పాటు కప్పు, రన్నర్స్ జట్టుకు రూ.10,116తో పాటు కప్పు అందజేశారు. పెద్దమండ్యం: మణికంఠ టీంకు చెందిన సభ్యులు ట్రోఫీని గెలుచుకున్నారు.

పశు ఆరోగ్యశిబిరాలు సద్వినియోగం చేసుకోవాలి .. మదనపల్లె గ్రామీణ, అర్బన్: జాతీయ పశుఆరోగ్య వైద్య శిబిరాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని డీఆర్వో మధుసూదన్‌రావు, సబ్ కలెక్టర్ చల్లాకల్యాణి కోరారు. 19 నుంచి 31వ తేదీ వరకు జరగనున్న జాతీయ పశు ఆరోగ్య వైద్య శిబిరాలు, జాతీయ పశువ్యాధి నియంత్రణ పథకం గోడపత్రులను వారు సోమవారం కలెక్టరేట్‌లో ఆవిష్కరించి మాట్లాడారు. పశుసంవర్ధకశాఖ అధికారి గుణశేఖర్‌పిళ్లై పాల్గొన్నారు. **మదనపల్లె అర్బన్:** పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ రోహిణి ఆధ్వర్యంలో పట్టణంలోని శివాజీనగర్‌లో శిబిరం నిర్వహించారు. **ములకలచెరువు:** పశువైద్యశిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని పశుసంవర్ధక శాఖ ఏడీ సుమిత్ర అన్నారు.



బస్సు ఎక్కేందుకు పోటీ పడుతున్న ప్రయాణికులు

బస్సుల్లో తగ్గని రద్దీ

ములకలచెరువు: సంక్రాంతి తిరుగు ప్రయాణ రద్దీ సోమవారం తగ్గలేదు. మండల పరిధిలోని గ్రామీణులు బెంగళూరు, తిరుపతి పట్టణాల్లో జీవనోపాధి పొందుతూ పండగకు స్వస్థలాలకు వచ్చారు. సోమవారం వారంతా పట్టణాలకు తిరుగుముఖం పట్టారు. ప్రయాణికులతో ములకలచెరువు జాతీయ రహదారి కలకలలాడింది. ములకలచెరువు కదిరి, ములకలచెరువు నుంచి మదనపల్లె, ములకలచెరువు నుంచి బెంగళూరు ప్రాంతాలకు వెళ్లే పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సు సర్వీసులు ప్రయాణికులతో కిక్కిరిశాయి. అటువైపు నుంచివచ్చే బస్సుల్లోనూ అదే పరిస్థితి. గుంతకల్లు నుంచి ములకలచెరువు మీదుగా తిరుపతి వెళ్లే ప్యాసింజర్ రైళ్లు సైతం రద్దీగా ప్రయాణించాయి.

విద్యుదాఘాతంతో యువకుడి మృతి.. పెద్దతిప్పసముద్రం: మండలంలోని గుగ్గిళ్లపల్లెకు చెందిన ఓ యువకుడు విద్యుదాఘాతంతో మృతి చెందిన ఘటన సోమవారం సాయంత్రం జరిగింది. గ్రామస్థుల కథనం మేరకు.. నవాబుకోట పంచాయతీ గుగ్గిళ్లపల్లెకు చెందిన కొట్టోళ్ల రామిరెడ్డి (26)ని విద్యుత్తు నియంత్రిక తొలగించడానికి.. గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణరెడ్డి, చిన్నాలు పిలిచారు. క్రమంలో విద్యుత్తు నియంత్రిక దింపడానికి చైన్ పుల్లీ వినియోగిస్తుండగా, రామిరెడ్డి విద్యుదాఘాతానికి గురై పడిపోయాడు. అతన్ని హుటాహుటిన బి.కొత్తకోట ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుంచారు. వైద్యులు పరీక్షించి మార్గమధ్యలోనే మృతి చెందాడని ధ్రువీకరించారు. సమాచారం అందగానే విచారణ చేపట్టామని పీటీఎం పోలీసులు తెలిపారు.

ముగ్గురి అరెస్టు .. పుంగనూరు గ్రామీణ: గోపిశెట్టి గ్రామ సమీపంలో కోడి పందేలు జరుగుతున్నాయన్న సమాచారం అందడంతో పోలీసులు సోమవారం దాడి చేసి ముగ్గుర్ని అరెస్టు చేశారు. వారి నుంచి 3 కోడి పుంజులు, రూ.1500 స్వాధీనం చేసుకున్నట్లు హెచ్‌సీ రమేష్ తెలిపారు.

పాల ఆటో అడ్డంగా పెట్టారని దాడి .. పుంగనూరు గ్రామీణ : మండలంలోని కమతంపల్లె గ్రామానికి చెందిన జయరామప్ప ఇంటి ఎదుట ఆదివారం ఆటోలో పాల క్యాన్లు ఎక్కిస్తుండగా అదే గ్రామానికి చెందిన ప్రసాద్ కారులో వచ్చాడు. రోడ్డుకు అడ్డంగా పాల ఆటో తీయాలని డ్రైవర్ నౌషాద్‌పై దాడికి దిగాడు. దీంతో మునివెంకటప్ప అతని కుమారుడు జయరామప్ప, భార్య జానకమ్మ అడ్డురావడంతో వారిపై ప్రసాద్ దాడి చేసి గాయపరిచాడు. సోమవారం ప్రసాద్, కుటుంబ సభ్యులు మరోసారి దూషించి బెదిరించారని వారి ఫిర్యాదు మేరకు ఏఎస్ఐ అశ్వర్థనారాయణ కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

దొంగనోట్ల చలామణి.. చౌడేపల్లె: మండల కేంద్రంలో దొంగనోట్లు వెలుగుచూశాయి. స్థానికంగా ఓ బ్యాంకులో మహిళా సంఘ సభ్యురాలు నగదు జమ చేస్తుండగా నోట్లు లెక్కించే యంత్రం ద్వారా రెండు రూ.500 నోట్లు నకిలీవని గుర్తించారు. సభ్యులు సంఘాల దగ్గర నగదు వసూలు చేసుకునే సమయంలో జాగ్రత్తలు పాటించాలని బ్యాంకు అధికారులు హెచ్చరించారు.

పాఠశాలలో క్షుద్రపూజల కలకలం.. చౌడేపల్లె: మండలంలో ఓ పాఠశాలలో క్షుద్రపూజలు జరిగినట్లు గ్రామస్థులు ఆరోపించారు. సోమవారం ఉదయం పిల్లలు బడికి వచ్చే లోపు ముఖ ద్వారంలో ముగ్గులు, అందులో నిమ్మకాయలు, పసుపు కుంకుమ, అక్షింతలు ఉండటం చూసి విద్యార్థులు ఆందోళన పడ్డారు. గుర్తించిన ఉపాధ్యాయులు నిఘా కెమెరాలు పరిశీలించగా ఉదయం 5.30గంటలకే ఓ మహిళ వచ్చి ఈ ముగ్గులు వేసినట్లు అందులో గుర్తించారు. దీనిపై ఉపాధ్యాయులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

(c) eenadu

ఈనాడు
బాపట్ల
మంగళవారం జనవరి 20, 2026

కలం పట్టి.. కవిత రాసి..

గణతంత్ర వేడుకకు గురుకుల పాఠశాల విద్యార్థిని ఎంపిక

న్యూస్‌టుడే, గుళ్లపల్లి (చెరుకుపల్లి గ్రామీణ)

దిల్లీలో జనవరి 26న నిర్వహించే గణతంత్ర వేడుకల్లో పాల్గొనేందుకు కేంద్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపట్టింది. పాఠశాల విద్యార్థులకు వీర్‌గాథ ప్రాజెక్టు-2ను గతేడాది అక్టోబరులో నిర్వహించింది. దేశవ్యాప్తంగా వంద పాఠశాలల నుంచి వంద మంది విద్యార్థులను ఎంపిక చేసింది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల నుంచి ఇద్దరేసి చొప్పున ఎంపికయ్యారు. సర్కారు బడి విద్యార్థుల్లో బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం కావూరు వినయాశ్రమం ప్రభుత్వ బాలికల గురుకుల పాఠశాల విద్యార్థిని **కూచిపూడి వెంకటరమ్య** ఎంపికయ్యారు.

ఎంపిక ఇలా.. యుద్ధంలో దేశం తరపున వీరోచితంగా పోరాడి ప్రాణత్యాగం చేసిన యోధుల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం వీర్‌గాథ ప్రాజెక్టు-2ను నిర్వహిస్తోంది. వీరుల త్యాగాలు.. వారి పోరాటాలపై కవితలను ఛార్టులపై రాసి విద్యార్థులు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేశారు. ఇందులో పాల్గొన్న వారిలో విజేతలను కేంద్రం ఈ నెల మొదటివారంలో ప్రకటించింది. వినయాశ్రమం ప్రభుత్వ బాలికల గురుకుల పాఠశాలకు చెందిన 8వ తరగతి విద్యార్థిని కూచిపూడి వెంకటరమ్య విజేతగా నిలిచింది. చిన్నారి గ్యాలంటరీ అవార్డు గ్రహీత సుబేదార్ మేజర్ బానాసింగ్‌పై రచించిన 'సియాచిన్ సింహం' కవితకు న్యాయనిర్ణేతలు ముగ్ధులయ్యారు. రాష్ట్రం తరపున నలుగురు విజేతల్లో రమ్యను ప్రథమురాలిగా ప్రకటించారు. ఈ నెల 26న దిల్లీలో జరిగే గణతంత్ర వేడుకలకు బాలికకు కేంద్రం ఆహ్వానం పంపించిందని పాఠశాల ప్రిన్సిపల్ విజయలక్ష్మి తెలిపారు.

వ్యవసాయ కుటుంబం

వెంకటరమ్యది రేపల్లె మండలం అడవిపాలెం. బాలిక తల్లి చనిపోగా.. తండ్రి వ్యవసాయ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఈమెకు అక్క, తమ్ముడు ఉన్నాడు. ఉన్నత విద్య అభ్యసించి మంచి కొలువు సాధించి కుటుంబానికి అండగా నిలవాలన్నదే తన లక్ష్యమని వెంకటరమ్య చెబుతోంది.

మడ అడవులు తీరానికి సహజ రక్షా కవచాలు. తీర ప్రాంతంలో విస్తరించిన మడ అడవులు జీవ వైవిధ్యానికి ప్రతీకలు. 90వ దశకంలో కొందరు వీటిని అక్రమంగా నరికేసి భూముల్ని ఆక్రమించి రొయ్యల చెరువులుగా మార్చారు. ఫలితంగా మడ అడవుల విస్తీర్ణం తగ్గిపోయింది. వీటి ప్రాధాన్యాన్ని గుర్తించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డ్వామా, అటవీశాఖ ద్వారా చేపట్టిన ప్రాజెక్టులు విజయవంతం చేయడానికి పటిష్ఠ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.

విపత్తులు ఆమడ దూరం

డ్వామా, అటవీశాఖ ఆధ్వర్యంలో అడవుల అభివృద్ధికి ప్రణాళికలు

న్యూస్‌టుడే, బాపట్ల

జిల్లాలో 74 కి.మీ. తీర ప్రాంతం ఉంది. రేపల్లె మండలం లంకెవానిదిబ్బ, నిజాంపట్నం మండలం అడవులదీవి, దిండి, నిజాంపట్నం, కర్లపాలెం మండలం పేరలి, తుమ్మలపల్లి, బాపట్ల మండలం సూర్యలంక, చినగంజాం మండలం పల్లెపాలెం గ్రామాల్లో మడ అడవులు విస్తరించి ఉన్నాయి. నలభై ఏళ్ల కిందట 12 వేల ఎకరాల్లో విస్తరించి ఉండగా కాలక్రమేణా ఆరున్నర వేల ఎకరాలకు తగ్గింది. 1977 నవంబరులో దివిసీమ ఉప్పెన సమయంలో మడ అడవులే తీర ప్రాంతాన్ని కాపాడాయి.

❖ ప్రధానంగా నిజాంపట్నం, కర్లపాలెం మండలాల్లో మడ అడవులు ఆక్రమణకు గురయ్యాయి. 1500 ఎకరాల్ని రొయ్యల చెరువులుగా మార్చారు. వీటిని స్వాధీనం చేసుకుని పునరుద్ధరించాల్సి ఉంది. సముద్ర జలాలు వెనక్కి వచ్చే ప్రాంతాల్లో అటవీ శాఖ మడ మొక్కలు నాటి సంరక్షించాల్సి ఉంది. నిజాంపట్నం, సూర్యలంక ప్రాంతాల్లో 200 ఎకరాల్లో మడ మొక్కలు పెంచుతున్నారు. గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఏపీ కార్యక్రమంలో భాగంగా కూటమి ప్రభుత్వం 65 హెక్టార్లలో మడ అడవులు పెంచే కార్యక్రమాన్ని చేపట్టింది. ఐటీసీ సంస్థ లక్ష మడ మొక్కలు అందజేసింది.

తీరంలో మడ అడవులు

❖ ఉపాధి హామీ పథకం కింద రెండేళ్ల క్రితం చినగంజాం, కర్లపాలెం, నిజాంపట్నం మండలాల్లో చేపట్టిన మడమొక్కల పెంపకం ప్రాజెక్టు అసంపూర్తిగా ఆగిపోయింది. ప్రాజెక్టు తిరిగి చేపట్టి మడ అడవులను పెంచాల్సి ఉంది. మడ అడవుల విస్తీర్ణం పెరిగితే పర్యావరణానికి మేలు జరుగుతుందని పర్యావరణ వేత్తలు పేర్కొంటున్నారు.

డ్వామా పీడీ విజయలక్ష్మి మాట్లాడుతూ గ్రీన్ వాల్ ఆఫ్ ఏపీ కార్యక్రమంలో మడ అడవుల అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. పేరలి కాలువ వద్ద మూడు కి.మీ. మడ మొక్కలు నాటడానికి ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి పంపించామన్నారు.

యువ చైతన్యం.. ప్రజాస్వామ్యం పరిపుష్టం

మూడు నెలలకు ఒకసారి ఓటర్ల నమోదు

నరసరావుపేట, న్యూస్‌టుడే: ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలంటే 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటుహక్కు పొందడమే కాకుండా ప్రతి ఎన్నికలోనూ ఆ హక్కును సద్వినియోగం చేసుకోవాలి. అర్హులైన యువత చాలా మంది ఓటు హక్కుకు దూరంగా ఉంటున్నారు. ఎన్నికల సంఘం, అధికారులు వెంటపడి మరీ యువతను ఓటర్లుగా నమోదు చేయాల్సి వస్తోంది. ఏడాదికి ఒకసారి ఓటరు నమోదు ప్రక్రియ చేపడితే ఎక్కువమంది నమోదు కావట్లేదని ప్రతి మూడు నెలలకు ఒకసారి ఆ అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించింది. ఓటరుగా నమోదులో యువత చైతన్యం ప్రజాస్వామ్యానికి మేలిమలుపు అయ్యే అవకాశముంది.

కేంద్ర ఎన్నికల సంఘం ఏటా జనవరి 1వ తేదీతో పాటు ఏప్రిల్ 1, జులై 1, అక్టోబరు 1 నాటికి 18 ఏళ్ల వయసు నిండిన వారంతా ఓటరుగా నమోదయ్యేందుకు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించింది. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు వేయాలంటే ఓటరుగా నమోదవడం తప్పనిసరి. జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో 18 ఏళ్లు నిండిన యువత వేలల్లో ఉన్నారు. వారంతా ఓటరుగా నమోదవ్వాల్సిన అవసరముంది.

❖ జిల్లాలో ప్రస్తుతం 17,39,013 మంది ఓటర్లు ఉన్నారు. గతంలో 299 పోలింగ్ కేంద్రాలు ఉండగా ప్రతి 1200 మంది ఓటర్లకు ఒక కేంద్రం ఏర్పాటుచేయాలనే ఎన్నికల సంఘం ఆదేశాలతో నూతనంగా మరో 23 ఏర్పాటు చేశారు. ఎన్నికల నిర్వహణకు 322 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఈఆర్‌వోలు తెలిపారు. 18 ఏళ్లు నిండిన యువత కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిక వెబ్‌సైట్ నుంచి ఓటు హక్కు కోసం ఫారం-6 దాఖలు చేయాలని ఎన్నికల అధికారులు సూచిస్తున్నారు.

బ్యాంకు సమస్యలా.. పరిష్కారం ఇలా!

అంబుడ్స్‌మెన్‌తో సత్వర స్పందన

సత్తెనపల్లి, న్యూస్‌టుడే

బ్యాంకులో ఖాతాదారులు

ఆర్థిక వ్యవహారాలన్నీ బ్యాంకు ఖాతాలతో ముడిపడి ఉంటున్నాయి. డిజిటల్ చెల్లింపులు పెరుగుతున్నాయి. వాటిల్లో పొరపాట్లు జరుగుతున్నాయి. సరైన అవగాహన లేక బ్యాంకు సంబంధ సమస్యలతో ఎక్కువమంది ఇబ్బందిపడుతున్నారు. తమ ప్రమేయం లేకుండానే ఖాతాలో నగదు పోయిందని.. ఖాతా స్తంభించిందని, చెక్ సొమ్ము ఖాతాలో జమ కాలేదని, సంక్షేమ పథకాల లబ్ధి జమ అయినట్లు సచివాలయ రికార్డుల్లో చూపిస్తున్నా బ్యాంకు ఖాతాలో పడలేదని.. ఇలా ఎన్నో సమస్యలు వెంటాడుతున్నాయి. వీటికి టోల్‌ఫ్రీ నంబర్లతోపాటు అంబుడ్స్‌మెన్ వ్యవస్థతో సులువుగా పరిష్కరించుకునే వెసులుబాటు ఉంది. సాధారణంగా బ్యాంకుల్లో సమస్యలు టోల్‌ఫ్రీ నంబర్లు, నేరుగా వెళ్లి చేసే ఫిర్యాదులతో పరిష్కారం అవుతాయి. కొన్ని ఫిర్యాదులతో కూడా పరిష్కారం కావు. ఫిర్యాదు చేసిన నెల రోజుల్లో అధికారుల నుంచి సరైన స్పందన లేకపోతే అంబుడ్స్‌మెన్ అనే న్యాయ వ్యవస్థను సంప్రదించవచ్చు. టోల్‌ఫ్రీ నంబరు 14448కి ఫోన్‌చేసి సమస్యను తెలియజేయవచ్చు లేదా సీఎంఎస్.ఆర్‌బీఐ.ఓఆర్‌జీ అనే పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. సమస్యలకు అంబుడ్స్‌మెన్ ద్వారా పరిష్కారం లభిస్తుంది. ఫిర్యాదులపై సత్వర స్పందన ఉంటుంది.

టోల్‌ఫ్రీ నంబర్లు ఇవీ..
యూనియన్ బ్యాంకు 1800 208 2244
కెనరా బ్యాంకు 1800 1030
ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు 1800 425 2045
స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా 1800 1234
జిల్లాలో అన్ని రకాల బ్యాంకులు : 47
బ్రాంచిల సంఖ్య: 315
డిపాజిట్లు : 11865.84 కోట్లు (గత ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి)
అడ్వాన్సులు : 30129.54 కోట్లు
మొత్తం లావాదేవీలు : 41995.38 కోట్లు

ఉత్తీర్ణత.. మిగిలిన వాటికి అర్హత

21, 23 తేదీల్లో ఇంటర్ విద్యార్థులకు పరీక్షలు

నేతాజీనగర్ (రేపల్లె అర్బన్), న్యూస్‌టుడే: ఇంటర్మీడియట్ విద్యార్థులకు నైతిక విలువలు, పర్యావరణ పరిరక్షణపై పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇవి వారి భవితకు కీలకం. వీటిలో ఉత్తీర్ణత సాధిస్తేనే మిగతా పరీక్షలకు అర్హులవుతారు. గతంలో పాస్ మార్కులు వేసి మమ అనిపించే పరిస్థితి అక్కడక్కడా ఉండేది. ఇప్పుడు పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహించాలని ఉత్తర్వులు అందాయి. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఇంటర్ ప్రథమ సంవత్సర విద్యార్థులకు ముందస్తుగా వీటిని నిర్వహిస్తున్నారు. విద్యార్థుల్లో నైతిక విలువలు, మానవత్వం, పెద్దలపై గౌరవం, మర్యాదలు, సామాజిక బాధ్యత పెంపొందించడం, పర్యావరణ విద్యతో ప్రకృతి ప్రేమికులుగా మార్చాలనే ఉద్దేశంతో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆయా సబ్జెక్టుల్లో మంచి మార్కులు సాధించేలా ఇప్పటికే తరగతులు నిర్వహించి సన్నద్ధం చేశారు.

ఈ నెల 21న నైతిక విలువలు, 23న పర్యావరణంపై పరీక్షలు నిర్వహిస్తారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించే పరీక్షలను చదువుతున్న కళాశాలల్లో రాసే వెసులుబాటు కల్పించారు. జిల్లాలోని 94 ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో 10,900 మంది ప్రథమ సంవత్సరం చదువుతున్నారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టామని బాపట్ల జిల్లా ఇంటర్మీడియట్ విద్యా శాఖాధికారి జుబేర్ తెలిపారు.

లక్ష్యం లక్షల్లో.. పూర్తయింది వేలల్లో..

నెమ్మదిగా ఏకీకృత కుటుంబ సర్వే

న్యూస్‌టుడే, పేటేరు (రేపల్లె అర్బన్)

పేటేరులో సర్వే చేస్తున్న ఉద్యోగి

ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హుల గుర్తింపునకు చేపట్టిన ఏకీకృత కుటుంబ సర్వే (యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే) జిల్లాలో నెమ్మదిగా సాగుతోంది. గత వైకాపా ప్రభుత్వం నిర్వహించిన హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌లో తప్పిదాలతో పలువురు సంక్షేమ పథకాలను అందిపుచ్చుకోలేకపోయారు. ప్రతి కుటుంబంలో అర్హుల వివరాలు తెలిసేలా కూటమి ప్రభుత్వం సర్వే చేయిస్తోంది. దీనివల్ల కుటుంబంలో ఎవరు ఏ పథకానికి అర్హులో తెలుస్తుంది. ఫలితంగా సంక్షేమ ఫలాలందరికీ అందేలా దోహదపడుతుంది. జిల్లాలో 5,39,455 కుటుంబాలకు సంబంధించి సర్వే చేపట్టాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 48,229 కుటుంబాల్లో ప్రక్రియ పూర్తయింది.

✦ వార్డు, గ్రామ సచివాలయాల్లో పని చేస్తున్న ఒక్కో ఉద్యోగి 250 కుటుంబాల సర్వే చేపట్టాల్సి ఉంటుంది. ప్రతి కుటుంబంలో వ్యక్తుల పేర్లు, ఆధార్, ఫోన్ నంబర్లు, విద్యార్హతలు, స్థానికంగా ఎన్నేళ్లుగా నివసిస్తున్నారు వంటి వివరాలు యాప్‌లో నమోదు చేస్తారు. సర్వే అనంతరం ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు అందజేస్తారు. గత వైకాపా ప్రభుత్వంలో చేపట్టిన హౌస్‌హోల్డ్ మ్యాపింగ్‌లో చోటు చేసుకున్న తప్పులు పునరావృతం కాకుండా సర్వే చేస్తున్నారు. ఈ ప్రక్రియ వచ్చే నెలాఖరులోగా పూర్తి చేయాల్సి ఉంది.

కొన్నిచోట్ల ఇలా..

చుండూరు మండలంలో 16,469 కుటుంబాలకు 4048, చీరాల రూరల్ 28,444కి 3941, చెరుకుపల్లి 20,993కి 3093, అమర్తలూరు 15599కి 2494, ఇంకొల్లు 17349కి 2453, బాపట్ల మండలం 25651కి 2266, వేటపాలెం 27315కి 2095, రేపల్లె మండలం 20507కి 1890 కుటుంబాల్లో సర్వే పూర్తయింది. యద్దనపూడిలో 9637కి 948, పిట్టలవానిపాలెం 13574కి 875, భట్టిప్రోలు 17617కి 808, చీరాల టౌన్ 26606కి 808, కర్లపాలెం 18100కి 580 కుటుంబాల సర్వే పూర్తి చేశారు.

❖ సర్వే ప్రక్రియపై వార్డు, గ్రామ సచివాలయ జిల్లా అధికారి విజయలక్ష్మి మాట్లాడుతూ జిల్లాలో ఏకీకృత కుటుంబ సర్వే కొన్నిచోట్ల మాత్రమే నెమ్మదిగా జరుగుతోందన్నారు. ఫిబ్రవరి నాటికి పూర్తయ్యేలా దృష్టి సారించామన్నారు.

పిల్లలకు వైద్య భరోసా

అంగన్‌వాడీ కేంద్రాలకు మెడికల్ కిట్లు

బాపట్ల, న్యూస్‌టుడే

చిన్న పిల్లలు ఆడుకుంటూ కిందపడి గాయాలపాలైతే తక్షణమే వారికి ప్రాథమిక వైద్యం అందించడానికి అవసరమైన మెడికల్ కిట్లను అంగన్‌వాడీ కేంద్రాలకు ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. గత ప్రభుత్వ పాలనలో చిన్న గాయమైనా పుండుపై మందు రాసే పరిస్థితి లేదు. చిన్న దెబ్బ తగిలినా ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు పరుగెత్తాల్సి వచ్చేది. ప్రాథమిక చికిత్స కిట్ల కొరతతో తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చాక పరిస్థితిలో మార్పు వచ్చింది. వైకాపా పాలకులు నిలిపేసిన మెడికల్ కిట్ల పంపిణీని ప్రస్తుత ప్రభుత్వం తిరిగి పునరుద్ధరించింది. చిన్నారులకు వైద్య భరోసా కలిగేలా తాజాగా అంగన్‌వాడీ కేంద్రాలకు మెడికల్ కిట్లను సరఫరా చేసింది.

❖ ఒక్కో కిట్‌లో 11 రకాల వ్యాధులకు సంబంధించిన మందులు అందజేశారు. చేతుల శుభ్రతకు క్రిమిసంహారక ద్రావణం, కట్టు కట్టేందుకు రోలర్ బ్యాండేజ్, దూది అందించారు. ఏ ఔషధం ఎలా వాడాలి, ఎంత మోతాదులో పిల్లలకు ఇవ్వాలో కిట్‌లోనే వివరాలు పొందుపరిచారు. చిన్నారులే కాకుండా గర్భిణులు, బాలింతలకు కూడా మెడికల్ కిట్లు ఉపయోగపడతాయని ఐసీడీఎస్ పీడీ రాధామాధవి తెలిపారు.

జిల్లాలో ఐసీడీఎస్ ప్రాజెక్టులు: 9
అంగన్‌వాడీ కేంద్రాలు: 1888
గర్భిణుల సంఖ్య: 7,215
చిన్నారుల సంఖ్య: 57,504

ఉత్తమ ప్రదర్శన 'ఇది అతని సంతకం'

బహుమతులు గెలుపొందిన కళాకారులతో పరిషత్తు ప్రతినిధులు

అనంతవరం (యద్దనపూడి), న్యూస్‌టుడే: ఎన్టీఆర్ కళాపరిషత్తు 4వ తెలుగు రాష్ట్రాల స్థాయి నాటికల పోటీల్లో ఉత్తమ ప్రదర్శనగా అభినయ ఆర్ట్స్ గుంటూరు వారి 'ఇది అతని సంతకం' ప్రథమ బహుమతి గెలుపొందింది. ఉత్తమ ద్వితీయ ప్రదర్శనగా గోవాడ క్రియేషన్స్, హైదరాబాద్ వారి 'అమ్మ చెక్కిన బొమ్మ' నిలిచింది. తృతీయ ప్రదర్శనగా స్వర్ణసూర్య డ్రామా లవర్స్ హైదరాబాద్ వారి 'స్త్రీ మాత్రే నమః', జ్యూరీ కింద యంగ్ థియేటర్ ఆర్గనైజేషన్ విజయవాడ వారి 'ధర్మో రక్షతి' ఎంపికైనట్లు న్యాయ నిర్ణేతలు అజయ్‌కుమార్, అమరేంద్ర, శశిమోహన్, రామకృష్ణలు తెలిపారు. సోమవారం అనంతవరం కళా పరిషత్తు నాటికల పోటీల ముగింపు వేడుకల్లో విజేతల వివరాలు వెల్లడించారు. ఉత్తమ నటుడిగా డి.పవన్‌కుమార్ (మమ్మల్ని బ్రతకనివ్వండి), నటిగా బి.జ్యోతిరాజ్ (అమ్మ చెక్కిన బొమ్మ), దర్శకుడిగా ఎన్.రవీంద్రరెడ్డి (ఇది అతని సంతకం), ఉత్తమ ప్రతి నాయకిగా జ్యోతిరాణి (కన్నీటికి విలువెంత), రచయితగా చెరుకూరి సాంబశివరావు (మంచి మనసులు), బాల నటుడిగా భానుప్రకాశ్ (అమ్మచెక్కిన బొమ్మ), హాస్యనటుడిగా ప్రసాద్ (ఇదేనా ధర్మం ఇదే నా ధర్మం), ఉత్తమ సంగీత దర్శకుడిగా యు.నాగరాజు (అమ్మ చెక్కిన బొమ్మ), ద్వితీయ నటుడిగా చిరంజీవి కార్తీక్ (స్త్రీ మాత్రే నమః), ద్వితీయ నటిగా ఎం.రాధ (దేవుడ్ని చూశా), క్యారెక్టర్ యాక్టర్‌గా గంగోత్రి సాయి (దేవుడ్ని చూశా), విశిష్ట నటిగా హర్షిణి (అమ్మ చెక్కిన బొమ్మ) ఎంపికయ్యారు. మరో ఏడు ప్రదర్శనలకు ప్రత్యేక బహుమతులు అందజేశారు.

స్కాన్ చెయ్.. చరిత్ర చదివెయ్

నాగార్జునకొండ మ్యూజియంలో శిల్పాలకు క్యూఆర్ కోడ్

శిల్పానికి ఏర్పాటు చేసిన క్యూఆర్‌కోడ్

పల్నాడు జిల్లాలోని నాగార్జునకొండ మ్యూజియంలో పురాతన శిల్పాల వివరాలు తెలిపేలా క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేశారు. నాగార్జున సాగర్ డ్యాం నిర్మించేటప్పుడు ఆ ప్రాంతంలోని పురాతన శిల్ప సంపదను కాపాడేందుకు తవ్వకాలు జరిపారు. అందులో బయల్పడిన పురాతన శిల్పాలను మ్యూజియంలో సందర్శనకు ఉంచి కాపాడుతున్నారు. సందర్శకులు నాటి చరిత్ర, వివరాలు తెలుసుకునేందుకు వీలుగా మ్యూజియంలో ఏర్పాటు చేసిన 175 పురాతన శిల్పాలకు క్యూఆర్ కోడ్‌లు ఏర్పాటుచేశారు. స్కాన్ చేయగానే తెలుగు, హిందీ, ఇంగ్లిషు భాషల్లో ఆ శిల్పానికి సంబంధించిన వివరాలు ప్రత్యక్షమవుతాయి. సందర్శకులు స్మార్ట్ ఫోన్‌తో స్కాన్ చేసి శిల్పాల చారిత్రక నేపథ్యం తెలుసుకోవచ్చని మ్యూజియం క్యూరేటర్ కమల్‌హాసన్ తెలిపారు. **- ఈనాడు, అమరావతి**

బీమా.. పశు పోషకులకు ధీమా

చీరాల గ్రామీణం, న్యూస్‌టుడే: జిల్లాలో పశు బీమా సౌకర్యం మళ్లీ ప్రారంభమైంది. ప్రభుత్వం నుంచి బడ్జెట్ విడుదల కావడంతో అధికారులు అన్నిచోట్ల సోమవారం పథకం మొదలుపెట్టారు. నిధుల లభ్యతను బట్టి దీన్ని అమలుచేస్తున్నారు. పశుపోషకులకు పథకం ద్వారా లబ్ధి చేకూరనుంది. అనారోగ్యంతో మరణించిన జీవాలకు బీమా కింద పరిహారం ఇస్తారు. ప్రీమియంలో 85 శాతం ప్రభుత్వమే చెల్లిస్తుంది. మిగతాది రైతు వాటాగా ఉంటుంది. మేలు జాతి పశువులకు రూ.288 ప్రీమియం వాటాతో రైతులు రూ.30 వేల వరకు బీమా పొందవచ్చు. అలాగే నాటు జాతి పశువులకు రూ.144 చెల్లించి రూ.15 వేల వరకు పొందొచ్చు. గొర్రెలు, మేకలు, పందులకు రూ.ఆరు వేల బీమా సౌకర్యం ఉంది. ఒక కుటుంబం గరిష్ఠంగా పది పశువులకు బీమా చేయించుకోవచ్చు. ఒకసారి చేయిస్తే మూడేళ్ల వరకు వర్తిస్తుంది. ఎస్సీ, ఎస్టీ, దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారు అర్హులు.

పశువుల వివరాలు	
గేదెలు	5.81 లక్షలు
ఆవులు, ఎద్దులు	21,930
గొర్రెలు	4.27 లక్షలు
మేకలు	49,990

సద్వినియోగం చేసుకోవాలి

పథకాన్ని పశుపోషకులు సద్వినియోగం చేసుకోవాలి. ఒకసారి ఈనిన పశువులు పథకానికి అర్హత సాధిస్తాయి. గత ఏడాది పథకం కింద రూ.24 లక్షల నష్టపరిహారం అందించాం. ఈసారి రూ.7 లక్షలు అందుబాటులో ఉన్నాయి. ఇవి ఖర్చు పెట్టిన తర్వాత మరో విడత కేటాయిస్తారు.

- వేణుగోపాల్, జిల్లా పశు వైద్యాధికారి

★ **2025 నవంబరు 29:** మధ్యాహ్నం 12గంటల సమయంలో రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి సౌరభ్‌గౌర్ సాధారణ రోగిలా గుంటూరు జీజీహెచ్‌కు వచ్చారు. ఆస్పత్రి ఉన్నతాధికారులకూ సమాచారం ఇవ్వలేదు. ఓపీ నుంచి ఔషధ దుకాణాల వరకు అన్నింటా కలియ తిరిగారు. ఎక్కడికక్కడ లోపాలు గుర్తించారు. అనంతరం అధికారులతో సమావేశమై పలు ప్రక్షాళన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.

★ **డిసెంబరు 03 2025:** నాదెండ్ల మండలం గణపవరం పీహెచ్‌సీని సాయంత్రం 5.25కు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ వీరపాండియన్ ఆకస్మిక తనిఖీ చేశారు. అప్పటికే సిబ్బంది పీహెచ్‌సీకి తాళాలు వేసి వెళ్లిపోవడం గమనించి డీఎంహెచ్‌వోకు వీడియోలు, ఫొటోలు తీసి పంపించారు. అనంతరం ఇద్దరు వైద్యులు, 10 మంది సిబ్బందిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.

✦ ఆ తర్వాత కూడా ఈ ఇద్దరు ఉన్నతాధికారులు అనేకచోట్ల తనిఖీలు కొనసాగించారు. తాజాగా శనివారం గుంటూరు ఫీవర్ ఆస్పత్రిలో సౌరభ్‌గౌర్ ఆకస్మికంగా పర్యటించారు.

వచ్చారంటే వణుకే.. రాలేదంటే కునుకే..

ఉమ్మడి గుంటూరుపై ఉన్నతాధికారుల దృష్టి

ఈనాడు, అమరావతి

రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ ఉన్నతాధికారుల ఆకస్మిక పర్యటనలతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది వణికిపోతున్నారు. ఎప్పుడు ఎక్కడ పర్యటిస్తారో సమాచారం లేకపోవడంతో అప్రమత్తమవుతున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రులు, సీహెచ్‌సీలు, పీహెచ్‌సీల్లో ఏళ్ల తరబడి నిర్లిప్తత నెలకొనడం తెలిసిందే. ప్రధానంగా పీహెచ్‌సీల్లో వారంలో 5 రోజులు మాత్రమే విధులు నిర్వహిస్తుండగా రోజులోనూ 4గంటలు పని చేయడం గగనం అన్నట్లుగా తయారైంది. ఇక సీహెచ్‌సీలు, జిల్లా ఆస్పత్రుల్లో రాత్రిపూట వైద్యం మొక్కుబడిగా మారింది.

సమయపాలన ఉండదాయె.. ఉదయం 9 గంటల కల్లా ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండాలి. మూడోవంతు పీహెచ్‌సీల్లో ఈ పరిస్థితి లేదు. 10గంటలకు వస్తుండగా.. మధ్యాహ్నం 2 గంటలకల్లా వెళ్లిపోయేందుకు సిద్ధమవుతున్నారు. ఫోన్లలోనే హాజరు వేసుకునే అవకాశం ఉండడంతో ఆడిందే ఆటగా అన్నట్లు తయారైంది.

నెలన్నర కిందట గుంటూరు జీజీహెచ్‌లో వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి సౌరభ్‌గౌర్ తనిఖీ

చర్యలపై వెనకడుగు.. గుంటూరు జీజీహెచ్‌లోనే పలువురు వైద్యులు పూర్తి స్థాయిలో విధుల్లో ఉండడం లేదు. పీజీలపై వదిలేస్తుండడం గమనార్హం. నిబంధనలు అతిక్రమిస్తున్న ఉద్యోగులు, సిబ్బందిపై చర్యలు ఉంటే వ్యవస్థ గాడిన పడే అవకాశం ఉంది.

జీజీహెచ్‌పై తీవ్ర ఒత్తిడి.. ఉమ్మడి జిల్లాలోని అనేక ప్రాథమిక, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో అత్యవసర సేవలు సనేమిరా అంటుండగా, చివరకు కాన్పులకూ మొగ్గుచూపడం లేదు. ఆ ప్రభావం గుంటూరు జీజీహెచ్‌పై పడుతోంది.

పరిశ్రమల యూనిట్లకు రాయితీ విడుదల

బాపట్ల, న్యూస్‌టుడే: జిల్లాలో పరిశ్రమల యూనిట్లు స్థాపించిన వారికి ప్రభుత్వం రాయితీ విడుదల చేసినట్లు కలెక్టర్ వినోద్‌కుమార్ తెలిపారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన పరిశ్రమల జిల్లాస్థాయి అభివృద్ధి కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధాన మంత్రి ఉపాధి కల్పన పథకం కింద 48 మంది లబ్ధిదారులకు రూ.2.76 కోట్ల రాయితీ మంజూరుకు ఆమోదముద్ర వేసినట్లు తెలిపారు. పరిశ్రమలకు సంబంధించి 118 దరఖాస్తులు రాగా 29 యూనిట్లను గ్రౌండింగ్ చేశారన్నారు. మిగిలినవి త్వరగా గ్రౌండింగ్ చేయాలని అధికారులను ఆదేశించారు. మార్టూరు మండలం వలపర్లలో రూ.198 కోట్లతో సోలార్ సెల్ మాడ్యులర్ యూనిట్ నిర్మిస్తున్నట్లు తెలిపారు. ప్రాజెక్టు ఏర్పాటుతో 300 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నారు. పరిశ్రమల శాఖ జీఎం రామకృష్ణ, ఏపీఐఐసీ జడ్ఎం నరసింహారావు, నాబార్డు డీడీఎం రవికుమార్, డీటీవో పరంధామరెడ్డి, డీఏవో అన్నపూర్ణ పాల్గొన్నారు.

అర్జీలు పునరావృతం కాకూడదు

బాపట్ల, న్యూస్‌టుడే: పీజీఆర్ఎస్‌లో ప్రజలు ఇచ్చే అర్జీలు సత్వరమే పరిష్కరించి పునరావృతం కాకుండా అధికారులు చర్యలు చేపట్టాలని కలెక్టర్ వినోద్‌కుమార్ అన్నారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్‌లో ప్రజల నుంచి కలెక్టర్, జేసీ వినతిపత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్జీలు పెండింగ్‌లో ఉంచరాదన్నారు. క్షేత్రస్థాయికి వెళ్లి అర్జీదారులతో మాట్లాడితేనే మంచి ఫలితాలు వస్తాయన్నారు. గణతంత్ర వేడుకల నిర్వహణకు ఘనంగా ఏర్పాట్లు చేయాలన్నారు. అధికారులు, ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థలతో పాటు ప్రజాసేవకు అంకితమైన వారికి ప్రశంసాపత్రాలు అందజేస్తామని తెలిపారు. జేసీ భావన, డీఆర్వో గంగాధర్ గౌడ్, ఏవో మల్లికార్జునరావు, డీఈవో శ్రీనివాస్, సీపీవో షాలెంరాజు, పీడీలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

అర్జీదారు సమస్య వింటున్న కలెక్టర్ వినోద్‌కుమార్

ఏబీసీపై నీటి నియంత్రణకు సెన్సార్ల ఏర్పాటు

బొల్లాపల్లి (మార్టూరు), న్యూస్‌టుడే: సాగు, తాగునీటి అవసరాలు తీర్చే అద్దంకి బ్రాంచ్ కెనాల్(ఏబీసీ)పై నీటి నియంత్రణకు సెన్సార్లు అందుబాటులోకి వచ్చాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన వీటిని రామకూర్ హెడ్ రెగ్యులేటర్ పరిధిలోని యద్దనపూడి, పమిడిపాడు, కోటపాడు మేజర్లతో పాటు చిమ్మిరిబండ హెడ్ రెగ్యులేటర్‌పై ఏర్పాటు చేశారు. కాలువలో నీటి ప్రవాహ వేగం, నీటి పరిమాణం తీరును ఉన్నతాధికారులు అద్దంకిలోని ఎన్నెస్పీ కార్యాలయానికి అనుసంధానమైన వ్యవస్థ నుంచి పర్యవేక్షించే వీలు కల్పించారు. క్షేత్రస్థాయికి వెళ్లే అవసరం లేకుండానే కాలువల్లో నీటి ప్రవాహ పరిస్థితిని గుర్తించే వీలుందని కొనంకి సబ్‌డివిజన్ జలవనరుల శాఖ డీఈ స్వామి తెలిపారు.



యద్దనపూడి మేజరు కాలువపై ఇలా..

(c) eenadu

చట్ట పరిధిలో సత్వర న్యాయం

బాపట్ల: పీజీఆర్ఎస్‌లో ప్రజలు అందజేసిన అర్జీలపై చట్టపరిధిలో సత్వర విచారణ నిర్వహించి న్యాయం చేస్తామని ఎస్పీ ఉమామహేశ్వర్ అన్నారు. జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్‌కు 36 అర్జీలు వచ్చాయి. అర్జీదారుల సమస్యలను ఎస్పీ స్వయంగా విన్నారు. సంబంధిత పీఎస్‌ల సీఐలు, ఎస్సైలకు ఫోన్ చేసి అర్జీలను వేగంగా విచారించి పరిష్కరించాలని ఆదేశించారు. అర్జీలు పునరావృతం కారాదని స్పష్టం చేశారు. వరకట్న వేధింపులు, ఆర్థిక లావాదేవీలు, భూ వివాదాలు, కుటుంబ సమస్యలపై ఎక్కువ అర్జీలు వచ్చాయి. సీసీఎస్ డీఎస్పీ జగదీష్ నాయక్, పీజీఆర్ఎస్ సెల్ ఇన్‌స్పెక్టర్ ప్రభాకర్ పాల్గొన్నారు.

SBI స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

స్ట్రెస్డ్ అసెట్స్ రికవరీ బ్రాంచి, 3వ అంతస్తు, కెఫేసి మేడమీద, సూర్యప్రకాష్ స్క్వేర్, గురునానక్ నగర్ రోడ్డు, ఎన్.టి.ఆర్.జిల్లా, విజయవాడ - 520008, ఆంధ్రప్రదేశ్. ఫోన్ :0866-2546922

సవరణ

తేది.09.01.2026న ఈనాడు దినపత్రిక యందు ప్రచురించబడిన ఇ-వేలం అమ్మకం ప్రకటన(ఋణగ్రహీత : శ్రీ చిట్టినేని రామాంజనేయులు, తండ్రి : అమ్మయ్య) లో డిమాండ్ నోటీసు తేది: 29.01.2025 & బకాయి మొత్తం: తేది.29.01.2025 నాటికి రూ.25,81,421/- & రిజర్వు ధర :రూ.20,50,000/- మరియు ధరావత్తు :రూ.2,05,000/- అని తప్పుగా ప్రచురించబడినది. **దయచేసి డిమాండ్ నోటీసు తేది: 08.06.2023 & బకాయి మొత్తం : తేది.07.06.2023 నాటికి రూ.21,06,832/- & రిజర్వు ధర : రూ.22,00,000/- మరియు ధరావత్తు : రూ.2,20,000/-** అని చదువుకోగలరు. ఇతర వివరములలో ఏ మార్పులేదు. సం/- అధీకృత అధికారి

చైతన్యశీలి యోగి వేమన

బాపట్ల, న్యూస్‌టుడే: యోగి వేమన తన రచనల ద్వారా సమాజాన్ని చైతన్యపరిచారని ఎస్పీ ఉమామహేశ్వర్ అన్నారు. జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం యోగి వేమన జయంతి నిర్వహించారు. ఆయన చిత్రపటానికి ఎస్పీ, పోలీసు అధికారులు పూలమాలవేసి నివాళి అర్పించారు. ఎస్పీ మాట్లాడుతూ సామాజిక సంస్కర్త యోగి వేమన అన్నారు. తెలుగు సాహిత్యంలో గొప్ప తత్వవేత్తగా నిలిచారన్నారు. వేమన పద్యాలు నేటికీ తెలుగు వారికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయన్నారు. ఏఆర్ డీఎస్పీ విజయసారథి, ఎస్బీ-2 ఇన్‌స్పెక్టర్ రాంబాబు, డీసీఆర్బీ ఇన్‌స్పెక్టర్ భుజంగరావు, పీజీఆర్ఎస్ ఇన్‌స్పెక్టర్ ప్రభాకరరావు, ఎస్సీ, ఎస్టీ సెల్ ఇన్‌స్పెక్టర్ అహ్మద్ జానీ తదితరులు పాల్గొన్నారు.

TENALI MUNICIPALITY,

E-procurement Short Tender notice

E-procurement Short tender NIT No. 10 & 17/2025-26/ General Funds & UPHC Govt Grant Online tenders are hereby invited from the contractors/ contracting agencies for No.of tender Works:3 for Estimate amount of Rs. 55.80 Lakhs. The tender document is available for download from 20-01-2026 (04.00pm) onwards and last date for bid submission for tender is on 27-01-2026 (02.30pm), Further details can be seen at 'e'procurement market Place i.e., "www.ap procurement. gov.in".

Sd/- **COMMISSIONER, TENALI MUNICIPALITY**

వ్యవసాయ మార్కెట్ కమిటి, గుంటూరు

ఆర్‌సి.నెం. 221A/2025 **టెండరు నోటీసు** తేది: 19-01-2026

వ్యవసాయ మార్కెట్ కమిటి, గుంటూరు మార్కెట్ యార్డు, గుంటూరు నందు ఒక సంవత్సర కాలమునకు రెండు క్యాంటీన్లు నిర్వహణ మరియు ఉచిత అల్పాహారము మరియు భోజనము ఏర్పాటు, ప్రింటింగ్, స్టేషనరీ, ఎలక్ట్రికల్ ఐటమ్స్ కొనుగోలు నిమిత్తము అర్హత కల్గిన సంస్థల వారి నుండి టెండర్లు ఆహ్వానించబడమైనది.

టెండరు షెడ్యూలు ఇచ్చుతేది : ది.21-01-2026 నుండి 28-01-2026 సాయంత్రం గం॥ 5.00 వరకు

టెండరు దాఖలు తేది : ది.29-01-2026న ఉదయము గం॥ 10.30 నుండి మధ్యాహ్నము గం॥ 1.00 వరకు

టెండరు తెరచు తేది : ది.29-01-2026 సాయంత్రం గం॥ 4.00లకు

ఇతర వివరములకు మరియు టెండరు షెడ్యూళ్ళకు కార్యాలయపు పనిదినములు నందు పనివేళలలో సంప్రదించవలెను.

శ్రీ అసుతోష్ శ్రీవాత్సవ, I.A.S., జాయింట్ కలెక్టరు మరియు పర్సన్ ఇన్-చార్జీ వ్యవసాయ మార్కెట్ కమిటి, గుంటూరు

శ్రీమతి A.చంద్రిక, B.Tech ఉన్నత శ్రేణి కార్యదర్శి వ్యవసాయ మార్కెట్ కమిటి, గుంటూరు

OFFICE OF THE SUPERINTENDENT :: GOVT. GENERAL HOSPITAL :: GUNTUR.

Rc.No.2234/F2-HDS/2025 Dated:17.01.2026

TENDER NOTICE

Sealed Tenders are invited for repair and replacement of Body stretcher u 304 Zindal Steel full polish and Fabrication work at B-Chamber of the cold chamber in the Mortuary, Government General Hospital, Guntur.

Sale of Tender Forms From	: 21.01.2026
Last Date for Sale of Tender Forms	: 28.01.2026 up to 5.00 PM
Last Date for submission of Sealed Tender	: 31.01.2026 up to 3.00 PM
Opening of Tenders	: 03.02.2026 12.00 Noon

The Sealed Tenders will be opened in the presence of the Tender Committee constituted by the Superintendent, GGH, Guntur and the representatives of the Tenderer / Authorized person should attend on 03.02.2026 at 12.00 Noon without fail.

The Tender application can be obtained on payment of fees of Rs.3,000/- at Hospital Stoppage Counter, GGH Guntur.

SUPERINTENDENT
Govt. General Hospital, Guntur

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం - మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ

జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి వారి కార్యాలయము, బాపట్ల, బాపట్ల జిల్లా.

ఆర్.సి.నెం.146/CH/A/2025. తేది.19.01.2026.

టెండరు నోటిఫికేషన్

బాపట్ల జిల్లాలోని బాలసదనం, బాపట్ల కార్యాలయానికి అవసరమైన Non-Recurring items అయిన కంప్యూటర్లు మరియు ఫర్నిచరు మొదలగువి సరఫరా చేయుటకు అర్హులైన సంస్థల నుండి సీల్డ్ టెండర్లు కోరడమైనది. రూ.10,000/- (అక్షరముల పది వేల రూపాయలు) బ్యాంకు డ్రాఫ్ట్ రూపములో జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి, బాపట్ల, బాపట్ల జిల్లా పేరిట చెల్లించి టెండర్ డాక్యుమెంట్లు తేది.21.01.2026 నుండి 31.01.2026, 5.00PM వరకు కార్యాలయ పని వేళలలో పొందవలెను. టెండరును 03.02.2026 తేదీన సాయంత్రం 4.00 గంటలకు శ్రీయుత కలెక్టరు వారి కార్యాలయము నందు కమిటీ సమక్షంలో తెరువబడును. టెండర్ మార్పులు చేయుటకు, వాయిదా వేయుటకు మరియు రద్దు పరచుటకు ఈ క్రింది సంతకము వారికీ పూర్తి అధికారము కలదు. షరతులు వర్తించును. ఇతర వివరములకు జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి వారి కార్యాలయము, బాపట్ల, బాపట్ల జిల్లా వారిని సంప్రదించగలరు.

సం/- కలెక్టరు మరియు చైర్మన్, జిల్లా కొనుగోలు కమిటీ, బాపట్ల.

సిక్సర్లు కొట్టిన ఉత్సాహం

'ఈనాడు' సెంట్రల్ ఆంధ్రా ప్రాంతీయ స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం

సమావేశంలో మాట్లాడుతున్న తుళ్లూరు డీఎస్పీ మురళీకృష్ణ, వేదికపై 'ఈనాడు' గుంటూరు యూనిట్ ఇన్‌ఛార్జి వెంకటేశ్వర్లు, ధనిక్ భారత్ ప్రతినిధి బండ్లమూడి శ్రీనివాసరావు, చలపతి ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ నాగశ్రీనివాసరావు

గుంటూరు క్రీడలు, తాడికొండ, న్యూస్‌టుడే: 'ఈనాడు' ఆధ్వర్యంలో మోతడక చలపతి ఇంజినీరింగ్ కళాశాలలోని హిల్‌వ్యూ స్టేడియంలో ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ ప్రజెంట్స్ ఈనాడు స్పోర్ట్స్ లీగ్ (ఈఎస్ఎల్) సెంట్రల్ ఆంధ్రా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ పోటీలు సోమవారం ప్రారంభమయ్యాయి. సీనియర్స్ విభాగంలో గుంటూరు-పశ్చిమ గోదావరి, జూనియర్స్ విభాగంలో గుంటూరు-కృష్ణా జట్లు తలపడ్డాయి. తుళ్లూరు డీఎస్పీ మురళీకృష్ణ, ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ ప్రతినిధి బండ్లమూడి శ్రీనివాసరావు, 'ఈనాడు' గుంటూరు యూనిట్ ఇన్‌ఛార్జి వెంకటేశ్వర్లు క్రీడాకారుల్ని పరిచయం చేసుకుని పోటీలు ప్రారంభించారు. ఈసందర్భంగా డీఎస్పీ మురళీకృష్ణ మాట్లాడుతూ యువతలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు 'ఈనాడు' ఎన్నో ఏళ్లుగా క్రికెట్ పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. క్రీడల్లో పాల్గొనడం వల్ల విద్యార్థుల్లో శారీరక దారుఢ్యం పెంపొందడంతో పాటు క్రమశిక్షణ అలవడతాయన్నారు. ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ ప్రతినిధి బండ్లమూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రస్తుతం యువత చిన్న వయసులోనే మత్తు పదార్థాలకు ఆకర్షితులవుతున్నారని, క్రీడల్లో రాణిస్తే వాటికి దూరంగా ఉంటారని తెలిపారు. క్రీడల్లో విద్యార్థులను భాగస్వాములను చేసేందుకు పోటీల నిర్వహణకు ప్రోత్సాహం అందిస్తున్నామని పేర్కొన్నారు. క్రీడల ద్వారా విద్యార్థుల్లో చిన్ననాటి నుంచే గెలుపు, ఓటములను సమానంగా తీసుకోవడం అలవాటవుతుందన్నారు. 'ఈనాడు' గుంటూరు యూనిట్ ఇన్‌ఛార్జి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ క్రీడాకారుల్లో ప్రతిభ వెలికితీసేందుకు 'ఈనాడు' నిర్వహిస్తున్న పోటీలకు ధనిక్ భారత్ ఎడ్యుకేషన్, చలపతి విద్యా సంస్థల యాజమాన్యాలు ఎంతగానో సహకరిస్తున్నాయని తెలిపారు. క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటాలని పిలుపునిచ్చారు.

Aster Ramesh HOSPITALS We'll Treat You Well

EENADU SPORTS LEAGUE 2025

Title Sponsor: ధనిక్ భారత్ విద్యా సంస్థలు IIT-JEE | NEET

Protein Partner: NECC నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ (Non-Govt. Public Charitable Trust)

Regional Sponsor: City Chalapathi Institute of Technology AUTONOMOUS MOTHADAKA CAMPUS

Gift Partner: KL (DEEMED TO BE UNIVERSITY)

Beverage Partner: CMR SHOPPING MALL The joy of life ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ | ఒడిశా | కర్ణాటక

Digital Partner: ఈనాడు.నెట్

TV Partner: ETV BHARAT, ETV ఆంధ్రప్రదేశ్

Organised by ఈనాడు ఈతరం క్లబ్

సీనియర్స్‌లో విజేతగా నిలిచిన పశ్చిమ గోదావరి జట్టు

పశ్చిమ గోదావరి జట్టు జయకేతనం

మొదటి మ్యాచ్ సీనియర్స్ విభాగంలో పశ్చిమ గోదావరి-గుంటూరు జిల్లా జట్ల మధ్య జరిగింది. టాస్ గెలిచిన పశ్చిమ గోదావరి జట్టు బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన గుంటూరు జట్టు 16 ఓవర్లలో 99 పరుగులకే ఆలౌటైంది. తర్వాత పశ్చిమ గోదావరి జట్టు 12.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 102 పరుగులు చేసి విజయాన్ని సొంతం చేసుకుంది. జయంత్ సాయి 22 బంతుల్లో 26 పరుగులు, 4 వికెట్లు తీసి జట్టుకు విజయాన్ని అందించాడు. గుంటూరు బౌలర్లు శ్రీహరి మూడు, ఆదిత్య 2 వికెట్లు తీసినా పశ్చిమ గోదావరి జట్టు గెలుపును ఆపలేకపోయారు.

ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ స్టార్ క్రికెటర్ ఆఫ్ ది మ్యాచ్

జయంత్ సాయి

సాయిరామ్

జూనియర్స్‌లో గెలుపొందిన కృష్ణా జిల్లా జట్టు

అదరగొట్టిన కృష్ణా జట్టు

రెండో మ్యాచ్ జూనియర్స్ విభాగంలో కృష్ణా-గుంటూరు జిల్లా జట్ల మధ్య జరిగింది. టాస్ గెలిచిన గుంటూరు జిల్లా జట్టు బౌలింగ్‌ను ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన కృష్ణా జిల్లా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 190 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇచ్చింది. అనంతరం గుంటూరు జట్టు 16 ఓవర్లలో 90 పరుగులకే ఆలౌటైంది. భారీ తేడాతో కృష్ణా జట్టు ఘన విజయం సాధించింది. సాయిరామ్ 40 బంతుల్లో మూడు ఫోర్లు, మూడు సిక్సులు బాది 56 పరుగులు చేయడంతో పాటు బౌలింగ్‌లో 2 వికెట్లు తీశాడు. ఆల్‌రౌండ్ ప్రతిభతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

నేడు జరిగే మ్యాచ్‌ల షెడ్యూల్

వేదిక: చలపతి ఇంజినీరింగ్ కళాశాలలోని హిల్‌వ్యూ స్టేడియం, మోతడక

సీనియర్స్: **మొదటి మ్యాచ్..** నెల్లూరు × పశ్చిమ గోదావరి **రెండో మ్యాచ్..** కృష్ణా × ప్రకాశం

జూనియర్స్: **మొదటి మ్యాచ్..** ప్రకాశం × పశ్చిమ గోదావరి **రెండో మ్యాచ్..** నెల్లూరు × కృష్ణా

ఒంగోలు జాతి పశువుల సంరక్షణకు కృషి: మంత్రి

మాట్లాడుతున్న మంత్రి వీరాంజనేయస్వామి పక్కన ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు

చిలకలూరిపేట గ్రామీణ, పట్టణం, న్యూస్‌టుడే: ఒంగోలు జాతి పశువులు అంతరించిపోకుండా కాపాడుకునేందుకు సీఎం చంద్రబాబు గతంలోనే ప్రకాశం జిల్లా చదలవాడలో పశు క్షేత్రాన్ని ఏర్పాటు చేశారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి పేర్కొన్నారు. చిలకలూరిపేటలో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఆధ్వర్యంలో ప్రత్తిపాటి ఫౌండేషన్ సహకారంతో నిర్వహిస్తున్న జాతీయస్థాయి ఎడ్ల బల ప్రదర్శన రెండో రోజు సోమవారం రెండు పళ్ల విభాగంలో పోటీలను మంత్రి ప్రారంభించి మాట్లాడారు. గత వైకాపా ప్రభుత్వం చదలవాడ పశు క్షేత్రాన్ని భ్రష్టు పట్టించిందన్నారు. ప్రస్తుతం దానికి తిరిగి జవసత్వాలు తెచ్చేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఎన్టీఆర్ వర్ధంతి నుంచి మంత్రి నారా లోకేశ్ పుట్టిన రోజు వరకు ఆరు రోజుల పాటు ఎడ్ల బల ప్రదర్శన పోటీలు నిర్వహించడం గొప్ప విషయమని ఎమ్మెల్యే ప్రత్తిపాటిని అభినందించారు. ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ ప్రజలకు సాంఘిక సంక్షేమశాఖ మంత్రిగా డోలా బాధ్యతలు చేపట్టాక ఆశాఖ పనితీరు ఎంతో మెరుగుపడిందన్నారు. అనంతరం మంత్రిని సత్కరించారు. నిర్వాహక కమిటీ సభ్యులు, వివిధ హోదాల్లో ఉన్న కూటమి నాయకులు పాల్గొన్నారు.

పొగ మంచు.. ప్రమాదం అంచు

కృష్ణా పశ్చిమ కరకట్టపై కొల్లూరు సమీపంలో సోమవారం ఉదయం 9 గంటల సమయంలో పొగ మంచు

కొద్ది రోజులుగా దట్టంగా కమ్ముకుంటున్న పొగమంచు తెరలు ఉదయం తొమ్మిది గంటల వరకు వీడడం లేదు. అత్యంత సమీపంలోకి వచ్చేవరకు ఎదురుగా ఏముందో తెలుసుకోలేని పరిస్థితి. పొగమంచు వేళ వాహనదారులు ప్రయాణం అంటేనే హడలిపోతున్నారు. ముఖ్యంగా కృష్ణానది పశ్చిమ కరకట్టపై ప్రయాణం మరింత ప్రమాదకరంగా మారింది. ఒకవైపు కృష్ణా పశ్చిమ కాలువ రెండోవైపు సుమారు 20 అడుగుల లోతైన పంట పొలాలున్నాయి. ఏ మాత్రం అదుపు తప్పినా పెను ప్రమాదం సంభవించే అవకాశం ఉంది. **- న్యూస్‌టుడే, కొల్లూరు**

క్రీడాకారులను ప్రోత్సహిస్తా: ఎమ్మెల్యే

పోటీలు ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే కొండయ్య, పక్కన కళాశాల కార్యదర్శి రామకృష్ణారావు

వేటపాలెం, న్యూస్‌టుడే: క్రీడలు, క్రీడాకారులకు తన వంతు ప్రోత్సాహం ఎప్పుడూ ఉంటుందని ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య అన్నారు. సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో సోమవారం జేఎన్‌టీయూ కాకినాడ సెంట్రల్ జోన్ మెన్స్ క్రికెట్ పోటీలను ఆయన ప్రారంభించారు. తొలుత ఎమ్మెల్యే బ్యాటింగ్ చేశారు. ప్రధానాచార్యుడు డాక్టరు కె.జగదీష్‌బాబు మాట్లాడుతూ ఈ పోటీల్లో 51 కళాశాలల నుంచి జట్లు పాల్గొంటున్నట్లు చెప్పారు. కళాశాల కార్యదర్శి వనమా రామకృష్ణారావు, కరస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు, అక్రిడిటేషన్ డైరెక్టరు డాక్టరు సీఎస్ రావు, పీడీ అన్నం శ్రీనివాసరావు, మేనేజరు ఆర్వీ రమణమూర్తి, వివిధ విభాగాధిపతులు పాల్గొన్నారు. తొలిరోజు కందుకూరు ప్రకాశం ఇంజినీరింగ్ కళాశాల జట్టు వర్సెస్ గుడివాడ వీకేఆర్ అండ్ వీఎన్ఆర్ జట్ల మధ్య పోటీ జరగ్గా గుడివాడ జట్టు విజయాన్ని సొంతం చేసుకుంది.

EENADU e Classifieds

BUSINESS SERVICES

బంగారం బ్యాంకులలో/ ఏ ఇతర ప్రైవేటు సంస్థలలో తాకట్టులో ఉన్నవి విడిపించి ఈరోజు మార్కెట్ ధర ప్రకారం కొనబడును. (స్పాట్ క్యాష్). Ph: 8142292071.

బంగారం కొనబడును. బ్యాంకులలో, ఇతర ప్రైవేట్ సంస్థలలో తాకట్టులో ఉన్నమీ బంగారం విడిపించి అధిక ధరకు కొనబడును. (స్పాట్ క్యాష్) ✆ 87907 41166.

JOBS

DSA ఏజన్సీ గుంటూరు నందు పనిచేయుటకు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను. ఫోన్: 99489 35879, 80081 00872.

గుంటూరులో మా ఇంటి నుండి Online Job చేయుటకు ఒక మహిళా ఉద్యోగి కావలెను. 63093 17089.

కావలెను: Vicks & Tide Company నందు పనిచేయుటకు ★ సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ 2) డెలివరీ బాయ్స్ లొకేషన్: సత్తెనపల్లి, గుంటూరు, నరసరావుపేట. Age: 18-45Yrs. ఆకర్షణీయమైన జీతం+ ఇన్సెంటివ్స్. ✆ 97051 23436, 95812 34542, 95812 34411.

యాడ్ ఏజన్సీ నందు పనిచేయుటకు అకౌంటెంట్ 2 సం అనుభవం కలిగి హిందీ మాట్లాడే (స్త్రీ) కావలెను. శాలరీ 25,000/- టైమింగ్స్ 9.30 A.M. to 8 P.M. అడ్రస్ అరుండల్‌పేట, 3/3, గుంటూరు-02, కాంటాక్ట్: 77028 34555.

సూపర్‌వైజర్స్, M.S. Office లో అనుభవం గల కంప్యూటర్ ఆపరేటర్స్ కావలెను. బోయపాలెం, వంకాయలపాడులోని ప్రముఖ ఫ్యాక్టరీ కొరకు. ✆:8686935606.

గుంటూరు నగరము నందు గల బాలుర హాస్టల్‌కు భార్యాభర్తలయిన జంట వాచ్‌మెన్‌గా పనిచేయుటకు కావలెను. వసతి, భోజన సౌకర్యము ఉచితముగా కల్పించబడును. ✆: 93919 34949.

Exp. **నర్సులు/** ఆయాలు/ వార్డ్ బాయ్స్ కావలెను. జీతం: Rs: 20,000/- నుండి 25,000/- వరకు. కూకట్‌పల్లిలో Hyd. ✆ 6302532832, 8019117633.

SECURITY GUARDS

సెక్యూరిటీగార్డులు కావలెను. గుంటూరు లక్ష్మీపురం రోడ్‌లో ప్రముఖ జ్యూయలరీమాల్‌లో పనిచేయుటకు. జీతము: 14,000/-. PF+ESI, భోజనం కలదు. ✆ 7285963951/ 8099444758.

TOURS AND TRAVELS

20వ తేదీ నుండి 5 డేస్ మేడారం జాతర కాళేశ్వరం మేడిగడ్డ గోవా హంపి గోకర్ణ ముడేశ్వర్ స్వర్ణగిరి ముచింతల్ 6900/- స్లీపర్ బస్ 9848782131.

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతి స్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

Book your 5 lines Classified Colour Rs.770/- 3Ads Package Rs.1945/-
5 lines Classified B/W Rs.650/- 3Ads Package Rs.1625/-
ప్రకటనపై 5% జి.ఎస్.టి. అదనం

తక్కువ బడ్జెట్‌లో మీ అవసరాలు తీర్చే ఏకైక మార్గం.. ఈనాడు లో ప్రకటన ఇవ్వటం
పూర్తి వివరాలకు సంప్రదించండి: 8008510541

బస్సులు కిటకిట

తిరుగు ప్రయాణంలో ప్రయాణికులకు అవస్థ

బస్సులో సీటు దొరుకుతుందో లేదో..

బాపట్ల, న్యూస్‌టుడే: సంక్రాంతి సెలవులు ముగిశాయి. జిల్లాలో ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిస్తున్నాయి. తిరుగు ప్రయాణానికి సరిపడా బస్సులు నడపడంలో ఆర్టీసీ అధికారులు విఫలమయ్యారు. జిల్లాలోని మూడు డిపోల పరిధిలో ప్రత్యేకంగా నడిపిన 30 బస్సులు ఏమాత్రం సరిపోలేదు. హైదరాబాద్, బెంగళూరు, విశాఖ నగరాలకు వెళ్లడానికి ప్రైవేటు బస్సుల్లోనూ సీట్లు లభించక ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. నిలబడటానికి కూడా ఖాళీ లేకుండాపోయింది. ఇబ్బంది పడుతూనే ప్రయాణాలు సాగించాల్సి వచ్చింది. విజయవాడ, గుంటూరు మార్గాల్లో తగినన్ని బస్సుల్లేక బాపట్ల పాతబస్టాండ్ వద్ద ప్రయాణికులు ఎక్కువ సమయం వేచిచూశారు. రైళ్ల బోగీలు కిటకిటలాటాయి. జనరల్ బోగీల్లో అడుగు పెట్టలేని పరిస్థితి నెలకొంది. రవాణా శాఖ అధికారులు ఎన్ని హెచ్చరికలు చేసినా ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాహకులు డిమాండ్‌ను ఆసరాగా చేసుకుని రెట్టింపు ధరలు వసూలు చేశారు.

పశుసంపద కాపాడుకోవాలి

గోడ పత్రికలు ఆవిష్కరిస్తున్న కలెక్టర్ వినోద్‌కుమార్, జేసీ భావన

బాపట్ల, న్యూస్‌టుడే: జిల్లాలో పశుసంపదను కాపాడుకుని పాల ఉత్పత్తి పెంచాలని కలెక్టర్ వినోద్‌కుమార్ అన్నారు. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత పశువైద్య శిబిరాల గోడ పత్రికలు, కరపత్రాలను కలెక్టరేట్లో సోమవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సోమవారం నుంచి ఈ నెల 31 వరకు ఉచిత పశువైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనారోగ్యం బారిన పడిన పశువులు, గొర్రెలు, మేకలకు సకాలంలో చికిత్స చేయించాలన్నారు. టీకాలు వేయించటం ద్వారా వ్యాధుల నుంచి రక్షణ కల్పించాలని సూచించారు. జేసీ భావన, జిల్లా పశుసంవర్ధక శాఖాధికారి వేణుగోపాల్ పాల్గొన్నారు.

పకడ్బందీగా ఇంటర్ పరీక్షలు

బాపట్ల, న్యూస్‌టుడే: జిల్లాలో ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించటానికి అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వినోద్‌కుమార్ అన్నారు. ఇంటర్ పరీక్షల నిర్వహణపై కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫిబ్రవరి 23 నుంచి మార్చి 18 వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపారు. జూనియర్ ఇంటర్ విద్యార్థులు 9,289, సీనియర్ ఇంటర్ విద్యార్థులు 9,108 మంది పరీక్షలు రాస్తున్నట్లు పేర్కొన్నారు. వృత్తి విద్యా పరీక్షలకు 895 మంది హాజరవుతున్నారన్నారు. మొత్తం 47 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. పరీక్షల నిర్వహణలో సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పరీక్షలకు సంబంధించి ఏదైనా సమస్యలు ఉంటే 90007 97779 నంబరుకు ఫోన్ చేయాలని సూచించారు. ప్రశ్నపత్రాలకు చీరాలలో ప్రభుత్వ జూనియర్ బాలికల కళాశాలలో స్ట్రాంగ్‌రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జేసీ భావన, డీఆర్వో గంగాధర్ గౌడ్, జిల్లా ఇంటర్ అధికారి జుబేర్ తదితరులు పాల్గొన్నారు.

నిరుపేద కుటుంబాలకు ఉపాధి కల్పించాలి

బాపట్ల, న్యూస్‌టుడే: ఉపాధి హామీ పథకం కింద ప్రతి గ్రామంలో నిరుపేద కుటుంబాలకు 125 రోజులు పనులు కల్పించాలని డ్వామా అధికారులను కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్ని గ్రామాల్లో ఉపాధి పనులు చేపట్టాలని ఆదేశించారు. డ్వామా ఏపీడీ శ్రీమన్నారాయణ, గృహనిర్మాణ శాఖ పీడీ వెంకటేశ్వర్లు, పశుసంవర్ధక శాఖ జేడీ వేణుగోపాల్ పాల్గొన్నారు.

ఉద్యోగుల సంక్షేమమే లక్ష్యం

చీరాల, న్యూస్‌టుడే: తపాలా ఉద్యోగుల సంక్షేమమే భారతీయ మజ్దూర్ సంఘ్ (బీఎంఎస్) లక్ష్యమని దేశం అభివృద్ధి చెందితేనే ఉద్యోగులు, కార్మికులు బాగుంటారని బీఎంఎస్ అఖిల భారత ఉప ప్రధాన కార్యదర్శి సీహెచ్ వెంకయ్య పేర్కొన్నారు. సోమవారం తపాలా ఉద్యోగులతో బీఎంఎస్ నాయకులు సమావేశమయ్యారు. ప్రధాన తపాలా కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో వెంకయ్య మాట్లాడుతూ కేంద్ర ఉద్యోగుల సీపీసీ విషయంలో బీఎంఎస్ కీలకపాత్ర పోషించిందన్నారు. భవిష్యత్తులో కార్మికుల కోసం మరిన్ని కార్యక్రమాలు చేపట్టబోతున్నట్లు తెలిపారు. అనంతరం ఫిబ్రవరి 6 నుంచి ఒడిశాలో జరగబోయే బీఎంఎస్ అఖిల భారత కాన్ఫరెన్స్‌కు సంబంధించిన కరపత్రాలు ఆవిష్కరించారు.

విద్యుత్తు టారిఫ్‌లపై ప్రజాభిప్రాయ సేకరణ నేడు

బాపట్ల: రాష్ట్రంలో 2026-27 సంవత్సరంలో డిస్కమ్‌లు ప్రతిపాదించిన విద్యుత్తు టారిఫ్ ప్రతిపాదనలపై ఏపీఈఆర్సీ ఆధ్వర్యంలో ఈనెల 20, 22, 23న బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నట్లు విద్యుత్తు శాఖ ఎస్ఈ ఆంజనేయులు తెలిపారు. ఆయన సోమవారం మాట్లాడుతూ 20న తిరుపతి, 22, 23న విజయవాడ, 27న కర్నూలులో ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుందని వివరించారు. 27న వ్యక్తిగతంగా లేదా వీసీ ద్వారా ప్రజలు అభిప్రాయాలను విద్యుత్ శాఖ బాపట్ల ఎస్ఈ కార్యాలయంలోనూ తెలియజేసే అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు.

బ్రాయిలర్ ధరలు (కిలో కి రూ.లలో)

వెన్‌కాబ్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర - 164, రిటైల్ ధర - 191, చికెన్ విత్‌స్కిన్ - 277, చికెన్ స్కిన్‌లెస్ - 315.
కృష్ణా జిల్లాలో: వెన్‌కాబ్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర -157 రిటైల్ ధర 184 చికెన్ విత్ స్కిన్ - 267 చికెన్ స్కిన్‌లెస్ - 304.
అమరావతి పౌల్ట్రీ ఫార్మర్స్ & ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర - 180, 189, 200 చికెన్ విత్ స్కిన్ - 350 చికెన్ స్కిన్‌లెస్ - 360.

'సైబర్' బాధితులకు అండగా పోలీసులు

కారంచేడు, న్యూస్‌టుడే: సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి నగదు కోల్పోయిన బాధితులకు కారంచేడు పోలీసులు అండగా నిలిచి ప్రశంసలు అందుకున్నారు. మండలంలోని పలువురు బాధితులు వివిధ రకాలుగా సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోవడంతో 1930 హెల్ప్ లైన్ నంబరుకు సమాచారం ఇచ్చారు. అనంతరం జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్‌కు విషయం తెలపగా, స్పందించిన ఎస్పీ కారంచేడు పోలీసులకు సమాచారం అందజేశారు. దీంతో స్థానిక ఎస్సై ఖాదర్‌బాషా సాంకేతిక సాయంతో బాధితులు పోగొట్టుకున్న నగదును, వారి ఖాతాల్లో జమయ్యేలా సోమవారం ప్రత్యేక శ్రద్ధ చూపారు. ఆధార్ ఎనేబుల్ పేమెంట్ సిస్టమ్ (ఏఈపీఎస్) ద్వారా నగదు కోల్పోయిన బాధితులు పంగులూరి వీరయ్య, పెర్ని రాజేశ్, కూరాకుల అశోక్‌రావులకు రూ.19 వేల నగదు, పత్రాలు అందేలా కేసు ఛేదించారు.

91.9FM Vijayawada ఈ FM 91.9 Mee FM

ఈఎఫ్ఎమ్ కార్యక్రమాలు

సోమవారం నుంచి శుక్రవారం

కార్యక్రమము	ప్రసార వేళలు
ఉషోదయం	ఉ. 5 - ఉ. 7
ఈ-మార్నింగ్స్	ఉ. 7 - ఉ. 11
నువ్వా నేనా	ఉ. 11 - మ. 2
సత్యభామ	మ. 2 - సా. 5
లైట్ తీస్కో	సా. 5 - రా. 9
సరదాగా కాసేపు	రా. 9 - రా. 12
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా. 12 - తె. 5

/Eenadufm

For Advertising on Eenadu FM Contact 80080 03297

క్షతగాత్రులకు సాయం చేసే వారికి ప్రోత్సాహం

బాపట్ల, న్యూస్‌టుడే: రోడ్డు ప్రమాద బాధితులకు సాయం చేసి సత్వరమే ఆసుపత్రులకు తరలించి వైద్యం అందించే రహవీర్‌లకు నగదు ప్రోత్సాహక పురస్కారాలు అందజేస్తామని ఎంవీఐ రంగారావు అన్నారు. రహదారి భద్రతపై ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో రహవీర్‌లపై అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ క్షతగాత్రులకు సాయం చేసేవారికి రక్షణ కల్పించినట్లు పేర్కొన్నారు. రహవీర్‌ల పేర్లు, చిరునామాను బయటకు వెల్లడించమన్నారు. రూ.25 వేల నగదు బహుమతి ఇవ్వనున్నట్లు తెలిపారు.

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు
Cell: 80085 10541
ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి
Cell: 80085 14589

(c) eenadu

బాపట్ల

•బాపట్ల •రేపల్లె •వేమూరు

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

బాపట్ల : 80085 73141, రేపల్లె : 80085 73136, వేమూరు: 91107 83738

నిజాంపట్నం, న్యూస్‌టుడే: ? బొర్రావారిపాలెం అచ్యుతపురం ఆర్‌ఎం డ్రెయిన్ వంతెన పక్కన వ్యర్థాలు పడేస్తున్నారు. **- శ్రీనివాసరావు, అచ్యుతాపురం** ✔ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం. **- కుమారస్వామి, పంచాయతీ విస్తరణాధికారి, నిజాంపట్నం**

వేమూరు, న్యూస్‌టుడే: ? మూల్పూరు నుంచి జంపని వచ్చే ఆర్‌అండ్‌బీ రహదారిలో పోతుమర్రు వద్ద చెత్త పారబోస్తున్నారు. **- స్థానికుడు, పోతుమర్రు** ✔ పంచాయతీ కార్యదర్శితో మాట్లాడి ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపడతాం. **- రవికుమార్, ఎంపీడీవో**

నగరం, న్యూస్‌టుడే: ? నగరంలోని 6, 7 వార్డులకు రక్షితనీరు సరఫరా నిలిచింది. **- శ్రీనివాస్, గ్రామస్థుడు** ✔ ఇటీవల విద్యుత్తు స్తంభాలు ఏర్పాటు చేసే సందర్భాల్లో పైపులు దెబ్బతిన్నాయి. వాటిని గుర్తించి సమస్య లేకుండా చూస్తాం. **- శ్రీనివాసరావు, కార్యదర్శి, నగరం**

రేపల్లె అర్బన్, న్యూస్‌టుడే: ? రేపల్లె నుంచి పేటేరు వెళ్లే మార్గంలో ఆర్బీపై విద్యుత్తు దీపాలు వెలగడం లేదు. రాత్రివేళ వాహనదారులు అసౌకర్యానికి గురవుతున్నారు. **- రామారావు, స్థానికుడు** ✔ తక్షణం ఆర్బీపై విద్యుత్తు దీపాలు ఏర్పాటు చేయించేందుకు కృషి చేస్తాం. **- శామ్యూల్, మున్సిపల్ ఏఈ రేపల్లె** ? రేపల్లె మండలం పేటేరు పంచాయతీ చందోలు గూడెంలో రెండు చేతి పంపులు పని చేయడం లేదు. **-కోటేశ్వరరావు, స్థానికుడు** ✔ వెంటనే పాడైన చేతిపంపులకు మరమ్మతులు చేయిస్తాం. **- బొర్రా ప్రసాద్, పంచాయతీ కార్యదర్శి**

ఎనిమిది చేతిపంపులకు మరమ్మతులు

స్పందనకు వందనం: రేపల్లె అర్బన్, న్యూస్‌టుడే: రేపల్లె నుంచి పెనుమూడి వెళ్లే రోడ్డులో రెండు చేతిపంపులు పనిచేయడం లేదు. సమస్యను మేమున్నాం..మీకు తోడుగా శీర్షికన ఈనెల 19న ఈనాడు అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. వీటితోపాటు పట్టణంలోని ప్రధానరోడ్డు, కృష్ణాలయం, గరికపాటి, మిరియాలవారి వీధిలో చేతిపంపులు పాడైనట్లు తెలిపింది. స్పందించిన మున్సిపల్ ఏఈ శామ్యూల్ సోమవారం కార్మికులను పంపి ఆయా చోట్ల ఎనిమిది చేతిపంపులకు మరమ్మతులు చేయించారు.

పిచ్చి మొక్కల తొలగింపు

కర్లపాలెం, న్యూస్‌టుడే: కర్లపాలెం నుంచి గణపవరం వెళ్లే ప్రధాన రహదారిలో పోలీసుస్టేషన్ సమీపంలో విద్యుత్తు స్తంభంతో పాటు తీగలకు పిచ్చి మొక్కలు అల్లుకుని ప్రమాదకరంగా ఉండటంతో సమస్యను 'మేమున్నాం. . మీకు తోడుగా' శీర్షికన ఈనాడు ఈనెల 18న అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. విద్యుత్తు శాఖ ఏఈ దుర్గాప్రసాద్ స్పందించి సిబ్బందిని పంపి పిచ్చి మొక్కలు తొలగించారు.

భట్టిప్రోలులో పూడిక..

భట్టిప్రోలు, న్యూస్‌టుడే: భట్టిప్రోలు రథం బజారు వెనుక ప్రాంతంలో మురుగు రహదారి పైకి వస్తున్న విషయంపై ఆదివారం మేమున్నాం.. మీకు తోడుగా.. శీర్షికన ఈనాడు అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. అధికారులు స్పందించి మురుగు పూడిక తీయించారు.

నేడు విద్యుత్తు సరఫరాలో అంతరాయం

రేపల్లె అర్బన్: రేపల్లెటౌన్ మూడో ఫీడర్‌లో మరమ్మతుల దృష్ట్యా మంగళవారం ఉదయం 9గంటల నుంచి 2 గంటల వరకు 2వ వార్డు గూనివారిపాలెం, అరవపల్లి, పెనుమూడి రోడ్డు, తూర్పు దళితవాడ, కోటఏరియా, చినఅరవపల్లి గ్రామంలో విద్యుత్తు సరఫరా ఉండదని డీఈ శ్యాంసుధాకరబాబు తెలిపారు.

పీఎంఏవై కాలనీల్లో తాగునీటి ఎద్దడి

న్యూస్‌టుడే, బేతపూడి, రైలుపేట (బాపట్ల)

ట్యాంకర్ నుంచి డ్రమ్ములో నింపుతున్న నీరు

పీఎం ఆవాస్ యోజన అర్బన్ కాలనీల్లో (జగనన్న కాలనీలు) ఇళ్లు నిర్మించుకుని ఉంటున్న పేదలకు రక్షిత నీరు అందటం లేదు. పురపాలక ట్యాంకర్లపైనే ఆధారపడ్డారు. పురపాలక సిబ్బంది తాత్కాలికంగా సింటెక్స్ ట్యాంకుల్లో నీరు పోసి వెళుతున్నారు. ట్యాంకర్ల ద్వారా నీరు వారానికొకసారి వస్తుండటంతో కాలనీవాసులకు నీటి కష్టాలు తప్పటం లేదు. ❖ పట్టణ పరిధిలోని బేతనీకాలనీ, ప్యాడిసన్‌పేట కాలనీ, ఎంఆర్‌నగర్‌తో పాటు శివారున మూలపాలెం కాలనీలో ఐదేళ్ల క్రితం 3512 మందికి పక్కా గృహాలు మంజూరు చేశారు. రెండున్నర వేల గృహాల నిర్మాణం పూర్తి చేశారు. ఇంటి నిర్మాణానికి గత ప్రభుత్వం మంజూరు చేసిన రూ.1.80 లక్షల సాయం సరిపోలేదు. ఒక్కొక్క లబ్ధిదారు రూ.5 నుంచి రూ.6 లక్షలు అప్పు చేసి గృహాలు నిర్మించుకున్నారు. అప్పటి వైకాపా పాలకులు పేదలపై ఒత్తిడి తెచ్చి ఇళ్ల నిర్మాణం చేయించారు. గృహ నిర్మాణం ప్రారంభించకుంటే ఇళ్ల స్థలం పట్టా వెనక్కి తీసుకుంటామని బెదిరించారు.

❖ లబ్ధిదారులు ఆపసోపాలు పడి ఇళ్ల నిర్మాణం పూర్తి చేశారు. పేదల కాలనీల్లో కనీస వసతులు లేకపోవటంతో నివాసం ఉండలేని దుస్థితి. వర్షం కురిస్తే అంతర్గత రహదారులు చిత్తడిగా మారి వాహనాలు కదల్లేని పరిస్థితి. కాలనీవాసులకు రక్షిత తాగునీరు అందటం లేదు. తాత్కాలికంగా సింటెక్స్ ట్యాంకు ఏర్పాటు చేసి ట్యాంకర్ల ద్వారా నీరు తెచ్చి పోస్తున్నారు. ట్యాంకర్ రాకుంటే నీరు అందక తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.

❖ ప్యాడిసన్‌పేట, బేతనీకాలనీ జగనన్న కాలనీల్లో పైప్‌లైన్లు వేసి ఇంటింటికి కొళాయి కనెక్షన్లు ఇవ్వడానికి రెండు దశల్లో పనులు పూర్తి చేయటానికి అమృత్ 2.0 కింద కేంద్రం నుంచి నిధులు వచ్చాయి. గత ప్రభుత్వం టెండర్లు పిలవలేదు. రెండు కాలనీల్లో ఉంటున్న వారు నీటి సమస్యతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. గృహావసరాలకు క్యాన్లలో నీరు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కూటమి ప్రభుత్వం ఇటీవలే టెండర్ల ప్రక్రియ పూర్తి చేసింది. త్వరలో పనులు ప్రారంభించే అవకాశం ఉంది.

❖ మూలపాలెం కాలనీలో మాత్రం జల్‌జీవన్ మిషన్ కింద పైప్‌లైన్లు వేయటానికి రూ.1.14 కోట్లు మంజూరు చేశారు. పనులు చాలా నెమ్మదిగా సాగుతున్నాయి. పట్టణంలో ఉప్పరపాలెం ఓవర్ హెడ్ ట్యాంకు నుంచి ఈ కాలనీకి నీరు అందించాల్సి ఉంది. ఓవర్ హెడ్ ట్యాంకు నుంచి సరఫరా పైప్‌లైన్లు వేయకపోవటంతో నిరుపయోగంగా ఉంది. కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి నిధులు మంజూరు చేసి కాలనీల్లో మౌలిక వసతులు కల్పించాలని ప్రజలు కోరుతున్నారు. దీనిపై పురపాలక డీఈ కృష్ణారెడ్డి మాట్లాడుతూ త్వరలో పనులు ప్రారంభించి సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి ప్రతి ఇంటికి కొళాయి కనెక్షన్ ఇచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు.

పాఠశాల అభివృద్ధికి దాతల చేయూత

ఆరుంబాక (చెరుకుపల్లి గ్రామీణ), న్యూస్‌టుడే: మండలంలోని ఆరుంబాక ఎంపీపీ (హెచ్‌ఈ) పాఠశాలకు దాతలు చేయూత అందించారు. ఏకోపాధ్యాయ పాఠశాలగా ఉన్న ఈ బడికి 2025-26 విద్యా సంవత్సరంలో విద్యార్థుల సంఖ్య 6 నుంచి 40కి పెరిగింది. దీంతో పాఠశాలలో గదుల కొరత ఏర్పడింది. వరండాను తరగతి గదిగా మార్చాలని హెచ్‌ఎం కె.బాపూజీ భావించారు. దీనికి దాతలు ముందుకు వచ్చి సాయం అందించారు. చెరుకుపల్లికి చెందిన అయ్యప్ప జూవెలర్స్ యజమాని కల్లూరి శ్రీరామ వీరవెంకట అయ్యప్పస్వామి, నాగపద్మజ వీరి బంధువు అంగలకుదురు ఓంకార్, శిరీషారాణి దంపతులు వరండాకు మూడు పక్కల ఇనుప గ్రిల్స్‌ను ఇటీవల ఏర్పాటు చేయించారు. దాతలను సోమవారం బడిలో ఉపాధ్యాయులు సత్కరించారు. ఎంఈవోలు నవీన్‌కుమార్, లాజర్, హెచ్‌ఎం తదితరులు హాజరయ్యారు.

అవగాహన కల్పిస్తున్న ఎస్సై శివకుమార్

విధిగా హెల్మెట్ ధరించాలి

పిట్టలవానిపాలెం, న్యూస్‌టుడే: ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని చందోలు ఎస్సై శివకుమార్ అన్నారు. సోమవారం జాతీయ రహదారిపై రెడ్డిపాలెం టోల్‌ప్లాజా వద్ద వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలని, చట్టాలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. వాహనపత్రాలను తనిఖీ చేసి పత్రాలు సరిగాలేని వాహనదారులకు అపరాధ రుసుం విధించారు. వాహనాలు నడిపేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.

ఘనంగా శ్యామల నవరాత్రి మహోత్సవాలు

శ్రీరాజశ్యామల మహాదేవిగా చందోలు బండ్లమ్మ

చందోలు(పిట్టలవానిపాలెం), న్యూస్‌టుడే: చందోలు శ్రీబండ్లమ్మ అమ్మవారి దేవస్థానంలో సోమవారం శ్యామల నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ఈవో నరసింహమూర్తి మాట్లాడుతూ అమ్మవారి ఆలయానికి వచ్చే భక్తులకు సమస్త విజయాభివృద్ధి కలగాలనే ఆకాంక్షతో శ్రీశ్యామల నవరాత్రి మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అమ్మవారికి జలాభిషేకం, హోమాలు నిర్వహించారు.

నిత్య పెళ్లికొడుకుగా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్

ఎస్పీని ఆశ్రయించిన బాధిత మహిళలు

గుంటూరు నేరవార్తలు: సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ముసుగులో మహిళలను పెళ్లి చేసుకొని మోసగిస్తున్న వైనంపై ఇరువురు బాధితులు సోమవారం పోలీసు కార్యాలయంలో ఎస్పీ వకుల్ జిందాల్‌కు ఫిర్యాదు చేశారు. స్పందించిన ఎస్పీ ప్రత్యేక దర్యాప్తునకు ఆదేశించారు. బాధితుల కథనం ప్రకారం.. గుంటూరుకు చెందిన శ్రీకాంత్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. రేపల్లెకు చెందిన ఓ యువతి అతనికి దూరపు బంధువు కావడంతో శుభకార్యాలకు హాజరయ్యే సమయంలో ఉన్న పరిచయం ప్రేమగా మారింది. ఆ యువతి డిగ్రీ చదువుకొని హైదరాబాద్‌లో ఉంటోంది. ఆమె తండ్రి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి. వారి పెళ్లికి అమ్మాయి పెద్దలు అంగీకరించకపోవడంతో శ్రీకాంత్ ఆమెను తీసుకెళ్లి 2019లో వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత పెద్దలు వారి పెళ్లిని సమ్మతించారు. కట్నంగా రూ.10లక్షలు, 15 సవర్ల బంగారం, ఇతర లాంఛనాలు ఇచ్చారు. ఆమె గర్భవతి అయిన తర్వాత పుట్టింటికి పంపించాడు. తర్వాత నుంచి ఆమెను పట్టించుకోలేదు. అధిక కట్నం తీసుకురమ్మని వేధించేవాడు. వారికి ఒక బాబు. అయినా ఆమెను కాపురానికి తీసుకెళ్లలేదు. పెద్దల సమక్షంలో మాట్లాడినా ప్రయోజనం లేకపోవడంతో అతనిపై పోలీసుస్టేషన్‌లో, కోర్టులో ఫిర్యాదు చేశారు. ● ఈ క్రమంలో శ్రీకాంత్ పెళ్లిళ్ల మధ్యవర్తుల ద్వారా తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాకు చెందిన ఎంసీఏ చదువుకున్న ఓ యువతి తల్లిదండ్రులను సంప్రదించాడు. రూ.5లక్షలు కట్నం, ఇతర లాంఛనాలు తీసుకొని 2023లో వివాహం చేసుకున్నాడు. ఆమె ఏడు నెలల గర్భవతిగా ఉండగా పుట్టింటి వద్ద దించేశాడు. వీరికి ఒక బాబు. శ్రీకాంత్‌కు మొదట వివాహం జరిగినట్లు, ఆమెకు విడాకులు ఇవ్వకుండా రెండో పెళ్లి చేసుకున్నట్లు ఖమ్మం మహిళకు తెలిసి ప్రశ్నించింది. ఇక అప్పటి నుంచి ఆమె ఇంటికి వెళ్లడం మానేశాడు. అదేమని అడిగితే అసలు తనను పెళ్లి చేసుకోలేదని, 2013 నుంచి సహజీవనం చేస్తున్నానంటూ బుకాయిస్తున్నాడని బాధితురాలు వాపోయింది. ఇంతలో మరో యువతి ఫొటో మార్ఫింగ్ చేసి ఆమెను వివాహం చేసుకుంటున్నానని, వీరికి పంపించి బెదిరిస్తున్నాడు. ఈ క్రమంలో బాధిత మహిళలు ఇద్దరు సోమవారం ఎస్పీ కార్యాలయంలో తమను మోసగించిన అతనిపై చర్యలు తీసుకోవాలని వేడుకున్నారు.

రైతుకు మందులు అందజేస్తున్న నాంచారయ్య

పశువులకు వైద్య పరీక్షలు

పేటేరు(రేపల్లె అర్బన్): కూటమి ప్రభుత్వం పాడి పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తోందని పశుసంవర్ధకశాఖ తెనాలి డిప్యూటీ డైరెక్టర్ నాంచారయ్య అన్నారు. రేపల్లె మండలం పేటేరు, బేతపూడిలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా 263 పశువులకు గర్భకోశ, వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసి మందులు అందజేశారు. తుమ్మల, బొబ్బర్లంక పశువైద్యశాల వైద్యులు ప్రవీణ్‌కుమార్, మీనాక్షీదేవి, కార్యదర్శులు ప్రసాద్, నాగేశ్వరరావు సిబ్బంది పాల్గొన్నారు.

ఉపాధ్యాయుడి మృతికి నివాళి

నివాళి అర్పిస్తున్న ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు

అమృతలూరు, న్యూస్‌టుడే: ఇంటూరు గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు ధనరాజు(62) సోమవారం మృతి చెందారు. ప్రస్తుతం ఆయన దుగ్గిరాల ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్నారు. ఇంతకు ముందు అమృతలూరు మండలంలో 35 ఏళ్లు ఉపాధ్యాయుడు, ఎమ్మార్పీగా సేవలందించారు. మృతదేహాన్ని ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు సందర్శించి, పూలమాలలు వేసి నివాళి అర్పించారు. మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించారు.

కాలభైరవుడికి ప్రత్యేక పూజలు

అమృతలూరు, న్యూస్‌టుడే: అమృతలూరు శ్రీఅమృతేశ్వరస్వామి దేవస్థానం క్షేత్రపాలకుడు కాలభైరవునికి అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. విఘ్నేశ్వరపూజ, కాలభైరవునికి అభిషేకం, పలురకాల పుష్పాలు, నిమ్మకాయలతో అలంకరణ చేశారు. రుద్రహోమం, కాలభైరవ హోమం, శివపార్వతులకు పూజలు చేశారు. చెన్నై, హైదరాబాద్, విజయవాడ, రేపల్లె, సత్తెనపల్లి తదితర ప్రాంతాల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు.

ఘన వ్యర్థాల నిర్వహణపై శిక్షణ

చెరుకుపల్లి, న్యూస్‌టుడే: శాస్త్రీయ పద్ధతిలో ఘన వ్యర్థాల నిర్వహణపై సోమవారం చెరుకుపల్లి సంపద సృష్టి కేంద్రం వద్ద శిక్షణ ప్రారంభమైంది. చెరుకుపల్లి డిప్యూటీ ఎంపీడీవో కేజేఏ శ్రీనివాసన్ తదితరులు ముందుగా మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వ్యర్థాల సేకరణ, ప్రాసెసింగ్, కంపోస్ట్ తయారీ విధానంపై పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మార్గదర్శకాలు వివరించారు. మూడు రోజులపాటు జరగనున్న కార్యక్రమంలో డీఆర్పీలు చక్రధర్, కె.గణేష్ శిక్షణ ఇచ్చారు. పలు మండలాలకు చెందిన డిప్యూటీ ఎంపీడీవోలు, పంచాయతీ అభివృద్ధి అధికారులు పాల్గొన్నారు.

భార్య హత్య కేసులో శిక్ష పడుతుందన్న భయం

బలవన్మరణానికి పాల్పడిన భర్త

బాపట్ల, న్యూస్‌టుడే: భార్య హత్యకేసులో నిందితుడిగా ఉన్న భర్త కోర్టు విచారణ ప్రారంభం కావటంతో తనకు శిక్ష పడుతుందన్న భయంతో బలవన్మరణానికి పాల్పడిన ఘటన బాపట్లలో సోమవారం జరిగింది. పట్టణంలోని మున్నంవారిపాలేనికి చెందిన పలమనేటి సత్యనారాయణరెడ్డి(40) ఆరేళ్ల క్రితం భార్య దివ్యపై అనుమానంతో రోకలి బండతో దాడి చేశాడు. ఈ క్రమంలో ఆమె చనిపోయింది. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని జైలుకు పంపించారు. తర్వాత అతడు బెయిలుపై బయటకు వచ్చాడు. కోర్టు విచారణ తుది దశకు చేరుకుంది. శిక్ష నుంచి తప్పించుకోవటానికి కోర్టు బయట రాజీ పడదామని అత్తామామలకు ప్రతిపాదించాడు. అయితే రాజీకి వారు ఒప్పుకోలేదు. తనకు కఠిన శిక్ష పడుతుందన్న భయంతో సత్యనారాయణరెడ్డి ఇంట్లో పురుగుమందు తాగి హత్యాయత్నం చేశాడు. తొలుత అతడిని కుటుంబ సభ్యులు బాపట్ల ప్రాంతీయ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స చేయించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో పొన్నూరులోని ప్రైవేటు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు పట్టణ సీఐ రాంబాబు సోమవారం రాత్రి తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు సీఐ పేర్కొన్నారు.

ప్రధాన కూడలిలో ఇలా...

నగరంలో ట్రాఫిక్ సమస్య

నగరం, న్యూస్‌టుడే: మండల కేంద్రం నగరం ప్రధాన కూడలిలో ఉదయం, సాయంత్రం వేళల్లో ట్రాఫిక్ సమస్యతో వాహన చోదకులు ఇబ్బందులు పడుతున్నారు. రేపల్లె నుంచి చెరుకుపల్లి, బాపట్ల రహదారుల్లో వాహనాలు పక్కకు తొలగే వీలులేక పోవడంతో చోదకులు వివాదాలకు దిగుతున్నారు. ట్రాఫిక్ సమస్య పరిష్కరించేందుకు హోంగార్డును ఏర్పాటు చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు.

అధ్వానంగా రోడ్డు

బాపట్లటౌన్, న్యూస్‌టుడే: మండల పరిధిలోని భర్తిపూడి గ్రామానికి వెళ్లే ప్రధాన రోడ్డు అధ్వానంగా ఉంది. అటుగా వాహనాలపై వెళ్లాలంటే ఇబ్బందులు పడుతున్నామని వాహనదారులు చెబుతున్నారు. సంబంధిత అధికారులు రోడ్డును పునర్నిర్మించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

భర్తిపూడి గ్రామానికి వెళ్లే రోడ్డు

శిథిలావస్థలో పశువైద్యశాల

పెచ్చులూడిన పైకప్పు, పశువైద్యశాల భవనం ఇలా..

పిట్టలవానిపాలెం, న్యూస్‌టుడే: పిట్టలవానిపాలెంలో 30 ఏళ్ల క్రితం నిర్మించిన గ్రామీణ పశువైద్యశాల భవనం శిథిలావస్థకు చేరుకుంది. సిబ్బందితో పాటు వైద్యం నిమిత్తం పశువులను వెంటబెట్టుకుని వైద్యశాలకు వచ్చే పోషకులు సైతం అవస్థలు పడుతున్నారు. భవనం ఏ క్షణాన కూలుతుందో అన్న భయంతో సిబ్బంది బిక్కుబిక్కుమంటూ విధులు నిర్వహిస్తున్నారు. అక్కడ ఉన్న రెండు గదుల్లో చిన్నపాటి వర్షానికే నీరు కిందకు దిగుతోంది. దీంతో గదుల్లోని పలు దస్త్రాలు, మందులు పూర్తిగా తడిసి ముద్దయిపోతున్నాయి. వివిధ పరికరాలు తుప్పుపట్టాయి. పశువుల బోను సైతం విరిగిపోవడంతో నిరుపయోగంగా మారింది. ఈ విషయమై పశువైద్యాధికారిణి శివకుమారి మాట్లాడుతూ భవనం గురించి ఉన్నతాధికారులకు తెలియజేశామన్నారు.

ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీల అందజేత

రేపల్లె అర్బన్, చెరుకుపల్లి, న్యూస్‌టుడే: రేపల్లె రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆరు అర్జీలు వచ్చినట్లు ఆర్డీవో రామలక్ష్మి తెలిపారు. పంటకాలువను ఆన్‌లైన్లో నమోదు చేయాలి, చీటీపాటకు చెల్లించిన నగదు ఇవ్వకుండా మోసం చేసిన మహిళపై చర్యలు తీసుకోవాలి, ఇంటి పన్ను తమ పేరున మార్చాలి, తమ భూములను 22ఎ జాబితా నుంచి తొలగించాలి, భూమిని ఆన్‌లైన్లో నమోదు చేయాలి, తమ భూముల సమస్య పరిష్కరించాలని అర్జీ అందజేశారు. చెరుకుపల్లి తహసీల్దార్ కార్యాలయంలో రెండు అర్జీలు అందినట్లు తహసీల్దార్ పద్మావతి తెలిపారు. నిషేధిత భూముల జాబితాలో ఉన్న భూమిని సర్వేచేసి 22ఎ జాబితా నుంచి తొలగించాలని ఒకరైతు అర్జీ అందించగా డిజిటల్ సిగ్నేచర్ కోరుతూ మరొకరు వినతిపత్రాలు అందించారు.

వార్షిక ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి

కర్లపాలెం, న్యూస్‌టుడే: రానున్న విద్యా సంవత్సరానికి (2026- 27) బడ్జెట్ వార్షిక ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని జిల్లా సమగ్ర శిక్ష ఏఎల్‌ఎస్ కో-ఆర్డినేటర్ సత్యసాగర్ తెలిపారు. స్థానిక విద్యాశాఖ కార్యాలయంలో సమగ్ర శిక్ష ద్వారా అమలవుతున్న వివిధ అంశాలపై ఆయన సమీక్ష నిర్వహించారు. దూరప్రాంతాల నుంచి ప్రభుత్వ పాఠశాలలకు హాజరవుతున్న అర్హులైన విద్యార్థులకు రవాణా భత్యం ఇవ్వడానికి ప్రతిపాదనలు పంపాలన్నారు. 6 నుంచి 14 ఏళ్ల వయసు కలిగిన బడి ఈడు పిల్లలు ప్రతి ఒక్కరూ పాఠశాలల్లో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. 15 రోజులకు పైబడి పాఠశాలలకు గైర్హాజరవుతున్న విద్యార్థుల పట్ల సీఆర్పీలు ప్రత్యేక దృష్టిపెట్టి బడిలో చేర్పించాలన్నారు. ఎంఐఎస్ కో-ఆర్డినేటర్ రాజేష్, సీఆర్‌ఎంటీలు శారమ్మ, లక్ష్మి, ఏకేబీవీ రెడ్డి, అనిల్‌కుమారి, పోతురాజు పాల్గొన్నారు.

బాలవికాస్ పోటీల్లో ప్రతిభ


బహుమతులు సాధించిన విద్యార్థులతో ఉపాధ్యాయులు

భట్టిప్రోలు: పెదలంక గ్రామంలో సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన బాలవికాస్ పోటీల్లో టీఎంరావు ఉన్నత పాఠశాల విద్యార్థులు బహుమతులు సాధించారని ప్రధానోపాధ్యాయురాలు కోటేశ్వరమ్మ తెలిపారు. రాత పరీక్ష, శివోపాసన మంత్రాలు, నారాయణం ఉపనిషత్, భజన పాటలు, మానవతా విలువల విభాగంలో ప్రతిభ చూపి బహుమతులు సాధించారు. సోమవారం స్థానిక పాఠశాలలో అభినందన కార్యక్రమం నిర్వహించారు. శిక్షణ ఇచ్చిన ఉపాధ్యాయులు ఎం.సత్యరత్నం, డి.లక్ష్మీపార్వతి, విద్యార్థులను అభినందించారు.

సమ్మెను విజయవంతం చేయాలని విజ్ఞప్తి

రేపల్లె అర్బన్: లేబర్ కోడ్‌లను వ్యతిరేకిస్తూ ఫిబ్రవరి 12న జరిగే సమ్మెను విజయవంతం చేయాలని సీఐటీయూ బాపట్ల జిల్లా కోశాధికారి మణిలాల్ కోరారు. రేపల్లె సీఐటీయూ కార్యాలయంలో సోమవారం మున్సిపల్ ఇంజినీరింగ్ ఎంప్లాయీస్ సమావేశం నిర్వహించారు. సమ్మెకాల ఒప్పందాలు వెంటనే అమలు చేయాలని, 12వ పీఆర్సీ ప్రకటించి వేతనం పెంచాలని డిమాండ్ చేశారు. లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా కార్మికవర్గం ఐక్యంగా సమ్మెలో పాల్గొనాలన్నారు. యూనియన్ నాయకులు ప్రభాకరరావు, రవిబాబు, రాఘవ తదితరులున్నారు.

జాతీయ రహదారిపై వ్యర్థాలు

బాపట్లటౌన్, న్యూస్‌టుడే: పట్టణ పరిధి జగన్ కాలనీ సమీపంలో జాతీయ రహదారి వ్యర్థాలతో డంపింగ్ యార్డును తలపిస్తోంది. కొందరు వ్యర్థాలను రహదారి పక్కన పడేస్తున్నారు. మున్సిపల్ సిబ్బంది చెత్తను తొలగించి, 216 జాతీయ రహదారి పక్కన చెత్తనిల్వలు లేకుండా చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.

వేమన పద్యాలు.. చైతన్య గీతికలు

మోదుకూరు(చుండూరు), న్యూస్‌టుడే: సామాజిక పరిస్థితులను ప్రజలకు అర్థమయ్యే పద్య రూపంలో చెప్పిన ప్రజా కవి వేమన అని విశ్రాంత ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ తెలిపారు. వేమన జయంతిని చుండూరు మండలం మోదుకూరులో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్రాంత ఐపీఎస్ అధికారి మాలకొండయ్య మాట్లాడుతూ వేమన రాసిన పద్యాలు సమాజాన్ని చైతన్యం చేశాయని చెప్పారు. ముందుగా ప్రధాన కూడలిలో ఉన్న వేమన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వేమూరులో జయంతి సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన ప్రతిభా పోటీల్లోని విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో వీబీటీ సాంకేతిక విద్యా సంస్థల అధినేత ఇ.శ్రీనివాసరెడ్డి, ఎస్.హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.


విజేతలకు ప్రశంసా పత్రాన్ని అందజేస్తున్న ఇంతియాజ్, మాలకొండయ్య

ఘనంగా నివాళి

బాపట్లటౌన్, న్యూస్‌టుడే: వేమన పద్యాలు సమాజాన్ని మేల్కొల్పాయని సినీ నటుడు, మిమిక్రీ ఆర్టిస్టు శివారెడ్డి అన్నారు. పట్టణంలోని టౌన్‌హాలు ప్రాంగణంలో సోమవారం రాత్రి యోగి వేమన జయంతి ఘనంగా జరిగింది. ఆయన మాట్లాడుతూ వేమన పద్యాలు మనుషులకు విలువలు నేర్పించాయన్నారు. మన చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం అందరిపై ఉందని చెప్పారు. ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మ మాట్లాడుతూ యువత ఫోన్‌లో రీల్స్ చూస్తున్నారు కాని ఇలాంటి గొప్ప వ్యక్తుల గురించి తెలుసుకోవటంలేదన్నారు. వేమన పద్యాలను ఇటీవల కాలంలో అవగాహన చేసుకుంటున్నట్లు ఆయన చెప్పారు. తొలుత వేమన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో కమిషనర్ రఘునాథరెడ్డి, ఆంద్రేయ, కె.హరినాద్‌రెడ్డి, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

గ్రామాల అభివృద్ధిపై దృష్టి

అమృతలూరు: అధికారులు గ్రామాల అభివృద్ధిపై దృష్టి పెట్టాలని ఎంపీపీ నరేంద్రకుమార్ అన్నారు. మండల ప్రజా పరిషత్తు సాధారణ సర్వసభ్య సమావేశం సోమవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పారిశుద్ధ్యంతో పాటు పల్లెలు ప్రగతిబాట పట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఎంపీడీవో శేషమాంబ, డిప్యూటీ ఎంపీడీవో వినయ్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

ఆర్టీసీ బస్సు ఢీకొని ఉద్యోగి మృతి

చెరుకుపల్లి గ్రామీణ: ఆర్టీసీ బస్సు ఢీకొని ఆర్‌అండ్‌బీ ఉద్యోగి మృతి చెందిన ఘటన మండల కేంద్రం చెరుకుపల్లిలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని పొన్నపల్లికి చెందిన కుంచాల రోసిరెడ్డి (55) ఆర్‌అండ్‌బీ శాఖలో గ్యాంగ్‌మెన్‌గా పనిస్తున్నారు. ఉదయం ఇంటూరు వద్ద విధులకు హాజరైన ఆయన సాయంత్రం ఇంటికి సైకిల్‌పై వస్తున్నారు. స్థానిక భాస్కర్ సినిమా థియేటర్ సమీపంలోకి రాగానే తెనాలి నుంచి చెరుకుపల్లి వస్తున్న తెనాలి డిపో ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఘటనా స్థలిలోనే అతడు మృతి చెందాడు. మృతునికి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై టి.అనిల్‌కుమార్ తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు

చీరాల అర్బన్: రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ ఘటన చీరాల-వేటపాలెం బైపాస్ రోడ్డులో తోటవారిపాలెం జంక్షన్ వద్ద సోమవారం చోటు చేసుకుంది. బాపట్లకు చెందిన సుధాకరరెడ్డి తన ద్విచక్ర వాహనంపై భార్య లక్ష్మి, కూతురు కల్యాణితో కలిసి వస్తున్నారు. ఈ సమయంలో వెనుక నుంచి వచ్చిన లారీ వీరి వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో బండిపై ప్రయాణిస్తున్న ముగ్గురికి గాయాలయ్యాయి. వెంటనే వీరిని చికిత్స కోసం ఏరియా వైద్యశాలకు తరలించారు. ఈ మేరకు ఔట్ పోస్టు పోలీసులు వివరాలు నమోదు చేసుకున్నారు.

ఆగని కలప అక్రమ రవాణా

తరలించటానికి సిద్ధం చేసిన కలప

బాపట్ల, బాపట్ల వెస్ట్, న్యూస్‌టుడే: సూర్యలంక అటవీ ప్రాంతంలో కలప అక్రమ రవాణా ఆగటం లేదు. అటవీ అభివృద్ధి సంస్థకు చెందిన భూముల్లో కలపను గుట్టుచప్పుడు కాకుండా వాహనాల్లో కొందరు తరలించటానికి ప్రయత్నించారు. స్థానికులు అడ్డుకుని అటవీ అధికారులకు ఫిర్యాదు చేయటంతో అక్రమ రవాణాదారులు జారుకున్నారు. మొంథా తుపాను ప్రభావంతో అటవీ అభివృద్ధి సంస్థ భూముల్లో వందల చెట్లు విరిగిపడ్డాయి. నిబంధనల ప్రకారం వీటికి బహిరంగ వేలంపాట నిర్వహించి కలప విక్రయించాలి. ఓ అధికారి, సిబ్బంది ప్రైవేటు వ్యక్తులతో కుమ్మక్కై ఎవరికీ తెలియకుండా చెట్లను యంత్రాలతో కోయించారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాత్రి సమయంలో లారీలు, ట్రాక్టర్లలో తరలించటానికి ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. రూ.లక్షల విలువైన కలపను రూ.వేలకే కొట్టేయాలని పన్నాగం పన్నారు. స్థానికులు అడ్డుకోవటంతో అక్రమ రవాణా కథ అడ్డం తిరిగింది. సూర్యలంక అటవీ భూముల సమీపంలోని ఆదర్శనగర్ వాసులు విషయాన్ని తెలుసుకుని ప్రైవేటు వ్యక్తులను గట్టిగా ప్రశ్నించటంతో కలపను వదిలేసి వారు వెళ్లిపోయారు. ఇటీవల అటవీ భూముల్లో చెట్లను అక్రమంగా నరికివేసి ట్రాక్టర్లలో కలప తరలిస్తూ దొరికిపోయారు. అయితే అక్రమ రవాణాదారులపై అటవీ శాఖాధికారులు కఠినచర్యలు తీసుకోకుండా తూతూమంత్రంగా వ్యవహరించారు. అటవీ శాఖ డిప్యూటీ రేంజ్ అధికారి బాలకృష్ణను సంప్రదించగా కలప రవాణాకు పర్మిట్లు లేకపోవటంతో నిలిపివేశామని తెలిపారు. అటవీ అభివృద్ధి సంస్థ అధికారులు తుపానుకు విరిగిపడిన చెట్లను వేలంపాటలో విక్రయించారని పేర్కొన్నారు.

ఒరిజినల్ దస్తావేజు పోయినది

నేను అనగా తుమ్మల భరత్‌కుమార్, తండ్రి నాగమల్లేశ్వరరావు. వయస్సు 19 సం॥లు (ఆధార్ నెం.242567391897) డోర్ నెం.1-121-1, ఆళ్ళవారిపాలెం పంచాయతీ, చెరుకుపల్లి మండలం, బాపట్ల జిల్లా తెలియజేయునది ఏమనగా, నేను ది.24-06-2024 తేదిన మా గ్రామంలోని ఇంటి వద్దనుంచి జిరాక్స్ కోసం ఒరిజినల్ దస్తావేజును వెంట బెట్టుకొని బైక్‌పై చెరుకుపల్లి సెంటరుకు వెళుతుండగా, నా పేరుతో రిజిస్టర్ కాబడిన ఒరిజినల్ డాక్యుమెంటు (నెం:1530/2012) మార్గమధ్యంలో జారిపోయినది. తిరిగి వెనక్కి వెళ్లి వెతికినా దొరకలేదు. ఎవరికైనా దొరికినచో ఈ క్రింది ఫోన్ నంబరుకు తెలియజేయగలరు

✆ 98483 36207

(c) eenadu

చీరాల

•చీరాల • పర్చూరు

21న రావిపూడి వెంకటాద్రి సంస్మరణ సభ

ఇంకొల్లు, న్యూస్‌టుడే: హేతువాద ఉద్యమ నాయకుడు దివంగత రావిపూడి వెంకటాద్రి తృతీయ సంస్మరణ సభ ఇంకొల్లులో ఈనెల 21న నిర్వహించనున్నట్లు భారత హేతువాద సంఘ కార్యదర్శి మేడూరి సత్యనారాయణ తెలిపారు. రాడికల్ హ్యూమనిస్టు సెంటర్‌లోని వెంకటాద్రి సమావేశ హాలులో జరిగే కార్యక్రమంలో వెంకటాద్రి జీవితం-సాహిత్యం అంశంపై వక్తలు ప్రసంగిస్తారన్నారు. హేతువాదం-విచక్షణ-ఆచరణ, విశ్వ పరిణామం-భౌతిక వాస్తవికవాదం, 21వ శతాబ్దంలో హేతువాదం-మానవవాదాలు గ్రంథాలను ఆవిష్కరించనున్నట్లు చెప్పారు. భారత, ఏపీ, తెలంగాణ హేతువాద సంఘాల ప్రముఖులు హాజరుకానున్నట్లు వివరించారు.

అనంతమ్మ ట్రస్టు భూములపై నేడు విచారణ

ఇంకొల్లు, న్యూస్‌టుడే: ఇంకొల్లులోని కరి అనంతమ్మ ట్రస్టు భూములపై మంగళవారం విచారణ చేపట్టనున్నట్లు తహసీల్దార్ శ్రీనివాస్ తెలిపారు. ట్రస్టు భూములపై పలువురు తమకు వినతులు, ఫిర్యాదులు అందజేశారన్నారు. సీహెచ్.వినోద్, ఎం.వి నారాయణ స్వామి, పువ్వాడ శ్రీమన్నారాయణ, ఆర్.సుబ్బరావమ్మ, మండవ శివాని, నాదెండ్ల కమలమ్మ, రావిపాటి సుబ్బరావమ్మ, కరివారి వెల్ఫేర్ సంఘం, కరి మురళీకృష్ణలకు నోటీసులు పంపామన్నారు. వీరంతా తమ దగ్గర ఉన్న ఆధారాలతో సోమవారం సాయంత్రం 3 గంటలకు తమ కార్యాలయంలో హాజరు కావాలని తెలపామన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

చీరాల: 915484713 వేటపాలెం: 8008574099
చీరాల గ్రామీణ: 8919838695 పర్చూరు: 9063144743
మార్టూరు: 8008574106 ఇంకొల్లు: 8008574102
చినగంజాం: 8008574103

తొలగిన చెత్త

స్పందన

వేటపాలెం: ఒరుగంటిరెడ్డి వీధిలోని విద్యుత్తు నియంత్రిక వద్ద చెత్త పేరుకుపోవడంతో కుక్కలు, కోళ్లు చేరి వాటిని రహదారి మీదకు తెస్తున్నాయి. దీంతో రాకపోకలకు ఇబ్బందిగా ఉందని ఆ ప్రాంతవాసులు 'మేమున్నాం... మీకు తోడుగా' దృష్టికి సోమవారం తీసుకొచ్చారు. దీనికి స్పందించి పంచాయతీ కార్యదర్శి సురేంద్ర సిబ్బందిని పంపి, చెత్తను శుభ్రం చేయించారు.

కాలువలు.. ఏళ్లుగా లేని పూడికతీతలు

అన్నదాతలకు తప్పని కష్టాలు

పందిళ్లపల్లి, దేశాయిపేట(వేటపాలెం), న్యూస్‌టుడే: మండలంలోని ఆలేరు, రొంపేరు, ముసలమ్మ, స్ట్రయిట్‌కట్ కాలువల్లో పూడికలు తీసి ఏళ్లు గడిచింది. దాదాపు 25 కిలోమీటర్ల పొడవు ఉన్న ఈ కాలువల్లో విపరీతంగా పూడికలు పెరిగాయి. దీనికితోడు జమ్ము, తూటుకాడ, చిల్లచెట్లు దట్టంగా అలుముకున్నాయి. ప్రతి వ్యవసాయ సీజన్‌లో వీటిని బాగుచేయాలని అన్నదాతలు అధికారులకు విన్నవిస్తున్నారు. అయినా పూర్తిస్థాయిలో బాగుచేయని పరిస్థితి నెలకొంది. వైకాపా హయాంలో మురుగు కాలువలు అధ్వానంగా ఉండటంతో వ్యవసాయం చేయడానికి రైతులు ముందుకు రాని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాకపోవడంతో ఉపాధి హామీ పథకం కింద స్ట్రయిట్‌కట్‌లో పెరిగిన జమ్ము, తూటుకాడను తాత్కాలికంగా తొలగించి, ఆ ఏడాదికి అధికారులు మమ అనిపించారు. ఆ తరువాత వీటి గురించి పట్టించుకోకపోవడం గమనార్హం.

వేటపాలెం స్ట్రయిట్‌కట్‌లో ఇసుక మేట

ఆరువేల ఎకరాలకు ముప్పు

మురుగు కాలువల్లో పూడికతీతలు లేకపోవడంతో ఆరు వేల ఎకరాలకు ముప్పు పొంచి ఉందని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గడిచిన దశాబ్దకాలంగా రైతులు సాగు చేయాలంటే దేవుడిపై కోటి ఆశలు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతోంది. అనుకోకుండా ప్రకృతి విపత్తులు ఏర్పడితే గుంటూరు జిల్లా నుంచి వచ్చే వరద నీరు పర్చూరు వాగు నుంచి, కారంచేడు వద్ద రొంపేరు రైట్ ఆర్మ్ నుంచి వేటపాలెం స్ట్రయిట్‌కట్ ద్వారా సముద్రంలో కలుస్తోంది. కాలువల్లో పూడిక తీయకపోవడంతో ఆ నీరంతా పక్కనే ఉన్న పొలాలను ముంచెత్తుతోంది. మొంథా తుపాను ప్రభావంతో ఎగువ ప్రాంతాల్లో వరద నీరు కిందకు రావడంతో ఈ ప్రాంతంలో నాట్లు వేసిన కొద్దిరోజులకే పొలాలు మునిగిపోయాయి. ఆ నీరంతా దాదాపు వారం రోజుల పైనే నిల్వ ఉండటంతో పైరు ఎందుకు పనికి రాకుండా పోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. అప్పటికే ఎకరానికి రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు వ్యయం చేశారు. అయినా ఆశచావక మళ్లీ నాట్లు వేసి సాగుచేపట్టారు. ఈ ఏడాదైన కాలువలకు మరమ్మతులు చేయాలని కోరుతున్నారు.

ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం

మురుగు కాలువల ఆధునికీకరణలో భాగంగా కొన్ని పనులు 15వ ప్యాకేజీలో ఉండటంతో సమస్య ఏర్పడింది. ప్రస్తుతం దాన్ని పూర్తిగా రద్దు చేశారు. మళ్లీ కొత్తగా కాలువల్లో పూడికతీతకు ప్రతిపాదనలు తయారుచేసి, ప్రభుత్వానికి నివేదించి వేసవిలో పనులు చేయడానికి చర్యలు చేపడతాం.
– డి.వి.సుబ్బారావు, డ్రైనేజి డీఈ, చీరాల

నేడు డయల్ యువర్ ఆర్డీవో

చీరాల అర్బన్, న్యూస్‌టుడే: రీ-సర్వేలో సమస్యలున్నాయా... భూమికి సంబంధించిన హక్కులన్నీ ఉన్నా.. ఎవరైనా ఆక్రమించి ఇబ్బంది పెడుతున్నారా... పాస్ పుస్తకం కోసం ఎన్నిసార్లు దరఖాస్తు చేసినా రాలేదా... భూమి మీద మీరే ఉన్నా అడంగల్‌లో వేరే వారి పేరుందా... ఆస్తులు రాయించుకొని వృద్ధాప్యంలో మీ ఆలనా పాలనా పిల్లలు పట్టించుకోవడంలేదా... తదితర సమస్యలపై మీరు నేరుగా చీరాల ఆర్డీవో చంద్రశేఖర్‌నాయుడుకు విన్నవించేందుకు చీరాల, వేటపాలెం, చినగంజాం, ఇంకొల్లు, కారంచేడు మండలాలకు చెందిన ప్రజలకు 'ఈనాడు' అవకాశం కల్పించింది. దీనికి మీరు చేయాల్సిందల్లా ఒక్కటే.. దిగువ తెలిపిన ఫోను నంబర్‌కు ఫోను చేస్తే చాలు... మీరు చెప్పిన సమస్యతో పాటు ఆర్డీవో సమాధానాన్ని మరుసటిరోజు పత్రికలో ప్రచురిస్తాం.

ఫోను చేయాల్సిన నంబరు:	సమయం:	తేది: 20-01-26,
80085 74099	ఉదయం 10.30 నుంచి 11.30 వరకు	మంగళవారం

క్షతగాత్రులను వైద్యశాలల్లో చేర్పించాలి

గోడపత్రిక ఆవిష్కరిస్తున్న ప్రతినిధులు

చీరాల అర్బన్, న్యూస్‌టుడే: రహదారి ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను ఆ ఘటనతో సంబంధం లేకపోయినా వైద్యశాలలో చేర్పించడం ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా గుర్తించాలని చీరాల మోటారు వాహనాల తనిఖీ అధికారి బి.రామకృష్ణారెడ్డి అన్నారు. ఇటువంటి వారి కోసం కేంద్ర ప్రభుత్వం రహ్-వీర్ అనే పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగా సోమవారం ఏరియా ఆసుపత్రిలో దీనికి సంబంధించిన గోడపత్రికను ఆవిష్కరించారు. అనంతరం దీనిపై వైద్యశాలలో అందరికీ అవగాహన కల్పించారు. చికిత్స కోసం చేర్పించిన వారికి బహుమతులు, ఎక్కువ మంది గాయాలైన వారిని చేర్పిస్తే రూ.25 వేల వరకు నగదు బహుమతి ఇవ్వనున్నట్లు చెప్పారు. అసిస్టెంట్ మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టరు రవినాయక్, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.

నిందితులను కఠినంగా శిక్షించండి

చీరాల అర్బన్, న్యూస్‌టుడే: అప్పులు ఇచ్చిన వారి బాధ భరించలేక చిరు వ్యాపారం చేసుకునే తల్లీకొడుకులైన వేముల సుజాత (50), వేముల సాయి (23) పెట్రోలు పోసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటనకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని డీఎస్పీ మహ్మద్ మొయిన్‌ను కలిసి వైకాపా నేతలు విన్నవించారు. ఆత్మహత్యకు పాల్పడిన సమయంలో చికిత్స కోసం ఏరియా వైద్యశాలలో చేరిన సాయి తాము ఇలా చేసుకోవడానికి అధిక వడ్డీ వ్యాపారులే కారణమని, వారి పేర్లు చెప్పినట్లు డీఎస్పీకి వివరించారు.

ప్రయాణికులకు ఏదీ భద్రత?

పర్చూరు (మార్టూరు), న్యూస్‌టుడే: తీవ్రంగా కురుస్తున్న మంచులో నానుతూ.. మధ్యాహ్న ఎండలో ఎండుతూ బస్సుల కోసం వేచి ఉంటూ ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. నియోజకవర్గ కేంద్రం పర్చూరులో చీరాల, చిలకలూరిపేట, గుంటూరు, ఒంగోలు ప్రాంతాల వైపు ప్రయాణించే ప్రజలు స్థానిక బొమ్మల కూడలిలో గంటలపాటు రోడ్లపైనే వేచి ఉండాల్సిన దుస్థితి నెలకొంది. పర్చూరులో ఆర్టీసీ బస్టాండ్ ఊరికి దూరంగా ఉండటంతో ప్రయాణికులంతా స్థానిక బొమ్మల కూడలినే ప్రధాన బస్టాండ్‌గా భావించి, వాహనాల కోసం వేచి ఉంటారు. ఈక్రమంలో రోడ్డుపై నిలుచున్న ప్రయాణికులకు భద్రత, సౌకర్యం లేకుండా పోయింది. వారికి మెరుగైన వసతి కల్పించేలా బస్‌షెల్టర్ ఏర్పాటు చేయాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

జాతీయ రహదారిపై తప్పిన పెనుప్రమాదం

పర్చూరు (మార్టూరు), న్యూస్‌టుడే: పిడుగురాళ్ల-వాడరేవు జాతీయ రహదారిపై హైవే పైవంతెన రక్షణ గోడను సిమెంటు లారీ బలంగా ఢీకొట్టిన సంఘటనలో పెను ప్రమాదం తప్పింది. సోమవారం ఉదయం మంచు తీవ్రతకు పర్చూరు వై-జంక్షన్ వద్ద ఇది జరగ్గా లారీ ముందు భాగం నుజ్జైంది. పిడుగురాళ్ల నుంచి చీరాలకు సిమెంటు బస్తాలతో వస్తున్న వాహనం మంచు తీవ్రంగా కురవడంతో కనిపించక సర్వీసు రోడ్డు-ఎక్స్‌ప్రెస్ హైవే మధ్య ఉన్న రక్షణ గోడను ఢీకొట్టి నిలిచినట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో చోదకుడు, సహాయకుడు స్వల్ప గాయాలతో బయటపడటంతో అక్కడివారు ఊపిరిపీల్చుకున్నారు.

పర్చూరు వైజంక్షన్ వద్ద హైవే పైవంతెన రక్షణ గోడను ఢీకొట్టిన లారీ

విద్యుత్తు టారిఫ్‌లపై ప్రజాభిప్రాయ సేకరణ

చీరాల అర్బన్, న్యూస్‌టుడే: విద్యుత్తు టారిఫ్‌పై ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టినట్లు ఈఈ కె.జాన్ థామస్ తెలిపారు. జిల్లాలోని అన్ని డివిజన్లు, సర్కిల్ కార్యాలయాల నుంచి వినియోగదారులు తమ అభిప్రాయాలు చెప్పుకొనేలా వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశామన్నారు. ఈనెల 20, 22, 23, 27 తేదీల్లో ఉదయం పదిన్నర నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, సాయంత్రం 2 నుంచి నాలుగున్నర వరకు ఈ కార్యక్రమం ఉంటోందన్నారు. వ్యక్తిగతంగా తమ అభిప్రాయాన్ని పైన పేర్కొన్న తేదీల్లో తిరుపతి, విజయవాడ, కర్నూలు వెళ్లి చెప్పడానికి అవకాశం ఉందని చెప్పారు.

ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ

ఇసుకదర్శి(మార్టూరు), న్యూస్‌టుడే: ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు తెలిపారు. సోమవారం ఇసుకదర్శి క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ ప్రజల నుంచి సమస్యలు తెలుసుకున్నారు. వారిచ్చిన వినతులు స్వీకరించి, పరిష్కారానికి సంబంధిత శాఖాధికారులతో మాట్లాడారు. విద్య, వైద్యం, అభివృద్ధి, సాగు, తాగునీరు వంటి అంశాలపై ఆయా శాఖల అధికారులతో చర్చించారు. నియోజకవర్గంలోని పంచాయతీరాజ్ శాఖ అధికారులతో గ్రామాల్లో చేపట్టిన పనుల పురోభివృద్ధిపై సమీక్షించారు.

వినతులు స్వీకరిస్తున్న ఎమ్మెల్యే ఏలూరి

నేడు కోనంకిలో పర్యటన

కోనంకి(మార్టూరు), న్యూస్‌టుడే: మండలంలోని కోనంకిలో మంగళవారం ఉదయం నిర్వహించనున్న పశుఆరోగ్య శిబిరాన్ని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ప్రారంభిస్తారని ఏడీఏ రావెళ్ల శ్రీనివాస్ తెలిపారు. గ్రామంలోని పశుపోషకులు, జీవాల కాపర్లు తమ సంపదకు ఉచితంగా వైద్యసేవలు అందుకోవాలని కోరారు.

చికిత్స పొందుతూ యువతి మృతి

చిలకలూరిపేట పట్టణం, న్యూస్‌టుడే: తల్లి మందలించిందని ఎలుకల మందు తాగిన యువతి చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన చిలకలూరిపేటలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మార్టూరు మండలం ద్రోణాదులకు చెందిన భార్యాభర్తలు జి.మరియుదాసు, పావని మూడేళ్ల నుంచి పట్టణంలోని ఆది ఆంధ్రా కాలనీలో నివసిస్తున్నారు. మరియదాసు బేల్దారి పని చేస్తుంటాడు. వీరికి కుమారుడు, కుమార్తె అనురాధ(18) ఉన్నారు. పదో తరగతి వరకు చదువుకున్న అనురాధ ఇంట్లోనే ఉంటుంది. ఈ క్రమంలో ఈనెల 12న ఇంటి పనులు సరిగా చేయడం లేదని తల్లి కుమార్తెని మందలించింది. మనస్తాపానికి గురైన యువతి ఈనెల 13న ఎలుకల మందు పేస్టును నీటిలో కలుపుకొని తాగింది. తల్లిదండ్రులు ముందుగా చిలకలూరిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం గుంటూరు జీజీహెచ్‌కు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

విద్యార్థులకు రాత పుస్తకాలు పంపిణీ

దేశాయిపేట(వేటపాలెం), న్యూస్‌టుడే: పునీత సెబాస్టిన్ పండగను పురస్కరించుకుని సిలోన్ కాలనీలో సోమవారం మార్పు సంస్థ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు రాత పుస్తకాలను నెల్లూరు సహ వారస పీఠాధిపతి పిల్లి ఆంథోని దాస్ పంపిణీ చేశారు. ఫాదర్లు కరుణాకర్, లాజర్, షెడ్రాక్, నరేష్ (జర్మనీ), జయకుమార్ (అమెరికా) పాల్గొన్నారు.

ఆ మార్గంలో వెళ్లాలంటే హడలే

కొత్తపేట (చీరాల), న్యూస్‌టుడే: పేరాల నుంచి కొత్తపేట వెళ్లే రహదారి కుందేరు వద్ద ఇబ్బందికరంగా మారింది. ముఖ్యంగా రాత్రి సమయాల్లో ప్రయాణించాలంటే హడలిపోతున్నారు. పేరాల వైపు నుంచి వచ్చేవారు గడియారస్తంభం నుంచి కాకుండా ఏఆర్ఎం ఉన్నత పాఠశాల మీదుగా కొత్తపేట వెళుతుంటారు. ఇది ప్రధాన రహదారి కావడంతో ప్రతిరోజు పెద్దసంఖ్యలో వాహనాలు ఇటు రాకపోకలు సాగిస్తుంటాయి. రాత్రి సమయాల్లో మాత్రం ఇబ్బంది తప్పడం లేదు. పట్టణానికి, కొత్తపేటకు మధ్య కుందేరు ఉంది. ఇక్కడ చెత్తాచెదారం వేయకుండా ఇనుప జల్లెడ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం దీని చుట్టూ చెట్లు అల్లుకుపోయి ప్రమాదకరంగా తయారైంది. చిల్లచెట్లు పెరిగాయి. దీనికితోడు ఈప్రాంతంలో వీధిలైట్లు సరిగా వెలగడం లేదు. ఒకవైపు పురపాలక సంఘం మరోవైపు పంచాయతీ కావడంతో ఈ మార్గాన్ని పెద్దగా పట్టించుకోవడంలేదు. దీంతో రాత్రి సమయాల్లో చీకటిగా ఉండటంతో మహిళలు ఆందోళన చెందుతున్నారు. దీపాలు ఏర్పాటు చేయడంతో పాటు కుందేరు వద్ద చెట్లను తొలగించాలని ఈ ప్రాంతవాసులు కోరుతున్నారు.

కుందేరు వద్ద రహదారి

పల్లెపాలెం తీరంలో చురుగ్గా విశ్రాంతి గదుల పనులు

చినగంజాం, న్యూస్‌టుడే

పెదగంజాం పరిధి పల్లెపాలెం బీచ్ వద్ద ప్రజల కోసం ప్రభుత్వం విశ్రాంతి గదులు నిర్మిస్తోంది. దీనిలో భాగంగా తాగునీరు, మరుగుదొడ్లు, స్నానవాటికలు, దుస్తులు మార్చుకునే గదులు, విశ్రాంతి గదుల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తీర ప్రాంతాల అభివృద్ధి ప్రణాళికలో భాగంగా పర్యాటక ఆకర్షణ, సౌకర్యం కోసం చినగంజాం మండల ప్రజా పరిషత్ (ఎంపీపీ) 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.49.5 లక్షలతో పనులు చేస్తున్నట్లు పర్చూరు ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ ఎస్.సతీష్‌చంద్ర, చినగంజాం మండల ఏఈ పి.బసవరాణి తెలిపారు. ఇప్పటి వరకు రెండున్నర కిలోమీటర్ల నీటి పైపు లైన్ వేసినట్లు చెప్పారు. అయిదు బోర్లు బిగించినట్లు వివరించారు. 60 వేల నీటి సామర్థ్యం కలిగిన ఒక సంపు నిర్మించగా వీటికి సంబంధించి 90 శాతం పనులు పూర్తి చేసినట్లు తెలిపారు. మరి కొన్నిరోజుల్లో అన్ని పనులు పూర్తి చేస్తామని వివరించారు.

సంప్‌నకు ప్లాస్టింగ్ పనులు చేస్తున్న కూలీలు

చినగంజాం మండల పరిధిలో మోటుపల్లి నుంచి పెదగంజాం పల్లెపాలెం వరకు సుమారు పది కిలోమీటర్ల వరకు సముద్ర తీరం ఉంది. వేటపాలెం, చీరాల మండలాల మాదిరిగా తీరం వెంట శాశ్వత విశ్రాంతి గదులు ప్రత్యేకించి చినగంజాం మండలంలో లేవు. కార్తికమాసం తదితర సమయాల్లో ఆయా పంచాయతీల వారు తీరం వెంట భక్తులు ముఖ్యంగా మహిళలు దుస్తులు మార్చుకునేందుకు తాత్కాలికంగా షెడ్లు ఏర్పాటు చేస్తారే తప్ప శాశ్వత గదులు లేవు. భక్తుల సౌకర్యార్థం ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, కలెక్టర్ వినోద్‌కుమార్‌లు గదుల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించారని, ఇవి భక్తులకు బాగా ఉపయోగమని వారు తెలిపారు. పనులను ఎంపీడీవో కె.ధనలక్ష్మితో పాటు ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు.

పశు వైద్య శిబిరాలు ప్రారంభం

చీరాల గ్రామీణం: గ్రామాల్లో సోమవారం నుంచి ప్రారంభమైన పశు వైద్య శిబిరాలను ఈనెల 31వ వరకు నిర్వహించనున్నట్లు ఏడీ చిట్టిబాబు తెలిపారు. తొలి రోజు చీరాలనగర్‌లో 450 పశువులకు వైద్య పరీక్షలు నిర్వహించి, మందులు అందజేసినట్లు చెప్పారు. డివిజన్ పరిధిలోని 33 గ్రామాల్లో 32 వేల గేదెలు, 66 వేల గొర్రెలు, మేకల యజమానులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఏడీ పశువైద్యశాలలో 220 రకాల 1.50 లక్షల సాధారణ మందులతో పాటు పలు రకాల టీకాలు, నట్టల నివారణ మందు అందుబాటులో ఉందన్నారు. మండల స్థాయిలో లక్ష, కాంపౌండర్ స్థాయి పశు వైద్యశాలలో 50 వేల మందులు ఉన్నట్లు తెలిపారు. శిబిరంలో డాక్టర్ పుష్పలత, సిబ్బంది పాల్గొన్నారు.

బాధిత కుటుంబాలకు పరామర్శ

నాగండ్ల (ఇంకొల్లు), న్యూస్‌టుడే: నాగండ్లలో జరిగిన ఘర్షణలో బాధిత కుటుంబాలను రాష్ట్ర బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ సోమవారం పరామర్శించారు. దేవుని విగ్రహాల ఊరేగింపులో తలెత్తిన వివాదంలో రెండు వర్గాలు బాహాబాహీకి దిగాయి. ఒకవర్గం వారికి గాయాలు కావడంతో చీరాల వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. మరోసారి ఘర్షణలు చోటుచేసుకోకుండా పోలీసులు గ్రామంలో 144వ సెక్షన్ విధించి, పోలీసు పికెట్ ఏర్పాటు చేశారు. ఈనేపథ్యంలో రామచంద్ర యాదవ్ బాధిత కుటుంబాలను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఘటనపై పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు. చీరాల డీఎస్పీ మొయిన్, తహసీల్దార్ శ్రీనివాస్, సీఐ రమణయ్య, ఎస్సై సురేష్ సమీక్షిస్తున్నారు.

ఎన్జీవో క్యాలెండర్ ఆవిష్కరణ

చీరాల, న్యూస్‌టుడే: ఏపీ నాన్ గెజిటెడ్, గెజిటెడ్ అధికారుల అసోసియేషన్ టేబుల్ క్యాలెండర్‌ను సోమవారం ఆర్డీవో చంద్రశేఖర్‌నాయుడు ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగులకు సంబంధించిన పనిదినాలు, ఇతర ముఖ్యమైన రోజుల గురించి తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుందన్నారు. చీరాల తాలూకా అధ్యక్షుడు కె.శ్రీనివాసరావు, కార్యదర్శి కేపీ దాసు, బి.అనిల్‌కుమార్, ప్రసాదరావు, రవిబాబు, మాలతి తదితరులు పాల్గొన్నారు.

ఎన్‌సీసీ పరీక్షకు 241 మంది హాజరు

హాజరైన క్యాడెట్లు

ఇంకొల్లు, న్యూస్‌టుడే: ఇంకొల్లు జడ్పీ ఉన్నత పాఠశాలలో సోమవారం నిర్వహించిన ఎన్‌సీసీ ఎ-సర్టిఫికెట్ పరీక్షకు 241 మంది హాజరయ్యారు. పర్చూరు డివిజన్ పరిధిలోని ఆరు ఉన్నత పాఠశాలల క్యాడెట్లకు పరీక్ష నిర్వహించారు. ఆర్మీ స్టాఫ్ సుబేదార్ సుభాష్ చందర్, హవల్దార్ సంషేర్ సింగ్, సుభాన్ పులియా, ఎన్‌సీసీ ఆఫీసర్లు శ్రీనివాసరావు, ఖాజావలి, అనిల్‌బాబు, పి.బాలకృష్ణ, ప్రధానోపాధ్యాయుడు జి.బాలకృష్ణ పాల్గొన్నారు.

మహిళ బలవన్మరణం

మార్టూరు, న్యూస్‌టుడే: మండలంలోని ఓ గ్రామంలో సోమవారం మతిస్థిమితంలేని వివాహిత ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. ప్రకాశం జిల్లాకు చెందిన వ్యక్తితో కొన్నేళ్ల క్రితం వివాహమైనట్లు వెల్లడించారు. దీనిపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.

ఆర్థికాభివృద్ధి దిశగా పశుపోషకులు నడవాలి

వింజనంపాడు (యద్దనపూడి): గ్రామీణ ప్రాంత పశు, జీవాల పోషకులు ఆర్థికాభివృద్ధి దిశగా పయనించేందుకు ప్రభుత్వం వివిధ పథకాలు చేరువచేస్తోందని పశుసంవర్ధక శాఖ ఏడీ రావెళ్ల శ్రీనివాస్ తెలిపారు. మండలంలోని వింజనంపాడులో సోమవారం పశు ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈసందర్భంగా పశువులు, జీవాల్లో సంక్రమించే వ్యాధులకు చికిత్స చేసి, నివారణకు మందులు అందజేశారు. దూడలు, గొర్రెలకు నట్టల నివారణ మందు తాగించారు. ఈసందర్భంగా ఏడీఏ మాట్లాడుతూ ప్రభుత్వం నాణ్యమైన పశుదాణా సరఫరా చేస్తోందని, పశుకిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా పశు యాజమాన్యం, లింగ నిర్ధారిత సేవలు చేరువ చేస్తున్నట్లు వెల్లడించారు. అనంతరం గ్రామంలోని దూడలకు నట్టల నివారణ మందు పంపిణీ చేశారు. వైద్యాధికారిణి భవాని, సాదినేని సుధీర్, ఉప సర్పంచి రంగారావు, మాజీ సర్పంచి వజ్జా సుబ్బరామయ్య, కోడూరి నాగరాజు పాల్గొన్నారు.

విజనంపాడులో అవగాహన కల్పిస్తున్న ఏడీఏ శ్రీనివాస్, తెదేపా నేతలు

రెవెన్యూ సమస్యలు సత్వరమే పరిష్కరించండి

చినగంజాం, న్యూస్‌టుడే: రెవెన్యూ శాఖ పరిధిలో వచ్చే సమస్యలు వెంటనే పరిష్కరించాలని తహసీల్దార్ జె.ప్రభాకరరావు సిబ్బందిని ఆదేశించారు. వీఆర్వోలు, ఇతర రెవెన్యూ సిబ్బందితో ప్రత్యేక సమావేశం సోమవారం సాయంత్రం నిర్వహించారు. రెవెన్యూ పరంగా సిబ్బంది అడిగిన పలు సందేహాలకు తహసీల్దార్ విపులంగా వివరించారు. దీనికి ముందు రెవెన్యూ కార్యాలయంలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగిన పీజీఆర్ఎస్‌లో సర్వే కోసం ఒకటి, విద్యుత్తు కొత్త కనెక్షన్ కోసం ఒక అర్జీ వచ్చినట్లు తహసీల్దార్ వెల్లడించారు. ఎంపీడీవో కె.ధనలక్ష్మి, ఏవో చంద్రశేఖర్, ఏపీవో లక్ష్మీదేవి, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ బసవరాణి, సర్వేయర్ లోకేష్‌తో పాటు అంగన్‌వాడీ, హౌసింగ్, డ్రైనేజి, వెలుగు అధికారులు పాల్గొన్నారు.

తహసీల్దార్‌కు అర్జీ ఇస్తున్న ప్రజలు

రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు

చీరాల అర్బన్, న్యూస్‌టుడే: రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ ఘటన చీరాల-వేటపాలెం బైపాస్ రోడ్డులో తోటవారిపాలెం జంక్షన్ వద్ద సోమవారం చోటు చేసుకుంది. బాపట్లకు చెందిన సుధాకరరెడ్డి తన ద్విచక్ర వాహనంపై భార్య లక్ష్మి, కూతురు కల్యాణితో కలిసి వస్తున్నారు. ఈ సమయంలో వెనుక నుంచి వచ్చిన లారీ వీరి వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో బండిపై ప్రయాణిస్తున్న ముగ్గురికి గాయాలయ్యాయి. వెంటనే వీరిని చికిత్స కోసం ఏరియా వైద్యశాలకు తరలించారు. ఈ మేరకు ఔట్ పోస్టు పోలీసులు వివరాలు నమోదు చేసుకున్నారు.

లారీ ఢీకొని ద్విచక్ర వాహనదారుడికి..

తోటవారిపాలెం(చీరాల గ్రామీణం): లారీ ఢీకొని ద్విచక్ర వాహనదారుడికి గాయాలైన సంఘటన తోటవారిపాలెం ఎన్‌హెచ్ కూడలి వద్ద సోమవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. బాపట్ల వైపు నుంచి ఒక వ్యక్తి బైక్‌పై చీరాల వైపు వస్తుండగా.. ఇదే సమయంలో వెనుక నుంచి వస్తున్న లారీ ఢీకొంది. ఈ సంఘటనలో బండిపై ఉన్న వ్యక్తి కిందపడి గాయపడ్డారు. సమాచారం అందుకున్న 108 వాహనం సిబ్బంది చీరాల ఏరియా వైద్యశాలలో చేర్చారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సమస్యల పరిష్కారానికే రెవెన్యూ క్లినిక్


రైతుల నుంచి వినతులు స్వీకరిస్తున్న ఆర్డీవో గ్లోరియా

మార్టూరు, కారం చేడు, న్యూస్‌టుడే: గ్రామీణప్రాంత రైతులు ఎదుర్కొంటున్న రెవెన్యూ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం రెవెన్యూ క్లినిక్‌లు ఏర్పాటు చేసిందని బాపట్ల, చీరాల ఆర్డీవోలు గ్లోరియా, చంద్రశేఖర్‌నాయుడు తెలిపారు. సోమవారం నియోజకవర్గంలోని మార్టూరు, కారంచేడు తహసీల్దార్ కార్యాలయాల్లో పీజీఆర్ఎస్ రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలకు వేర్వేరుగా హాజరైన ఆర్డీవోలు ఆకస్మికంగా పరిశీలించారు. తహసీల్దార్‌లు ప్రశాంతి, నాగరాజులతో సమస్యలపై చర్చించారు. ప్రజలు ఇచ్చిన వినతులు స్వీకరించి, పరిష్కారానికి చొరవ చూపేలా సూచనలు ఇచ్చారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీడీవోలు శ్రీనివాసరావు, నేతాజీ పాల్గొన్నారు.

గ్రంథాలయానికి ఫొటోగ్రఫీ పుస్తకాల బహూకరణ

వేటపాలెం, న్యూస్‌టుడే: సారస్వతనికేతన్ గ్రంథాలయానికి ఆంధ్రప్రదేశ్ ఫొటోగ్రఫీ అకాడమీ, చీరాల కెమెరా క్లబ్ సంయుక్తంగా కలిసి ఫొటోగ్రఫీకి సంబంధించిన తెలుగు, ఆంగ్లంలో ఉన్న సుమారు 200 పుస్తకాలను సోమవారం బహూకరించారు. వీటిని గ్రంథపాలకురాలు శ్రీవల్లికి అకాడమీ వైస్ ప్రెసిడెంట్ శంఖం సురేష్, కెమెరా క్లబ్ సంయుక్త కార్యదర్శి డాక్టరు నాగరాజు పి.వి.ఎస్‌లు అందజేశారు. శంఖం మహేష్, ఉడతా భాస్కరరావు, కిషోర్, తాటికొండ రామారావు, వీరసాయి, కెమెరా క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.

శ్రీవల్లికి పుస్తకాలు అందజేస్తున్న కెమెరా క్లబ్ ప్రతినిధులు

కాంగ్రెస్ నియోజకవర్గ బాధ్యురాలిగా శ్రీజ్యోతి

పర్చూరు(మార్టూరు), న్యూస్‌టుడే: పర్చూరు నియోజకవర్గ కాంగ్రెస్ బాధ్యురాలిగా మరోమారు నల్లగొర్ల శ్రీజ్యోతి నియమితులయ్యారు. ఈమేరకు ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల రెడ్డి సోమవారం ప్రకటించినట్లు పార్టీ కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా శ్రీజ్యోతి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన విషయం తెలిసిందే.

ఉపాధి హామీ పాత చట్టాన్నే కొనసాగించాలి

పర్చూరు, న్యూస్‌టుడే: కేంద్రం ఉపాధి హామీ పథకం అమలుకు పాత విధానాన్నే అవలంబించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి సీహెచ్.గంగయ్య కోరారు. సోమవారం పర్చూరులోని నెహ్రూ కాలనీలో కరపత్రాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో నేతలు బి.శంకరయ్య, కె.శ్రీనివాసరావు, వజ్రమ్మ తదితరులు పాల్గొన్నారు.

(c) eenadu

ఈనాడు చిత్తూరు

మంగళవారం జనవరి 20, 2026 5

విరులు.. కన్నీటి తడులు

బంతి పూలకు కనీస ధరలు లేకపోవడంతో రైతులు నష్టాలు చూస్తున్నారు. ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశి, నూతన ఆంగ్ల సంవత్సరాది, సంక్రాంతి పూజలు, వేడుకలకు ఆశించిన డిమాండు.. ధరలు లభిస్తాయని అన్నదాతలు వందల ఎకరాల్లో బంతి, చామంతి సాగు చేశారు. నెల రోజుల కిందట కిలో బంతిపూలు రూ.20 నుంచి రూ.25లు ఉండగా.. ప్రస్తుతం రూ.5లు కూడా పలకడం లేదని వాపోతున్నారు. శాంతిపురం మండలం ఎస్.గొల్లపల్లెకు చెందిన రైతు సుబ్రహ్మణ్యం బంతి పూల తోటను సోమవారం రొటోవేటర్‌తో చదను చేస్తూ కనిపించారిలా..!

- న్యూస్‌టుడే, శాంతిపురం

సప్తపదికి సప్తగిరులు

వివాహ వేడుకలకు మజిలీగా తిరుపతి

సీఎం చంద్రబాబు దిశానిర్దేశం

తిరుపతి (నగరపాలిక), న్యూస్‌టుడే: నిత్య కల్యాణం.. పచ్చతోరణంలా శోభిల్లుతున్న తిరుమల శ్రీవారి చెంత.. సప్తగిరుల సమీపంలో సప్తపదితో జీవితంలో ఒక్కటయ్యేందుకు జంటలు ఉవ్విళ్లూరుతుంటాయి. ఈ నేపథ్యంలో శ్రీనివాసుడు కొలువైన తిరుమల ప్రాధాన్యానికి తోడు తిరుచానూరు, శ్రీనివాసమంగాపురంలోనూ పెళ్లిళ్ల సందడి ఎక్కువే. కొండపై పెళ్లి చేసుకునే అవకాశం లేని భక్తులు సమీప ప్రాంతాల్లో తాళి కట్టిన మరుక్షణం స్వామివారి దర్శనానికి వస్తుంటారు. ఈ నేపథ్యంలోనే తిరుపతి జిల్లాకు ఉన్న అవకాశాలు, ఇక్కడ వివాహాలకు ఉన్న ప్రాధాన్యాన్ని గుర్తించి తిరుపతిని వివాహ వేడుకలకు వేదిక (వెడ్డింగ్ డెస్టినేషన్)గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఇటీవల నారావారిపల్లె పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు.

తిరుచానూరులో డిమాండు

తిరుచానూరులో అత్యధికంగా 40కి పైగా కల్యాణ మండపాలు ఉన్నాయి. సీజన్‌లో రెండు మూడు నెలలకు ముందే బుకింగ్ అయిపోతుంటాయి. తిరుపతిలో 20 మండపాలు, 15కు పైగా హోటళ్లలో పెళ్లిసందడి ఉంటుంది. శ్రీనివాస మంగాపురం, తొండవాడ వంటి ప్రాంతాల్లో పదుల సంఖ్యలో మండపాలున్నాయి. తిరుపతిలో స్టార్ హోటళ్లలో వివాహాలు చేసే సంప్రదాయం ఇటీవల ఎక్కువైంది. వీటిలో పెళ్లిళ్లకు రూ.25 లక్షల వరకు బడ్జెట్ ఉంటుంది.

ఖర్చు లేకుండానే..

తిరుమలలో తితిదే నిర్వహించే కల్యాణ వేదిక వద్ద ఖర్చు లేకుండా వివాహ క్రతువు ముగించవచ్చు. ఆర్భాటం లేకుండా పెళ్లిళ్ల చేసుకునేందుకు మండపాలు సైతం ఉన్నాయి. ఇక్కడ సాధారణ రోజుల్లో 50కిపైగా, ముహూర్తాల వేళ 150 వరకువివాహాలు జరుగుతుంటాయి. 20కిపైగా మఠాలు, తితిదే కల్యాణ వేదికలు, మండపాలు, మరో 15 వేదికలు ఉన్నాయి. తిరుమలలో పెళ్లిళ్ల ఖర్చు నియంత్రణపై ఇప్పటికే పలు వేదికలు ఉన్నాయి. కాస్త రుసుముతో సామాన్యులకు కరెంట్, అడ్వాన్స్ బుకింగ్‌తో శ్రీవారి దర్శనం, వసతి సమకూర్చితే పెద్దఎత్తున ఆదరణ లభించే అవకాశం ఉంటుంది.

రెండ్రోజుల ప్యాకేజీ

- సర్టిఫైడ్ టూరిజం సర్వీసు ప్రొవైడర్ల ద్వారా క్యాటరింగ్, వసతి, రవాణా, అలంకరణ సహా అన్ని వివాహ అనుబంధ సేవలు అందజేస్తారు.
- వివాహం చేసుకునే వారి అభిరుచి మేరకు తితిదే కల్యాణ మండపాలు, దర్శన సౌలభ్యం సమకూర్చుతారు.
- పేద, మధ్య, ధనిక వర్గాలకు అనువైన, సరసమైన రెండురోజుల ప్యాకేజీ రూపకల్పనలో పర్యాటక శాఖ నిమగ్నమైంది.

పదివేల మందికి ఉపాధి

పెళ్లంటే కల్యాణ మండపమే కాదు భోజనాలు, పుష్పాలంకరణ, విద్యుదీపాలంకరణ, ఫొటో వీడియోగ్రాఫర్లు, ఎల్ఈడీ, డ్రోన్ టెక్నీషియన్లు, భోజనాలు, మంగళవాయిద్యాలు, మేకప్, బ్యానర్లు, రవాణా, వేదికలను సిద్ధం చేయడం వంటి అనేక రంగాలు సంయుక్తంగా పనిచేస్తేనే వివాహం అంగరంగ వైభవంగా సాగేది. తిరుమల, తిరుపతి, తిరుచానూరు, తిరుపతి పరిసరాల్లో జరిగే పెళ్లిళ్లతో పది వేల మంది వరకు ఉపాధి పొందే అవకాశం ఉంది.

ప్రజా కవి వేమన

చిత్తూరు కలెక్టరేట్, న్యూస్‌టుడే: సరళ పదాలతో లోతైన భావాల్ని కవిత రూపంలో అందించిన యోగి వేమన ప్రజా కవి అని కలెక్టర్ సుమిత్‌కుమార్ అన్నారు. యోగి వేమన జయంతిని సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ వేమన పద్యాలు ప్రపంచ వ్యాప్తంగా పలు భాషల్లోకి అనువాదం కావడం తెలుగువారికి దక్కిన గొప్ప గౌరవమని అభివర్ణించారు. డీఆర్‌వో మోహన్‌కుమార్, అధికారులు పాల్గొన్నారు.

నేరాల అడ్డాలకు అడ్డుకట్ట

నాడు

నేడు

ఎస్వీసెట్ కళాశాల సమీప వంతెన కింద ఇలా..

- జిల్లాలో క్రైం హాట్‌స్పాట్ల గుర్తింపు
- 'ధైర్య-స్పర్శ' కార్యక్రమంతో ప్రజల్లోకి

చిత్తూరు(నేరవార్తలు), న్యూస్‌టుడే: నగరాలు.. పట్టణాలు.. పల్లెలు.. ఇలా ఏదైనా ఆకతాయిలు, అల్లరిమూకల స్థావరాలు సహజమే. అక్కడే మద్యం తాగడం, గంజాయి, మాదకద్రవ్యాల వినియోగం సరేసరి. వాటిలో కొన్ని తీవ్రమైన నేరాలకు స్థావరాలుగా ఉంటున్నాయి. ఫలితంగా అటువైపు వెళ్లాలంటేనే ప్రజలు జంకుతున్నారు. అలాంటి క్రైమ్ హాట్‌స్పాట్లు గుర్తించి వాటిని నిఘా నీడలోకి తీసుకొచ్చేందుకు ఎస్పీ తుషార్‌డూడి 'ధైర్య-స్పర్శ' కార్యక్రమం పేరిట ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేశారు. దీంతో ప్రజల్లో మనోధైర్యం కల్పించనున్నారు.

మొదలైన కార్యాచరణ..

ఇప్పటికే గుర్తించిన క్రైం హాట్‌స్పాట్లలో కార్యాచరణ మొదలైంది. చీకటి ప్రాంతాల్లో లైట్ల ఏర్పాటు చేస్తున్నారు. గంజాయి, మద్యం, ఇతర మాదకద్రవ్యాల వినియోగానికి అనువుగా ఉన్న ప్రాంతాలు శుభ్రం చేయడం, గొలుసు చోరీలకు పాల్పడే ప్రదేశాలు, అల్లరిమూకల ఆవాసాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే 11 ప్రాంతాల్లో పోలీసులు ఆయా చర్యలు చేపట్టి రూపురేఖలు మార్చేశారు. ఈ ప్రక్రియలో మున్ముందు కమ్యూనిటీ, మహిళా పోలీసులు, దాతలు, ప్రజలను భాగస్వాములను చేసి నేరాలు నియంత్రించనున్నారు.

గుర్తించిన ప్రాంతాలివే..

చిత్తూరులో రైల్వే వంతెన కింద, గంగినేని చెరువు టి-కూడలి, దుర్గానగర్ కాలనీలోని రోశినగర్, మురకంబట్టులోని నగరవనం, పూతలపట్టు పరిధిలో ఎస్వీసెట్ కళాశాల వద్ద ఉన్న వంతెన అండర్‌పాస్, పలమనేరు పరిధిలో గోరితోపు-అగ్రహారం మధ్య, వి.కోట పరిధిలో వైఎస్ఆర్ కాలనీలోని పాపేపల్లి, నగరి పరిధిలోని ఓజికుప్పం శివారు, వెదురుకుప్పంలోని యనమలమంద, కుప్పం పరిధిలో డికేపల్లి, పీఈఎస్ వైద్య కళాశాల సమీప బహిరంగ ప్రదేశం, చెల్దిగానిపల్లె ఉన్నాయి. రెండో దశలో మరిన్ని గుర్తించాలనేది లక్ష్యం.

ప్రజలూ సహకరించాలి..

జిల్లాలోని హాట్‌స్పాట్లలో మార్పులు తెచ్చి '0' శాతం నేరాలుగా మార్చడమే పోలీసుశాఖ లక్ష్యం. గుర్తించిన వాటి వద్దకు వెళ్తే సురక్షితమనే భావన ప్రతీ కుటుంబంలో కలగాలి. మా కృషికి ప్రజలూ సహకరించాలి. **-తుషార్‌డూడి, ఎస్పీ, చిత్తూరు**

మ్యుటేషనా.. ముప్పుతిప్పలే..!

అడిగినంత ఇచ్చుకుంటేనే పరిష్కారం • చిత్తూరులో 21.90 శాతం దరఖాస్తులు వెనక్కి

పలమనేరు నియోజకవర్గంలో తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు సరిహద్దుగా ఉన్న మండలంలోని తహసీల్దారుకు మ్యుటేషన్ దరఖాస్తు వస్తే పండగే. భూమి విలువ, అర్జీదారుడి ఆర్థిక పరిస్థితిని బట్టి రూ.80వేలు-రూ.2 లక్షలు వసూలు చేస్తున్నారు. గత ప్రభుత్వంలో తిరుపతి జిల్లాలో పనిచేసిన ఆయన నాటి అధికారపార్టీ నేతలతో అంటకాగి కోట్లు సంపాదించారనే ఆరోపణలున్నాయి.

ఈనాడు- చిత్తూరు, తిరుపతి: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెవెన్యూ శాఖలో సంస్కరణలు తీసుకొచ్చింది. ప్రజలకు తక్కువ సమయంలోనే సేవలు అందించడానికి కలెక్టర్లు, జేసీలకు ఉన్న అధికారాలను ఆర్డీవోలు, తహసీల్దార్లకు బదలాయించి మేలు చేయాలని ప్రయత్నిస్తోంది. మరోవైపు రెవెన్యూ శాఖలోని కొందరు అధికారులు, సిబ్బంది పాత పంథాలోనే పయనిస్తున్నారు. ప్రతి పనికీ లంచం డిమాండ్ చేస్తూ ప్రజలను పీడిస్తున్నారు. ప్రధానంగా మ్యుటేషన్ల విషయంలో ముప్పుతిప్పలు పెడుతున్నారు.

వారసత్వంగా సంక్రమించినా సరే

తల్లిదండ్రుల నుంచి సంక్రమించిన భూములను వారసుల పేర్లపైకి బదలాయించుకోవాలన్నా ఇబ్బందులు తప్పడంలేదు. ప్రతి సోమవారం నిర్వహించే పీజీఆర్ఎస్‌లో ఇలాంటి అర్జీలే దాదాపు 30 శాతం ఉంటున్నాయి. రకరకాల కొర్రీలు పెట్టి తిప్పించుకుంటున్నారు. అర్జీదారుడు విసిగి వేసారి ఎంతోకొంత ఇస్తానని చెబితే అప్పుడు రెవెన్యూ సిబ్బంది దారిలోకి వస్తున్నారు. భూమి విలువ, ప్రాంతం, దరఖాస్తుదారుడి అవసరాన్ని బట్టి రూ.5 లక్షల వరకు కూడా తీసుకుంటున్నారు.

చేస్తాం.. సంతకం పెట్టండంటూ

మ్యుటేషన్ అర్జీల పరిష్కారానికి ప్రభుత్వం నిర్దిష్ట గడువు విధించింది. దానికి చివరి ఒకట్రెండు రోజుల ముందు సిబ్బంది అర్జీ ఇచ్చిన వ్యక్తితో మాట్లాడుతున్నారు. 'మాకు రకరకాల పనులున్నాయి. త్వరలోనే సమస్య పరిష్కరిస్తాం. ముందు సంతకం పెట్టండి' అని చెబుతున్నారు. దాంతో అర్జీ పరిష్కారమైనట్లు, లేదంటే వేర్వేరు కారణాలతో తిరస్కరించినట్లు చూపుతున్నారు.

2024 జూన్ 15 నుంచి ఈ ఏడాది జనవరి 2 వరకు వచ్చిన మ్యుటేషన్ అర్జీలు, ఆమోదం, తిరస్కరణ వివరాలు ఇలా..

అర్జీలు	72,899
ఆమోదించినవి	53,982
తిరస్కరించినవి	15,967
పెండింగ్‌లో ఉన్నవి	2,950

చర్యలుంటేనే సరి..

తిరుపతి జిల్లాలో మ్యుటేషన్ల తిరస్కరణ శాతం 24.04 శాతంగా ఉంది. అదే చిత్తూరులో 21.90 శాతంగా ఉంది. తిరుపతి జిల్లాలో రెవెన్యూ యంత్రాంగం పూర్తిగా గాడి తప్పిందనే విమర్శలున్నాయి. తహసీల్దార్ల నుంచి ఒకరిద్దరు ఆర్డీవోల వరకూ ఇదే పరిస్థితి. మూడు నెలలుగా జేసీ లేకపోవడంతో పర్యవేక్షణ తగ్గింది. చిత్తూరు జిల్లాలో ఏయే తహసీల్దార్లు అడ్డదారిలో వెళుతున్నారు? ఎంత తీసుకుంటున్నారని పక్కాగా కూపీ లాగుతున్నారు. పదేపదే ఫిర్యాదులు వస్తుంటే కలెక్టరేట్‌కు డిప్యుటేషన్‌పైకి రప్పిస్తున్నారు. దాంతో వారిలో భయముంది. ఇదేవిధంగా తిరుపతి జిల్లాలోనూ చర్యలు తీసుకుంటే ప్రజలకు రెవెన్యూ యంత్రాంగం బెడద తగ్గుతుంది.

గ్రానైట్ వ్యర్థాలు.. అనర్థాలు

చిత్తూరు నుంచి వేలూరు వెళ్లే మార్గంలో చిత్తూరు నగర శివారులోని కలెక్టరేట్ ఉంచి గంగసాగరం పరిసర ప్రాంతాల్లో రోడ్ల వెంట గ్రానైట్ వ్యర్థాలను వేస్తున్నారు. ఇవి ప్రమాదకరంగా మారాయి. వాహనదారులు రాత్రిళ్లు వీటిని గుర్తించలేరు. పొరపాటున రహదారి పక్కకు దిగితే ప్రమాదం జరిగే ఆస్కారం ఉంది. - ఈనాడు, చిత్తూరు.

సర్ మ్యాపింగ్ @ 68%

పారదర్శక ఓటరు జాబితాకు చర్యలు

చిత్తూరు కలెక్టరేట్, న్యూస్‌టుడే: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్)-2025 ప్రక్రియతో ఓటరు జాబితా ప్రక్షాళనకు కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా జిల్లాలో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితాల సవరణ ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. ఉత్తరాది రాష్ట్రాల్లో విజయవంతమైన ఎస్ఐఆర్‌ను రాష్ట్రంలోనూ చేపట్టనున్నారు. పోలింగ్ స్టేషన్ల బూత్ స్థాయి అధికారుల(బీఎల్‌వో)తో ఈ ప్రక్రియ చేపట్టారు. 2002 నాటి జాబితాతో ప్రస్తుత ఓటర్ల జాబితా విశ్లేషిస్తున్నారు. తద్వారా అనర్హుల ఏరివేతకు రంగం సిద్ధం చేశారు. ప్రస్తుతం పోలింగ్ స్టేషన్ల వారీగా జాబితాలో ఉన్న ఓటరు 2002లో ఎక్కడ ఓటు వేశారో పరిశీలించి బీఎల్వో యాప్‌లో మ్యాపింగ్ చేస్తున్నారు. తద్వారా ఆ ఓటరు ఏ ప్రాంతానికి చెందిన వారు అనే విషయంలో కచ్చితమైన నిర్ధారణకు వస్తున్నారు. దీంతో పారదర్శక ఓటరు జాబితాకు ఆస్కారం ఉంటుంది.

- ఎస్ఐఆర్ ప్రక్రియను మూడు నెలల కిందట జిల్లాలో మొదలుపెట్టారు. అప్పట్లో ఉన్న ఓటర్లు ఇప్పుడూ ఉంటే వారిని మ్యాపింగ్ చేస్తున్నారు. వారి వారసులు ఉంటే వారిని సైతం ఒకే పోలింగ్ కేంద్రం పరిధిలోకి తీసుకు వస్తున్నారు. ఎస్ఐఆర్ పూర్తికి గడువంటూ లేదు. ఈ ప్రక్రియ జిల్లాలో ఇప్పటికి 68 శాతం పూర్తయింది. మిగిలిన ప్రక్రియ ఈ నెల 25వ తేదీ లోగా పూర్తిచేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.

నియోజకవర్గాల వారీగా మ్యాపింగ్ వివరాలు

నియోజకవర్గం	ఓటర్లు	మ్యాపింగ్
పుంగనూరు	2,39,993	1,61,764
నగరి	2,03,447	1,44,586
జీడీనెల్లూరు	2,06,650	1,47,646
చిత్తూరు	2,03,537	1,18,876
పూతలపట్టు	2,22,426	1,61,979
పలమనేరు	2,71,478	1,85,418
కుప్పం	2,29,353	1,58,416

అందుబాటులో అవసరమైనంత యూరియా: డీఏవో

చిత్తూరు(వ్యవసాయం), న్యూస్‌టుడే: అవసరమైన మేర యూరియా అందుబాటులో ఉంచుతున్నామని.. ఏ చిన్న రైతుకు ఇబ్బంది తలెత్తకుండా అన్ని ప్రాంతాల్లో ఉంచనున్నామని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మురళి పేర్కొన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ పంటల సాగు విస్తీర్ణానికి అనుగుణంగా జనవరి నెలకు ఆరు వేల టన్నుల యూరియా అవసరమని ప్రభుత్వానికి నివేదించామన్నారు. ఇప్పటికే రెండు వేల టన్నులు సరఫరా అయిందన్నారు. సోమవారం 900 టన్నులు జిల్లాకు చేరగా.. మంగళవారం మరో వెయ్యి టన్నులు సరఫరా కానున్నదని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా అన్ని రైతు సేవా కేంద్రాలు, సహకార సంఘాలు, ప్రైవేటు డీలర్ల వద్ద అందుబాటులో ఉంచనున్నామన్నారు. యూరియా విషయంలో రైతులకు ఆందోళన అవసరం లేదని, కృత్రిమ కొరత సృష్టించడం, అధిక ధరకు అమ్మినట్లు తమ దృష్టికి వస్తే చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. నిర్దేశిత మోతాదు ప్రకారమే పంటలకు వినియోగించాలని, అధిక వినియోగం నష్టదాయకమని రైతులకు.. ఏవోలు వివరించాలని సూచించారు.

డ్రోన్‌ట్ వర్రీ బ్రో!

- రైతులకు అందుబాటులో సేవలు
- ఆన్‌లైన్‌లో బుక్ చేసుకొనే అవకాశం

పొలంలో మందు పిచికారీ చేస్తున్న డ్రోన్

కంభంవారిపల్లి, న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వ్యవసాయంపై దృష్టి సారించింది. రైతులకు రాయితీపై చిరుధాన్యాలు, వేరుసెనగ విత్తనాలు, వ్యవసాయ పనిముట్లు, డ్రోన్లు పంపిణీ చేసింది. ఈ సేవలను మరింత అందుబాటులోకి తీసుకొచ్చే చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా డ్రోన్ సేవలకు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకొనే అవకాశం కల్పించింది. ప్రజారవాణాలో క్యాబ్ బుక్ చేసుకొనేలా డ్రోన్ బుక్ చేసుకోవచ్చు. డ్రోన్ ద్వారా కేవలం 15 నిమిషాల్లో ఎకరా విస్తీర్ణంలో ఎరువులు పిచికారీ చేయవచ్చు.

డ్రోన్ బుక్ చేసుకునేదిలా..

- ప్లేస్టోర్‌లోకి వెళ్లి 'ఉబరైజేషన్ ఆఫ్ కిసాన్ డ్రోన్' యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని బుక్ చేసుకోవచ్చు.
- గ్రామాల్లో రైతు సేవా కేంద్రాల్లో వ్యవసాయశాఖ ఏర్పాటు చేసిన డ్రోన్ దీదీ, సేవల వాల్‌పోస్టర్‌లోని క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి, డ్రోన్ సేవలను ఉపయోగించుకోవచ్చు.

రాయితీపై మండలానికి ఒకటి

గతంలో రైతులకు 80 శాతం రాయితీపై 25 డ్రోన్లను, మండలానికి ఒకటి చొప్పున అందజేశారు. జిల్లాలో ఎక్కడైనా రైతులు పొలాలకు పురుగు మందు పిచికారీ, ఎరువులు, విత్తనాలు చల్లడానికి డ్రోన్లను అద్దెకు తీసుకోవచ్చు. ఎక్కువ విస్తీర్ణం ఉన్నా, వీటితో సులభంగా పని ముగించవచ్చు. దూరాన్ని బట్టి డ్రోన్ నిర్వాహకులు అద్దె వసూలు చేస్తారు.

25న కాణిపాకంలో రథసప్తమి వేడుకలు

కాణిపాకం, న్యూస్‌టుడే: శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయం, అనుబంధ ఆలయమైన శ్రీ మరగదాంబికా సమేత శ్రీ మణికంఠేశ్వరస్వామి వారి ఆలయంలో ఈ నెల 25న రథసప్తమి పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నామని ఆలయ ఈవో పెంచల కిశోర్ సోమవారం తెలిపారు. కల్యాణ వేదిక వద్ద సూర్య నమస్కారాలు ఉంటాయని తెలిపారు.

24న పాలకమండలి సమావేశం: శ్రీ వరసిద్ధి వినాయకస్వామి వారి ఆలయ పాలకమండలి సమావేశం ఈ నెల 24న ఉదయం 10.30 గంటలకు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో పెంచల కిశోర్ తెలిపారు.

సర్వదర్శనానికి 10 గంటలు

తిరుమల, తిరుపతి (తితిదే), న్యూస్‌టుడే: తిరుమలకు నేరుగా వచ్చే భక్తులకు 10 గంటల్లో, రూ.300 టికెట్లు కలిగిన భక్తులకు మూడు గంటల్లో శ్రీవారి దర్శనం లభించనుంది. ఆదివారం శ్రీవారిని 84,058 మంది భక్తులు దర్శించుకోగా రూ.4.21 కోట్లు హుండీ కానుకలు లభించాయి. శ్రీనివాసం, విష్ణునివాసం, భూదేవి కాంప్లెక్స్ వద్ద భక్తులకు సోమవారం 14 వేల సర్వదర్శన టోకెన్లు జారీ చేశారు. వీరికి మంగళవారం మధ్యాహ్నం నుంచి రాత్రి 10 గంటల వరకు దర్శనం జరగనుంది. శ్రీవారి మెట్టు మార్గం భక్తులకు రెండు వేల టోకెన్లు జారీ చేశారు.

రైతేరాజు 6లో

104FM Tirupati
ఈఎఫ్‌ఎమ్ కార్యక్రమాలు
సోమవారం నుంచి శుక్రవారం

కార్యక్రమము	ప్రసార వేళలు
ఉషోదయం	ఉ॥ 5 - ఉ॥ 7
ఈ-మార్నింగ్స్	ఉ॥ 7 - ఉ॥ 11
నువ్వానేనా	ఉ॥ 11 - మ॥ 2
సత్యభామ	మ॥ 2 - సా॥ 5
లైట్ తీస్కో	సా॥ 5 - రా॥ 9
సరదాగా కాసేపు	రా॥ 9 - రా॥ 12
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా॥ 12 - తె॥ 5

/Eenadufm
For Advertising on Eenadu FM Contact
8008555167, 9154991499

బుల్లెట్ రైలూ దూసుకెళ్లేలా..!

- న్యూస్‌టుడే, పుత్తూరు

కేంద్ర ప్రభుత్వం కొత్త లైన్ల ఏర్పాటు దిశగా చర్యలు చేపట్టింది. హైదరాబాద్-చెన్నై హైస్పీడ్ కారిడార్ ఏర్పాటులో భాగంగా పనులు చకాచకా సాగుతున్నాయి. చెన్నై-రేణిగుంట, రేణిగుంట-చెన్నై మార్గంలో అరక్కోణం వరకు కొత్త ట్రాక్‌లు ఏర్పాటు చేయనున్నారు. అందులో భాగంగా ఇప్పటికే రెండు లైన్లలోనూ విద్యుత్తు లైన్లు ఏర్పాటు పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ పనులు పూర్తయిన వెంటనే ట్రాక్ నిర్మించేందుకు సదరన్ రైల్వేస్(దక్షిణ రైల్వే, చెన్నై) సన్నద్ధమైంది.

రేణిగుంట-చెన్నై మార్గంలో ఏర్పాటైన విద్యుత్తు లైన్లు

వేగంగా మరో రైల్వే లైన్ పనులు

రేణిగుంట-చెన్నై మార్గంలో..

ప్రస్తుతం రేణిగుంట-చెన్నై, చెన్నై-రేణిగుంట మార్గంలో అరక్కోణం వరకు మాత్రమే మూడు, నాలుగు లైన్లు ఉన్నాయి. మిగిలిన 43 కిలోమీటర్లు సింగిల్ ట్రాక్‌లు ఉన్నాయి. దీంతో సరకు రవాణా చేసే గూడ్స్ రైళ్లు, ఇతర ఎక్స్‌ప్రెస్ రైళ్ల రాకపోకలకు ఇబ్బందిగా ఉంది. దీనికి తోడు చెన్నై నుంచి రేణిగుంట వరకు యూనిట్ రైళ్లు నడపాలనే ప్రతిపాదన దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉంది. ఈ నేపథ్యంలో కొత్త మార్గాలు పూర్తయితే ప్రయాణికులకు సౌలభ్యంగా ఉంటుంది.

భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని..

భవిష్యత్తులో బుల్లెట్ రైళ్లు నడిపే దిశగా కొత్త ట్రాక్‌లు ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే సర్వే పూర్తి చేసి డీపీఆర్ సిద్ధం చేశారు. వచ్చే బడ్జెట్‌లో కొత్త లైన్లకు సంబంధించి నిధులు మంజూరు చేసే అవకాశం ఉందని రైల్వే ఇంజినీరింగ్ విభాగం అధికారులు పేర్కొన్నారు.

ఉపాధి శ్రామికుల కోసం టోల్‌ఫ్రీ

చిత్తూరు(జిల్లా పంచాయతీ), న్యూస్‌టుడే: వీబీజీ రామ్‌జీ(గ్రామీణ ఉపాధి హామీ) పథకంలో ప్రతి గ్రామం నుంచి ఎక్కువ మంది శ్రామికులు పనులకు హాజరయ్యేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గతంలో ఉన్న రూ.250 వేతనం రూ.307కు ప్రభుత్వం పెంచింది. పని ప్రదేశంలో వసతులు కల్పించకున్నా, చేసిన పనులకు బిల్లులు చెల్లించకున్నా, కొత్త జాబ్‌కార్డుల జారీ తదితర సమస్యలు ఉంటే టోల్‌ఫ్రీ నంబరు 1800200 1001కు ఫిర్యాదు చేయొచ్చు. ఇది 24 గంటలు అందుబాటులో ఉంటుంది. అధికారులు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారు. ఫిర్యాదు చేసిన తర్వాత అధికారులు సంబంధిత వివరాలు రికార్డు చేస్తారు. ఫిర్యాదుదారుల సమస్యకు పరిష్కారం చూపుతామని డ్వామా పీడీ రవికుమార్ తెలిపారు.

సందర్భమేదైనా ఈనాడు ను చేసుకోండి వేదిక
మీ బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులకు
ఈనాడులో ప్రకటనల ద్వారా తెలియజేయండి

ప్రకటనల కొరకు సంప్రదించండి : 80085 13290

(c) eenadu

నేటి నుంచి ఈఎస్ఎల్ ప్రాంతీయ క్రికెట్ పోటీలు

జూనియర్ విభాగంలో తలపడనున్న జట్లు

అనంతపురం క్రీడలు, న్యూస్‌టుడే: ఈనాడు స్పోర్ట్స్ లీగ్ ప్రాంతీయ స్థాయి క్రికెట్ టోర్నీ మంగళవారం నుంచి మొదలవుతుంది. జిల్లాస్థాయి టోర్నీలో ఛాంపియన్లుగా నిలిచిన రాయలసీమ జిల్లాల జట్లు తలపడనున్నాయి. విన్సెంట్ డీపాల్ మైదానం వేదికగా రెండు రోజులు, రాయలసీమ క్రికెట్ మైదానంలో ఫైనల్ పోటీ ఉంటుంది. ధనిక్ భారత్ విద్యాసంస్థల సమర్పణలో రెండో అంచెలో జరిగే ఈ పోటీల్లో అనంతపురం జిల్లాతో పాటు చిత్తూరు, కర్నూలు, కడప జిల్లాల జట్లు పాల్గొంటున్నాయి. గత నెలలో ఈఎస్ఎల్ జిల్లాస్థాయి క్రికెట్ టోర్నీ ముగిసిన విషయం తెలిసిందే. గ్రామీణ క్రికెటర్లలో దాగిన ప్రతిభను వెలికితీయాలన్న సంకల్పంతో 15వ సారి ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఈఎస్ఎల్ గిన్నిస్ బుక్ రికార్డులకు ఎక్కిన విషయం తెలిసిందే. రాయలసీమ రాకర్స్‌గా ఏ జట్టు అవతరిస్తాయో తెలియాలంటే మరో మూడు రోజులు వేచి చూడాల్సిందే. ప్రాంతీయ స్థాయి పోటీల్లో ప్రతి మ్యాచ్‌కు 20 ఓవర్లు నిర్ణయించారు.

జూనియర్ విభాగంలో నేటి పోటీలు

- ఉదయం 9 గంటలకు **అనంతపురం × కడప**
- మధ్యాహ్నం 1.30 గంటలకు **చిత్తూరు × కర్నూలు**

Title Sponsor: ధనిక్ భారత్ విద్యా సంస్థలు IIT-JEE | NEET

Protein Partner: నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ (Non-Govt. Public Charitable Trust)

Beverage Partner: CMR SHOPPING MALL The joy of life ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ | ఒడిశా | కర్ణాటక

Regional Sponsor: MITS DEEMED TO BE UNIVERSITY MADANAPALLE INSTITUTE OF TECHNOLOGY & SCIENCE www.mits.ac.in

Gift Partner: KL (DEEMED TO BE UNIVERSITY)

Digital Partner: ఈనాడు.నెట్ TV Partner: ETV Bharat, ETV ఆంధ్రప్రదేశ్

Organised by ఈనాడు

కుప్పం బాటన.. అభివృద్ధి ఆలంబన..!

రూ. కోట్ల నిధులతో పనులు

▸ గతంలో జమిందారు పార్కు పరిస్థితి ▸ పార్కులో జరుగుతున్న పనులు

త్రిరాష్ట్ర కూడలి ప్రదేశం.. అందులోనూ నియోజకవర్గ కేంద్రమైన కుప్పానికి.. గ్రామీణ ప్రాంతాల నుంచే కాకుండా తమిళ, కర్ణాటక నుంచి ప్రజలు వస్తుంటారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా కుప్పంలో అభివృద్ధి పనులు చకచకా సాగుతున్నాయి. ప్రధానంగా హంద్రీ-నీవా, ఎన్టీఆర్ క్రీడా మైదానం, పరిశ్రమల స్థాపన, పైలట్ ప్రాజెక్టు కింద సూర్యఘర్ తదితర పనులు చేపట్టారు. ఇలా ఒక్కొక్కటి పూర్తి చేస్తూ కుప్పాన్ని అభివృద్ధిలో ఆదర్శంగా నిలిపేందుకు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారు. ప్రస్తుతం మున్సిపాలిటీలోని జమిందారు పార్కు అభివృద్ధికి రూ.9కోట్ల నిధులు కేటాయించారు.

న్యూస్‌టుడే, కుప్పం పట్టణం

జూన్ నాటికి పూర్తి చేసేలా..

కుప్పం బస్టాండు సమీపంలో 1.90 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న జమిందారు పార్కు గత ప్రభుత్వంలో నిర్వహణ లోపంతో మందు బాబులకు అడ్డాగా మారింది. చిన్నపాటి వర్షం కురిసినా పక్కనే ఉన్న రాజు కాలువ నుంచి మురుగు నీరు పార్కులో నిల్వ ఉండేది. కూటమి ప్రభుత్వం దీనిపై దృష్టి సారించి పార్కు అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టింది. సుర్బానా సంస్థతో అధునాతన పార్కును నిర్మించేందుకు డిజైనింగ్ చేయించింది. అందులో భాగంగానే రూ.9 కోట్లు మంజూరు చేసింది. ప్రస్తుతం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. జూన్ నాటికి పూర్తి చేసేలా చర్యలు చేపట్టినట్లు కమిషనర్ శ్రీనివాసరావు తెలిపారు.

ఏర్పాటు చేయనున్న వసతులు

■ ఆకట్టుకునే విధంగా ముఖ ప్రవేశం ■ ప్రవేశ ప్రాంగణం, వాటర్ ఫౌంటెన్ పునర్నిర్మాణం, వృద్ధులు సేద తీరేందుకు సీనియర్ కార్నర్ ■ సెంట్రల్ ఈవెంట్ జోన్, అంబికా వేదిక, కమ్యూనిటీ సెంటర్ ■ వ్యాయామ పరికరాలు, పిల్లలు ఆడుకునేందుకు స్థలం.

రెస్కో ఎండీ పదవీ కాలం పొడిగింపు

కుప్పం పట్టణం: రెస్కో ఎండీ సోమశేఖర్ పదవీ కాలాన్ని మరో ఆరు నెలలు పొడిగిస్తూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఈ నెల 13న ఉత్తర్వులు జారీ చేశారు. గత సంవత్సరం మేలో ఆయన పదవీ విరమణ పొందగా.. పదవీ కాలాన్ని పొడిగించారు. అదే సంవత్సరం నవంబరుకు పదవీ కాలం ముగిసింది. దాదాపు నెలన్నర రోజులుగా ఎండీ లేకపోవడంతో కుర్చీ ఖాళీగా ఉండేది. ప్రస్తుతం ఉత్తర్వుల మేరకు మరో ఆరు నెలలు పదవీ కాలాన్ని పొడిగించడంతో ఆయన సోమవారం బాధ్యతలు చేపట్టారు.

మూడు టన్నుల కూరగాయల విరాళం..

కాణిపాకం, న్యూస్‌టుడే: కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి వారి ఆలయ నిత్యాన్నదానానికి పలమనేరుకు చెందిన వేమనరెడ్డి చారిటబుల్ ట్రస్టు, అన్నమయ్య జిల్లా కొత్తూరుకు చెందిన సుధాకర్‌రెడ్డి మూడు టన్నుల కూరగాయాలను ఈవో పెంచల కిశోర్‌కు సోమవారం అందజేశారు. ఏఈవో హరిమాధవరెడ్డి, సూపరింటెండెంట్ బాలరంగస్వామి పాల్గొన్నారు.

టోల్‌ప్లాజాల్లో ఇక డిజిటల్ చెల్లింపులు

ఏప్రిల్ నుంచి నగదు సేవల నిలిపివేత

జిల్లాలోని కేంద్రాలు : ఐదు

ఏటా వసూలయ్యే రుసుము: రూ.223 కోట్లు

చిత్తూరు కలెక్టరేట్, న్యూస్‌టుడే: టోల్‌ప్లాజాల వద్ద రద్దీని తగ్గించడం, ప్రయాణ సమయాన్ని ఆదా చేయడం, రుసుముల వసూళ్లలో పారదర్శకత కోసం కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ(మోర్త్) చర్యలు చేపట్టింది.. టోల్‌ప్లాజాల వద్ద ఈ ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి నగదు చెల్లింపుల్ని రద్దు చేయాలని నిర్ణయించింది.. వాటిని ఫాస్టాగ్, యూపీఐ ద్వారా చేపట్టాలని స్పష్టం చేసింది.

రోజూ 40 వేల వాహనాలు : చిత్తూరు జిల్లా మీదుగా 8 జాతీయ రహదారుల్లో వాహనదారులు పలు మార్గాల్లో ప్రయాణిస్తున్నారు. టోల్‌ప్లాజాల ద్వారా రోజూ 40 వేల వాహనాలు రాకపోకలు సాగిస్తున్నట్లు అంచనా. వీటి వద్ద వసూలు చేసే రుసుముల రూపంలో ఏటా రూ.223 కోట్లు ఆదాయం వస్తుందని అంచనా.

అందుబాటులోకి మరిన్ని.. : జిల్లాలో చిత్తూరు-తచ్చూరు ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణం చివరిదశలో ఉంది. ఇది ప్రారంభమైతే ఈ మార్గంలోనూ టోల్‌ప్లాజా అందుబాటులోకి రానుంది. మరోవైపు చెన్నై-బెంగళూరు ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. ఇది పూర్తయ్యాక మరోటి రానుంది. ఈ లెక్కన టోల్‌ప్లాజాల వద్ద వచ్చే ఆదాయమూ పెరిగే అవకాశం ఉంది.

జిల్లాలోని టోల్‌ప్లాజాలు...

చెన్నై-బెంగళూరు హైవే: మహాసముద్రం(బంగారుపాళ్యం)
చిత్తూరు-కడప హైవే: తేనేపల్లె(పూతలపట్టు)
పలమనేరు-కృష్ణగిరి హైవే: దానమయ్యగారిపల్లె(వి.కోట)
విల్లుపురం-మంగళూరు-నాయకనేరి (వి.కోట)
చిత్తూరు-తిరుపతి ఆరు వరుసల హైవే: గాదంకి(తిరుపతి జిల్లా పాకాల)

కవి హరికృష్ణారెడ్డికి సంక్రాంతి పురస్కారం

ప్రముఖుల నుంచి పురస్కారం అందుకుంటున్న కవి హరికృష్ణారెడ్డి

పెనుమూరు: ప్రముఖ కవి, రచయిత, గురజాడ ఫౌండేషన్ జిల్లా అధ్యక్షుడు పెనుమూరు మండలం దాసరాపల్లెకు చెందిన పి.హరికృష్ణారెడ్డికి కర్ణాటక సంక్రాంతి పురస్కారం లభించింది. కర్ణాటక తెలుగు రచయితల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి బెంగళూరు ఇండో ఏషియన్ అకాడమీలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో ఆయన దీన్ని అందుకున్నారు. మూడు దశాబ్దాలుగా తెలుగు సాహిత్యం, సంస్కృతి సంప్రదాయాలకు ఆయన చేసిన సేవలను గుర్తించిన అక్కడి రచయితల సమాఖ్య దీన్ని అందజేసింది. ఆయన వేలాది గేయాలు, వందలాది కవితలు రచించి ప్రచురించారు. తాను ఈ పురస్కారాన్ని ప్రముఖ రచయిత చంద్రశేఖర్ ఆజాద్, తెలుగుతేజం పత్రిక సంపాదకులు మాల్యాద్రి, డీఆర్‌డీవో శాస్త్రవేత్త జగదీశ్వరరావు చేతుల మీదుగా అందుకున్నట్లు హరికృష్ణారెడ్డి తెలిపారు.

21న జిల్లాస్థాయి రంగోత్సవ్ పోటీలు

కార్వేటినగరం, న్యూస్‌టుడే: డైట్‌లో బుధవారం జిల్లా స్థాయి రంగోత్సవ్ పోటీలు నిర్వహించనున్నామని డైట్ ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్ దామోదరరావు సోమవారం తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలల్లో ఆరు నుంచి ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ పోటీలకు అర్హులన్నారు. చిత్రలేఖనం, హస్త లేఖనం, రంగోలి, పంజాబీ జానపద నృత్యం, ఆంధ్రప్రదేశ్ జానపద నృత్యం, రీల్ ప్లే(వికసిత్ భారత్ అంశంపై), భారత సంస్కృతి, చరిత్ర, విలువ వికసిత్ భారత్ ఆధారిత దృశ్య ప్రదర్శన పోటీలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.

బహిరంగ వేలం

జనవరి నెల తేది : 21.01.2026 & 28.01.2026

Vehicle No.	Description	Year
AP03TE3670	TATA ACE	2016
TN97B5373	TATA ACE GOLD BS6 DIESEL	2021
AP39KM5325	ETIOS VX D DIESEL 5 SEATER	2015
AP03TG2270	TATA ACE MEGA XL	2017
AP39W7270	MAHINDRA BOLERO PICK UP 1.3T	2019
AP07BF9694	JCB 3DX	2012
AP40AD9484	EECO 5 STR AC BS6 PETROL 5 SEATER	2023
AP05BR0999	SCORPIO VLX MHAWK 2.2 BS4 2WD HE 1 DIESEL 7 SEATER	2010
AP03TG0290	AL DOST	2017
AP39RD8354	ALTO K10 VXI+ BS6 PETROL 5 SEATER	2022
AP37TC4891	EICHER 11.14 FBT	2013
AP39UK2675	AL DOST	2017
AP03TG2210	MAHINDRA BOLERO PICK UP	2017
AP16TF1416	AL DOST	2014
AP39TY0147	EICHER 11.10 FBT	2012
AP03TG1657	MAHINDRA BOLERO MAXI TRUCK PLUS	2017
AP26TL0657	AL DOST	2018
AP03TE3359	AL DOST	2016
KA02AE9752	TOYOTA ETIOS DIESEL-P	2015
AP39UM3110	AL 2518 FBT-T	2018
AP39WA1654	TATA MAGIC EXPRESS BS6 PETROL-P	2024
AP03CD1223	TAFE 241	2016
AP03X9806	EICHER 10.95 FBT	2010
AP02TC3568	EICHER PRO 1095 FBT	2015
AP27TX6107	MAHINDRA BOLERO MAXI TRUCK PLUS	2015
AP03BF0117	I20 I GEN 1.4L U2 CRDI MAGNA DIESEL 5 SEATER	2013
AP39VB1362	TOYOTA ETIOS DIESEL-P	2015
AP31TV3885	CHEVROLET TAVERA NEO-P	2012
AP39NS7922	ETIOS D 4D GD DIESEL 5 SEATER	2015
AP26CD2979	VITARA BREZZA 1.2L ZDI+ MT DIESEL 5 SEATER	2018

గమనిక : పైన తెలిపిన వాహనముల యొక్క రుణగ్రహీత(లు) / హామీదారులు మా యందు ఋణం పొంది వాహనము కొనుగోలుచేసి ఋణము చెల్లించనందువలన పలుమార్లు నోటీసులను పంపడమైనది. కాని ఖాతరు చేయనందువలన పలుమార్లు నోటీసు పంపడమైనది. కాని ఖాతరు చేయనందున పై వాహనములను వేలము ద్వారా విక్రయించి ఋణము రాబట్టుకొనుటకు కంపెనీ నిర్ణయించడమైనది. షరతులు వర్తిస్తాయి.
వేలము జరుగు ప్రదేశం : శ్రీరామ్ ఆటోమాల్ ఇండియా లిమిటెడ్, NH No.205, తూకివాకం గ్రామం, RPR కన్వెన్షన్ సెంటర్ ప్రక్కన, తిరుపతి-517320

శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్

డి.నెం.19-03-13/కె, 1వ అంతస్తు, హోండ షోరూమ్ దగ్గర, రేణిగుంట రోడ్డు, తిరుపతి - 517501, ఆం.ప్ర. ఫోన్ : 0877-2221287, 90000 80798

ప్రభుత్వ న్యాయవాదిగా గోవిందరాజులు

చిత్తూరు(న్యాయవిభాగం), న్యూస్‌టుడే: స్థానిక ప్రధాన జిల్లా సెషన్స్ కోర్టుకు ప్రభుత్వ న్యాయవాది(గవర్నమెంట్ ప్లీడర్)గా వి.గోవిందరాజులు నియమితులయ్యారు. ఈ మేరకు సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవిలో ఆయన మూడేళ్లు కొనసాగనున్నారు. ఆయన నియామకంపై పలువురు న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు.

కమీషనరు వారి కార్యాలయము
దేవదాయ ధర్మదాయశాఖ, ఆంధ్రప్రదేశ్,విజయవాడ

ప్రకటన

ఆర్.సి.నెం.ఎమ్1/సి.ఓ.ఇ-19027(33)/5/2017-1 తేది: 19-01-2026

ఆంధ్రప్రదేశ్ ధార్మిక మరియు హిందూ మత సంస్థలు మరియు దేవదాయ చట్టము 30/1987లోని సెక్షన్ 80 అనుసరించి ప్రకటన

చిత్తూరు జిల్లా ఐరాల మండలము కాణిపాకం గ్రామములో గల శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానము కోనేరు పునఃనిర్మాణము మరియు రథోత్సవము జరుపుటకు మాడ వీధులు, రోడ్డు విస్తరణ పనులకుగాను కాణిపాకం గ్రామము నివాసులు శ్రీ కృష్ణయ్య శెట్టి గారి కుమారులు శ్రీ జి.షణ్ముగం మరియు శ్రీ జి.శ్రీనివాసులు వారికి సంబంధించిన భూమి సర్వే నెం.321/1 విస్తీర్ణము ఎ.0.035 సెంట్లు (30x50) గల భూమిలో గల లాడ్జి భవనమునకు ఆర్అండ్‌బి విలువ మేరకు నష్టపరిహారము చెల్లించి దేవస్థానమునకు తీసుకొని అందుకు బదులుగా దేవస్థానమునకు సంబంధించిన భూమి సర్వే నెం.337/2 విస్తీర్ణము ఎ.0.04, 3/4 సెంట్లు (30x70)గల భూమిని భూమార్పిడి క్రింద బదలాయింపునకు ప్రతిపాదన చేయడం జరిగింది. ఆసక్తిగలవారు పై ప్రతిపాదన గురించి ఏదేని సూచనలు గాని/ అభ్యంతరములు గాని వ్రాతమూలకముగా ఈ ప్రకటన తేది నుండి 30 రోజులలోపు విజయవాడ, గొల్లపూడిలోని దేవదాయ ధర్మదాయశాఖ కమీషనరు వారి కార్యాలయమునకు పంపగలరని కోరుచున్నాము.

షెడ్యూలు

స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయకస్వామి వారి దేవస్థానము, కాణిపాకంనకు చెందిన భూమి

వ.నెం:	భూమియున్న గ్రామము మండలము, జిల్లా పేరు	సర్వే నెం.	విస్తీర్ణం ఎ.సెంట్లు	మార్కెట్ విలువ
1	కాణిపాకం గ్రామం ఐరాల మండలము, చిత్తూరు జిల్లా	337/2	ఎ.0.04.3/4 సెంట్లు(30x70) (4.75 సెంట్లు)	రూ.2,400/- చదరపుగజము ఒకటికి

శ్రీ జి.షణ్ముగం మరియు శ్రీ జి.శ్రీనివాసులు తండ్రి శ్రీ కృష్ణయ్య శెట్టి, కాణిపాకం గ్రామము, ఐరాల మండలం, చిత్తూరు జిల్లా వారికి చెందిన భూమి

వ.నెం:	భూమియున్న గ్రామము మండలము, జిల్లా పేరు	సర్వే నెం.	విస్తీర్ణం ఎ.సెంట్లు	మార్కెట్ విలువ
1	కాణిపాకం గ్రామం ఐరాల మండలము, చిత్తూరు జిల్లా	321/1	ఎ.0.035 సెంట్లు(30x50) (3.5 సెంట్లు)	రూ.2,400/- చదరపుగజము ఒకటికి

(కమీషనరు వారి ఆమోదముతో) ఎస్.ఎస్.చంద్రశేఖర్ ఆజాద్ సంయుక్త కమీషనరు

పొదుగు వాపు.. జాగ్రత్తలు

చిన్నమండెం, న్యూస్‌టుడే: పాడి పశువుల్లో పొదుగు వాపు వ్యాధి రాకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని అన్నమయ్య జిల్లా పశు సంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టరు కె.గుణశేఖరపిళ్లై తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో పాడి పెంపకమే జీవనాధారంగా సాగించే రైతులు ఎక్కువగా ఉన్నారు. పెంపకంలో మెలకువలు పాటించాలని జేడీ సూచిస్తున్నారు. అధిక పాలనిచ్చే సంకరజాతి పాడి పశువుల్లో పొదుగు వాపు వ్యాధి పాలదిగుబడిపై ప్రభావం చూపే జబ్బుల్లో ప్రధానమైంది. జాగ్రత్తలు తీసుకుంటే పాలు తగ్గకుండా చేసుకోవచ్చు.

వ్యాధి రాకుండా ముందస్తు చిట్కాలు

చూడి పశువుల్లో చివరి రెండు మాసాలు పాలు పితుకుట ఆపాలి. పాలు స్రవించే పొదుగులోని కణజాలాలకు విశ్రాంతి కల్పించడంతో ఈనిన తర్వాత ఆశించిన మేర పాల దిగుబడి ఉంటుంది. పాడి ఆవులు వట్టిపోయే దశలో సెఫ్రావిన్ లేదా మమాల్ మందును పొదుగులోని నాలుగు భాగాలకు ఎక్కించడం ద్వారా ఈనిన తర్వాత పొదుగువాపు వ్యాధి వచ్చే అవకాశాలు తక్కువ. పరిసరాల పరిశుభ్రతతో పాటు పాకను, పొదుగును శుభ్రంగా ఉంచుకోవాలి. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా షెడ్డులను శుభ్రంగా ఉంచుకోవాలి. ఈ జాగ్రత్తలు రైతులు పాటించాలి.

ప్రశ్న జవాబు

రేణిగుంట, న్యూస్‌టుడే: ప్రశ్న: వరి ఐదు ఎకరాల్లో పండిస్తున్నాను. నా పంట ఈ-క్రాప్ బుకింగ్‌లో నమోదు అయిందా లేదా? నమోదైతే సక్రమంగా ఉన్నదా లేదా అని ఎలా తెలుసుకోవాలి?

- సదాశివరెడ్డి, రైతు, ఆర్.మల్లవరం, రేణిగుంట మండలం

జవాబు: రాష్ట్ర ప్రభుత్వం-రైతు సేవా కేంద్రం అధికారి పంట నమోదు చేసిన వెంటనే రైతు తమ ఫోన్‌లోని గూగుల్‌లో కర్షక్ వెబ్‌సైట్‌లో ఈ-క్రాప్ అని ఉన్న లింక్‌ని క్లిక్ చేసి రైతు ఆధార్, ఓటీపీ నమోదు చేసిన తరువాత రైతు సేవా కేంద్రం అధికారి నమోదు చేసిన పంట నమోదు వివరాలన్నీ పరిశీలించవచ్చు. అందులో ఏమైనా తప్పులు ఉంటే గ్రీవెన్స్ నమోదు చేసుకునే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది.

- సునీల్‌కుమార్, మండల వ్యవసాయాధికారి

బొప్పాయి సాగు.. లాభాలు బాగు

సోమల, న్యూస్‌టుడే: బొప్పాయి సాధారణ సాగుతో పాటు సేంద్రియ పద్ధతిలోనూ సాగు చేస్తున్నారు. ఈ పద్ధతిలో సాగు ఖర్చులు తగ్గించుకోవడంతో పాటు అధిక దిగుబడులు సాధిస్తున్నారు.

సాగు పద్ధతులు: బొప్పాయి మొక్కలు నాటిన తొమ్మిదో నెల నుంచే దిగుబడి ప్రారంభమౌతుంది. రెండు నుంచి మూడు సంవత్సరాల వరకు దిగుబడినిస్తుంది. ఎకరాకు 800 నుంచి 1000 మొక్కల వరకు నాటుకోవాలి. మొక్కలకు బిందు సేద్యం ద్వారా నీరు, ఎరువులు, అధిక కూలీల, సాగు ఖర్చులు తగ్గించుకోవచ్చు.

బొప్పాయిలో రకాలు: జీ15, తైవాన్ రెడ్‌లేడీ బొప్పాయి, బాదల్ రకాల మొక్కలు ఎక్కువగా సాగు చేస్తున్నారు. వీటిలో జీ15 రకం మంచి రుచితో పాటు సుమారు ఒక్కో కాయ కేజీ నుంచి నాలుగు కేజీల వరకు బరువు పెరుగుతుంది. ఈ రకం బొప్పాయికి తెగుళ్లు తక్కువ. ఎకరాకు 30 నుంచి 40 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. మొక్కలు అనంతపురం, సోలాపూర్, రాజమండ్రి, మహారాష్ట్రలో దొరుకుతాయి. మొక్క ధర రూ.10 నుంచి రూ.25 వరకు దిగుమతి ఖర్చులతో పాటు ఉంటుంది.

మార్కెట్ సౌకర్యం: బొప్పాయి కోతకు వస్తే కలికిరి, మదనపల్లె, సోమల, కలకడ, పుంగనూరు, మదనపల్లె ప్రాంతాల నుంచి ఏజెంట్లు తోటల వద్ద కొనగోలు చేస్తారు. దిల్లీ, చెన్నై, మధ్యప్రదేశ్, కేరళ రాష్ట్రాలకు ఎగుమతి చేస్తారు.

నికర ఆదాయం

అయిదు ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని బొప్పాయి సాగు చేస్తున్నాను. 40 ట్రాక్టర్ల పశువుల ఎరువు వినియోగించాను. అనంతపురం నుంచి జీ-15 రకం బొప్పాయి మొక్కలను బిందు సేద్యంతో సాగు చేశాను. ఇందుకు రూ.8లక్షలు ఖర్చయింది. తొలిపంట 120 టన్నులు దిగుబడి వచ్చింది. కిలో రూ.8 నుంచి రూ.10లకు విక్రయించాను. రూ.నాలుగు లక్షల ఆదాయం వచ్చింది. ప్రస్తుతం రెండో పంట 50టన్నుల పైగా దిగుబడి ఉంటుంది. నికర ఆదాయం రావడంతో పాటు నష్టాల భయం ఉండదు.

- వెంకట్రమణ, రైతు, అడసుపల్లె, సోమల మండలం

జొడిపిపై రైతుల్లో ఆసక్తి

పలమనేరు: నియోజకవర్గ పరిధిలో పలమనేరు మండలంలోని నూనెవారిపల్లె, పెంగరగుంట గ్రామాల్లో రైతులు జొడిపి పొట్టేళ్ల పెంపకంపై ఆసక్తి చూపుతున్నారు. వి.కోట, బైరెడ్డిపల్లె మండలాల్లోనూ వీటిని పెంచి ఆదాయాలను పొందుతున్నారు.

ఎక్కడి నుంచి తెస్తారు: నెల్లూరు జొడిపి జాతి పొట్టేలు పిల్లలను రైతులు బైరెడ్డిపల్లె సంత నుంచి కొనుగోలు చేస్తారు. ఆరు నెలల వయసు పిల్లలను తీసుకొచ్చి 10 నెలల వరకు పెంచుతారు. ప్రతి ఏటా మే నెలలో వచ్చే బక్రీద్ పండగకు తమిళనాడు రాష్ట్రం నుంచి వ్యాపారులు వచ్చి కొనుగోలు చేస్తారు.

ధరలు.. ఆరు నెలల వయసు నుంచి ఎనిమిది నెలల వయసులో రూ.10 వేల ధర పలుకుతుంది. రైతు పది నెలల వరకు పెంచి మార్కెట్‌లో విక్రయిస్తాడు. అప్పుడు 80 కిలోల బరువు పెరుగుతుంది.

ఆహారం: ఈ పొట్టేళ్లకు పచ్చగడ్డితో పాటు మల్బరీ ఆకులను వేస్తారు. బాగా పెరగటానికి మల్బరీ ఆకు దోహదపడుతుంది. రైతులు రెండు రకాలుగా ఆలోచించి తమకున్న ఒకటి, రెండెకరాల వ్యవసాయ భూమిలో మల్బరీతో పాటు మరో వైపు పట్టు పురుగులు పెంచుతున్నారు. ఆకుతో పాటు దాణా, గానుగ పిండి వినియోగిస్తారు. మొత్తం ఆహారంలో 70 శాతం మల్బరీ ఆకు ఉంటుంది.

ఆదాయం: ప్రస్తుతం రైతులు 80 కిలోల వరకు పొట్టేళ్లను పెంచి మార్కెట్‌లో రూ.40 వేల నుంచి రూ.50 వేల ధరకు విక్రయిస్తారు.

మంచి లాభదాయకం: రైతులు జొడిపి రకం పొట్టేళ్లను పెంచడం వల్ల ఎక్కువ లాభాలను పొందవచ్చు. పొట్టేలు ఫారం ఉన్న రైతులకు విత్తన పొట్టేళ్లను ప్రభుత్వం అందజేస్తుంది. పలమనేరు షీప్ ప్రాజెక్టు తరపున ఇచ్చే విత్తనపు పొట్టేలు పిల్లకు రైతు కిలోకు రూ.400 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఆరు నెలల పిల్లలను రైతులకు సరఫరా చేస్తాం. గత ఏడాది జిల్లా వ్యాప్తంగా 50 విత్తనపు పిల్లలను అందజేశాం.

- డాక్టర్ భారతి, సీనియర్ సైంటిస్టు, షీప్ ప్రాజెక్టు, పలమనేరు

ఐదోసారి ఎన్నిక

సుబ్రహ్మణ్యంను సత్కరిస్తున్న ఉద్యోగ సంఘ నాయకులు

చిత్తూరు(జిల్లా పంచాయతీ): ప్రభుత్వ నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా సుబ్రహ్మణ్యం ఐదోసారి ఎన్నికయ్యారు. ఈ నెల 18న గుంటూరులోని ఆ సంఘ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన ఎన్నికల్లో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. సోమవారం చిత్తూరు నగరంలోని సంఘ జిల్లా కార్యాలయంలో ఆయన్ను పలువురు ఉద్యోగ సంఘం నాయకులు, ఉద్యోగులు సత్కరించి, అభినందించారు.

EENADU Classifieds

FINANCIAL SERVICES

ఆంధ్రప్రదేశ్‌లో Govt. ఉద్యోగస్తులకు, రిటైర్డ్ పెన్షనర్లకు సులభవాయిదా లేదా నెలవారీ వడ్డీ పద్ధతిలో పర్సనల్ లోన్స్. అయోధ్య కోఆపరేటివ్ సొసైటీ ✆7386201191

HEALTH & CARE

PAEDIATRIC

శ్రీవిష్ణు చిన్నపిల్లల హాస్పిటల్: డా॥ కె.కీర్తన (M.D., Pediatrics, SVMC & Ex. Senior Resident RUIA, Fellow in Neonatology) పుట్టిన బిడ్డలు & చిన్నపిల్లల వైద్యనిపుణులు, 24X7 ఎమర్జెన్సీ కేసులు చూడబడును. మనోహరి హాస్పిటల్ ప్రక్కన, రెడ్డి & రెడ్డి కాలనీ, తిరుపతి ✆ 63035 53359.

TO LET

Flat 444, 2BHK Aaditri Empress Gated Community Apartment, Near Narayanadri Hospital, Tirupati ✆ +91 85000 22255, +91 91770 00456.

JOBS

క్రాంతి రోడ్ ట్రాన్స్‌పోర్ట్ తిరుపతి ఆటోనగర్ బ్రాంచ్ ఆఫీస్ నందు గుమస్తాలుగా పనిచేయుటకు 10th ఆపై చదివిన వారు మరియు ట్రాన్స్‌పోర్ట్ రంగంలో అనుభవం కలిగిన అభ్యర్థులు సంప్రదించగలరు PH: 90745 89999.

సివిల్ కాంట్రాక్టర్ వద్ద పనిచేయుటకు అనుభవం కలిగిన వ్యక్తి (Male) కావలెను. ఆకర్షణీయ జీతం కలదు. తిరుపతి ✆ 9963970999

ఒక ప్రముఖ హోటల్ నందు పనిచేయుటకు, మేనేజర్, సర్వీస్ బాయ్స్ కావలెను. ఆశించిన జీతము మరియు వసతి కల్పించబడును. Cont: 94938 90767.

ప్రముఖ కంపెనీలలో పనిచేయుటకు సెక్యూరిటీ సూపర్‌వైజర్స్, గార్డ్స్ & హౌస్‌కీపింగ్ మ్యాన్‌పవర్ కావలెను. అకామిడేషన్, PF, ESI కలదు. మదనపల్లె, చిత్తూరు, తిరుపతి. Cell: 99087 62620, 91007 53057, 91006 86805.

Exp. నర్సులు/ ఆయాలు/ వార్డ్ బాయ్స్ కావలెను. జీతం: Rs: 20,000/- నుండి 25,000/- వరకు. కూకట్‌పల్లిలో Hyd ✆ 6302532832, 8019117633.

Wanted Staff Nurses Anesthesia Technicians, Ward Boys, Ayas, Good Salary, Free Accommodation. Sree Ramadevi Hospital, Tirupati ✆ 98496 77970

WANTED female hostel incharges qualification any Degree, Age limit: 25 to 45 years, Salary upto: 15000/-. working location: Master Minds College, Tirupati. Contact: 89781 80843.

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసి ప్రకటనకర్తను బ్లాక్-లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

THE EENADU WAY CLASSIFIEDS
B/W 5 లైన్ల ప్రకటన రూ. 500/-
Colour 5 లైన్ల ప్రకటన రూ. 600/- మాత్రమే
తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో అన్ని రకాల బిజినెస్ వ్యవహారాలు
వివరాలకు...
80085 13290

మీ చిన్నారులకు పుట్టిన రోజు శుభాకాంక్షలు ఈనాడు ద్వారా తెలపండి

B/W: రూ. 600
Colour: రూ. 800
ప్రకటనలపై 5% GST వర్తించును

బాధితులకు న్యాయం చేయాల్సిందే: ఎస్పీ


ఎస్పీ తుషార్‌డూడికి సమస్య విన్నవిస్తున్న బాధితులు

చిత్తూరు (నేరవార్తలు): జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం జరిగిన పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్‌కు 23 ఫిర్యాదులు అందాయి. బాధితులు తమ సమస్యలు ఎస్పీకి ఫిర్యాదులు అందించగా ఆయన పరిశీలించి వారితో మాట్లాడారు. కుటుంబ సమస్యలు 3, వేధింపులు 3, భూ సమస్యలు 7, సైబర్ నేరం 1, నగదు సమస్యలు 4, ఆస్తి గొడవలు 5 చొప్పున 23 ఫిర్యాదులు అందాయి. ఏఎస్పీ రాజశేఖర్‌రాజు పాల్గొన్నారు.

మహనీయుడు వేమన


వేమన చిత్రపటానికి నివాళులర్పిస్తున్న ఎస్పీ తుషార్‌డూడి

చిత్తూరు(నేరవార్తలు), న్యూస్‌టుడే: జిల్లా ఏఆర్ కార్యాలయంలో సోమవారం యోగి వేమన జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. వేమన చిత్రపటానికి ఎస్పీ తుషార్‌డూడి, ఏఎస్పీ రాజశేఖర్‌రాజు, ఏఆర్ ఏఎస్పీ దేవదాసులు, అధికారులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఎస్పీ మాట్లాడుతూ వేమన తెలుగు సాహితీ, సామాజిక చరిత్రలో తనదైన ముద్ర వేసిన మహనీయుడన్నారు. అందరికీ అర్థమయ్యే భాషలో పద్యాలు రాసి మహాకవిగా నిలిచార న్నారు. ఆయన జయంతిని రాష్ట్ర వేడుకగా నిర్వహించడం భావి తరాలకు స్ఫూర్తిదాయకమన్నారు. అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

నాణ్యమైన పరిష్కారం చూపాలి: కలెక్టర్

113 వినతుల అందజేత

▸ అర్జీదారుతో మాట్లాడుతున్న కలెక్టర్ సుమిత్‌కుమార్

▸ పలమనేరు మండలం పి.వడ్డూరు గ్రామస్థులు

చిత్తూరు కలెక్టరేట్, న్యూస్‌టుడే: ప్రజల అర్జీలను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి నాణ్యమైన పరిష్కారం చూపాలని కలెక్టర్ సుమిత్‌కుమార్ సంబంధిత అధికారుల్ని ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన పీజీఆర్ఎస్‌లో వివిధ సమస్యలపై 113 వినతులు అందాయి. శిక్షణ కలెక్టర్ నరేంద్రకుమార్, డీఆర్వో మోహన్‌కుమార్, ఆర్డీవో శ్రీనివాసులు, ఇతర అధికారులు ఉన్నారు. ■ డప్పు కళాకారులకు గుర్తింపు కార్డులు, పింఛన్లు, సాగు భూములు మంజూరు చేయాలని కళాకారులు డప్పు వాయిస్తూ నిరసన తెలిపారు. ■ రైతులు సాగుచేస్తున్న భూములకు పట్టాలు ఇవ్వాలని, ఉపాధి హామీ పథకంలో నూతన చట్టాలు రద్దుచేయాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేసింది. ■ శ్మశానవాటికకు భూమిని కేటాయించాలని పలమనేరు మండలం కుర్మాయిపోస్టు పి.వడ్డూరు బీసీ కాలనీవాసులు విన్నవించారు. ఇప్పుడున్న శ్మశాన భూమిలో కొందరు బోరు వేసుకుని ఆక్రమించారని ఆరోపించారు.

పింఛను మంజూరు చేయండి..

వైకల్యం 90 శాతం ఉన్న తన కుమారుడు పార్థీవ్‌కు పింఛను మంజూరు చేయాలని పెనుమూరు మండలం గంగుపల్లికి చెందిన ఓ మహిళ విన్నవించారు. పుట్టినప్పటి నుంచి శరీరం సహకరించడం లేదని వాపోయారు. వైద్య ఖర్చులు అధికమవుతున్నాయని, అధికారులు స్పందించి పింఛను మంజూరు చేయాలని విన్నవించారు.

చిత్తూరు

●చిత్తూరు ● పూతలపట్టు ●గంగాధరనెల్లూరు ●నగరి

కాలమానిని ఆవిష్కరణ

కాలమానిని ప్రతులు చూపుతున్న కలెక్టర్ సుమిత్‌కుమార్

చిత్తూరు(క్రీడలు): ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం చిత్తూరు నగర శాఖ కాలమానిని కలెక్టర్ సుమిత్‌కుమార్ సోమవారం ఆవిష్కరించారు. రాష్ట్ర అధ్యక్షుడు వినాయకం, సులోచన, మురళి, మహేష్, దేవరాజులు, ప్రసన్నకుమారి పాల్గొన్నారు. స్వర్ణ గ్రామం-స్వర్ణ వార్డు శాఖ కాలమానిని కలెక్టర్ ఆవిష్కరించారు. డీఎల్‌డీవో రవికుమార్ పాల్గొన్నారు. ఈ నెల 19 నుంచి 31 వరకు 697 గ్రామాల్లో జరగనున్న పశు ఆరోగ్య శిబిరాల పోస్టర్లను సైతం ఆయన ఆవిష్కరించారు.

ఈ-పంట నమోదు చేసుకోండి

నగరి, న్యూస్‌టుడే: ఈ-పంట నమోదు చేసుకోవడం ద్వారా ప్రభుత్వం నుంచి రైతులకు అందాల్సిన పథకాల వర్తింపు సులభతరమవుతుందని ఏడీఏ కవిత పేర్కొన్నారు. రైతులకు ఈ-పంట నమోదుపై గ్రామాల్లో సోమవారం అవగాహన కల్పించారు. ఏవో రాఘవేంద్ర పాల్గొన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా..

(10 AM TO 1 PM)
చిత్తూరు నగరం: 80085 74598
నగరి: 9866112017
గంగాధరనెల్లూరు: 80085 74605
పూతలపట్టు: 9505557466

న్యూస్‌టుడే, పుత్తూరు: సమస్య: ఆర్‌అండ్‌బీ కార్యాలయం వద్ద ఉన్న మురుగునీటి కాలువలో వ్యర్థాలు పేరుకుపోయి దుర్వాసన వస్తోంది. -మదన్, స్థానికులు

సమాధానం: పారిశుద్ధ్య కార్మికులచే కాలువ శుభ్రం చేయిస్తాం. -మోహనకృష్ణ, శానిటరీ ఇన్‌స్పెక్టర్, పురపాలిక

న్యూస్‌టుడే, తవణంపల్లె: సమస్య: ఐరాలక్రాస్‌లో గృహాల వద్ద వీధుల్లో కలుపు మొక్కలు పెరిగి అపరిశుభ్రంగా మారింది. -స్థానికులు

సమాధానం: పంచాయతీ అధికారులతో మాట్లాడి కలుపు మొక్కలు తొలగించి సీసీరోడ్లు నిర్మిస్తాం. -హరి ప్రసాద్‌రెడ్డి, ఎంపీడీవో

తొలగిన దుమ్ము.. ధూళి

స్పందనకు వందనం

స్థానిక నీవానది వంతెనపైన పడే వర్షపు నీరు పోవడానికి ఏర్పాటు చేసిన రంధ్రాలపై పేరుకున్న దుమ్ము సమస్యపై పంచాయతీ కార్యదర్శి శివయ్య స్పందించారు. పారిశుద్ధ్య కార్మికులచే మట్టి తొలగింపజేశారు. -న్యూస్‌టుడే, గంగాధరనెల్లూరు

చెత్త తరలింపు: స్థానిక నారాయణవనం రోడ్డులో చెత్త సమస్యపై ప్రచురితమైన వార్తపై కమిషనర్ నాగేశ్వరరావు స్పందించారు. శానిటరీ ఇన్‌స్పెక్టర్ మోహనకృష్ణను ఆదేశించి పారిశుద్ధ్య విభాగ సిబ్బందిచే దాన్ని తొలగింపజేశారు. ❖ **మొక్కల ఏరివేత..:** పట్టణంలోని పై వంతెనపై రావి మొక్కలు పెరుగుతున్న సమస్యపై స్పందించిన మున్సిపల్ కమిషనర్ నాగేశ్వరరావు, శానిటరీ ఇన్‌స్పెక్టర్ మోహనకృష్ణ పారిశుద్ధ్య సిబ్బందిచే వాటిని తొలగింపజేశారు. -న్యూస్‌టుడే, పుత్తూరు

పేదల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ

మహిళకు చెక్కు అందజేస్తున్న ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్

నగరి, న్యూస్‌టుడే: పేదల ఆరోగ్యంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ పేర్కొన్నారు. స్థానిక తెదేపా కార్యాలయంలో లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులను సోమవారం ఆయన అందజేసి మాట్లాడారు. నగరి పట్టణ, నిండ్ర, నగరి గ్రామీణ మండల పరిధిలో 31 మందికి రూ.22,17,894లు అందజేశామని చెప్పారు. పార్టీ మండల అధ్యక్షుడు జవహర్ రెడ్డి, కార్యదర్శి వేణు, నిండ్ర ఎంపీపీ భాస్కర్‌రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.

ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు

అర్జీదారుతో మాట్లాడుతున్న అధికారులు

చిత్తూరు నగరం, న్యూస్‌టుడే: ప్రజా సమస్యలపై అందే ఫిర్యాదుల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని నగరపాలక సంస్థ అధికారులు సూచించారు. స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అధికారులు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఇంజినీరింగ్ 2, ప్రజారోగ్యం 2, టిడ్కో 2, పింఛను ఒకటి చొప్పున మొత్తం ఏడు వినతులు అందాయి. అధికారులు లోకేష్, నాగేంద్ర, గోపాలకృష్ణవర్మ పాల్గొన్నారు.

విసిగివేసారిపోతున్నాం

బాధలు ఆలకించండి ● మండలాల్లో స్పందించట్లేదు ● అర్జీదారుల కన్నీటి వేదన

న్యూస్‌టుడే, చిత్తూరు(మిట్టూరు), కలెక్టరేట్

సమస్యల పరిష్కారానికి కొన్నేళ్లుగా తిరుగుతున్నాం.. మండల అధికారులకు వినతిపత్రాలు సమర్పిస్తున్నాం.. పరిష్కారం చూపే నాథుడే లేరు.. చేసేదేమీలేక విసిగివేసారి, ఎంతో శ్రమకోర్చి కలెక్టరేట్‌కు వచ్చామని పలువురు అర్జీదారులు కన్నీటిపర్యంతమయ్యారు.. తమ బాధలు ఆలకించి న్యాయం చేయాలని విన్నవించారు.

ఆక్రమించేందుకు ప్రయత్నం

45.వెంకటాపురం గ్రామస్థులు

కొన్నేళ్లుగా తమ ఆధీనంలో ఉన్న భూములను ఆక్రమించేందుకు ఓ వ్యక్తి ప్రయత్నిస్తున్నాడని చిత్తూరు గ్రామీణ మండలం 45.వెంకటాపురం(దిగువ కండ్రిగ)గ్రామస్థులు చంద్రశేఖర్, వేణుగోపాల్‌నాయుడు, వెంకటేష్ తదితరులు అధికారులకు ఫిర్యాదు చేశారు. గ్రామం చుట్టూ తమకు రెండు, మూడు సెంట్లు చొప్పున భూములు ఉన్నాయన్నారు. ఇటీవల తమ గ్రామంలో భూములు కొనుగోలు చేసిన చిత్తూరుకు చెందిన ఓ వ్యక్తి ఎలాంటి సర్వే చేపట్టక తమ భూములను సైతం ఆక్రమించాడన్నారు. అంతేకాకా ఫెన్సింగ్(కంచె) వేయడానికి ప్రయత్నిస్తున్నాడని వాపోయారు. తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు.

పట్టాలిచ్చారు.. భూములు చూపాలి..!

కార్వేటినగరం మండలం సురేంద్రనగరం ఎస్సీ కాలనీకి చెందిన 56 కుటుంబాలకు 1984లో వ్యవసాయ భూములు పంపిణీ చేసి డీకేటీ పట్టాలిచ్చారని, ఇప్పటి వరకు భూములు చూపనేలేదని ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి, పర్యావరణ చైతన్య వేదిక అధ్యక్షుడు పుత్తూరు గురవయ్య అధికారులకు విన్నవించారు. డీకేటీ పట్టా లబ్ధిదారులు కూలి పనులకెళ్తున్నారన్నారు. ఎస్సీలకు కేటాయించిన భూమిని గుర్తించి హద్దులు చూపాలని వేడుకున్నారు.

పాతవెంకటాపురం గ్రామస్థులు

గుట్ట పోరంబోకు భూమి కాపాడండి..

గ్రామ పరిధిలోని 14.72 ఎకరాల గుట్ట పోరంబోకు భూమి ఆక్రమణకు గురవకుండా కాపాడాలంటూ గంగాధరనెల్లూరు మండలం పాత వెంకటాపురం గ్రామస్థులు విన్నవించారు. పాత వెంకటాపురం గ్రామస్థులు 1978లో ఇందిరమ్మ పథకంలో ఇళ్ల నిర్మాణాలకు భూమి కేటాయించారన్నారు. అక్కడ గ్రామ దేవతను ప్రతిష్ఠించి పూజలు చేస్తున్నామన్నారు. సదరు సర్వే నంబరులోని భూమిలో దేవాలయం నిర్మాణానికి ప్రయత్నిస్తే అదే గ్రామానికి చెందిన కొందరు అడ్డుకుంటున్నారని వాపోయారు. న్యాయం చేయాలని విన్నవించారు.

ఇతరుల పేరిట నమోదు..

పూర్వీకుల నుంచి సంక్రమించిన 10 సెంట్ల భూమిని గ్రామానికి చెందిన ఓ వ్యక్తి అక్రమంగా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్నారని చిత్తూరు గ్రామీణ మండలం 45.వెంకటాపురం వాసి రాజేశ్వరి వాపోయారు. ప్రస్తుతం ఈ భూమి తమ ఆధీనంలో ఉందన్నారు. తనకు న్యాయం చేయాలని అధికారులకు విన్నవించారు.

పింఛను ఇప్పించండయ్యా..

తీవ్ర అనారోగ్యంతో మంచానికే పరిమితమైన కుమారుడు జశ్వంత్‌కు పింఛను ఇప్పించాలని గంగవరం మండలం కీలపట్ల వాసి మూర్తి వేడుకున్నారు. అతడు బ్రెయిన్, గుండె జబ్బుతో బాధపడుతున్నాడని, సదరం ధ్రువపత్రం జారీ చేసి పింఛను ఇవ్వాలని కోరారు.

మాట్లాడుతున్న ఏఆర్ ఏఎస్పీ దేవదాసు

పోలీసు శాఖకు వెన్నెముక ఏఆర్

చిత్తూరు(నేరవార్తలు), న్యూస్‌టుడే: పోలీసుశాఖకు ఏఆర్ విభాగం వెన్నెముకని, నిత్యం అప్రమత్తంగా ఉండి విధులు పకడ్బందీగా నిర్వహించాలని ఏఆర్ ఏఎస్పీ దేవదాసు కోరారు. స్థానిక ఏఆర్ పరేడ్ మైదానంలో సోమవారం ఏఆర్ విభాగం వార్షిక మొబిలైజేషన్ పారంభమైంది. ఆయన మాట్లాడుతూ కేటాయించిన విధులు క్రమశిక్షణతో నిర్వహించాలని, ఈ మొబిలైజేషన్ 15 రోజులు ఉంటుందని, పరేడ్, సెక్యూరిటీ విధులు, ఆయుధాల వినియోగంపై శిక్షణ, బందోబస్తు, ఇతర విధులపై శిక్షణ ఉంటుందన్నారు. ఏఆర్ డీఎస్పీ మహబూబ్‌బాషా, ఆర్ఐలు సుధాకర్, చంద్రశేఖర్, వీరేశ్, ఆర్ఎస్సైలు, సెక్యూరిటీ, గన్ మెన్, డాగ్ స్క్వాడ్, బ్యాండ్ విభాగ సిబ్బంది పాల్గొన్నారు.

IN THE COURT OF THE IV ADDL. JUNIOR CIVIL JUDGE,CHITTOOR
E.A.NO. 7 OF 2025 in
E.P.NO. 85 OF 2024
O.S. No. 605 of 2023

Between
M. Chandra Sekhar Reddy ...DHr
And
M. Munirathnam Nayanivaru @ Munirathnam (died) and Others... J.Dr

NOTICE TO PROPOSED PARTIES NO. 2 & 3

To
1. M. Chandra S/o Late M. Munirathnam Nayanivaru @ Munirathnam r/a D. No. 295, street 200.
2. M.Mohan S/o Late M. Munirathnam Nayanivaru @ Munirathnam c/o Danunjaya D. No. 1-52,street 400. Both are r/a Gangasagaram, Chittoor Town.
Sirs

Please take notice that in the above matter you are hereby directed to appear before this Hon'ble court on **23-01-2026 at 10-30 A.M** for filing your objections if any, either in person or through an Advocate, failing which the matter will be decided in your absence.

Sd/- **E.SHANMUGAM**
Advocate,Chittoor
Place: Chittoor,Date:19-01-2026

డల్లాస్‌లో ఎన్టీఆర్ వర్ధంతిలో తెదేపా ఎన్నారై ఫోరం నాయకులు

తెలుగుజాతి ఖ్యాతిని దశదిశలా చాటిన ఎన్టీఆర్

పుత్తూరు, న్యూస్‌టుడే: తెలుగుజాతి పౌరుషాన్ని దశదిశలా చాటిన యుగపురుషుడు దివంగత సీఎం ఎన్టీఆర్ అని టీఎన్‌టీయూసీ జిల్లా నాయకులు రావిళ్ల మాధవనాయుడు పేర్కొన్నారు. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం డల్లాస్‌లోని ఇర్వింగ్‌లో మైత్రీస్ ఇండియన్ హోటల్‌లో ఎన్టీఆర్ 30వ వర్ధంతిని తెదేపా ఎన్నారై ఫోరంతో కలిసి ఘనంగా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చి పేదల సంక్షేమానికి ఎన్నో కార్యక్రమాలు అమలు చేసిన ఘనత ఎన్టీఆర్‌కే దక్కుతుందన్నారు. ఆయన అడుగుజాడల్లో సీఎం చంద్రబాబు నడుస్తూ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలుచేస్తున్నారన్నారు. తెదేపా ఎన్నారై ఫోరం నాయకులు శ్రీనివాసులు, చిరంజీవి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

విరాళం అందజేస్తున్న వాసుబాబు కుటుంబ సభ్యులు

నిత్యాన్నదాన పథకానికి విరాళం

కాణిపాకం, న్యూస్‌టుడే: శ్రీ వరసిద్ధి వినాయకస్వామి నిత్యాన్నదాన పథకానికి తెలంగాణ రాష్ట్రం నల్గొండ వాస్తవ్యులు సి.వాసుబాబు రూ.లక్ష మొత్తాన్ని ఆలయ సూపరింటెండెంట్ కోదండపాణి, ఇన్‌స్పెక్టర్ బాలాజీనాయుడుకు సోమవారం అందజేశారు. దాత, కుటుంబ సభ్యులకు స్వామివారి దర్శనం కల్పించి, తీర్థప్రసాదాలు అందించారు. పండితులు వేదాశీర్వచనం చేశారు.

సమస్యలు అధికారులకు నివేదిస్తాం

చిత్తూరు కలెక్టరేట్, న్యూస్‌టుడే: ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా భాజపా పనిచేస్తుందని పార్టీ నాయకులు తెలిపారు. కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన పీజీఆర్ఎస్‌లో భాగంగా ప్రజల సమస్యలు తెలుసుకుని, వాటికి కలెక్టర్ సుమిత్‌కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు, రవికుమార్, సత్య, చిట్టిబాబు తదితరులు ఉన్నారు.

తప్పులు సరిదిద్దుకోవడానికి అవకాశం

పాలసముద్రం, న్యూస్‌టుడే: క్యూఆర్ కోడ్ ఉన్న పట్టాదారు పాసుపుస్తకాలతో రైతులకు బహుళ ప్రయోజనాలు ఉన్నాయని నగరి ఆర్డీవో అనుపమ పేర్కొన్నారు. పుస్తకాల్లో తప్పులు సరిదిద్దుకోవడానికి ప్రభుత్వం ఈ నెల 21 వరకు అవకాశం కల్పించిందని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సోమవారం బాలకృష్ణాపురం పంచాయతీ పరిధిలోని రైతులకు అవగాహన సదస్సు నిర్వహించి పాసుపుస్తకాలు అందజేశారు. తహసీల్దార్ గురప్ప, డీటీ రిషి వర్మ, ఆర్ఐ దేవి, వీఆర్వోలు శ్రీనివాసులు, మంజు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

పాసుపుస్తకాల్లో తప్పులు పరిశీలిస్తున్న ఆర్డీవో అనుపమ

రెండు వారాలకే మళ్లీ ఇలా..

గతేడాది కురిసిన వర్షాలకు పెనుమూరు-నేండ్రగుంట మార్గంలో చాలావరకు రోడ్డు గుంతలమయంగా మారింది. ఈ నేపథ్యంలో ర.భ. శాఖ అధికారులు స్పందించి ఈ నెల మొదటి వారంలో గుంతలకు తారు మిశ్రమం వేసి మరమ్మతులు చేశారు. అయితే నాణ్యతలో డొల్లతనం బయట పడింది. గుంతలు పూడ్చిన రెండు వారాలకే మళ్లీ లోతైన గుంతలు బయటపడ్డాయంటే గుత్తేదారు పనులు ఎంత నాణ్యతతో చేపట్టారనేది అర్థమవుతోంది. అధికారుల పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. ఉన్నతాధికారులు పరిశీలించి పనులు నాణ్యంగా చేపట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు. **-న్యూస్‌టుడే, పెనుమూరు**

ఆగండి.. ఇక్కడో బావి ఉంది..!

చిత్తూరు నగర పరిధి 12వ డివిజన్ చిత్తూరు-తాళంబేడు రహదారిలో కన్నికాపురం సమీప ఐవోసీఎల్ పైపులైన్ ప్లాంట్ వద్ద ఓ బావి వాహన చోదకులకు ప్రమాదకరంగా మారింది. ఈ రహదారిలో నిత్యం లారీలు, ట్రాక్టర్లతో పాటు పాఠశాలల బస్సులు రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ రహదారికి అనుకుని బావి ఉందనే విషయం దగ్గరకు వెళ్లే వరకు ఎవరికీ తెలియదు. పొరపాటున ఆదమరిచారో ప్రమాదమే. బావి ఉన్నట్లు హెచ్చరిక బోర్డు, రక్షణ గోడ కనీసం అక్కడ లేవు. ఆర్ అండ్‌బీ అధికారులు ఈ బావి వద్ద రక్షణ గోడ నిర్మించాలని ప్రజలు, వాహనదారులు కోరుతున్నారు.
-న్యూస్‌టుడే, చిత్తూరు(మిట్టూరు)

తక్షణ సాయంతో ప్రాణదానం

మాట్లాడుతున్న ఎంవీఐ చంద్రశేఖర్, పక్కన డీఎస్పీ రవికుమార్

పుత్తూరు, న్యూస్‌టుడే: రోడ్డు ప్రమాదాల సమయంలో బాధితులకు తక్షణ సహాయం అందిస్తే ఎన్నో ప్రాణాలను కాపాడవచ్చని డీఎస్పీ రవికుమార్ పేర్కొన్నారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా సోమవారం స్థానిక ఎంవీఐ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో శిరస్త్రాణాలు ధరించి ద్విచక్ర వాహనాల ర్యాలీ పట్టణంలో నిర్వహించారు. డీఎస్పీ మాట్లాడుతూ తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడి వినూత్న ఆలోచనతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం అభినందనీయమని, తద్వారా అవగాహన పెరిగి శిరస్త్రాణాలు ధరించేవారి సంఖ్య పెరిగిందన్నారు. ఎంవీఐ చంద్రశేఖర్ మాట్లాడుతూ గుడ్ సమారిటన్ చట్ట ముఖ్య ఉద్దేశం రోడ్డు ప్రమాద బాధితులకు సాయం చేసేవారికి పోలీసు, న్యాయ సంబంధిత ఇబ్బంది లేకుండా రక్షణ కల్పించడమేనన్నారు. ప్రమాద సమయంలో 'గోల్డెన్ అవర్' ఉంటుందని, ప్రమాదం జరిగిన గంటలోగా బాధితులను ఆసుపత్రిలో చేర్పిస్తే వారి ప్రాణాలు కాపాడొచ్చని, సాయం చేసిన వారికి ప్రభుత్వం నగదు బహుమతి అందజేస్తోందన్నారు. అందరూ గుడ్ సమారిటన్‌లుగా మారి మానవత్వంతో ముందుకొచ్చి ప్రాణాలు కాపాడాలని పిలుపునిచ్చారు. అవగాహన కార్యక్రమంలో సీఐ శేఖర్‌రెడ్డి, స్థానికులు జయచంద్ర, సునీల్‌కుమార్, ఆటో యూనియన్ నాయకుడు ఖాసింబాషా, రవాణా, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

IN THE COURT OF THE ADDL., CIVIL JUDGE, (SENIOR DIVISION) OF CHITTOOR
I.P.No.43 OF 2025

Between:
T. HariBabu S/o T. Munirathnam, Hindu aged about 46 years, residing at 4-12, NTR Colony, Penumuru, Penumur Mandal,ChittoorDist ...Petitioner
And:
Reddappa and 34 others ....Respondents

NOTICE TO THE RESPONDENTS 1 TO 35 AND GENERAL NOTICE TO PUBLIC

1.Reddappa, S/o Chinnabba, R/a Kanikapuram Village, Gudyanampalli (P) Penumur Mandal, ChittoorDist
2. Madhu S/o Kesavulu Reddy, R/a Kanikapuram Village,Gudyanampalli (P) Penumur Mandal, Chittoor Dist.
3.Daya Reddy S/o Sri Ramula Reddy, R/a Kanikapuram Village, Gudyanampalli (P) Penumur Mandal,Chittoor Dist.
4. Radha W/o k. Krishnaiah,R/a Kanikapuram Village, Gudyanampalli (P) PenumurMandal, Chittoor Dist.
5. Chinabba S/o Venkataiah, R/a Kanikapuram Village, Gudyanampalli (P) PenumurMandal, Chittoor Dist.
6. Kanthamma, W/o Kesavulu Reddy R/a Kanikapuram Village,Gudyanampalli (P) Penumur Mandal,Chittoor Dist.
7.Mani, S/o Gopal,R/a Kanikapuram Village,Gudyanampalli (P) PenumurMandal, Chittoor Dist.
8.Subba, S/o BellamMandadi,R/a Kanikapuram Village, Gudyanampalli (P) PenumurMandal, Chittoor Dist.
9.Govindha Reddy S/o Narasaiah, R/a Kanikapuram Village, Gudyanampalli (P) PenumurMandal, Chittoor Dist.
10.Vishwanatham, S/o Krishna Reddy, R/a Kanikapuram Village, Gudyanampalli (P)Penumur Mandal, Chittoor Dist.
11.Munirathnam S/o Periswamy,R/a Kanikapuram Village, Gudyanampalli (P) PenumurMandal, Chittoor Dist.
12. Munirathnam S/o Ranga Reddy, R/a Kanikapuram Village,Gudyanampalli (P) Penumur Mandal, Chittoor Dist.
13. Madhavi, S/o, NarendharR/a Lingamapalli Village PakalaMandal Tirupathi District
14. Venkatesh S/o Shankar ReddyR/a Guntipalli Village, Gudyanampalli (P) Penumuru Mandal Chittoor Dist
15.Kalyan, S/o Ram Singh,R/a Opp. Penumur Bus station, Penumur, PenumurMandalChittoorDist,
16. Janaki S/o Likka Reddy, R/a Govt Hospital Road, Pakala Road, Penumur Town, penumur Mandal Chitoor Dist,
17.Viswanadhan, S/o Chengagappa, R/a Balija Veedhi Penumur,Penumur mandal,Chittoor Dist.
18.Niranjan Reddy, S/o Nagarjuna Reddy,R/a Chaitanya Electrical, Main Road, near Sapthagiri Grammeena Bank, Penumur, PenumurMandal, Chittoor Dist.
19. Shankar Naidu S/o Munaswamy Naidu,R/a Penumur Police Station, penumur, PenumurMandal, Chittoor Dist.
20.Narayanaswamy S/o Ramdas, R/a Vinayaka Nagar, Penumur Town, Penumur Mandal ,Chittoor Dist.
21.Venkatesh, S/o Gopal R/a , Balija veedhi, Penumur, Penumur Mandal, ChittoorDist
22. Suguna, W/o Thulasi, R/a Opposite to Penumur Bus stand, Penumur Mandal,Chittor Dist.
23. Hemasundar S/o Doraswamy Naidu,R/a Mittur Village, PenumurMandal, ChittoorDist
24. Prakash Naidu S/o Muthayala Naidu, R/a Kamma Veedhi, Penumur Town, Penumur Mandal, Chittoo rDist
25. Mohan S/o Nanda GopalChettyR/a ,MajidVeedhi, Penumur Town, PenumurMandal, ChittoorDist
26.Venkatesh S/o Krishnaiah,R/a Near check post, Penumur Town, PenumurMandal, Chittoor Dist.
27.Govindhu, S/o Venkatamuni, R/a Near check post, Penumur Town, PenumurMandal, Chittoor Dist.
28. Subba, S/o Ramaiah, R/a Godugumani Palli Village, GudynamPalli Post, PenumurMandal, Chittoor Dist.
29.Dorarajulu S/o Doraswamy,R/a Atlavaripalli Village, Penumurmandal, Chitoor Dist.
30.Ramesh S/o Reddappa,R/a Atlavaripalli Village, PenumurMandal, Chitoor Dist.
31.Chakravathi, S/o Doraswamy,R/a Atlavaripalli Village,Penumurmandal, Chitoor Dist.
32 Chandhu, S/o Gajendra,R/a Atlavaripalli Village, Penumur mandal, Chitoor Dist.
33.Deva, S/o ArjunR/a Yeddulavaripalli Village, Penumur Mandal, Chittoor Dist.
34.Nagaraju Mandadi, S/o Chengaiah Mandadi,R/a Gunti Palli Village, Gudyanampalli (P) Penumur Mandal, Chittoor Dist.
35.Siva Sankar, S/o Govinda,R/a B.C.Colony, Penumur Mandal, Chittoor Dist.
Sir/Madam,

Please take notice that the petitioner has filed above IP against you to declare him as an Insolvent.The said IP is posted to **04.2.2026** for your appearance. Hence, the general public and No.s 1 to 35 of you please be present on the said date before the said court on **04.02.2026 at 10.30 A.M,** either in person or an Advocate and file your objection if any, failing which the matter will be decided in your absence as ex-party.

Hearing Date : 04-02-2026

Place : Chittoor
Date: 18.01.2026
Sd/- **L.MOHAN BABU,**
Advocate for petitioner

బంగారుపాళ్యంలో 'ధైర్య- స్పర్శ' ఫ్లెక్సీ

బంగారుపాళ్యం, న్యూస్‌టుడే: బహిరంగ ప్రదేశాల్లో మత్తుపదార్థాలు, మద్యం తాగడం, జూదం ఆడటం చట్టరీత్యా నేరమని సీఐ శ్రీనివాసులు తెలిపారు. బంగారుపాళ్యం పరిసరాల్లోని మారుమూల ప్రదేశాల్లో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు అనువైన స్థలాలు గుర్తించి, అక్కడి పొదలు, చెట్లు తొలగించామన్నారు. మార్కెట్ యార్డు వెనక స్థలంలో చెట్లు తొలగించి ఎస్పీ ఆదేశానుసారం ధైర్య-స్పర్శ ఫ్లెక్సీ ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో ఎస్సై ప్రసాద్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

సత్వరమే విద్యుత్తు సమస్యలకు పరిష్కారం

చిత్తూరు(మిట్టూరు), న్యూస్‌టుడే: 'డయల్ యువర్ ఎస్ఈ'కు రెండు వినతులు అందాయని విద్యుత్తు శాఖ ఎస్ఈ ఇస్మాయిల్ అహ్మద్ పేర్కొన్నారు. నాణ్యమైన విద్యుత్తు సరఫరా, సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఎస్ఈ కార్యాలయంలో సోమవారం ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహించారు. లో ఓల్టేజీ, లైన్ల మార్పునకు వినియోగదారులు విన్నవించారని చెప్పారు. సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఇంజినీర్లను ఆదేశించామన్నారు. కార్యాలయ ప్రోగ్రామ్ అధికారి రెడ్డెప్ప, అధికారులు పాల్గొన్నారు.

విద్యార్థులతో రచయితలు, ఉపాధ్యాయులు

వేమన పద్యాలు నిత్యజీవిత సత్యాలు

చిత్తూరు(క్రీడలు), న్యూస్‌టుడే: యోగి వేమన పద్యాలు.. నిత్యజీవిత సత్యాలని, సమాజంలో వేదంలా నిత్యం మార్మోగుతూ ఉంటాయని రచయితలు పేర్కొన్నారు. వేమన జయంతిని సోమవారం చిత్తూరు జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో డీఈవో కార్యాలయం పక్కనున్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిపారు. వక్తలు మాట్లాడుతూ వేమన పద్యాలను చక్కగా ఆలపించిన విద్యార్థులకు పద్యాలు, లెక్కల పుస్తకాల్ని, స్టేషనరీ బాక్సులు బహుమతులుగా అందజేశారు. ప్రముఖులు కట్టమంచి బాలకృష్ణారెడ్డి, సహదేవనాయుడు, అరుణకుమారి, కేశవులునాయుడు, పాపయ్య, రమేష్, మురళి పాల్గొన్నారు.

మహిళా సభ్యుల సేవా కార్యక్రమం.. చిత్తూరు(సంతపేట): సత్యసాయి సేవా సమితి మాస మహిళా దినోత్సవంలో భాగంగా సోమవారం ప్రభుత్వాసుపత్రిలో గర్భిణులు, బాలింతలు, శిశువులకు దుస్తులు పంపిణీ చేశారు. వివిధ ప్రాంతాల్లోని దీననారాయణులకు దుస్తులు, దుప్పట్లు వితరణ చేశారు.

రోడ్డు ప్రమాదాల నియంత్రణే లక్ష్యం.. పుత్తూరు: రోడ్డు ప్రమాదాల నియంత్రణే లక్ష్యమని ఎస్సై అశోక్ పేర్కొన్నారు. బైపాస్ రోడ్డు, అటవీశాఖ చెక్‌పోస్టు వద్ద సోమవారం డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేశామన్నారు. సిబ్బంది పాల్గొన్నారు.

చక్రపాణిరెడ్డి జన్మదిన వేడుకలు.. నిండ్ర: శ్రీశైలం ఆలయ మాజీ ఛైర్మన్ చక్రపాణిరెడ్డి జన్మదినం సందర్భంగా ఆయన అభిమానులు, యువకులు ఎంపీడీవో కార్యాలయం ఎదుట సోమవారం కేకు కోసి పంచారు. ఆయన సోదరుడు, ఎంపీపీ భాస్కర్‌రెడ్డితో కలిసి కొప్పేడులోని ప్రసన్న వినాయక స్వామి ఆలయంలో పూజలు చేశారు. తెదేపా నాయకులు నాగభూషణం రాజు, మురళీనాయుడు, మనోహర్ నాయుడు, శివయ్య, బాలకృష్ణమరాజు పాల్గొన్నారు.

శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి.. విజయపురం: పాడిరైతులు ఈ నెల 19 నుంచి 31 వరకు మండలంలోని అన్ని గ్రామాల్లో పశు వైద్యశిబిరం నిర్వహిస్తామని రైతులు సద్వినియోగం చేసుకోవాలని మండల పశు వైద్యాధికారి శివమూర్తి రైతులను కోరారు. సోమవారం కళియంబాకం, మిట్టకండ్రిగ గ్రామాల్లో శిబిరం నిర్వహించి 166 పశువులకు మందులు అందజేశారు. సర్పంచి భాస్కర్‌రెడ్డి, గుణశేఖర్‌రెడ్డి, పశువైద్య సహాయకులు రఘు, ధనవేలు, మనోజ్, అరుణ్‌కుమార్, చిరంజీవి పాల్గొన్నారు.

డ్రగ్స్‌కు బానిసలు కావొద్దు.. పూతలపట్టు: విద్యార్థులు డ్రగ్స్‌కు బానిసలు కాకుండా ఆరోగ్యం కాపాడుకోవాలని సీఐ గోపి కోరారు. మత్తు పదార్థాల నివారణపై స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సోమవారం నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. ఏఎస్సై జ్యోతి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

కాలువ ఆక్రమణల పరిశీలన.. నగరి: కొమ్మికాలువ ఆక్రమణలు తొలగింపుపై కమిషనర్ బాలాజీ నాయక్ ఆధ్వర్యంలో సోమవారం పరిశీలించారు. అధికారులు కాలువ పరివాహక ప్రాంతాల్లో పరిశీలించారు. స్థానికులు ఆయనకు సమస్య విన్నవించగా సర్వే చేసి చర్యలు తీసుకుంటామని చెప్పారు.

బాలిక చదువుకు సాయం.. గంగాధరనెల్లూరు: ఎట్టేరి ఎస్సీ కాలనీకి చెందిన వ్యవసాయ కూలీ బాబు భార్య జాహ్నవి అనారోగ్యంతో ఇటీవల మృతి చెందడంతో ఆమె ఐదేళ్ల కుమార్తె చతుర్విని చూసి గ్రామస్థులు చలించిపోయారు. గ్రామానికి చెందిన దాత, పారిశ్రామికవేత్త గోవర్ధన్‌రెడ్డి స్పందించి రూ.56 వేల నగదు ఆ బాలిక పేరిట బ్యాంకులో డిపాజిట్ చేసి సోమవారం ఆమె కుటుంబీకులకు పత్రాలు అందజేశారు.

అమ్మఒడికి అనాథ వృద్ధుడు.. గుడిపాల: రాష్ట్ర సరిహద్దులో రాగిమానుపట్టెడ వద్ద మర్రిచెట్టు కింద వృద్ధుడు(70) ఉన్నాడని, స్థానికుల సమాచారంతో తాను వెళ్లి విచారించగా అతడు వివరాలు చెప్పలేని స్థితిలో ఉండటంతో అమ్మఒడి ఆశ్రమ నిర్వాహకులకు చెప్పామని ఎస్సై రామ్మోహన్ పేర్కొన్నారు. అతడిని స్టేషన్‌కు తెచ్చి నూతన వస్త్రాలు అందజేసి ఆశ్రమానికి పంపామని చెప్పారు.

పెరుమాళ్ కుంట సర్వే చేయాలని వినతి

కార్వేటినగరం, న్యూస్‌టుడే: ఈడిగపల్లిలో పెరుమాళ్ కుంటను సర్వే చేసి హద్దులు ఏర్పాటు చేయాలని గ్రామస్థులు.. తహసీల్దారు నాగరాజుకు సోమవారం వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ పెరుమాళ్ కుంటలో పాత సర్వే నంబరు 308-1, కొత్త సర్వే నంబరు ఎల్‌పీఎం-0లో 50సెంట్ల ప్రభుత్వ భూమి ఉందని, కొందరు దీన్ని కబ్జా చేశారన్నారు. ఈ స్థలాన్ని సర్వే చేసి గ్రామంలో ఆలయానికి కేటాయించాలన్నారు.

విద్యార్థులు ఉన్నత శిఖరాలు చేరుకోవాలి



విద్యార్థినికి స్టడీ మెటీరియల్ అందజేస్తున్న కేశవ మందడి

ఐరాల, న్యూస్‌టుడే: ఉపాధ్యాయులు చెప్పే పాఠాలు శ్రద్ధగా విని చదివి ఉన్నత శిఖరాలు చేరుకోవాలని స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల సంఘ వ్యవస్థాపక అధ్యక్షుడు కేశవ మందడి ఆకాంక్షించారు. పాఠశాలలో పదో తరగతి చదివే 74 మంది విద్యార్థులకు సంఘం తరపున ఉచితంగా స్టడీ మెటీరియల్ సోమవారం అందజేసి మాట్లాడారు. జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ బేబీశ్వరరెడ్డి, హెచ్ఎం వాసుదేవన్, సంఘ అధ్యక్షుడు సీతాపతినాయుడు, ఉపాధ్యక్షుడు రాజేశ్‌రెడ్డి, కోశాధికారి రమేష్‌బాబు, ఎస్ఎంసీ ఛైర్మన్ మహబూబ్‌బాషా, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

వ్యవసాయ మోటార్ల స్టార్టర్లు చోరీ

వడమాలపేట, న్యూస్‌టుడే: వ్యవసాయ మోటార్ల స్టార్టర్లు చోరీకి గురైన ఘటన పాదిరేడు పరిసరాల్లో ఆదివారం అర్ధరాత్రి జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు పాదిరేడు, టీసీఅగ్రహారం గ్రామ పరిసరాల్లోని పొలాల వద్ద ఫ్యూజ్ వైర్లు కత్తిరించి ఆరు స్టార్టర్లు కాజేశారు. రైతులు సోమవారం పొలాలకు వెళ్లి చూడగా అవి కనిపించకపోవడంతో ఆందోళనకు గురయ్యారు.

ఇసుక డంప్ స్వాధీనం

పూతలపట్టు, న్యూస్‌టుడే: మండలంలోని వీర్లగుడిపల్లె వద్ద ఓ రైతు తన పొలంలో అక్రమంగా ఉంచిన ఇసుకను తహసీల్దార్ రమేష్‌బాబు సోమవారం స్వాధీనం చేసుకున్నారు. వావిల్‌తోట గ్రామ పంచాయతీ పరిధిలోని వీర్లగుడిపల్లె, పెరుమాళ్లపల్లె వద్ద నీవానదిలో ఇసుకను ఆయన పరిశీలించారు. అంతకుముందు పి.కొత్తకోట ఫ్లైఓవర్, పాలకూరు తదితర గ్రామాల్లో రెవెన్యూ సమస్యలపై రైతులతో మాట్లాడి పరిష్కరించారు.

దాడి చేసిన ఇద్దరిపై కేసు

పాలసముద్రం, న్యూస్‌టుడే: క్రిష్ణజిమ్మాపురం పంచాయతీ ఇందిరానగర్‌కు చెందిన నవీన్, శేఖర్‌పై.. అదే గ్రామానికి చెందిన స్టీవా, వాంజినాథన్ దాడి చేయడంతో వారికి తీవ్రగాయాలై ఆసుపత్రి పాలయ్యారు. బాధితుల ఫిర్యాదు మేరకు స్టీవా, వాంజినాథన్‌పై కేసు నమోదు చేశామని ఎస్సై రాజశేఖర్ తెలిపారు.

(c) eenadu

పలమనేరు

•పలమనేరు • కుప్పం

కనీస సదుపాయాలు అవసరం

రామకుప్పం, న్యూస్‌టుడే: మండల పరిధిలోని విజిలాపురం ఎస్టీ బాలికల వసతి గృహాల్లో కనీస సదుపాయాలు ఏర్పాటు చేయాలని విజిలాపురం క్లస్టర్ ఇన్‌ఛార్జి నాగభూషణం, విజిలాపురం పంచాయతీ అధ్యక్షుడు కుమార్ పేర్కొన్నారు. సోమవారం ఎస్టీ బాలికల వసతి గృహాన్ని ఆయన పరిశీలించారు. వసతి గృహంలో ఏఎన్‌యం, సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని సిబ్బంది పేర్కొన్నారు. పూర్తిస్థాయిలో మౌలిక వసతులతో పాటు సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తామని నాయకులు తెలిపారు.

పాఠశాల సిబ్బందితో మాట్లాడుతున్న నాయకులు

ప్రకృతి సాగు ఆరోగ్యకరం

గుడుపల్లె, న్యూస్‌టుడే: ప్రకృతి సాగు విధానంలో పండించిన ఆకుకూరలు, కూరగాయలు తీసుకోవడం ఆరోగ్యకరమని మండల తెదేపా అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం, తహసీల్దారు సీతారాం తెలిపారు. సోమవారం మండల పరిధిలో రసాయనిక రహిత కూరగాయల సాగుపై ప్రజలకు అవగాహన కల్పించారు.

సమస్యల పరిష్కారానికి చర్యలు

చిత్తూరు నగరం: ప్రజా సమస్యలపై అందే ఫిర్యాదుల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని నగరపాలక అధికారులు సూచించారు. స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అధికారులు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అధికారులు లోకేష్, నాగేంద్ర, గోపాలకృష్ణ వర్మ తదితరులు పాల్గొన్నారు.

మెరుగైన వైద్య సేవలే లక్ష్యం

బైరెడ్డిపల్లె, న్యూస్‌టుడే: ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి వైద్యులు కృషి చేయాలని జిల్లా క్షయ నివారణ అధికారి వెంకటప్రసాద్ పేర్కొన్నారు. బైరెడ్డిపల్లె, తీర్థం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సోమవారం ఆయన తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. అనంతరం వైద్యాధికారులు, సిబ్బందితో సమీక్షించారు. ఎన్‌సీజీ, ఈ-సంజీవిని, రక్తహీనత నివారణ, క్షయ, ల్యాబ్ పరీక్షలు తదితర కార్యక్రమాలపై ఆరా తీసి తగిన సలహాలు, సూచనలు ఇచ్చారు. కార్యక్రమంలో వైద్యాధికారులు విజయ్ చందర్, అరుణ్ కుమార్ పాల్గొన్నారు.

వైద్యులతో మాట్లాడుతున్న జిల్లా క్షయ నివారణ అధికారి వెంకట ప్రసాద్

ఆరోగ్య సిబ్బందితో సమీక్ష

గంగవరం, న్యూస్‌టుడే: పిల్లలకు సకాలంలో టీకాలు వేయాలని ఆరోగ్య సిబ్బందిని జిల్లా క్షయవ్యాధి నివారణ అధికారి డా.వెంకటప్రసాద్ ఆదేశించారు. సోమవారం గంగవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నియోజకవర్గ క్షేత్రస్థాయి ఆరోగ్య సిబ్బందితో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య సిబ్బంది గ్రామాల్లో పర్యటించి క్షయ వ్యాధిపై అవగాహన కల్పించాలన్నారు. క్షయవ్యాధి లక్షణాలు ఉన్నవారిని వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకురావాలన్నారు.

సమస్యలకు సత్వర పరిష్కారం

చిత్తూరు(మిట్టూరు), న్యూస్‌టుడే: 'డయల్ యువర్ ఎస్ఈ'కు రెండు వినతులు అందాయని విద్యుత్తు శాఖ ఎస్ఈ ఇస్మాయిల్ అహ్మద్ పేర్కొన్నారు. నాణ్యమైన విద్యుత్తు సరఫరా, సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఎస్ఈ కార్యాలయంలో సోమవారం ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహించారు. లో ఓల్టేజీ, లైన్ల మార్పునకు ప్రజలు విన్నవించారని చెప్పారు. ఆయా సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఇంజినీర్లను ఆదేశించామని పేర్కొన్నారు. కార్యాలయ ప్రోగ్రామ్ అధికారి రెడ్డెప్ప, అధికారులు పాల్గొన్నారు.

సౌకర్యాలు హీనం.. సమస్యల్లో ప్రయాణం

బస్సు కోసం ఎండలోనే.. నిల్చున్న జనాలు

పలమనేరు, న్యూస్‌టుడే: పట్టణంలోని ఆర్టీసీ బస్టాండులో కనీస వసతులు లేక ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు. 1999లో నిర్మించిన బస్టాండునే నేటికీ కొనసాగించడంతో ఈ పరిస్థితి ఉంటోంది. బస్సులు నిలిపేందుకు సరిపడా ప్లాట్‌ఫారంలు లేకపోవడంతో బస్సులు దుకాణాల వద్ద నిలపాల్సిన పరిస్థితి ఉంటోంది. అక్కడా ప్రయాణికుల సౌకర్యార్థం షెల్టర్లు లేకపోవడంతో బస్సుల కోసం ఎండలో నిల్చోవాల్సి పరిస్థితి. బస్టాండులోకి వచ్చే రోడ్డు గుంతలు పడి అధ్వానంగా మారింది.

పెరిగిన బస్సులు

పట్టణంలో బస్టాండు ఏర్పాటు చేసే సమయంలో కేవలం 25 బస్సులు మాత్రమే ఉండేవి. ఇప్పుడు వాటి సంఖ్య 70 వరకు పెరిగింది. అయినా వసతులు మాత్రం అంతంతమాత్రంగానే ఉంటున్నాయి. ఇక్కడికి అంతర్రాష్ట్ర బస్సులు కూడా వస్తుంటాయి. వాటిని నిలిపేందుకు కూడా స్థలం లేకపోతోంది.

నాసిరకం తినుబండారాలు

బస్టాండులోని దుకాణాల్లో నాసిరకం తినుబండారాలు విక్రయిస్తున్నా ఎలాంటి చర్యలు ఉండటం లేదు. మరో వైపు నిర్ణీత ధర కంటే అధిక ధరకు విక్రయిస్తున్నారనే విమర్శలు లేకపోలేదు. తనిఖీలు చేయాల్సిన అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు.

కుప్పంలో ఇలా..

కుప్పం బస్టాండులో కూడా ప్లాట్‌ఫారంలు లేక బస్సులు ఎక్కడో దూరంగా నిలుపుతున్నారు. మరుగుదొడ్లు, నీటి సౌకర్యం లేదు.

ఉన్న స్థలాలు అద్దెకు..

పలమనేరు, కుప్పం బస్టాండుల్లో కొంత ఖాళీ స్థలం ఉన్నా... అద్దెకు ఇస్తున్నారు. దాంతో బస్సులకు స్థలం ఉండటం లేదు.

ప్రతిపాదనలు పంపాం

పలమనేరు బస్టాండులో అదనపు ప్లాట్‌ఫారంలు నిర్మించడానికి ప్రతిపాదనలు పంపాం. పరిశీలనలో ఉన్నాయి. అనుమతులు వచ్చిన వెంటనే పనులు ప్రారంభిస్తాం. **- అల్తాఫ్, ఆర్టీసీ డీఎం, పలమనేరు**

మేమున్నాం.. మీకు తోడుగా..

(10 AM TO 1 PM)
పలమనేరు: 80085 74580
కుప్పం పట్టణం: 80085 73490
పుంగనూరు: 80085 74622

కుప్పం పట్టణం, న్యూస్‌టుడే: సమస్య: పురపాలిక పరిధిలోని శాంతి లే-అవుట్ నుంచి గుత్తార్లపల్లెకు వెళ్లే రోడ్డు పక్కన ఉన్న తాగునీటి పైపులైను వాహనాల రాకపోకలతో ధ్వంసమైంది. దీంతో నీరు వృథాగా పోతోంది.
– రఘు, కుప్పం

సమాధానం: తాగునీటి పైపునకు మరమ్మతులు చేయిస్తాం.– శ్రీనివాసరావు, కమిషనర్, కుప్పం పురపాలిక

బంగారుపాళ్యంలో ధైర్య-స్పర్శ ఫ్లెక్సీ

బంగారుపాళ్యం: బహిరంగ ప్రదేశాల్లో మత్తుపదార్థాలు, మద్యం తాగడం, జూదం ఆడటం చట్టరీత్యా నేరమని సీఐ శ్రీనివాసులు తెలిపారు. బంగారుపాళ్యం పరిసరాల్లోని మారుమూల ప్రదేశాల్లో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు అనువైన స్థలాలు గుర్తించి, అక్కడి పొదలు, చెట్లు తొలగించామన్నారు. మార్కెట్ యార్డు వెనక స్థలంలో చెట్లు తొలగించి ఎస్పీ ఆదేశానుసారం ధైర్య-స్పర్శ ఫ్లెక్సీ ఏర్పాటు చేశామన్నారు. ఎస్సై ప్రసాద్ పాల్గొన్నారు.

ప్రయాణికులకు ఎంతో సౌకర్యం

కుప్పం పట్టణం, న్యూస్‌టుడే: కుప్పం రైల్వే స్టేషన్‌కు సోమవారం చేరుకున్న బెంగళూరు ఎస్ఎంవీటీ-బాలుర్ఘాట్ ఎక్స్‌ప్రెస్ రైలుకు తెదేపా నాయకులు ప్రత్యేక పూజలు చేసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ వైస్ ఛైర్మన్ పీఎస్ మునిరత్నం మాట్లాడుతూ.. ఈ నెల 17న ప్రధాని నరేంద్ర మోదీ నూతన రైళ్లను ప్రారంభించారని, అందులోని మూడు రైళ్లు కుప్పం మీదుగా బెంగళూరు వెళ్తున్నాయని... ప్రయాణికుల సౌకర్యార్థం సీఎం చంద్రబాబు వినతి మేరకు కుప్పం రైల్వేస్టేషన్‌లో నిలుపుదలకు రైల్వే శాఖ ఉత్తర్వులు ఇచ్చినట్లు వివరించారు. కార్యక్రమంలో పీకేఎం ఉడా ఛైర్మన్ సురేష్‌బాబు, రెస్కో ఛైర్మన్ ప్రతాప్ కుమార్, పురపాలిక ఛైర్మన్ సెల్వరాజ్, సాయిమాతా సేవాట్రస్టు వ్యవస్థాపకుడు జగదీష్‌బాబు, నాయకులు రాజ్‌కుమార్, వెంకటేష్, తులసీనాథ్, నరేష్ పాల్గొన్నారు.

బాలుర్ఘాట్ రైలును ప్రారంభిస్తున్న పీఎస్ మునిరత్నం, నాయకులు

కాలమానిని ఆవిష్కరణ

చిత్తూరు(క్రీడలు): ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం చిత్తూరు నగర శాఖ కాలమానిని కలెక్టర్ సుమిత్‌కుమార్ సోమవారం ఆవిష్కరించారు. రాష్ట్ర అధ్యక్షుడు వినాయకం, సులోచన, మురళి, మహేష్, దేవరాజులు, ప్రసన్నకుమారి పాల్గొన్నారు. స్వర్ణ గ్రామం-స్వర్ణ వార్డు శాఖ కాలమానిని కలెక్టర్ ఆవిష్కరించారు. డీఎల్‌డీవో రవికుమార్ పాల్గొన్నారు. ఈ నెల 19 నుంచి 31 వరకు 697 గ్రామాల్లో జరగనున్న పశు ఆరోగ్య శిబిరాల పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు.

అధికారులకు నివేదిస్తాం

చిత్తూరు కలెక్టరేట్: ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా భాజపా పనిచేస్తుందని పార్టీ నాయకులు తెలిపారు. కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన పీజీఆర్ఎస్‌లో భాగంగా ప్రజల సమస్యలు తెలుసుకుని, వాటికి కలెక్టర్ సుమిత్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు, రవికుమార్, సత్య, చిట్టిబాబు తదితరులు ఉన్నారు.

రాయితీపై కూరగాయల నారు

కుప్పం గ్రామీణ, న్యూస్‌టుడే: కుప్పం మండలం పెద్దబంగారునత్తంలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలో ప్రభుత్వ రాయితీతో రైతులకు నర్సరీ కూరగాయల నార్లను అందించనున్నట్లు కుప్పం మార్కెట్ కమిటీ ఛైర్మన్ జీఎం రాజు తెలిపారు. రాయితీ పోను ఒక్కో టమాటా నారు 20 పైసలు, కాకర నారు 50 పైసలు చెల్లించాల్సి ఉండగా... వంగ నారు ఉచితంగా అందించనున్నట్లు చెప్పారు. ఆసక్తి కలిగిన రైతులు మండల ఉద్యానశాఖ అధికారులను సంప్రదించాలని కోరారు.

విద్యుత్తు బకాయిలు @ రూ.12 లక్షలు

✦ ఇదీ ఆర్అండ్‌బీ అతిథి గృహం తీరు
✦ ఎలా చెల్లించాలో తెలియని పరిస్థితి

కుప్పం, న్యూస్‌టుడే: కుప్పంలోని రోడ్లు-భవనాల శాఖ అతిథి గృహం విద్యుత్తు బకాయిలు రూ.లక్షల్లో పేరుకుపోయాయి. గడిచిన ఏడేళ్లుగా విద్యుత్తు వినియోగానికి సంబంధించి దాదాపు రూ.12 లక్షలు రెస్కోకు చెల్లించాల్సి ఉందని సంబంధిత అధికారులు అంటున్నారు. వైకాపా పాలనలో అతిథి గృహం గదులను అనధికారికంగా వినియోగించుకోవడం.. అప్పట్లో నేతల ఇష్టారాజ్యంగా భవనంలోని గదుల్లో నాయకులు, కార్యకర్తలు రోజుల తరబడి తిష్ట వేయడంతో విద్యుత్తు భారం రూ.లక్షలకు చేరుకున్నట్లు స్పష్టమవుతోంది. ప్రస్తుత కూటమి పాలనలోనూ అతిథి భవనం వినియోగపు రుసుం చెల్లింపులు లేనందున.. విద్యుత్తు బిల్లుల బకాయిలను ఎలా చెల్లించాలో..? అంతుబట్టడం లేదని అధికారులు వాపోతున్నారు.

నిత్యాన్నదాన పథకానికి విరాళం

కాణిపాకం, న్యూస్‌టుడే: శ్రీ వరసిద్ధి వినాయకస్వామి నిత్యాన్నదాన పథకానికి తెలంగాణలోని నల్గొండ వాస్తవ్యులు సి.వాసుబాబు రూ.లక్ష మొత్తాన్ని ఆలయ సూపరింటెండెంట్ కోదండపాణి, ఇన్‌స్పెక్టర్ బాలాజీనాయుడుకు సోమవారం అందజేశారు. దాత, కుటుంబ సభ్యులకు స్వామివారి దర్శనం కల్పించి, తీర్థప్రసాదాలు అందించారు. పండితులు వేదాశీర్వచనం చేశారు.

విరాళం అందజేస్తున్న వాసుబాబు కుటుంబ సభ్యులు

బహిరంగ మద్యం.. అనర్థాలకు అవకాశం

✦ కళాశాలలు, పొలాలు, చెరువు గట్ల వద్ద సిట్టింగ్‌లు

గుడువల్లె, న్యూస్‌టుడే: గ్రామాల్లో మందుబాబులు పేట్రేగిపోతున్నారు. ఎక్కడపడితే అక్కడ విచ్చలవిడిగా మద్యం తాగుతూ పరిసరాలను సీసాలతో నింపేస్తున్నారు. ఆరు బయట మద్యం విక్రయాలతో ఎక్కువ అనర్థాలు జరుగుతున్నాయని గ్రామీణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండల పరిధిలో ఆదివారం అయితే ఉదయం నుంచి రాత్రి వరకు హంద్రీ-నీవా కాలువ గట్లు, పంట పొలాలు, పాఠశాలల ఆవరణలు, నిరుపయోగంగా ఉన్న సంపద తయారీ కేంద్రాల వద్ద ఆకతాయిలు చేరి మద్యపానం విచ్చలవిడైపోయింది. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి పదుల సంఖ్యలో కార్లలో వందలాది మంది వచ్చి ఇక్కడ సిట్టింగులు వేస్తున్నారు. ఈ క్రమంలో పొలాల్లో పనిచేసే రైతులు, పశువులు మేపేందుకు వెళ్లే మహిళా రైతులు భయాందోళన చెందుతున్నారు. ఇటీవల బోయనపల్లె వద్ద పొలాల్లో మద్యం తాగుతున్న వారిని ప్రశ్నించినందుకు ఓ రైతుపై దాడికి పాల్పడి కారులో పరారయ్యారు. ఇప్పటికైనా పోలీసు యంత్రాంగం అప్రమత్తమై ఆరుబయట, అక్రమ మద్యం అమ్మకాలపై నిఘాలు ముమ్మరం చేసి తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంది.

గుడుపల్లె కళాశాల పాత తరగతి భవనంలో ఇలా..

వేమన పద్యాలు జీవిత సత్యాలు

పలమనేరులో వేదికపై అధికారులు

గంగవరంలో గెలుపొందిన విద్యార్థులతో తులసినాథంనాయుడు

పలమనేరు, న్యూస్‌టుడే: వేమన పద్యాలు ప్రతి వ్యక్తి జీవితానికి ఉపయోగపడే సత్యాలని పలమనేరు సీఐ మోహన్‌రెడ్డి తెలిపారు. సోమవారం పట్టణంలోని నాగమంగళం వద్ద యోగివేమారెడ్డి విగ్రహం వద్ద రెడ్డి అభ్యుదయ సంక్షేమ సంఘం సభ్యులు వేమన జయంతి ఉత్సవాలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పల్లెల్లో కూడా వేమన శతకాలపై ప్రచారం చేపట్టాలన్నారు. కార్యక్రమంలో పలమనేరు తహసీల్దారు ఇన్బనాథన్, పలమనేరు, గంగవరం, పెద్దపంజాణి మండలాల ఎంపీడీవోలు పాల్గొన్నారు.

ఘనంగా యోగి వేమన జయంతి

కుప్పం పట్టణం, న్యూస్‌టుడే: పురపాలిక పరిధిలోని సామగుట్టపల్లె ఉన్నత పాఠశాలలో సోమవారం యోగి వేమన జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వేమన శతకం పద్యాల పోటీలు నిర్వహించి, గెలుపొందిన వారికి బహుమతులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు మంజునాథ్, ఉపాధ్యాయులు సురేష్, దీనదయాల్, గిరిజకుమారి, సాయిగిరీష్, విజయనిర్మల, హిమజకుమారి తదితరులు పాల్గొన్నారు.

కుప్పం పట్టణం: బహుమతులతో విద్యార్థులు

గంగవరం, న్యూస్‌టుడే: వేమన శతకాలు విజ్ఞాన భాండాగారాలని తెలుగు సాహిత్య సాంస్కృతిక సమితి అధ్యక్షులు తులసినాథంనాయుడు పేర్కొన్నారు. సోమవారం వేమన జయంతి సందర్భంగా కీలపట్ల పాఠశాలలో విద్యార్థులకు పద్యాల పోటీలు నిర్వహించారు. పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలు అందజేశారు.

పూర్వ విద్యార్థుల దాతృత్వం

చౌడేపల్లె, న్యూస్‌టుడే: మండలంలోని శెట్టిపేట పంచాయతీ మేకలచిన్నేపల్లె ఉన్నత పాఠశాల 2004-05 బ్యాచ్ పది విద్యార్థులు సుమారు రూ.3లక్షలతో నిర్మించిన ప్రార్థనా మందిరాన్ని సోమవారం ప్రారంభించారు. వారిని పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు. గ్రామస్థుల తరపున వారిని సత్కరించారు. పూర్వవిద్యార్థులు ప్రదీప్ రాజు, వెంకటరమణ, ప్రవీన్‌రాజు, రమణ, వరలక్ష్మీ, అనిత, రాఘవేంద్రరాజు, సుధాకర్‌లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

పోలీసు శాఖకు వెన్నెముక ఏఆర్

చిత్తూరు(నేరవార్తలు): పోలీసుశాఖకు ఆర్మ్‌డ్ రిజర్వు విభాగం వెన్నుముకలాంటిదని, నిత్యం అప్రమత్తంగా ఉండి విధులు పకడ్బందీగా నిర్వహించాలని ఏఆర్ ఏఎస్పీ దేవదాసు కోరారు. చిత్తూరులోని ఏఆర్ పరేడ్ మైదానంలో సోమవారం ఏఆర్ విభాగం వార్షిక మొబిలైజేషన్ కార్యక్రమం ప్రారంభమైంది. ఆయన మాట్లాడుతూ కేటాయించిన విధులు క్రమశిక్షణతో నిర్వహించాలని, ఈ మొబిలైజేషన్ 15 రోజులు ఉంటుందని, పరేడ్, సెక్యూరిటీ విధులు, ఆయుధాల వినియోగంపై శిక్షణ, బందోబస్తు, ఇతర విధులపై శిక్షణ ఉంటుందన్నారు. ఏఆర్ డీఎస్పీ మహబూబ్‌బాషా, ఆర్ఐలు సుధాకర్, చంద్రశేఖర్, వీరేశ్, ఆర్ఎస్సైలు, సెక్యూరిటీ విభాగం, గన్‌మెన్ విభాగం సిబ్బంది పాల్గొన్నారు.

ఎంపీ నిధులతో షాపింగ్ కాంప్లెక్స్

పుంగనూరు: పట్టణంలోని సుబేదారువీధిలోని చౌకమసీదు కాంప్లెక్సు భవన నిర్మాణాలకు రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి ఎంపీ నిధుల్లో రూ.20 లక్షలు కేటాయించారని పురపాలక ఛైర్మన్ అలీంబాషా అన్నారు. సోమవారం భవన నిర్మాణ పనులను అధికారులతో కలసి పరిశీలించారు.

దొంగనోట్ల చలామణి

చౌడేపల్లె: మండల కేంద్రంలో దొంగనోట్లు వెలుగుచూశాయి. స్థానికంగా ఓ బ్యాంకులో మహిళా సంఘ సభ్యురాలు నగదు జమ చేస్తుండగా నోట్ల లెక్కించే యంత్రం ద్వారా రూ.500 విలువైన నోట్లు రెండింటిని గుర్తించారు. సభ్యులు సంఘాల దగ్గర నగదు వసూలు చేసుకునే సమయంలో జాగ్రత్తలు పాటించాలని బ్యాంకు అధికారులు హెచ్చరించారు.

పాఠశాలలో క్షుద్రపూజల కలకలం

చౌడేపల్లె: మండలంలో ఓ పాఠశాలలో క్షుద్రపూజలు జరిగినట్లు గ్రామస్థులు ఆరోపించారు. సోమవారం ఉదయం పిల్లలు బడికి వచ్చేలోపు ముఖ ద్వారంలో ముగ్గులు, అందులో నిమ్మకాయలు, పసుపు కుంకుమ, అక్షింతలు ఉండటం చూసి విద్యార్థులు ఆందోళన పడ్డారు. గుర్తించిన ఉపాధ్యాయులు నిఘా కెమెరాలు పరిశీలించగా ఉదయం 5.30గంటలకే ఓ మహిళ వచ్చి ఈ ముగ్గులు వేసినట్లు అందులో గుర్తించారు. దీనిపై ఉపాధ్యాయులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సాంస్కృతిక పోటీల్లో విద్యార్థుల ప్రతిభ

బైరెడ్డిపల్లె, న్యూస్‌టుడే: రాష్ట్ర పర్యాటక శాఖ అధ్వర్యంలో సంక్రాంతి సంబరాలను పురస్కరించుకుని కడప శిల్పారామంలో ఆదివారం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో బైరెడ్డిపల్లె కళాతరంగిణి సంస్థ విద్యార్థులు పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరచినట్లు సంస్థ వ్యవస్థాపకులు రాజేష్ బాబు తెలిపారు. శాస్త్రీయ, జానపద, సినీ నృత్య ప్రదర్శనలతో అలరింపజేసిన విద్యార్థులు లహరి, రమ్య, భార్గవి, జస్మితప్రియ, హంసవేణి, పరిణీత, తేజ, రోజా, హేమంత్, యజ్ఞప్రసాద్, పళని, మనోజ్‌లను శిల్పారామం పరిపాలనాధికారి కృష్ణప్రసాద్ అభినందించి జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలు అందజేశారని వివరించారు.

కడప శిల్పారామంలో బహుమతులు అందుకుంటున్న కళాతరంగిణి విద్యార్థులు

పశువైద్య శిబిరాలు రైతులకు వరం

గుడుపల్లె, న్యూస్‌టుడే: ఉచిత పశువైద్య శిబిరాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని మండల తెదేపా అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం కోరారు. సోమవారం కాడేపల్లె, అగరం-కొత్తపల్లె గ్రామాల్లో వైద్యాధికారి చంద్రశేఖర్ పర్యవేక్షణలో పశువులకు వైద్య సేవలందించారు. ఈనెలాఖరు వరకు శిబిరాలు కొనసాగుతాయని తెలిపారు. కార్యక్రమంలో తెదేపా యూనిట్ ఇన్‌ఛార్జి అమరేష్, వైద్య సహాయకులు పవన్ పాల్గొన్నారు.

వైద్యసేవల కోసం పశువులను తీసుకొచ్చిన రైతులు

వన్యప్రాణులకు బిగుస్తున్న ఉచ్చు..!

◆ ఏడాదిన్నర కిందట గంగవరం మండలం బూడిదపల్లె సమీపం, వి.కోట మండలం కుమ్మరమడుగు వద్ద వన్యప్రాణుల కోసం వేటగాళ్లు ఏర్పాటు చేసిన విద్యుత్తు తీగలు తగిలి ఏనుగు మృతి చెందింది. ◆ పులిచెర్ల మండలంలో పందుల కోసం ఉంచిన నాటు బాంబులు తిని ఆవు తీవ్రంగా గాయపడింది. ◆ గంగవరం మండలం కొత్తూరుకు చెందిన ఓ వ్యక్తి కీలపట్ల అటవీప్రాంతంలో వేటగాళ్ల ఉచ్చుకు ప్రాణాలు కోల్పోయారు.

పెద్దపంజాణి, గంగవరం, న్యూస్‌టుడే: పలమనేరు నియోజకవర్గంలోని అటవీ సమీప ప్రాంతాల్లో అటవీ జంతువులను వేటగాళ్లు విచ్చలవిడిగా వేటాడుతున్నారు. వ్యవసాయ పొలాల వద్ద ఉచ్చులు ఏర్పాటు చేస్తూ అడవి జంతువులను బలి తీసుకుంటున్నారు. అటవీశాఖ సిబ్బందికి చిక్కకుండా వాటి మాంసం విక్రయిస్తున్నారు. గత రెండు, మూడేళ్లుగా జరిగిన సంఘటనలు పరిశీలిస్తే విద్యుదాఘాతంతో గజరాజులు మృత్యువాత పడుతున్నాయి. కౌగిలేరు రెవెన్యూ పరిధిలో జరిగిన తాజా ఘటన, గతంలో జరిగిన సంఘటనలు వేటగాళ్ల పన్నాగానికి బలైపోతున్నవిగా చెప్పవచ్చు. అటవీశాఖ అధికారులు నిఘా పెంచి వన్యప్రాణులను కాపాడేందుకు కార్యచరణ చేపట్టాల్సిన అవసరం ఉంది.

స్పందన కరవు

గంగవరం మండలంలోని కీలపట్ల, మేలుమాయి, కల్లుపల్లె గ్రామాల పరిధిలో దట్టమైన అటవీ ప్రాంతం ఉంది. ఇక్కడ వివిధ రకాల వన్యప్రాణులు ఉన్నాయి. కొంత మంది అక్రమార్కులు వాటి మాంసం కోసం ఉచ్చులు ఉంచుతున్నారు. కింది స్థాయి అటవీశాఖ అధికారులకు వీటిపై పూర్తిగా సమాచారం ఉన్నా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.

మురుగుతో తంటా..!

శాంతిపురం మండలం కోనేరుకుప్పం పంచాయతీ కోలాల తిమ్మనపల్లెలోని ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు మురుగు నీటితో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పాఠశాల ఎదుట సిమెంటు రహదారిపై నెలల తరబడి మురుగునీటి నిల్వ వల్ల దోమలు, దుర్వాసనతో అసౌకర్యానికి గురవుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి పారిశుద్ధ్యం పనులు చేపట్టాలిందిగా ఉపాధ్యాయులు కోరుతున్నారు.
– న్యూస్‌టుడే, శాంతిపురం

గ్రామానికి దూరంగా..!

మండల పరిధిలోని బాలఓబనపల్లి గ్రామ సమీపంలో మూడేళ్ల కిందట రూ.20.94లక్షలతో రైతు సేవా కేంద్రం నిర్మించారు. భవనం ప్రారంభంకాకపోవడంతో అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారింది. నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయి. విద్యుత్తు తీగలు ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే భవనాన్ని గ్రామానికి దూరంగా నిర్మించడంతో ప్రస్తుతం నిరుపయోగంగా దర్శనమిస్తోంది.
– న్యూస్‌టుడే, రామకుప్పం

రైతన్నల నిరీక్షణ..!

శాంతిపురం, న్యూస్‌టుడే: కుప్పం నియోజకవర్గంలో 'హంద్రీ-నీవా' ద్వారా కృష్ణమ్మ రాకతో.. భూగర్భ జలాలు వృద్ధి చెంది బోర్లలో సమృద్ధిగా నీటి వసతి ఏర్పడింది. దీంతో అన్నదాతలు వరి సాగును విస్తారంగా చేపడుతున్నారు. ఈ క్రమంలోనే యూరియా కోసం రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. అడపా.. దడపా రైతు సేవా కేంద్రాలకు ప్రభుత్వం సరఫరా చేస్తున్న రాయితీ యూరియా కోసం ఎగబడుతున్నారు. శాంతిపురం మండలం అబకలదొడ్డి రైతు సేవా కేంద్రం వద్దకు సోమవారం ఉదయం 7 గంటలకే చేరుకున్న రైతులు ఇలా.. అధికారుల రాక కోసం నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

బైరెడ్డిపల్లె: యూరియా కోసం రైతులకు అగచాట్లు తప్పడం లేదు. వ్యవసాయ శాఖ ద్వారా రైతు సేవా కేంద్రాల్లో యూరియా సరఫరా చేస్తున్నప్పటికీ రైతులకు తగినంత సరఫరా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బైరెడ్డిపల్లె మండలం పాతపేటలో సోమవారం యూరియా కోసం రైతులు గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. వరుసలో నిల్చోవడానికి ఓపిక నశించడంతో నేలపై కూర్చొని టోకెన్లు తీసుకున్నారు.

బైరెడ్డిపల్లె: పాతపేట సచివాలయం వద్ద రైతులు

(c) eenadu

ఈనాడు
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ

మంగళవారం జనవరి 20, 2026 5

కొండలను చీల్చుతూ సాగుతున్న పోలవరం

మార్చికి పనులు పూర్తి చేసేందుకు సన్నాహాలు

తాళ్లూరు సమీపంలో రెండు కొండల నడుమ సాగుతున్న పోలవరం కాలువ పనులు

పెద్ద పెద్ద కొండలు.. ఆపై మరోవైపు తాండవ నది. దాన్ని దాటితే తుని-నర్సీపట్నం ప్రధాన రహదారి వీటి వెంబడి నిర్మించనున్న పోలవరం కాలువ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. గత రెండు దశాబ్దాల కాలంలో ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొని ఏకంగా గత వైకాపా పాలనలో ఆయిదేళ్లు నిలిచిన పనులు కూటమి ప్రభుత్వంలో ఏడాది వ్యవధిలో 80 శాతం పనులు పూర్తయ్యాయి. తుని మండల పరిధిలోని 18 కి.మీ.పొడవులో గవరపేట, తాళ్లూరు వద్ద సుమారు 400 అడుగుల ఎత్తు ఉన్న కొండలను చీల్చుతూ కాలువ నిర్మాణ పనులు పూర్తి చేశారు. కుమ్మరిలోవ సమీపంలో 350 అడుగుల ఎత్తు కొండను సగానికి పైగా తొలగించి నిర్మాణ పనులు చేపట్టారు. అక్కడ నుంచి రేఖ వానిపాలెం మధ్యలో ఉన్న తాండవ నదిని, నర్సీపట్నం ప్రధాన రహదారిని మధ్య సుమారు రూ.75 కోట్ల వ్యయంతో అక్విడక్టు నిర్మాణం పూర్తి చేశారు. రానున్న మార్చికి ఈ పనులు పూర్తిచేసేవిధంగా ప్రణాళిక సిద్ధం చేశామని ఈఈ గోవింద్ తెలిపారు. ఈ పనుల్లో సుమారు 500 కుటుంబాలకు పైబడి నివాసం ఉంటున్న కుమ్మరిలోవ కాలనీ నేడు మట్టికొండల నడుమ కనుమరుగై గత కాలం నాటి అనవాళ్లు అక్కడక్కడ కనిపిస్తున్నాయి.

– న్యూస్‌టుడే, తుని గ్రామీణం

నెత్తురోడుతున్న.. ప్రగతి మార్గాలు..!

కూడళ్ల వద్ద తరచూ ప్రమాదాలు

☛ 216 జాతీయ రహదారిపై కోరింగ పోలీసు స్టేషన్ పరిధిలో గత రెండేళ్లలో 102 ప్రమాదాలు జరిగాయి. యానాం నుంచి మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు గురైనవారే ఎక్కువగా ఉన్నారు.

☛ 2025 మే 17న తుని మండల పరిధిలోని డిగ్రీ కళాశాల ఎదురుగా ఆగి ఉన్న లారీని కారు ఢీ కొని నలుగురు ప్రాణాలు కోల్పోయారు.

☛ గతేడాది తూర్పుగోదావరి జిల్లా కొంతమూరు సమీపంలో ఓ మలుపు వద్ద లారీ డ్రైవర్ వెనుక వాహనాలను గుర్తించకుండా యుటర్న్ తీసుకోవడంతో వెనుక నుంచి కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే చనిపోయారు.

ఈనాడు, కాకినాడ

రహదారులు ప్రగతికి చిహ్నాలుగా చెబుతారు. అలాంటి రోడ్లు వాహన చోదకుల అతి వేగం, ఏమరపాటు కారణంగా రక్తమోడుతున్నాయి. 16, 216 నంబర్ల జాతీయ రహదారులు విశాలంగా ఉండటంతో వెనుకా ముందు చూసుకోకుండా వాహనాలను వేగంగా నడుపుతున్నారు. ట్రాఫిక్ నిబంధనలు మీరడం, రోడ్ల నిర్మాణంలో లోపాలు, వాహనాల సమస్యలు ప్రమాదాలకు కారణమవుతున్నాయి.

ఈ ప్రాంతాల్లోనే ఎక్కువ

◆ కాకినాడ జిల్లా.. తుని, తాళ్లరేవు మండలం కోరంగి, అన్నవరం, గండేపల్లి, ప్రత్తిపాడు, సామర్లకోట, గొల్లప్రోలు పోలీస్ స్టేషన్ల పరిధిలో..

◆ తూర్పుగోదావరి జిల్లా.. రాజానగరం, దేవరపల్లి ప్రాంతాలు

◆ కోనసీమ జిల్లా.. కొత్తపేట, రామచంద్రపురం, రావులపాలెం, ముమ్మిడివరం కూడళ్లు

గత ఏడాది జరిగిన ప్రమాదాలు పరిశీలిస్తే..

జిల్లా	ప్రమాదాలు	మరణాలు
కాకినాడ	803	330
తూర్పుగోదావరి	837	328
అంబేడ్కర్ కోనసీమ	618	225

ఉమ్మడి జిల్లాలో రహదారులు (కి.మీ.లలో) ■ ఎన్‌హెచ్-16: 140 ■ ఎన్‌హెచ్-216: 150 ■ ఎన్‌హెచ్-216ఏ: 70 ■ స్టేట్ హైవే: 404 ■ మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్లు: 756

కత్తిపూడి నుంచి ఒంగోలు (ఎన్‌హెచ్-216) చెన్నై, కోల్‌కత్తా (ఎన్‌హెచ్-16) మార్గాలు నిత్యం వాహనాలతో రద్దీగా ఉంటాయి. వాహనాలను అమిత వేగంతో దూసుకుపోతున్నారు. రాత్రి వేళల్లో విశ్రాంతి తీసుకోకుండా నడిపేస్తున్నారు.

రెప్పపాటులో..

రెప్పపాటులో వాహనాలు డివైడర్లపైకి దూసుకెళుతున్నాయి. ఆగి ఉన్న వాహనాలను ఢీకొంటున్నాయి. ఈ రెండు రహదారులపై 2024లో 392, గత ఏడాది 403 ప్రమాదాలు నమోదయ్యాయి. రెండేళ్లలో 176 మంది చనిపోయారు. బండి నడుపుతూ చరవాణి మాట్లాడుతుండటం, ఏకాగ్రత లేకుండా ఉండటంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.

కాకినాడ జిల్లాలో ఇటీవల జరిగిన ప్రమాదం

లైడార్ సర్వేకు గ్రౌండ్ కంట్రోల్ పాయింట్లు

■ తూర్పుడెల్టాలో మొదలు ■ పశ్చిమ డెల్టాలో పూర్తి

న్యూస్‌టుడే – పి.గన్నవరం

ఒకచోట ఏర్పాటు చేసిన పాయింట్

బ్రిటీష్ కాలం నాటి గోదావరి డెల్టా వ్యవస్థ (జీడీఎస్) ఏవిధంగా ఉందనే అంశంపై కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇందుకు రూ.13.42 కోట్లతో 'లైడార్' సర్వే చేపట్టేందుకు నిధులు కేటాయించి, గుత్తేదారు సంస్థ 'ఏ.ఐ.సి. టెక్నాలజీస్'కు బాధ్యత అప్పగించారు. ఎయిర్‌క్రాఫ్ట్ ద్వారా చేపట్టే ఈ సర్వేకు 'డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) నుంచి అనుమతులు రావాల్సి ఉంది. గుత్తేదారు సంస్థ డీజీసీఏకు దరఖాస్తు చేసిందని త్వరలో అనుమతులు వస్తాయని జలవనరుల శాఖ ధవళేశ్వరం సర్కిల్ ఎస్‌ఈ కె.గోపీనాథ్ 'న్యూస్‌టుడే'కు వెల్లడించారు.

3 డెల్టాలు..

గోదావరి డెల్టా వ్యవస్థలో తూర్పు, పశ్చిమ, మధ్య డెల్టాలు ఉన్నాయి. గోదావరి డెల్టా వ్యవస్థకు అనుబంధంగా ధవళేశ్వరం బ్యారేజీ మొదలుకుని లాకులు, అవుట్‌లెట్ స్లూయిస్‌లు, అవుట్‌ఫాల్ స్లూయిస్‌లు, సర్‌ప్లస్ వియర్లు వంటి కట్టడాలు వందల సంఖ్యలో ఉన్నాయి. ప్రస్తుతం 'గ్రౌండ్ కంట్రోల్ పాయింట్లు' ఏర్పాటు చేస్తున్నారు. డెల్టా వ్యవస్థపై లైడార్ సర్వే త్వరలో మొదలవుతుందని జలవనరుల శాఖ, ధవళేశ్వరం సర్కిల్ ఎస్‌ఈ కె.గోపీనాథ్ తెలిపారు.

గోదావరి డెల్టా వ్యవస్థలో పంట, మురుగు కాలువలు..

కాలువలు	ఉమ్మడి తూర్పు	ఉమ్మడి పశ్చిమ	మొత్తం (కి.మీ)
ప్రధాన పంట కాలువలు	431	357	788
పిల్లకాలువలు	2,024	1,765	4,758
ప్రధాన మురుగు కాలువలు	379	382	761
మధ్యతరహా	363	451	814
చిన్నతరహా	1,184	1,465	2,650

లక్ష్మీ నరసింహస్వామి ఉత్సవాలకు పటిష్ఠ ఏర్పాట్లు

సమీక్ష నిర్వహిస్తున్న కలెక్టర్ మహేష్‌కుమార్

అమలాపురం కలెక్టరేట్, న్యూస్‌టుడే: అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి కల్యాణ ఉత్సవాలకు పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ మహేష్‌కుమార్ అధికారులను ఆదేశించారు. ఈ ఉత్సవాల నిర్వహణపై సోమవారం కలెక్టరేట్‌లో అన్నిశాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. భక్తులకు అవసరమైన తాగునీరు, మరుగుదొడ్లు, క్యూలైన్లు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. భక్తులు ఆలయాలకు చేరుకునేందుకు ఆర్టీసీ 125 ప్రత్యేక బస్సులను నడపాలని సూచించారు. 5 ఎకరాల విస్తీర్ణంలో పార్కింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. భక్తుల రక్షణ కోసం డ్రోన్లతో నిఘా ఉంచాలన్నారు. పారిశుద్ధ్య పనులకు సంబంధించి 380 మంది సిబ్బందిని, బందోబస్తుకు 1300 మంది పోలీసులను నియమిస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో జేసీ నిశాంతి, ఏఎస్పీ ప్రసాద్, ఆర్డీవో కె.మాధవి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

128 బస్సులు.. రూ.12.38 లక్షల జరిమానా

■ ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై రవాణాశాఖ కొరడా ■ కేసుల నమోదులో రెండో స్థానంలో జిల్లా

న్యూస్‌టుడే, అమలాపురం గ్రామీణం

సంక్రాంతికి ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల యాజమాన్యాలు ఇష్టానుసారంగా టికెట్ల ధరలను పెంచేశాయి. వారిపై రవాణా శాఖ అధికారులు కొరడా ఝుళిపించారు. ప్రయాణికుల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించడంతోపాటు తనిఖీలు చేపట్టి జరిమానాలు విధించారు. కేసుల నమోదులో రాష్ట్ర వ్యాప్తంగా డాక్టర్ బీఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా రెండో స్థానంలో నిలిచింది. ఆ వివరాలను జిల్లా రవాణాధికారి దేవిశెట్టి శ్రీనివాసరావు సోమవారం వెల్లడించారు.

విస్తృత తనిఖీలు

ఈ నెల 9 నుంచి 18 వరకు రవాణాశాఖ అధికారులు జరిపిన తనిఖీల్లో వివిధ లోపాలపై 128 కేసులు నమోదు చేసి రూ.12,38,700 జరిమానా విధించారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిపిన తనిఖీల్లో నెల్లూరు మొదటి స్థానంలో ఉండగా.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రెండో స్థానంలో నిలిచింది. రోడ్డు పన్ను చెల్లించకుండా కాకినాడ నుంచి బెంగళూరు వెళ్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సును సీజ్ చేశారు.

టికెట్ల ధరలపై..

సాధారణ రోజుల్లో కంటే సంక్రాంతికి ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల్లో టికెట్ల ధరలను రెండింతలకు పైబడి పెంచారు. వీటిని నియంత్రించేందుకు రవాణాశాఖ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా రెండు టోల్‌గేట్ల వద్ద, ఇతర ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. ఛార్జీల పెంపుపై 78 బస్సులపై కేసులు నమోదు చేసి రూ.7,80,000 జరిమానా విధించారు.

చరవాణిలో టికెట్ల ధరలను పరిశీలిస్తున్న జిల్లా రవాణాధికారి శ్రీనివాసరావు

గుర్తించిన లోపాలివీ..

రవాణాశాఖ అధికారులు జరిపిన తనిఖీల్లో అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. వీటితోపాటు లగేజీలు అధికంగా ఉండటం, లైట్లు సరిగా పనిచేయకపోవడం, డిస్కో లైట్లు ఏర్పాటు చేయడం, డ్రైవర్ ఏకరూప దుస్తులు ధరించకపోవడం వంటి లోపాలను గుర్తించారు. ప్రయాణికుల రద్దీ ఉంటే ఈ తనిఖీల్లో మరో వారంరోజులపాటు జరపనున్నారు.

ఉదయం 8.30.. మంచు తెర

కోనసీమలో సోమవారం పొగ మంచు ఉదయం 9 గంటల వరకు తగ్గలేదు. రహదారి కనిపించక వాహనచోదకులు ఇబ్బంది పడ్డారు. మూడు రోజులుగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. అయినవిల్లి మండలం నేదునూరులో ఉదయం 8.30 గంటల సమయంలో దట్టమైన మంచులో విద్యార్థులు ఇలా పాఠశాలకు వెళ్తున్నారు.

-న్యూస్‌టుడే, కోనసీమ

21న జడ్పీ సర్వసభ్య సమావేశం

కాకినాడ నగరం, న్యూస్‌టుడే: ఈ నెల 21న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జరుగుతుందని సీఈవో వీవీవీఎస్ లక్ష్మణరావు తెలిపారు. ఈ సమావేశంలో 2026-27 బడ్జెట్‌ను ప్రవేశపెడతారని పేర్కొన్నారు. అనంతరం మధ్యాహ్నం 2.15 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు స్థాయీ సంఘాల(స్టాండింగ్ కమిటీ) సమావేశాలు జరుగుతాయన్నారు. ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, సభ్యులు, అన్ని శాఖల అధికారులు హాజరు కావాలని సూచించారు.

నంబరు ప్లేటుపైనా రప్పా రప్పా

అంబాజీపేట మండలం ముక్కామల సెంటర్‌లో సోమవారం కనిపించిన చిత్రమిది. ఓ వ్యక్తి ద్విచక్ర వాహనం వెనుక నంబరు ప్లేటుపై 'రప్పా.. రప్ప 2029' స్టిక్కర్, జగన్ ఫొటో అతికించాడు. నంబరు లేకుండానే యథేచ్ఛగా తిరుగుతున్నాడు.

-న్యూస్‌టుడే, కోనసీమ

సచివాలయ సేవలపై పెదవి విరుపు

◆ 20 శాతానికి పైగా అసంతృప్తి ◆ ఐవీఆర్‌ఎస్ సర్వేలో వెల్లడి

✦ అల్లవరం మండలంలో సచివాలయ సిబ్బంది ప్రతి పనికి డబ్బులు అడుగుతున్నారని సర్వేలో 30.04 శాతం మంది అభిప్రాయం వ్యక్తం చేశారు.

✦ ముమ్మిడివరం మండలంలో పనివేళల్లో సిబ్బంది అందుబాటులో ఉండటం లేదని 35.82 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేశారు.

✦ రామచంద్రపురం మండలం పరిధిలో సేవల నిమిత్తం సచివాలయాలకు వెళ్తే అక్కడి సిబ్బంది ప్రవర్తన మర్యాదపూర్వకంగా ఉండటం లేదని 24.06 శాతం మంది పేర్కొన్నారు.

న్యూస్‌టుడే, అమలాపురం కలెక్టరేట్

గ్రామ, వార్డు సచివాలయాల పనితీరుపై 20 శాతానికి పైగా ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సిబ్బంది ప్రజలకు అందుబాటులో లేక పోవడం, కార్యాలయాలకు వస్తున్న వారి పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరించకపోవడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. కొంత మంది సచివాలయ సిబ్బందిపై అవినీతి ఆరోపణలు వస్తున్నాయని, ప్రవర్తన మార్చుకోవాలని జేసీ నిశాంతి.. ఇటీవల కలెక్టరేట్‌లో అధికారులతో నిర్వహించిన సమావేశంలో హెచ్చరించడం గమనార్హం. సచివాలయాల ద్వారా ప్రజలకు అందిస్తున్న సేవలపై ఇటీవల ప్రభుత్వం ఐవీఆర్‌ఎస్ సర్వే ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించింది. అందులో పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ప్రత్యేక అధికారుల నియామకం

ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం సచివాలయాల పర్యవేక్షణకు సంబంధించి ప్రత్యేక అధికారులను నియమించింది. పంచాయతీరాజ్ శాఖలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న సీనియర్లకు ఉద్యోగోన్నతి కల్పించి ప్రతి మండలానికి డిప్యూటీ ఎంపీడీవోలుగా నియమించారు. వీరికి మరిన్ని అధికారాలు ఇచ్చి సచివాలయ వ్యవస్థను మరింతగా బలోపేతం చేయాలని ప్రజలు కోరుతున్నారు.

మూడు ప్రశ్నలు..: జిల్లాలో గ్రామ, వార్డు సచివాలయాలు 515 వరకు ఉన్నాయి. వీటి పరిధిలో 480 సచివాలయాలపై ఐవీఆర్‌ఎస్ ద్వారా సర్వే నిర్వహించారు. సచివాయాల్లో అందుతున్న సేవలు, సిబ్బంది పనితీరు, లంచాలు అడుగుతున్నారా..? అనే విషయాలను ప్రశ్నల రూపంలో ప్రజల నుంచి వివరాలు సేకరించారు. ఆశించిన స్థాయిలో సేవలు అందడం లేదని, ప్రతి పనికీ లంచం అడుగుతున్నారని, సిబ్బంది అందుబాటులో ఉండటం లేదని కొంతమంది పేర్కొన్నారు.

ప్రధానంగా 4 విభాగాలపైనే..

వీఆర్వోలు, సర్వేయర్లు, ఇంజినీరింగ్ సహాయకులు, డిజిటల్ అసిస్టెంట్లు అందించే సేవలపైనే ఎక్కువగా ఆరోపణలు వస్తున్నాయి. గృహ నిర్మాణాల సర్వేలో లబ్ధిదారుల నుంచి ఇంజినీరింగ్ సహాయకులు నగదు డిమాండ్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. డిజిటల్ అసిస్టెంట్లు ప్రభుత్వ రుసుం కన్నా ఎక్కువగా వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వీఆర్వోలు, సర్వేయర్లు ఇదేబాటలో పయనిస్తున్నారు.

ప్రజాభిప్రాయ సేకరణ ఇలా (శాతాల్లో)	సిబ్బంది అందుబాటులో ఉంటున్నారా?		సిబ్బంది ప్రవర్తన బాగుందా?		ఉద్యోగులు లంచాలు అడుగుతున్నారా?	
	✔69.17	✘30.86	✔78.54	✘21.46	✔28.82	✘73.18

రైతేరాజు
అన్నదాతకు అండగా నిలిచేందుకు విభిన్న కథనాల సమాహారం -6లో

స్క్రబ్ టైఫస్‌పై అప్రమత్తత అవసరం

మసీదు సెంటర్ (కాకినాడ), న్యూస్‌టుడే: జిల్లాలో గతకొంత కాలంగా స్క్రబ్ టైఫస్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో సంబంధిత బాధితులను గుర్తించి కాలంలో వైద్యం అందించాలని వైద్యారోగ్యశాఖ.. సిబ్బందిని ఆదేశించింది. ఇతర జిల్లాల్లో స్క్రబ్ టైఫస్ లక్షణాలతో పలువురు చనిపోవడంతో ఇక్కడ మరింత అప్రమత్తం అవుతున్నారు. లక్షణాలు ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని అవగాహన కల్పిస్తున్నారు. ఈ క్రమంలోనే కాకినాడ జిల్లాలోనే అత్యధికంగా సుమారు 1300కు పైగా పరీక్షలు చేశారు. టైఫాయిడ్, డెంగీ లక్షణాలతో వచ్చిన వారందరికీ స్క్రబ్‌టైఫస్ పరీక్షలు చేయడంతో కేసులు కూడా ఎక్కువ సంఖ్యలో నమోదయ్యాయని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి చెబుతున్నారు. కాకినాడ అర్బన్, గ్రామీణ ప్రాంతాలతో పాటు సామర్లకోట, తుని, ప్రత్తిపాడు, ఏలేశ్వరం తదితర ప్రాంతాల నుంచి ఎక్కువగా బాధితులు వస్తున్నారు. గత ఏడాది 191 పాజిటివ్ కేసులు రాగా, ఈ ఏడాది ఇప్పటివరకూ 19 నమోదయ్యాయని వైద్యాధికారులు తెలిపారు.

మహిళ మృతిపై అనుమానాలు..

గత నెలలో జిల్లాకు చెందిన ఓ మహిళకి అనారోగ్యంతో స్థానికంగా శస్త్రచికిత్స చేయించుకుంది. అనంతరం కొన్ని రోజులకు కడుపు నొప్పి రావడంతో ఆమె కాకినాడ జీజీహెచ్‌లో చేర్చారు. ఆమెకు స్క్రబ్ టైఫస్ పరీక్ష చేయగా నెగెటివ్ వచ్చింది. తర్వాత బయట ఆసుపత్రిలో పరీక్ష చేయగా పాజిటివ్ వచ్చింది. అనంతరం ఆమె చికిత్సపొందుతూ మృతిచెందింది. దీంతో ఆమె స్క్రబ్‌టైఫస్ తోనే చనిపోయిందని ప్రచారం జరిగింది. ఆమె అనారోగ్య సమస్యల తోనే మృతిచెందిందని వైద్యాధికారులు తెలిపారు.

లక్షణాలు గుర్తించాలి..

కీటకం కుట్టిన చోట నల్లని మచ్చ ఏర్పడటం, రెండు మూడురోజులు తర్వాత జ్వరం,తలనొప్పి, దద్దుర్లు రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అలాంటి సమయంలో పరీక్ష చేయించుకుని పాజిటివ్ వస్తే అయిదు రోజులు చికిత్స తీసుకుంటే తగ్గిపోతుందని జిల్లా మలేరియా అధికారి డా.ప్రభాకర్ పేర్కొన్నారు. ఇల్లు, పనిచేసే ప్రదేశాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నిండుగా వస్త్రాలు ధరించాలని వైద్యులు సూచిస్తున్నారు.

నమ్మకం కలిగేలా పనిచేస్తాం

అమలాపురం పట్టణం, న్యూస్‌టుడే: ప్రజలకు పోలీస్ వ్యవస్థపై నమ్మకం కలిగించేలా ప్రతి ఫిర్యాదును పారదర్శకంగా పరిష్కరిస్తామని జిల్లా ఎస్పీ రాహుల్‌మీనా పేర్కొన్నారు. ఎస్పీ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. కార్యాలయ ఛాంబర్‌లో ఎస్పీ జిల్లా నలుమూలల నుంచి వచ్చిన 25 మంది నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించారు. పలువురు ముఖాముఖి తమ సమస్యలను మొరపెట్టుకున్నారు. ఆయా సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు.

అర్జీదారుల సమస్య వింటున్న ఎస్పీ రాహుల్‌మీనా

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు సంప్రదించండి
Cell: 80085 97607
ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి
Cell: 80082 34669

బరిలో నష్టం.. బతుకు కష్టం

కోడి పందేలు, జూదంలో తీవ్రంగా నష్టపోయిన సామాన్యుల వెతలు

❖ హైదరాబాద్ నుంచి కోనసీమలో సంక్రాంతి సంబరాలను చూడడానికి.. స్నేహితుడితో కలిసి ఇక్కడకు వచ్చిన నలుగురు యువకులు కోడి పందేల్లో సుమారు రూ.18 లక్షలు పోగొట్టుకున్నారు.

❖ ఐ.పోలవరం మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువకులు గుండాటలో భారీగా సొమ్ము పోగొట్టుకోవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. 12 మంది యువకులు రూ.8 లక్షలు నష్టపోయినట్లు తేలింది. పెద్దలు వారిని మందలించి గుండాట వల్ల కలిగే అనర్థాలను వివరించారు. వీరి మాదిరిగానే.. స్థానిక యువకులతోపాటు హైదరాబాద్, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తదితర ప్రాంతాల నుంచి సొంతూళ్లకు వచ్చిన యువకులు భారీగా నష్టపోయారు.

అమలాపురం కలెక్టరేట్, ముమ్మిడివరం, న్యూస్‌టుడే: ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు, సంప్రదాయ క్రీడలు ఒక వైపు.. కోడి పందేలు, జూద క్రీడలు, రికార్డింగ్ డ్యాన్సులు మరో వైపు. కుటుంబ సభ్యులతో కలసి ఆటపాటలతో సరదాగా గడిపిన వారు మధుర జ్ఞాపకాలు పదిలపర్చుకున్నారు. కోడిపందేలు, ఇతర జూద క్రీడల్లో మునిగితేలినవాళ్లు భారీగా నష్టపోయి నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు.

బాగుపడిన నిర్వాహకులు

ఈ ఏడాది కోనసీమ వ్యాప్తంగా కోడి పందేల బరులు నిర్వహించిన పెద్ద స్థాయి వ్యక్తులకు కాసుల వర్షం కురిసింది. గత ఏడాదితో పోలిస్తే ఇతర ప్రాంతాల నుంచి భారీగా పండగకు స్వగ్రామాలకు తరలి వచ్చారు. హైదరాబాద్‌లో ఉంటున్న జిల్లా వాసులతో పాటు వారి స్నేహితులూ ఇక్కడికి బారులు దీరారు. కోడి పందేల బరులు జనసంద్రాన్ని తలపించాయి.

యథేచ్ఛగా నిర్వహణ..

కోడిపందేల బరుల వద్ద గుండాట ఏర్పాటుకు సంబంధించి నిర్వాహకులు ముందస్తుగా భారీ మొత్తానికి ఒప్పందాలు చేసుకున్నారు. కొన్నిచోట్ల కోడి పందేల బరులు వేసినవారే సొంతంగా గుండాట నిర్వహించారు. జూద క్రీడలు నిర్వహించేందుకు ఎటువంటి అనుమతులు లేవని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని సంక్రాంతికి ముందు పోలీసులు, అధికారులు చేసిన హెచ్చరికలకు ప్రకటనలకే పరిమితమయ్యాయి.

రెక్కల కష్టం ఆవిరి

ఉపాధి నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లి ఉద్యోగాలు చేస్తున్న అనేక మంది ఈ కోడి పందేల్లో మూడు నెలల జీతం వరకు పోగొట్టుకున్నారు. తిరిగి వెళ్లేందుకు తల్లిదండ్రుల వద్ద డబ్బులు తీసుకుని వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. నిర్వాహకులు నిత్యం జూదం ఆడేవారి కన్నా, పండగ నేపథ్యంలో కాలక్షేపం కోసం గుండాట ఆడేవారిపైనే ఎక్కువగా గురి పెట్టారు.

ఫిబ్రవరి 13 నుంచి మహాశివరాత్రి ఉత్సవాలు

సామర్లకోట: సామర్లకోట భీమేశ్వర స్వామి ఆలయంలో ఫిబ్రవరి 13 నుంచి 18 వరకు మహాశివరాత్రి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందని ఆలయ ఈవో నీలకంఠం తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ పంచారామ క్షేత్రమైన భీమేశ్వరస్వామి ఆలయంలో మహాశివరాత్రి నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయనున్నామన్నారు. ఈనెల 21న బుధవారం 10.30 గంటలకు గ్రామ సభ ఏర్పాటు చేశామన్నారు.

నేటి నుంచి నీలకంఠేశ్వరుడి కల్యాణం

అంతర్వేది, న్యూస్‌టుడే: అంతర్వేది క్షేత్రపాలకుడు పార్వతీనీలకంఠేశ్వర స్వామి కల్యాణోత్సవాలు ఈ నెల 20 నుంచి 24 వరకు జరగనున్నాయి. 20న రాత్రి 7 గంటలకు అంకురార్పణ, 21న నంది వాహనంపై ఉత్సవమూర్తులను ఊరేగించి రాత్రి 8.30 గంటలకు దివ్య కల్యాణం జరుగుతుంది. 22, 23న ప్రత్యేక పూజలు, 24న శ్రీపుష్పోత్సవంతో ఉత్సవాలు ముగిస్తారు.



(c) eenadu

ఈఎస్ఎల్ ప్రాంతీయ సమరానికి సై

నేటి నుంచి నార్త్ ఆంధ్రా స్థాయి ఈనాడు క్రికెట్ పోటీలు

శ్యామలా సెంటర్, న్యూస్‌టుడే: ఈనాడు స్పోర్ట్సు లీగ్ (ఈఎస్ఎల్) టోర్నమెంట్ ప్రాంతీయ సమరానికి రంగం సిద్ధమైంది. క్రికెట్‌లో ప్రతిభావంతుల్ని వెలికితీసేందుకు నిర్వహిస్తున్న ఈఎస్ఎల్ క్రికెట్ పండగ రెండో దశకు చేరుకుంది. రాజమహేంద్రవరంలోని గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ (జీజీయూ)లో 'ఈనాడు క్రికెట్ నార్త్ ఆంధ్రాస్థాయి పోటీలు' మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. గత నెల 27 నుంచి ఈ నెల 7వరకు హోరాహోరీగా జరిగిన జిల్లా స్థాయి పోటీల్లో సీనియర్స్, జూనియర్స్ విభాగాల్లో విజేతలుగా నిలిచిన జట్లు నార్త్ ఆంధ్రాస్థాయి పోటీల్లో తలపడనున్నాయి. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, రాజమహేంద్రవరం జట్ల మధ్య జరిగే ఈ పోటీలను నాకౌట్, టీ-20 ఓవర్ల విధానంలో నిర్వహించనున్నారు.

వేదిక : గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ మైదానం -I, రాజమహేంద్రవరం

జూనియర్స్ విభాగం : ఉదయం 8.30కు రాజమహేంద్రవరం X విశాఖ

సీనియర్స్ విభాగం : మధ్యాహ్నం 1.30కు రాజమహేంద్రవరం X విశాఖ

EENADU SPORTS LEAGUE 2025

Title Sponsor: ధనిక్ భారత్ విద్యా సంస్థలు IIT-JEE | NEET
Protein Partner: NECC నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ (Non-Govt. Public Charitable Trust) "Sunday ho yah Monday roz khao ande"
Beverage Partner: CMR SHOPPING MALL The joy of life ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ | ఒడిశా | కర్ణాటక
Gift Partner: KL (DEEMED TO BE UNIVERSITY)
Regional Sponsor: GGU GODAVARI GLOBAL UNIVERSITY RAJAMAHENDRAVARAM, A.P. Call: 994 999 3483 | www.ggu.edu.in
Medical Partner: GSL
TV Partner: ETV ఆంధ్ర ప్రదేశ్
Digital Partner: ఈనాడు.నెట్, ETV BHARAT
FM Partner: ఈ FM Mee FM
Organised by: ఈనాడు

కర్షకుల తోడు.. కాపాడి చూడు..!

నెలాఖరు వరకు పశుఆరోగ్య శిబిరాలు

– న్యూస్‌టుడే, ఆలమూరు

పల్లెల్లో ఎక్కువ శాతం చిన్న, సన్నకారు రైతులు పాడి పరిశ్రమపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. వారు మరింత లాభదాయకంగా ముందుకు సాగేందుకు కూటమి ప్రభుత్వం దన్నుగా నిలుస్తోంది. సోమవారం నుంచి గ్రామాల్లో ఉచిత పశుఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తోంది. గతేడాది జనవరిలో ఆరంభించి ప్రస్తుతం కొనసాగిస్తోంది. ఈ వైద్య శిబిరాలు ఈ నెల 31వ తేదీ వరకు కొనసాగనున్నాయి. జిల్లాలోని ప్రతి మండలంలో రెండు బృందాలు రోజుకు రెండు గ్రామ పంచాయతీల పరిధిలో సేవలందిస్తాయి.

అందే సేవలు ఇవీ..

శిబిరాల్లో పశువులను, జీవాలను వైద్యులు పరీక్షిస్తారు. దూడలు, ఆవులు, గేదెలు, చిన్న జీవాలకు నట్టల నివారణ మందు అందిస్తారు. శరీరంపై గాయాలు, ఇతరత్రా అనారోగ్య సమస్యలుంటే చికిత్స చేస్తారు. అవసరమైతే తేలికపాటి శస్త్రచికిత్సలు నిర్వహిస్తారు, కృత్రిమ గర్భధారణ, చూడి పరీక్షలు చేసి రైతులకు సూచనలిస్తారు. ఎదకురాని, చూలు కట్టని ఇతర గర్భకోశ వ్యాధులున్న పశువులకు చికిత్స అందిస్తారు. వ్యాధి నిరోధక టీకాలు వేస్తారు. ప్రతి పశువుకు బీమా ఉండేలా రైతులకు అవగాహన కల్పిస్తారు. వైద్యసిబ్బందితో శాస్త్రీయ పశు యాజమాన్య పద్ధతులు, పశువిజ్ఞానంపై అవగాహన సదస్సులు నిర్వహిస్తారు.

పామర్రు: సత్యవాడలో పాడి రైతుకు మందులు ఇస్తున్న ఏడీ రామకృష్ణ తదితరులు

జిల్లాలో పశు సంపద..

ఆవులు	: 55,000
గేదెలు	: 1,07,000
గొర్రెలు, మేకలు	: 45,000
కోళ్లు	: 1,30,000

సద్వినియోగం చేసుకోవాలి

పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న ఉచిత పశుఆరోగ్య శిబిరాలను పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలి. జీవాలకు సంబంధించి ఎలాంటి సమస్య ఉన్నా వైద్యులు పరీక్షించి చికిత్స చేస్తారు. శిబిరాల సమాచారాన్ని గ్రామస్థులకు పశు వైద్య సిబ్బంది ముందుగానే తెలియజేస్తారు.

- డా.ఎల్.అనిత, ఏడీఏ, ఆలమూరు

సర్వీసు రెగ్యులర్ చేయాలని వినతి

ముమ్మిడివరం, న్యూస్‌టుడే: ఉపాధ్యాయుల సర్వీసును రెగ్యులర్ చేస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని ఫ్యాప్టో ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖధికారి పి.నాగేశ్వరరావుకు ఉపాధ్యాయులు సోమవారం వినతిపత్రం అందజేశారు. జిల్లాలో పనిచేస్తున్న కొంతమంది ఉపాధ్యాయులకు యాంటిసిడెన్స్ వెరిఫికేషన్ జరగకపోవడం వల్ల సర్వీసు రెగ్యులర్ కాలేదన్నారు. ఎనిమిదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వీరి రెగ్యులైజేషన్‌కు ఉత్తర్వులు ఇవ్వాలని ఫ్యాప్టో నాయకులు కోరారు. కార్యక్రమంలో ఫ్యాప్టో ఛైర్మన్ ఎంటీవీ సుబ్బారావు, సెక్రటరీ జనరల్ పోతంశెట్టి దొరబాబు, ఏపీటీఎఫ్ 1938 జిల్లా అధ్యక్షుడు ఎస్ఎన్ మునేశ్వరరావు, ఎస్టీయూ ప్రధాన కార్యదర్శి కె.కల్యాణ్‌బాబు, యూటీఎఫ్ జిల్లా గౌరవాధ్యక్షులు పెంకే వెంకటేశ్వరరావు, ఎన్.సత్యనారాయణ, కేవీఎస్ నారాయణ తదితరులు పాల్గొన్నారు.

డీఈవో నాగేశ్వరరావుకు వినతిపత్రం అందజేస్తు న్న ఫ్యాప్టో నాయకులు

హారం అందిస్తున్న అయినపర్తి దుర్గ, కుటుంబ సభ్యులు

కనకదుర్గమ్మకు బంగారు హారం సమర్పణ

పి.గన్నవరం, న్యూస్‌టుడే: మండలంలోని మొండెపులంక గ్రామంలో కొలువైన కనకదుర్గమ్మవారికి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన అయినపర్తి అర్జునరావు, దుర్గ దంపతులు రూ.6.96 లక్షల విలువైన ఆరుకాసుల బంగారు హారాన్ని సోమవారం అందజేశారు. మొండెపులంక ఆడపడుచు దుర్గ గ్రామోత్సవం, హోమంలో పాల్గొని అమ్మవారికి పూజలు చేశారు. భక్తులకు అన్నసమారాధన ఏర్పాటు చేశారు. కోరుమిల్లి శ్రీనివాస్, పొన్నమండ ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు.

యోగి వేమన గొప్ప సంస్కర్త

అమలాపురం పట్టణం, న్యూస్‌టుడే: తెలుగు సాహిత్యంలో యోగి వేమన ఒక ధ్రువతార అని, తన పద్యాల ద్వారా సమాజంలోని అజ్ఞానాన్ని, మూఢ నమ్మకాలను ఎండగట్టిన గొప్ప సంస్కర్త అని ఎస్పీ రాహుల్‌మీనా తెలిపారు. ఎస్పీ కార్యాలయంలో సోమవారం వేమన జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్ర పటానికి ఎస్పీ రాహుల్‌మీనా, ఏఎస్పీ ఏవీఆర్‌పీబీ ప్రసాద్, పోలీస్ అధికారులు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో ఏఆర్‌డీఎస్పీ సుబ్బరాజు, ఎస్బీ సీఐ పుల్లారావు, తమ్మినాయుడు, బ్రహ్మానందం పాల్గొన్నారు.

వేమన చిత్రపటం వద్ద ఎస్పీ రాహుల్‌మీనా, ఏఎస్పీ ప్రసాద్, అధికారులు

ప్రభుత్వం దృష్టికి సమస్యలు తీసుకెళ్తాం

తాళ్లరేవు: క్షేత్ర స్థాయిలో సమస్యలు గుర్తించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం ద్వారానే పరిష్కారానికి అవకాశం ఉంటుందని గోదావరి ఈస్టర్న్ డెల్టా కమిటీ ఛైర్మన్ సునీల్‌కుమార్ అన్నారు. తాళ్లరేవులో డీసీ ఛైర్మన్లు, నీటి సంఘాల అధ్యక్షులు, జలవనరులశాఖ అధికారులతో సోమవారం ఆయన సమీక్షించారు. మండలంలోని శివారు ఆయకట్టు భూములకు రబీలో సాగునీటి ఎద్దడి ఉంటుందన్నారు. ప్రధాన పంట కాలువలు, డ్రెయిన్ల ఆధునికీకరించాలని, కాలువల్లో ఇసుక మేటల తొలగించాలని, ఆక్రమణలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. సునీల్‌కుమార్ సానుకూలంగా స్పందించారు.


బస్సులను తనిఖీ చేస్తున్న రవాణాశాఖాధికారులు

అధిక టికెట్ ధరలు.. 35 బస్సులపై కేసు నమోదు

రావులపాలెం పట్టణం, న్యూస్‌టుడే: అధిక ధరలకు టికెట్లు విక్రయించి ప్రయాణికులను తీసుకువెళ్తున్న 35 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదు చేసినట్లు జిల్లా రవాణాశాఖాధికారి దేవిశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. సంక్రాంతి పండగ ముగిసిన అనంతరం తిరుగు ప్రయాణమైన ప్రయాణికుల నుంచి అధికంగా టికెట్ ధరలు వసూలు చేస్తున్న సంఘటనలపై రావులపాలెం జాతీయ రహదారిపై తనిఖీలు నిర్వహించామన్నారు. మొత్తం 35 బస్సులపై కేసులు నమోదు చేసి రూ.5,47,600 అపరాధ రుసుము విధించినట్లు తెలిపారు. కాకినాడ నుంచి బెంగళూరు వెళుతున్న బస్సు పన్ను కట్టకపోవడంతో సీజ్ చేసి రూ.2,40,000 జరిమానా విధించామన్నారు. తనిఖీల్లో రవాణా శాఖాధికారులు రాజేంద్రప్రసాద్, శ్రీనివాస్, రవికుమార్, సురేష్‌కుమార్, షణ్ముఖ శ్రీనివాస్, కౌశిక్ పాల్గొన్నారు.

దత్తత కుటుంబానికి దుస్తులు పంపిణీ

సఖినేటిపల్లి, న్యూస్‌టుడే: సఖినేటిపల్లి మండలం అంతర్వేది పల్లిపాలెంకు చెందిన కామాడి దుర్గాప్రసాద్ గత ఐదు నెలల కిందట రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీ4 విధానంలో అతడి కుటుంబాన్ని జిల్లా రవాణా శాఖ అధికారి దేవిశెట్టి శ్రీనివాసరావు దత్తత తీసుకున్నారు. సోమవారం శ్రీనివాసరావు దంపతులు ఆ కుటుంబానికి దుస్తులు, నిత్యావసర సరకులు అందజేశారు. ఆర్థికపరమైన ఇబ్బందులు వస్తే తనకు ఫోన్ చేయాలని మృతిడి తల్లి ఆదిలక్ష్మికి తెలిపారు.

దుస్తులు అందజేస్తున్న రవాణాశాఖ అధికారి శ్రీనివాసరావు దంపతులు

ప్రజల సంతృప్తే ప్రామాణికం

అమలాపురం కలెక్టరేట్, న్యూస్‌టుడే: ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్)లో అర్జీలకు సంబంధించి ఫిర్యాదుదారుల సంతృప్తే ప్రామాణికమని కలెక్టర్ మహేష్‌కుమార్ తెలిపారు. సోమవారం ఆయన కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో జేసీ నిశాంతి, ఇతర అధికారులతో కలిసి వినతులు స్వీకరించారు. కార్యక్రమంలో 160 మంది తమ సమస్యలపై వినతులు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఫిర్యాదుపై క్షేత్రస్థాయిలో ఉన్నతాధికారులు పరిశీలించి చర్యలు తీసుకోవాలన్నారు.

గల్ఫ్ వెళ్లేవారు జాగ్రత్తలు తీసుకోవాలి

ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశాలకు వెళ్లాలనుకునే వారు కచ్చితంగా కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్(కేసీఎం) కేంద్రాన్ని సంప్రదించాలని కలెక్టర్ మహేష్‌కుమార్ సూచించారు. గత ఏడాది ఉపాధి నిమిత్తం గల్ఫ్ వెళ్లి అక్కడ అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతూ కేసీఎం కేంద్రం అధికారుల సహకారంతో స్వదేశానికి చేరుకున్న పి.వెంకటలక్ష్మి సోమవారం కలెక్టర్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతే ఆరోగ్య సమస్యల వల్ల స్వదేశానికి వెళ్లి పోతానని ఏజెంట్‌కు చెప్పగా.. రూ.2 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారన్నారు. అధికారులు చొరవతో పైసా చెల్లించకుండా సురక్షితంగా స్వదేశానికి వచ్చనని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె కలెక్టర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

సమస్యను అడిగి తెలుసుకుంటున్న కలెక్టర్ మహేష్‌కుమార్

కోనసీమకు జాతీయ రహదారి

రావులపాలెం నుంచి అమలాపురం వరకు 32 కి.మీ. మేర విస్తరణ

ఈనాడు, అమలాపురం, న్యూస్‌టుడే, అమలాపురం కలెక్టరేట్, పి.గన్నవరం: కూటమి పాలనలో దశలవారీగా అభివృద్ధి పనులు చేస్తూనే.. ప్రజల రాకపోకలు మరింత సౌలభ్యం కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నారు. అమలాపురం వెళ్లాలంటే ఇప్పటి వరకు రావులపాలెం, కొత్తపేట, అంబాజీపేట మీదుగా ఉన్న ఒక్క మార్గమే ఆధారం. నిత్యం వేలాది వాహనాలతో రద్దీగా ఉండే మార్గంపై ఒత్తిడి తగ్గించి, ప్రత్యామ్నాయంగా రావులపాలెం నుంచి అమలాపురం పేరూరు కూడలి వద్ద ఎన్ హెచ్ 216కు అనుసంధానం చేసేలా 32 కిమీ మేర ఎన్ హెచ్ 216ఈ నిర్మాణం, విస్తరణకు వేగంగా అడుగులు పడుతున్నాయి. రహదారి నిర్మాణానికి సంబంధించి అవసరమైన 140 ఎకరాల భూ సేకరణకు నోటిఫికేషన్ జారీ చేశారు.

140 ఎకరాలు అవసరం..

జిల్లాలో 32 కిమీ మేర నిర్మించనున్న జాతీయ రహదారికి సుమారు 140 ఎకరాల భూమి సేకరించాలని నిర్ణయించారు. దాదాపు 727 సర్వే నంబర్ల పరిధిలో సేకరించాల్సిన భూమిలో ఎక్కువగా వ్యవసాయ భూములు, పంట కాలువలు, కొన్ని చోట్ల శ్మశానవాటికలు, కాలిబాటలు, పుంత మార్గాలు, ప్రభుత్వ పోరంబోకు, గ్రామ కంఠాలున్నాయి.

నిర్మాణం ఇలా..: కొత్త రహదారి 216ఈ (పేరూరు కూడలి)ను జీరో పాయింట్ చూపి.. 31.89 కిమీ వద్ద రావులపాలెం వద్ద ఎన్ హెచ్ 216ఏకు అనుసంధానమవ్వనుంది. అమలాపురం మండలం పేరూరు వద్ద ప్రారంభించి ఇందుపల్లి, ఈదరపల్లి, బండారులంక, నడిపూడి, పాలగుమ్మి, నేదునూరు, మొసలపల్లి, ఇరుసుమండ, ముక్కామల, వక్కలంక, పుల్లేటికుర్రు, మోడేకుర్రు, అవిడి, పలివెల, కొత్తపేట, దేవరపల్లి, వెదిరేశ్వరం, లక్ష్మీపోలవరం గ్రామాల మీదుగా జాతీయ రహదారి నిర్మాణ జరగనుంది.

అభ్యంతరాల స్వీకరణ

జాతీయ రహదారికి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన సర్వే నంబర్లలో ఉన్న రైతులకు తమ భూములు ఇచ్చేందుకు, పరిహారం విషయంలో ఏమైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే 21 రోజుల్లోగా డా.బీఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా జేసీ కార్యాలయంలో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

EENADU Classifieds

BUSINESS SERVICES

బంగారం బ్యాంకులలో/ ఏ ఇతర ప్రైవేటు సంస్థలలో తాకట్టులో ఉన్నవి విడిపించి ఈరోజు మార్కెట్ ధర ప్రకారం కొనబడును. (స్పాట్ క్యాష్). Ph: 8142292071.

బంగారం బ్యాంకులలో, ముత్తూట్, మనప్పురం, ఇతర ప్రైవేట్‌సంస్థల్లో తాకట్టులోఉన్నవి విడిపించి ఈరోజు మార్కెట్‌ధర ప్రకారం కొనబడును. స్పాట్‌క్యాష్ ✆ 9849138626

FINANCIAL SERVICES

ఆంధ్రప్రదేశ్‌లో Govt. ఉద్యోగస్తులకు, రిటైర్డ్ పెన్షనర్లకు సులభ వాయిదా లేదా నెలవారీ వడ్డీ పద్ధతిలో పర్సనల్ లోన్స్. అయోధ్య కోఆపరేటివ్ సొసైటీ, ✆7386201191.

PROFESSIONAL SERVICES

VAASTU

మీ ఇల్లు, ఆఫీసు, స్థలాలకు వాస్తు సరిచేసుకోండి. కొత్త ఇంటి నిర్మాణంకై వాస్తు డ్రాయింగ్స్ ఇస్తాం. వాస్తు సలహాలకు hrvasthuyoutube Cont. Cell: 9246624248.

REAL ESTATE

LAND FOR SALE

KAKINADA RURAL

కరప గ్రామంలో 1.4 ఎకరాల మెట్టభూమి మరియు 150 గజాల ఇండ్ల స్థలము అమ్మకమునకు కలవు. Cont. Cell: 80748 99712, 86888 84081.

GENERAL

పెద్దాపురం జగ్గంపేట రోడ్డు కాట్రావులపల్లి గ్రామంలో 2.5 ఎకరాల హౌస్ సైట్ అమ్మకం. ఎకరా: 70 లక్షలు. ఫోన్: 96204 74470.

JOBS

Wanted Co-Ordinators, PRO's, Teachers for Primary & HS, Teachers for all Subjects. Thejus High School, DWM, Rjy(R), ✆ 9848225858

Wanted Male Counselors and Admission Dept. Staff Qualification any Degree. Age Limit: 25 to 45 Years having Experience in Educational Organisations will be preferable. Salary upto: 18,000/- working Location: Master Minds College, Rajahmundry. Contact: 9248733370.

WANTED Collection Boys, Lady Receptionist, Driver for a Chit Fund Company, Vidyuth Nagar, Kakinada. Contact: 79898 79447.

ప్రముఖ ఫైనాన్స్ & ఇన్సూరెన్స్ కంపెనీలో జాబ్ చేయుటకు అభ్యర్థులు కావలెను. మార్కెటింగ్ అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత. జీతం: 20K to 30K. ✆ 83328 80781

రాజమండ్రి కోరుకొండ రోడ్డులో మా ఇంటివద్ద 2 సంవత్సరాల పిల్లల ఆలన పాలన చూసుకొనుటకు ★ కేర్‌టేకర్స్ కావలెను. Cont. Cell: 77999 88168.

మండపేట టౌన్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ షోరూంకి సె.గార్డ్స్, ఆఫీస్ బాయ్స్ (జీ.12 వేలు) హౌస్ కీపింగ్ (జీ.9 వేలు) కావలెను. ✆ 96763 92502, 97054 06949.

హైదరాబాద్‌లో వృద్ధులను, పిల్లలను, పేషెంట్లకు, సేవ, ఇంటి, వంటపనులు చేయుటకు స్త్రీలు/ఆయాలు/నర్సులు, కేర్ టేకర్స్ కావలెను.జీతం: 15-20వేలు+రూం+బో. ఫ్రీ.9346705231.

ప్రముఖ రియల్ సంస్థ RJY బ్రాంచ్‌లో ప: 40 సం|| పైబడి M/F మార్కెటింగ్‌కు, (Govt./ గెజిటెడ్ ఆఫీసర్స్ Rtd./ Pvt.), AGMsగా చేయడానికి కావలెను (Salary + ఇన్సెంటివ్స్ T&C). 9398033529

రాజమండ్రి నందు DTP డిజైనర్స్, ఫ్లెక్స్ వర్కర్స్ (బోర్డ్స్ ఫిటింగ్), TATA ACE డ్రైవర్స్, హెల్పర్స్ M/F కావలెను. Contact Cell: 92466 57116.

రాజమండ్రిలో ప్రముఖ హాస్పిటల్‌లో పనిచేయుటకు క్వాలిఫైడ్ నర్సింగ్ స్టాఫ్, రిసెప్షనిస్ట్, ఎనస్తీషియా టెక్నీషియన్, అకౌంటెంట్స్, ఫార్మసిస్ట్ కావలెను. ✆ 89199 09790.

రాజమండ్రి భీమవరంలో ప్రొకం., బ్యాంక్స్, షోరూమ్స్ నందు సెక్యూరిటీ గార్డ్స్ & సూపర్‌వైజర్స్ కావలెను. రూం+బో., జీ: 12-15 వేలు. రాజ్ సెక్యూరిటీ, దేవిచౌక్, Rjy, 9392269369.

Exp. నర్సులు/ ఆయాలు/ వార్డ్ బాయ్స్ కావలెను. జీతం: Rs: 20,000/- నుండి 25,000/- వరకు. కూకట్‌పల్లిలో Hyd ✆ 6302532832, 8019117633.

నెక్ సూచించిన కోడిగుడ్ల ధర

★ For the Information of Trade & Industry

★ తూర్పుగోదావరి జోన్ ప్లాస్టిక్ ట్రేలో సరఫరా చేసే ఫారం గేటు ధర రూ. 4-95 పై

అనపర్తి ఆఫీసు: 08857-226908

EENADU for Advertisement Contact: 8008597607

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్-లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

ధరవరలు

అంబాజీపేట కొబ్బరి మార్కెట్

కొబ్బరి (క్వింటాళ్లలో)	ధర (రూ॥లలో)
కొత్తకొబ్బరి	18,000
కురిడీ (వెయ్యింటికి):	
పాతకాయ: గండేరా	27,000
గటగట	25,000
కొత్తకాయ: గండేరా	26,000
గటగట	24,000
నీటి కాయ (వెయ్యింటికి):	
పాత (ముక్కుడు) కాయ	16,000-18,000
కొత్త (పచ్చి) కాయ	16,000-17,000
కొబ్బరినూనె మార్కెట్:	
15 కిలోలు	5,000
కిలో	350

గమనిక: అంబాజీపేట కొబ్బరి మార్కెట్ ధరలు ప్రతి బుధ, శనివారాల్లో మాత్రమే మారుతాయి.

వెన్‌కాబ్ చికెన్ ధర కిలోకు రూ॥లలో

ఫారంరేటు	157-00
రిటైల్ లైవ్	184-00
డ్రెస్డ్	267-00
స్కిన్‌లెస్	304-00

92.7FM Rajamahendravaram ఈ FM 92.7 Mee FM

ఈఎఫ్ఎమ్ కార్యక్రమాలు

సోమవారం నుంచి శుక్రవారం

కార్యక్రమము	ప్రసార వేళలు
ఉషోదయం	ఉ॥ 5 - ఉ॥ 7
ఈ-మార్నింగ్స్	ఉ॥ 7 - ఉ॥ 11
నువ్వా నేనా	ఉ॥ 11 - మ॥ 2
సత్యభామ	మ॥ 2 - సా॥ 5
లైట్ తీస్కో	సా॥ 5 - రా॥ 9
సరదాగా కాసేపు	రా॥ 9 - రా॥ 12
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా॥ 12 - తె॥ 5

/Eenadufm

For Advertising on Eenadu FM Contact 9000180626, 9989993175

చెట్టు పైనుంచి జారిపడి వ్యక్తి మృతి

రాజవొమ్మంగి, న్యూస్‌టుడే: రాజవొమ్మంగి పంచాయతీ పరిధి ముర్లవానిపాలెం గ్రామానికి చెందిన సోముల సోమరాజు (45) చెట్టు పైనుంచి ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమరాజు తాటికల్లు సేకరించేందుకు చెట్టు ఎక్కారు. అదుపుతప్పి కిందపడిపోవడంతో గాయాలయ్యాయి. స్థానిక పీహెచ్‌సీకి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సోమరాజు మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

సోమరాజు (దాచిన చిత్రం)

సంఘటితంగా మారి.. అన్నదాతకు సాయపడి..

రైతేరాజు

న్యూస్‌టుడే, అంబాజీపేట

కొబ్బరి రైతుల సమస్యలను సంఘటితంగా పరిష్కరించుకోవాలనే ఉద్దేశంతో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట కేంద్రంగా 2017లో కృషీవల కోకోనట్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ సంస్థను ఏర్పాటు చేసుకున్నారు. 430 మందితో ప్రారంభమై ప్రస్తుతం వీరి సంఖ్య 1680కి చేరింది. జిల్లాలోని అన్ని గ్రామాల నుంచి సభ్యులను చేర్చుకున్నారు. వీరిలో కొందరు షేర్ క్యాపిటల్ తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ సంస్థను గుర్తించింది. భారత ప్రభుత్వ సహకారంతో 2020లో క్వాయర్ పరిశ్రమను అయినవిల్లి మండలం నేదునూరులో స్థాపించారు. డొక్క వృథాగా పోకుండా పీచు, తాళ్లు, పొట్టుతో పరిశ్రమలు నెలకొల్పారు. వీటితో పాటు నర్సరీ సైతం ఏర్పాటు చేసి తక్కువ ధరకు మొక్కలు అందిస్తున్నారు.

పలు కార్యక్రమాలు..

● సంస్థ ద్వారా వేపగింజలు కొనుగోలు చేసి పొడిగా మార్చి కొబ్బరి చెట్లకు తెగుళ్లు రాకుండా ట్రైకోడెర్మావిరిడీ శిలీంద్రాన్ని తయారు చేసి రైతులకు ఇస్తున్నారు.

● నాణ్యమైన మొక్కలు, వానపాములు, వివిధ రకాల సేంద్రియ ఎరువులను తయారు చేసి అందుబాటులో ఉంచుతున్నారు. ప్రాచుర్యం పొందిన బయోచార్‌ను అతి తక్కువ ధరకు అందిస్తున్నారు.

● కొబ్బరిపొట్టును సులభంగా తయారు చేయడానికి అనేక రకాలైన పద్ధతులను ప్రయోగాత్మకంగా పరిశీలించి వీటిలో ఉత్తమమైన విధానాలను అభివృద్ధి చేశారు. దీన్ని సేద్యానికి అనుగుణంగా మార్చుతున్నారు. ఇది ఎంతోమంది కార్మికులకు ఉపాధిని కల్పిస్తోంది.

కృషీవల కోకోనట్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ సంస్థ

స్ఫూర్తి

● కొబ్బరి చిప్పలను పైరాలసిస్, సంప్రదాయ పద్ధతుల్లో బొగ్గుగా మార్చి బయోచార్ తయారీకి వినియోగిస్తున్నారు.

● మేలురకం మామిడి, సపోట, నిమ్మ, నారింజ, బత్తాయి, కొబ్బరి, అరటి, పనస, సీతాఫలం, నేరేడు వంటి వివిధ రకాల మొక్కలు సేకరించి రైతులకు అందుబాటు ధరల్లో సరఫరా చేస్తున్నారు.

● బహిరంగ మార్కెట్‌లో కొబ్బరి ధరలు భారీగా పతనమైన సందర్భంలో నాఫెడ్ ద్వారా ఆయిల్‌ఫెడ్‌కు నోడల్ ఏజెంట్‌గా ఉండి రైతులకు కనీస మద్దతు వచ్చేలా చేస్తున్నారు.

● రైతులకు ఎప్పటికప్పుడు అవగాహన సదస్సులు నిర్వహిస్తూ సాగులో అధునాతన విధానాలు వివరిస్తున్నట్లు సంస్థ ఛైర్మన్ వీరరాఘవులు,సభ్యులు తెలిపారు.

వరిసాగులో సమగ్ర సస్యరక్షణ

తెలుసుకుందాం..

గొల్లప్రోలు, న్యూస్‌టుడే: దాళ్వా వరిసాగులో సమగ్ర సస్యరక్షణతో నాణ్యమైన, అధిక దిగుబడులు పొందొచ్చు. పంటపై ఆశించే తెగుళ్లు, నివారణ చర్యల గురించి జిల్లా ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ చల్లా వెంకట నరసింహారావు వివరించారు.

దాళ్వా వరిపంట

✦ జింక్‌లోపం కారణంగా నాట్లు వేసిన కొద్దిరోజులకు ఆకు చివరలు ఎండి, ఎదుగుదల తగ్గుతుంది. నివారణకు ఆఖరి దమ్ములో ఎకరాకు 20 కేజీలు జింక్‌సల్ఫేట్ వేయాలి. లోప లక్షణాలు కనిపించిన వెంటనే లీటరు నీటికి జింక్‌సల్ఫేట్ కలిపి పిచికారీ చేయాలి. బాస్వరం ఎరువు, పురుగు మందుతో కలిపి వాడకూడదు. ✦ దోమపోటు రాకుండా ముందస్తుగా మందులు పిచికారీ చేయడం సరైన విధానం కాదు. సుడిదోమ ఉనికి గమనిస్తే నివారణకు ఎసిఫేట్ 1.5 గ్రాములు లేదా పైమెట్రోజైన్ 0.6 గ్రాములు లేదా డైనోటెఫ్యూరాన్ 0.4 గ్రాములు లేదా ట్రైఫ్లూమిజోపిరిమ్ 0.48 మిల్లీలీటర్ల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ✦ బ్యాక్టీరియా, ఎండాకు తెగులు ఆశిస్తే నివారణకు నత్రజని ఎరువులు వాడకం నిలిపివేయాలి. మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎకరాకు 20 కేజీలు చల్లాలి. ఉధృతి తగ్గడానికి ప్లాంటోమైసిన్ 1.0 గ్రాములు, కాపర్ ఆక్సీక్లోరైడ్ 3.0 గ్రాములు లీటరు నీటికి పిచికారీ చేయాలి. ✦ పొడ తెగులు ఆశిస్తే నివారణకు హెక్సాకొనాజోల్ 2.0 మిల్లీగ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ✦ సుడిదోమ, అగ్గితెగులు ఒకేసారి కనిపిస్తే ట్రైఫ్లూమీజోపైరం 0.48 మిల్లీలీటర్లు, ఐసోప్రోథయోలిన్ 1.5 మిల్లీ లీటర్ల మందును లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి.

శీతాకాలం.. చేపల సాగులో అప్రమత్తం

మీ కోసం

ఉప్పలగుప్తం, న్యూస్‌టుడే: శీతాకాలంలో చేపలకు సోకే పలు రకాల వ్యాధులు, నివారణ పద్ధతులను ఎఫ్‌డీవో బి.హేమానంద్ వివరించారు. ఈ కాలంలో వాతావరణ మార్పుల కారణంగా చేపలు తక్కువ ఆహారం తీసుకుంటాయి. దీంతో ఎదుగుదల లోపిస్తుంది. వాటి కదలికలు సైతం తక్కువగా ఉంటాయి. నివారణకు చెరువు అడుగు భాగాన్ని, నీటిని శుభ్రంగా ఉంచుకోవాలి.


పట్టుబడి చేసిన చేపలు

✤ శంకుపూత... మొప్పలపై సగ్గుబియ్యం వంటి పొక్కులు వస్తాయి. వీటివల్ల ప్రాణవాయువు అందక చేపలు ఇబ్బంది పడతాయి. నివారణకు ఫార్మాలిన్ మందును ఎకరాకు ఒక లీటరు చొప్పున చెరువులో చల్లాలి. ఎకరాకు బీకేసీ 300 మిల్లీలీటర్లు లేదా అయోడిన్ అర లీటరు చల్లాలి.

✤ శంకుజలగ... మొప్పలపై శంకుజలగ ఆవరించడం వల్ల జిగురులాంటి ద్రవం ఏర్పడి అతుక్కుని చేపలు ఊపిరాడక చనిపోతాయి. వ్యాధి నివారణకు బుటాక్స్ మందును ఎకరా చెరువుకు 150 మిల్లీలీటర్లు చల్లాలి. 24 గంటల తర్వాత తగిన మోతాదులో ఆల్బెండజోల్ మందును మేతలో కలిపి అందించాలి.

అంటుకట్టి.. ఆదాయం చేతపట్టి

ఉండ్రాజవరం, న్యూస్‌టుడే: అంటు మొక్కలు కట్టడంలో ఉండ్రాజవరం మండలం తాడిపర్రు గ్రామానికి చెందిన యువ రైతు నార్ని హరిది అందెవేసిన చేయి. తన రెండెకరాల పొలంలో కొంతభాగంలో మేలుజాతి జామ తదితర మొక్కలు నాటారు. కొంతవరకు ఎదిగిన తర్వాత 15 చొప్పున అంట్లు కట్టారు. కట్టిన అంటు 2 నెలలకు తయారవుతుంది. అనంతరం వాటిని వేరు చేస్తున్నారు. పొలంలో సుమారు 600 జామ చెట్లు ఉండగా ఏడాదికి 5 పర్యాయాలు చొప్పున కట్టిన అంటుమొక్కలు వస్తున్నాయి. ఏడాదికి సుమారు 40 వేల వరకు ఉత్పత్తి చేస్తున్నారు. ఉభయగోదావరి జిల్లాలతో పాటు తెలంగాణ తదితర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. ఎక్కువ దిగుబడినిచ్చే తైవాన్ రకాలు పెంచుతున్నారు. ఒక మొక్క రూ.100 నుంచి రూ.120 వరకు విక్రయిస్తున్నారు. జామతో పాటు పలు రకాల పండ్ల మొక్కలు అంటు కట్టడం ద్వారా మంచి ఆదాయం పొందుతున్నట్లు రైతు హరి తెలిపారు.

చెట్టుకు కట్టిన అంటు మొక్కలు

నార్ని హరి

(c) eenadu

రాజోలు

• రాజోలు • కొత్తపేట • పి.గన్నవరం

కోకో పంటకు గిట్టుబాటు ధర కల్పించాలి

జిల్లా కలెక్టర్ మహేష్‌కుమార్‌కు వినతిపత్రం ఇస్తున్న రైతు సంఘం ప్రతినిధులు

అంబాజీపేట, న్యూస్‌టుడే: జిల్లాలోని కొబ్బరి తోటల్లో అంతరపంటగా సాగు చేసే కోకో పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని భారతీయ కిసాన్ సంఘ్ ప్రతినిధులు, రైతు సంఘం నాయకులు ఉప్పుగంటి భాస్కరరావు, కొప్పిశెట్టి ఆనందవెంకటప్రసాద్ తదితరులు సోమవారం జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్‌కుమార్‌కు వినతిపత్రం అందించారు. పుల్లేటికుర్రులోని జలవనరుల శాఖ డ్రెయినేజీ సమస్యపై కూడా ఆయనకు వివరించినట్లు వారు స్థానిక విలేకరులకు తెలిపారు.

ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టండి

మామిడికుదురు: పాశర్లపూడిబాడవలో జాతీయ రహదారిని ఆనుకుని ఏటిగట్టు మీదుగా లంక గ్రామాలకు వెళ్లే మార్గం వద్ద ప్రమాదాలు జరగకుండా రక్షణ చర్యలు చేపట్టాలని భాజపా నాయకులు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సోమవారం వినతిపత్రం అందజేశారు. పార్టీ మండల శాఖ అధ్యక్షుడు భైరిశెట్టి దుర్గారామకృష్ణ, నాయకులు మహాలక్ష్మిరావు, తమ్మయ్యనాయుడు, రాంబాబు పాల్గొన్నారు.

అన్నదాతలకు అందుబాటులో యూరియా

అంబాజీపేట: రైతులకు అవసరమైన యూరియాను సొసైటీల వద్ద అందుబాటులో ఉంచామని పుల్లేటికుర్రు, అంబాజీపేట, గంగలకుర్రు సొసైటీల అధ్యక్షులు దొమ్మేటి సురేష్‌కుమార్, అరిగెల సూరిబాబు, అల్లాడ రవి తెలిపారు. అంబాజీపేట మండలంలో యూరియా కొరత అంటూ వస్తున్న పుకార్లు నమ్మొద్దని వారు తెలిపారు.

భక్తులకు మెరుగైన సేవలందించాలి

రమేష్‌రాజుకు పుష్పగుచ్ఛం ఇస్తున్న ఎమ్మెల్యే వరప్రసాద్, ఎంపీ హరీష్, ఎమ్మెల్సీ రాజశేఖరం

అంతర్వేది, న్యూస్‌టుడే: ఈ నెల 25 నుంచి ఫిబ్రవరి 2 వరకు జరిగే అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి వారి దివ్య కల్యాణానికి వచ్చే భక్తులకు సేవా కమిటీ మెరుగైన సేవలందించాలని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్, అమలాపురం ఎంపీ హరీష్ మాథుర్, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం సూచించారు. తొలుత ఛైర్మన్ దెందుకూరి రమేష్‌రాజు, సభ్యులతో కలిసి స్వామివారికి పూజలు చేశారు. అనంతరం వారితో ప్రమాణస్వీకారం చేయించారు. ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ మాట్లాడుతూ స్వామివారి కల్యాణోత్సవంలో ముఖ్య ఘట్టాలైన కల్యాణం, రథోత్సవం, చక్రవారి స్నానం తిలకించడానికి 5 లక్షలకుపైగా భక్తులు తరలివస్తారని చెప్పారు. ఇప్పటికే రూ.2 కోట్లతో రహదారులను నిర్మించామన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడానికి 400 మంది పారిశుద్ధ్య కార్మికులను, బందోబస్తుకు 1,500 మంది పోలీసులను నియమించనున్నట్లు తెలిపారు. రెవెన్యూ, పంచాయతీరాజ్, ఇతర శాఖ అధికారులు, సచివాలయ సిబ్బంది సమన్వయంతో సేవలందించాలని కమిటీ సభ్యులకు సూచించారు. ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను నూతన కమిటీ గజమాలతో సత్కరించింది.

ఉత్సవ కమిటీ సభ్యులకు సత్కారం

మామిడికుదురు: అంతర్వేది లక్ష్మీనృసింహస్వామి కల్యాణోత్సవాల సేవా కమిటీ సభ్యులుగా నియమితులైన మామిడికుదురు మండలం మగటపల్లికి చెందిన కుంపట్ల బాబ్జీ, నక్కా త్రిలోచనరావును స్థానికంగా సోమవారం జరిగిన కార్యక్రమంలో కూటమి నాయకులు సత్కరించారు. కల్యాణోత్సవాలు విజయవంతంగా జరిగేలా సేవలందించాలని కోరారు. జడ్పీ మాజీ ఛైర్మన్ నామన రాంబాబు, కూటమి నాయకులు బొలిశెట్టి ప్రభుదాస్, నామన నాగేశ్వరరావు, గోపాలకృష్ణ, సింహాచలం, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా

మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు: రాజోలు: 80085 74174
ఉ॥ 10 - మ॥ 1 పి.గన్నవరం: 80085 74229 కొత్తపేట:90323 93884

సాగునీటి ప్రవాహానికి అడ్డు తొలగింపు

స్పందనకు వందనం

రావులపాలెం గ్రామీణం: దేవరపల్లి శివారు చెల్లిరేవు వద్ద పంట పొలాలకు సాగునీరు పారే బోదెలో గుర్రపుడెక్క పెరిగిపోవడంతో సాగునీటి ప్రవాహానికి అడ్డంకులు ఎదురవుతున్నాయని పంచాయతీ కార్యదర్శి శర్మ దృష్టికి తీసుకువెళ్లగా గుర్రపుడెక్కను తొలగించే పనులు చేయించారు.

డ్రెయినేజీ శుభ్రం రావులపాలెం పట్టణం: ఇందిరాకాలనీలో డ్రెయిన్ పూడిక పోవడంతో మురుగు ముందుకు పారక ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమస్యను పంచాయతీ కార్యదర్శి దుర్గాప్రసాద్ దృష్టికి తీసుకువెళ్లగా సిబ్బందిని పంపి శుభ్రం చేయించారు.

నిధులివ్వక.. సాగునీరందక..

మొరాయిస్తున్న ఎత్తిపోతల పథకాలు

న్యూస్‌టుడే, ఆత్రేయపురం

గలగల పారే గోదావరి, ప్రధాన పంట కాలువలున్నా.. పొలాలకు సాగునీరు అందని పరిస్థితితో కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురం మండలంలోని ఉచ్చిలి రైతులు కొట్టుమిట్లాడుతున్నారు. ఉచ్చిలి ఎత్తిపోతల పథకం అటకెక్కడంతో ఆయకట్టు పొలాలకు నీరందక రైతులు కష్టాల పాలవుతున్నారు. ఐదు దశాబ్దాల క్రితం నిర్మించిన పథకంలో మోటార్లు, పంపులు మరమ్మతులకు గురవడంతో నిరుపయోగంగా వదిలేశారు. ఎత్తిపోతల పథకాన్ని బాగుచేసి అందుబాటులోకి తీసుకువస్తే ఉచ్చిలి, ఆత్రేయపురం, లొల్ల, వాడపల్లికి సంబంధించి 1,300 ఎకరాలకు సాగు నీరందుతుంది. చాలా ఏళ్లుగా పథకం పనిచేయకపోవడంతో కాలువలు ఎక్కడికక్కడ ఆక్రమణలు గురయి కుంచించుకుపోయాయి. కొంత మంది రైతులు వ్యర్థాలను కాలువల్లో వేసి పూడ్చివేస్తున్నారు. కొన్నిచోట్ల గుర్రపుడెక్క, తుప్పలతో కాలువలు రూపుకోల్పోయాయి.

సీఎం దృష్టికి తీసుకువెళ్లినా..

కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఎత్తిపోతల పథకాన్ని పునర్నిర్మించేందుకు ప్రతిపాదనలు రూపొందించినా.. నిధులు మంజూరు కావడం లేదు. మండలంలో ఎత్తిపోతల పథకాలు, సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తీసుకెళ్లారు. వసంతవాడ ఎత్తిపోతల పథకం పైపులైన్లు భూగర్భంలో దెబ్బతిన్నాయి. పలు చోట్ల నీరు ఉబికి పైకి వస్తోంది. ఈ పథకానికి కూడా మరమ్మతులు చేయాల్సి ఉంది. పేరవరం పథకం తరచూ మరమ్మతులకు గురయి మొరాయిస్తోంది. ఆయా ఎత్తిపోతల పథకాల తీరుతెన్నులపై గ్రామాల్లో జరిగే సమావేశాల్లో అధికారులకు విన్నవించుకోవడం తప్ప ఫలితం లేకపోతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉచ్చిలి పథకాన్ని పునర్నిర్మించడంతోపాటు పేరవరం, వసంతవాడ ఎత్తిపోతల పథకాలకు పూర్తిస్థాయిలో మరమ్మతులు చేసి సాగునీటి ఇబ్బందులు లేకుండా చూడాలని రైతులు కోరుతున్నారు,

తుప్పుపట్టి పాడవుతున్న నీరు పారే గొట్టాలు

ఉన్నతాధికారులకు నివేదించాం..

ఎత్తిపోతల పథకాల మరమ్మతుల విషయం ఉన్నతాధికారులకు నివేదించాం. ప్రతిపాదనలు రూపొందించి పంపించాం. త్వరలో తగిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. - వెన్నా సాయిమాధవప్రసన్న, ఏఈఈ, జలవనరుల శాఖ, ఆత్రేయపురం

శ్రీనివాసుడి సన్నిధిలో ప్రభుత్వ విప్

బుచ్చిరాజుకు స్వామివారి చిత్రపటం అందిస్తున్న ఈవో

ఆత్రేయపురం, న్యూస్‌టుడే: కోనసీమ తిరుమల వాడపల్లి వేంకటేశ్వరస్వామివారిని ప్రభుత్వ విప్, ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిరాజు సతీసమేతంగా సోమవారం దర్శించుకుని పూజలు చేశారు. వీరికి అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి శేషవస్త్రాలు కప్పి ఆశీర్వచనం చేశారు. స్వామివారి చిత్రపటాన్ని ఈవో నల్లం సూర్యచక్రధరరావు అందజేశారు.

అమ్మవారిని దర్శించుకున్న ఎంపీ హరీష్‌మాథుర్

అయినవిల్లి: మాగం గ్రామ దేవత సత్తెమ్మతల్లి తీర్థ మహోత్సవం సందర్భంగా అమలాపురం ఎంపీ గంటి హరీష్‌మాథుర్ సోమవారం అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. కూటమి నాయకులు స్వాగతం పలికారు. సర్పంచి కాశి వీరవెంకటసత్యనారాయణ, రమేష్‌రాజు, వర్మరాజు తదితరులు పాల్గొన్నారు.

శివాలయం నిర్మాణానికి విరాళం

ఆలయ నిర్మాణ స్థలంలో విరాళం అందిస్తున్న దాతలు

మలికిపురం, న్యూస్‌టుడే: మేడిచర్లపాలెంలో దేవదేవ విశ్వేశ్వర ట్రస్టు ఆధ్వర్యంలో నిర్మించనున్న శివాలయానికి హైదరాబాద్‌కు చెందిన గోగినేని ఫణీంద్ర, రాజ్యలక్ష్మి దంపతులు రూ.65,500 విరాళాన్ని సోమవారం ట్రస్టు వ్యవస్థాపక ఛైర్మన్ మేళం సత్యనారాయణమూర్తికి అందజేశారు. దాతలకు ట్రస్టు సభ్యులు, గ్రామస్థులు ధన్యవాదాలు తెలిపారు.

నిత్యాన్నదాన పథకానికి..

వాడపల్లి (ఆత్రేయపురం), న్యూస్‌టుడే: వాడపల్లి వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో నిత్యాన్నదాన పథకానికి పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం కృష్ణయ్యపాలేనికి చెందిన రెడ్డి గోపాలం, సుబ్బమ్మ దంపతులు రూ.50,116 విరాళాన్ని సోమవారం అందజేశారు. వీరిని ఈవో నల్లం సూర్యచక్రధరరావు అభినందించి స్వామివారి చిత్రపటం బహూకరించారు.

శ్యామలాంబ నవరాత్రులు ప్రారంభం

అంబాజీపేటలోని వీణాశ్యామలాంబకు పూజలు

అంబాజీపేట, న్యూస్‌టుడే: అంబాజీపేట శ్యామలానగర్‌లోని వీణాశ్యామలాంబ చంద్రశేఖరస్వామి ఆలయంలో శ్యామలాంబ నవరాత్రులు (గుప్త నవరాత్రుల) సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 27 వరకు నవరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ భక్త బృందం తెలిపింది. ప్రతి రోజు అమ్మవారికి ఉదయం, సాయంత్రం ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు నిర్వహిస్తామన్నారు. 28న అమ్మవారికి హంస వాహన సేవ నిర్వహిస్తామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.

ఘనంగా మారెమ్మ జాతర

ఉచ్చిలి మారెమ్మ జాతర మహోత్సవం

ఆత్రేయపురం, న్యూస్‌టుడే: ఉచ్చిలి గ్రామ దేవత మారెమ్మ జాతర మహోత్సవం ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు బాణసంచా కాల్పులు, బ్యాండు మేళాల మధ్య వైభవంగా జరిగింది. గ్రామస్థులు పొన్నులు వేసి మొక్కులు తీర్చుకున్నారు. అమ్మవారిని పుట్టినింటి నుంచి అత్తారింటికి సాగనంపారు. ఆసాదుల గరగ నృత్యాలు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

సిద్ధివినాయకస్వామికి పంచామృతాభిషేకం

అయినవిల్లి: సిద్ధివినాయకస్వామివారికి సోమవారం పంచామృత అభిషేకం, అనంతరం లఘున్యాస అభిషేకాలు జరిగాయి. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. నూతన వాహనాలకు పూజలు చేశారు. వివిధ పూజా రుసుముల ద్వారా రూ. 5,32,684 ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు

సంబరంలో ఎమ్మెల్యే పూజలు

వీరన్నబాబు సంబరం వద్ద ఎమ్మెల్యే సత్యనారాయణ

అంబాజీపేట: వాకలగరువులో సోమవారం నిర్వహించిన వీరన్నబాబు సంబరంలో ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పాల్గొని పూజలు చేశారు. ఆధ్యాత్మికతతో ప్రశాంతంగా ఉంటుందని ఆయన అన్నారు. రాష్ట్ర జలవనరుల కార్పొరేషన్ డైరెక్టర్ శిరిగినీడి వెంకటేశ్వరరావు, సొసైటీ అధ్యక్షుడు అరిగెల సూరిబాబు, ఎంపీటీసీ సభ్యుడు వాకపల్లి దొరబాబు, కూటమి నేతలు పేరాబత్తుల కాసుబాబు, మహిపాల తాతాజీ, నిమ్మకాయల నరసింహారావు, పేరాబత్తుల రాము తదితరులు పాల్గొన్నారు.

వాసవీమాత ఆత్మార్పణ దినోత్సవం నేడు

అంబాజీపేట: వాసవీమాత ఉత్సవాన్ని కూటమి ప్రభుత్వం అధికారికంగా ప్రకటించటంతో నేడు (మంగళవారం) అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు వాసవి వైశ్య సంఘం కార్యదర్శి గోకవరపు శివ, ఉపాధ్యక్షుడు నిట్టాల బాలాజీ తెలిపారు. స్థానిక ఆలయం వద్ద ఉదయం నుంచి అమ్మవారికి కుంకుమ పూజలు, హోమం నిర్వహిస్తామన్నారు. ఎంపీ గంటి హరీష్‌మాథుర్, ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పాల్గొంటారన్నారు.

రహదారికి మరమ్మతులు

ఈనాడు కథనానికి స్పందన

అయినవిల్లి: కొండుకుదురు-ముక్తేశ్వరం కాలువగట్టు ప్రధాన రహదారి రాళ్లుతేలి గుంతలుపడి అధ్వానంగా మారింది. గత నెల 23న 'రాళ్లుతేలి.. రాకపోకలకు ఇక్కట్లు' శీర్షికన ప్రచురితమైన చిత్రవార్తకు అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టారు.

ఆరోగ్య కేంద్రం... అసంపూర్తి భవనం

అంబాజీపేట మండలం పసుపల్లిలో నిర్మించిన వెల్‌నెస్ సెంటర్ భవనం స్లాబ్ దశలోనే నిలిచిపోయింది. గత వైకాపా ప్రభుత్వం నిర్మాణం చేపట్టగా నిధులు సరిపడక నిలిచిపోయింది. కూటమి ప్రభుత్వంలోనైనా ఈ భవన నిర్మాణాన్ని పూర్తిచేసి వినియోగంలోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు. దీనిపై సర్పంచి నాగరాజును వివరణ కోరగా అధికారులకు తెలియజేశామని చెప్పారు. - న్యూస్‌టుడే, అంబాజీపేట

కుంగిన రోడ్డు అంచు

రాజోలు కాటన్ పార్క్ సమీపంలో ప్రధాన పంటకాలువను ఆనుకుని రహదారి అంచు ఓ వైపునకు కుంగిపోయింది. నిత్యం వేలాది వాహనాలతో ఇక్కడ రద్దీగా ఉంటుంది. వేగంగా వచ్చే వాహనాలు అదుపుతప్పితే నేరుగా కాలువలోకి వెళ్లాల్సిందే. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని చోదకులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై జలవనరుల శాఖ ఏఈ రమేష్‌ను వివరణ కోరగా రక్షణగోడ నిర్మిస్తామన్నారు. - న్యూస్‌టుడే, రాజోలు

మోటారుకు మరమ్మతులు ఎలా..?



వాడపల్లి గ్రామీణ రక్షిత మంచినీటి పథకం మోటారు గది శిథిలమై వివిధ రకాల పిచ్చిమొక్కలు, పాదులు అల్లుకుపోయాయి. మరమ్మతుల నిమిత్తం లోపలికి అడుగు పెట్టలేని పరిస్థితి. విష సర్పాలకు నిలయంగా మారింది. దీనికి చెంతనే అంగన్‌వాడీ కేంద్రం ఉంది. ఈ విషయాన్ని ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ శ్రీధర్ వద్ద ప్రస్తావించగా వెంటనే బాగు చేయించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. - న్యూస్‌టుడే, ఆత్రేయపురం

కూలేందుకు సిద్ధంగా..

ఇరుసుమండ ప్రధాన పంట కాలువ వద్ద స్థానికంగా ఉన్న ఆంజనేయస్వామి ఆలయ సమీపంలో ఓ విద్యుత్తు స్తంభం ఒక పక్కకు ఒరిగిపోయింది. ఏ క్షణాన్నైనా కూలిపోయేలా ఉంది. పంచాయతీ, విద్యుత్తు శాఖాధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. దీనిపై పంచాయతీ కార్యదర్శి రాయి ఏడుకొండలు చంటిని వివరణ కోరగా పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు. - న్యూస్‌టుడే, అంబాజీపేట

ఎట్టకేలకు రహదారి నిర్మాణం ప్రారంభం

లక్కవరం-శంకరగుప్తం రహదారి మధ్య మిగిలిపోయిన 730 మీటర్ల మేర పనులు ప్రారంభమయ్యాయి. గత వైకాపా పాలనలో ఈ రోడ్డు అభివృద్ధి గురించి పట్టించుకోకపోవడంతో పూర్తిగా శిథిలమై ప్రయాణం నరకప్రాయంగా ఉండేది. కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ రోడ్డు అభివృద్ధిపై దృష్టి పెట్టి నాబార్డు నిధులు రూ.42 లక్షల అంచనా వ్యయంతో పనులు ప్రారంభించింది. ఇటీవల ఈ రోడ్డు పనులు ప్రారంభించడంతో శంకరగుప్తం ప్రజలు, ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. - న్యూస్‌టుడే, మలికిపురం

'నకిలీ టిక్కెట్ల స్కాంపై విచారణ జరపాలి'

రావులపాలెం పట్టణం, న్యూస్‌టుడే: వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయంలో నకిలీ టిక్కెట్ల స్కాంపై విచారణ జరపాలని వైకాపా జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. రావులపాలెంలోని వైకాపా కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం దోపిడీకి వాడపల్లి దేవస్థానం అడ్డాగా మారిందని ఆరోపించారు. ఒకరిపై కేసు నమోదు చేసి మిగిలిన వారిని దాచడం వెనుక ఆంతర్యం ఏంటో చెప్పాలన్నారు. ఆత్రేయపురం సంక్రాంతి సంబరాలు పేరుతో చేసిన దోపిడీలో ప్రభుత్వం నుంచి, చందాల రూపంలో ఎంత వచ్చిందో ప్రజలకు వివరించాలన్నారు. జడ్పీటీసీ సభ్యుడు కుడుపూడి శ్రీనివాస్, కర్రి గోవింద కృష్ణారెడ్డి, వాకుల రాజు, కొవ్వూరి సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

'ఓర్వలేకనే జగ్గిరెడ్డి ఆరోపణలు'

రావులపాలెం పట్టణం: సంక్రాంతి సంబరాలు విజయవంతం కావడంతో తట్టుకోలేక మాజీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి అసత్య ఆరోపణలు చేస్తున్నారని జిల్లా తెదేపా ఉపాధ్యక్షుడు ముత్యాల బాబ్జి, రావులపాలెం, కొత్తపేట మండలాల పార్టీ అధ్యక్షులు కొప్పిశెట్టి ప్రసాద్, గనిశెట్టి వీరేష్, బీసీ సెల్ అధ్యక్షుడు కాసా విజయసాగర్ అన్నారు. రావులపాలెంలోని తెదేపా క్యాంపు కార్యాలయంలో సోమవారం వారు మాట్లాడుతూ సంబరాలను ప్రోత్సహించే సంస్కృతి ఎమ్మెల్యే బండారు సత్యానందరావుదని, రావులపాలెంలో సంక్రాంతి సంబరాలు జరగకుండా అడ్డుకున్నది జగ్గిరెడ్డి అని అన్నారు. వాడపల్లి దేవస్థానంలో గతంలో చేసిన అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి ఆయన పాట్లు పడుతున్నారన్నారు. నాయకుడు కంఠంశెట్టి శ్రీనివాస్, నీటి సంఘాధ్యక్షుడు వీరబాబు పాల్గొన్నారు.

అంబులెన్స్ ఢీకొని వాహనచోదకుడి దుర్మరణం

రాజోలు, న్యూస్‌టుడే: రాజోలు మండలం శివకోటి బైపాస్ రహదారిపై సోమవారం రాత్రి 10 గంటలకు జరిగిన అంబులెన్స్ ఢీకొని పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి మండలం ఏనుగువానిలంక గ్రామానికి చెందిన మోపిదేవి శ్రీనివాసరావు (45) అక్కడికక్కడే మృతిచెందారు. రాజోలు ఎస్సై బి.రాజేష్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం శివకోటిలోని ముసలమ్మతల్లి తీర్థమహోత్సవాలకు వచ్చిన శ్రీనివాసరావు ద్విచక్ర వాహనంపై తిరిగి ఇంటికి వెళ్తుండగా అమలాపురంలోని కిమ్స్ ఆసుపత్రికి చెందిన అంబులెన్స్ ఎదురుగా ఢీకొట్టింది. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై చెప్పారు.

గోదావరిలో గల్లంతైన యువకుడి మృతి

యలమంచిలి: సఖినేటిపల్లి మండలం కేశవదాసుపాలేనికి చెందిన ఆకెన కల్యాణ్ (27) ఈ నెల 17న అదృశ్యమయ్యాడు. అతడి ద్విచక్ర వాహనం పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి మండలంలో చించినాడ వంతెన వద్ద ఉండటంతో గోదావరి నదిలో దూకి గల్లంతైనట్లు కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అతడి ఆచూకీ కోసం గాలిస్తుండగా చించినాడ వంతెన సమీపాన సోమవారం సాయంత్రం మృతదేహం లభ్యమైంది. పోస్టుమార్టం నిమిత్తం రాజోలు ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై కె.గురయ్య తెలిపారు.

చెక్కులు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే బండారు

సీఎం సహాయనిధితో ప్రజారోగ్యానికి భరోసా

కొత్తపేట, న్యూస్‌టుడే: ప్రజారోగ్యానికి ముఖ్యమంత్రి సహాయనిధి భరోసాగా నిలుస్తోందని, పేద, మధ్యతరగతి వర్గాల రోగులకు ఆర్థికంగా చేయూత లభిస్తోందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. సోమవారం వాడపాలెం ఎమ్మెల్యే కార్యాలయం వద్ద ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఎన్టీఆర్ ఆరోగ్య సేవల పరిధిలోకి రాని, బీమా లేని రోగులకు ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తోందన్నారు. ఆత్రేయపురం, రావులపాలెం, కొత్తపేట, ఆలమూరు మండలాల్లో మొత్తం 17 మందికి రూ.18,17,911 విలువైన చెక్కులను పంపిణీ చేశారు. బండారు వీరబాబు, గనిశెట్టి వీరేష్, బండారు బులితాతా, కొప్పిశెట్టి ప్రసాద్, మెర్ల గోపాలస్వామి తదితరులు పాల్గొన్నారు.

అపూర్వ కలయిక.. ఆనంద వేడుక

ముక్కామల పాఠశాలలో చదివిన పూర్వ విద్యార్థులు

అంబాజీపేట, న్యూస్‌టుడే: అంబాజీపేట మండలంలోని ముక్కామల కళావెంకట్రావు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో 2009-10లో పదో తరగతి చదివిన విద్యార్థులు 15 ఏళ్ల తరువాత సోమవారం అదే పాఠశాలలో కలుసుకున్నారు. గత జ్ఞాపకాలను గుర్తుచేసుకుని సందడి చేశారు. ఆటపాటలతో గడిపారు. గురువులను సత్కరించారు.

పొడగట్లపల్లిలో కలుసుకున్న మిత్రులు

రావులపాలెం గ్రామీణం, న్యూస్‌టుడే: రావులపాలెం మండలం పొడగట్లపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో 2005-06 సంవత్సరంలో పదో తరగతి చదివిన విద్యార్థులు సోమవారం పాఠశాలలో కలుసుకున్నారు. ఎవరెవరు ఎక్కడ ఉన్నదీ, ఏంచేస్తున్నదీ పరస్పరం పంచుకుంటూ ఉత్సాహంగా గడిపారు. అప్పటి మధుర స్మృతులను గుర్తుచేసుకున్నారు. విద్యా బోధన చేసిన ఉపాధ్యాయులను సత్కరించారు.

పట్టా భూములు లబ్ధిదారులకు ఇప్పించండి

ఆలమూరు, న్యూస్‌టుడే: ఆలమూరు రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్లు 501 నుంచి 520 వరకు సుమారు 171 మంది ఎస్సీ పేదరైతులకు 1977లో ప్రభుత్వం ఇచ్చిన డి-ఫారం భూముల పట్టాలను కౌలు రైతుల నుంచి స్వాధీనం చేసుకుని తిరిగి లబ్ధిదారులకు ఇప్పించాలని వారు డిమాండ్ చేశారు. సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అధికారులకు వినతిపత్రం అందజేశారు. గతంలో ఈ భూములను కొమరాజులంకకు చెందిన వారికి రైతులు కౌలుకు ఇచ్చారని, తెల్లకాగితాలపై వీరి సంతకాలు, వేలిముద్రలు వేయించుకుని తమ స్వాధీనంలో ఉంచుకున్నారన్నారు. వెంటనే అసలు రైతులకు ఆ పట్టా భూములను తిరిగి ఇప్పించాలని కోరారు. యాళ్ల విష్ణువర్ధన్‌రాజు, నేతల రాజారావు, గూటం గంగరాజు, దిడ్డి కుమారి తదితరులు పాల్గొన్నారు.

జాతీయ సదస్సు విజయవంతానికి పిలుపు

జాతీయ సదస్సు గోడపత్రికలను ఆవిష్కరిస్తున్న సభ్యులు

మలికిపురం, న్యూస్‌టుడే: జనవిజ్ఞాన వేదిక-ఆంధ్రప్రదేశ్, ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 25న విజయవాడ చుక్కపల్లి పిచ్చయ్య ఆడిటోరియంలో నిర్వహించనున్న భారత రాజ్యాంగం-సవాళ్లు జాతీయ సదస్సును విజయవంతం చేయాలని వేదిక జిల్లా కార్యదర్శి పీవీవీ ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. విశ్వేశ్వరాయపురంలోని వివేకానంద ఉన్నత పాఠశాలలో సోమవారం జరిగిన సమావేశంలో సదస్సుకు సంబంధించిన గోడపత్రికలను ఆవిష్కరించారు. వేదిక సభ్యులు, కార్యకర్తలు, మేధావులు పాల్గొనాలని కోరారు. జేవీవీ కార్యకర్తలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ప్రజా సమస్యలు పట్టించుకోండి..!

నేడు మండల సర్వసభ్య సమావేశం

న్యూస్‌టుడే, రావులపాలెం పట్టణం, గ్రామీణం

గ్రామాల్లో ఎక్కడి సమస్యలు అక్కడే తిష్ఠ వేసినా ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. ప్రతి మూడు నెలలకోసా మండల సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నా ప్రధాన సమస్యలు చర్చకు రాకపోవడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. సమస్యల పరిష్కార దిశగా సమావేశాలు నిర్వహించాలని కోరుతున్నారు. మంగళవారం నిర్వహించనున్న రావులపాలెం మండల పరిషత్తు సర్వసభ్య సమావేశం ఆ దిశగా కృషి చేయాలని ఆకాంక్షిస్తున్నారు.

లక్ష్మీపోలవరంలో సంపద కేంద్రం వద్ద చెత్త

సమస్యలివీ..

✦ రావులపాలెం మండలంలో 12 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ప్రతి గ్రామంలోనూ పారిశుద్ధ్య సమస్యలతో ప్రజలు సతమతమవుతున్నారు. రహదారులు పాడైపోయినా పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదు. ✦ కళావెంకట్రావు సెంటర్ వద్ద ఆర్‌అండ్‌బీ రహదారిపై గుంతలు పడటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ✦ వెదిరేశ్వరం రోడ్డులో డ్రెయిన్ పూడిపోవడంతో మురుగు ముందుకు పారడం లేదు. ✦ రావులపాడులోని పంచాయతీ చెరువు వద్ద ఉన్న రోడ్డు పూర్తిగా దిగబడి దారుణంగా తయారయింది. కనీసం ద్విచక్ర వాహనాలు వెళ్లేందుకు కూడా వీల్లేని దుస్థితి దాపురించింది. ✦ కాలువగట్టును డంపింగ్ యార్డుగా మార్చేశారు. ✦ కొమరాజులంకలో వంతెన ప్రమాదకరంగా మారింది. ✦ లక్ష్మీపోలవరంలో సంపద కేంద్రాన్ని పట్టించుకోకపోవడంతో డంపింగ్ యార్డులా మారింది. ✦ లక్ష్మీపోలవరం వెళ్లే ప్రధాన రహదారి దుస్థితికి చేరింది. ✦ పొడగట్లపల్లిలో ప్రధాన రహదారి చెంతనే వ్యర్థాలు కుప్పలుగా ఉన్నాయి. ✦ ఊబలంకలో పంట కాలువలో వ్యర్థాలు పేరుకుపోయాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు సమావేశంలో ప్రజా సమస్యలపై చర్చించి పరిష్కార చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

వేమన జయంతి వేడుకలు

వేమన విగ్రహం వద్ద నివాళి అర్పిస్తున్న నాయకులు

ఆలమూరు, న్యూస్‌టుడే: వేమన పద్యాలు తెలియని తెలుగు వారుండరని జొన్నాడ వేమనరెడ్డి సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు మేడపాటి రామారెడ్డి, సభ్యులు అన్నారు. వేమన జయంతి సందర్భంగా సోమవారం జొన్నాడలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ద్వారంపూడి అప్పారెడ్డి, నాగేంద్ర సత్యనారాయణరెడ్డి, తాడి శ్రీనివాస రెడ్డి, సర్పంచి కట్టా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

(c) eenadu

అమలాపురం

• అమలాపురం • ముమ్మిడివరం • రామచంద్రపురం

'అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడొద్దు'

రామచంద్రపురం: సబ్ డివిజన్‌లో పరిధిలోని రౌడీషీటర్లకు డీఎస్పీ బి.రఘువీర్ రామచంద్రపురం కృత్తివెంటి పేర్రాజుపంతులు ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా ప్రాంగణంలో సోమవారం కౌన్సెలింగ్ నిర్వహించారు. బైండోవర్ నేపథ్యంలో నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవన్నారు. సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు.

ఫిబ్రవరి 8న సైన్సు ప్రదర్శన

రామచంద్రపురం: అంతర్జాతీయ మహిళా దినోత్సవం, బాలికల సైన్స్ దినోత్సవం సందర్భంగా రేవతి సైన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 8న విద్యార్థినులతో పాఠశాల, కళాశాల స్థాయి సైన్సు ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు రేవతి సైన్స్ ఫౌండేషన్ గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ సి.కవిత, అధ్యక్షుడు కె.శ్రీకృష్ణసాయి తెలిపారు. ప్రతిభ చూపిన విజేతలకు బహుమతులందిస్తామన్నారు. ఫిబ్రవరి 2లోగా పేర్లు నమోదు చేసుకోవాలని వారు సూచించారు.

రైతుబజార్‌లో నిన్నటి ధరలు (కిలోకు)

అమలాపురం పట్టణం: టమాట - 22, వంకాయలు నలుపు - 36, తెలుపు - 30, బెండకాయలు - 36, పచ్చిమిర్చి - 46, కాకరకాయ - 46, బీరకాయలు - 44, కాలీఫ్లవర్ - 26, క్యాబేజీ - 32, క్యారెట్ - 44, దొండకాయలు - 44, బంగాళదుంపలు - 20, ఉల్లిపాయలు - 20, 30, గోరుచిక్కుళ్లు - 45, దోసకాయలు - 26, చిక్కుడుకాయలు - 44, చేమదుంపలు - 43, కంద - 45, బీట్‌రూట్ - 28, కీరదోసకాయలు -32, అల్లం - 75, క్యాప్సికం - 65, చిలకడదుంపలు - 40, 50, గుమ్మడి -34, ఉసిరి - 80, ముల్లంగి - 45, కరివేపాకు -55, నిమ్మకాయలు - 30, మామిడికాయ - 70. ● ఆనబకాయ - 28, పొట్లకాయ -25, అరటికాయ -6, మునగకాయ -20, ఆకుకూరలు కట్ట - 10, 15, కొత్తిమీర కట్ట - 25, కొబ్బరికాయ - 25.

రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం

అమలాపురం పట్టణం, న్యూస్‌టుడే: రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ట్రాఫిక్ నియమాలను విధిగా పాటించాలని, మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ రాహుల్‌మీనా ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల నివారణే ధ్యేయంగా.. ఆపండి(స్టాప్), ముఖం కడుక్కొని వెళ్లండ (వాష్ అండ్ గో) కార్యక్రమాన్ని పోలీస్ అధికారులు చేపట్టారన్నారు. అర్ధరాత్రి, తెల్లవారుజామున వాహనాలు, కార్లు, లారీలు నడిపే వారిని జాతీయ, ప్రధాన రహదారుల పక్కన వాహనాలు నిలిపామన్నారు. నిద్రమత్తులోకి జారకుండా వారిని వాహనాల నుంచి దింపి నీళ్లతో ముఖం కడిగించి, వారు పూర్తి అప్రమత్తమైన తర్వాత ప్రయాణానికి అనుమతించామన్నారు. మైనర్ డ్రైవింగ్ చేసేవారిని, వేగ పరిమితులు పాటించని వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.

కారు నడిపే వ్యక్తితో ముఖం కడిగిస్తున్న పోలీసు

'పారిశుద్ధ్య సంస్థ వైఖరి అమానవీయం'

యానాం, న్యూస్‌టుడే: ఒప్పంద పారిశుద్ధ్య సంస్థకు చెందిన ట్రాక్టర్‌పై విధులకు హాజరై మృతి చెందిన డ్రైవర్ మోర్త అబ్రహం కుటుంబాన్ని పట్టించుకోకపోవడం అమానవీయమని మున్సిపల్ మాజీ వైస్‌ఛైర్మన్ పెండెం సూర్యప్రకాష్ విమర్శించారు. సోమవారం స్థానిక ప్రభుత్వాసుపత్రి వద్ద ఆయన మున్సిపల్ మాజీ ఛైర్మన్ గిడ్ల చంద్రరావు, ఎన్నార్ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లాడి శామ్యూల్, గూటం శివగణేష్, తిరుకోటి నాగేశ్వరరావు బృందంతో కలిసి విలేకరులతో మాట్లాడారు. తమ సంస్థ తరఫున పనిచేసే కార్మికుడి ప్రాణాలు పోయినా కనీస బాధ్యత లేకుండా ముఖం చాటేయడం దుర్మార్గమన్నారు.

శవపరీక్ష: అబ్రహం మృతదేహానికి సోమవారం స్థానిక ప్రభుత్వాసుపత్రిలో వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. ఒప్పంద సంస్థ ప్రతినిధులు ముఖం చాటేయడంతో భీంనగర్ గ్రామస్థులు ఆసుపత్రి వద్ద ఆందోళనకు ప్రయత్నించగా ట్రాఫిక్ ఎస్సై శేరు నూకరాజు ఆధ్వర్యంలో పోలీసులు వారికి సర్దిచెప్పారు. ఆ సంస్థ ప్రతినిధులతో ఫోన్‌లో చర్చించిన అనంతరం అబ్రహం మృతదేహాన్ని కుటుంబ సభ్యులు తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు.

సమస్య వినాలి.. పరిష్కరించాలి

అమలాపురం కలెక్టరేట్, న్యూస్‌టుడే: తమ సమస్యల్ని విని పరిష్కార మార్గాలు చూపాలని పలువురు అర్జీదారులు కోరారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజల సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి పలువురు అర్జీదారులు తమ సమస్యలపై వినతులు ఇచ్చారు.

వ్యర్థాలు.. సాగుకు కష్టాలు

మేమంతా రోళ్లపాలెం, ఇమ్మిడివరప్పాడు గ్రామాలకు చెందిన రైతులం. మా ప్రాంతానికి సాగునీటిని సరఫరా చేసే ప్రధాన పంట కాలువలోకి 19వార్డు సమీపంలో మురుగునీటి కాలువను నేరుగా మళ్లించారు. దీంతో పంట కాలువ దుర్భరంగా మారుతోంది. ప్రస్తుతం రబీ సాగుకు సమాయత్తమవుతున్నాం. కాలువలో వచ్చే నీరు సాగుకు పనికిరాకుండా ఉంది. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి వ్యర్థాలను నిలువరించి, పూర్తి స్థాయి సాగునీరు అందించాలని కోరుతున్నాం.

మద్దతు ధర కల్పించండి

అంతర్జాతీయ మార్కెట్లో కోకో గింజల ధర రూ.1040 ఉన్న సమయంలో స్థానికంగా వ్యాపారులు కేవలం రూ.750 మాత్రమే చెల్లించారు. ప్రస్తుతం రూ.500 మించి కొనుగోలు చేయడం లేదు. మన వినియోగానికి అవసరమైన దాంట్లో స్థానికంగా 20 శాతం మాత్రమే ఉత్పత్తి జరుగుతున్నా.. ధర ఉండటం లేదు. ఉన్నతాధికారులు స్పందించి కోకో రైతులకు కనీస మద్దతు ధర ప్రకటించాలి. – కోకో రైతులు

లేబర్ కోడ్‌లు రద్దు చేయాలి

కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం వాటిని లేబర్ కోడ్‌లుగా మార్పు చేయడం దారుణం. మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని ఏవిధమైన మార్పులు లేకుండా అమలు చేయాలి. ప్రతి కార్మికుడికి కనీస వేతన చట్టం అమలు చేయాలి. – సీపీఎం నాయకులు

రెవెన్యూ వెతలు తీర్చాలని వినతి

గత వైకాపా ప్రభుత్వంలో చేపట్టిన భూ రీసర్వే వల్ల అనేక రెవెన్యూ సంబంధిత సమస్యలు తలెత్తాయి. వాటి వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి వాటికి సరైన పరిష్కార మార్గం చూపాలి. జాయింట్ ఎల్‌పీఎం నంబర్లు వల్ల అనేక మంది రైతులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సంక్షేమ పథకాలకు దూరం అవుతున్నారు. – భాజపా నాయకులు

ఘనంగా వీరభద్రుడి సంబరం

ద్రాక్షారామ, న్యూస్‌టుడే: రామచంద్రపురం మండలం జగన్నాయకులపాలెం గ్రామంలో సోమవారం రాత్రి వీరభద్రుడి సంబరాన్ని నిర్వహించారు. మధ్యాహ్నం నుంచి ఆలయం వద్ద తీర్థం జరిపారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు స్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా అన్నసమారాధన ఏర్పాటుచేశారు.

ఉద్యోగ భద్రత కల్పించాలి

అమలాపురం కలెక్టరేట్, న్యూస్‌టుడే: ప్రాథమి ఆరోగ్య కేంద్రాలు, ప్రాంతీయ ఆసుపత్రుల్లో ఒప్పంద పద్ధతిలో స్టాఫ్ నర్సులుగా విధులు నిర్వహిస్తున్న తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని వారు కోరారు. సోమవారం వారు కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. సచివాలయాల్లో ఏఎన్ఎంలుగా విధులు నిర్వహిస్తున్న వారికి స్టాఫ్ నర్సులుగా ఉద్యోగోన్నతి కల్పించేలా జీవో విడుదల విడుదల చేయడం దారుణమన్నారు. తాము 14 ఏళ్లుగా పని చేస్తున్నామన్నారు.

ఉపాధి కోసం వినతి

అమలాపురం కలెక్టరేట్: రావులపాలెం ఆర్టీసీ డిపోలో కండక్టరుగా విధులు నిర్వహిస్తున్న పిడపర్తి రేష్మ అనారోగ్యానికి గురై కదలలేని స్థితికి చేరారు. ఈ నేపథ్యంలో తనకు వాలంటరీ రిటైర్‌మెంట్ ఇచ్చి, కుటుంబ పోషణార్థం తన కుమారుడికి రావులపాలెం డిపోలో ఉద్యోగం కల్పించాలని ఆమె కలెక్టర్ మహేష్‌కుమార్‌కు విన్నవించారు.

పండుపై పీడీ చట్టం

రామచంద్రపురం: రామచంద్రపురం పట్టణ రాజబాబు నగర్‌కు చెందిన గంపల విజయశేఖర్ (పండు) అనే వ్యక్తిపై పీడీ చట్టం అమలు చేస్తూ కలెక్టర్ మహేష్‌కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రివెన్షన్ చట్టం-1986 ప్రకారం వరుసగా ప్రమాదకరమైన నేరాలకు పాల్పడుతుండడంతో చర్యలు తీసుకున్నట్లు రామచంద్రపురం ఎస్సై నాగేశ్వరరావు తెలిపారు. నేరాలకు పాల్పడుతున్న వారిలో మార్పు తీసుకొచ్చేందుకు ఏడాది జైలు శిక్ష విధిస్తారన్నారు. అప్పటికీ మార్పు రాకపోతే చట్టం కొనసాగుతుందని ఎస్సై పేర్కొన్నారు. రౌడీషీటర్లు ఇతర వ్యక్తులు తరచూ నేరాలకు పాల్పడితే ఇటువంటి చట్టాలు అమలు చేయక తప్పదని హెచ్చరించారు.

యుగ వైతాళికుడు వేమన

అమలాపురం పట్టణం, న్యూస్‌టుడే: సత్యం, నీతి, ధర్మం, మానవత్వానికి అంకితమైన యోగి వేమన బోధించిన మార్గాన్ని అందరూ ఆచరణలో పెట్టాలని ప్రముఖ రచయిత డాక్టర్ పైడిపాల కొనియాడారు. అమలాపురం వడ్డిగూడెం కోనసీమ వేమన రెడ్డి జనసమాఖ్య మందిరంలో రెడ్డి సంఘం అధ్యక్షుడు ద్వారంపూడి సత్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో వేమన జయంతి కార్యక్రమం సోమవారం నిర్వహించారు. వేమన శతకాల పద్యాల పుస్తకాలను ఆవిష్కరించి విద్యార్థులకు పంపిణీ చేశారు. తేతలి సత్యనారాయణరెడ్డి, పులగం సూరెడ్డి, బీవీ కృష్ణారెడ్డి, నారాయణరెడ్డి, బుల్లిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పుస్తకాలు ఆవిష్కరిస్తున్న కోనసీమ రెడ్డి జన సమాఖ్య సంఘ సభ్యులు

ముమ్మిడివరం: రవీంద్ర కాన్వెంట్ వద్ద కళాసాహితి ఆధ్వర్యంలో వేమన జయంతి ఉత్సవాలను సోమవారం నిర్వహించారు. రవీంద్ర కాన్వెంట్ కరస్పాండెంట్ పి.లక్ష్మీశ్రీనివాసన్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యోగి వేమన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. వేమన పద్యాలపై పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు.

ఉద్యోగ మేళాలో 25 మంది ఎంపిక

ఉద్యోగాలు పొందిన అభ్యర్థులు

రామచంద్రపురం, న్యూస్‌టుడే: రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆధ్వర్యంలో వారంవారం నిర్వహించే జాబ్‌మేళాలో భాగంగా ఉపాధి కార్యాలయం, సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన జాబ్‌మేళాలో 25 మంది ఎంపికయ్యారని సోమవారం మంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. కొలువులు సాధించిన విద్యార్థులు సత్యం ఫౌండేషన్ అధినేత వాసంశెట్టి సత్యం, ఉపాధి పీడీ రామ్‌కుమార్, మంత్రి సుభాష్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

రాయితీపై వాహనాలకు దరఖాస్తుల ఆహ్వానం

యానాం, న్యూస్‌టుడే: 75 శాతం రాయితీపై స్కూటర్ కొనుగోలుకు యానాం ప్రాంత ఎస్సీ, ఎస్టీ విద్యార్థినులు, ఉద్యోగ మహిళల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు అసిస్టెంట్ డైరెక్టర్ సీహెచ్ మంగాదేవి సోమవారం తెలిపారు. దరఖాస్తు చేసే మహిళలు 18 నుంచి 40లోపు వయసు, డ్రైవింగ్ లైసెన్సు కలిగి, యానాం ప్రాంతీయులై ఉండాలన్నారు. ప్రైవేటు సంస్థల్లో పని చేస్తున్న ఎస్సీ, ఎస్టీ మహిళలు, ఇంటర్లో 75 శాతం, డిగ్రీ, పీజీలో 60శాతం పైగా మార్కులు వచ్చిన విద్యార్థినులు అర్హులన్నారు. కుటుంబ వార్షిక ఆదాయం రూ.80వేలు లోపు ఉండాలన్నారు. గరిష్ఠంగా రూ.లక్ష వరకు రాయితీ ఇస్తారన్నారు. ఇతర వివరాలకు ఈ నెల 26లోగా తమ కార్యాలయాన్ని సంప్రదించాలన్నారు.

క్షతగాత్రులకు పరామర్శ

ముమ్మిడివరం, న్యూస్‌టుడే: ఇటీవల ఐ.పోలవరం మండలం మంగాపురంలో రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై కాకినాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కేశనకుర్రు-3 ఎంపీటీసీ మాజీ సభ్యుడు గుత్తుల వెంకటస్వామి, విత్తనాల చిన ధర్మారావును జిల్లా తెదేపా అధ్యక్షులు గుత్తుల సాయి పరామర్శించారు. కాకినాడలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వీరిని సోమవారం సాయి పరామర్శించి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట గంజా సుధాకర్, గుత్తుల వెంకన్నబాబు తదితరులు ఉన్నారు.

ధర్మారావును పరామర్శిస్తున్న గుత్తుల సాయి

స్కౌట్స్ అండ్ గైడ్స్ విభాగాన్ని పటిష్ఠం చేయాలి

ముమ్మిడివరం: పీఎంశ్రీ పాఠశాలల్లో ఏర్పాటు చేసిన స్కౌట్ అండ్ గైడ్స్ విభాగాన్ని పటిష్ఠం చేయాలని ఆ విభాగం జిల్లా కార్యదర్శి, ఏఎంవో పి.రాంబాబు సూచించారు. ముమ్మిడివరం మండల విద్యాశాఖాధికారి రాయుడు ఉదయభాస్కరరావు అధ్యక్షతన సోమవారం నిర్వహించిన స్కౌట్ టీచర్స్, గైడ్ కెప్టెన్ల సమావేశంలో రాంబాబు మాట్లాడారు. జిల్లాలో 28 పీఎంశ్రీ పాఠశాలల్లో స్కౌట్ అండ్ గెడ్స్ యూనిట్లు ఏర్పాటు చేశామన్నారు. జిల్లా కోఆర్డినేటర్లు కట్టా కృష్ణప్రసాద్, డి.దుర్గామాధవి పాల్గొన్నారు.

విద్యార్థుల స్వచ్ఛభారత్

యానాం, న్యూస్‌టుడే: నేతాజీ సుభాష్ చంద్రబోస్ ప్రభుత్వ ఐటీఐ ఎన్ఎస్ఎస్ విద్యార్థులు జీఎంసీ బాలయోగి స్టేడియంలో సోమవారం మధ్యాహ్నం స్వచ్ఛభారత్ నిర్వహించి చెత్త సేకరించారు. బాలయోగి స్టేడియంలో ఈ నెల 6 నుంచి 9 వరకు జరిగిన ప్రజాఉత్సవాలు, ఫల, పుష్ప ప్రదర్శన అనంతరం ఇంతవరకు మైదానంలో వదిలేసిన ప్లాస్టిక్ కవర్లు, పేపరు ప్లేట్లు, స్పూన్లు వగైరా చెత్తను పూర్తిగా తొలగించకుండా వదిలేయడంతో అధ్వానంగా మారింది. ఐటీఐ ప్రిన్సిపల్ చింతపల్లి కృష్ణసుధాకర్ ఆదేశాల మేరకు ఎన్ఎస్ఎస్ అధికారి వాసంశెట్టి ఆనందర్ నేతృత్వంలో విద్యార్థులు చెత్త సేకరించారు.

ఇరుకు రహదారిపై ఇక్కట్లు

పల్లం నుంచి నీలరేవు వెళ్లే వంతెన ఇరుకుగా ఉండటంతోపాటు పాడైంది. దీంతో పర్యాటకులు, వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇక్కడ కిలోమీటరు మేర దూరమున్న రోడ్డు నిర్మించి పదిహేనేళ్లు అవుతోంది. నీలరేవు సముద్రతీరానికి బ్రహ్మసమేధ్యం కాలభైరవుని ఆలయానికి, పీతల చెరువుల వద్దకు నిత్యం పర్యాటకులు, స్థానికులు రాకపోకలు సాగిస్తుంటారు. జాతరలు, ఇతర కార్యక్రమాల నిర్వహణ సమయంలో ఎదురెదురుగా వాహనాలు తప్పుకునేందుకు వీలుపడటం లేదు. ఆదివారం కాలభైరవుని తీర్థానికి వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అధికారులు స్పందించి రోడ్డు నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. - న్యూస్‌టుడే, కాట్రేనికోన

కాలువ నిండా చెత్త

అమలాపురం పట్టణం విత్తనాలకాలువ గట్టువీధి కాలువలో చెత్త, వ్యర్థాలు పేరుకుపోయాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దుర్వాసన భరించలేకపోతున్నామని, దోమలతో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. – న్యూస్‌టుడే, అమలాపురం పట్టణం

ట్రావెల్స్ బస్సులతో ఇబ్బందులు

ద్రాక్షారామలో రహదారిపైనే ప్రైవేటు ట్రావెల్ బస్సులు నిలుపుతుండటంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పోలీసు స్టేషన్‌కు కూతవేటు దూరంలోనే ట్రాఫిక్ నిలిచిపోతున్నా పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాకినాడ నుంచి హైదరాబాద్ వెళ్లే ట్రావెల్ బస్సులు ఓ థియేటర్ ఎదుట ఒకదాని వెంట ఒకటి నిలిపేస్తున్నారు. గతంలో ప్రైవేటు బస్సులు స్టేట్‌బ్యాంకు వద్ద నిలపాలని పోలీసులు ఆదేశాలిచ్చినా ఎవరూ పట్టించుకోవటం లేదు. – న్యూస్‌టుడే, ద్రాక్షారామ

వెంకన్న సన్నిధిలో ప్రభుత్వ విప్

ఆత్రేయపురం, న్యూస్‌టుడే: కోనసీమ తిరుమల వాడపల్లి వేంకటేశ్వరస్వామివారిని ప్రభుత్వ విప్, ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిరాజు సతీసమేతంగా సోమవారం దర్శించుకుని పూజలు చేశారు. వీరికి అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి శేషవస్త్రాలు కప్పి ఆశీర్వచనం చేశారు. స్వామివారి చిత్రపటాన్ని ఈవో నల్లం సూర్యచక్రధరరావు అందజేశారు.

విలసవిల్లిలో సౌరయాగం

ఉప్పలగుప్తం, న్యూస్‌టుడే: విలసవిల్లిలోని శ్రీరామాలయంలో మహాసౌరయాగం సోమవారం ప్రారంభమైంది. నెల రోజుల పాటు జరుగనున్న ఈ యాగంలో శ్రీచక్రార్చన, సూర్య నమస్కారాలు, హోమం, గోపూజ, నక్షత్రపూజలు నిర్వహించారు. తొమ్మిది రోజుల పాటు రాత్రి రాజశ్యామల అమ్మవారి ఆరాధన జరుగుతుందని పూజారి మున్నంగి రామకృష్ణ శర్మ తెలిపారు. పుజా కార్యక్రమంలో యర్రమిల్లి గురుచరణ్‌శర్మ, పవన్‌కుమార్ శర్మ, శ్రీనివాసరావు శర్మ, కిరణ్ శర్మ, తోట పృథ్వీరాజ్, ర్యాలీ పెరుమాళ్ల స్వామి, సలాది సతీష్, స్వామినాయుడు తదితరులు పాల్గొన్నారు.

పూజలో పృథ్వీరాజ్, పెరుమాళ్లస్వామి తదితరులు

పూర్వవిద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

రామచంద్రపురం, న్యూస్‌టుడే: శ్రీమతి గోలిమం గాదేవి మోడరన్ హైస్కూల్‌లో 2015-16లో పదో తరగతి చదువుకున్న విద్యార్థులు సోమవారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. పాఠశాలలో నాటి జ్ఞాపకాలు గుర్తుచేసుకుని ఆత్మీయంగా ముచ్చటించుకున్నారు. విద్యాసంస్థల అధినేత జి.వి.రావుతోపాటు ప్రధానోపాధ్యాయుడు ఎం.చిట్టిబాబు, ఉపాధ్యాయులను సత్కరించారు. సహపంక్తి భోజనాలు చేశారు.

పాడి రైతుల సంక్షేమానికి కృషి : ఎమ్మెల్యే

అమలాపురం గ్రామీణం, న్యూస్‌టుడే: పాడి రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు అన్నారు. వన్నెచింతలపూడిలో వ్యవసాయ సహకార పరపతి సంఘం, పశుసంవర్ధకశాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత మెగా పశువైద్య శిబిరాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పుంగనూరు, ఒంగోలు జాతి ఆవులు, ముర్రా జాతి పశువులు, ఎండ్ల బండ్లు, గుర్రాల ప్రదర్శనను ఎమ్మెల్యే తిలకించారు. ప్రభుత్వం పాడి రైతులకు ప్రవేశపెట్టి పశుబీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ నెల 31 వరకు ఉచిత పశువైద్య శిబిరాలను గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్నామని ఉపసంచాలకుడు కర్నీడి మూర్తి తెలిపారు. సహాయ సంచాలకుడు డాక్టర్ విజయారెడ్డి, డీసీఎంఎస్ ఛైర్మన్ పెచ్చెట్టి చంద్రమౌళి, అముడా ఛైర్మన్ అల్లాడ స్వామినాయుడు, ఏఎంసీ ఛైర్‌పర్సన్ అధికారి జయవెంకటలక్ష్మి, పీఏసీఎస్ అధ్యక్షుడు నడింపల్లి వెంకటరామరాజు, సర్పంచి నక్కా రాజారత్ననాగవాణి పాల్గొన్నారు.

గుర్రంతో ఎమ్మెల్యే ఆనందరావు

సత్యవాడలో వైద్యశిబిరం..

పామర్రు: పాడి పరిశ్రమను ప్రోత్సహించడానికి ప్రభుత్వం అనేక రాయితీలు అందిస్తోందని రామచంద్రపురం వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు అక్కల రిష్వంత్‌రాయ్, తెదేపా నాయకుడు వాసంశెట్టి సత్యం అన్నారు. కె.గంగవరం మండలం సత్యవాడలో సోమవారం పశుసంవర్ధక శాఖ ఏర్పాటు చేసిన ఉచిత పశువైద్య శిబిరాన్ని ప్రారంభించారు. స్వచ్ఛాంధ్ర రాష్ట్ర డైరెక్టర్ సలాది రమేష్, సర్పంచి సలాది వెంకన్న, ఎంపీటీసీ సభ్యుడు సలాది వెర్రిబాబు, కూటమి నాయకులు తోట వెంకన్న, పశువైద్యులు పాల్గొన్నారు. శిబిర నిర్వహణకు గ్రామపెద్ద తోట వెంకన్నబాబు రూ.15,000 విరాళం అందించారు.

పేద మహిళకు రూ.లక్ష సాయం

ఉప్పలగుప్తం, న్యూస్‌టుడే: చల్లపల్లికి చెందిన లేళ్ళ అశ్విని కాలుకు శస్త్రచికిత్స చేయించుకోవాల్సి ఉంది. ఆమె ఆర్థిక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో చల్లపల్లికి చెందిన జనసేన నాయకుడు నిమ్మకాయల రాజేష్ ద్వారా ఈ విషయం తెలుసుకున్న టర్బో ఇంజినీరింగ్ సర్వీసెస్ ఫౌండర్, భాగస్వామి వై.వి.వి.నాగశంకర్ ఆమెకు రూ.లక్ష ఆర్థిక సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. ఆ చెక్కును అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు చేతుల మీదుగా సోమవారం ఆమెకు అందజేశారు. కార్యక్రమంలో దంగేటి శ్రీహరి, సూరపురెడ్డి సురేష్, ఇసుకపట్ల రఘుబాబు, దంగేటి బాబులు, సుంకర చిన్నబ్బాయి, నిమ్మకాయల పేరయ్యనాయుడు, తదితరులు పాల్గొన్నారు.

అశ్వినికి చెక్కు అందజేస్తున్నఎమ్మెల్యే తదితరులు

మురుగు కదిలే దారేది..? ఎక్కడ పూడిక అక్కడే

న్యూస్‌టుడే, అమలాపురం పట్టణం

అమలాపురం పట్టణంలో సరైన మురుగుకాలువ వ్యవస్థ లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గొల్లగూడెం బైపాస్‌రోడ్డు, హౌసింగ్ బోర్డుకాలనీ, ఎర్రవంతెన, నల్లవంతెన, సావరం, విద్యుత్తునగర్, కె.అగ్రహారం, కురసాలవారివీధి, వెత్సవారి అగ్రహారం తదితర ప్రాంతాలలో డ్రైనేజీలకు అవుట్‌లెట్‌లు లేవు. మురుగు నిల్వ ఉండి దుర్వాసన రావడంతోపాటు వ్యాధులు వ్యాపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో మురుగు కాలువలు రోడ్డుకంటే ఎత్తుగా ఉన్నాయి. దీంతో మురుగు రహదారులపైకి వస్తోంది. మున్సిపల్ ఛైర్‌పర్సన్ వార్డులో మురుగుకాలువ వ్యవస్థ సరిగా లేక రహదారి అధ్వానంగా మారుతోంది. మేజర్ డ్రెయిన్ల నిర్మాణాలు పూర్తికాలేదు.

వెత్సావారి అగ్రహారంలో..

నిధులు దుర్వినియోగం..

పట్టణంలో 142 కి.మి. మురుగుకాలువల్లో పూడిక, మట్టి తొలగింపునకు నిధులు మంజూరు చేశారు. పూర్తిస్థాయిలో పనులు జరగకుండానే బిల్లులు చెల్లింపుపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. గత ఏడాది 30 వార్డుల్లో మురుగుకాలువ పూడికల తొలగింపునకు రూ.35 లక్షలు కేటాయించారు. తూతూమంత్రంగా పూడికతీత పనులు చేపట్టారని ప్రజలు విమర్శిస్తున్నారు. ప్రధాన రహదారుల్లోని మురుగుకాలువలు ఆక్రమణలకు గురవ్వడంతో అక్కడ పూడిక తొలగించడం లేదు. సగానికి పైగా మురుగుకాలువల మీద నిర్మాణాలు ఉండటంతో అటువైపు చూసే పరిస్థితి లేదు.

ఎవరికీ పట్టని సమస్య..

పట్టణంలో పారిశుద్ధ్య పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయి. మురుగుకాలువలలో చుట్టపక్కల ప్రాంతాలవారు చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలు వేయడంతో మురుగు ముందుకు వెళ్లని పరిస్థితి. వాటిని సిబ్బంది తొలగించడం లేదు. అధికారులు, కౌన్సిలర్లు దృష్టిపెట్టి శుభ్రం చేయించాలి. –శ్రీనివాసరెడ్డి, అమలాపురం

అమలాపురం మంచినీటి కేంద్రం ఎదురుగా ఇలా..

డ్రెయిన్లు శుభ్రం చేస్తాం

పట్టణంలో మురుగుకాలువ పారుదల వ్యవస్థ మెరుగుపరుస్తాం. నిత్యం పూడికలు తొలగించేలా చర్యలు తీసుకుంటాం. కాలువలలో చెత్తాచెదారం వేస్తే జరిమానాలు విధిస్తాం. మురుగుకాలువలపై నిర్మాణాలు చేపట్టినవారికి నోటీసులు అందజేస్తాం. కాలువల ఆక్రమణలు తొలగించేలా చర్యలు తీసుకుంటాం. మేజర్ డ్రైనేజీ, మురుగుకాలువల నిర్మాణాలు పూర్తిఅయ్యేలా చూస్తాం. – సత్యనారాయణ మున్సిపల్ డీఈ

దేవదాయ ధర్మదాయ శాఖ

శ్రీ భీమేశ్వర స్వామి వారి దేవస్థానం

ద్రాక్షారామ గ్రామం, రామచంద్రపురం మండలం, డా॥ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా,

'ఇ' టెండరు / షార్ట్ టెండరు ప్రకటన

డా॥ బి ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, రామచంద్రపురం మండలం, ద్రాక్షారామ గ్రామంలో వేంచేసియున్న శ్రీ భీమేశ్వర స్వామివారి దేవస్థానం నందు ది:27.01.2026న ఉదయం 10గం టలకు సీల్డ్ టెండర్లు తెరచుటకు ఇ-టెండరు/ టెండరు నిర్వహించబడును

క్ర.నెం	వివరములు	కాల పరిమితి	ధరావత్తు	పాట వివరం
1	ఔట్ సోర్సింగ్ సిబ్బందికి ఏజన్సీ కొరకు	ది:01-11-2025 నుండి 31-10-2027 వరకు 2 సం॥రం పరిమితికి టెండరు వేసుకొనుటకు	రూ. 50,000/-	ఇ-టెండర్

షరతులు: 1. ఔట్ సోర్సింగ్ సిబ్బంది టెండర్లును, 'ఇ' టెండరు నందు ఈ-టెండర్లు దాఖలు చేసుకొనుటకు http://tender.apeprocurement.gov.in ద్వారా లాగిన్ అయ్యి apendowments marketing నందు Circle: Sri Bhimeswara S.T., Draksharama నుండి 20.01.2026 ఉ॥ 9.00 గం॥ల నుండి షెడ్యూల్ పొందగలరు బిడ్‌ను ది.27.01.2026 ఉ॥ 10.00 గం॥ల వరకు దాఖలు చేసుకొనవచ్చును.
2. సీల్డు టెండర్లు దాఖలు చేయువారు టెండరు షెడ్యూలు కార్యాలయము పనివేళలందు ది. 20.01.2026 నుండి పొందవచ్చును సీల్డు టెండర్లు దాఖలు చేయు ఆఖరి తేది: 27.01.2026 ఉ॥ 10.00 గం॥ల వరకు సీల్డు టెండర్లు వేసుకొనువలెను. ది:27-01-2026 ఉ॥ 11.00 గం॥లకు దేవదాయ ధర్మదాయ శాఖ అధికారులు & టెండర్లుదార్లు సమక్షములో అనంతరము తెరువబడును. మరియు ఇతర షరతులు ఇతర వివరములు కార్యాలయం పని వేళలో సంప్రదించి తెలుసుకొనవలెను.

ది. 19-01-2026, సహాయక కమిషనరు/కార్యనిర్వహణాధికారిణి

ద్రాక్షారామ. శ్రీ భీమేశ్వర స్వామివారి దేవస్థానం, ద్రాక్షారామ

(c) eenadu

ఈనాడు
తూర్పుగోదావరి

మంగళవారం జనవరి 20, 2026 5

తాళ్లూరు సమీపంలో రెండు కొండల నడుమ సాగుతున్న కాలువ పనులు

కొండల్ని చీల్చుతూ.. వడివడిగా సాగుతూ..

మార్చికి పనులు పూర్తి చేసేందుకు సన్నాహాలు

పెద్ద పెద్ద కొండలు.. ఆపై మరోవైపు తాండవ నది. దాన్ని దాటితే తుని-నర్సీపట్నం ప్రధాన రహదారి వీటి వెంబడి నిర్మించనున్న పోలవరం కాలువ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. గత రెండు దశాబ్దాల కాలంలో ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొని ఏకంగా గత వైకాపా పాలనలో ఆయిదేళ్లు నిలిచిన పనులు కూటమి ప్రభుత్వంలో ఏడాది వ్యవధిలో 80 శాతం పనులు పూర్తయ్యాయి. తుని మండల పరిధిలోని 18 కి.మీ.పొడవులో గవరపేట, తాళ్లూరు వద్ద సుమారు 400 అడుగుల ఎత్తు ఉన్న కొండలను చీల్చుతూ కాలువ నిర్మాణ పనులు పూర్తి చేశారు. కుమ్మరిలోవ సమీపంలో 350 అడుగుల ఎత్తు కొండను సగానికి పైగా తొలగించి నిర్మాణ పనులు చేపట్టారు. అక్కడ నుంచి రేఖవాని పాలెం మధ్యలో ఉన్న తాండవ నదిని, నర్సీపట్నం ప్రధాన రహదారిని మధ్య సుమారు రూ.75 కోట్ల వ్యయంతో అక్విడక్టు నిర్మాణం పూర్తి చేశారు. రానున్న మార్చికి ఈ పనులు పూర్తిచేసేవిధంగా ప్రణాళిక సిద్ధం చేశామని ఈఈ గోవింద్ తెలిపారు. ఈ పనుల్లో సుమారు 500 కుటుంబాలకు పైబడి నివాసం ఉంటున్న కుమ్మరిలోవ కాలనీ నేడు మట్టికొండల నడుమ కనుమరుగై గత కాలం నాటి అనవాళ్లు అక్కడక్కడ కనిపిస్తున్నాయి. - న్యూస్‌టుడే, తుని గ్రామీణం

ఆయ్.. వెళ్లొస్తామండి!

పండగ అనంతరం తిరుగు ప్రయాణికుల రద్దీ సోమవారం కూడా కొనసాగింది. ఆర్టీసీ ప్రధాన బస్టాండ్ వివిధ గమ్యస్థానాలకు వెళ్లే వారితో కిటకిటలాడింది. ఇక్కడి నుంచి హైదరాబాద్‌కు ఆరు ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేయగా విజయవాడకు పది వరకు నడిపారు. విజయవాడలోని ఆయా డిపోల నుంచి ఇక్కడికి వచ్చే సర్వీసులు ఆగిపోవడంతో ఇటువైపు నుంచి వెళ్లే ప్రయాణికులు కొంత ఇబ్బంది పడ్డారు. విజయవాడకు డిమాండ్ ఎక్కువగా ఉండటంతో అదనపు సర్వీసులు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. విశాఖపట్నం, ఇతర దూరప్రాంతాలకు షెడ్యూల్ సర్వీసులు యథావిధిగానే నడిచాయి. - న్యూస్‌టుడే, వి.ఎల్.పురం

అక్రమాల సముదాయం..!

యథేచ్ఛగా దుకాణాల నిర్మాణాలు

నిఘా

ఈనాడు, రాజమహేంద్రవరం, న్యూస్‌టుడే, మండపేట గ్రామీణం: మండపేట నియోజకవర్గ పరిధిలోని ద్వారపూడి పంచాయతీలో వైకాపా ప్రభుత్వ హయాంలో అక్రమాలకు అడ్డులేకుండా పోయింది. కీలక ప్రజాప్రతినిధుల అండదండలతో నిబంధనలకు విరుద్ధంగా వాణిజ్య సముదాయాలు నిర్మిస్తే.. అభ్యంతరం చెప్పాల్సిన కింది స్థాయి సిబ్బంది, అధికారులు వారి అడుగులకు మడుగులొత్తారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత అక్రమాలు నిర్ధారించి నెలలు గడుస్తున్నా నేటికీ చర్యలు లేకపోవడం గమనార్హం.

అనుమతులు లేకున్నా ..

ద్వారపూడి పంచాయతీ స్థలంలో సుబ్రహ్మణ్యేశ్వర దుకాణ సముదాయ నిర్మాణంలో నిబంధనలకు పాతరేశారు. 39 నిర్మాణాలకు 2022లో పాలక వర్గం తీర్మానం చేసి ఒక్కో దుకాణ లబ్ధిదారు నుంచి రూ.6 లక్షల చొప్పున రూ.2.34 కోట్లు వసూళ్లు చేశారు. నిర్మాణ అనంతరం లాటరీ విధానంలో అప్పగించేలా ఒప్పందం చేసుకున్నారు. రుడా అనుమతులు తీసుకోలేదు. ఇంజినీరింగ్ అధికారుల నుంచి ధ్రువీకరణ పొందలేదు. ఇంజినీర్ల పర్యవేక్షణలో పనులు చేయాల్సి ఉన్నా కనీసం వారికి సమాచారం ఇవ్వకుండా సముదాయం నిర్మించేశారు. పంచాయతీ పరిధిలో స్థానికులకే వీటిని కేటాయించాలన్న నిబంధనలను పక్కన పెట్టి ఆలమూరు, అనపర్తి మండలాలకు చెందినవారికి ఇవ్వడం మరో ఉల్లంఘన. ఎస్సీలకు 15, ఎస్టీలకు 7 శాతం చొప్పున ఇవ్వాల్సి ఉన్నా.. ఎస్సీలకు ఒకటి కేటాయించి, ఎస్టీలకు అవకాశమే ఇవ్వలేదు. ఓసీకి 22, బీసీలకు 16 మంజూరు చేశారు.

నాసిరకం నిర్మాణాలు..

దుకాణ సముదాయం నిర్మాణంలో పనులు నాసిరంగా చేసినట్లు ఇంజినీరింగ్ అధికారులు తేల్చారు. పునాదులు, ఇతర నిర్మాణాల్లో నిర్దేశిత ప్రమాణాలు పాటించలేదని నిర్ధారించారు. భవనాల్లో పలు చోట్ల పగుళ్లు గుర్తించారు.

సుబ్రహ్మణ్యేశ్వర దుకాణ సముదాయం

అడుగడుగునా ఉల్లంఘనలు

● దుకాణ లబ్ధిదారుల నుంచి వసూళ్లు చేసిన మొత్తంలో రూ.1.04 కోట్లు మాత్రమే పంచాయతీకి జమ చేసినట్లు నిర్ధారించారు. ● రూ.1.75 కోట్లతో పనులు చేస్తే కచ్చితంగా టెండర్లు పిలవాలి. అనపర్తికి చెందిన ఓ ప్రైవేటు సంస్థతో నిర్మాణానికి ఎక్కువ మొత్తంతో అంచనాలు రూపొందించుకున్నారు. ● పైవంతెన నిర్మాణంలో దుకాణాలు కోల్పోయిన నిర్వాసితులకు రూ.1.50 లక్షలు పంచాయతీకి డిపాజిట్ చేయించుకొని 9 దుకాణాలు కేటాయించారు. మిగిలిన 30 లాటరీ విధానంలో కేటాయించే విధంగా ఒప్పందం చేసుకున్నారు. దీనికి ఒక కమిటీ వేశారు. కమిటీలో కార్యదర్శిని కన్వీనర్‌గా చేర్చాల్సినప్పటికీ విస్మరించారు. ఒక్కో నిర్మాణానికి రూ.4.5 లక్షలు, పంచాయతీలో డిపాజిట్‌కు రూ.1.5 లక్షలు వసూళ్లు చేశారు.

ఎన్నికల ముందు ప్రారంభోత్సవం..

దుకాణ సముదాయాన్ని ఎన్నికలకు ముందు ప్రారంభించడం గమనార్హం. అయితే ఇప్పటి వరకు వాటికి డబ్బులు కట్టిన లబ్ధిదారులకు అప్పగించలేదు. దీనిపై సమగ్ర విచారణ చేసి ఉల్లంఘనలు, బాధ్యుల వివరాలతో కూడిన నివేదికను ఉన్నతాధికారులకు నివేదించామని జిల్లా పంచాయతీ అధికారి తెలిపారు.

21న జడ్పీ సర్వసభ్య సమావేశం

కాకినాడ నగరం, న్యూస్‌టుడే: ఈ నెల 21న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జరుగుతుందని సీఈవో వీవీఎస్ లక్ష్మణరావు తెలిపారు. ఈ సమావేశంలో 2026-27 బడ్జెట్‌ను ప్రవేశపెడతారని పేర్కొన్నారు. అనంతరం మధ్యాహ్నం 2.15 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు స్థాయీ సంఘాల(స్టాండింగ్ కమిటీ) సమావేశాలు జరుగుతాయన్నారు. ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, సభ్యులు, అన్ని శాఖల అధికారులు హాజరు కావాలని సూచించారు.

13 నుంచి మహాశివరాత్రి ఉత్సవాలు

సామర్లకోట: సామర్లకోట భీమేశ్వరస్వామి ఆలయంలో ఫిబ్రవరి 13 నుంచి 18 వరకు మహాశివరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఈవో నీలకంఠం తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ పంచారామ క్షేత్రమైన ఆలయంలో మహాశివరాత్రి నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయనున్నామన్నారు. ఈ నెల 21న ఉదయం 10.30 గంటలకు గ్రామసభ ఏర్పాటు చేశామన్నారు.

నీటి పొదుపు శూన్యం

రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే: పురపాలికల్లో నీటి పొదుపు అంశం ప్రశ్నార్థకంగా మారింది. నీటి సంరక్షణకు ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాల్సి ఉంది. యంత్రాంగం ఉదాసీనతతో కొన్నేళ్లుగా ఈ విధానం అమలు కావట్లేదు.

గతంలో యజ్ఞంలా తవ్వారు

గతంలో చంద్రబాబు హయాంలో నీరు- చెట్టు పథకంలో భాగంగా వీటికి ప్రాధాన్యం ఇచ్చారు. కచ్చితమైన నిబంధనలు ఉండేవి. జన్మభూమి కార్యక్రమాల్లో పాఠశాలలు, ప్రభుత్వ భవనాలు, బహుళ అంతస్తుల భవనాల్లో తప్పక ఏర్పాటు చేసేవారు. అప్పట్లో రాజమహేంద్రవరంలో రెండు వేల ఇంకుడు గుంతలను ఏర్పాటు చేశారు. ఉమ్మడి జిల్లాలో లక్ష ఇంకుడు గుంతలు తవ్వాలని నిర్దేశించారు.

ఏవీ నిబంధనలు..

నిబంధనల ప్రకారం ఇంకుడు గుంతలు ఉంటేనే భవనాలకు ప్లాన్ అనుమతి మంజూరు చేయాలి. ప్రస్తుతం అది ఎక్కడా అమలు కావట్లేదు. ఆన్‌లైన్ అనుమతుల పేరుతో పట్టించుకోవట్లేదు. జీ ప్లస్ 3 భవనాలకు తప్పనిసరిగా ఉండాలి. రాజమహేంద్రవరంలో ఏటా 500 నుంచి 800 వరకు దరఖాస్తులు రాగా వాటిలో 30 శాతం అపార్ట్‌మెంట్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. కానీ ఇందులో అగ్రభాగం ఇంకుడు గుంతలు ఉండట్లేదు.

నగరపాలక సంస్థ కార్యాలయంలో ఇంకుడు గుంత

పడిపోతున్న భూగర్భ జలాలు

గోదావరి తీరాన్ని ఆనుకొనే నగరం విస్తరించినా భూగర్భజలాలు తగ్గిపోతుండడం గమనార్హం. భూమిలో ఇంకాల్సిన వర్షపు నీరు నేరుగా గోదావరిలో కలుస్తుంది. దీంతో భూవాతావరణం పూర్తిగా మారిపోతుంది. పదేళ్ల క్రితం వేసవిలో నగరంలో అత్యధిక ఉష్ణోగ్రత 38 డిగ్రీలు ఉండగా, ప్రస్తుతం అది 45 డిగ్రీలు దాటుతోంది. ఇక్కడ బోర్ వేయాలంటే గతంలో 60 అడుగులకే నీరు పడగా, ఈసారి అది 150 అడుగులకు చేరుతోంది. భవిష్యత్తులో 300 అడుగులు తవ్వినా నీరు దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికైనా పక్కాగా అమలయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని నగరవాసులు కోరుతున్నారు.

నంబరు ప్లేటుపైనా.. రప్పా రప్పా

అంబాజీపేట మండలం ముక్కామల సెంటర్‌లో సోమవారం కనిపించిన చిత్రమిది. ఓ వ్యక్తి ద్విచక్ర వాహనం వెనుక నంబరు ప్లేటుపై 'రప్ప.. రప్ప 2029' స్టిక్కర్, జగన్ ఫొటో అతికించాడు. నంబరు లేకుండానే యథేచ్ఛగా తిరుగుతున్నాడు. -న్యూస్‌టుడే, కోనసీమ

జూదం.. తలకిందులైన జీవితం..!

అమలాపురం కలెక్టరేట్, నిడదవోలు, న్యూస్‌టుడే: ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు, సంప్రదాయ క్రీడలు ఒకవైపు.. కోడి పందేలు, జూద క్రీడలు, రికార్డింగ్ డ్యాన్సులు మరోవైపు. కుటుంబ సభ్యులతో కలిసి ఆటపాటలతో సరదాగా గడిపిన వారు మధుర జ్ఞాపకాలు పదిలపర్చుకున్నారు. కోడిపందేలు, ఇతర జూద క్రీడల్లో మునిగితేలిన వాళ్లు భారీగా నష్టపోయి నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు.

బాగుపడిన నిర్వాహకులు

ఈ ఏడాది జిల్లావ్యాప్తంగా కోడి పందేల బరులు నిర్వహించిన పెద్ద స్థాయి వ్యక్తులకు కాసుల వర్షం కురిసింది. గత ఏడాదితో పోలిస్తే ఇతర ప్రాంతాల నుంచి భారీగా పండగకు స్వగ్రామాలకు తరలి వచ్చారు. ప్రధానంగా హైదరాబాద్‌లో ఉంటున్న జిల్లా వాసులతో పాటు వారి స్నేహితులూ ఇక్కడికి బారులుదీరారు. ఈ నేపథ్యంలో కోడి పందేల బరులు జనసంద్రాన్ని తలపించాయి. రూ.కోట్లలో చేతులు మారాయి.

రెక్కల కష్టం ఆవిరి

ఉపాధి నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లి ఉద్యోగాలు చేస్తున్న అనేక మంది ఈ కోడి పందేల్లో మూడు నెలల జీతం వరకు పోగొట్టుకున్నారు. తిరిగి వెళ్లేందుకు తల్లిదండ్రుల వద్ద డబ్బులు తీసుకుని వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. నిర్వాహకులు నిత్యం జూదం ఆడేవారి కన్నా, పండగల నేపథ్యంలో కాలక్షేపం కోసం గుండాట ఆడేవారిపైనే ఎక్కువగా గురిపెట్టారు.

ఆర్థికంగా చిన్నాభిన్నం చేసిన గుండాట

విచ్చలవిడిగా నిర్వహణ..

జిల్లాలో విచ్చలవిడిగా జూదం నిర్వహించారు. కోడిపందేల బరుల వద్ద గుండాట ఏర్పాటుకు సంబంధించి నిర్వాహకులు ముందస్తుగా భారీ మొత్తానికి ఒప్పందాలు చేసుకున్నారు. అంచనాలకు మించి జనం రావడంతో వారి నుంచి అదనంగా మరికొంత నగదు తీసుకున్నారు. కొన్నిచోట్ల కోడిపందేల బరులు వేసినవారే సొంతంగా గుండాట నిర్వహించారు. జూద క్రీడలు నిర్వహించేందుకు ఎటువంటి అనుమతులు లేవని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని సంక్రాంతికి ముందు పోలీసులు, అధికారులు చేసిన హెచ్చరికలకు ప్రకటనలకే పరిమితమయ్యాయి.

పలు సంఘటనలు ఇలా..

● నిడదవోలు మండలానికి చెందిన ఆటో డ్రైవర్ ఒకరు డి.ముప్పవరంలో నిర్వహించిన కోడిపందేల బరుల వద్ద గుండాట ఆడారు. అతనికి రోజుకు కష్టపడితే వచ్చేది రూ.500. బయట అధికవడ్డీలకు అప్పు చేసి గుండాటలో భారీ ఎత్తున పందేలు కాసి రూ.1.50 లక్షల వరకు నష్టపోయారు. దీంతో అతడి కుటుంబం ఆర్థికంగా కుదేలైంది.

● నిడదవోలుకు చెందిన ఒకరు తన ఇంటి నిర్మాణానికి భార్య, పిల్లల బంగారం తాకట్టు పెట్టి రూ.3 లక్షల వరకు అప్పుగా తెచ్చారు. పండగ అనంతరం సిమెంట్ బస్తాలు, ఇనుముకు ఆ నగదు వినియోగించాలని భావించారు. పండగ నేపథ్యంలో నిడదవోలులో నిర్వహించిన కోడిపందేల బరి వద్దకు వెళ్లారు. మొదటి రోజు కొంతవరకు లాభం వచ్చింది. తర్వాత రోజు, మూడో రోజు పందేలకు వెళ్లి మొదటి రోజు వచ్చిన లాభంతో పాటు, ఇంట్లో ఉన్న రూ.3 లక్షలు పోగొట్టుకున్నారు.

నెత్తురోడుతున్న.. ప్రగతి మార్గాలు..!

కూడళ్ల వద్ద తరచూ ప్రమాదాలు

☛ 216 జాతీయ రహదారిపై కోరింగ పోలీసు స్టేషన్ పరిధిలో గత రెండేళ్లలో 102 ప్రమాదాలు జరిగాయి. యానాం నుంచి మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు గురైనవారే ఎక్కువగా ఉన్నారు.

☛ 2025 మే 17న తుని మండల పరిధిలోని డిగ్రీ కళాశాల ఎదురుగా ఆగి ఉన్న లారీని కారు ఢీ కొని నలుగురు ప్రాణాలు కోల్పోయారు.

☛ గతేడాది తూర్పుగోదావరి జిల్లా కొంతమూరు సమీపంలో ఓ మలుపు వద్ద లారీ డ్రైవర్ వెనుక వాహనాలను గుర్తించకుండా యుటర్న్ తీసుకోవడంతో వెనుక నుంచి కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే చనిపోయారు.

ఈనాడు, కాకినాడ

రహదారులు ప్రగతికి చిహ్నాలుగా చెబుతారు. అలాంటి రోడ్లు వాహన చోదకుల అతి వేగం, ఏమరపాటు కారణంగా రక్తమోడుతున్నాయి. 16, 216 నంబర్ల జాతీయ రహదారులు విశాలంగా ఉండటంతో వెనుకా ముందు చూసుకోకుండా వాహనాలను వేగంగా నడుపుతున్నారు. ట్రాఫిక్ నిబంధనలు మీరడం, రోడ్ల నిర్మాణంలో లోపాలు, వాహనాల సమస్యలు ప్రమాదాలకు కారణమవుతున్నాయి.

గత ఏడాది వివరాలు పరిశీలిస్తే..

జిల్లా	ప్రమాదాలు	మరణాలు
కాకినాడ	803	330
తూర్పుగోదావరి	837	328
అంబేడ్కర్ కోనసీమ	618	225

ఈ ప్రాంతాల్లోనే ఎక్కువ

◆ కాకినాడ జిల్లా.. తుని, తాళ్లరేవు మండలం కోరంగి, అన్నవరం, గండేపల్లి, ప్రత్తిపాడు, సామర్లకోట, గొల్లప్రోలు పోలీస్ స్టేషన్ల పరిధిలో..

◆ తూర్పుగోదావరి జిల్లా.. రాజానగరం, దేవరపల్లి ప్రాంతాలు

◆ కోనసీమ జిల్లా.. కొత్త పేట, రామచంద్రపురం, రావులపాలెం, ముమ్మిడివరం కూడళ్ల

ఉమ్మడి జిల్లాలో రహదారులు (కి.మీ.లలో) ■ ఎన్‌హెచ్-16: 140 ■ ఎన్‌హెచ్-216: 150 ■ ఎన్‌హెచ్-216ఏ: 70 ■ స్టేట్ హైవే: 404 ■ మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్లు: 756

రెప్పపాటులో..

కత్తిపూడి నుంచి ఒంగోలు (ఎన్‌హెచ్-216) చెన్నై, కోల్‌కత్తా (ఎన్‌హెచ్-16) మార్గాలు నిత్యం వాహనాలతో రద్దీగా ఉంటాయి. వాహనాలను అమిత వేగంతో దూసుకుపోతున్నారు. రాత్రి వేళల్లో విశ్రాంతి తీసుకోకుండా నడిపేస్తున్నారు. రెప్పపాటులో వాహనాలు డివైడర్లపైకి దూసుకెళుతున్నాయి. ఆగి ఉన్న వాహనాలను ఢీకొంటున్నాయి. ఈ రెండు రహదారులపై 2024లో 392, గత ఏడాది 403 ప్రమాదాలు నమోదయ్యాయి. రెండేళ్లలో 176 మంది చనిపోయారు. బండి నడుపుతూ చరవాణి మాట్లాడుతుండటం, ఏకాగ్రత లేకుండా ఉండటంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.

గత మే నెల 16వ గౌరీపట్నం జాతీయ రహదారిలో ప్రమాదం

రైతేరాజు అన్నదాతకు అండగా నిలిచేందుకు విభిన్న కథనాల సమాహారం -6లో

లైడార్ సర్వేకు గ్రౌండ్ కంట్రోల్ పాయింట్లు

■ పశ్చిమ డెల్టాలో పూర్తి ■ తూర్పులో మొదలు

న్యూస్‌టుడే - పి.గన్నవరం

బ్రిటీష్ కాలం నాటి గోదావరి డెల్టా వ్యవస్థ (జీడీఎస్) ఏవిధంగా ఉందనే అంశంపై కూటమి ప్రభుత్వం దృష్టిపెట్టింది. ఇందుకు రూ.13.42 కోట్లతో 'లైడార్' సర్వే చేపట్టేందుకు నిధులు కేటాయించి, గుత్తేదారు సంస్థ 'ఐ.ఐ.సి.టెక్నాలజీస్'కు బాధ్యత అప్పగించారు. ఎయిర్‌క్రాఫ్ట్ ద్వారా చేపట్టే ఈ సర్వేకు 'డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) నుంచి అనుమతులు రావాల్సి ఉంది. గుత్తేదారు సంస్థ డీజీసీఏకు దరఖాస్తు చేసిందని త్వరలో అనుమతులు వస్తాయని జలవనరుల శాఖ ధవళేశ్వరం సర్కిల్ ఎస్ఈ కె.గోపీనాథ్ సోమవారం 'న్యూస్‌టుడే'కు వెల్లడించారు. ఈ లోగా సర్వేకు సంబంధించి క్షేత్రస్థాయి పనులు ఇప్పటికే మొదలయ్యాయి. ప్రధానంగా ఎయిర్‌క్రాఫ్ట్ గాలిలో ఎగిరేందుకు వీలుగా కీలకమైన గ్రౌండ్ కంట్రోల్ పాయింట్లు(జి.సి.పి.) ఏర్పాటు చేసే పనిలో సిబ్బంది నిమగ్నమయ్యారు.

పశ్చిమ డెల్టాలో ఒకచోట ఏర్పాటు చేసిన పాయింట్

"లైడార్ సర్వే తూర్పులో మొదలవుతుంది. ఐ.ఐ.సి.టెక్నాజీస్ సంస్థ ఎయిర్ క్రాఫ్ట్‌తో సర్వే చేస్తుంది. ఇందుకు డీజీసీఏ నుంచి అనుమతులు కూడా త్వరలోనే వస్తాయి."

- కె.గోపీనాథ్, ఎస్ఈ, జలవనరుల శాఖ, ధవళేశ్వరం సర్కిల్

గోదావరి డెల్టా వ్యవస్థలో వివరాలిలా..

కాలువలు	ఉమ్మడి తూర్పు	ఉమ్మడి పశ్చిమ	మొత్తం (కి.మీ.)
ప్రధాన పంట కాలువలు	431	357	788
పిల్లకాలువలు	2,024	1,765	4,758
ప్రధాన మురుగు కాలువలు	379	382	761
మధ్యతరహా	363	451	814
చిన్నతరహా	1,184	1,465	2,650

యోగి వేమన గొప్ప తెలుగు కవి

చిత్రపటానికి పూలమాల వేస్తున్న ఇన్‌ఛార్జి కలెక్టర్ మేఘాస్వరూప్

వి.ఎల్.పురం, న్యూస్‌టుడే: యోగి వేమన గొప్ప తెలుగు కవి అని, ఆయన పద్యాలు సులభంగా అర్థమయ్యేలా ఉండటంతో కాలాతీతంగా నిలిచి తెలుగు ప్రజల జీవితంలో ఒక భాగమయ్యాయని ఇన్‌ఛార్జి కలెక్టర్(ఎఫ్ఏసీ) మేఘాస్వరూప్ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో యోగి వేమన జయంతి నిర్వహించారు. తొలుత చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వేమన గొప్పదనాన్ని సీపీ బ్రౌన్ ప్రపంచానికి పరిచయం చేశారని, మన భాష, సంస్కృతి, విలువలను ప్రపంచం గుర్తించడం గర్వకారణమన్నారు. ఈ సందర్భంగా పలు పద్యాలను విద్యార్థులు వినిపించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి సీతారామమూర్తి, ప్రభుత్వ సంగీత కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసరావు, సత్యసాయి గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ గురువారెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు.

ప్రతి సమస్యకు శాశ్వత పరిష్కారం

కలెక్టరేట్ (రాజమహేంద్రవరం), న్యూస్‌టుడే: వివిధ సమస్యలపై ప్రజల నుంచి అందిన అర్జీలకు నిర్ణీత గడువులోగా శాశ్వత పరిష్కారం చూపేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఇన్‌ఛార్జి కలెక్టర్, జేసీ వై.మేఘాస్వరూప్ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన జిల్లాస్థాయి పీజీఆర్ఎస్‌కు 85, రెవెన్యూ క్లినిక్‌కు 62 కలిపి మొత్తం 147 అర్జీలు వచ్చాయి. ప్రతి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని సంబంధిత శాఖల అధికారులను ఈ సందర్భంగా ఇన్‌ఛార్జి కలెక్టర్ ఆదేశించారు. డీఆర్వో సీతారామమూర్తి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు భాస్కర్‌రెడ్డి, భాగ్యవతి తదితరులు పాల్గొన్నారు.

హైవేపై అంధకారం

కాకినాడ నుంచి కత్తిపూడి వెళ్లే 216 జాతీయ రహదారిలో పిఠాపురం సమీపంలో పిఠాపురం మహారాజా వారధిపై చీకట్లు అలముకున్నాయి. దీపాలు కొన్ని నెలలుగా వెలగటం లేదు. దీంతో రాత్రి వేళ ఇటువైపు వెళ్లే వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని ప్రయాణికులు కోరుతున్నారు. - ఈనాడు, కాకినాడ

మన దగ్గరే.. డయాలసిస్ సేవలు

- కిడ్నీ రోగులకు సాంత్వన

కొవ్వూరు పట్టణం, న్యూస్‌టుడే: కొవ్వూరు సామాజిక ఆరోగ్య కేంద్రంలో పేదలకు మెరుగైన వైద్యసేవలు చేరువ కానున్నాయి. ప్రాంతీయ ఆసుపత్రిగా హోదా పెరిగే తరుణంలో డయాలసిస్ సౌకర్యం చేకూరనుంది. ప్రభుత్వం తాజాగా ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం మూత్రపిండాల వ్యాధి బారిన పడిన వారు స్థానికంగానే అత్యవసర వైద్యం, సేవలు పొందొచ్చు. ప్రభుత్వం, ప్రైవేటు భాగస్వామ్యంతో అయిదుగురి కిడ్నీ రోగులకు డయాలసిస్ జరిగేలా అవసరమైన వైద్య నిపుణుడు, సహాయకులు, పరికరాలు, ఇతర సౌకర్యాలు కల్పించనున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా రాష్ట్రంలో అయిదు ఆసుపత్రులకు డయాలసిస్ సౌకర్యం రానుండగా జిల్లాలో కొవ్వూరు సీహెచ్‌సీ ఆ అవకాశాన్ని దక్కించుకుంది.

ఎమ్మెల్యే చొరవతోనే..

ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ఆసుపత్రి సేవలపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చి పలుమార్లు ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి, ఉన్నతాధికారులను స్వయంగా కలిసి వంద పడకల ఆసుపత్రిగా చేయడానికి కృషి చేశారు. ట్రామా, డయాలసిస్, ఆధునికీకరణ, ఇతర సేవలను కల్పించాలని కోరారు. ఈ మేరకు వెళ్లిన ప్రతిపాదనలో భాగంగానే కిడ్నీ రోగులకు సాంత్వన చేకూరే అవకాశం వచ్చిందని స్థానికులు చెబుతున్నారు.

ఎంతో ప్రాధాన్యం ..

జాతీయ రహదారి, రాష్ట్ర రహదారి, గోదావరి తీరం కావడంతో నిత్యం అనేక ప్రమాదాలు జరుగుతుంటాయి. కొవ్వూరు సీహెచ్‌సీలో రోజూ 200 ఓపీ ఉంటుంది. సుమారు 35 మంది ఇన్‌పేషెంట్లుగా చికిత్స పొందుతున్నారు. ప్రతి నెలా 35కు తగ్గకుండా ప్రసవాలు నమోదవుతాయి. వీటిలో 20 వరకు శస్త్రచికిత్సలు ఉంటాయి. కంటి వైద్య విభాగంలో ప్రతి నెలా 30 వరకు చేస్తున్నారు.

మరిన్ని సేవలు అందుతాయి

కిడ్నీ రోగులకు సాంత్వన చేకూర్చేలా డయాలసిస్ కేంద్రం రావడం శుభ పరిణామమని ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు 'న్యూస్‌టుడే'కు తెలిపారు. ఆసుపత్రి అభివృద్ధికి కమిటీ ప్రత్యేక శ్రద్ధ చూపుతోందన్నారు. త్వరలోనే ప్రాంతీయ ఆసుపత్రిగా హోదాను పెంచి మరిన్ని వైద్య సేవలు చేరువ చేస్తామన్నారు.

నేటి నుంచి నీలకంఠేశ్వరుడి కల్యాణం



అంతర్వేది, న్యూస్‌టుడే: అంతర్వేది క్షేత్రపాలకుడు పార్వతీ నీలకంఠేశ్వరస్వామి కల్యాణోత్సవాలు ఈ నెల 20 నుంచి 24 వరకు జరగనున్నాయి. 20న రాత్రి 7 గంటలకు అంకురార్పణ, 21న నంది వాహనంపై ఉత్సవమూర్తులను ఊరేగించి రాత్రి 8.30 గంటలకు దివ్యకల్యాణం జరుగుతుంది. 22, 23న ప్రత్యేక పూజలు, 24న శ్రీపుష్పోత్సవంతో ఉత్సవాలు ముగిస్తారు.

MARGADARSI CHIT FUND PVT. LTD.

Chit Groups are available at our RAJAHMUNDRY BRANCH

CHIT GROUP	DURATION IN MONTHS	MONTHLY INSTALLMENT	CHIT VALUE
LT V	50	1,00,000	50,00,000
LT D	50	50,000	25,00,000
LT X	50	20,000	10,00,000
LT T	50	10,000	5,00,000
LT S	50	6,000	3,00,000

Please Contact Branch Manager Mr. D.PRASAD, for further details. Mobile No. 90006-99583, Landline: 72076-99583.

ఈనాడు

దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు సంప్రదించండి

Cell: 80085 97607

ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి

Cell: 80082 34669

(c) eenadu

ఈఎస్ఎల్ ప్రాంతీయ సమరానికి సై

నేటి నుంచి నార్త్ ఆంధ్రా స్థాయి ఈనాడు క్రికెట్ పోటీలు

శ్యామలా సెంటర్, న్యూస్‌టుడే: ఈనాడు స్పోర్ట్స్ లీగ్ (ఈఎస్ఎల్) టోర్నమెంట్ ప్రాంతీయ సమరానికి రంగం సిద్ధమైంది. క్రికెట్‌లో ప్రతిభావంతుల్ని వెలికితీసేందుకు నిర్వహిస్తున్న ఈఎస్ఎల్ క్రికెట్ పండగ రెండో దశకు చేరుకుంది. రాజమహేంద్రవరంలోని గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ (జీజీయూ)లో 'ఈనాడు క్రికెట్ నార్త్ ఆంధ్రాస్థాయి పోటీలు' మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. గత నెల 27 నుంచి ఈ నెల 7వరకు హోరాహోరీగా జరిగిన జిల్లా స్థాయి పోటీల్లో సీనియర్స్, జూనియర్స్ విభాగాల్లో విజేతలుగా నిలిచిన జట్లు నార్త్ ఆంధ్రాస్థాయి పోటీల్లో తలపడనున్నాయి. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, రాజమహేంద్రవరం జట్ల మధ్య జరిగే ఈ పోటీలను నాకౌట్, టీ-20 ఓవర్ల విధానంలో నిర్వహించనున్నారు.

వేదిక : గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ మైదానం -I, రాజమహేంద్రవరం

జూనియర్స్ విభాగం : ఉదయం 8.30కు రాజమహేంద్రవరం X విశాఖ

సీనియర్స్ విభాగం : మధ్యాహ్నం 1.30కు రాజమహేంద్రవరం X విశాఖ

EENADU SPORTS LEAGUE 2025

Title Sponsor: ధనిక్ భారత్ విద్యా సంస్థలు IIT-JEE | NEET

Protein Partner: NECC నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ (Non-Govt. Public Charitable Trust) "Sunday ho yah Monday roz khao ande"

Beverage Partner: CMR SHOPPING MALL The joy of life ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ | ఒడిశా | కర్ణాటక

Gift Partner: KL (DEEMED TO BE UNIVERSITY)

Regional Sponsor: GGU GODAVARI GLOBAL UNIVERSITY RAJAMAHENDRAVARAM, A.P. Call: 994 999 3483 | www.ggu.edu.in

Medical Partner: GSL

TV Partner: ఈటీవీ ఆంధ్రప్రదేశ్

Digital Partner: ఈనాడు.నెట్, ఈటీవీ BHARAT

FM Partner: ఈ FM Mee FM

Organised by: ఈనాడు

మహిళా కానిస్టేబుల్‌కు మంత్రి లోకేశ్ ప్రశంస

రంగంపేట: రోడ్డుపై వాహనాలు నిలిచిపోవడంతో విధి నిర్వహణలో లేకపోయినా.. బిడ్డను చంకనెత్తుకుని ట్రాఫిక్‌ను చక్కదిద్దిన రంగంపేటకు చెందిన మహిళా కానిస్టేబుల్ జయశాంతిపై ప్రసంశల వర్షం కురుస్తోంది. ఆమె చొరవ గురించి తెలుసుకున్న విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ అభినందించారు. ఆ మేరకు ఆమెను ట్యాగ్‌చేస్తూ సోమవారం ట్విట్టర్‌లో పోస్టుచేశారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పురస్కారం అందించాలని జిల్లా ఎస్పీ నరసింహకిషోర్‌కు సూచించినట్లు సమాచారం. జయశాంతి సేవలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో నెటిజన్లు అభినందిస్తున్నారు.

బిడ్డనెత్తుకుని ట్రాఫిక్ విధుల్లో కానిస్టేబుల్ జయశాంతి

సజ్జనార్ కితాబు: ఒక చేతిలో పేగుబంధం.. మరో చేతిలో సమాజ బాధ్యత.. అంటూ హైదరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ జయశాంతిని ప్రశంసిస్తూ ఎక్స్‌లో పోస్టు చేశారు. ఆమె సమయస్ఫూర్తి.. విధి నిర్వహణలో నిబద్ధత ఆదర్శనీయమని కితాబుచ్చారు.

రోడ్ల దుస్థితికి వైకాపా పాలకులే కారణం

నిడదవోలు: గత పాలకుల నిర్లక్ష్యం కారణంగానే రహదారులు ప్రస్తుతం అధ్వాన స్థితిలో ఉన్నాయని మంత్రి దుర్గేష్ అన్నారు. నిడదవోలు నియోజకవర్గంలో సోమవారం అభివృద్ధి పనులను పరిశీలించారు. సింగవరం నుంచి నందమూరు వరకు నాబార్డు నిధులతో చేపట్టిన 2.5 కి.మీ.ల రహదారి నిర్మాణంపై ఆరా తీశారు. పల్లెపండగ రెండు విడతల్లో 450 గ్రామీణ రహదారులు నిర్మించామన్నారు. పీఆర్ ద్వారా మరో రూ.28 కోట్లతో కొత్త రహదారులకు అనుమతులొచ్చాయన్నారు. కానూరు-ఉసులుమర్రు రహదారిని పెరవలి-కాపవరం వరకు పొడిగించే యోచనలో ఉన్నామన్నారు.

రహదారులను పరిశీలిస్తున్న మంత్రి దుర్గేష్

సచివాలయం.. సతమతం

ఆన్‌లైన్ సేవలు.. అందక తిప్పలు

గ్రామ సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది

యాతన..: తరచూ మొరాయించే కంప్యూటర్లు, పనిచేయని ఇన్వర్టర్లు, ఇంకులేని ప్రింటర్లు, స్టేషనరీ కొరత.. ఇంత జరుగుతున్నా.. మరమ్మతులకు నిధులుండవు. వెరసి గ్రామ, వార్డు సచివాలయాల దుస్థితి ఇదీ.

వేదన..: కంప్యూటర్లు, ప్రింటర్లు తరచూ పనిచేయకపోవడం.. వాటిని బాగు చేసే పరిస్థితి లేకపోవడంతో సిబ్బంది అవస్థలు పడుతున్నారు. సాంకేతిక ఇబ్బందుల కారణంగా ఆన్‌లైన్ సేవలు అందక ప్రజలూ ఆవేదన చెందుతున్నారు.

ఆ కారణాన..: ఒక్కో సచివాలయానికి రెండు కంప్యూటర్లతోపాటు ఒక ప్రింటర్, ఒక ఇన్వర్టర్ చొప్పున గత వైకాపా ప్రభుత్వం సమకూర్చినప్పటికీ నాణ్యత లేనివి సరఫరా చేయడంతో త్వరగా పాడై తరచూ మొరాయిస్తున్నాయి. నాటి రైతు భరోసా కేంద్రాలకు కూడా ఒక కంప్యూటర్‌తోపాటు వివిధ పరికరాలు అందించినప్పటికీ వాటి పరిస్థితీ అలాగే ఉంది. కొన్ని సచివాలయాలతోపాటు రైతుసేవా కేంద్రాల్లో పనిచేయని సాంకేతిక పరికరాలకు సిబ్బంది తమ జేబులోని డబ్బు ఖర్చుచేయాల్సివస్తోందని వాపోతున్నారు.

విజ్ఞాపన..: కంప్యూటర్లు, ప్రింటర్ల సమస్యతో ధ్రువీకరణ పత్రాలకు వచ్చేవారు యాతనపడుతున్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో వెంటనే నిధులు కేటాయించి వాటికి మరమ్మతులు చేపట్టాలని, లేదంటే కొత్తవి సమకూర్చాలని ప్రజలు కోరుతున్నారు.

సాంత్వన..: గ్రామ, వార్డు సచివాలయాలకు కొత్త కంప్యూటర్లు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందని జిల్లా ఇన్‌ఛార్జి అధికారిణి వీణాదేవి తెలిపారు. ఇప్పటికే కొన్ని జిల్లాల్లోని సచివాలయాలకు కొత్త కంప్యూటర్లు, ప్రింటర్లు సరఫరా అయ్యాయని, త్వరలో మన జిల్లాకు రానున్నాయని ఆమె అంటున్నారు.

– న్యూస్‌టుడే, వి.ఎల్.పురం(రాజమహేంద్రవరం)

జిల్లాలో వ్యవస్థ స్వరూపం

మొత్తం సచివాలయాలు	: 512
గ్రామ సచివాలయాలు	: 393
వార్డు సచివాలయాలు	: 119
పనిచేస్తున్న సిబ్బంది	: 4,067

గురువుల జ్ఞాన ప్రబోధతో ఆధ్యాత్మిక ప్రశాంతత

గాడ్ నుంచి జ్ఞాపికలు స్వీకరిస్తున్న ప్రదీప్, సరస్వతి, ఎల్వీ సుబ్రహ్మణ్యం

రాయవరం: గురువుల జ్ఞాన ప్రబోధతోనే భక్తుల జీవితాల్లో ఆధ్యాత్మిక ప్రశాంతత కలుగుతుందని రాష్ట్ర హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి, రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం అన్నారు. వెదురుపాక విజయదుర్గా పీఠంలో యర్రాప్రగడ రామకృష్ణ అధ్యక్షతన పీఠాధిపతి వాడ్రేవు వెంకట సుబ్రహ్మణ్యం (గాడ్) 90వ జన్మదిన వేడుకల్లో సోమవారం వారు మాట్లాడారు. ఆధ్యాత్మికవేత్త, ప్రసారభారతి విశ్రాంత ఉప సంచాలకుడు ఆర్.అనంత పద్మనాభరావు మాట్లాడుతూ గురువు బోధనలు పాటిస్తేనే ఆత్మజ్ఞానంతో పాటు మానసిక సంతృప్తి కలుగుతుందన్నారు. పీఠాధిపతి గాడ్ భక్తులనుద్దేశించి మాట్లాడుతూ ఆపన్నులను ఆదుకోవడం ద్వారానే ముక్తి పొందగలమన్నారు. ఎమ్మెల్యేలు వేగుళ్ల జోగేశ్వరరావు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, వారణాసి చింతమణి గణపతి ఆలయ అర్చకులు చల్లా జగన్నాథశాస్త్రి, మహామహోపాధ్యాయ డా.విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి, డా.గొర్తి సుబ్రహ్మణ్యశాస్త్రి, డా.చిలకపాటి విజయ రాఘవాచార్యులు, డా.ఆకెళ్ల విభీషణ శర్మ, డా.విశ్వనాథ గోపాలకృష్ణశాస్త్రి, వస్త్రవ్యాపారి తుమ్మిడి రామ్‌కుమార్, జీఎస్ఎల్ వైద్య కళాశాల అధినేత డా.గన్ని భాస్కరరావు తదితరులు మాట్లాడారు. యర్రాప్రగడ రామకృష్ణ రచించిన 'రాముడు వచ్చాడు' పుస్తకాన్ని అతిథులు ఆవిష్కరించారు. డా.జీఎస్ఎన్ రెడ్డి, వరలక్ష్మి తదితరులు పీఠాధిపతి ఆశీస్సులు అందుకున్నారు. పీఠం పర్యవేక్షకుడు బాపిరాజు, పీఆర్వో వాడ్రేవు వేణుగోపాల్ (బాబీ), విజయదుర్గా సేవా సమితి ప్రతినిధులు గాదె భాస్కరనారాయణ, సత్యవెంకట కామేశ్వరి, బలిజేపల్లి రమ, పెదపాటి శ్రీనివాసమూర్తి, కనకదుర్గ, బుజ్జి, కోట సునీల్‌కుమార్, కందర్ప హనుమాన్ పాల్గొన్నారు.

బస్సులను తనిఖీ చేస్తున్న రవాణాశాఖాధికారులు

అధిక టికెట్ ధరలు.. 35 బస్సులపై కేసులు

రావులపాలెం పట్టణం: అధిక ధరలకు టికెట్లు విక్రయించి ప్రయాణికులను తీసుకువెళ్తున్న 35 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదు చేసినట్లు జిల్లా రవాణాశాఖాధికారి దేవిశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. సంక్రాంతి పండగ ముగిసిన అనంతరం తిరుగు ప్రయాణమైన ప్రయాణికుల నుంచి అధికంగా టికెట్ ధరలు వసూలు చేస్తున్న సంఘటనలపై రావులపాలెం జాతీయ రహదారిపై తనిఖీలు నిర్వహించామన్నారు. మొత్తం 35 బస్సులపై కేసులు నమోదు చేసి రూ.5,47,600 అపరాధ రుసుము విధించినట్లు తెలిపారు. కాకినాడ నుంచి బెంగళూరు వెళుతున్న బస్సు పన్ను కట్టకపోవడంతో సీజ్ చేసి రూ.2,40,000 జరిమానా విధించామన్నారు. తనిఖీల్లో రవాణా శాఖాధికారులు రాజేంద్రప్రసాద్, శ్రీనివాస్, రవికుమార్, సురేష్‌కుమార్, షణ్ముఖ శ్రీనివాస్, కౌశిక్ పాల్గొన్నారు.

మధ్యవర్తిత్వ విధానంపై శిక్షణ

కంబాలచెరువు(రాజమహేంద్రవరం), న్యూస్‌టుడే: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మధ్యవర్తిత్వ విధానాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడంలో భాగంగా 40 గంటల శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతోందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత పేర్కొన్నారు. సోమవారం రాజమహేంద్రవరంలోని జిల్లాకోర్టు ఆవరణలో సుప్రీంకోర్టు మధ్యవర్తిత్వం, రాజీ ప్రాజెక్టు కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. న్యాయాధికారులు ఒక కేసు మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కార సాధ్యమవుతుందని నిర్ధారించినప్పుడు వాటిని ఆ కేంద్రానికి సిఫారసు చేస్తారన్నారు. నిబంధనల మేరకు జ్యుడీషియల్ అధికారి లేదా న్యాయవాదిని మధ్యవర్తిగా నియమించి తదుపరి సమస్యలు తలెత్తకుండా సహేతుకమైన పరిష్కారం చూపేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇలా పరిష్కారమైన కేసులపై తిరిగి అప్పీల్‌కు అవకాశం ఉండదన్నారు. ఈ నెల 23 వరకు న్యాయసేవల అథారిటీ కాన్ఫరెన్సు హాలులో శిక్షణ తరగతులు జరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో డీఎల్ఎస్ఏ కార్యదర్శి ఎన్.శ్రీలక్ష్మి, మీడియేషన్ మాస్టర్ శిక్షకుడు(ఢిల్లీ) ఎస్‌హెచ్ సురేందర్‌సింగ్, మీడియేషన్ మాస్టర్ శిక్షకుడు(కేరళ) ఎండీ షిరాజ్, ఇతర న్యాయమూర్తులు, 35 మంది న్యాయవాదులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత

23 నుంచి ప్లంబింగ్‌లో ఉచిత శిక్షణ

నరసాపురం గ్రామీణ, న్యూస్‌టుడే: నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ (ఎన్ఏసీ) ఆధ్వర్యంలో ఈ నెల 23 నుంచి పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం పెదమైనవానిలంకలోని డిజిటల్ సామాజిక భవనంలో ప్లంబింగ్‌లో ఉచిత శిక్షణ తరగతులు నిర్వహిస్తామని ఆ సంస్థ సహాయ సంచాలకుడు ఎం.వసంతరావు తెలిపారు. తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల పరిధిలో ఎస్ఎస్‌సీ, ఐటీఐ- సివిల్, మెకానికల్, డిప్లొమా-సివిల్, మెకానికల్ కోర్సుల్లో ఉత్తీర్ణులైన యువత అర్హులని తెలిపారు. శిక్షణ సమయంలో వసతి, భోజన సదుపాయం కల్పిస్తామన్నారు. పూర్తి వివరాల కోసం 91105 77979, 99123 22445, 98482 66647 నంబర్లలో సంప్రదించవచ్చన్నారు.

ఆటో ఢీకొని హోంగార్డు మృతి

వీరబాబు (పాత చిత్రం)

రాజానగరం: రామస్వామిపేట వద్ద గూడ్స్ ఆటో ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన ఇటీవలే చోటుచేసుకుంది. సీఐ ప్రసన్నవీరయ్యగౌడ్ వివరాల ప్రకారం..తొండంగి మండలం శృంగవృక్షం గ్రామానికి చెందిన మానం వీరబాబు(47) రంగంపేట పోలీస్‌స్టేషన్‌లో హోంగార్డు. ఆదివారం రాత్రి విధుల నిమిత్తం అనపర్తి సర్కిల్ ఆఫీసుకు ద్విచక్రవాహనంపై వెళ్లి రాత్రి 12 గంటలప్పుడు తిరిగి రంగంపేట వస్తున్నాడు. రామస్వామిపేట ఏడీబీరోడ్డులోని ఆంజనేయస్వామి విగ్రహం సమీపంలో గూడ్స్ ఆటో వీరబాబు వాహనాన్ని ఢీకొంది. తలకు గాయమై అతను అక్కడికక్కడే మృతి చెందారు. అతని భార్య రామలక్ష్మీదేవి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. మృతుడికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

బాలికపై యువకుడి అసభ్య ప్రవర్తన

సీతానగరం (కోరుకొండ): సీతానగరం మండలం శెట్టిబలిజపేటకు చెందిన బాలికను ఓ యువకుడు అసభ్యంగా ప్రవర్తించిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఐ రాంకుమార్ తెలిపిన వివరాలు.. సీతానగరం మండలం చినకొండేపూడికి చెందిన యువకుడు పి.చిట్టిబాబు ఎలక్ట్రికల్ పని చేస్తుంటాడు. స్థానికంగా ఉన్న శెట్టిబలిజపేటకు అప్పుడప్పుడు మద్యం తాగేందుకు వెళుతుంటాడు. ఈ నెల 16న మద్యం మత్తులో వెళ్తుండగా అతడి చేయి ఓ బాలికకు తగిలింది. ఈ క్రమంలో అతను బాలికపై అసభ్యంగా ప్రవర్తించాడు. సోమవారం శెట్టిబలిజపేటలోని దుకాణంలో మద్యం తాగి వెళ్తుండగా బాలిక తండ్రి యువకుడిని టెలిఫోన్ స్తంభానికి కట్టేశారు. అతడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు యువకుడిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు.

తనపై దాడి చేశారంటూ ఫిర్యాదు

దళిత యువకుడైన తనను స్తంభానికి కట్టి దాడి చేశారని చిట్టిబాబు ఫిర్యాదు చేశారు. బాలిక తండ్రిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసునమోదు చేయగా డీఎస్పీ శ్రీకాంత్ దర్యాప్తు చేస్తున్నారు.

చెట్టు పైనుంచి జారిపడి వ్యక్తి మృతి

రాజవొమ్మంగి: ముర్లవానిపాలేనికి చెందిన సోముల సోమరాజు (45) తాటికల్లు సేకరించేందుకు చెట్టు ఎక్కారు. అదుపు తప్పి కిందపడిపోవడంతో గాయాలయ్యాయి. పీహెచ్‌కీ తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సోమరాజు మృతితో గ్రామంలో విషాదం నెలకొంది.

EENADU e Classifieds

BUSINESS SERVICES

బంగారం బ్యాంకులలో/ ఏ ఇతర ప్రైవేటు సంస్థలలో తాకట్టులో ఉన్నవి విడిపించి ఈరోజు మార్కెట్ ధర ప్రకారం కొనబడును. (స్పాట్ క్యాష్). Ph: 8142292071.

బంగారం బ్యాంకులలో, ముత్తూట్, మనప్పురం, ఇతర ప్రైవేటుసంస్థల్లో తాకట్టులోఉన్నవి విడిపించి ఈరోజు మార్కెట్‌ధర ప్రకారం కొనబడును. స్పాట్‌క్యాష్ ✆ 9849138626

FINANCIAL SERVICES

ఆంధ్రప్రదేశ్‌లో Govt. ఉద్యోగస్తులకు, రిటైర్డ్ పెన్షనర్లకు సులభ వాయిదా లేదా నెలవారీ వడ్డీ పద్ధతిలో పర్సనల్ లోన్స్. అయోధ్య కోఆపరేటివ్ సొసైటి, ✆7386201191.

PROFESSIONAL SERVICES

VAASTU

మీ ఇల్లు, ఆఫీసు, స్థలాలకు వాస్తు సరిచేసుకోండి. కొత్త ఇంటి నిర్మాణంకై వాస్తు డ్రాయింగ్స్ ఇస్తాం. వాస్తు సలహాలకు hrvasthuyoutube Cont. Cell: 9246624248.

REAL ESTATE

LAND FOR SALE

KAKINADA RURAL

కరప గ్రామంలో 1.4 ఎకరాల మెట్టభూమి మరియు 150 గజాల ఇండ్ల స్థలము అమ్మకమునకు కలదు. Cont. Cell: 80748 99712, 86888 84081.

GENERAL

పెద్దాపురం జగ్గంపేట రోడ్డు కాట్రావులపల్లి గ్రామంలో 2.5 ఎకరాల హౌస్ సైట్ అమ్మకం. ఎకరా: 70 లక్షలు. ఫోన్: 96204 74470.

JOBS

Wanted Co-Ordinators, PRO's, Teachers for Primary & HS, Teachers for all Subjects. Thejus High School, DWM, Rjy(R), ✆ 9848225858

Wanted Male Counselors and Admission Dept. Staff Qualification any Degree. Age Limit: 25 to 45 Years having Experience in Educational Organisations will be preferable. Salary upto: 18,000/- working Location: Master Minds College, Rajahmundry. Contact: 9248733370.

WANTED Collection Boys, Lady Receptionist, Driver for a Chit Fund Company, Vidyuth Nagar, Kakinada. Contact: 79898 79447.

ప్రముఖ ఫైనాన్స్ & ఇన్సూరెన్స్ కంపెనీలో జాబ్ చేయుటకు అభ్యర్థులు కావలెను. మార్కెటింగ్ అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత. జీతం: 20K to 30K. ✆ 83328 80781

రాజమండ్రి కోరుకొండ రోడ్డులో మా ఇంటివద్ద 2 సంవత్సరాల పిల్లల ఆలన పాలన చూసుకొనుటకు ★ కేర్‌టేకర్స్ కావలెను. Cont. Cell: 77999 88168.

మండపేట టౌన్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ షోరూంకి సె.గార్డ్స్, ఆఫీస్ బాయ్స్ (జీ. 12 వేలు) హౌస్ కీపింగ్ (జీ. 9 వేలు) కావలెను. ✆ 96763 92502, 97054 06949.

హైదరాబాద్‌లో వృద్ధులను, పిల్లలను, పేషెంట్లకు, సేవ, ఇంటి, వంటపనులు చేయుటకు స్త్రీలు/ఆయాలు/నర్సులు, కేర్ టేకర్స్ కావలెను. జీతం: 15-20వేలు+రూం+బో. ఫ్రీ.9346705231.

ప్రముఖ రియల్ సంస్థ RJY బ్రాంచ్‌లో వ: 40 సం|| పైబడి M/F మార్కెటింగ్‌కు, (Govt./ గెజిటెడ్ ఆఫీసర్స్ Rtd./ Pvt.), AGMsగా చేయడానికి కావలెను (Salary + ఇన్సెంటివ్స్ T&C). 9398033529

రాజమండ్రి నందు DTP డిజైనర్స్, ఫ్లెక్స్ వర్కర్స్ (బోర్డ్ ఫిటింగ్), TATA ACE డ్రైవర్స్, హెల్పర్స్ M/F కావలెను. Contact Cell: 92466 57116.

రాజమండ్రిలో ప్రముఖ హాస్పిటల్‌లో పనిచేయుటకు క్వాలిఫైడ్ నర్సింగ్ స్టాఫ్, రిసెప్షనిస్ట్, ఎనస్తీషియా టెక్నీషియన్, అకౌంటెంట్స్, ఫార్మాసిస్ట్ కావలెను. ✆ 89199 09790.

రాజమండ్రి భీమవరంలో ప్రఖ్యా., బ్యాంక్స్, షోరూమ్స్ నందు సెక్యూరిటీ గార్డ్స్ & సూపర్‌వైజర్స్ కావలెను. రూం+బో., జీ: 12-15 వేలు. రాజ్ సెక్యూరిటీ, దేవిచౌక్, Rjy. 9392269369.

Exp. నర్సులు/ ఆయాలు/ వార్డ్ బాయ్స్ కావలెను. జీతం: Rs: 20,000/- నుండి 25,000/- వరకు. కూకట్‌పల్లిలో Hyd ✆ 6302532832, 8019117633.

నెక్ సూచించిన కోడిగుడ్ల ధర

★ For the Information of Trade & Industry

★ తూర్పుగోదావరి జోన్ ప్లాస్టిక్ ట్రేలో సరఫరా చేసే ఫారం గేటు ధర రూ. **4-95** పైౖ

అనపర్తి ఆఫీసు: 08857-226908

EENADU for Advertisement Contact: 8008597607

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్-లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

ధరవరలు

అంబాజీపేట కొబ్బరి మార్కెట్

కొబ్బరి (క్వింటాళ్లలో)	ధర (రూ.ల్లో)
కొత్తకొబ్బరి	18,000
కురిడీ (వెయ్యింటికి):	
పాతకాయ: గండేరా	27,000
గటగట	25,000
కొత్తకాయ: గండేరా	26,000
గటగట	24,000
నీటి కాయ (వెయ్యింటికి):	
పాత (ముక్కుడు) కాయ	16,000-18,000
కొత్త (పచ్చి) కాయ	16,000-17,000
కొబ్బరినూనె మార్కెట్:	
15 కిలోలు	5,000
కిలో	350

గమనిక: అంబాజీపేట కొబ్బరి మార్కెట్ ధరలు ప్రతి బుధ, శనివారాల్లో మాత్రమే మారుతాయి.

వెన్‌కాబ్ చికెన్ ధర కిలోకు రూ.ల్లో

ఫారంరేటు	157-00
రిటైల్ లైవ్	184-00
డ్రెస్డ్	267-00
స్కిన్‌లెస్	304-00

ఒక్కో మునక్కాడ రూ.20

తాళ్లపూడి, న్యూస్‌టుడే: చలి, మంచు ప్రభావంతో పూత, పిందె రాలిపోతోంది. సరైన దిగుబడి లేక మునక్కాడ ధరకు రెక్కలొచ్చాయి. తాళ్లపూడిలో సోమవారం జరిగే వారపుసంతలో మునక్కాడలు అంతంత మాత్రంగానే వచ్చాయి. సాధారణ రోజుల్లో 500కిలోలు వచ్చేవి. అప్పుడు మూడు మునగకాడలను రూ.20 విక్రయించేవారు. ప్రస్తుతం టోకుమార్కెట్లో కిలో రూ.150 నుంచి రూ.200 వరకు ఉంది. ఒక్కో కాడ రూ.20 చొప్పున ధర ఉండటంతో అమ్మేవారికి గిట్టుబాటు కాక....కొనేవారు కొనలేని పరిస్థితి నెలకొంది.

92.7 FM Rajamahendravaram ఈ FM 92.7 Mee FM

ఈఎఫ్ఎమ్ కార్యక్రమాలు

సోమవారం నుంచి శుక్రవారం

కార్యక్రమము	ప్రసార వేళలు
ఉషోదయం	ఉ॥ 5 - ఉ॥ 7
ఈ-మార్నింగ్స్	ఉ॥ 7 - ఉ॥ 11
నువ్వా నేనా	ఉ॥ 11 - మ॥ 2
సత్యభామ	మ॥ 2 - సా॥ 5
లైట్ తీస్కో	సా॥ 5 - రా॥ 9
సరదాగా కాసేపు	రా॥ 9 - రా॥ 12
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా॥ 12 - తె॥ 5

/Eenadufm

For Advertising on Eenadu FM Contact 9000180626, 9989993175

సంఘటితంగా మారి.. అన్నదాతకు సాయపడి..

రైతేరాజు

న్యూస్‌టుడే, అంబాజీపేట

కొబ్బరి రైతుల సమస్యలను సంఘటితంగా పరిష్కరించుకోవాలనే ఉద్దేశంతో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట కేంద్రంగా 2017లో కృషీవల కోకోనట్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ సంస్థను ఏర్పాటు చేసుకున్నారు. 430 మందితో ప్రారంభమై ప్రస్తుతం వీరి సంఖ్య 1680కి చేరింది. జిల్లాలోని అన్ని గ్రామాల నుంచి సభ్యులను చేర్చుకున్నారు. వీరిలో కొందరు షేర్ క్యాపిటల్ తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ సంస్థను గుర్తించింది. భారత ప్రభుత్వ సహకారంతో 2020లో క్వాయర్ పరిశ్రమను అయినవిల్లి మండలం నేదునూరులో స్థాపించారు. డొక్క వృథాగా పోకుండా పీచు, తాళ్లు, పొట్టుతో పరిశ్రమలు నెలకొల్పారు. వీటితో పాటు నర్సరీ సైతం ఏర్పాటు చేసి తక్కువ ధరకు మొక్కలు అందిస్తున్నారు.

పలు కార్యక్రమాలు..

- సంస్థ ద్వారా వేపగింజలు కొనుగోలు చేసి పొడిగా మార్చి కొబ్బరి చెట్లకు తెగుళ్లు రాకుండా ట్రైకోడెర్మావిరిడీ శిలీంద్రాన్ని తయారు చేసి రైతులకు ఇస్తున్నారు.
- నాణ్యమైన మొక్కలు, వానపాములు, వివిధ రకాల సేంద్రియ ఎరువులను తయారు చేసి అందుబాటులో ఉంచుతున్నారు. ప్రాచుర్యం పొందిన బయోచార్‌ను అతి తక్కువ ధరకు అందిస్తున్నారు.
- కొబ్బరిపొట్టును సులభంగా తయారు చేయడానికి అనేక రకాలైన పద్ధతులను ప్రయోగాత్మకంగా పరిశీలించి వీటిలో ఉత్తమమైన విధానాలను అభివృద్ధి చేశారు. దీన్ని సేద్యానికి అనుగుణంగా మార్చుతున్నారు. ఇది ఎంతోమంది కార్మికులకు ఉపాధిని కల్పిస్తోంది.

కృషీవల కోకోనట్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ సంస్థ

స్ఫూర్తి

- కొబ్బరి చిప్పలను పైరాలసిస్, సంప్రదాయ పద్ధతుల్లో బొగ్గుగా మార్చి బయోచార్ తయారీకి వినియోగిస్తున్నారు.
- మేలురకం మామిడి, సపోట, నిమ్మ, నారింజ, బత్తాయి, కొబ్బరి, అరటి, పనస, సీతాఫలం, నేరేడు వంటి వివిధ రకాల మొక్కలు సేకరించి రైతులకు అందుబాటు ధరల్లో సరఫరా చేస్తున్నారు.
- బహిరంగ మార్కెట్‌లో కొబ్బరి ధరలు భారీగా పతనమైన సందర్భంలో నాఫెడ్ ద్వారా ఆయిల్‌ఫెడ్‌కు నోడల్ ఏజెంట్‌గా ఉండి రైతులకు కనీస మద్దతు వచ్చేలా చేస్తున్నారు.
- రైతులకు ఎప్పటికప్పుడు అవగాహన సదస్సులు నిర్వహిస్తూ సాగులో అధునాతన విధానాలు వివరిస్తున్నట్లు సంస్థ ఛైర్మన్ వీరరాఘవులు,సభ్యులు తెలిపారు.

వరిసాగులో సమగ్ర సస్యరక్షణ

దాళ్వా వరిపంట

గొల్లప్రోలు, న్యూస్‌టుడే: దాళ్వా వరిసాగులో సమగ్ర సస్యరక్షణతో నాణ్యమైన, అధిక దిగుబడులు పొందొచ్చు. పంటపై ఆశించే తెగుళ్లు, నివారణ చర్యల గురించి జిల్లా ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ చల్లా వెంకట నరసింహారావు వివరించారు.

తెలుసుకుందాం..

✦ జింక్‌లోపం కారణంగా నాట్లు వేసిన కొద్దిరోజులకు ఆకు చివరలు ఎండి, ఎదుగుదల తగ్గుతుంది. నివారణకు ఆఖరి దమ్ములో ఎకరాకు 20 కేజీలు జింక్‌సల్ఫేట్ వేయాలి. లోప లక్షణాలు కనిపించిన వెంటనే లీటరు నీటికి జింక్‌సల్ఫేట్ కలిపి పిచికారీ చేయాలి. బాస్వరం ఎరువు, పురుగు మందుతో కలిపి వాడకూడదు. ✦ దోమపోటు రాకుండా ముందస్తుగా మందులు పిచికారీ చేయడం సరైన విధానం కాదు. సుడిదోమ ఉనికి గమనిస్తే నివారణకు ఎసిఫేట్ 1.5 గ్రాములు లేదా పైమెట్రోజైన్ 0.6 గ్రాములు లేదా డైనోటెఫ్యూరాన్ 0.4 గ్రాములు లేదా ట్రైఫ్లూమిజోపిరిమ్ 0.48 మిల్లీలీటర్ల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ✦ బ్యాక్టీరియా, ఎండాకు తెగులు ఆశిస్తే నివారణకు నత్రజని ఎరువుల వాడకం నిలిపివేయాలి. మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎకరాకు 20 కేజీలు చల్లాలి. ఉద్ధృతి తగ్గడానికి ప్లాంటోమైసిన్ 1.0 గ్రాములు, కాపర్ ఆక్సీక్లోరైడ్ 3.0 గ్రాములు లీటరు నీటికి పిచికారీ చేయాలి. ✦ పొడ తెగులు ఆశిస్తే నివారణకు హెక్సాకొనాజోల్ 2.0 మిల్లీగ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ✦ సుడిదోమ, అగ్గితెగులు ఒకేసారి కనిపిస్తే ట్రైఫ్లూమీజోపైరం 0.48 మిల్లీలీటర్లు, ఐసోప్రోథయోలిన్ 1.5 మిల్లీ లీటర్ల మందును లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి.

శీతాకాలం.. చేపల సాగులో అప్రమత్తం

మీ కోసం

ఉప్పలగుప్తం, న్యూస్‌టుడే: శీతాకాలంలో చేపలకు సోకే పలు రకాల వ్యాధులు, నివారణ పద్ధతులను ఎఫ్‌డీవో బి.హేమానంద్ వివరించారు. ఈ కాలంలో వాతావరణ మార్పుల కారణంగా చేపలు తక్కువ ఆహారం తీసుకుంటాయి. దీంతో ఎదుగుదల లోపిస్తుంది. వాటి కదలికలు సైతం తక్కువగా ఉంటాయి. నివారణకు చెరువు అడుగు భాగాన్ని, నీటిని శుభ్రంగా ఉంచుకోవాలి.

పట్టుబడి చేసిన చేపలు

✤ **శంకుపూత...** మొప్పలపై సగ్గుబియ్యం వంటి పొక్కులు వస్తాయి. వీటివల్ల ప్రాణవాయువు అందక చేపలు ఇబ్బంది పడతాయి. నివారణకు ఫార్మలిన్ మందును ఎకరాకు ఒక లీటరు చొప్పున చెరువులో చల్లాలి. ఎకరాకు బీకేసీ 300 మిల్లీలీటర్లు లేదా అయోడిన్ అర లీటరు చల్లాలి.

✤ **శంకుజలగ...** మొప్పలపై శంకుజలగ ఆవరించడం వల్ల జిగురులాంటి ద్రవం ఏర్పడి అతుక్కుని చేపలు ఊపిరాడక చనిపోతాయి. వ్యాధి నివారణకు బుటాక్స్ మందును ఎకరా చెరువుకు 150 మిల్లీలీటర్లు చల్లాలి. 24 గంటల తర్వాత తగిన మోతాదులో ఆల్బెండజోల్ మందును మేతలో కలిపి అందించాలి.

అంటుకట్టి.. ఆదాయం చేతపట్టి

చెట్టుకు కట్టిన అంటు మొక్కలు

నార్ని హరి

ఉండ్రాజవరం, న్యూస్‌టుడే: అంటు మొక్కలు కట్టడంలో ఉండ్రాజవరం మండలం తాడిపర్రు గ్రామానికి చెందిన యువరైతు నార్ని హరిది అందెవేసిన చేయి. తన రెండెకరాల పొలంలో కొంతభాగంలో మేలుజాతి జామ తదితర మొక్కలు నాటారు. కొంతవరకు ఎదిగిన తర్వాత 15 చొప్పున అంట్లు కట్టారు. కట్టిన అంటు 2 నెలలకు తయారవుతుంది. అనంతరం వాటిని వేరు చేస్తున్నారు. పొలంలో సుమారు 600 జామ చెట్లు ఉండగా ఏడాదికి 5 పర్యాయాలు చొప్పున కట్టిన అంటుమొక్కలు వస్తున్నాయి. ఏడాదికి సుమారు 40 వేల వరకు ఉత్పత్తి చేస్తున్నారు. ఉభయగోదావరి జిల్లాలతో పాటు తెలంగాణ తదితర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. ఎక్కువ దిగుబడినిచ్చే తైవాన్ రకాలు పెంచుతున్నారు. ఒక మొక్క రూ.100 నుంచి రూ.120 వరకు విక్రయిస్తున్నారు. జామతో పాటు పలు రకాల పండ్ల మొక్కలు అంటు కట్టడం ద్వారా మంచి ఆదాయం పొందుతున్నట్లు రైతు హరి తెలిపారు.

(c) eenadu

రాజమహేంద్రవరం

జల్‌జీవన్ మిషన్ పనుల వేగవంతానికి ఆదేశాలు

కలెక్టరేట్(రాజమహేంద్రవరం), న్యూస్‌టుడే: జిల్లాలో చేపడుతున్న జల్‌జీవన్ మిషన్(జేజేఎం), స్వచ్ఛభారత్ మిషన్(ఎస్‌బీఎం) పనులు వేగవంతం చేయాలని ఇన్‌ఛార్జి కలెక్టర్ వై.మేఘాస్వరూప్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో ఆయా శాఖల అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తూర్పుడెల్టా వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టును రూ.1,650 కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్నట్లు తెలిపారు. ధవళేశ్వరంలో హెడ్‌వర్క్స్ నిర్మాణానికి అవసరమైన భూసేకరణ పూర్తయ్యిందని, ఇంటేక్‌వెల్ కోసం భూసేకరణ ప్రక్రియ కొనసాగుతోందని వివరించారు. పశ్చిమడెల్టా వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టును రూ.1,400 కోట్ల వ్యయంతో అమలు చేస్తున్నామని, కొవ్వూరు మండలం మద్దూరు, వాడపల్లి గ్రామాల్లో భూసంబంధిత ప్రక్రియలు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. గ్రామీణ స్థాయిలో నీటిసరఫరా కమిటీలు(వీడబ్ల్యూఎస్ఎం) చురుగ్గా పనిచేయాలని, జల్‌జీవన్ మిషన్ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. సమావేశంలో డీఆర్వో సీతారామమూర్తి, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారి బి.వి.గిరి, నియోజకవర్గ, మండల ప్రత్యేకాధికారులు, తహసీల్దార్లు పాల్గొన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా

ఉ॥ 10 - మ॥ 1 | మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు: **83282 39927, 80089 02897**

సమస్య: స్టేడియం రోడ్డుపై మొబైల్ టిఫిన్ సెంటర్లు ఏర్పాటు చేయడం వల్ల ట్రాఫిక్‌కు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. **- ప్రకాశరావు**

సమాధానం: తక్షణం పరిశీలించి వాటిని తొలగించడం జరుగుతుంది.
- జీవీఎస్ఎన్ మూర్తి, మున్సిపల్ సిటీప్లానర్

సమస్య: కోటిలింగాలపేటలో కాలువల్లో పూడికలు తొలగించడం లేదు. ఇబ్బంది పడుతున్నాం. **- శ్రీకాంత్**

సమస్య: బర్మాకాలనీ కాలువల్లో పూడికలు సక్రమంగా తొలగించడం లేదు. ఈ కారణంగా దోమలు పెరిగి ఇబ్బంది పడుతున్నాం. **- లక్ష్మి**

సమాధానం: తక్షణం పరిశీలించి పూడిక తొలగించడం జరుగుతుంది.
- వినూత్న, ఎంహెచ్‌వో

- న్యూస్‌టుడే, టి.నగర్

సమస్య: ఆర్టీసీ కాంప్లెక్సు వద్ద ఆర్‌అండ్‌బీ రోడ్డులో నుంచి బస్టాండ్‌లోకి వెళ్లే మలుపులో ఆటోలు నిలిపి ప్రయాణికులను ఎక్కించుకోవడంతో తరచూ ట్రాఫిక్ నిలిచిపోతోంది. పట్టించుకోవాలి.
- కృష్ణమోహన్, వాహనచోదకుడు

సమాధానం: ట్రాఫిక్ తరచూ నిలిచిపోకుండా తగు చర్యలు తీసుకుంటాం. సిబ్బందిని ఆదేశిస్తాం. **- నబి, ట్రాఫిక్ సీఐ**

సమస్య: తూర్పు రైల్వేస్టేషన్ రోడ్డులోని ఆవ వాంబేకాలనీ గృహ సముదాయాల వద్ద పార్కు అభివృద్ధి కోసం కేటాయించిన స్థలంలో తుప్పలు, పిచ్చిమొక్కలు పెరిగిపోయి విషకీటకాలకు నిలయంగా మారింది. **- రాజు, స్థానికుడు**

సమస్య: వెంకటేశ్వరనగర్, శ్యామలానగర్, దానవాయిపేట, లాలాచెరువు తదితర ప్రాంతాల్లో కోతుల బెడద ఎక్కువగా ఉంది. ఇళ్లల్లోకి చొరబడి వస్తువులను ఎత్తుకెళ్లిపోతుండటంతో పాటు అటుగా వెళ్లే వారిపై దాడి చేస్తున్నాయి. ఇబ్బంది పడుతున్నాం. **- రంగారావు, నగర వాసి**

సమాధానం: పై సమస్యల పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటాం.
- వినూత్న, ఎంహెచ్‌వో

- న్యూస్‌టుడే, వి.ఎల్.పురం

బడ్డీ పెట్టు.. అడ్డుకుంటే ఒట్టు

● రాత్రికి రాత్రే వెలుస్తున్న దుకాణాలు

న్యూస్‌టుడే, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ

ఎక్కడైనా కాస్త ఖాళీ జాగా కనిపిస్తే చాలు కబ్జాకు తెరతీస్తున్నారు. ఎవరేమి చేస్తారులే అనే ధీమాతో ఆక్రమించేసి వ్యాపార స్థావరంగా మార్చేస్తున్నారు. ఇదంతా బహిరంగంగానే జరుగుతున్నప్పటికీ పట్టణ ప్రణాళికా విభాగం చోద్యం చూస్తోంది. రాజమహేంద్రవరం నగరంలోని ప్రధాన ప్రాంతాలు, కూడళ్లను ఆక్రమార్కులు లక్ష్యంగా చేసుకుంటున్నారు. రద్దీ ప్రాంతాల్లో రాత్రికి రాత్రి కంటైనర్ల(బడ్డీలు)ను పెట్టేసి తెల్లారేసరికి చిన్నాచితకా వ్యాపారం ప్రారంభించేస్తున్నారు. రానున్న పుష్కరాలను పురస్కరించుకొని అన్ని ప్రధాన రోడ్లను వెడల్పు చేస్తామని ప్రకటించిన అధికార యంత్రాంగం, కనీసం ఆక్రమణలను కూడా అడ్డుకోలేని దుస్థితిలో ఉండిపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

రద్దీ కూడళ్లే అడ్డా..

ఇప్పటికే రాజమహేంద్రవరం నగరంలో ట్రాఫిక్ ఇక్కట్లు విపరీతంగా పెరిగిపోయాయి. ఇరుకు రోడ్లు.. ఆపైన వాహనాల రాకపోకలు కలిసి ట్రాఫిక్‌ను అస్తవ్యస్తంగా మార్చేశాయి. అయినప్పటికీ రోడ్డు మార్గాలు, ఫుట్‌పాత్‌లను ఆక్రమించేసి కొంత మంది వ్యాపార కేంద్రాలుగా మారుస్తున్నారు. దీని వల్ల అక్కడికి వచ్చే కొనుగోలుదారులతో పరిస్థితి మరింత జటిలంగా మారుతోంది.

ఈ ప్రాంతాల్లో ఎక్కువగా..

కంబాలచెరువు, దేవీచౌక్, కోరుకొండ రోడ్డు, గోకవరం బస్టాండ్, మెయిన్ రోడ్డు, తాడితోట, డీలక్స్ సెంటర్, జాంపేట, దేవీచౌక్ ప్రాంతాలు నిత్యం రద్దీగా ఉంటాయి. వీటిని అనువుగా చేసుకొని రోడ్డుపక్కన ఎటువంటి అనుమతులు లేకుండా కంటైనర్లు ఏర్పాటు చేస్తున్నారు. ప్రధానంగా టీస్టాళ్లు, పండ్లరసాలు, అల్పాహార సెంటర్లు నిర్వహిస్తున్నారు. అక్కడికి వచ్చేవారంతా చుట్టూ చేరి వాహనాలతో పార్కింగ్‌కు అడ్డుగా మారిపోతున్నారు.

పుష్కరాల నేపథ్యంలో..

రానున్న పుష్కరాల నేపథ్యంలో యాత్రికుల రద్దీ నివారణకు రోడ్లు, కాలువలను విస్తరించాలని కమిటీ నిర్ణయించింది. దీనిలో భాగంగా ప్రత్యేక డ్రైవ్ చేపట్టినప్పటికీ పూర్తిస్థాయిలో అమలు చేయలేకపోతున్నారు. రోడ్లను, ఖాళీ స్థలాలను ఆక్రమించిన వారు తిరిగి అక్కడి నుంచి ఖాళీ చేసేందుకు సుముఖత వ్యక్తం చేయడం లేదు. వీటిలో చాలావరకు కోర్టు వివాదాలు కూడా ఉన్నాయి. ఇవి కొలిక్కి వచ్చేటప్పటికీ సొమ్ములు వెనకేసుకుంటున్నారు. దీంట్లో యంత్రాంగ లోపం కనిపిస్తోంది. కింది స్థాయిలో కాస్తోకూస్తో సొమ్ములకు కక్కుర్తి పడటం వల్ల గుట్టుచప్పుడు కాకుండా దుకాణాలు వెలుస్తున్నాయి. వీరిలో కొందరికి రాజకీయ పలుకుబడి ఉండటం గమనార్హం.

కోటిపల్లి బస్టాండ్ వద్ద ఆక్రమణలు

ప్రత్యేక పరిశీలనలో తొలగిస్తాం

నగరంలో ప్రత్యేకంగా పరిశీలన చేపట్టి ఆక్రమణలు తొలగిస్తామని పట్టణ ప్రణాళికా విభాగం అధికారి జీవీఎస్ఎన్ మూర్తి తెలిపారు.

నగరంలో వేగంగా అభివృద్ధి పనులు

టి.నగర్: నగరంలో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆదేశించారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం 50వ డివిజన్ గ్లోగార్డెన్ వద్ద రూ.1.60 కోట్లతో తలపెట్టిన అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత పాలకులు ఈ ప్రాంతంలో సూక్ష్మ కాలువలు నిర్మించి అనుసంధానం చేయకుండా వదిలేశారన్నారు. దీంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఈ నేపథ్యంలో మురుగునీటి ప్రక్షాళనకు పనులు చేపడుతున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

పనుల వివరాలు తెలుసుకుంటున్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి

వైభవంగా కోటి కుంకుమార్చన

రాజమహేంద్రవరం సాంస్కృతికం, న్యూస్‌టుడే: ఫిబ్రవరి 1 వరకు జరిగే సూర్యారాధన పూర్వక మహాలక్ష్మి సహిత ఉచిత సౌభాగ్య కోటి కుంకుమార్చన కార్యక్రమం సోమవారం ఉదయం వైభవంగా ప్రారంభించారు. కోలమూరు పద్మాక్షినగర్‌లో వడలి కుమార్‌శర్మ ఆధ్వర్యంలో జరిగిన క్రతువులో భాగంగా తొలి రోజు గణపతి పూజ, పుణ్యాహవచనం, దీక్షాధారణ, రక్షాబంధనం, గోపూజ నిర్వహించారు. పలువురు మహిళలు పాల్గొన్నారు.

యోగి వేమనకు నివాళి

కంబాలచెరువు(రాజమహేంద్రవరం), న్యూస్‌టుడే: సమసమాజ నిర్మాణానికి జీవితాన్ని అంకితం చేసిన మహానుభావుడు యోగి వేమన అని ఎస్పీ డి.నరసింహకిషోర్ అన్నారు. ఆయన జయంతి సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. నేటి యువత వేమన చెప్పిన మాటలను అనుసరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ డీఎస్పీ బి.రామకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

చిత్రపటానికి పూలమాల వేస్తున్న ఎస్పీ నరసింహకిషోర్

ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు

సమస్యను తెలుసుకుంటున్న కమిషనర్ రాహుల్‌మీనా

రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే: ప్రజా సమస్యల పరిష్కారానికి అన్ని విధాలుగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ రాహుల్‌మీనా అన్నారు. సోమవారం మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. తాగునీరు, పారిశుద్ధ్యం, మౌలిక వసతులకు సంబంధించి 8 అర్జీలు అందాయి. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ రామలింగేశ్వర్, డిప్యూటీ కమిషనర్ వెంకటరమణ, సెక్రటరీ శైలజవల్లి, సిటీప్లానర్ జీవీఎస్ఎన్ మూర్తి, ఎంహెచ్‌వో వినూత్న తదితరులు పాల్గొన్నారు.

కంబాలచెరువు(రాజమహేంద్రవరం): ప్రజా సమస్యలకు సత్వర న్యాయం చేసేలా పోలీసు అధికారులు పనిచేయాలని ఎస్పీ డి.నరసింహకిషోర్ ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారులతో స్వయంగా మాట్లాడి 20 ఫిర్యాదులు స్వీకరించారు. సంబంధిత అధికారులతో చర్చించి సత్వర పరిష్కారం చూపాలని సూచించారు.

భాజపా 'జనతా వారధి'

వి.ఎల్.పురం, న్యూస్‌టుడే: జనతా వారధి కార్యక్రమం ద్వారా ప్రజాసమస్యల పరిష్కారానికి భాజపా కృషి చేస్తుందని ఆ పార్టీ నాయకులు అన్నారు. మండలాల్లో పర్యటించి తెలుసుకున్న ప్రజా సమస్యలను సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన పీజీఆర్ఎస్‌లో అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో భాజపా జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, కార్యక్రమ ఇన్‌ఛార్జి శివరామకృష్ణంరాజు, ఓబీసీ జిల్లా అధ్యక్షుడు నరేష్‌కుమార్‌యాదవ్, నాయకులు పాల్గొన్నారు.

కలెక్టరేట్‌కు వచ్చిన భాజపా నాయకులు

సీపీఎస్ ఉద్యోగుల్లో ఆనందం

రాజానగరం: గత వైకాపా ప్రభుత్వం ఉద్యోగులు దాచుకున్న పీఎఫ్, ఏపీజీఎల్ఐ సొమ్మును వారికి తెలియకుండానే లాగేసుకుంది. దీనిపై ఉద్యోగులంతా అప్పట్లో తీవ్ర ఆందోళన చెందారు. ఏపీజీఎల్ఐ బాండ్ల కాలపరిమితి ముగిసినప్పటికీ ఆ చెల్లింపులు చేయలేదు. ఆరేళ్ల నాటి బకాయిలను కూటమి ప్రభుత్వం ఒకేసారి ఉద్యోగుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేసింది. దీంతో రాజానగరం నియోజకవర్గంలోని సీపీఎస్ ఉద్యోగులు, పింఛన్‌దారుల కళ్లల్లో ఆనందం నెలకొంది. 2018-19 సంవత్సరం నాటి మూలవేతనంపై ఒక్కో ఉద్యోగికి డీఏ బకాయిలు రూ.30 వేలు నుంచి రూ.90 వేల వరకు ప్రయోజనం కలిగింది. సంక్రాంతిని పురస్కరించుకుని ఎక్కువ మంది ఉద్యోగులకు భోగి పండగ రోజే బకాయిలు జమకాగా, మిగిలిన వారికి ఈ నెల 16, 17 తేదీల్లో జమ చేశారు. చరవాణీలకు వచ్చిన నగదు జమ సందేశాలు చూసుకుని వారంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కాపవరంలో గొంతేలమ్మ జాతర

కోరుకొండ, న్యూస్‌టుడే: మండలంలోని కాపవరంలో గొంతేలమ్మ జాతర సోమవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి ఊరేగించారు. విశ్వహిందూ ధర్మపరిరక్షణ రామసేన అధ్యక్షుడు కంబాల శ్రీనివాసరావు అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ నిర్వాహకులకు జాతర కోసం రూ.లక్ష నగదు అందజేశారు. అన్ని గ్రామాల్లోనూ అమ్మవారి ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.

రూ.లక్ష నగదు అందజేస్తున్న కంబాల శ్రీనివాసరావు

ఇలా ఉంటే ప్రమాదమే..

నారాయణపురం ఆర్.టి.ఓ. కార్యాలయం వద్ద ఫుట్‌పాత్‌పై మ్యాన్‌హోల్ ప్రమాదకరంగా మారింది. ఇనుప మూత సగం తెరిచి ఉండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ప్రాంతంలో బస్టాప్ ఉండటంతో నిత్యం విద్యార్థులు, ప్రయాణికులు బస్సుల కోసం ఇక్కడే నిరీక్షిస్తుంటారు. ప్రమాదం చోటుచేసుకోకముందే అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. **- న్యూస్‌టుడే, ఏవీఏ రోడ్డు**

అధ్వాన రోడ్డుతో అవస్థలు

నిత్యం రద్దీగా ఉండే వి.ఎల్.పురంలో అంతర్గత రోడ్లు పాడై స్థానికులకు అవస్థలు తప్పడం లేదు. తెలుకులవారి చెరువు పార్కును ఆనుకుని ఉన్న వీధిలో పూర్తిగా గుంతలమయంగా మారింది. ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న రోడ్డు మినహా మిగిలిన భాగమంతా ధ్వంసమై ప్రయాణం ప్రమాదకరంగా మారింది. నిత్యం వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని వారంతా కోరుతున్నారు. **- న్యూస్‌టుడే, ఏవీఏ రోడ్డు**

నిబంధనలు పట్టవా?

ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా పట్టణంలోని పలు కూడళ్లలో అధికారులు వాహనదారులకు ఫ్రీలెఫ్ట్‌కు అవకాశమిచ్చారు. తద్వారా ఎడమ వైపు వెళ్లేవారికి సిగ్నల్ పడిన సమయంలో వేచి ఉండే అవసరం లేకుండా ప్రయాణించొచ్చు. కొందరు వాహనదారులు, ఆటోవాలాలు ఇవేవీ పట్టించుకోకుండా, హారన్ కొట్టినా పట్టించుకోకుండా వాహనాలను అడ్డుగా నిలిపివేస్తున్నారు. దీంతో అధికారుల లక్ష్యం నెరవేరడం లేదు. స్థానిక బైపాస్ రోడ్డులో సోమవారం పరిస్థితిని చిత్రంలో చూడొచ్చు. **- న్యూస్‌టుడే, ఏవీఏ రోడ్డు**

తాకితే ప్రాణాపాయమే..

గోకవరం బస్టాండ్ సమీపంలో ఆర్యాపురం వెళ్లే మార్గంలో విద్యుత్తు ఫ్యూజ్ పెట్టెకు తలుపులు లేవు. ఎవరైనా తెలియక తాకితే ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి వెంటనే తలుపులు ఏర్పాటు చేయాలని వారంతా కోరుతున్నారు. **- న్యూస్‌టుడే, దేవీచౌక్**

బైపాస్‌లో పగలే వెలుగులు

పట్టణంలోని బైపాస్ రోడ్డులో వీధి దీపాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. పగటి పూట వెలుగుతున్నాయి. రాత్రిపూట మాత్రం ఈ ప్రాంతంలో అంధకారం అలుముకుంటుంది. దీంతో స్థానికులు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్తు శాఖ అధికారులు తక్షణం దృష్టి పెట్టి రాత్రిపూట మాత్రమే దీపాలు వెలిగేలా చర్యలు తీసుకోవాలని వారంతా కోరుతున్నారు. **- న్యూస్‌టుడే, ఏవీఏ రోడ్డు**

గోదావరిలో దూకి వ్యక్తి ఆత్మహత్య

కంబాలచెరువు(రాజమహేంద్రవరం): గోదావరిలో దూకి వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రెండో పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. తుని మండలం ఎస్.అన్నవరానికి చెందిన మండపల్లి శివ(45) కుటుంబ సమస్యల కారణంగా భార్యకు దూరంగా ఉంటున్నారు. కొన్నాళ్ల నుంచి మనస్థాపంతో ఉన్న ఆయన గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. నగరంలోని గౌతమఘాట్ వద్ద సోమవారం సాయంత్రం మృతదేహం లభ్యమైంది. దీనిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

రైలు ఢీకొని వ్యక్తి మృతి

వి.ఎల్.పురం: రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు. కడియం రైల్వేయార్డు సమీపంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. సోమవారం రాజమహేంద్రవరం జీఆర్పీ హెచ్‌సీ విజయభాస్కర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం మృతుడి వయసు 45 ఏళ్లు ఉంటుంది. ఒంటిపై నల్లరంగు చొక్కా, సిమెంట్ రంగు నిక్కరు ధరించి ఉన్నాడు. ఎడమచేతి చూపుడు వేలు సగంవరకే ఉంది. వివరాలు తెలిసినవారు 0883-2442821, 9247585726 నంబర్లకు ఫోన్ చేసి సమాచారం అందించాలని హెచ్‌సీ కోరారు.

ఆసుపత్రిలో చికిత్స పొందుతూ..

కంబాలచెరువు(రాజమహేంద్రవరం): నగరంలోని మోడల్‌కాలనీలో ఈ నెల 8న జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ సోమవారం మధ్యాహ్నం మృతిచెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. బొమ్మూరుకు చెందిన షేక్ బాషా(33) ద్విచక్రవాహనంపై వస్తూ మరో వాహనాన్ని తప్పించబోయి సడన్‌బ్రేక్ వేయడంతో కిందపడి తీవ్ర గాయాలపాలయ్యాడు. నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికిలో చికిత్స పొందుతూ మృతిచెందడంతో ప్రకాశంనగర్ పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మహిళ, బాలిక అదృశ్యం

కంబాలచెరువు(రాజమహేంద్రవరం): నామవరానికి చెందిన మతిస్థిమితం లేని మహిళ(44) సోమవారం ఉదయం నుంచి కనిపించడం లేదని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉదయం తిలక్‌రోడ్డులోని కుమార్తె ఇంటికి వచ్చిందని.. అనంతరం తిరిగి నామవరం చేరుకోలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రకాశంనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

● తాడితోటలోని అంబేడ్కర్ నగర్‌కు చెందిన 12 ఏళ్ల బాలిక సోమవారం ఉదయం నుంచి కనిపించడం లేదని తల్లి ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ముగ్గురిపై కొట్లాట కేసు

కంబాలచెరువు(రాజమహేంద్రవరం): నగరంలోని కోటిలింగాలపేట రథంగేటు వద్ద ఓ మహిళపై దాడి చేసిన ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు మూడో పట్టణ పోలీసులు తెలిపారు. సదరు మహిళ రథంగేటు వద్ద ఉండగా ఆమె తమ్ముడిని హేమంత్, త్రినాథ్, కిషోర్ అనే వ్యక్తులు పాతగొడవల నేపథ్యంలో దూషించారు. దీనిపై ప్రశ్నించగా దాడి చేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

టెక్నీషియన్ సుధాకర్ మృతికి కారకులను శిక్షించాలి

జంగారెడ్డిగూడెం పట్టణం, న్యూస్‌టుడే: ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం ప్రాంతీయాసుపత్రి ఆవరణలో ఆత్మహత్యకు పాల్పడిన డయాలసిస్ సీనియర్ టెక్నీషియన్ ముప్పిడి సుధాకర్ మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని ఎమ్మార్పీఎస్ నాయకులు, కుటుంబసభ్యులు డిమాండ్ చేశారు. ప్రాంతీయాసుపత్రి వద్ద సోమవారం సుధాకర్ మృతదేహానికి పంచనామా జరగకుండా అడ్డుకుని ఆసుపత్రి ఎదుట ధర్నాకు దిగారు. విషయం తెలుసుకున్న కేసు దర్యాప్తు అధికారి, డీఎస్పీ యు.రవిచంద్ర, తహసీల్దార్ స్లీవజోజి, జంగారెడ్డిగూడెం, చింతలపూడి సీఐలు సుభాష్, క్రాంతికుమార్ ఘటనాస్థలికి చేరుకుని ఆందోళనకారులతో చర్చించారు. కేసు నమోదులో ఆలస్యం కావడంతో ఆసుపత్రి ఎదుట శ్రీనివాసపురం రోడ్డుపై బైఠాయించి కొద్దిసేపు రాస్తారోకో చేశారు. అధికారులు వారికి నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. ఈ సందర్భంగా మృతుడు సుధాకర్ కుటుంబసభ్యులకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడంతో పాటు నిందితులపై కేసులు నమోదు చేయాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకుడు బయ్యారపు రాజేశ్వరరావు డిమాండ్ చేశారు. అనంతరం సుధాకర్ మృతదేహానికి పంచనామా నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. కాగా సుధాకర్ భార్య సరస్వతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కొమ్మ అజయ్‌బాబు, ములకల వీరరాఘవులు, అలుగు ఆనందశేఖర్, యనమల కరుణకుమారి మరో ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ రవిచంద్ర తెలిపారు. కేసును నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి నిందితులకు శిక్ష పడేలా చూస్తామని కుటుంబ సభ్యులకు ఆయన హామీ ఇచ్చారు.

ఆందోళనకారులు, కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న అధికారులు

వీడని శునకాల బెడద

ప్రయాణ ప్రాంగణాలు, రద్దీగా ఉండే ప్రదేశాల నుంచి వీధికుక్కలను తరలించాలని న్యాయస్థానం ఆదేశించడంతో ఇటీవల నగరపాలక సంస్థ అధికారులు ప్రధాన రైల్వేస్టేషన్ ప్రాంగణంలోని శునకాలను పట్టి తరలించినప్పటికీ మళ్లీ పరిస్థితి మొదటికే వచ్చింది. ప్లాట్‌ఫామ్‌లు, టికెట్ బుకింగ్ కౌంటర్లు, కాలిబాట వంతెనలపై తిష్టవేసి దర్శనమిస్తున్నాయి. రైలు ఎక్కే హడావుడిలో పొరపాటున వీటిపై కాలువేస్తే కరిచే ప్రమాదముందని ప్రయాణికులు అంటున్నారు. పూర్తిస్థాయిలో అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. **- న్యూస్‌టుడే, వి.ఎల్.పురం**

ఆహ్లాదం కనుమరుగు

న్యూస్‌టుడే, వి.ఎల్.పురం

ప్రజాధనం వెచ్చించి నగరంలో అభివృద్ధి చేసిన ఉద్యానాల్లో కొన్నింటిని నిర్లక్ష్యంగా వదిలేశారు. కనీస నిర్వహణ లేకపోవడంతో ఆహ్లాదం కనుమరుగై కళావిహీనంగా దర్శనమిస్తున్నాయి. ఇక్కడికి వచ్చే సందర్శకులకు పలు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. స్థానిక 50 డివిజన్‌లోని సుబ్రహ్మణ్యంనగర్ పార్కు అధ్వానంగా ఉండటంతో సందర్శకులు ఇబ్బంది పడుతున్నారు. జిమ్ పరికరాలు ఉన్నప్పటికీ వినియోగించుకోలేని పరిస్థితి. ఉదయం, సాయంత్రం వేళల్లో నడక, వ్యాయామం కోసం స్థానికులు ఎక్కువ మంది ఇక్కడికి వచ్చేవారు. ప్రస్తుతం శుభ్రం చేయకపోవడంతో చెత్త పేరుకుపోయి దర్శనమిస్తోంది. వాకింగ్ ట్రాక్ అంతా ఎండిన ఆకులతో నిండిపోవడంతో ఇక్కడికి నడక, వ్యాయామం కోసం వచ్చేవారు క్రమేణా తగ్గిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. మొక్కలు, పచ్చదనం ఎండిపోయి ఆహ్లాదకరమైన వాతావరణం లేకుండా పోయిందని, కనీస నిర్వహణ కూడా లేకపోవడంతో పిచ్చిమొక్కలతో పాటు పాముల బెడద పెరిగిపోవడంతో భయాందోళన చెందుతున్నామని చెబుతున్నారు. చిన్నపిల్లలను కూడా ఆడుకోవడానికి తీసుకురాలేని పరిస్థితి ఉందని అంటున్నారు. పేరుకు ఉద్యానం అయినప్పటికీ నిర్వహణ లేక స్థానికులెవరికీ ఉపయోగపడటం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నగరంలోని పలు డివిజన్లలో చాలా పార్కుల పరిస్థితి ఇలాగే ఉందని చెబుతున్నారు. ఇకనైనా సంబంధింత అధికారులు స్పందించి వీటి నిర్వహణపై దృష్టిసారించాలని పలువురు నగరవాసులు కోరుతున్నారు.

సుబ్రహ్మణ్యంనగర్‌లోని పార్కులో వాకింగ్ ట్రాక్ వెంబడి ఇలా..

కట్నం కేసులో నిందితుడికి ఏడాదిన్నర జైలు

ధవళేశ్వరం: వరకట్నం కేసులో నిందితుడికి ఏడాదిన్నర జైలుశిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. రాజమహేంద్రవరం మహిళా పోలీస్ స్టేషన్ సీఐ కె.మంగాదేవి తెలిపిన వివరాల మేరకు ధవళేశ్వరంకు చెందిన సయ్యద్ కరిముల్లాకు 2012లో సమీన తబసమ్‌కు వివాహం జరిగింది. భర్త అదనపు కట్నం కోసం తనను శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురిచేసి చంపుతానని బెదిరించాడని ఆమె 2018లో ఫిర్యాదు చేశారు. అప్పటి సీఐ రామకృష్ణ నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు అనంతరం కోర్టులో అభియోగ పత్రం దాఖలు చేశారు. విచారణ అనంతరం నేరం రుజువు కావడంతో రాజమహేంద్రవరం నాలుగో అదనపు జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ టి.వీరరాఘవేంద్రరావు నిందితుడికి ఏడాదిన్నర జైలుశిక్ష, రూ.5వేల జరిమానా విధిస్తూ సోమవారం తీర్పు వెలువరించారు. ప్రాసిక్యూషన్ తరఫున ఏపీపీ మోహనరావు వాదనలు వినిపించారు.

బకాయిల విడుదలకు చర్యలు తీసుకోండి

కడియం: మండలంలోని ఉపాధ్యాయులకు అందాల్సిన డీఏ బకాయిల విడుదలకు చర్యలు తీసుకోవాలని ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు లక్ష్మణరావు డిమాండ్ చేశారు. సంఘ కార్యవర్గ సభ్యులతో కలిసి కడియంలోని విద్యావనరుల కేంద్రానికి తరలి వెళ్లారు. ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన డీఏ బకాయిలు ఉపాధ్యాయులకు సకాలంలో అందకుండా జాప్యానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని నినదించారు. తర్వాత ఎంఈవో మణికుమార్‌కు వినతిపత్రాన్ని అందించి సమస్య పరిష్కరించాలని కోరారు. ఎస్టీయూ జిల్లా అదనపు కార్యదర్శి దాసరి శివ, మండల అధ్యక్షుడు సబ్బితి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి మహమ్మద్ షరీఫ్, అబ్బులు, బద్ది తదితరులు పాల్గొన్నారు.

ఎంఈవోకు వినతిపత్రమిస్తున్న ఎస్టీయూ సంఘ ఉపాధ్యాయులు

కడియం: కడియంలో పనిచేస్తున్న 130 మంది ఉపాధ్యాయులకు అందాల్సిన రూ.1.12కోట్ల డీఏ బకాయిల విడుదలలో జాప్యానికి కారణమైన ఉద్యోగులపై చర్యలు తీసుకుంటామని ఎంపీపీ వెలుగుబంటి సత్యప్రసాద్ అన్నారు. ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యూటీఎఫ్) జిల్లా అధ్యక్షుడు ఈవీఎస్ఆర్ ప్రసాద్, జిల్లా కార్యదర్శులు రమేష్‌బాబు, చిలుకూరి శ్రీనివాసరావు కార్యవర్గ సభ్యులతో సోమవారం ఉదయం ఎంపీపీని కలిసి సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రం అందజేశారు. మండల విద్యా వనరుల కేంద్రంలో ఉద్యోగి అలసత్వం కారణంగా నిలిచిన బకాయిల విడుదలకు తగిన కృషి చేస్తానని ఎంపీపీ హామీ ఇచ్చారు. మండల యూటీఎఫ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.

CHANGE OF NAME

I, **DAKAMARI KALYAN** @ Kamal Basha, Aged 45 years, R/o. D.No. 78-2-14, Old Somalamma Temple Street, Syamala Nagar, Rajamahendravaram, E.G.Dt, AP. My Daughter **SHASMEEN SULTANA BANU,** aged 16 Years. Now Changed my Daughter name from **SHAIK SHASMEEN SULTANA BANU** (Old Name) to **SHASMEEN SULTANA BANU** (New Name). Henceforth I will be called as **SHASMEEN SULTANA BANU** for all purpose.

(c) eenadu

రాజమహేంద్రవరం గ్రామీణం

• రాజమహేంద్రవరం గ్రామీణం • రాజానగరం

ఆలయాల నిర్వహణలో అర్చకుల బాధ్యతలపై అవగాహన

అనపర్తి గ్రామీణం, న్యూస్‌టుడే: అనపర్తి ఉమారామలింగేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో సోమవారం విశ్వహిందూ పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. జిల్లా కార్యదర్శి గంధం గోవింద, ఒంగోలుకు చెందిన శివశంకర్ మాట్లాడుతూ వీహెచ్‌పీ సేవలు, శిక్షణ, జాగరణ కేంద్రాల సేవలు వివరించారు. ఆలయాల నిర్వహణలో అర్చకుల బాధ్యతలు వివరించారు. ఈ సందర్భంగా పలువురు యువకులు విశ్వహిందూ పరిషత్‌లో చేరారు. కార్యక్రమంలో రెడ్డి రామ్మోహన్‌రావు, రవిశంకర్ కిషోర్, వీరయ్య శాస్త్రి, చందుశర్మ, సీతారామ బుజ్జి, అత్తిలి సుబ్రహ్మణ్యశర్మ తదితరులు పాల్గొన్నారు.

రథసప్తమి, కల్యాణోత్సవాలకు ఏర్పాట్లు

పెదపూడి: పెదపూడి మండలం జి.మామిడాడలోని సూర్యనారాయణస్వామి కల్యాణోత్సవాలు, రథసప్తమి వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ వంశపారంపర్య ధర్మకర్త కొవ్వూరి శ్రీనివాస బాలకృష్ణారెడ్డి తెలిపారు. ఈనెల 25న రథసప్తమి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపిస్తామని పేర్కొన్నారు. ఆరోజు మధ్యాహ్నం 1.30 గంటలకు రథోత్సవం ప్రారంభమవుతుందని వెల్లడించారు. కల్యాణోత్సవం సందర్భంగా ఈనెల 29న మధ్యాహ్నం ఒంటిగంటకు రథోత్సవం, ప్రత్యేక దర్శనాలు, రాత్రి 7 గంటలకు కల్యాణం జరుగుతుందన్నారు. రథసప్తమి, కల్యాణోత్సవాలకు విచ్చేసే భక్తులకు ఇబ్బందులు ఎదురవకుండా ఏర్పాట్లు చేస్తున్నామని, భోజన వసతి కల్పిస్తున్నామని వివరించారు.

మేమున్నాం.. మీకు తోడుగా

ఉ॥ 10 - మ॥ 1 మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు

ధవళేశ్వరం:	91212 29057	కడియం:	91212 29062
బొమ్మూరు:	91549 78039	మోరంపూడి:	94935 92696
రాజానగరం:	98492 36167	కోరుకొండ:	80085 74213

సమస్య: బొమ్మూరు చెరువు గట్టు రోడ్డు వద్ద దుకాణాల్లో మిగిలిపోయిన కూరగాయలు, ప్లాస్టిక్ కవర్లు, చెత్త రాత్రి వేళల్లో అక్కడ పారవేయడంతో దుర్వాసన వల్ల రాకపోకలకు ఇబ్బందిగా ఉంటోంది. - **కుమార్, స్థానికుడు**

సమాధానం: చెత్తను తొలగించమని సిబ్బందిని ఆదేశిస్తాం.

- కాశీ, గ్రామకార్యదర్శి, బొమ్మూరు **- న్యూస్‌టుడే, బొమ్మూరు**

చెత్తను తొలగించారు

ఈనాడు కథనానికి స్పందన

కొంతమూరు, న్యూస్‌టుడే: కొంతమూరు అఫిషియల్ కాలనీలో ప్రధాన రహదారి పై ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోయాయి. చుట్టుపక్కల ప్రాంతాల వారు వాటిని తీసుకొచ్చి రోడ్డుపై పారవేయడంతో అవి పశువులకు ప్రాణాంతకంగా మారుతున్నాయి. ఈ సమస్యపై 'ఆచరణ శూన్యం, పారిశుద్ధ్యం కనం' అనే శీర్షికన ఈనాడులో సోమవారం ప్రచురితమైన చిత్ర కథనానికి అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించారు. ఆ ప్రాంతంలో ఉన్న చెత్తను తొలగించి, బ్లీచింగ్ చల్లారు.

చెత్తను తొలగించి, బ్లీచింగ్ చల్లిన ప్రాంతం

అన్నార్తులకు ఆప్తులు.. స్ఫూర్తిగా సేవలు

రాజానగరం, న్యూస్‌టుడే: ఒక్కడితో మొదలై... 159 మందికి చేరి ఇప్పటి వరకు రెండు మండలాలకు చెందిన అన్నార్తులు, అసహాయులను గుర్తించి వారికి నిత్యావసరాలు, చదువు, వైద్యానికి సహాయం చేస్తున్నారు దివాన్ చెరువు యువకులు. మానవసేవే.... మాధవసేవ అనే స్వచ్ఛంద సంస్థ పేరుతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గ్రామానికి చెందిన యర్రంశెట్టి కృష్ణమూర్తి గత ఆరు సంవత్సరాలుగా తన ఇంటి వద్దే అన్నం, కూరలు తదితర ఆహారపదార్థాలు సిద్ధం చేసి రాజమహేంద్రవరంలోని ప్రభుత్వాసుపత్రిలో సుమారు 200 మంది రోగులకు, వారి వెంట వచ్చే సహాయకులకు ప్రతి శనివారం భోజనాలు సమకూరుస్తున్నారు. గత ఏడాది నిరుపేద కుటుంబాలకు, వృద్ధులకు, వికలాంగులకు ప్రతి గురువారం తన వంతుగా ఏదో ఒక సహాయం చేయాలనే తపనతో ఈ సంస్థను స్థాపించారు. ఆయన ఆశయాలను మెచ్చి ఒక్కొక్కరుగా భాగస్వాములయ్యారు.

నందరాడలో వెంకటలక్ష్మికి సహాయం చేస్తున్న సంస్థ సభ్యులు

గురువారం - సహాయ దినం

ప్రతి గురువారం గ్రూప్ సభ్యుల సహకారంతో కడుదయనీయ స్థితిలో ఉన్న ఒక కుటుంబాన్ని ఎంచుకుని స్వయంగా వారి ఇళ్లకు వెళ్లి రెండు నెలలకు సరిపడా నిత్యావసర సరకులు పంపిణీ చేస్తున్నారు. ఇప్పటి వరకు 32 కుటుంబాలకు సహాయం అందించారు. మృతి చెందిన, వైద్య సహాయం కోసం ఎదురు చూస్తున్న కుటుంబాలకు ఆర్థిక సాయంగా నగదు అందజేస్తున్నారు.

తల్లిని కోల్పోయిన ముగ్గురి చిన్నారులకు నిత్యావసరాలు అందజేస్తున్న సభ్యులు

నిస్సహాయులకు.. నిత్యావసరాలు

- ✦ కోరుకొండ మండలం గుమ్మిలేరుకు చెందిన మద్దా మరియమ్మ కుమారునికి చిన్నవయసులోనే కిడ్నీలు పాడైయ్యాయి. వారంలో మూడు రోజులు డయాలసిస్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఆ నిరుపేద కుటుంబానికి మందుల కోసం కొంత నగదు, రెండు నెలలకు సరిపడా నిత్యావసరాలు అందజేశారు.
- ✦ తోకాడ గ్రామానికి చెందిన కోడి శాంతికి ముగ్గురు కుమార్తెలు. 32 ఏళ్ల వయసులో ఆమె అనారోగ్యంతో మృతి చెందడంతో దిక్కులేని స్థితిలో ఉన్న ఆ పిల్లలకు నిత్యావసర సరకులు, పుస్తకాలు, దుస్తులను సమకూర్చారు.
- ✦ దివాన్‌చెరువు గ్రామానికి చెందిన 55 ఏళ్ల కె.లక్ష్మికి మధుమేహం కారణంగా ఒక కాలు తొలగించారు. ఎటూ కదలలేని స్థితిలో ఉన్న ఆమెకు నిత్యావసర వస్తువులు సమకూర్చారు.

సీపీఎస్ ఉద్యోగుల్లో ఆనందం

రాజానగరం, న్యూస్‌టుడే: గత వైకాపా ప్రభుత్వం ఉద్యోగులు దాచుకున్న పీఎఫ్, ఏపీజీఎల్ఐ సొమ్మును వారికి తెలియకుండానే లాగేసుకుంది. దీనిపై ఉద్యోగులంతా అప్పట్లో తీవ్ర ఆందోళన చెందారు. ఏపీజీఎల్ఐ బాండ్ల కాలపరిమితి ముగిసినప్పటికీ ఆ చెల్లింపులు చేయలేదు. ఆరేళ్ల నాటి బకాయిలను కూటమి ప్రభుత్వం ఒకేసారి ఉద్యోగుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేసింది. దీంతో రాజానగరం నియోజకవర్గంలోని సీపీఎస్ ఉద్యోగులు, పింఛన్‌దారుల కళ్లల్లో ఆనందం నెలకొంది. 2018-19 సంవత్సరం నాటి మూలవేతనంపై ఒక్కో ఉద్యోగికి డీఏ బకాయిలు రూ.30 వేలు నుంచి రూ.90 వేల వరకు ప్రయోజనం కలిగింది. సంక్రాంతిని పురస్కరించుకుని ఎక్కువ మంది ఉద్యోగులకు భోగి పండగ రోజే బకాయిలు జమకాగా, మిగిలిన వారికి ఈ నెల 16, 17 తేదీల్లో జమ చేశారు. చరవాణులకు వచ్చిన నగదు జమ సందేశాలు చూసుకుని వారంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ

కోరుకొండ, సీతానగరం: విదేశీ పర్యటనను ముగించుకుని వచ్చిన రుడా ఛైర్మన్ బీవీఆర్ చౌదరికి రాజమహేంద్రవరం విమానాశ్రయంలో సోమవారం పార్టీ శ్రేణులు స్వాగతం పలికారు. బూరుగుపూడి గేటు వద్ద తెదేపా కార్యాలయానికి చేరుకున్న ఆయనను పార్టీ నాయకులు, కార్యకర్తలు మర్యాదపూర్వకంగా కలిశారు. తర్వాత సీతానగరం మండలంలోని రఘుదేవపురం, చిన కొండేపూడి, సింగవరం, కాటవరం, బొబ్బిల్లంక గ్రామాల్లోని ఆయా బాధిత కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను బీవీఆర్ అందజేశారు.

సీతానగరంలో చెక్కులు పంపిణీ చేస్తున్న బీవీఆర్ చౌదరి

వైభవంగా కోటి కుంకుమార్చన

రాజమహేంద్రవరం సాంస్కృతికం: ఫిబ్రవరి 1 వరకు జరిగే సూర్యారాధన పూర్వక మహాలక్ష్మి సహిత ఉచిత సౌభాగ్య కోటి కుంకుమార్చన కార్యక్రమం సోమవారం వైభవంగా ప్రారంభించారు. కోలమూరు పద్మాక్షినగర్‌లో వడలి కుమార్‌శర్మ ఆధ్వర్యంలో జరిగిన క్రతువులో తొలిరోజు గణపతి పూజ, పుణ్యాహవచనం, దీక్షాధారణ, రక్షాబంధనం పూజలు నిర్వహించారు.

కాపవరంలో గొంతేలమ్మ జాతర

కోరుకొండ, న్యూస్‌టుడే: మండలంలోని కాపవరంలో గొంతేలమ్మ జాతర సోమవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి ఊరేగించారు. విశ్వహిందూ ధర్మపరిరక్షణ రామసేన అధ్యక్షుడు కంబాల శ్రీనివాసరావు అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ నిర్వాహకులకు జాతర కోసం రూ.లక్ష నగదు అందజేశారు. అన్ని గ్రామాల్లోనూ అమ్మవారి ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.

రూ.లక్ష నగదు అందజేస్తున్న కంబాల శ్రీనివాసరావు

31 గ్రామాల్లో పశువైద్య శిబిరాలు

బిక్కవోలు, న్యూస్‌టుడే: గ్రామాల్లో ఏర్పాటుచేసే పశువైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని రాజమహేంద్రవరం డివిజన్ పశు సంవర్థక శాఖ డిప్యూటీ డైరెక్టర్ మక్కిన వెంకటేశ్వర్లు సోమవారం తెలిపారు. ప్రతి గ్రామంలోను శిబిరం ఏర్పాటుచేసి మూగజీవాలకు చికిత్స అందిస్తామని వెల్లడించారు. రాజమహేంద్రవరం రెవెన్యూ డివిజన్‌లో మొత్తం 154 చోట్ల శిబిరాలు ఏర్పాటు చేస్తామని, 280 మంది సిబ్బంది సేవలందిస్తారని వెల్లడించారు. ఈనెల 31 వరకు కొనసాగుతాయని, రాజానగరం లాంటి పెద్ద గ్రామాల్లో రోజుకు రెండు చోట్ల ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.

డీఏ బకాయిలు విడుదలకు చర్యలు తీసుకోవాలి

కడియం: మండలంలోని ఉపాధ్యాయులకు అందాల్సిన డీఏ బకాయిల విడుదలకు చర్యలు తీసుకోవాలని ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు లక్ష్మణరావు డిమాండ్ చేశారు. సంఘ కార్యవర్గ సభ్యులతో కలిసి కడియంలోని విద్యావనరుల కేంద్రానికి తరలి వెళ్లారు. ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన డీఏ బకాయిలు ఉపాధ్యాయులకు సకాలంలో అందకుండా జాప్యానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని నినదించారు. తర్వాత ఎంఈవో మణికుమార్‌కు వినతిపత్రాన్ని అందించి సమస్య పరిష్కరించాలని కోరారు. ఎస్టీయూ జిల్లా అదనపు కార్యదర్శి దాసరి శివ, మండల అధ్యక్షుడు సబ్బతి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి మహమ్మద్ షరీఫ్, అబ్బులు, బద్ది ఇందిర, శ్రీకాంత్, భారతీ తదితరులు పాల్గొన్నారు.

ఎంఈవోకు వినతిపత్రమిస్తున్న ఎస్టీయూ సంఘ ఉపాధ్యాయులు

సమస్యల పరిష్కారానికి కృషి..

కడియం: కడియంలో పనిచేస్తున్న 130 మంది ఉపాధ్యాయులకు అందాల్సిన రూ.1.12కోట్ల డీఏ బకాయిల విడుదలలో జాప్యానికి కారణమైన ఉద్యోగులపై చర్యలు తీసుకుంటామని ఎంపీపీ వెలుగుబంటి సత్యప్రసాద్ అన్నారు. ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యూటీఎఫ్) జిల్లా అధ్యక్షుడు ఈవీఎస్ఆర్ ప్రసాద్, జిల్లా కార్యదర్శులు రమేశ్‌బాబు, చిలుకూరి శ్రీనివాసరావు కార్యవర్గ సభ్యులతో సోమవారం ఉదయం ఎంపీపీని కలిసి సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రం అందజేశారు. మండల విద్యా వనరుల కేంద్రంలో ఉద్యోగి అలసత్వం కారణంగా నిలిచిన బకాయిల విడుదలకు తగిన కృషి చేస్తానని ఎంపీపీ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మండల యూటీఎఫ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అబ్బాయి, వి.శాస్త్రి నాయకులు అనిత, బ్యూలారత్నం, దొరబాబు తదితరులు పాల్గొన్నారు.

బాధితులకు మంత్రి దుర్గేశ్ పరామర్శ

కడియం, న్యూస్‌టుడే: కడియం మాజీ ఎంపీపీ పాటంశెట్టి సూర్యచంద్రరావు అల్లుడు సాధనాల నరేశ్ ఇటీవల మృతిచెందారు. బుర్రిలంకలోని ఆయన కుటుంబాన్ని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ సోమవారం ఉదయం పరామర్శించి వారికి తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఛైర్మన్ బూరుగుపల్లి శేషారావు, పురుషోత్తపల్లి సొసైటీ అధ్యక్షుడు జుజ్జువరపు గోపి, గోపవరం మాజీ సర్పంచి పంచదార దుర్గాప్రసాద్, కడియపులంక మాజీ సర్పంచి పుల్లా రామారావు, సొసైటీ అధ్యక్షుడు గట్టి నరసయ్య తదితరులు ఉన్నారు.

కడియం: కడియంలో ఇటీవల మృతిచెందిన శతాధిక వృద్ధురాలు చిరుకూరి బాపయమ్మ కుటుంబాన్ని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి దుర్గేశ్ పరామర్శించారు. ఆమె చిత్రపటానికి అంజలి ఘటించి నివాళి అర్పించారు. మంత్రి దుర్గేశ్ మాట్లాడుతూ ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న తల్లిని కోల్పోవడం బాధాకరమన్నారు. ఆమె కుమారుడు, జనసేన నాయకుడు చిరుకూరి నాగేశ్వరరావుతో పాటు కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కడియపులంక సొసైటీ అధ్యక్షుడు గట్టి నర్సయ్య, వెలుగుబంటి రఘురామ్, పుల్లా రామారావు, తోరాటి వసంతరావు, నాగిరెడ్డి సూర్యరామకృష్ణ, మార్గాని ఏడుకొండలు, తమ్మిశెట్టి ప్రసాద్, మర్రి శంకర్, చల్లా అంజి, కొప్పిశెట్టి శ్రీను తదితరులు పాల్గొన్నారు.

కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న మంత్రి దుర్గేశ్

వృథాగా నీరు.. పట్టించుకునేవారు లేరు

పాతబొమ్మూరులో వీధి కొళాయి నీరు కొద్ది రోజుల నుంచి వృథాగా పోతోంది. ఆ కారణంగా ప్రాథమిక పాఠశాల వీధి, చుట్టుపక్కల వీధుల్లోని కొళాయిలకు నీరు తక్కువగా అందుతోంది. నీరు వృథా అవుతున్న ఎవరూ పట్టించుకోకపోవడంతో దానికి మరమ్మతులు చేయట్లేదు. ఖాళీ స్థలాల్లో చెత్త తీయకపోవడం వల్ల దుర్వాసన వస్తోంది. పందులు, కుక్కలు వాటిని కలుషితం చేస్తున్నాయి. **- న్యూస్‌టుడే, బొమ్మూరు**

మంచు తెరలు.. ప్రయాణికుల గుబులు

దివాన్‌చెరువు-రాజానగరం జాతీయ రహదారిని సోమవారం మంచు దట్టంగా కమ్మేసింది. ఉదయం 9 గంటల వరకు వాహనాలు హెడ్ లైట్ల వెలుగులో వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. పండగ సెలవులు పూర్తి కావడంతో ఉదయమే కార్లు, ద్విచక్ర వానాలపై తిరుగు ప్రయాణం సాగించే వారందరూ ముందు వాహనాలు కనిపించక ఇబ్బందిపడ్డారు.

- న్యూస్‌టుడే, రాజానగరం

తాకితే ప్రమాదమే..

గోకవరం బస్టాండ్ సమీపంలో ఆర్యాపురం వెళ్లే మార్గంలో విద్యుత్తు ఫ్యూజ్ పెట్టెకు తలుపులు లేవు. ఎవరైనా తెలియక తాకితే ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి వెంటనే తలుపులు ఏర్పాటు చేయాలని వారంతా కోరుతున్నారు.

- న్యూస్‌టుడే, దేవీచౌక్

నిబంధనలు పట్టవా?

ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా పట్టణంలోని పలు కూడళ్లలో అధికారులు వాహనదారులకు ఫ్రీలెఫ్ట్‌కు అవకాశమిచ్చారు. తద్వారా ఎడమ వైపు వెళ్లేవారికి సిగ్నల్ పడిన సమయంలో వేచి ఉండే అవసరం లేకుండా ప్రయాణించొచ్చు. కొందరు వాహనదారులు, ఆటోవాలాలు ఇవేవీ పట్టించుకోకుండా, హారన్ కొట్టినా పట్టించుకోకుండా వాహనాలను అడ్డుగా నిలిపివేస్తున్నారు. దీంతో అధికారుల లక్ష్యం నెరవేరడం లేదు. స్థానిక బైపాస్ రోడ్డులో సోమవారం పరిస్థితిని చిత్రంలో చూడొచ్చు. **- న్యూస్‌టుడే, ఏవీఏ రోడ్డు**

బైపాస్‌లో పగలే వెలుగులు

పట్టణంలోని బైపాస్ రోడ్డులో వీధి దీపాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. పగటి పూట వెలుగుతున్నాయి. రాత్రి పూట మాత్రం ఈ ప్రాంతంలో అంధకారం అలుముకుంటుంది. దీంతో స్థానికులు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. కూడళ్లు దాటే వాహనాలు కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. విద్యుత్తు శాఖ అధికారులు తక్షణమే దృష్టిపెట్టి రాత్రిపూట మాత్రమే దీపాలు వెలిగేలా చర్యలు తీసుకోవాలని వారంతా కోరుతున్నారు.

- న్యూస్‌టుడే, ఏవీఏ రోడ్డు

రోడ్డు లేదు... కాలువకు దారి లేదు

కాలనీ కష్టాలు

బొమ్మూరు, న్యూస్‌టుడే: బొమ్మూరు, రాజవోలులో కాలనీ సమస్యలతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. బొమ్మూరులోని మురళీకొండ - సూర్యదేవాలయంకు వెళ్లే రోడ్డుపై మురుగు నీరు పారుతోంది. దీంతో గుంతలు ఏర్పడి రోడ్డు అధ్వానంగా తయారైందని స్థానికులు చెబుతున్నారు. మురళీకొండలో కొన్ని వీధుల్లో సీసీ డ్రెయిన్లు లేకపోవడంతో పాత బొమ్మూరుకు వెళ్లే మార్గంలో మురుగు నీరు రోడ్డుపైకి వస్తోంది. డ్రెయిన్ల ఏర్పాటుకు అర్జీలు ఇచ్చినా ఫలితం లేదని వాపోతున్నారు. రాజవోలు గాయత్రీనగర్‌లో సీసీ రోడ్డు ఏర్పాటు చేయాలని కాలనీవాసులు కోరుతున్నారు. ప్రధాన రహదారికి రావాలంటే గుంతల రోడ్డు వల్ల సమస్యగా ఉంటోందని, రాత్రుళ్లు వీధి దీపాలు ఉన్నా రాలేకపోతున్నామని ఆందోళన చెందుతున్నారు. ఏఎంజీ పాఠశాల వద్ద వీధి దీపాలు వెలగక రోడ్డు అంధకారంగా ఉంటోంది. ప్రధాన మార్గం నుంచి రాజవోలు వైపు వీధి దీపాలు లేవు. అధికారుల నిర్లక్ష్యం వల్ల అవస్థలు తప్పడం లేదని వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సమస్యపై బొమ్మూరు కార్యదర్శి కాశీ స్పందిస్తూ నిధుల వెసులబాటు బట్టి డ్రెయిన్ల ఏర్పాటుకు కృషి చేస్తామని తెలిపారు.

మురళీకొండలో రోడ్డుపై పారుతున్న మురుగు

కట్నం కేసులో నిందితుడికి ఏడాదిన్నర జైలు

ధవళేశ్వరం, న్యూస్‌టుడే: వరకట్నం కేసులో నిందితుడికి ఏడాదిన్నర జైలుశిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. రాజమహేంద్రవరం మహిళా పోలీస్ స్టేషన్ సీఐ కె.మంగాదేవి తెలిపిన వివరాల మేరకు ధవళేశ్వరంకు చెందిన సయ్యద్ కరిముల్లాకు 2012లో సమీన తబసమ్‌కు వివాహం జరిగింది. భర్త అదనపు కట్నం కోసం తనను శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురిచేసి చంపుతానని బెదిరించాడని ఆమె 2018లో ఫిర్యాదు చేశారు. అప్పటి సీఐ రామకృష్ణ నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు అనంతరం కోర్టులో అభియోగ పత్రం దాఖలు చేశారు. విచారణ అనంతరం నేరం రుజువు కావడంతో రాజమహేంద్రవరం నాలుగో అదనపు జ్యూడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ టి.వీరరాఘవేంద్రరావు నిందితుడికి ఏడాదిన్నర జైలుశిక్ష, రూ.5వేల జరిమానా విధిస్తూ సోమవారం తీర్పు వెలువరించారు. ప్రాసిక్యూషన్ తరపున ఏపీపీ మోహనరావు వాదనలు వినిపించారు.

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

కంబాలచెరువు(రాజమహేంద్రవరం), న్యూస్‌టుడే: నగరంలోని మోడల్‌కాలనీలో ఈ నెల 8న జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ సోమవారం మధ్యాహ్నం మృతిచెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. బొమ్మూరుకు చెందిన షేక్ బాషా(33) ద్విచక్రవాహనంపై వస్తూ మరో వాహనాన్ని తప్పించబోయి సడన్‌బ్రేక్ వేయడంతో కిందపడి తీవ్ర గాయాలపాలయ్యాడు. ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందడంతో ప్రకాశంనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మహిళ అదృశ్యం

కంబాలచెరువు(రాజమహేంద్రవరం), న్యూస్‌టుడే: నామవరానికి చెందిన మతిస్థిమితం లేని మహిళ(44) సోమవారం ఉదయం నుంచి కనిపించడం లేదని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉదయం తిలక్‌రోడ్డులోని కుమార్తె ఇంటికి వచ్చిందని.. అనంతరం తిరిగి నామవరం చేరుకోలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రకాశంనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

గోదావరిలో దూకి వ్యక్తి ఆత్మహత్య

కంబాలచెరువు (రాజమహేంద్రవరం): గోదావరిలో దూకి వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రెండో పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. తుని మండలం ఎస్.అన్నవరానికి చెందిన మండపల్లి శివ (45) కుటుంబ సమస్యల కారణంగా కొన్నాళ్లుగా భార్యకు దూరంగా ఉంటున్నారు. మనస్తాపంతో ఆయన గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. నగరంలోని గౌతమఘాట్ వద్ద సోమవారం సాయంత్రం మృతదేహం లభ్యమైంది.

తేనెటీగల పెంపకంపై ఉచిత శిక్షణ

నల్లజర్ల, న్యూస్‌టుడే: కృషి విజ్ఞాన కేంద్రంలో (వెంకట్రామన్నగూడెం, ఉద్యాన విశ్వవిద్యాలయం) శాస్త్రీయ పద్ధతిలో తేనెటీగల పెంపకంపై ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రధాన శాస్త్రవేత్త విజయలక్ష్మి తెలిపారు. ఈ నెల 20 నుంచి ప్రారంభం కానున్న శిక్షణలో ఆసక్తి గల యువకులు, రైతులు, డ్వాక్రా మహిళలు, ఔత్సాహికులు రిజిస్ట్రేషన్, పేరు నమోదు చేసుకోవాలని ఆమె ఒక ప్రకటనలో తెలిపారు.

జల్‌జీవన్ మిషన్ పనుల వేగవంతానికి ఆదేశాలు

కలెక్టరేట్(రాజమహేంద్రవరం), న్యూస్‌టుడే: జిల్లాలో చేపడుతున్న జల్‌జీవన్ మిషన్(జేజేఎం), స్వచ్ఛభారత్ మిషన్(ఎస్‌బీఎం) పనులు వేగవంతం చేయాలని ఇన్‌ఛార్జి కలెక్టర్ వై.మేఘాస్వరూప్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో ఆయా శాఖల అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తూర్పుడెల్టా వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టును రూ.1,650 కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్నట్లు తెలిపారు. ధవళేశ్వరంలో హెడ్‌వర్క్స్ నిర్మాణానికి అవసరమైన భూసేకరణ పూర్తయ్యిందని, ఇంటేక్‌వెల్ కోసం భూసేకరణ ప్రక్రియ కొనసాగుతోందని వివరించారు. పశ్చిమడెల్టా వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టును రూ.1,400 కోట్ల వ్యయంతో అమలు చేస్తున్నామని, కొవ్వూరు మండలం మద్దూరు, వాడపల్లి గ్రామాల్లో భూసంబంధిత ప్రక్రియలు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. గ్రామీణ స్థాయిలో నీటి సరఫరా కమిటీలు(వీడబ్ల్యూఎస్ఎం) చురుగ్గా పనిచేయాలని, జల్‌జీవన్ మిషన్ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. సమావేశంలో డీఆర్వో సీతారామమూర్తి, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారి బి.వి.గిరి, నియోజకవర్గ, మండల ప్రత్యేకాధికారులు, తహసీల్దార్లు పాల్గొన్నారు.

కూడలిలో బారికేడ్లు ప్రజలకు ఇక్కట్లు

రాజానగరం, న్యూస్‌టుడే : జాతీయ రహదారిపై దివాన్‌చెరువు కూడలి సుమారు ఏడెనిమిది గ్రామాల ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది. ప్రస్తుతం ఈ హైవే వద్ద ఫైవంతెన నిర్మాణ పనుల నిమిత్తం సేకరించిన స్థలంలో హైవే అధికారులు కట్టడాలు తొలగించి నేలను చదును చేస్తున్నారు. ఈ కూడలి నుంచి గ్రామస్థులతో పాటు ఒకవైపు నుంచి ఐదారు, మరో వైపు నుంచి రెండు, మూడు గ్రామాల ప్రజలు రాకపోకలకు సాగించేందుకు ఉన్న మార్గం.

వాహనాలతో ట్రాఫిక్ రద్దీ

దివాన్‌చెరువు గ్రామం ఎన్‌హెచ్-16 రహదారికి మధ్యలో ఉంది. ప్రస్తుతం సంక్రాంతి సెలవులు ముగించుకుని తిరుగు ప్రయాణమవుతున్న వారి వాహనాలతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ విపరీతంగా ఉంది. దాంతో అనేక పర్యాయాలు ట్రాఫిక్ జామ్ అవుతోంది.

బారికేడ్లతో స్థానిక ప్రజల అవస్థలు

హైవేపై దివాన్‌చెరువు వద్ద ఉన్న కూడలిని మూసివేస్తూ ట్రాఫిక్ పోలీసులు అడ్డుగా ఐరన్ స్టాపర్ బోర్డులతో మొత్తం మూసివేశారు. దాంతో ఇతర ప్రాంతాలకు వెళ్లేవారి మాట ఎలా ఉన్నా, గ్రామస్థులు ఇటు నుంచి అటు వెళ్లాలంటే కిలోమీటరు, అటు నుంచి ఇటు రావాలంటే అర కిలోమీటరు దూరం వెళ్లి మారాల్సి వస్తోంది. ద్విచక్రవాహనాలతో పాటు కనీసం నడిచి వెళ్లేవారిని సైతం కూడలి నుంచి వెళ్లేందుకు పోలీసులు అనుమతించడం లేదు. దీంతో వారంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి బారికేడ్లను తొలగించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

కూడలి వద్ద నిలిచిపోయిన ట్రాఫిక్

ఆశ్రమానికి సరకుల వితరణ

దేవరపల్లి, న్యూస్‌టుడే: దేవరపల్లి మండలం గొల్లగూడెంలోని లగడపాటి రామలక్ష్మమ్మ, రామానాయుడు దివ్యాంగుల ఆశ్రమంలో నల్లజర్ల మండలం సింగరాజుపాలెం గ్రామానికి చెందిన బోయపాటి దుర్గారావు-సత్యవతి దంపతులు వారి కుమార్తెలు హర్షిత, హర్షిణి కీర్తిశేషులు చంద్రకళ జ్ఞాపకార్థం రూ.50 వేల విలువైన సరకులు అందజేశారు. సోమవారం ఆశ్రమంలో భోజనాలు ఏర్పాటు చేసి ఇన్వర్టర్, కిరాణా సరకులు ఆశ్రమ ఛైర్మన్ కాగిత భాస్కరరావుకు అందజేశారు.

గొల్లగూడెంలోని ఆశ్రమంలో సరకులు అందజేస్తున్న దాతలు

తృతీయ వర్ధంతి

మాకు ప్రేమ, ఆప్యాయతానురాగాలు పంచిన మహోన్నత వ్యక్తి, మా మార్గదర్శకులు

కీ॥శే॥ రావిపాటి ఆదినారాయణ గారు

మా నుండి దూరమై 3 సంవత్సరాల కాలమైననూ మీరు మాతో గడిపిన మధుర క్షణాలు మా మదిలో ఎప్పటికీ పదిలంగానే ఉంటాయి. వారి పవిత్రాత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ..

శ్రీ రావిపాటి ఆదినారాయణ గారు

వ్యవస్థాపకులు: శ్రీ విజయదుర్గా నర్సరీ & పాట్స్, శ్రీ విజయదుర్గా ఫ్లవర్స్, కడియపులంక

జననం: 05-09-1949 మరణం: 20-01-2023

కడియపులంక

భార్య: మహాలక్ష్మి

కుమారులు : రావిపాటి రామకృష్ణ, రావిపాటి వెంకటేశ్వరరావు

కోడళ్లు : శ్రీలక్ష్మి, మహాలక్ష్మి

కుమార్తె : పెనుమాక నాగలక్ష్మి

అల్లుడు : బుల్లికొండయ్య

మనుమలు : రావిపాటి శివసుబ్రహ్మణ్యం, రావిపాటి శ్రీమన్నారాయణ, పెనుమాక రాజవెంకట నాగసుబ్రహ్మణ్యం

మనుమరాండ్రు: రావిపాటి సూర్యప్రధాని, రావిపాటి సూర్యతేజస్వి, పెనుమాక దుర్గా అన్నపూర్ణ మరియు కుటుంబసభ్యులు & నర్సరీ స్టాఫ్

SVDN SINCE 1948

శ్రీ విజయదుర్గా నర్సరీ & పాట్స్

శ్రీ విజయదుర్గా ఫ్లవర్స్, కడియపులంక

(c) eenadu

కొవ్వూరు

•కొవ్వూరు •నిడదవోలు •గోపాలపురం

చీరలు అందజేస్తున్న ఆలయ కమిటీ సభ్యులు

గ్రామ దేవత చీరల పంపిణీ

దేవరపల్లి, న్యూస్‌టుడే : దేవరపల్లి గ్రామ దేవత కడియాలమ్మ తల్లి ఆలయానికి గడిచిన ఏడాది కాలంలో వచ్చిన చీరలను ఆలయ కమిటీ సభ్యులు సోమవారం మహిళా భక్తులకు ఉచితంగా పంపిణీ చేశారు. గ్రామ దేవత చీరలు కావడంతో మహిళలు అధిక సంఖ్యలో తీసుకోవడానికి పోటీపడ్డారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ ఛైర్మన్ కైరం అప్పారావు, కాట్రు భీమరాజు, ఒరుగంటి లక్ష్మీపతిరాజు, దుగ్గిన సూర్యచంద్రం,ఈలపోలు ప్రసాద్, తదితరులు, పాల్గొన్నారు.

22, 23 తేదీల్లో ప్రజాభిప్రాయ సేకరణ

నిడదవోలు : ఏపీఈపీడీసీఎల్ పరిధిలో 2016-27 ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదించిన వార్షిక ఆదాయ అవసరాలు, రిటైల్ ధరలపై బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించనున్నట్లు నిడదవోలు డివిజన్ ఈఈ ఎన్.నారాయణ అప్పారావు సోమవారం తెలిపారు. వ్యక్తిగతంగా, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈనెల 22 నుంచి 23 వరకు జరుగుతుందన్నారు.

విద్యుత్తు సరఫరాకు అంతరాయం నేడు

దేవరపల్లి : యర్నగూడెం విద్యుత్తు ఉప కేంద్రం పరిధిలోని 11కేవీ ఏజీఎల్ ఫీడర్ ఆర్డీఎస్ఎస్ పనుల నిమిత్తం మంగళవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడనుందని ఈఈ నారాయణ అప్పారావు సోమవారం తెలిపారు. వ్యవసాయ విద్యుత్తు ఉదయం 3 నుంచి 9 గంటలు మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకు ఉంటుందన్నారు. కావున సంగాయిగూడెం, గాంధీనగరం, స్టాక్ నగర్ ప్రజలు, రైతులు గమనించాలన్నారు.

నిడదవోలు, న్యూస్‌టుడే: నిడదవోలులో ఈనెల 20న విద్యుత్తు సరఫరా నిలుపుదల చేయనున్నట్లు నిడదవోలు డివిజన్ ఈఈ ఎన్.నారాయణ అప్పారావు సోమవారం తెలిపారు. ప్రధాన రహదారి, సీఎల్ఆర్ షాపింగ్ మాల్ రోడ్డు, గాంధీబొమ్మకూడలి, రైల్వేగేటు ప్రాంతాల్లో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు విద్యుత్తు సరఫరా ఉండదన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా

సమస్య: చాగల్లు మండలం చిక్కాల గ్రామంలోని యాదవ కాలనీలో కాలువ నిర్మించకపోవడంతో మురుగు నీరు ఎక్కడికక్కడే నిలిచిపోతోంది. దుర్వాసన వస్తోంది **- శ్రీనివాస్, చిక్కాల**
సమాధానం: సమస్యను పరిశీలించి చర్యలు చేపడతాం.
- జె.నరేంద్ర, కార్యదర్శి, చిక్కాల
- న్యూస్‌టుడే చాగల్లు

సమస్య: గోపాలపురంలోని రజకపేట ఆంజనేయ స్వామి ఆలయం సమీపంలో మురుగు కాలువ లేక నీరురోడ్డుపై నిలిచిపోవడంతో రాకపోకలకు ఇబ్బంది కలుగుతుంది. **- స్థానికుడు కృష్ణంరాజు**
సమాధానం: పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులను పంపి నీరు పారే విధంగా చర్యలు తీసుకుంటాం. **- అనురాధ, పంచాయతీ కార్యదర్శి** - న్యూస్‌టుడే, గోపాలపురం

సమస్య : గోదావరి రేవుల్లో నీటిలో ఉన్న మెట్లపై నాచు పట్టడంతో పుణ్యస్నానాలు చేసే భక్తులు ప్రమాదాల బారిన పడుతున్నారు. లోపలికి దిగే వరకు ఈ విషయం తెలియక అవస్థలు పడుతున్నారు.
- కె.నాగేశ్వరరావు, కొవ్వూరు
సమాధానం : ఈ మధ్యనే గోష్పద క్షేత్రం ప్రధాన రేవులో నాచును శుభ్రం చేయించాం. క్షేత్ర స్థాయిలో పరిశీలించి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటాం.
- సీహెచ్ వెంకటేశ్వర్లు, పురపాలక కమిషనర్,
- న్యూస్‌టుడే, కొవ్వూరు

మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు: కొవ్వూరు: **80085 74497**
నిడదవోలు: **80085 74501**, గోపాలపురం: **91212 29084**

ట్యాంకు నీరు.. పట్టించుకోరూ..

దేవరపల్లి, న్యూస్‌టుడే: కొవ్వూరు, గోపాలపురం, నిడదవోలు నియోజకవర్గ పరిధిలోని గ్రామీణులకు తాగునీరు అందించడంలో అధికారులు విఫలమవుతున్నారు. మూడు నియోజకవర్గాల్లోని 9 మండలాల్లో 152 పంచాయతీలు 221 గ్రామాలు ఉన్నాయి. వీటి పరిధిలో పెద్ద పరిమాణంలో 339, చిన్నవి 69 ట్యాంకుల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. 20ఏళ్లకు పైగా గడిచినా ఇప్పటికీ వాటికి మరమ్మతులు చేపట్టకపోవడంతో సగానికి పైగా పెచ్చులు ఊడి, మరికొన్ని నీరు కారుతూ ప్రమాదకరంగా కనిపిస్తున్నాయి. వీటి నిర్వహణ ఆర్డబ్ల్యూఎస్ అధికారులు పరిశీలించి ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపాల్సి ఉన్నా పట్టించుకోకపోవడంతో తాగునీటి కోసం ప్రజలు అవస్థలు పడుతున్నారు.

దేవరపల్లిలోని ఎస్సీకాలనీలో నాచు పట్టి ట్యాంకు ఇలా..

● దేవరపల్లి, యార్నగూడెం, లక్ష్మీపురం, పోతవరం, వేదుళ్లకుంట చిన్న, పెద్ద కలిపి 11 ట్యాంకులు ఉన్నాయి. వీటి నిర్వహణ విషయంలో అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. నల్లబోర్డుపై శుభ్రం చేసిన తేదీలు కూడా నమోదు చేయడం లేదు. ట్యాంకు ప్రాంగణం పిచ్చి మొక్కలు పెరిగాయి. ట్యాంకు పైభాగంలో నాచుపట్టి పెచ్చులు ఊడుతూ కనిపిస్తున్నాయి.

ఎక్కడెక్కడ సమస్య ఉందంటే..

● కొవ్వూరు మండల పరిధిలో 28 రక్షిత నీటి పథకాలు ఉన్నాయి. సుమారు అన్ని చోట్లా పర్యవేక్షణ లోపంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గేట్‌వాల్వ్‌లు, కార్కుల వద్ద మరమ్మతులు చేయాల్సి ఉన్నా శ్రద్ధ చూపడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాళ్లపూడిలోని ఎస్సీ ఏరియాలో రక్షిత నీటి పథకాన్ని ఎప్పుడు శుభ్రం చేస్తున్నారో తెలియడం లేదు. శుభ్రం చేసినట్లు ఎటువంటి రికార్డులు పాటించడం లేదు. చాగల్లు మండలంలోని మార్కొండపాడులో 2007లో నిర్మించిన మంచినీటి ట్యాంకు పెచ్చులుడుతూ అంచులంతా నీరుకారుతోంది. బ్రాహ్మణగూడెం, దారవరం, ఎస్ ముప్పవరం గ్రామాల్లో రక్షిత మంచినీటి పథకాలపై శుభ్రం చేసిన తేదీలు నమోదు చేసినట్లు దాఖలాలు లేవు.

పరిశీలన

● నిడదవోలు, ఉండ్రాజవరం, పెరవలి మండలాల్లోని పలు గ్రామాల్లో స్వచ్ఛ నీటి అందించడంలో అధికారులు విఫలం అవుతున్నారు.

యర్నగూడెంలో నీరు కారుతున్న ట్యాంకు

చర్యలు తీసుకుంటాం ఆర్‌డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ అధికారులతో డివిజన్ స్థాయిలో సమీక్ష సమావేశం నిర్వహిస్తాం. ఎప్పటికప్పుడు ట్యాంకులను తనిఖీ చేస్తాం. ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించే విధంగా కృషి చేస్తాం. నిర్లక్ష్యంగా ఉన్న అధికారులపై ఉన్నతాధికారులకు నివేదిక పంపి చర్యలు తీసుకుంటాం. - ఎ.స్లీవరెడ్డి, డీడీవో, కొవ్వూరు

తపాలా డిజిటల్ లావాదేవీల విస్తరణ

నల్లజర్ల : డిజిటల్ ఇండియాలో భాగంగా అన్ని తపాలా కార్యాలయాల్లో డిజిటల్ లావాదేవీలను విస్తరించేందుకు డైరెక్టరేట్ ఆదేశాల మేరకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు ఆ శాఖ తాడేపల్లిగూడెం సూపరింటెండెంట్ ముత్యాల శ్రీనివాస్ పేర్కొన్నారు. సోమవారం నుంచి ఆర్టికల్ బుకింగ్ సేవలు పొందే వినియోగదారులు నగదు రహిత చెల్లింపులను ప్రోత్సహించేలా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.

రహదారిని కమ్మేసిన పొగమంచు

ఆవపాడు ప్రధాన రహదారిలో ఇలా

నల్లజర్ల, న్యూస్‌టుడే: మండలంలోని అన్ని రహదారులను సోమవారం తెల్లవారుజాము నుంచి ఉదయం 10 గంటల వరకు పొగ మంచు కమ్మేసింది. రోడ్డుపై ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించక దీపాల వెలుగులో రాకపోకలు సాగించారు. విద్యార్థులకు, కూలీలకు ఉదయం వేళ అవస్థలు తప్పడం లేదు.

విద్యార్థుల ప్రవేశాలకు ఇంటింటి పర్యటన

తాడిపర్రులో ప్రవేశ దరఖాస్తులతో ఎంఈవోలు, తల్లిదండ్రులు

ఉండ్రాజవరం, న్యూస్‌టుడే: వచ్చే విద్యా సంవత్సరానికిగాను విద్యార్థుల ప్రవేశాల కోసం ఇంటింటా పర్యటన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఎంఈవోలు శారదజ్యోత్స్న, సక్సేనా రాజు అన్నారు. మండలంలోని తాడిపర్రు తదితర గ్రామాలకు వెళ్లి తల్లిదండ్రులకు సోమవారం కలిశారు. ఈ కార్యక్రమం ద్వారా 21 మంది దరఖాస్తులు అందజేశారన్నారు. సర్పంచి కరుటూరి నరేంద్రబాబు, ప్రధానోపాధ్యాయుడు కట్టా శ్రీనివాసు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ప్రకృతి వ్యవసాయంపై దృష్టిసారించాలి

రైతుకు మందులను అందిస్తున్న ఎమ్మెల్యే ముప్పిడి

చాగల్లు, న్యూస్‌టుడే: పశువులకు రక్షణ కల్పించేందుకు ప్రతి పాడిరైతు నూతనంగా వస్తున్న వ్యాధులు, వాటి నివారణకు అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కలిగి ఉండాలని ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో చాగల్లులో సోమవారం నిర్వహించిన పశు ఆరోగ్య శిబిరంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని 150పశువులకు వ్యాధి నివారణ టీకాలు అందించారు. పాల ఉత్పత్తిని పెంచే దిశగా ప్రతి రైతు అధికారుల సూచనలు, సలహాలు పాటిస్తూ ప్రకృతి వ్యవసాయంపై దృష్టి సారించాలన్నారు. తెదేపా జిల్లా ఉపాధ్యక్షుడు ఆళ్ల హరిబాబు, ఏఎంసీ ఛైర్మన్ నాదెళ్ల శ్రీరామ్ చౌదరి, నాయకులు బొల్లిన శివనాగేంద్ర, కేతా సాహెబ్, డి.రామకృష్ణ, తాళ్లూరి ప్రసాద్, మండల పశువైద్యాధికారి ముకేష్, తదితరులు పాల్గొన్నారు.

వేమన పద్యాలు ఆణిముత్యాలు

ఏబీఎన్ కళాశాలలో వేమన పద్యాలను చెబుతున్న విద్యార్థిని

కొవ్వూరు పట్టణం, పెరవలి : 'విశ్వదాభిరామ వినురవేమ' అనే మకుటంతో వేమన రాసిన పద్యాలు ఆణిముత్యాలని.. జీవన గమనం, పరమార్థాన్ని సూచిస్తాయని ఏబీఎన్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ వై.రమేష్ అన్నారు. కొవ్వూరు ఏబీఎన్ కళాశాలలో యోగి వేమన జయంతిని తెలుగు విభాగం ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు. అధ్యాపకులు ఎం.జయరామలక్ష్మి, కె.రామకృష్ణ, కె.సురేష్, విద్యార్థులు పాల్గొన్నారు.

గోపాలపురం : గోపాలపురం తహసీల్దార్ కార్యాలయం వద్ద ప్రభుత్వం ఆదేశాల మేరకు యోగి వేమన జయంతిని సోమవారం నిర్వహించారు. ఆయన చిత్ర పటానికి పూలు చల్లి నివాళి అర్పించారు. ఏఎస్‌వో జోడాల వెంకటేశ్వరరావు, డిప్యూటీ తహసీల్దార్ సాంబ శివరావు, సర్వేయర్ తులసి, సీనియర్ అసిస్టెంట్ నల్లరాజు తదితరులు పాల్గొన్నారు.

ఉండ్రాజవరం : ప్రతి ఒక్కరు యోగి వేమన పద్యాలు పఠించి సారాంశాన్ని ఆకళింపు చేసుకోవాలని గ్రంథాలయ డైరెక్టర్ ఆకెళ్ల శ్రీనివాసరావు అన్నారు. వేమన జయంతి సందర్భంగా దమ్మెన్ను, పాలంగి, కాల్దరి, ఉండ్రాజవరం, మోర్త, పసలపూడి, సూర్యారావుపాలెం, వడ్లూరు తదితర గ్రామాల్లో వేమన చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

వేమన చిత్రపటానికి నివాళి అర్పిస్తున్న అధికారులు

తేనెటీగల పెంపకంపై ఉచిత శిక్షణ

నల్లజర్ల, న్యూస్‌టుడే: కృషి విజ్ఞాన కేంద్రంలో (వెంకట్రామన్న గూడెం, ఉద్యాన విశ్వవిద్యాలయం) శాస్త్రీయ పద్ధతిలో తేనెటీగల పెంపకంపై ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రధాన శాస్త్రవేత్త విజయలక్ష్మి తెలిపారు. ఈ నెల 20 నుంచి ప్రారంభం కానున్న శిక్షణలో ఆసక్తి గల యువకులు, రైతులు, డ్వాక్రా మహిళలు, ఔత్సాహికులు రిజిస్ట్రేషన్‌లో తమ పేరు నమోదు చేసుకోవాలని ఆమె ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

ఆశ్రమానికి సరకుల వితరణ

దేవరపల్లి, న్యూస్‌టుడే: దేవరపల్లి మండలం గొల్లగూడెంలోని లగడపాటి రామలక్ష్మమ్మ, రామానాయుడు దివ్యాంగుల ఆశ్రమంలో నల్లజర్ల మండలం సింగరాజుపాలెం గ్రామానికి చెందిన బోయపాటి దుర్గారావు-సత్యవతి దంపతులు వారి కుమార్తెలు హర్షిత, హర్షిణి కీర్తిశేషులు చంద్రకళ జ్ఞాపకార్థం రూ.50 వేల విలువైన సరకులు అందజేశారు. సోమవారం ఆశ్రమంలో భోజనాలు ఏర్పాటు చేసి ఇన్వర్టర్, కిరాణా సరకులు ఆశ్రమ ఛైర్మన్ కాగిత భాస్కరరావుకు అందజేశారు.

పశువైద్య శిబిరం

పెరవలి, న్యూస్‌టుడే: పశువైద్య ఆరోగ్య శిబిరాలను ఈనెల 31వరకు గ్రామాల్లో నిర్వహిస్తున్నట్లు పశువైద్యాధికారి చరణ్, సల్మాలు చెప్పారు. వీటిని ముక్కామలలో సోమవారం ప్రారంభించారు. నట్టల నివారణకు టీకాలు 16 పశువులకు వేశారు.

శిబిరంలో పాల్గొన్న వైద్యులు, రైతులు

నోటీసు

మహారాజశ్రీ కొవ్వూరు 9వ అదనపు జిల్లా జడ్జి వారి కోర్టులో
D.O.P. No.85/2025

Between:
1. కొడమంచిలి జాన్సీ బ్రౌన్ ...పిటీషనర్
మరియు
1. శ్రీమతి కొడమంచిలి అనే చెప్పుల ప్రసన్న, భర్త: కొడమంచిలి జాన్సీ బ్రౌన్, తండ్రి : చెప్పుల నాగేశ్వరరావు, నివాసం : డోర్ నెం. 5-79/ఎ, అరుంధతీనగర్, అన్నదేవరపేట గ్రామం, తాళ్ళపూడి మండలం, తూ.గో. జిల్లా. ... రెస్పాండెంట్

పై నెంబరు పిటీషన్లో రెస్పాండెంటు అయిన మీకు ఎన్నిసార్లు నోటీసులు పంపించుచున్నప్పటికీ వాటిని మీరు తీసుకొనకుండా ఉద్దేశపూర్వకంగా నిలుపరించుచున్నారు. కావున, మీరు ది.02-02-2026న ఉ॥10.30ని॥లకు పైకోర్టు వారి సమక్షమున స్వయంగా గాని లేదా వకీలు ద్వారా గాని హాజరై మీకు ఆక్షేపణలు ఏమైనా ఉన్నచో తెలియపరచుకొనగలరు. లేని యెడల మీ పరోక్షమున తీర్మానించబడును.

D.K.S.PRAKASH KUMAR, B.Com., B.L., ADVOCATE
స్థలం: కొవ్వూరు, KOVVUR-534 350.
తేది : 19-01-2026. E.G.Dt.,
Cell: 9441050809

వేలం ప్రకటన

మహా రాజశ్రీ కొవ్వూరు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి వారి కోర్టు
EP 27/2024 OS 392/2019

Between:
శ్రీ జడ్డు సత్యనారాయణ ...DHr/Plaintiff
And
శ్రీ కురసాల మోహన విశ్వనాథ్ ...JDr/Defendant
తండ్రి: నరసింహారావు, డి.నెం.ట7, రెండవ అంతస్తు, మైహోమ్ ఫ్లోరా, హెచ్.పి.గ్యాస్ గోడౌన్ దగ్గర, కర్రా వారి సావరం, ఉండ్రాజవరం మండలం.

యీ నెంబరు డిక్రీ పసూలు గాను దిగువ షెడ్యూలు దాఖలా స్థిరాస్తిని ది.09-02-2026 తేదీన ఉ.10-30 ని.లగాయితు శ్రీ కోర్టు వారి ఎదుట వేలం వేయబడును. ఆసక్తిగల పాటదారులు ఎవరైనా వేలం పాటలో పాల్గొనవలసినదిగా ఈ ప్రచురణ ద్వారా తెలియజేయడమైనది.

షెడ్యూలు

పశ్చిమ గోదావరి జిల్లా, ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లా తాళ్ళపూడి మండలం వేగేశ్వరపురం సబ్ రిజిస్ట్రార్, వేగేశ్వరపురం గ్రామ తాలూకు RS No.345/1 లోని య.0-28 సెంట్లు భూమి లోని 1/4వ వంతు అవిభాగపు జాయింట్ అనిర్దిష్టం వాటా వ్యవసాయ భూమికి హద్దులు: తూర్పు: గోదావరి గట్టు, దక్షిణం: బత్తిన నారాయణరావు గారి భూమి, పడమర: పెచ్చేటి ఫణిసింహా (JDr మరియు ఇతర కుటుంబ సభ్యులు క్రియ పరచిన ఈ సర్వే నెంబర్‌లోని భూమి), ఉత్తరం: కురసాల సూర్యనారాయణరావు గారి భూమి.
యీ హద్దుల మధ్య య.0-28 సెంట్లు భూమి లోని 1/4వ వంతు అవిభాగపు జాయింట్ అనిర్దిష్టం వాటా మరియు యావత్తు యీజిమెంటరీ హక్కులతో సహా.

DHr Value : Rs.10,00,000/-
Amina Value : Rs.21,00,000/-
Market Value : Rs.3,92,000/-
JDr Value : ఏమియున్నూ యిచ్చియుండలేదు

వేలం షరతులు గురించి పాటదారులు DHr's తరపు అడ్వకేట్ గారి ఆఫీసులో గాని, కోర్టు వారి నజారత్ సందు గాని అడిగి వివరములు తెలుసుకొనగలరు.

ఇట్లు
గంధం నరసింహారావు
వి.(జె.) బంగారు లక్ష్మి
DHr's తరపు న్యాయవాదులు
కొవ్వూరు. (తూ.గో.జిల్లా)
స్థలం : కొవ్వూరు
తేది. 19-01-2026 సెల్ నెం. : 94403 82780

బిరడా లేక.. వృథా ఆగక

చాగల్లు మండలం మార్కొండపాడులో కొళాయికి బిరడా లేకపోవడంతో తాగునీరు వృథా అవుతోంది. నీరు పట్టుకునేందుకు కూడా వీలు లేకుండా ఉందని, వారాల తరబడి ఇలాగే ఉన్నా ఎవరూ పట్టించుకోలేదని స్థానికులు చెబుతున్నారు. సమస్యను ఇన్‌ఛార్జి కార్యదర్శి జె.నరేంద్ర దృష్టికి తీసుకువెళ్లగా బిరడా ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు.
- న్యూస్‌టుడే, చాగల్లు

ఆదమరిస్తే ప్రమాదమే..

చివటం నుంచి వద్దూరు, తేతలి వెళ్లే రహదారి వంతెన కోతకు గురైంది. ఆదమరిస్తే వాహనదారులు కాలువలోకి బోల్తాకొట్టే పరిస్థితులు నెలకొన్నాయి. వారధి తూర్పు భాగంలో సైతం ఇలా దెబ్బతింది. పరిశ్రమలు ఉండటంతో కార్మికులు రాత్రి సమయాల్లో సైతం రాకపోకలు సాగిస్తుంటారు. ప్రాధాన్యతను గుర్తించి మరమ్మతు పనులు చేయించాలని పరిసర గ్రామాల ప్రజలు కోరుతున్నారు. పరిశీలించి అభివృద్ధి చేయిస్తామని ఆర్అండ్‌బీ ఏఈ శ్రీనివాసు తెలిపారు. - న్యూస్‌టుడే, ఉండ్రాజవరం

వ్యర్థాలతో ఇబ్బందులు

పెరవలి మండలంలోని ఖండవల్లి నం.1 చానల్, పిండాలతూము, జాతీయరహదారి పక్కన, పెరవలిలోని గరపకాలువలో వ్యర్థాలు పడేస్తున్నారు. దీంతో సాగునీటికి ఇవి అడ్డుకట్టగా ఉండిపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈవిషయంపై జలవనరులశాఖ ఏఈ బాలమురళిని వివరణ కోరగా వీటిని తొలగించే ఏర్పాట్లు చేస్తామన్నారు.
- న్యూస్‌టుడే, పెరవలి

తొలగిన మురుగునీరు

నిడదవోలు-నరసాపురం ర.భ.శాఖ ప్రధాన రహదారిలో నిడదవోలు మండలం సమిశ్రగూడెం వద్ద రహదారిపైకి చేరిన మురుగునీటికి అధికారులు అడ్డుకట్ట వేశారు. డ్రెయిన్ పూడుకుపోయి ఇళ్లలోని వాడకపు నీరు రహదారిపైకి చేరి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై ఈనెల 19న 'ఈనాడు'లో 'రహదారిపైనే మురుగునీరు' శీర్షికన ప్రచురితమైన కథనానికి స్పందించి చెత్తాచెదారాన్ని సోమవారం తొలగించారు. దీంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. - న్యూస్‌టుడే, నిడదవోలు

స్పందనకు పందనం

డీఏ, బకాయిల చెల్లింపు శుభపరిణామం

కొవ్వూరు పట్టణం, న్యూస్‌టుడే : సంక్రాంతి పండగ వేళ ప్రభుత్వోద్యోగులు, పెన్షనర్లకు కరవు భత్యం (డీఏ), బకాయిలను చెల్లించిన ఘనత ముఖ్యమంత్రికి దక్కుతుందని ఏపీ ఎన్జీవో కొవ్వూరు సంఘ మాజీ అధ్యక్షుడు పెనుమాక జయరాజు అన్నారు. ఈమేరకు సోమవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. గత ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమాన్ని, సమస్యలను విస్మరించిందన్నారు. డీఏ అంశంపై ఎన్నిసార్లు వినతులిచ్చినా దాటవేత ధోరణిని అవలంబించిందన్నారు. కూటమి ప్రభుత్వం ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వడం శుభపరిణామమని పేర్కొన్నారు.

జూద స్థావరంపై దాడి

నల్లజర్ల, న్యూస్‌టుడే: ఘంటావారిగూడెం శివారులో సోమవారం తెల్లవారుజామున జూద స్థావరంపై దాడి చేసి 17 మందిని అదుపులోకి తీసుకున్నట్లు నల్లజర్ల ఎస్సై దుర్గాప్రసాద్ తెలిపారు. వారి వద్ద నుంచి రూ.1,29,800 నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

ఆర్డీవో కార్యాలయంలో 13 అర్జీలు

కొవ్వూరు పట్టణం, న్యూస్‌టుడే : కొవ్వూరు రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక, రెవెన్యూ క్లినిక్‌ను నిర్వహించారు. డివిజన్ స్థాయిలో 13 మంది ఉప తహసీల్దార్ రవివిక్రమ్‌కు అర్జీలను అందించారు. రీసర్వే, భూ ఆక్రమణలు, సంక్షేమ పథకాలకు అర్హత వంటి అంశాలపై అర్జీలను స్వీకరించారు. ఆయా సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపనున్నట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో డివిజను స్థాయిలో ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

'వాడబలిజలకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి'

వినతి పత్రం అందజేస్తున్న భాజపా జిల్లా అధ్యక్షుడు నాగేంద్ర

కొవ్వూరు పట్టణం, న్యూస్‌టుడే : ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన తమకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని వాడబలిజ సంఘ నాయకులు కోరారు. భాజపా జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర ఆధ్వర్యంలో కొవ్వూరు నియోజకవర్గ పరిధిలోని వాడబలిజ సంఘ నాయకులు సోమవారం ఆర్డీవో కార్యాలయంలో వినతిపత్రం అందించారు. నాగేంద్ర మాట్లాడుతూ.. చేపల వేట వృత్తితో జీవించే వాడబలిజలు ఇల్లు, ఊరిని వదిలి దూరాన ఉంటారని, వారి జీవన స్థితిగతుల్లో మార్పులు కానరావడం లేదన్నారు. విద్య, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక రంగాల్లో వెనుకబడి ఉన్న వారి అభ్యున్నతికి ప్రత్యేక కార్పొరేషన్ అవసరమన్నారు. సంఘ నాయకులు కారే పోశి, ఉప్పాడ చక్రవర్తి, చేపల త్రినాథ్, పిక్కి బాబూరావు తదితరులు పాల్గొన్నారు.

సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ

చెక్కులను అందజేస్తున్న మంత్రి దుర్గేష్

నిడదవోలు, న్యూస్‌టుడే: పేదల సంక్షేమం, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. సోమవారం నిడదవోలులో మంత్రి క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలో అనారోగ్యంతో బాధపడుతున్న 35 మందికి కూ.22,07,999ల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు, ఎల్‌వోసీ పత్రాలు లబ్ధిదారులకు అందించారు. ఆయన మాట్లాడుతూ సీఎంఆర్ఎఫ్ చెక్కులు పేదలకు వరమని, ప్రజలకు సంపూర్ణ ఆరోగ్యం అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. నియోజకవర్గంలో ఇంతవరకు సీఎంఆర్ఎఫ్ కింద 591 మందికి రూ.4,31,25,824ల లబ్ధి చేకూరిందన్నారు.

చాగల్లు, న్యూస్‌టుడే: పార్టీతో సంబంధం లేకుండా, కుల, మతాలకు అతీతంగా అనారోగ్యానికి గురైన ప్రతి ఒక్కరినీ ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. చాగల్లు మండలంలోని 8గ్రామాల్లో 12 మంది లబ్ధిదారులకు స్వయంగా వారి ఇంటికి వెళ్లి నాయకులు, కార్యకర్తలతో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను సోమవారం ఆయన పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మండలంలో రూ.3.5 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశామన్నారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా భావిస్తున్నది కూటమి ప్రభుత్వమని ప్రజలు గుర్తించాలన్నారు. తెదేపా జిల్లా ఉపాధ్యక్షుడు ఆళ్ల హరిబాబు, ఏఎంసీ ఛైర్మన్ నాదెళ్ల శ్రీరామ్ చౌదరి, తదితరులు ఆయన వెంట ఉన్నారు.

సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్‌గా బాధ్యతలు

మురళీకృష్ణకు పుష్పగుచ్ఛం అందిస్తున్న బంధువు వీరభద్రం

నల్లజర్ల, న్యూస్‌టుడే: ఏలూరులోని సెకండ్ స్పెషల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ సెకండ్‌క్లాస్‌గా (బెంచి కోర్టు) చోదిమెళ్ల గ్రామానికి చెందిన రావూరి మురళీకృష్ణను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆయన సోమవారం బాధ్యతలు తీసుకోవడంతో తల్లి పుష్పవతి ఆనందం వ్యక్తం చేశారు.

కొవ్వూరు పట్టణం, న్యూస్‌టుడే : కొవ్వూరు స్పెషల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ సెకండ్‌క్లాస్‌గా సుంకవల్లి శ్రీరామ్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం నాచుగుంటకు చెందిన ఆయన తాడేపల్లిగూడెం బార్ అసోసియేషన్లో రెండు దశాబ్దాల పాటు న్యాయవాదిగా పనిచేశారు.

సుంకవల్లి శ్రీరామ్

సేవలకు సత్కారం

గోపాలపురం, న్యూస్‌టుడే: చిట్యాల గ్రామ పంచాయతీ కార్యదర్శిగా పని చేస్తున్న అత్తిలి వెంకట్రావు పదోన్నతిపై కృష్ణా జిల్లాకు బదిలీ అయ్యారు. గ్రామస్థులు, సచివాలయ, సిబ్బంది సోమవారం ఆయన్ను ఘనంగా సత్కరించారు. ఇప్పటి వరకు గ్రేడ్-2గా పని చేసిన ఆయన పదోన్నతితో గ్రేడ్-1 కార్యదర్శిగా పనిచేయనున్నట్లు తెలిపారు.

కార్యదర్శిని సత్కరిస్తున్న గ్రామస్థులు, సచివాలయ సిబ్బంది

అమ్మవారికి ప్రత్యేక పూజలు

కొవ్వూరు పట్టణం, న్యూస్‌టుడే : కొవ్వూరు గోష్పద క్షేత్రంలోని జ్ఞాన సరస్వతిదేవి ఆలయంలో శ్యామల నవరాత్రి ప్రత్యేక పూజలు సోమవారం ప్రారంభమయ్యాయి. పండితుల యాజ్ఞిక పర్యవేక్షణలో ఉదయం అమ్మవారికి సహస్ర నామార్చన, మూల మంత్ర హోమం, సరస్వతి సూర్యనమస్కారాలు, అభిషేకాలు, సౌర


ప్రక్కిలంక: కలశంతో పూజ

మేధా సూక్త హోమం, సాయంత్రం అష్టోత్తర పూజ, ఉపచారాది క్రతువులు నిర్వహించారు.

తాళ్లపూడి : ప్రక్కిలంక శివాలయంలో మాఘ మాసం పురస్కరించుకొని 17వ సౌరయాగం సోమవారం ప్రారంభమైంది. ఆలయప్రాంగణంలో యాగశాల ఏర్పాటు చేసి హోమం, అరుణపారాయణం, గోపూజ, స్వామివారికి పుష్పాలంకరణ తదితర పూజా కార్యక్రమాలు జరిగాయి.

ఉండ్రాజవరం: లోక కల్యాణార్థం మండలంలోని తాడిపర్రులో భక్తుల ఆధ్వర్యంలో ధనుర్మాసం ప్రారంభం నుంచి నగర సంకీర్తన కార్యక్రమాన్ని సోమవారం చేపట్టారు. భజనలు నిర్వహించారు.

నగర సంకీర్తన చేస్తున్న భక్త బృందం

శ్రీ కోటసత్తెమ్మ అమ్మవారి దేవస్థానం
తిమ్మరాజుపాలెం గ్రా॥, నిడదవోలు మం॥, తూ॥గో॥జిల్లా. సెల్ : 73826 08577

సీల్డు టెండరు / బహిరంగ వేలం పాట తేది.29.01.2026

తూర్పు గోదావరి జిల్లా, నిడదవోలు మండలం, తిమ్మరాజుపాలెం గ్రామములో వేంచేసియున్న శ్రీ కోట సత్తెమ్మ అమ్మ వారి దేవస్థానం నందు ఈ క్రింది తెలిపిన లైసెన్సు హక్కులకు ది.29.01.2026 తేది గురువారం సాయంత్రం గం.04.00 లకు సీల్డు టెండర్లు మరియు బహిరంగ వేలం పాట నిర్వహించబడును.

వ. సంఖ్య	వివరము	సీల్డుటెండరు / బహిరంగ వేలం	ధరావత్తు మొత్తం	టెండరు షెడ్యూల్ ఖరీదు	కాలపరిమితి
1	వాహనములు పెట్టు మరియు నిర్దేశించిన స్థలము నందు పార్కింగ్ రుసుము వసూలు చేసుకుసు లైసెన్సు హక్కు	సీల్డుటెండరు / బహిరంగ వేలం	రూ. 1,00,000/-	రూ. 500/-	ది.20.02.2026 నుండి ది.19.02.2028 వరకు (2 సంవత్సరముల కాలపరిమితి)
2	తలనీలాలు (మొక్కుబడి జుట్టు) ప్రోగు చేసుకొని తీసుకుని వెళ్ళు లైసెన్సు హక్కు	సీల్డుటెండరు / బహిరంగ వేలం	రూ. 25,000/-	రూ. 500/-	పాట హక్కు స్వాధీనం చేసిన తేది నుండి (2 సంవత్సరముల కాలపరిమితికి)

ముఖ్య షరతులు : 1.టెండరు షెడ్యూలు జారీ చేయు తేది.27.01.2026 నుండి 27.01.2026 సాయంకాలం గం.5-00 ల వరకు దేవస్థానం కార్యాలయములో విక్రయించబడును. 2. సీల్డు టెండరు దాఖలు చేయు తేది.29.01.2026,సాయంత్రం గం.03-15 ల నుండి గం.03-45 ల వరకు. 3. బహిరంగ వేలంలో హెచ్చుపాట పాడిన పిదప సీల్డు టెండర్లు తెరచి రెండిటి నందు ఏది హెచ్చుపాట అయితే దానిని హెచ్చుపాటగా నిర్ధారించుట జరుగును. 4. సీల్డు టెండరులో పాల్గొను వారు ధరావత్తు సొమ్ము కార్యనిర్వహణాధికారి, శ్రీ కోట సత్తెమ్మ అమ్మ వారి దేవస్థానం పేరున డి.డి/నగదు రూపంలో చెల్లించవలెను. 5. హెచ్చుపాటదారు పాట ముగిసిన వెంటనే ధరావత్తుతో కలిపి ఒక సంవత్సరం అద్దె సొమ్ము వెంటనే చెల్లించవలెను. రూ.5,00,000/- లు కిమ్మతు గల స్థిరాస్తి సాల్వెన్సీ మరియు ఒరిజినల్ దస్తావేజు పాటకాలమందు ముందుగా సమర్పించవలెను. పాటలో పాల్గొనువారు ఆధార్ కార్డు జిరాక్స్ సమర్పించవలెను. ప్రభుత్వ పన్నులు అన్నియూ హెచ్చుపాటదారే భరించవలెను. అంగీకరించి పాటలో పాల్గొనవలెను. 6. మొదటి సం. హెచ్చుపాట పై 10% పెంపుదలతో రెండవ సం. చెల్లించు నిర్ణయం. 7. మిగిలిన విషయములు కార్యాలయము పని చేయు వేళలలో తెలుసుకొనవచ్చును. సెల్ నెం.: 73826 08577, 9666995151.

తేది.19.01.2026, ఇట్లు,
తిమ్మరాజుపాలెం. సహాయ కమీషనర్ మరియు కార్యనిర్వహణాధికారి

ఆలయాల నిర్వహణలో అర్చకుల బాధ్యతలపై అవగాహన

అనపర్తి గ్రామీణం, న్యూస్‌టుడే: అనపర్తి ఉమా రామలింగేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో సోమవారం విశ్వహిందూ పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. జిల్లా కార్యదర్శి గంధం గోవిందు, ఒంగోలుకు చెందిన శివశంకర్ మాట్లాడుతూ వీహెచ్‌పీ సేవలు, శిక్షణ, జాగరణ కేంద్రాల సేవలు వివరించారు. ఆలయాల నిర్వహణలో అర్చకుల బాధ్యతలు వివరించారు. ఈ సందర్భంగా పలువురు యువకులు విశ్వహిందూ పరిషత్‌లో చేరారు. కార్యక్రమంలో రెడ్డి రామ్మోహన్‌రావు, రవిశంకర్ కిషోర్, వీరయ్యశాస్త్రి, చందుశర్మ, సీతారామ బుజ్జి, అత్తిలి సుబ్రహ్మణ్యశర్మ తదితరులు పాల్గొన్నారు.

మండపేట

•మండపేట •అనపర్తి

ఈనెల 31 వరకు పశు వైద్య శిబిరాలు

బిక్కవోలు, న్యూస్‌టుడే: గ్రామాల్లో ఏర్పాటు చేసే పశువైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని రాజమహేంద్రవరం డివిజన్ పశు సంవర్ధ శాఖ డిప్యూటీ డైరెక్టర్ మక్కిన వెంకటేశ్వర్లు సోమవారం తెలిపారు. ప్రతి గ్రామంలోను శిబిరం ఏర్పాటుచేసి మూగజీవాలకు చికిత్స అందిస్తామని వెల్లడించారు. రాజమహేంద్రవరం రెవెన్యూ డివిజన్‌లో మొత్తం 154 చోట్ల శిబిరాలు ఏర్పాటు చేస్తామని, 280 మంది సిబ్బంది సేవలందిస్తారని వెల్లడించారు. ఈనెల 31 వరకు కొనసాగుతాయని, రాజానగరం లాంటి పెద్ద గ్రామాల్లో రోజుకు రెండు చోట్ల ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.

మేమున్నాం.. మీకు తోడుగా

ఉ॥ 10 - మ॥ 1 మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు
మండపేట: 80085 74183 ద్వారపూడి: 98490 93850
అనపర్తి: 95333 66637 అంగర: 97044 16418
రాయవరం: 80085 74185

మురుగు నీటిపారుదలకు చర్యలు

సమస్య: మండపేట మండలం కేశవరం గ్రామం జి.యర్రంపాలెం రోడ్డులో రహదారి పక్కన వ్యర్థాలు పేరుకుపోయాయి. ఇవి మురుగు కాల్వలోకి చేరి దుర్వాసన వెదజల్లుతోంది. దోమల బెడద తీవ్రంగా ఉంది. – వి.వీరబాబు, కేశవరం

పరిష్కారం: సమస్యను పంచాయతీ కార్యదర్శి ఎన్.సుబ్బారావుకు తెలియజేయగా వెంటనే స్పందించారు. సిబ్బందిని పంపించి వ్యర్థాలు తొలగించే పనులు చేయించారు. మురుగునీటి పారుదలకు చర్యలు తీసుకున్నారు. – న్యూస్‌టుడే, ద్వారపూడి

చెమటోడ్చుతాం.. ఆరోగ్యంగా ఉంటాం

• వ్యాయామ సాధనపై మహిళల్లో ఆసక్తి

మండపేట గ్రామీణం, న్యూస్‌టుడే: రోజువారి జీవితం యాంత్రికంగా.. బిజీగా మారడంతో క్షణం తీరిక లేకుండా రోజు గడిచిపోతోంది. ఉదయం లేచినప్పటి నుంచి ఉరుకులు పరుగులే. ఈ నేపథ్యంలో కాస్తంత తీరిక చేసుకుని చెమటోడ్చడం ద్వారా ఆరోగ్యంగా ఉండొచ్చని ఎక్కువ మంది వ్యాయామానికి ఆసక్తి చూపుతున్నారు. శారీరక, మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తున్నారు. ఈ విషయంలో వైద్యులు, వ్యాయామ నిపుణుల సూచనలు పాటిస్తున్నారు. సంక్రాంతి పండగ కారణంగా కాస్త విరామమిచ్చిన యువత, మహిళలు మళ్లీ వ్యాయామశాలల వైపు దృష్టి సారిస్తున్నారు.

మండపేటలో..

మండపేట నియోజకవర్గంలోని మండపేట, కపిలేశ్వరపురం, రాయవరం మండలాల్లో ఇటీవల జిమ్‌లు, ఫిట్‌నెస్ కేంద్రాలు, యోగా సాధన కేంద్రాలు పెరిగాయి. మొత్తంగా 10 జిమ్‌లు, 25 యోగా సెంటర్లు, 40 వరకు వాకింగ్ ట్రాక్‌లతో కూడిన పార్కులు ఉన్నాయి. పార్కులు, లేఔట్లలో నడక, వ్యాయామం చేసేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. మహిళలు సైతం ఇటీవల ఆసక్తి చూపుతున్నారు. వ్యాయామంతో ఆరోగ్యం, శారీరక దృఢత్వం పెరగడంతో పాటు మానసిక ఒత్తిడి తగ్గడం, నిద్ర మెరుగవడం తదితర లక్షణాలు కనిపిస్తుండడంతో వృద్ధులతో పాటు మహిళలు, యువత క్రమం తప్పకుండా వ్యాయామం చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.

వ్యాయామం చేస్తున్న మహిళలు

శారీరక ఆరోగ్యం మెరుగు..

రోజూ రెండు గంటల పాటు వ్యాయామం చేయడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. మధుమేహం, అధిక రక్తపోటు, గుండెజబ్బులకు దూరంగా ఉండొచ్చు. శరీర బరువు నియంత్రణలో ఉంటుంది. కండరాలు, ఎముకలు పటిష్ఠంగా ఉంటాయి. సాధారణ ఒత్తిడి తగ్గుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే వ్యాయామం చేసిన రోజు ఉల్లాసంగా ఉండొచ్చు. - ఆంధ్ర ఈశ్వర్, వ్యాయామ శిక్షకుడు, మండపేట

యువత ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు..

వ్యాయామాలపై యువత ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. యువకులు, యువతులు, మహిళలు రోజూ గంట నుంచి రెండు గంటల సమయం కేటాయిస్తున్నారు. జిమ్‌కు వచ్చేవారి వయసు, ఆసక్తి ఆధారంగా వ్యాయామం నేర్పిస్తాం. ఇటీవల కాలంలో యువతులు, గృహిణులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. - యాదగని వెంకటసూర్య, కోచ్, మండపేట

నేడు విద్యుత్తు సరఫరాకు అంతరాయం

మండపేట గ్రామీణం, న్యూస్‌టుడే: మండపేట మండలం తాపేశ్వరం సబ్‌స్టేషన్ పరిధిలో మంగళవారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని రామచంద్రాపురం ఈఈ కె.రత్నాలరావు ఒక ప్రకటనలో తెలిపారు. వెలగతోడు, మెర్నిపాడు, పాలతోడు గ్రామాలకు నిరంతర విద్యుత్తు సరఫరాలో భాగంగా తాపేశ్వరం, పాలతోడు, వెలగతోడు, మెర్నిపాడు, ఇప్పనపాడు గ్రామాల్లో అంతరాయం కలుగుతుందని పేర్కొన్నారు.

అనపర్తి మండలంలో..

అనపర్తి గ్రామీణం: అనపర్తి మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలుగుతుందని విద్యుత్తు శాఖ ఈఈ నటరాజన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కుతుకులూరు సబ్‌స్టేషన్ పరిధిలో మరమ్మతుల నేపథ్యంలో కుతుకులూరు, పులగుర్త, రామవరం, పొలమూరు, పెడపర్తి గ్రామాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సరఫరా నిలిపివేస్తామని వివరించారు.

ఏడిద సంగమేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు

ఏడిదలో సంగమేశ్వరస్వామి

మండపేట గ్రామీణం, న్యూస్‌టుడే: ఏడిద గ్రామంలో ప్రసిద్ధిచెందిన శైవక్షేత్రం స్వయంవర పార్వతి సమేత సంగమేశ్వరస్వామి ఆలయంలో మాఘమాసం తొలి సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకుడు అయినవిల్లి నాగభూషణశర్మ ఆధ్వర్యంలో పంచామృతాలతో అభిషేకం, కుంకుమార్చనలు జరిపించారు. స్వామివారిని పూలతో ప్రత్యేకంగా అలంకరించి మహా నివేదన, మంగళ నీరాజనం సమర్పించారు. వేద మంత్రాలతో మంత్రపుష్ప పూజలు జరిపించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు.

అర్ధ శతాబ్దపు జ్ఞాపకం.. సుగంధ పరిమళం

అనపర్తిలో సమావేశమైన పూర్వ విద్యార్థులు

అనపర్తి గ్రామీణం: కాలం వెనక్కి మళ్లిందా అన్నట్లుగా ఆ పాఠశాల ప్రాంగణం మురిసిపోయింది. అర్ధ శతాబ్దం క్రితం పదో తరగతి పూర్తిచేసుకుని వేరుపడిన మిత్రులు మళ్లీ చదువులమ్మ ఒడిలో కలిసి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. శ్రీరామారెడ్డి జడ్పీ ఉన్నత పాఠశాలలో 1968-69, 1971-72 సంవత్సరాల్లో చదివిన విద్యార్థులు సోమవారం ఆత్మీయ సమ్మేళనం పేరిట ఆ పాఠశాలలో కలిశారు. ఒకే బెంచీపై కూర్చుని ఆనాటి మధురస్మృతులను నెమరువేసుకున్నారు. అనపర్తిలో చదువుకొని అమెరికాలో వైద్య విభాగాధిపతిగా సేవలందిస్తున్న శంభర సూర్యప్రకాష్ చిన్ననాటి స్నేహితులను కలుసుకున్నారు. పాఠశాలలో మరుగుదొడ్డి మరమ్మతులు, ప్రింటర్, స్కానర్ అందించేందుకు ముందుకువచ్చారు. గతంలో పాఠశాలకు రక్షణ గేట్లు ఏర్పాటు చేయించారని ప్రధానోపాధ్యాయుడు పులగం వెంకటరెడ్డి, తల్లిదండ్రుల కమిటీ ఛైర్‌పర్సన్ మల్లిడి పార్వతి వారికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ప్రముఖ వ్యాపారవేత్తలు తేతలి త్రినాథరెడ్డి, కొవ్వూరి సత్యనారాయణరెడ్డి (కోసారెడ్డి). టీవీ సత్యనారాయణరెడ్డి, కొవ్వూరి సత్యనారాయణరెడ్డి, కర్రి బసివిరెడ్డి, ద్వారంపూడి మంగిరెడ్డి, చాగంటి సుబ్రహ్మణ్యం, ఐఆర్‌కే ప్రసాద్, సన్యాసిరావు, వీరభద్రరావు, మాచిరాజు తదితరులు పాల్గొన్నారు.

అభివృద్ధి పనులకు భూమిపూజ

రాయవరం, న్యూస్‌టుడే: రాయవరం మండలం వి.సావరంలో పలు అభివృద్ధి పనులకు మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు సోమవారం భూమిపూజ నిర్వహించారు. రూ.22.30 లక్షలతో సీసీ రహదారులు, డ్రెయినేజీల పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యతనిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో వెదురుపాక సహకార సంఘం అధ్యక్షుడు పిల్లి గణేశ్వరరావు, తెదేపా గ్రామ అధ్యక్షుడు రాయుడు ప్రసాద్, ప్రధాన కార్యదర్శి కొవ్వూరి భాస్కరరెడ్డి, వెలగల వీర్రెడ్డి, సింగంపల్లి శ్రీనివాసరావు, వాసంశెట్టి లక్ష్మణరావు, కేతా సతీష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

నేడు మాచవరంలో ఎమ్మెల్యే పర్యటన

మండలంలోని మాచవరంలో రూ.2.50 కోట్లతో నిర్మించే సీసీ రహదారులు, డ్రెయినేజీ పనులకు ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు మంగళవారం శంకుస్థాపన చేస్తారని సహకార సంఘం అధ్యక్షుడు మేడపాటి రవీంద్రారెడ్డి చెప్పారు. ఉదయం 11 గంటలకు పనులు ప్రారంభిస్తారని పేర్కొన్నారు.

వి.సావరంలో భూమిపూజ చేస్తున్న ఎమ్మెల్యే వేగుళ్ల

పీఠాధిపతి గాడ్‌ను సన్మానిస్తున్న మండపేట, అనపర్తి ఎమ్మెల్యేలు వేగుళ్ల, నల్లమిల్లి

వెదురుపాక ఆధ్యాత్మిక సందడి

రాయవరం, న్యూస్‌టుడే: విజయదుర్గా పీఠాధిపతి వాడ్రేవు వెంకట సుబ్రహ్మణ్యం (గాడ్) జన్మదిన వేడుకల్లో పాల్గొనేందుకు సోమవారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల నుంచి వచ్చిన భక్తులతో వెదురుపాక పరిసర ప్రాంతాలు ఆధ్యాత్మిక సందడిని సంతరించుకున్నాయి. రాష్ట్ర అంచనాల కమిటీ ఛైర్మన్, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి దంపతులు, పలువురు ప్రముఖులు విచ్చేసి గాడ్ ఆశీస్సులు పొందారు. జన్మదిన వేడుకలతో గ్రామమంతా వేదమంత్రాలు, ప్రత్యేక పూజలతో పరవశించింది. బస్సులు, ఆటోలు, కార్లు, ప్రత్యేక వాహనాలతో రహదారులు రద్దీగా మారాయి. రాయవరం ఎస్సై డి.సురేష్‌బాబు ఆధ్వర్యంలో సిబ్బంది వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించారు.


సత్తెమ్మ అమ్మవారిని దర్శించుకున్న దర్శకుడు కృష్ణారెడ్డి

కొంకుదురులో ఎస్వీ కృష్ణారెడ్డి

బిక్కవోలు, న్యూస్‌టుడే: ప్రముఖ సినీ దర్శకుడు ఎస్.వి.కృష్ణారెడ్డి సోమవారం స్వగ్రామం కొంకుదురులో సందడి చేశారు. సాధారణంగా ఏటా సంక్రాంతి పండగకి వచ్చే ఆయన ఈసారి సంక్రాంతి వెళ్లిన తరవాత వచ్చారు. సోమవారం ఉదయమే వచ్చిన ఆయన తొలుత చిన్నంవారిసత్తెమ్మ అమ్మవారిని బంధువులతో కలిసి దర్శించుకున్నారు. అనంతరం బుడతల మామిడి వద్దకు ఒంటరిగా వెళ్లి స్థానికులతో మాట్లాడారు. ఎప్పుడొచ్చావంటూ ఆయన్ని మిత్రులు, బంధువులు ఆత్మీయంగా పలకరించారు. శ్రీత్రిముఖ లింగేశ్వరునికి పూజలు చేశారు. అనంతరం సౌర యాగశాలకు వెళ్లి సూర్యనారాయణమూర్తికి చేస్తున్న ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. స్నేహితులతో కలిసి పండగ విషయాలపై చర్చించారు.

గంధపుచెక్కపై సూర్యనారాయణమూర్తి

సౌర యాగంలో భాగంగా యాగశాలలో ఏర్పాటుచేసిన సూర్యనారాయణ మూర్తి చిత్రపటం భక్తుల్ని ఆకర్షిస్తోంది. గంధపుచెక్కపై స్వామివారి చిత్రాన్ని చెక్కించి యాగశాల ప్రారంభంలోని మెట్టుపై ఉంచారు. ఎర్రగంధం చెక్కపై వేసిన ఈ చిత్రంలో సూర్యనారాయణమూర్తి రథంపై కిరణాలు విరజిమ్ముతూ తిమిరాన్ని సాగనంపుతున్నట్లుగా ఉంది. సౌర యాగానికి వస్తున్న భక్తులు ఈ చిత్రాన్ని దర్శించుకుని పూజలు చేస్తున్నారు. - న్యూస్‌టుడే బిక్కవోలు

లక్ష్మీనృసింహస్వామి అధ్యయనోత్సవాలు ప్రారంభం

పెదపూడి మండలం పుట్టకొండ లక్ష్మీనృసింహస్వామి కల్యాణ మహోత్సవాల్లో భాగంగా సోమవారం నుంచి అధ్యనోత్సవాలు ప్రారంభించారు. అర్చకులు పి.ఎ.గోపాలాచార్యులు ఆధ్వర్యంలో వంశపారంపర్య ధర్మకర్త అనంతాచార్యుల పర్యవేక్షణలో స్వామివారికి ప్రత్యేకపూజలు నిర్వహించారు. స్వామివారి కల్యాణం, రథోత్సవం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 23 వరకు పగలు పత్తు, 23 నుంచి 27 వరకు రాత్రిపత్తు, 27న నమ్మాల్వార్ పరంపదోత్సవం నిర్వహిస్తారు. 28న సాయంత్రం విశ్వక్సేన ఆరాధన, 29న రథోత్సవం, తెల్లవారు జామున స్వామివారి కల్యాణోత్సవం జరిపిస్తామని అర్చకులు వివరించారు. – న్యూస్‌టుడే పెదపూడి

అంగరలో ఆకతాయిల ఆగడాలు

కపిలేశ్వరపురం మండలం అంగరలోని ఖన్వనదీ తీరంలో ఆకతాయిల ఆగడాలు మితిమీరుతున్నాయి. సంక్రాంతి సందర్భంగా సెలవులు రావడంతో పలువురు మందుబాబులు విచ్చలవిడిగా మద్యం తాగి ఖాళీ సీసాలను స్నానాల రేవులో ఇష్టారాజ్యంగా పడేశారు. మాఘమాసం ప్రారంభమైన నేపథ్యంలో పుణ్యస్నానాలకు వచ్చే భక్తులతో పాటు సమీపంలోని జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. సంబంధిత పోలీసు అధికారులు స్పందించి ఆకతాయిల ఆగడాలను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు. – న్యూస్‌టుడే, అంగర

నిబంధనలు పట్టవా?

ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా పలు కూడళ్లలో వాహనదారులకు ఫ్రీలెఫ్ట్‌కు అవకాశమిచ్చారు. తద్వారా ఎడమ వైపు వెళ్లేవారికి సిగ్నల్ పడిన సమయంలో వేచి ఉండే అవసరం లేకుండా ప్రయాణించొచ్చు. కొందరు వాహనదారులు, ఆటోవాలాలు ఇవేవీ పట్టించుకోకుండా, హారన్ కొట్టినా పట్టించుకోకుండా వాహనాలను అడ్డుగా నిలిపివేస్తున్నారు. దీంతో అధికారుల లక్ష్యం నెరవేరడం లేదు. స్థానిక బైపాస్ రోడ్డులో సోమవారం పరిస్థితిని చిత్రంలో చూడొచ్చు. – న్యూస్‌టుడే, ఏవీఏ రోడ్డు

పారాయణం చేస్తున్న మహిళలు

సౌర యాగం ప్రారంభం

బిక్కవోలు, న్యూస్‌టుడే: కొంకుదురులోని బుడతల మామిడి వద్ద సౌర యాగం సోమవారం ఘనంగా ప్రారంభమైంది. మాఘ మాసం ప్రారంభాన్ని పురస్కరించుకుని యాగం నిర్వహిస్తున్నారు. యాగశాలలో ప్రధాన దైవం సూర్యనారాయణమూర్తితో పాటు, గణపతి, శ్యామలాదేవి, శ్రీరామచంద్రుడు, ఈశ్వరుని ప్రతిమలను నెలకొల్పారు. గోపూజ నిర్వహించారు. పది మంది రుత్వికులు యాగంలో పాల్గొన్నారు. భక్తులతో సూర్యనారాయణమూర్తికి అర్ఘ్యలు అందజేశారు. అనంతరం ఆదిత్య హృదయ స్తోత్రం పఠనం చేశారు. యాగం 15 రోజుల పాటు కొనసాగుతుందని వేదపండితులు తెలిపారు. మహిళలు ఆదిత్య హృదయం, విష్ణుసహస్ర నామ పారాయణం చేశారు.

రథసప్తమి, కల్యాణోత్సవాలకు ఏర్పాట్లు

పెదపూడి: పెదపూడి మండలం జి.మామిడాడలోని సూర్యనారాయణ స్వామి కల్యాణోత్సవాలు, రథసప్తమి వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ వంశపారంపర్య ధర్మకర్త కొవ్వూరి శ్రీనివాస బాలకృష్ణారెడ్డి తెలిపారు. ఈనెల 25న రథసప్తమి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపిస్తామని పేర్కొన్నారు. ఆరోజు మధ్యాహ్నం 1.30 గంటలకు రథోత్సవం ప్రారంభమవుతుందని వెల్లడించారు. కల్యాణోత్సవం సందర్భంగా ఈనెల 29న మధ్యాహ్నం ఒంటిగంటకు రథోత్సవం, ప్రత్యేక దర్శనాలు, రాత్రి 7 గంటలకు కల్యాణం జరుగుతుందన్నారు. రథసప్తమి, కల్యాణోత్సవాలకు విచ్చేసే భక్తులకు ఇబ్బందులు ఎదురవకుండా ఏర్పాట్లు చేస్తున్నామని, భోజన వసతి కల్పిస్తున్నామని వివరించారు.

పశు పోషకులకు మందుల అందజేత

బిక్కవోలు: కాపవరంలో సోమవారం పశు వైద్య శిబిరం నిర్వహించారు. కూటమి నేత కొట్టు సత్తిబాబు ప్రారంభించిన శిబిరంలో రాజమహేంద్రవరం రెవెన్యూ డివిజన్ పశు సంవర్థక శాఖ డిప్యూటీ డైరెక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడారు. అనంతరం అవసరమైన పశువుల యజమానులకు మందులు అందించారు. మొత్తం 60 పశువులకు చికిత్స అందించారు. కార్యక్రమంలో డా. ప్రణీత్, కూటమి నేత సత్యశెట్టి మణికంఠ తదితరులు పాల్గొన్నారు.

వివాహిత ఆత్మహత్య ఘటనపై దర్యాప్తు

మండపేట, న్యూస్‌టుడే: మండపేట సైదిలుపేటలోని తన నివాసంలో ఈనెల 17న అర్ధరాత్రి చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన కానూరి భారతి కేసులో బంధువుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై రాము తెలిపారు. అదే సమయంలో అనపర్తి సమీపంలోని రైలు పట్టాలపై ఆమె భర్త శ్రీనివాసరావు అనుమానాస్పదస్థితిలో గాయాలతో కనిపించడంతో కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించగా ప్రస్తుతం చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు. అతనికి శరీరంలో ఏడు చోట్ల ఎముకలు విరిగినట్లు వైద్యులు గుర్తించారని వివరించారు. ఆయన కోలుకుంటే ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలిసే అవకాశాలు ఉన్నాయన్నారు.

ఆర్టీసీ బస్సు ఢీకొని వృద్ధురాలికి తీవ్రగాయాలు

అనపర్తి గ్రామీణం, న్యూస్‌టుడే: ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ముందు చక్రాల కింద పడిన వృద్ధురాలు తీవ్రంగా గాయపడ్డారు. రెండు కాళ్ల మీదుగా బస్సు చక్రాలు వెళ్లిపోవడంతో నుజ్జునుజ్జయిన స్థితిలో విలపిస్తున్న ఆమెను స్థానికులు అనపర్తి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించగా ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. విజయవాడకు చెందిన 80 ఏళ్ల ముత్యాల అంజమ్మ బలభద్రపురంలోని తన అక్క ఇంట్లో కొన్ని రోజులు, విజయవాడలో కొన్ని రోజులు ఉంటున్నారు. ఈ నేపథ్యంలో అనపర్తి వచ్చిన ఆమె సోమవారం సాయంత్రం బలభద్రపురం వెళ్లేందుకు బస్సు ఎక్కబోతూ రద్దీ కారణంగా కిందపడిపోయారు. అదే సమయంలో ఆమె కాళ్ల మీదుగా బస్సు వెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డాయి. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేశారు.

జల్‌జీవన్ మిషన్ పనుల వేగవంతానికి ఆదేశాలు

కలెక్టరేట్(రాజమహేంద్రవరం): జిల్లాలో చేపడుతున్న జల్‌జీవన్ మిషన్(జేజేఎం), స్వచ్ఛభారత్ మిషన్(ఎస్‌బీఎం) పనులు వేగవంతం చేయాలని ఇన్‌ఛార్జి కలెక్టర్ వై.మేఘాస్వరూప్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో ఆయా శాఖల అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తూర్పుడెల్టా వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టును రూ.1,650 కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్నట్లు తెలిపారు. ధవళేశ్వరంలో హెడ్‌వర్క్స్ నిర్మాణానికి అవసరమైన భూసేకరణ పూర్తయ్యిందని, ఇంటెక్‌వెల్ కోసం భూసేకరణ ప్రక్రియ కొనసాగుతోందని వివరించారు. పశ్చిమడెల్టా వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టును రూ.1,400 కోట్ల వ్యయంతో అమలు చేస్తున్నామని, కొవ్వూరు మండలం మద్దూరు, వాడపల్లి గ్రామాల్లో భూసంబంధిత ప్రక్రియలు వివిధ దశల్లో ఉన్నాయన్నారు.

అన్ని రంగాల్లో సంస్కరణలు: ఎమ్మెల్యే నల్లమిల్లి

అనపర్తి గ్రామీణం: కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో సంస్కరణలు తీసుకువచ్చిందని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. అనపర్తి ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం వ్యవసాయానికి పెద్దపీట వేస్తూ ధాన్యం కొనుగోలులో పలు సంస్కరణలు అమలు చేస్తోందన్నారు. రోడ్లను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసిందన్నారు. అనంతరం జన్మభూమి ఎక్స్‌ప్రెస్ రైలుకు అనపర్తిలో హాల్ట్ ఇప్పించిన సందర్భంగా కొప్పవరం సర్పంచి కర్రి బుల్లిమోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎంపీపీ, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు ఎమ్మెల్యే నల్లమిల్లిని సత్కరించి జ్ఞాపిక అందించారు. ముందుగా పలు శాఖల అధికారులతో ప్రగతిపై చర్చించారు. కార్యక్రమంలో ఏఎంసీ ఛైర్‌పర్సన్ సూర్యకుమారి, ఎంపీపీ సూర్యనారాయణ, గోదావరి తూర్పు డెల్టా కమిటీ వైస్ ఛైర్మన్ తమలంపూడి సుధాకర్‌రెడ్డి, ఎంపీడీవో రామకృష్ణారెడ్డి, తహసీల్దారు అనిల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డికి జ్ఞాపిక అందిస్తున్న ప్రజాప్రతినిధులు

జయంతి వేడుకల్లో విద్యార్థులు

యోగి వేమన జయంతి వేడుకలు

అంగర, న్యూస్‌టుడే: కపిలేశ్వరపురం మండలం వల్లూరు మండల పరిషత్తు ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో సోమవారం యోగి వేమన జయంతి వేడుకలను నిర్వహించారు. ప్రధానోపాధ్యాయుడు చిట్టూరి వెంకటశ్రీధర్ ఆధ్వర్యంలో వేమన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వేమన జీవిత చరిత్రను విద్యార్థులు నాటకరూపంలో ప్రదర్శించారు. పద్యాల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందించారు. వేమన వేషధారణలో విద్యార్థి జీవన్‌గుప్తా ఆకట్టుకున్నాడు.

బిక్కవోలు: తన రచనలతో సమాజాన్ని చైతన్యపర్చిన అభ్యుదయవాది, ప్రజాకవి, సంఘ సంస్కర్త యోగి వేమన అని యూత్ అధ్యక్షుడు జి.ఎస్.రెడ్డి అన్నారు. యోగి వేమన జయంతిని పురస్కరించుకుని సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో తొస్సిపూడి తెదేపా అధ్యక్షుడు కొవ్వూరి గోవిందరెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. గ్రామస్థులు నల్లమిల్లి త్రినాథరెడ్డి వేమన చిత్రపటానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. వేమన పద్యాలపై పలు పోటీలు నిర్వహించగా విజేతలకు కూటమి నేతలు తేతలి సూర్యచంద్రారెడ్డి, టి.వెంకటరెడ్డి, దుర్గారెడ్డి బహుమతులు అందించారు.

పాఠశాలల్లో పరిశుభ్రత, ఆహ్లాద వాతావరణం ఉండాలి

మండపేట, న్యూస్‌టుడే: మండపేట పట్టణంలోని అన్ని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల్లో పరిశుభ్రతతో పాటు ఆహ్లాద వాతావరణం ఉండేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ టి.వి.రంగారావు సూచించారు. సోమవారం తన ఛాంబర్‌లో ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల యాజమాన్యాలు, ఉపాధ్యాయులతో ఆయన సమావేశం నిర్వహించారు. అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని, ఏటా వార్షికోత్సవాలు నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. ప్రహరీ గోడలు నిర్మించుకోవాలని, వచ్చే ఆదివారం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో హ్యాపీ సండే కార్యక్రమాలతో పండుగ వాతావరణం కల్పించాలన్నారు. సమావేశంలో శానిటరీ ఇన్‌స్పెక్టర్ ఎం.సత్తిరాజు, ఏఈ అనూష, జేఈ ఎస్.శ్రీనివాస్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ఉపాధ్యాయులతో మాట్లాడుతున్న కమిషనర్ రంగారావు

తిరుగు ప్రయాణం.. భారం..

సంక్రాంతి పండగ సెలవులు పూర్తవడంతో ఇతర జిల్లాలు, నగరాల నుంచి స్వగ్రామాలకు వచ్చిన కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు ఆది, సోమవారాల్లో తిరుగు ప్రయాణమయ్యారు. మండపేట నుంచి సామర్లకోట, రాజమహేంద్రవరం రైల్వేస్టేషన్లకు, మధుపూడి విమానాశ్రయానికి వెళ్లేందుకు మండపేట బస్టాండ్‌కు ఎక్కువ మంది చేరుకున్నారు. వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులతో బస్టాండ్ రద్దీగా మారింది. కొంతమంది ముక్కనుమ రోజు నుంచి తిరుగు ప్రయాణాలు ప్రారంభించగా ఆదివారం అమావాస్య కావడంతో ఉభయ గోదావరి జిల్లాలతో పాటు రాజమహేంద్రవరం, కాకినాడ తదితర ప్రాంతాల నుంచి వచ్చినవారు సోమవారం ఉదయం నుంచి గమ్యస్థానాలు చేరుకునేందుకు బస్సులను ఆశ్రయించారు. దీంతో బస్సులన్నీ రద్దీగా నడిచాయి. ప్రయాణాల్లో విలువైన వస్తువులు, బ్యాగులు వంటివి సురక్షితంగా ఉండేలా చూసుకోవాలని పోలీసులు పదే పదే మైక్ ద్వారా ప్రచారం చేశారు. – న్యూస్‌టుడే, మండపేట

(c) eenadu

ఈనాడు కర్ణాటక
మంగళవారం జనవరి 20, 2026

పరీక్షల వేళ కళాశాలల్లో సెల్‌ఫోన్లు బంద్

బెంగళూరు (రాజాజీనగర), న్యూస్‌టుడే : ప్రశ్న పత్రాల లీకేజీని దృష్టిలో ఉంచుకుని ఇకపై కళాశాలల్లో చరవాణులను పూర్తిగా నిషేధిస్తున్నామని పీయూ బోర్డు ప్రకటించింది. ఈ నెల 27 నుంచి రెండో దశ పీయూ ముందస్తు పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఉపాధ్యాయులు, ప్రిన్సిపల్, ఇతర సిబ్బంది అందరూ చరవాణులను కళాశాలకు తీసుకురావద్దని బోర్డు సూచించింది. పరీక్షలు పూర్తయ్యే వరకు నిబంధనలను తు.చ. తప్పకుండా పాలించాలని అధికారులు సర్క్యులర్లను జారీ చేశారు.

ప్రజాకవికి బ్రహ్మరథం

తియతియ్యని తెలుగు పదాలతో మూఢనమ్మకాలను, కులవివక్షపై చురకత్తులు విసిరిన కవి వరేణ్యుడు వేమన! ఆ ప్రజాకవి రచనలనూ కన్నడీకరించి.. అనుసరిస్తున్న దొడ్డ మనసు చందనసీమ సొంతం! మహాకవి జయంతి వేళ.. బెళగావి నగరంలో సోమవారం నిర్వహించిన మహా కళా ప్రదర్శన ఇదీ. రథంలో వేమన భావచిత్రాన్ని కళాబృందాల నేతృత్వంలో ఊరేగించారిలా

- న్యూస్‌టుడే, బెళగావి

రాసలీలల సుడిగుండం

● బలహీనతతో.. బజారుపాలు

ఈనాడు, బెంగళూరు : శృంగార క్రీడలు గోడలకే పరిమితం కాకుండా.. సామాజిక మాధ్యమాల కారణంగా బజారునపడుతున్నాయి. అలాగని ఆ గోడల మాటున ఏం జరగలేదని, అదంతా గిట్టనివాళ్లు సృష్టించిన వీడియోలని బుకాయించినా చట్టాలు మెడకు చుట్టుకుని వేధిస్తాయి. కొన్నేళ్ల తర్వాత ఏదోలా క్లీన్ చిట్ దొరికినా అప్పటి వరకు సంపాదించిన పేరు ప్రఖ్యాతలు మంటగలిసిపోతుంటాయి. రాష్ట్రంలో రాజకీయ, ఆధ్యాత్మిక, సేవా రంగాలకు అతీతంగా రాసలీల సుడిగుండంలో చిక్కుకుని విలవిలలాడిన ప్రముఖులెందరో ఉన్నారు. సోమవారం ఓ డీజీపీ స్థాయి అధికారీ ఇదే వివాదంలో చిక్కుకున్నారు.

అప్పకూ అదే మరక

అధికార హోదాలోనూ అయ్యో'రామా'

● **ఎంతవారలైనా :** సాధారణంగా రాసలీలల వివాదంలో రాజకీయ నేతలే చిక్కుకుంటుంటారు. రాజకీయ కక్షలతో ప్రత్యర్థులు విసిరే వలలో రాసలీల వీడియో రికార్డింగ్ ఒకటి. నేతల బలహీనతల ఆధారంగా తేనెవల విసురుతుంటారు. ఇవే కాక తమ బలహీనతలను నియంత్రించుకోలేక మరికొందరు వివాదాల్లో చిక్కుకుంటారు. నేపథ్యం ఏదైనా రాష్ట్రంలో రాజకీయ, ఆధ్యాత్మిక, సేవా రంగాలకు చెందిన పలువురు ఇలాంటి వివాదాల్లో చిక్కుకుని పేరు ప్రతిష్ఠలను కోల్పోయారు. వీరిలో మాజీ మంత్రి రమేశ్‌జార్కిహొళి ఒకరు. కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చారన్న ఆరోపణలు ప్రత్యక్షంగానే ఎదుర్కొన్న ఆయన 2021లో ఓ యువతితో కలిసి ఉన్న వీడియోలు అప్పట్లో సంచలనంగా మారాయి. ఆ తర్వాత ఆయనకు క్లీన్ చిట్ దొరికి నేడు నిర్దోషిగా మారినా రాజకీయంగా దూకుడు తగ్గిపోయింది.

● రాష్ట్ర రాజకీయాల్లో కురువృద్ధుడు, మాజీ ముఖ్యమంత్రి యడియూరప్పకూ 2025లో పోక్సో కేసు మెడకు చుట్టుకుంది. ఆయన ఓ 14 ఏళ్ల బాలికను లైంగికంగా వేధించారన్న ఆరోపణలపై నేటికీ కోర్టులకు హాజరవుతున్నారు. అంతకు ముందు రేణుకాచార్య, హెచ్.వై. మేటి, హెచ్.హాలప్ప, మాజీ మంత్రి అరవింద్ లింబావళి తదితరులంతా ఈ రాసలీల వివాద బాధితులే. వీరిలో పలువురు ఈ ఆరోపణల నుంచి బయటపడినా సమాజంలో, కుటుంబ సభ్యుల ముందు మానసికంగా తలవంచినట్లే.

రక్షించాల్సిన వారే : సాధారణంగానే పోలీసు శాఖపై అవినీతికి సంబంధించిన ఆరోపణలే వినిపిస్తుంటాయి. గతేడాది జనవరిలో హోంశాఖ మంత్రి సొంత జిల్లా తుమకూరులోని మధుగిరికి చెందిన డీవైఎస్పీ రామచంద్రప్ప కామ క్రీడలు మొబైల్ ద్వారా బయటపడి పోలీసు శాఖపై విశ్వాసాన్ని సన్నగిల్లేలా చేసింది. పావగడకు చెందిన ఓ మహిళ తనకు న్యాయం చేయాలని ఆశ్రయం కోరినా ఆమె నుంచి కోర్కె తీర్చుకునే ప్రయత్నంలో దొరికిన ఆ అధికారికి ఇక్కట్లు తప్పలేదు. తాజాగా ఇదే శాఖలో ఉన్నతాధికారి డీజీపీ రామచంద్రరావుకు సంబంధించిన తాజా రాసలీల వీడియో పోలీసులంటే నమ్మకం కోల్పోయేలా చేసింది.

మఠాధిపతులకూ..: బాల, బాలికలకు విద్యాబుద్ధులు, ఆధ్యాత్మిక వచనాలు అందించాల్సిన మఠాలకూ ఈ మరకలు అంటాయి. 2024లో చిత్రదుర్గకు చెందిన శివమూర్తి మురుగశరణపైనా పోక్సో కేసు నమోదు కాగా సుదీర్ఘ విచారణ తర్వాత ఆయనకు క్లీన్‌చిట్ దక్కి బయటపడ్డారు. ఆయనపై ఓ స్వచ్ఛంద సంస్థ దాఖలాల సమేతంగా ఫిర్యాదు చేయటం, విచారణ తర్వాత జైలువాసాన్ని అనుభవించిన మఠాధిపతికి చివరకు విజయం దక్కినా ఆ మఠంపై వచ్చిన ఆరోపణ నైతికంగా తుడిచిపెట్టలేనిది.

అతి పెద్ద వివాదం

రాష్ట్ర రాజకీయాలే కాదు దేశ రాజకీయాల్లోనూ ఏ నేతపైనా నమోదు కాని అతి పెద్ద ఆరోపణగా జేడీఎస్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై నమోదైంది. జేడీఎస్‌లో ఉజ్వల భవిష్యత్తు ఉన్న యువనేత ప్రజ్వల్ రేవణ్ణ అదుపు చేసుకోలేని బలహీనతతో తన రాజకీయ జీవితాన్నే కోల్పోయారు. సరిగ్గా లోక్‌సభ ఎన్నికల ముందు ఆయన నెరపిన శృంగార క్రీడల తాలూకా వీడియోలు రాష్ట్రంలో కలకలం రేపాయి. ఈ వీడియోల వెనుక రాజకీయ ప్రత్యర్థుల పాత్ర కంటే ప్రజ్వల్ స్వయంకృతమే అన్న వాదన నేటికీ వినిపిస్తుంటుంది. ఆయన తండ్రి హెచ్.డి రేవణ్ణ కూడా ఈ ఆరోపణ ఎదుర్కొన్నా ఆపై అపవాదు నుంచి బయటపడ్డారు.

శృంగార క్రీడలతో రాజకీయాలకు దూరమైన ప్రజ్వల్ రేవణ్ణ

బెంగళూరు బరిలోకి
బ్యాలెట్!



గ్రేటర్ బెంగళూరు అథార్టీ- జీబీఏ ప్రధాన కార్యాలయం

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే : గ్రేటర్ బెంగళూరు ప్రాధికార (జీబీఏ) పరిధిలోని ఐదు నగర పాలికెల ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం)లకు బదులు 'బ్యాలెట్' కాగితాన్ని వినియోగించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. బెంగళూరు పరిధి ఐదు నగర పాలికెల్లో ముందస్తు ఓటరు జాబితాను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ జి.ఎస్. సంగ్రేశ్ సోమవారం ఇక్కడ విలేకర్ల సమావేశంలో విడుదల చేశారు. వాటిలో పోలింగుకు బ్యాలెట్ పేపరు వినియోగిస్తామని విస్పష్ట ప్రకటన చేశారు. దేశంలోని లోక్‌సభ, శాసనసభ ఎన్నికల పోలింగుకు ఈవీఎంలను వినియోగిస్తున్న విషయం తెలిసిందే. గత పాలికె ఎన్నికల్లో వీటినే ఓటర్లకు అందుబాటులో ఉంచారు. ఇప్పుడు బ్యాలెట్ పేపరు ఎంచుకున్నారు. ఓట్ల దొంగతనానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేపట్టిన విషయం తెలిసిందే. ఈవీఎంలపై పలు అనుమానాలు వ్యక్తం చేసింది. అదే క్రమంలో.. పాలికె పోరు సందర్భంగా బ్యాలెట్లనే వినియోగించాలని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్‌కు ఇదివరకు లేఖ రాసింది. రానున్న తాలూకా, జిల్లా పంచాయతీ ఎన్నికల్లోనూ బ్యాలెట్ పేపరు వినియోగించనున్నారు. ఈసందర్భంగా ముందస్తు ఓటరు జాబితాను విడుదల చేశారు.

ఓటర్ల జాబితా సిద్ధం

గ్రేటర్ బెంగళూరు ప్రాధికార పరిధిలోని ఐదు నగర పాలికెల పరిధిలో 88,91,411 మంది ఓటర్లు ఉన్నట్లు గ్రేటర్ బెంగళూరు ప్రాధికార ఎన్నికల విభాగం ప్రత్యేక కమిషనర్ ఆర్.రామచంద్రన్ వివరించారు. 2025 అక్టోబరులో నిర్వహించిన ఓటర్ల సర్వే ఆధారంగా ముందస్తు జాబితాను సిద్ధం చేశామన్నారు. అందులో పురుషులు- 45,69,193 మంది, స్త్రీలు 43,20,583 మంది, ఇతరులు 1635 మంది ఉన్నట్లు ప్రకటించారు. ఈనెల 20 నుంచి ఫిబ్రవరి 3వ తేదీ వరకు బూత్ లెవల్ అధికారులు (బీఎల్ఓ) ఇంటింటికీ తిరిగి ఓటర్లను పరిశీలిస్తారని, ఆ సమయంలో ఓటర్లు తమ హక్కు, అభ్యంతరాలను తెలియజేసేందుకు అవకాశం కల్పించినట్లు చెప్పారు. ప్రకటించిన జాబితాపై అభ్యంతరాలు తెలియజేసేందుకు ఫిబ్రవరి మూడో తేదీ వరకు ప్రజలకు అవకాశం ఇచ్చినట్లు తెలిపారు. మార్చి 16న ఆఖరి జాబితాను ప్రకటిస్తామన్నారు. బెంగళూరు పడమటి నగరపాలికె వార్డు నెం: 23లో అతి ఎక్కువగా 49,530 మంది, తూర్పు నగర పాలికె వార్డు నెం:16లో అతితక్కువగా 10,926 మంది ఓటర్లున్నట్లు వివరించారు. ఐదు పాలికెల పరిధిలో 369 వార్డులు ఉండగా 8044 పోలింగు కేంద్రాలను గుర్తించారు. పేరు విషయంలో ఎవరికి వారు సరిచూసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ జి.ఎస్.సంగ్రేశ్ సూచించారు. పేరు లేక పోతే చేర్పించుకోవాలన్నారు. అర్హత కలిగిన 18 ఏళ్ల వయస్సు నిండిన ప్రతి ఒక్కరూ ఈ హక్కు పొందేందుకు అవకాశం కల్పించామన్నారు. ఈసందర్భంగా ఎన్నికల కమిషన్ ప్రత్యేక ఉన్నతాధికారి సెల్వమణి, పాలికె కమిషనర్లు రాజేంద్ర చోళన్, పొమ్మల సునీల్‌కుమార్, రమేష్ డీఎస్, డాక్టర్ రాజేంద్రలతో పాటు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు.

✦ ముందస్తు ఓటరు జాబితాను పరిశీలించి తమ పేరు ఉందో లేదో పరిశీలించేందుకు ప్రజల కోసం ఐదు నగర పాలికెల సహాయవాణి ఫోన్ నెంబర్లను ప్రకటించారు. వాటికి ఫోన్ చేసి ఓటరు జాబితాలో తమ పేర్లను తెలుసుకునే అవకాశం కల్పించారు. వార్డుల వారీగా ఓటరు జాబితాను సిద్ధం చేశారు. ఓటు ఉందో లేదో తెలుసుకోవడానికి ప్రజలు ఫోన్ చేయాల్సిన నెంబర్లు..✦ బెంగళూరు కేంద్ర నగర పాలికె : 080-22975803 ✦ ఉత్తర నగర పాలికె విభాగం : 080-22975936 ✦ దక్షిణ నగర పాలికె- 9480685704 ✦ తూర్పు నగర పాలికె -9480685706 ✦ పడమటి నగర పాలికె 9480685703 ✦ ఫారం నెంబర్ : 4 ఆధారంగా ఓటరు పేరు చేర్పించేందుకు, ఫారంనెం-5 సాయంతో అభ్యంతరాలు తెలిపేందుకు, ఫారంనెం:6, పేరులో తప్పులు ఉంటే సవరించేందుకు వీలుంటుంది. ఫారంనెం : 7, ప్రదేశం, నివాసం మార్పు, ఫారం నెం: 8 ఉపయోగించి జాబితా నుంచి పేరు తొలగించేలా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.

విలేకర్ల సమావేశంలో మాట్లాడుతున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ జి.ఎస్.సంగ్రేశ్, జీబీఏ ఎన్నికల విభాగం ప్రత్యేక కమిషనర్ రామచంద్రన్ తదితరులు

నిధి దొరికే లక్కుందా?

గదగ, న్యూస్‌టుడే : చరిత్ర ప్రసిద్ధ లక్కుండిలో నిధి కోసం తవ్వకాలు కొనసాగుతున్నాయి. చాళుక్యుల పాలన సమయంలో ఇక్కడ ఆలయాలు నిర్మించి, బావులు, చెరువులు తవ్వించారు. లక్కుండిలోనే టంకశాల ఉండేది. కొద్ది రోజుల కిందట ఒక ఇంటిని పునర్నిర్మించేందుకు పునాది తవ్వుతుండగా ఒక కిలో తూకం ఉన్న ఇత్తడి చెంబులో సుమారు 4.6 కిలోల ఆభరణాలు ఉన్నాయి. దాన్ని ఇప్పటికే పురావస్తు శాఖ జప్తు చేసుకుంది. ఆ నిధికి కనీసం 300 ఏళ్లకుపైగా చరిత్ర ఉందని అంచనా వేశారు. ప్రభుత్వ సహకారంతో ఆ ఇంటికి సమీపంలో ఒక అడుగు లోతున తవ్వకాలు జరిపి నిధి కోసం గాలింపు చేపట్టారు. ఉపాధి హామీ పథకం కింద నాలుగు గంటలు పని చేస్తే తమకు రూ.374 లభిస్తుందని, తవ్వకాల కోసం వచ్చిన తాము పది గంటలు పని చేస్తున్నా అదే వేతనాన్ని ఇస్తున్నారని కార్మికులు అసహనం వ్యక్తం చేశారు. రోజుకు కనీసం రూ.600 ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. వేతన పెంపును కోరుతూ మధ్యాహ్నం వరకు పని వదిలి నిరసనకు దిగారు. అధికారులు సముదాయించడంతో మళ్లీ తవ్వకాలను చేపట్టారు. నిధి తవ్వకాలు జరుగుతున్నందున లక్కుండిలోని ఖాళీ ప్రదేశాల వద్ద నిషేధిత ప్రదేశమని బోర్డులు పెట్టారు. తవ్వకాల్లో ప్రాచీనకాలం శిలలు, గుడి నిర్మాణాలకు ఉపయోగించే స్తంభాల ముక్కలు కనిపించాయి. కల్యాణ చాళుక్యుల అనంతరం రాష్ట్రకూటులు, హొయ్సళల పాలన ఇక్కడ కొనసాగింది. లక్కుండిలో మొత్తం 44 ప్రాంతాలను సంరక్షిత స్మారక ప్రదేశాలుగా గుర్తించామని, వాటిని ప్రభుత్వం జప్తు చేసుకుని అభివృద్ధి చేస్తోందని పర్యాటక శాఖ మంత్రి హెచ్‌కే పాటిల్ చెప్పారు.

లక్కుండిలో దొరికిన పురాతన రాళ్లు, శివలింగాన్ని పోలిన శిల

తవ్వకాలు చేపట్టిన చోట రాళ్లు ఏరుతున్న కార్మికులు

వీరయోధులకు
మహా స్మారకాలు

● ప్రకటించిన ముఖ్యమంత్రి సిద్ధు

బెళగావి, న్యూస్‌టుడే : స్వాతంత్ర్య సమరయోధుడు సంగొళ్లి రాయణ్ణతో పాటు ఉరికొయ్యను ఎక్కిన ఆరుగురు యోధుల సమాధులను అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు. బెళగావి జిల్లా సంగొళ్లిలో సంగొళ్లి రాయణ్ణ పేరిట నిర్మించిన వస్తు సంగ్రహాలయాన్ని, ఆయనను ఉరి తీసిన ఖానాపుర తాలూకా నందగడ వద్ద వీరభూమిలో రాయణ్ణ ప్రతిమను సోమవారం ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆవిష్కరించారు. గత ఏడాది రాయణ్ణ సైనిక పాఠశాలను తాను ప్రారంభించానని గుర్తు చేశారు. వీరభూమి, వస్తు ప్రదర్శనశాల, సైనిక పాఠశాల నిర్వహణ, పర్యాటక అభివృద్ధి కోసం తమ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధికారను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ప్రాధికార నిర్వహణకు రూ.320 కోట్లు విడుదల చేశామని తెలిపారు. నాడు ఉరికొయ్యపై ఊపిరిలొదిలిన యోధుల వంశస్థులను గుర్తించే ప్రక్రియను ప్రారంభించామని చెప్పారు. రాయణ్ణను బ్రిటిష్ అధికారులు ఉరి తీసే సమయానికి ఆయన వయస్సు 33 ఏళ్లేనని గుర్తు చేశారు. రాయణ్ణ అంటే ధైర్యం, విశ్వాసం, నమ్మకం, త్యాగం, ఆత్మార్పణ అని వివరించారు. కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి భైరతి సురేశ్ బదులుగా సీఎం భైరతి బసవరాజు అని పేర్కొని, అనంతరం తప్పు తెలుసుకుని సురేశ్ అన్నారు. స్థానిక ఎమ్మెల్యే విఠల హలగేకర తన ప్రసంగాన్ని మరాఠీలో ప్రారంభించారు. సభికుల నుంచి పెద్దగా 'కన్నడ, కన్నడ' అని కేకలు వినిపించాయి. 'నాకు కన్నడ అంతగా రాదని మీకు తెలుసు. సిద్ధరామయ్యకు మరాఠీ రాదని నాకు తెలుసు. డిమాండ్లను కన్నడలోనే రాయించి తీసుకువచ్చాను. ఖానాపురలో కన్నడ, మరాఠీ రెండు భాషలకు ప్రాధాన్యం ఉంది' అని కన్నడలోనే తన వినతులను చదివి వినిపించారు. కన్నడ అర్థం అవుతుందా అని సీఎం ఆ ఎమ్మెల్యేను అడిగారు. అర్థం అవుతుందని ఆయన బదులిచ్చారు. కార్యక్రమంలో మంత్రులు లక్ష్మీ హెబ్బాళ్కర్, సతీశ్ జార్కిహొళి, భైరతి సురేశ్, మాజీ మంత్రి హెచ్ఎం రేవణ్ణ, మాజీ ఎమ్మెల్యే అంజలి నింబాళ్కర్ తదితరులు పాల్గొన్నారు.

నందగడ్డ స్మారకంలో అలనాటి మట్టి, లోహపు పాత్రలు

రాయణ్ణను ఉరి తీసిన చెట్టుకు కట్టిన కొబ్బరికాయలను పరిశీలిస్తూ వెళుతున్న సిద్ధరామయ్య

కార్యక్రమానికి హాజరైన స్థానికులు

చార్మాడిలో కార్చిచ్చు

చిక్కమగళూరు, న్యూస్‌టుడే : మూడిగెరె తాలూకా కొట్టిగెహార సమీపంలోని 'మలయ మారుత పర్వతం'గా పేరొందిన చార్మాడి ఘాట్‌లో సోమవారం రాత్రి మంటలు చెలరేగాయి. గాలి తోడు కావడంతో సుమారు 50 ఎకరాలకు వేగంగా మంటలు విస్తరించాయి. రహదారికి రెండు కి.మీ. దూరం వరకు మంటలు కనిపించాయి. గాలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో మంటలు నియంత్రించేందుకు అటవీశాఖ, అగ్నిమాపకదళ సిబ్బంది సంయుక్తంగా శ్రమిస్తున్నారు. ప్రతి ఏటా చార్మాడిఘాట్, ముళ్లయ్యనగిరి ప్రాంతంలో వేసవిలో ఇటువంటి ప్రమాదాలు సంభవిస్తాయి. ఈ ఏడాది ప్రారంభంలోనే మంటలు చెలరేగడం పట్ల స్థానికులు అనుమానాలు వ్యక్తం చేశారు.

కీకారణ్యంలో చెలరేగిన మంటలు

'భద్ర'లో మృతదేహాల వెలికితీత

శివమొగ్గ, న్యూస్‌టుడే : భద్రావతి తాలూకా అరబిళచి క్యాంప్ వద్ద 'భద్ర' కాలువలో గల్లంతైన నలుగురి మృతదేహాలను సోమవారం వెలికి తీశారు. నీలాబాయి (50) ఆమె కుమారుడు రవికుమార్ (21), కుమార్తె శ్వేత (28), అల్లుడు పరశురామ (33)లను మృతులుగా గుర్తించారు. హొళెహొన్నూరు ఠాణా పోలీసులు, అగ్నిమాపక దళ సిబ్బంది ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నీటిలో గాలింపు చేపట్టి, వీరి మృతదేహాలను వెలికి తీశారు. కుమార్తె, అల్లుడు రావడంతో తన కుమారుడ్ని తీసుకుని నీలాబాయి మారి జాతరకు వెళ్లింది. అక్కడి నుంచి దుస్తులు శుభ్రం చేసుకునేందుకు కాలువ వద్దకు వెళ్లిన సమయంలో నీలాబాయి నీటిలో జారిపడిపోయింది. ఆమెను రక్షించే ప్రయత్నంలో మిగిలిన ముగ్గురూ నీటి పాలయ్యారని గుర్తించారు.

మరో ఇద్దరి విషాదాంతం

దక్షిణ కన్నడ జిల్లా సుబ్రహ్మణ్య సమీపంలోని కల్మంద వద్ద నదిలో పడి సుజిత్ (28), హరిప్రసాద్ (39) అనే వ్యక్తులు నీట మునిగి మరణించారు. కొందరు స్నేహితులతో కలిసి కల్మంద వద్ద నదిలో ఈతకు వెళ్లారు. ఒక స్నేహితుడు నీటిలో కొట్టుకుపోతున్నట్లు గుర్తించి, రక్షించే ప్రయత్నంలో అతడ్ని కాపాడి, వీరిద్దరూ నీట మునిగిపోయారని సుబ్రహ్మణ్య ఠాణా పోలీసులు తెలిపారు.

అత్యుత్తమ పర్యాటక కేంద్రంగా బాదామి

బాగలకోటె, న్యూస్‌టుడే : బాదామి నియోజకవర్గం అభివృద్ధికి చర్యలు తీసుకుంటానని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు. గత బడ్జెట్‌లో ప్రకటించినట్లే చాళుక్య ఉత్సవాలను ఘనంగా ప్రారంభించామని చెప్పారు. బాదామిలో వివిధ అభివృద్ధి పనులకు సోమవారం శంకుస్థాపన చేసి తనను కలుసుకున్న విలేకరులతో మాట్లాడారు. తాను బాదామి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రారంభించిన పనులను ఇప్పటి నేతలు కొనసాగించడం సంతోషంగా ఉందన్నారు. వచ్చే రెండేళ్లలో మరిన్ని అభివృద్ధి పనులు చేస్తూ బాదామిని అత్యుత్తమ పర్యాటక కేంద్రంగా తీర్చి దిద్దుతామని ప్రకటించారు. ఎన్నికల కమిషన్ 'సర్' విషయంలో కాంగ్రెస్ ఎన్నటికీ రాజకీయాలు చేయదని స్పష్టం చేశారు. నిజమైన ఓటర్లకు అన్యాయం జరగకుండా చూడడమే కమిషన్ బాధ్యత అని చెప్పారు. విపక్ష నేతలు, గాలి జనార్దనరెడ్డి తదితరులు చేస్తున్న ఆరోపణలపై తాను స్పందించవలసి అవసరం లేదన్నారు. డీజీపీ రామచంద్రరావు మహిళలతో అనుచితంగా ప్రవర్తించిన ఆరోపణలకు సంబంధించి దర్యాప్తునకు ఆదేశించామని, నివేదికకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

బాదామిలో శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న సిద్ధరామయ్య

తల్లీ, కుమారుడిని చిదిమేసిన వాహనం

బెంగళూరు (శివాజీనగర), న్యూస్‌టుడే : వివేకనగర మెయిన్ రోడ్డులో సోమవారం ఉదయం సంభవించిన రోడ్డు ప్రమాదంలో ప్రవాసాంధ్రులు సంగీత (37), ఆమె కుమారుడు పార్థ (8) కన్నుమూశారు. ఆర్మీ పబ్లిక్ పాఠశాలలో సంగీత సహాయకురాలిగా పని చేస్తోంది. ఆమె ఇద్దరు పిల్లలను తాను పని చేస్తున్న పాఠశాలలోనే చేర్పించింది. ఆమె భర్త ప్రసాద్ ఊరిలో సేద్యం చేసుకుంటున్నారు. పార్థను తీసుకుని బడికి వెళ్లేందుకు సోమవారం ఉదయం రోడ్డు దాటుతున్న సమయంలో కళాశాల బస్సు ఒకటి వేగంగా వచ్చి వీరిద్దరినీ ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మరణించారు. ప్రమాదానికి కారకుడైన డ్రైవరు బస్సును వదిలి పరారయ్యాడు. అశోకనగర ఠాణా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

హంపీ ఉత్సవ లాంఛనం సిద్ధం!

హొసపేటె, న్యూస్‌టుడే: ఫిబ్రవరి 13 నుంచి మూడు రోజులపాటు జరగనున్న ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన హంపీ ఉత్సవాల లాంఛనం తయారీలో స్థానిక యువ చిత్రకళాకారుడు బాణద దీపక్ మరోసారి సత్తా చాటాడు. ఆయన తయారు చేసిన ఉత్సవాల లాంఛనాన్ని జిల్లా యంత్రాంగం ఎంపిక చేసింది. వరుసగా నాలుగేళ్లు దీపక్ సిద్ధం చేసిన లాంఛనాలు ఉత్సవాలకు ఎంపిక చేయడం విశేషం. దేశ, రాష్ట్రం నలుమూలల నుంచి సుమారు 13 లాంఛనాలు పోటీ పడ్డాయి. అందులో స్థానిక బాణదకేరి యువ చిత్రకళాకారుడు బాణద దీపక్ తయారు చేసిన లాంఛనం చివరికి ఎంపిక చేశారు. దీనికి నగదు బహుమతి కూడా ఇవ్వనున్నారు.

లాంఛనంలో ఏముంది: ఈసారి ఉత్సవ లాంఛనం అత్యాకర్షణగా చిత్రకళాకారుడు సిద్ధం చేశాడు. ఎడమవైపు ఉగ్రనరసింహ, కుడివైపు యంత్రోద్ధారక ఆంజనేయ, మధ్యలో విజయనగర రాజలాంఛనాన్ని పొందుపరిచాడు. కిందవైపు కుడి, ఎడమ భాగాల్లో విరూపాక్ష ఆలయ గోపురం, ఏకశిలా రథం ఉన్నాయి. నేపథ్యంలో తుంగభద్ర నది, వాటి అందాల చిత్రం ఆకట్టుకుంటోంది.

చిత్రకళాకారుడు బాణద దీపక్

బాణద దీపక్ సిద్ధం చేసిన ఉత్సవాల లాంఛనం

నా హత్యకు కుట్ర: గాలి

బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే : నిజాయతీ పరుడినని చెప్పుకొనేందుకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెగ ప్రయత్నిస్తున్నారని మాజీ మంత్రి, గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దనరెడ్డి తీవ్రంగా ధ్వజమెత్తారు. చట్టాన్ని రక్షించేందుకు కట్టుబడి ఉన్నానని గతంలో ఏడు కేసులను సీబీఐకి అప్పగించిన ఆయన. . తాజాగా బళ్లారి ఘటనను ఎందుకు కేంద్ర దర్యాప్తు సంస్థకు అప్పగించడం లేదని ప్రశ్నించారు. పార్టీ ప్రధాన కార్యాలయం జగన్నాథ భవన్‌లో గాలి సోమవారం విలేకరులతో మాట్లాడారు. 'మహర్షి వాల్మీకి' పేరు చెప్పుకొంటూ రాజకీయం చేస్తున్న ముఖ్యమంత్రి, ఆ సముదాయానికి చేసిన మేలు ఏమీ లేదని దుయ్యబట్టారు. బళ్లారి నగర ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి ఐదు వేల మందితో తన నివాసం వద్దకు వచ్చి పెట్రోలు బాంబులు వేయించారని ఆరోపించారు. 'నన్ను హత్య చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి' అని ఆందోళన వ్యక్తం చేశారు.

కుమార్తె ప్రియుని రాక్షసత్వం

హాసన, న్యూస్‌టుడే : తన కుమార్తె ప్రేమను వ్యతిరేకించిన అనిల్ (45) అనే వ్యక్తిని యువతి ప్రేమికుడు రాజేశ్ (30) కడతేర్చాడు. బేలూరు తాలూకా బిక్కోడు గ్రామానికి చెందిన అనిల్ కుమార్తెను వివాహం చేసుకునేందుకు రాజేశ్ కొద్ది రోజుల నుంచి ప్రయత్నిస్తున్నాడు. ప్రేమిస్తున్నానని ఆమె వెంటపడేవాడు. ఆమెకు ఇంకా 18 ఏళ్లు నిండలేదని వివాహం, ప్రేమ ప్రయత్నాలు మానుకోవాలని అనిల్ పలుమార్లు హితవు పలికాడు. ఇటీవలే ఆమెకు 18 ఏళ్లు నిండడంతో మళ్లీ వివాహం చేసుకుంటానని వచ్చాడు. అతని ప్రయత్నాలను అడ్డుకోవడంతో అనిల్‌పై ఆదివారం అర్ధరాత్రి దాడి చేసి హత్య చేశాడని బేలూరు ఠాణా పోలీసులు సోమవారం వెల్లడించారు.

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు
Cell: 9121167525
ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి
Cell: 9945050116

(c) eenadu

ఎన్ఎండీసీలో ముడి ఇనుప ఖనిజం మాయం

బళ్లారి, న్యూస్‌టుడే: కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ పరిధిలోని నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్.ఎం.డి.సి)కు చెందిన గని నుంచి 20 టన్నుల మేలిమి ముడి ఇనుప ఖనిజం అక్రమంగా రవాణా చేశారు. ఆలస్యంగా గుర్తించిన గనులు, భూగర్భ శాఖ అధికారులు, సండూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 2011 తర్వాత అక్రమ గనుల తవ్వకాలు, రవాణా తర్వాత సుప్రీంకోర్టు పర్యవేక్షణలో రాష్ట్రంలో నిబంధనల ప్రకారం మైనింగ్, ఖనిజ రవాణా జరుగుతోంది. చెక్‌పోస్టు నుంచి ఇనుప ఖనిజం రవాణా కావడం కష్టంగా మారింది. ఇలాంటి భద్రత ఉన్న కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఎన్ఎండీసీలోని 20 టన్నుల ఖనిజంతో నిండిన లారీ ట్రిప్ షీట్ లేదా పర్మిట్ లేకుండా అనేక చెక్‌పోస్టులను దాటుకుని వెళ్లడంపై అధికారులు ఆశ్చర్యపోతున్నారు.

ఎన్ఎండీసీ గనుల్లో ఖనిజాన్ని లోడు చేస్తున్న పొక్లెయినర్

ఏమి జరిగింది

ఈనెల 16న ఉదయం 10గంటలకు సండూరు తాలూకాలోని గని నంబరు 1111లోని బ్లాక్ సీ నుంచి 20టన్నుల 60 - 60 శాతం గ్రేడ్ ఇనుప ఖనిజం లోడులారీ బయలుదేరింది. లారీ సండూరులోని బాబయ్య క్రాస్ మీదుగా వెళ్లింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే గనులు, భూగర్భశాస్త్ర శాఖ జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అధికారుల టిప్పర్‌లో ఇనుప ఖనిజం రవాణా చేయడానికి అనుమతి ఇవ్వలేదని తేలింది. డ్రైవర్ తిప్పేస్వామి అధిక నాణ్యత గల ముడి ఇనుప ఖనిజం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నేమకల్లు సమీపంలోని ఓ స్పాంజ్ ఐరన్‌కు తరలిస్తున్నట్లు అధికారులు, పోలీస్ అధికారులు ప్రాథమికంగా గుర్తించి డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.

విచారణ జరుగుతుంది

ఎన్ఎండీసీ నుంచి నాణ్యమైన ముడి ఇనుప ఖనిజం 20 టన్నులు అక్రమంగా టిప్పర్లు తరలిస్తున్నట్లు బన్నిహట్టి వద్ద గుర్తించి స్వాధీనం చేసుకుని గని భూ విజ్ఞానశాఖాధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సండూరు పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదైంది. చెక్‌పోస్టు, జీపీఎస్ ఆధారంగా పరిశీలిస్తున్నాం. దీని వెనుక ఎవరు ఉన్నారు? గతంలో ఏమైనా ఇలాంటి అక్రమాలు జరిగాయా అనే విషయాలపై చోదకుడు తిప్పేస్వామిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాం.

- డా.డి.సుమన్ పెన్నేకర్, ఎస్పీ, బళ్లారి

దర్శన్ కేసులో కీలక వాదనలు

బెంగళూరు (గాంధీనగర), న్యూస్‌టుడే : చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి అనే యువకుడి హత్య కేసులో అతని తల్లి రత్నప్రభను ప్రతికూల సాక్షిగా పరిగణించాలని ప్రభుత్వ న్యాయవాది ప్రసన్నకుమార్ వేసుకున్న వినతిని న్యాయమూర్తి తోసిపుచ్చారు. రత్నప్రభ ఇచ్చిన వాంగ్మూలంలో పలు గందరగోళపు అంశాలు ఉన్నాయని ప్రధాన నిందితుడు దర్శన్ తరఫు న్యాయవాది చేసిన వాదనలను 57వ సెషన్స్ న్యాయస్థానంలో పరిగణనలోకి తీసుకున్నారు. దీంతో ప్రభుత్వ, పోలీసుల తరఫు న్యాయవాదికి ఎదురుదెబ్బ తగిలింది.

ఇన్‌ఛార్జిల పాలనలో గ్రామ పంచాయతీలు

బెంగళూరు (కృష్ణరాజపురం), : సర్పంచుల అవధి ముగిసిన గ్రామ పంచాయతీలకు పాలనాధికారులను నియమిస్తున్నామని ప్రభుత్వం ప్రకటించింది. పలు గ్రామ పంచాయతీలకు 2026-31 అవధికి ఎన్నికలను నిర్వహించవలసి ఉంది. గత డిసెంబరు నెలాఖరుకే సర్పంచుల పాలనాకాలం అవధి ముగిసి పోయింది. ఎన్నికలు నిర్వహించేంత వరకు అధికారుల పరిధికి వస్తాయని ప్రభుత్వం ప్రకటించింది.

మాజీ మంత్రి శ్రీరాములుపై పోక్సో కేసు

బళ్లారి, న్యూస్‌టుడే: పోక్సో బాధితురాలి పేరును బహిర్గతం చేసినందుకు జనవరి 18న బళ్లారి నగర మహిళా పోలీస్ స్టేషన్‌లో మాజీ మంత్రి బి.శ్రీరాములుపై పోక్సో, బాల న్యాయ చట్టాల కింద ఎఫ్ఐఆర్ నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. జనవరి 1న జరిగిన ఘర్షణ, హత్యను ఖండిస్తూ జనవరి 17న బళ్లారి నగర ఏపీఎంసీ మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో భాజపా నేతలు నిరసన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర, మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, విధానసభ ప్రతిపక్షనేత ఆర్.అశోక్, విధానపరిషత్ ప్రతిపక్షనేత చలువాది నారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు. ఇలాంటి సమావేశంలో మాజీ మంత్రి బి.శ్రీరాములు పోక్సో బాధితురాలి గుర్తింపును వెల్లడించారు. ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి యువతను మాదక ద్రవ్యాలకు బానిసలుగా మార్చారు. నాలుగు, లేదా ఐదుగురు విద్యార్థులు నగరంలోని ఒక పాఠశాల విద్యార్థినిపై మాదక ద్రవ్యాలు తీసుకుని అత్యాచారం చేశారని వివరించారు. శ్రీరాములు ఆ విద్యార్థి పేరు, పాఠశాల, తదితర వివరాలను ఆవేశంలో వెల్లడించారని, దీనిపై పత్రికల్లో అదే రోజు వార్త ప్రచురితమైందన్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఏపీఎంసీ స్టేషన్ సీఐ దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా మహిళా స్టేషన్ పోలీసులు పోక్సో చట్టంలోని సెక్షన్ 23(1), (2) పిల్లల సంరక్షణ, రక్షణ చట్టంలోని సెక్షన్ 74 కింద కేసు నమోదు చేశారు.

శ్రీరాములు ఈనెల 17న మాట్లాడుతున్నప్పటి చిత్రం

రాష్ట్ర వ్యాప్తంగా మహిళా ఎన్జీవోల సభ్యత్వ నమోదు

బళ్లారి, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘంలో మహిళలకు న్యాయం లభించకపోవడంతో ప్రత్యేకంగా అఖిల కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ మహిళ నౌకర సంఘం 2023 జూన్‌లో ప్రారంభించినట్లు సంఘం అధ్యక్షురాలు రోశిని గౌడ పేర్కొన్నారు. సోమవారం పత్రికా భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అధ్యక్షురాలు మాట్లాడుతూ ఎన్జీవో సంఘంలో 50 శాతం మహిళలు ఉన్నా..అనుకున్న స్థాయి న్యాయం లభించడం లేదన్నారు. 50 శాతం జిల్లాల్లో మహిళలకు అధ్యక్షులుగా అవకాశం కల్పించాలి. రొటేషన్ ప్రకారం రాష్ట్ర అధ్యక్ష స్థానం కూడా మహిళలకు కేటాయించాలి. దీనిపై పలుమార్లు ఎన్జీవో అధ్యక్షుడు దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోవడంతో ప్రత్యేక సంఘం ప్రారంభించినట్లు తెలిపారు. తమ సంఘం ప్రారంభమైనట్లు మహిళల సమస్యలను పరిష్కరించడానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. విధుల్లో ఉన్న మహిళలకు నెలకు ఒక రోజు రుతుచక్రం సెలవు ప్రకటించాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో తక్షణమే ప్రభుత్వం స్పందించిందన్నారు. తమ సంఘానికి ప్రత్యేకంగా బాలభవనంలో కార్యాలయం కూడా కేటాయించారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సభ్యత్వ నమోదు అభియాన్ నిర్వహిస్తున్నాం. ఇప్పటికే 18 జిల్లాల్లో జిల్లా, తాలూకా స్థాయి అధ్యక్షులు, సభ్యుల నియామకాన్ని పూర్తి చేసినట్లు ఆమె పేర్కొన్నారు. భవిష్యత్తులో మిగిలిన జిల్లాల్లోనూ కార్యవర్గాలను ఎంపిక చేస్తామన్నారు. కోశాధికారి డా.వీణా కృష్ణమూర్తి, ఉపాధ్యక్షురాలు మధుమతి హిరేమఠ్, ఆశా రాణి, జిల్లా అధ్యక్షురాలు శాంతమ్మ పాల్గొన్నారు.

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న అధ్యక్షురాలు రోశిని గౌడ. చిత్రంలో ఇతర ప్రతినిధులు

హంపీ ఉత్సవాల్లో కళాకారులకు సమాన వకాశాలు

హొసపేటె, న్యూస్‌టుడే: వచ్చే నెల 13 నుంచి మూడు రోజుల పాటు జరిగే హంపీ ఉత్సవాల్లో కళాకారులందరికీ వేదికల్లో సమాన అవకాశాలు కల్పిస్తామని జిల్లా పాలనాధికారి కవిత మన్నికేరి పేర్కొన్నారు. జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఉత్సవాలకు సంబంధించి సోమవారం ఏర్పాటు చేసిన అభిప్రాయ సేకరణ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. విజృంభణగా ఆచరించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాం, ఉత్సవాల్లో ఐదు వేదికలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పద్మశ్రీ పురస్కృతురాలు మంజమ్మ జోగతి మాట్లాడుతూ..ప్రధాన వేదికల్లో జాతీయ, రాష్ట్ర స్థాయి కళాకారులకు మాత్రమే అవకాశం కల్పిస్తున్నారు, స్థానిక కళాకారులకు చిన్నవేదికల్లో అవకాశం కల్పిస్తున్నారని విచారం వ్యక్తం చేశారు. ఈ సారి ఉత్సవాల్లో దివ్యాంగులకు అవకాశం కల్పించాలని దివ్యాంగుల సంఘం ప్రముఖులు కోరారు. జిల్లా పంచాయతీ ముఖ్య కార్యనిర్వహణాధికారి ఎన్.ఎం.అలి అక్రం షా, సహాయక కమిషనర్ వివేకానంద, కన్నడ, సాంస్కృతిక శాఖ సహాయక సంచాలకుడు సిద్ధలింగేశ రంగణ్ణవర్ పాల్గొన్నారు.

కళాకారులు, సంఘాల సభ్యులతో మాట్లాడుతున్న జిల్లా పాలనాధికారి కవితా మన్నికేరి

22 నుంచి బళ్లారిలో దేహదారుఢ్య పోటీలు

బళ్లారి, న్యూస్‌టుడే: యువతీ యువకులు ఆరోగ్యంపై మరింత ప్రత్యేక దృష్టి సారించాలనే ఉద్దేశంతో ఈ నెల 22 నుంచి రెండు రోజులపాటు బళ్లారి నగరంలో కల్యాణ కర్ణాటక స్థాయి దేహదారుఢ్య, బాడీ బిల్డర్, మెన్ ఫిజికల్ పోటీలను స్థానిక నల్లచెరువులోని వాల్మీకి భవనంలో నిర్వహిస్తున్నట్లు జి.కె.ఫౌండేషన్ అధ్యక్షుడు జి.కె.స్వామి వెల్లడించారు. సోమవారం ఉదయం పత్రికాభవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కల్యాణ కర్ణాటకలో 380కిపైగా వ్యాయమశాలలు ఉన్నాయి. పోటీల్లో 1000మందికిపైగా పురుషులు, మహిళలు పాల్గొంటారన్నారు. మొదటి రోజు 22న బాడీబిల్డర్, మెన్ ఫిజికల్ పోటీలు పురుషులకు నిర్వహిస్తున్నాం. 23న దేహదారుఢ్య పోటీలు మహిళలు, పురుషులకు వేర్వేరుగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఛాంపియన్‌కు రూ.51వేల నగదు బహుమతి అందిస్తామన్నారు. 55 కిలోలలోపు, 55 కిలోలపైన, 65 కిలోలపైన, 75 కిలోల పైన విభాగాల్లో పోటీలు నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. ప్రతి విభాగంలో గెలుపొందిన వారికి నగదుతో పాటు, ప్రశంసాపత్రాలు అందజేస్తున్నాం. వేర్వేరు జిల్లాల నుంచి వచ్చిన వారికి వసతితో పాటు భోజనం సమకూరుస్తున్నట్లు చెప్పారు.

మాట్లాడుతున్న జి.కె.ఫౌండేషన్ అధ్యక్షుడు జి.కె.స్వామి, రాఘవేంద్ర, కట్టేస్వామి తదితరులు

లాల్‌బాగ్ వేడుక చూసొద్దామా!


పూల ప్రాణులు.. చక్కని రూపాలు

బెంగళూరు (జయనగర), న్యూస్‌టుడే : గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని లాల్‌బాగ్ ఉద్యానవనంలో ఏర్పాటు చేసిన ఫల, పుష్ప ప్రదర్శనకు ఈసారి ఆశించిన స్థాయిలో స్పందన కనిపించలేదు. ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం రాత్రి వరకు మాత్రమే గ్లాస్‌హౌస్, బెట్ట వద్ద కొంత సమయం రద్దీ కనిపించింది. వరుస సెలవులకు పలువురు తమ సొంత ఇళ్లకు వెళ్లడంతో ఆశించిన స్థాయిలో సందర్శకులు రాలేదని ఉద్యానవనశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇకబెనా, పుష్ప భారతి, మరగుజ్జు వృక్షాలు, డచ్, థాయ్ విధానాల్లో పూల అలంకరణలను డాక్టర్ ఎంహెచ్ మరిగౌడ ఆడిటోరియం శనివారమే ప్రదర్శనలు ప్రారంభమైనా నామమాత్రంగా సందర్శకులు వచ్చి వెళుతున్నారు. వచ్చే సోమవారంతో ప్రదర్శనకు తెరపడనుంది. శనివారం నుంచి సోమవారం వరకు వరుస సెలవులు ఉండడడంతో ఎక్కువ మంది సందర్శకులు వస్తారని అధికారులు అంచనా వేశారు. లాల్‌బాగ్ వరకు వచ్చేందుకు మెట్రో, బీఎంటీసీ సేవలు ఉండడం, ఇతర ప్రాంతాలకు వెళ్లిన నగరవాసి వెనక్కు తిరిగి రావడం, మైసూరు, శివమొగ్గ, హాసన, బెంగళూరు గ్రామీణం, రామనగర, మండ్య జిల్లాల ప్రభుత్వ పాఠశాలల నుంచి విద్యార్థులను ప్రదర్శనకు పంపించేందుకు విద్యాశాఖ అధికారులు కూడా చర్యలు చేపట్టారు. ఆదివారం 68,496 మంది సందర్శకులు ఫలపుష్ప ప్రదర్శనకు రాగా, టికెట్ల రూపంలో రూ.31.40 లక్షలు వచ్చాయని ఉద్యానవనశాఖ అధికారులు తెలిపారు.

తేజస్వి బొమ్మను కుమార్తెకు చూపిస్తున్న తల్లి

లాల్‌బాగ్ గాజుమందిరం లోపల ఫల, పుష్ప ప్రదర్శన

మరో మెట్రో రైలు సిద్ధం

బెంగళూరు (బాణసవాడి), న్యూస్‌టుడే : నమ్మ మెట్రో సేవలు కొత్తపుంతలు తొక్కుతున్నాయి. ఆర్వీ రోడ్డు-బొమ్మసంద్ర మధ్య 19.7 కిలోమీటర్ల పొడవునా పసుపుపచ్చ మార్గంలో పరుగులు తీయడానికి మరో పైలెట్ రహిత మెట్రో రైలు సమకూరింది. యంత్రంతోపాటు ఎనిమిది బోగీలు సోమవారం నగరంలోని హెబ్బగోడి డిపోకు చేరుకున్నాయి. కోల్‌కతా సమీప టాటానగర నుంచి ఈ రైలును సమకూర్చుకున్నారు. ఇప్పటి వరకు ఏడు రైళ్లను దిగుమతి చేసుకోగా.. ఇది ఎనిమిదో యంత్రం. దీని సంచారం మార్చి నుంచి ప్రారంభిస్తారు. కొత్త రైలు అందుబాటులోకి వస్తే పై రెండు ప్రాంతాల మధ్య ప్రయాణ సమయం పది నిమిషాల నుంచి ఎనిమిది నిమిషాలకు తగ్గిపోతుందని బీఎంఆర్‌సీఎల్ అధికారులు వెల్లడించారు. నెలపాటు పట్టాలపై ఎనిమిదో రైలు ప్రయోగాత్మకంగా సంచరిస్తుంది.

హెబ్బగోడి డిపోకు చేరుకున్న మెట్రో యంత్రం, బోగీలు

మనశ్శాంతి ఉంటేనే విశ్వశాంతి

కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే హంపయ్యనాయక్

సిరివార,(మాన్వి): మనిషి మనసు శాంతంగా ఉంటేనే విశ్వశాంతి సాధ్యపడుతుందని ఎమ్మెల్యే హంపయ్యనాయక్ పేర్కొన్నారు. పట్టణంలోని ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో విశ్వశాంతి దినోత్సవాన్ని ప్రారంభించి మాట్లాడారు. మనసు ఏకగ్రత, శాంతిగా ఉండాలంటే ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారానే సాధ్యపడుతుందన్నారు. రాజయోగిని బ్రహ్మకుమారి స్మిత మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా 185దేశాల్లో 50వేలకు పైగా బ్రహ్మకుమారీలు సమాజ శాంతి కోసం పాడుపడుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో తాలూకా గ్యారంటీ సమితి అధ్యక్షుడు బ్రిజేష్‌పాటిల్, నిర్మల తుంగభద్ర అభియాన్ జిల్లా సంచాలకుడు ఎన్.ఉదయ్‌కుమార్, బ్లాక్‌కాంగ్రెస్ అధ్యక్షుడు చుక్కి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

వ్యసనాలకు దూరంగా ఉండాలి

కురుగోడు(బళ్లారి), న్యూస్‌టుడే: సోమసముద్రం వ్యసన రహిత గ్రామంగా మార్చాలనే లక్ష్యంతో వ్యసన రహిత సమాజం పేరుతో శివానుభవ గోష్ఠి నిర్వహించినట్లు కొట్టూరుస్వామి శాఖ విరక్తి మఠం సిద్ధలింగ మహాస్వామి తెలిపారు. తాలూకా సోమసముద్రం గ్రామంలోని కొట్టూరుస్వామి శాఖ విరక్తి మఠంలో ఏర్పాటు చేసిన శివానుభవ గోష్ఠిని స్వామి ప్రారంభించి మాట్లాడారు. యువత చదువుకుని నిరుద్యోగులైనా వారి తల్లిదండ్రులు వారిని జాగ్రత్తగా చూసుకుంటారు. వారికి అవసరమైన సౌకర్యాలు కల్పిస్తారు. కొందరు వ్యసనాలకు అలవాటుపడుతూ జీవితాలను పాడుచేసుకుంటున్నారని విచారం వ్యక్తం చేశారు. యువత సరైన మార్గాన్ని అనుసరించి పెద్దల మార్గదర్శకత్వంలో అర్థవంతమైన జీవితాన్ని నిర్మించుకోవాలని సూచించారు. ఎస్.ఐ సుప్రీత్ దేశ భవిష్యత్తు యువతపై ఆధారపడి ఉంటుందన్నారు. ఉపన్యాసకుడు బసవరాజు అమాతి వ్యసనరహిత సమాజంపై ప్రత్యేక ఉపన్యాసం చేశారు. కార్యక్రమంలో విరూపాక్షయ్యస్వామి తదితరులు పాల్గొన్నారు.

వ్యసనాలకు దూరంగా ఉండాలని మాట్లాడుతున్న స్వామీజీ, చిత్రంలో ఎస్.ఐ. సుప్రీత్ తదితరులు

చెరువులో ఈతకెళ్లి బాలుడి విషాదాంతం

హొసపేటె, న్యూస్‌టుడే: చెరువులో ఈతకెళ్లిన బాలుడు సిద్ధార్థ (10) అందులో మునిగి మృతిచెందిన ఘటన హరపనహళ్లి తాలూకా రాగిమసలవాడలో జరిగింది. ఆ ప్రాంతానికి చెందిన భాగ్యమ్మ హనుమంతప్ప కుమారుడు సిద్ధార్థ, మరో ఇద్దరు స్నేహితులతో కలిసి, గ్రామ శివారులోని చెరువులో ఈతకెళ్లారు. చెరువు లోతు తెలియని ముగ్గురూ అందులో దిగగానే సిద్ధార్థ మునిగిపోయాడు. అతని ఇద్దరు స్నేహితులు ఎలాగోలా గట్టుకు చేరుకున్నారు. విషయం తెలిసిన వెంటనే హలవాగలు పోలీసులు అగ్నిమాపక సిబ్బంది సాయంతో బాలుడి మృతదేహాన్ని వెలికితీశారు. బాలుడి మృతితో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. హలవాగలు పోలీస్ ఠాణాలో దీనిపై కేసు నమోదైంది.

ఉత్తమ సమాజ నిర్మాణానికి వేమన కృషి

సిరుగుప్ప, న్యూస్‌టుడే: సిరి సంపదలతో కూడిన ఉన్నతమైన జీవితం విడిచి ఉత్తమ సమాజ నిర్మాణం కోసం కృషి చేసిన మహనీయుడు యోగి వేమన అని శాసనసభ్యుడు బి.ఎం.నాగరాజు పేర్కొన్నారు. ప్రభుత్వ యంత్రాంగం, సంఘ, సంస్థలు సంయుక్తంగా సోమవారం పట్టణ శివార్లలోని రెడ్డి సముదాయ భవనంలో యోగి వేమన జయంతిని చిత్రపటానికి పూలమాల వేసి ఆచరించారు. ఆయన మాట్లాడుతూ రెడ్డి సముదాయ భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి ప్రత్యేక అనుదానంలో రూ.35 లక్షలు, వెనుకబడిన వర్గాల శాఖ నుంచి రూ.50 లక్షలు మంజూరు చేశామన్నారు. తహసీల్దార్ గౌసియాబేగం, రెడ్డి జన సంఘం అధ్యక్షుడు ఎం.గోపాలరెడ్డి పాల్గొన్నారు.

వేమన జయంతిలో మాట్లాడుతున్న శాసనసభ్యుడు బి.ఎం.నాగరాజు

గుర్తు తెలియని వాహనం ఢీకొని చిరుత మృతి

హొసపేటె, న్యూస్‌టుడే: రోడ్డు దాటుతున్న చిరుతను గుర్తు తెలియని వాహనం ఢీకొని స్థలంలోనే మృతిచెందిన ఘటన సోమవారం సాయంత్రం హొసపేటె తాలూకా చిలకనహట్టివద్ద 50వ జాతీయ రహదారిలో జరిగింది. చిలకనహట్టి ప్రాంతంలో చిరుత, భల్లూకాలు అధిక సంఖ్యలో ఉన్నాయి. ఆహారాన్వేషణ కోసం రోడ్డు దాటుతుండగా ఈ ఘటన జరిగి ఉంటుందని ప్రమాద స్థలాన్ని పరిశీలించిన అటవీశాఖ అధికారులు తెలిపారు. కళేబరాన్ని శవపరీక్ష నిమిత్తం తరలించారు.

గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతిచెందిన చిరుత

29న ఆర్టీసీ ఉద్యోగుల ఆందోళన

బెంగళూరు (యశ్వంతపుర): చాన్నాళ్లుగా పరిష్కారం సమస్యలపై సర్కారు తక్షణమే దృష్టి సారించాలనే డిమాండుతో ఈనెల 29న ఆర్టీసీ ఉద్యోగులు ఆందోళనకు దిగాలని నిర్ణయించారు. 'చలో బెంగళూరు' పేరిట ప్రదర్శన నిర్వహించి, ధర్నా చేయనున్నారు. పలు డిమాండ్ల విషయంలో ప్రభుత్వం స్పందించక పోవడంతో ప్రత్యక్ష ఆందోళనకు దిగుతున్నట్లు కె.ఎస్.ఆర్టీసీ కార్మిక సంఘాల సంయుక్త క్రియా సమితి నేతలు ప్రకటించారు.

వైద్య శిబిరానికి చక్కని స్పందన

బళ్లారి, న్యూస్‌టుడే: నంజుడేశ్వర జన సేవ కల్యాణ ట్రస్ట్, భారతీయ పాలీ క్లినిక్ సంయుక్తంగా తాలూకా దాసర నాగేనహళ్లి గురు మరుళ సిద్ధాశ్రమంలో సోమవారం ఉచిత ఆరోగ్య కేంద్ర శిబిరాన్ని నిర్వహించారు. శిబిరానికి చుట్టుపక్కల గ్రామాలకు చెందిన 250మందికిపైగా ప్రజలు పాల్గొని రక్తపోటు, మధుమేహం, వివిధ వ్యాధులకు పరీక్షలు చేయించుకుని ఔషధాలు తీసుకున్నారు. డా.సురేశ్ గడేకల్, తదితర వైద్యులు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.

ప్రమాదంలో చోదకుడు దుర్మరణం

చెళ్లకెర(చిత్రదుర్గం),న్యూస్‌టుడే: చెళ్లకెర రహదారిలో ఎదురుగా వస్తున్న లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో వాహన చోదకుడు హేమదల్ దిబ్బారహట్టి గ్రామ నివాసి మహలింగ(50) ప్రమాద స్థలంలోనే మృతి చెందారు. ఈ ఘటన హిరియూరు పట్టణ శివార్లలో జరిగిందని పోలీసులు తెలిపారు. సోమవారం వారు తెలిపిన వివరాల మేరకు. . సొంత పనిపై పట్టణానికి వచ్చిన ఆయన ఉదయం సొంతూరుకు తిరిగి వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకొన్నట్లు చెప్పారు. హిరియూరు పోలీసు ఠాణాలో కేసు నమోదైంది.

అందరి పుణ్యఫలం..అన్న దాసోహం

• కొప్పళ గవిసిద్ధేశ్వర స్వామి జాతరకు భక్తదండు • లక్షల మందికి ఆకలి తీర్చే క్రతువు

చెళ్లకెర(చిత్రదుర్గం),న్యూస్‌టుడే: దక్షిణ భారత కుంభమేళాగా ప్రసిద్ధి చెందిన కొప్పళ గవిసిద్ధేశ్వర స్వామి వార్షిక తిరునాళ్లు ఘనంగా కొనసాగుతున్నాయి. సుమారు పక్షం రోజులపాటు జరిగే ఈ తిరునాళ్లకు రాష్ట్రం నలుమూలల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు తరలివచ్చి పాల్గొంటున్నారు. తిరునాళ్లకు ఎంత మంది భక్తులు వచ్చినా వారు ఆకలి సమస్యలను ఎదుర్కోరాదని స్వచ్ఛందంగా కల్యాణ కర్ణాటక ప్రాంత ప్రజలు భోజనం ఏర్పాట్లు చేశారు.

వస్తు రూపేణ విరాళం

కల్యాణ కర్ణాటక జిల్లాల ప్రజలు పెద్ద ఎత్తున వంటకు అవసరమైన ఆహార పదార్థాలను స్వచ్ఛందంగా సేకరించి గవి సిద్ధేశ్వర స్వామి మఠానికి చేరవేస్తారు. ఇక్కడ ఎవరూ బలవంతం చేయరు. ఆయా గ్రామాల ప్రజలే స్వచ్ఛందంగా ఏటా వంతుల వారీగా టన్నుల కొద్దీ బియ్యం, కందిపప్పు, వేరుసెనగ విత్తనాలు, ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, తీపి పదార్థాలు, వంట నూనె, ఇతర సరకులను సేకరించి మఠానికి అందజేస్తారు.

స్వచ్ఛంద సేవలో తరించి..

వివిధ జిల్లాల నుంచి విచ్చేసిన మహిళలు, పురుషులు, ఉద్యోగులు, విద్యార్థులు వందల సంఖ్యలో స్వచ్ఛందంగా సేవా కర్తలుగా పనిచేస్తారు. వీరు వస్తువులను సేకరించి నిల్వ చేయడం నుంచి వంట వండటం, వడ్డించడం, తదితర పనుల్లో పాల్గొంటారు. వందలాది మంది గ్రామీణ ప్రాంతాల ప్రజలు రోజూ వంతుల వారీగా వంటలను వండటానికి, కూరగాయలు, ఆకు కూరలు వంటలకు తరగడం, వండిన ఆహార పదార్థాలను భక్తులకు వడ్డించడంలో సాయం చేస్తారు. బ్రహ్మ రథోత్సవం రోజున సుమారు 10 లక్షల మంది భక్తులకు ఎలాంటి సమస్యలు లేకుండా ఉదయం నుంచి రాత్రి వరకు ఆహారాన్ని అందించారు.

జొన్న రొట్టెల వితరణ

గవి గవిసిద్ధేశ్వర స్వామి తిరునాళ్లకు వచ్చిన భక్తులందరికి రెండు పూటలా జొన్న రొట్టెలు, కూరలు, అన్నం, సాంబారు, తీపి మిఠాయిలు, ఇతర ఆహార పదార్థాలను అందించడం ఇక్కడి ఆనవాయితీ. ఉత్తర కర్ణాటక ప్రాంతంలో రోజు వారీ ఆహారంలో జొన్న రొట్టెలు తప్పకుండా భుజిస్తారు. లక్షల సంఖ్యలో జొన్న రొట్టెలను వందలాది గ్రామాల్లో మహిళలు రెండు వారాల పాటు తయారుచేసి మఠానికి స్వచ్ఛందంగా అందించారు. బస్తాల కొద్దీ వేరుసెనగ విత్తనాల చట్నీ పొడి, కురసాని పొడి, డబ్బాల కొద్దీ ఆవకాయ, ఊరగాయలు, చింతకాయల పచ్చడిని అందించారు.

20 లక్షల మందికి భోజనాలు:

కొప్పల గవి గవిసిద్ధేశ్వరస్వామి తిరునాళ్లలో ఈ సంవత్సరం సుమారు 20 లక్షల మంది భక్తులకు ఉచితంగా భోజన సదుపాయాన్ని కల్పించారు. ఈ స్థాయిలో రాష్ట్రంలో ఎక్కడా ఉచిత అన్న దాసోహం ఏర్పాట్లు చేయడం లేదంటే అతిశయోక్తి కాదు. కల్యాణ కర్ణాటక ప్రజల జీవనాడిగా కొప్పళ గవిసిద్ధేశ్వర స్వామి తిరునాళ్లను అభివర్ణించారు. ప్రస్తుతం కొనసాగుతున్న స్వామి తిరునాళ్ల ఏర్పాట్లు చూసే వారికి అద్భుతం అనిపించక మానదు. ఆధ్యాత్మిక గురువు గవిసిద్ధేశ్వర మఠం పీఠాధిపతి గవిసిద్ధేశ్వర స్వామి ఇక్కడి ప్రజల ఆరాధ్య దైవం.

భక్తుల ఆకలి తీర్చడానికి దాతలు అందించిన రొట్టెలు

కట్టెల పొయ్యి పై వరుసగా డజన్ల సంఖ్య పాత్రల్లో వంటను వండుతున్న సేవకులు

భక్తులకు భోజనం వడ్డించడానికి స్వచ్ఛందంగా ముందుకొచ్చిన విద్యార్థినులు

ప్రసిద్ధి చెందిన కొప్పల గవిసిద్ధేశ్వర స్వామి రథోత్సవం

(c) eenadu

బళ్ళారి

● బళ్ళారి ● రాయచూరు ● కొప్పళ ● విజయనగర ● చిత్రదుర్గ

పాదయాత్ర నేడు కారటగి రాక

విలేకరులతో మాట్లాడుతున్న సంఘం అధ్యక్షుడు కాశీ విశ్వనాథ్, తదితరులు

కారటగి, న్యూస్‌టుడే: వివిధ సమస్యల పరిష్కారం కోసం కలబురగి జిల్లా చిత్తాపుర తాలూకా కరదాళ నారాయణ గురుపీఠం నుంచి ప్రణవానంద స్వామీజీ నేతృత్వంలో ఈనెల 6న ప్రారంభమైన పాదయాత్ర మంగళవారం కారటగి రానుందని ఆర్య ఈడిగ సముదాయ జిల్లా అధ్యక్షుడు బి.కాశీ విశ్వనాథ తెలిపారు. కారటగిలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈడిగ సముదాయాన్ని ఎస్టీ జాబితాలో చేర్చాలనే డిమాండ్‌తో ఈ పాదయాత్ర జరుగుతోంది. విధాన పరిషత్ మాజీ సభ్యుడు శ్రీనాథ్ నేతృత్వంలో చెన్నళ్లి క్రాస్ వద్ద పాదయాత్రకు స్వాగతం పలుకుతామన్నారు. నాయకులు నాగప్ప యరడోణ, శ్రీహరి, శరణప్ప మైలాపుర తదితరులు పాల్గొన్నారు.

శ్రవణానందకరం..పురందర కీర్తనం

వ్యాసరాజమఠంలో సంగీతాలాపన చేస్తున్న కళాకారిణి పల్లగి

బళ్లారి గ్రామీణ, న్యూస్‌టుడే: పురందర దాసుల ఆరాధనను పురస్కరించుకుని ఆదివారం రాత్రి వ్యాసరాజమఠంలో పురందర కీర్తనం సంగీత కార్యక్రమం సంగీత ప్రియులను శ్రవణానందపరిచింది. సుమారు గంటపాటు దాస కీర్తనలను గాయకి పల్లగి ఆలపించి ఆకట్టుకుంది. అరళికట్టి దంపతులు వాద్య సహకారం అందించారు. కళాకారులను శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో మఠం వ్యవస్థాపకుడు పాండురంగాచార్, గురురాజ సేవాసమితి అధ్యక్షుడు సుబ్బారావు, కార్యదర్శి సత్యనారాయణ, అనంతకృష్ణ, డా.ప్రభంజన్, నాగరాజ్, సుబ్రహ్మణ్య, రాజేంద్ర, కేశవ, భక్తులు పాల్గొన్నారు.

ఎట్టకేలకు చిక్కిన నల్లకోతి

కోతిని బంధించిన అటవీ సిబ్బంది

కంప్లి, న్యూస్‌టుడే: రెండు నెలలుగా విద్యార్థిని వసతి నిలయంలోకి ప్రవేశించి బీభత్సం సృష్టిస్తున్న నల్లకోతి (కొండ ముచ్చు) ఎట్టకేలకు ఆదివారం సాయంత్రం చిక్కింది. కంప్లిలోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ మెట్రిక్ పూర్వ విద్యార్థిని వసతి నిలయంలోకి రెండు నెలలుగా ఓ నల్లకోతి ప్రవేశించి బీభత్సం సృష్టించేది. వసతి నిలయ వంట గది, విద్యార్థినుల గదుల్లోకి వెళ్లి వస్తువులను చిందర వందర చేసేది. నిలయంలోని పాత టీవీని పగలగొట్టింది. ఈ నిలయంలో ఆరో తరగతి నుంచి పదో తరగతి 120 మంది విద్యార్థినులు ఉంటున్నారు. ఆదివారం సెలవు కావడంతో కేవలం 40 మంది మాత్రం ఉన్నారు. సాయంత్రం ఎప్పటిలాగా వసతి నిలయంలోకి వచ్చిన కోతి ఓ గదిలోకి వెళ్లింది. ఇది గమనించిన విద్యార్థినులు బయట నుంచి గది తలుపులు వేసి విషయాన్ని అటవీ సిబ్బందికి తెలిపారు. వలతో వచ్చిన అటవీ సిబ్బంది సాహసంతో కోతిని బంధించడంతో విద్యార్థినులు, వసతి నిలయ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. విజయనగర జిల్లాలోని గరగ అటవీ ప్రాంతంలో కోతిని వదిలామని అటవీ సిబ్బంది తెలిపారు.

ఆమెకు ఆలంబనగా .. ఆపదలో రక్షణగా

21 నుంచి అందుబాటులోకి 'అక్క పడె' వాహనం

అక్క పడె వాహనం సిద్ధం

బళ్లారి, న్యూస్‌టుడే: ప్రమాదం లేదా బాధలో ఉన్న దుర్బల మహిళలు, పిల్లలకు తక్షణమే రక్షణ కల్పించడం. కరుణ, సమాజ సేవ ద్వారా నడిచేది 'అక్క పడె' సమాజంలో ప్రతిస్పందించే భద్రత..విద్యాశక్తిగా పనిచేస్తుంది. హోంశాఖ బీదర్ జిల్లాలో 'అక్క పడె'ను ప్రయోగాత్మకంగా ప్రారంభించడంతో మహిళలపై దౌర్జన్యాలు, వేధింపుల కేసులు తగ్గుముఖం పట్టాయి. ఈనేపథ్యంలో అక్క పడె వాహనం రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 21న ప్రారంభించడానికి సిద్ధమైంది. ఈ వాహనానికి జిల్లా పోలీస్ అధికారి అధ్యక్షులుగా ఉంటారు. ఇతర శాఖాధికారులు సభ్యులుగా వ్యవహరిస్తారు.

మీకు తోడు మేమున్నాం అంటూ మహిళల రక్షణ

మీకు తోడు మేం అంటూ విద్యార్థినికి రక్షణ

మహిళల రక్షణకు చర్యలు

బాలికలు, మహిళలకు మరింత రక్షణ కల్పించాలని మహిళ-శిశు అభివృద్ధి శాఖ సహకారంతో పోలీస్ శాఖ అక్క పడె వాహనాన్ని ప్రారంభిస్తున్నాం. ఈ వాహనంలో నలుగురు మహిళా హోంగార్డులు అందుబాటులో ఉంటారు. బాలికలు, మహిళలపై దౌర్జన్యం, వేధింపులు, హింస జరిగితే తక్షణమే ఘటనా స్థలానికి చేరుకుని బాధితులను రక్షిస్తారు. అవసరమైతే సంబంధిత పోలీస్‌స్టేషన్, సఖీ కేంద్రం సహకారం తీసుకుంటాం.

-డా.డి సుమన్ పెన్నేకర్, ఎస్పీ, బళ్లారి

ప్రధాన లక్ష్యం ఇదే..

నగరంలో కళాశాలలు, పాఠశాలలు, ఉద్యానవనాలు, కార్యాలయాలు, బహిరంగ ప్రదేశాలు, తదితర ప్రాంతాల్లో బాలికలు, మహిళలపై హింస, దౌర్జన్యం, లైంగిక దాడి, అక్రమ రవాణా, బాల్యవివాహాలు, బాల కార్మిక పద్ధతి, బాలల భిక్షాటన, మాదక ద్రవ్యాల దుర్వినియోగానికి గురైన పిల్లలను రక్షించడం వంటి వాటిపై దృష్టి సారిస్తారు. విద్య, హక్కులు, చట్టాలు, భద్రత చర్యలు తదితర వాటిపై కూడా అవగాహన కల్పిస్తారు.

అక్క పడె వాహనంలో..

అక్క పడె వాహనాన్ని జిల్లా పోలీస్ శాఖ ఆధీనంలో ఉన్న జిల్లా మహిళ - శిశు అభివృద్ధి అధికారులు నిర్వహిస్తారు. వాహనంలో నలుగురు హోంగార్డులు, చోదకుడు అందుబాటులో ఉంటారు. ఏదైనా ఘటన జరిగినట్లు సమాచారం అందిన వెంటనే హోంగార్డులు అక్కడికి వెళ్తుండగానే సంబంధిత పోలీసులకు సమాచారం చేరవేస్తారు. పోలీసులు అక్కడికి వెంటనే వచ్చి రక్షణ చర్యలు చేపడతారు. ఈ వాహనం నిత్యం ఉదయం 7 నుంచి రాత్రి 8 గంటల వరకు అందుబాటులో ఉంటుంది.

నగరంలో సంచరిస్తోంది

బళ్లారి నగరంలో ఇప్పటికే 'దుర్గా' అనే వాహనాన్ని జిల్లా పోలీస్‌శాఖ ఆధీనంలో నిర్వహిస్తున్నారు. అక్క పాడే వాహనం నిత్యం నగరంలో సంచరిస్తోంది. పోక్సో చట్టం, బాల్య వివాహాలు, బాలకార్మికులు, మహిళలు హింస, మహిళలు, పిల్లలు అక్రమ రవాణా, మాదక ద్రవ్యాలు రవాణా, దుర్వినియోగం, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పిస్తారు. 1098, 181, 112, 100, 101 మొదలైన హెల్ప్‌లైన్‌పై అవగాహన కల్పిస్తారు. పాఠశాలలు, కళాశాలలు, బాలికలు పనిచేసే మహిళల, హాస్టల్స్‌పై కూడా ప్రత్యేక నిఘా పెడతారు.

అతివలకు ఉపయోగకరం

అక్క పడె వాహనం నగరంలోని సమస్యాత్మక ప్రాంతాలైన పాఠశాల, కళాశాల, ఉద్యానవనాలు తదితర ప్రాంతాల్లో సంచరిస్తుంది. మహిళలు, బాలికల సంరక్షణ కాకుండా బాల్య వివాహాలు, బాల కార్మిక, ట్రాఫిక్ నిబంధనలు, సహాయ వాణి నంబర్లు తదితర వాటిపైనా అవగాహన కల్పిస్తారు. **- రామకృష్ణనాయక్, ఉపనిర్దేశకులు, మహిళ-శిశు అభివృద్ధిశాఖ బళ్లారి**

క్రీడలు మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి

కొప్పళలో ప్రభుత్వ ఉద్యోగుల ఆటలపోటీలు ప్రారంభిస్తున్న లోక్‌సభ సభ్యుడు రాజశేఖర్

గంగావతి,న్యూస్‌టుడే: క్రీడలు ప్రభుత్వ ఉద్యోగుల మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు దోహదపడతాయని లోక్‌సభ సభ్యుడు రాజశేఖర్ హిట్నాళ పేర్కొన్నారు. ఆయన సోమవారం కొప్పళ జిల్లా ప్రభుత్వ ఉద్యోగుల ఆటలపోటీలను ప్రారంభించి మాట్లాడారు. ఉత్సాహంతో ఆడే ఆటలు విధినిర్వహణలో చైతన్యం కలిగిస్తాయన్నారు. అందరూ ఒకచోట చేరడం వల్ల పరస్పర సహకారం, విశ్వాసం సాధ్యమవుతుందన్నారు. ఉద్యోగులు ఉత్సాహంగా పోటీల్లో పాల్గొనాలన్నారు. కార్యక్రమంలో శాసనమండలి సభ్యురాలు హేమలతానాయక్, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు నాగరాజ్ జుమ్మన్నవర్ పాల్గొన్నారు.

మహిళా ఉద్యోగుల పరుగుపందెం

కళాప్రదర్శనకు..ప్రోత్సాహం అందించాలి

దొడ్డగనగౌడ రంగమందిరంలో కాలచక్ర నాటికలోని సన్నివేశం

బళ్లారి గ్రామీణ, న్యూస్‌టుడే: కళలు అంతరించిపోకుండా..కళలప్రదర్శనకు ప్రోత్సాహం అందించాలని కన్నడ సాహిత్య పరిషత్తు అధ్యక్షుడు నిష్టిరుద్రప్ప పేర్కొన్నారు. ఆలాప్ కళాసంఘం, రంగజంగమ సంఘం సంయుక్తాధ్వర్యంలో జోళదరాశి దొడ్డనగౌడ రంగమందిరంలో ఏర్పాటు చేసిన సంక్రాంతి నాటకోత్సవ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. బళ్లారి జిల్లాలో కళల సంప్రదాయం నాటి నుంచి కొనసాగుతుందన్నారు. ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్న కళాకారుల సేవలు అనన్యమని మేయర్ గాదెప్ప పేర్కొన్నారు. అనంతరం కలబురగి రంగాయణ బృందం ప్రదర్శించిన కాలచక్ర నాటిక ప్రేక్షకులను ఆకట్టుకుంది. కార్యక్రమంలో కళాకారులు యల్లనగౌడ, ప్రముఖులు పన్నారాజ్, మంజునాథ్, శశిధర్, సంఘం సభ్యులు రమణప్ప, కృష్ణారెడ్డి పాల్గొన్నారు.

నిర్మాణ కార్మికుల సమస్యలు పట్టవా?

హొసపేటె, న్యూస్‌టుడే: నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించటంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని నిర్మాణ కార్మికుల సంఘం జిల్లాధ్యక్షుడు నగరద యల్లాలింగ దుయ్యబట్టారు. సంఘం ఆధ్వర్యంలో సోమవారం సభ్యులు, కార్మికులు కార్మికశాఖ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఆందోళనకు నేతృత్వం వహించిన యల్లాలింగ మాట్లాడుతూ..నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక విధానాలు రూపొందించాలని చాలా ఏళ్ల నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నా చెవిన వేసుకోవడంలేదని ధ్వజమెత్తారు. వారికి ఉద్యోగ భద్రత లేకపోవడంతో నేడు వందలాది కుటుంబాలు వీధినపడ్డాయని ఆవేదన వెలిబుచ్చారు. నిర్మాణానికి కావాల్సిన పరికరాల ధర అమాంతం పెరగడంతో పనులు పూర్తిగా ఆగిపోయాయి. దీంతో వాటినే నమ్ముకున్న కార్మికులు పస్తులుండాల్సిన పరిస్థితి దాపురించిందని విచారం వ్యక్తం చేశారు. కార్మికులకు కూడా నెల వారి పింఛను ఇస్తే ఎంతో ఊరట కలుగుతుందన్నారు. కార్మికశాఖ అధికారికి వినతిపత్రం సమర్పించారు.

కార్మికశాఖ అధికారికి వినతిపత్రం సమర్పిస్తున్న సంఘం సభ్యులు, నిర్మాణ కార్మికులు

ఎన్టీఆర్‌కు ఘన నివాళి

రాఘవ కల్యాణకాలనీలో ఎన్టీఆర్ జయంతిని ఆచరిస్తున్న విశ్రాంత ప్రధానాచార్యుడు వెంకటేశులు, భాస్కర్‌నాయుడు తదితరులు

బళ్లారి గ్రామీణ: ప్రఖ్యాత చలనచిత్రనటులు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వర్ధంతి కార్యక్రమాన్ని ఆదివారం రాత్రి రాఘవ కల్యాణ కాలనీలో ఘనంగా ఆచరించారు. ఈ సందర్భంగా విశ్రాంత ప్రధానాచార్యులు, జి.ఎస్.ఆర్ కళాట్రస్ట్ గౌరవ అధ్యక్షుడు జి.ఆర్.వెంకటేశులు మాట్లాడుతూ ఎన్టీఆర్ రాజకీయ, సినీరంగంలో వెలుగుదివ్వెగా ఎదిగిన మహనీయుడన్నారు. తెలుగు భాష ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిన గొప్పనటుడన్నారు. ముఖ్యమంత్రిగా పేదలకు సంక్షేమ పథకాలు అందించి పేదలపెన్నిధిగా నిలిచిపోయారన్నారు. ఆయన అందించిన సేవలను కొనియాడారు. వలీమాస్టార్, కాళిదాసు తదితరులు రామారావు చిత్రాల్లోని పాటలను ఆలపించి ప్రేక్షకులను రంజింపజేశారు. తొలుత ఎన్టీఆర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. అభిమానులు రాజసింహ, భీమనేని సోదరులు, రాజశేఖర్, శ్రీనివాసరెడ్డి, శేఖర్, రఘురామ్ పాల్గొన్నారు.

నిరంతర సాధనతోనే ఉత్తమ ఫలితాలు

విద్యార్థులకు పరీక్షలు ఎదుర్కొనే విధానాన్ని వివరిస్తున్న డా.మధుసూదన కారిగనూరు

సిరుగుప్ప, న్యూస్‌టుడే: విద్యార్థులు నిరంతర సాధనతో పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని సృజన ఫౌండేషన్ అధ్యక్షుడు డా.మధుసూదన కారిగనూరు పేర్కొన్నారు. పట్టణంలోని ఎస్ఈఎస్ బాలికల ఉన్నత పాఠశాలలో ఆదివారం పదో తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షలకు సిద్ధతా శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన విద్యార్థినులను ఉద్దేశించి మాట్లాడుతూ పరీక్షలంటే భయపడవద్దు, కేవలం ప్రశ్నలు, జవాబులకే పరిమితం కాకుండా పాఠ్య పుస్తకాలను పూర్తిగా చదవడం, విషయాలను అర్థం చేసుకుని దృఢ సంకల్పంతో సాధన చేయాలన్నారు. విశ్రాంత ఉపాధ్యాయుడు, హాస్య కళాకారుడు జె.నరసింహమూర్తి తన చతురతతో విద్యార్థులు ఒత్తిడిని అధిగమించడం ఎలానో వివరించారు. ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు.

గణేశ్ క్యాంపులో పండగ కళ


శ్రీ లక్కమ్మదేవి ఆలయం

ఆలయ ప్రాంగణంలో సామూహికంగా కోటి కుంకుమార్చనలు చేస్తున్న మహిళలు

సింధనూరు, న్యూస్‌టుడే: సర్వకార్యసిద్ధి భారతభాగ్య సమృద్ధి పేరిట సింధనూరు తాలూకా శివారు గ్రామం గణేశ్ క్యాంపులో శతచండీ మహారుద్ర సహిత కోటి కుంకుమార్చన యాగం తలపెట్టారు. లోక కల్యాణం కోసం ఈ పుణ్యకార్యం తలపెట్టినట్లు క్యాంపు ప్రజలు వెల్లడించారు. గణేశ్ క్యాంపులోని శ్రీ లక్కమ్మదేవి ఆలయంలో ఈ మహా కార్యానికి సోమవారం తెరలేచింది. 19వ తేదీ నుంచి 29 వరకూ ఈ మహోత్సవం జరుగుతుంది. వేడుక జరిగే ప్రతిరోజూ ఉదయం కోటి కుంకుమార్చనలు, సాయంత్రం వేళలో రుద్రహోమం, చండీహోమం, నవగ్రహ హోమాలు జరుగుతాయన్నారు. 11 రోజులపాటు జరిగే ఈ వేడుకతో గణేశ్ క్యాంపు కళకళలాడుతోంది.

గ్రామ పంచాయతీల హక్కుల్ని కాలరాస్తే సహించం

రామత్నాళ గ్రామంలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ వసంతకుమార్

సింధనూరు, న్యూస్‌టుడే: ఇప్పటికే పేదల పొట్టకొట్టి శ్రీమంతులకు కొమ్ము కాచే ప్రభుత్వంగా పేరొందిన కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మహాత్మాగాంధీ మనరేగా పథకంపైనా తన గుత్తాధిపత్యాన్ని ప్రదర్శిస్తూ పేద ప్రజలకు ద్రోహం చేస్తోందని కేపీసీసీ నాయకుడు, ఎమ్మెల్సీ వసంతకుమార్ ధ్వజమెత్తారు. సజావుగా సాగుతున్న ఉపాధి హామీ పథకాన్ని మార్చేసి వీబీ జీ రామ్ జీ పేరిట కొనసాగించనున్న కేంద్ర ప్రభుత్వ చర్యను ఖండిస్తూ సింధనూరు తాలూకావ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో పాదయాత్రగా పర్యటిస్తున్నారు. తొలిరోజు రామత్నాళ, రాగలపర్వి, గోన్వార, యాపలపర్వి గ్రామాల్లో పర్యటించారు. ఎమ్మెల్యే బాదర్లికి బాసటగా ప్రదేశ్ కాంగ్రెస్ నాయకుడు, ఎమ్మెల్సీ వసంతకుమార్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు బసవరాజ్ పాటిల్ ఇటగి తదితరులు కూడా పాల్గొన్నారు. ఉపాధి హామీని ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా రూపాంతరం చేసిందో ప్రజలంతా తెలుసుకోవాలని అన్నారు. జాబ్ కార్డులను వందల సంఖ్యలో తగ్గించేసింది, కూలీల పని దినాల్ని కుదించేసింది, మొత్తానికి మహాత్ముని పేరిట ఉన్న పథకం పేరునే తుడముట్టించి వీబీ జీ రామ్ జీ అంటూ కొత్తపేరు పెట్టింది..అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే బాదర్లి హంపనగౌడ, తాలూకా కాంగ్రెస్ నాయకులు లింగప్ప, లింగరాజ్ హంచినాళ్ తదితరులు పాల్గొన్నారు.

డిజిటల్ సేవలు గ్రామీణులకు మేలు

సిరుగుప్ప, న్యూస్‌టుడే: బ్యాంకుల సౌకర్యం లేని గ్రామాల్లో, బ్యాంకు ఖాతా లేనివారికి డిజిటల్ పే సేవలు ఉపయోగపడతాయని ధర్మస్థల గ్రామీణ అభివృద్ధి సంస్థ తాలూకా యోజన అధికారి సుధీర్ హంగరూరు పేర్కొన్నారు. సోమవారం సంస్థ కార్యాలయంలో గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉపయోగ పడే (డిజిపే), సీఎస్‌సీ (కామన్ సర్వీస్ సెంటర్) ద్వారా నగదు తీసుకోవడం, జమచేయడం సేవలను ప్రారంభించి ఆయన మాట్లాడారు. ఆధార్ నెంబర్, వేలిముద్రలు ఉపయోగించుకుని నగదు తీసుకోవడం, జమ చేయడానికి మైక్రో ఏటీఎం పరికరాలను అందిస్తున్నామన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలు, కృషి కూలీలు, కార్మికులు, రైతులు తామున్న చోట నుంచే ఈ సేవలను పొందవచ్చని పేర్కొన్నారు. సంస్థ సేవా ప్రతినిధులు లక్ష్మి, నాగవేణి, చంద్రకళా, ఆనందమ్మ, వెంకటేశ్ పాల్గొన్నారు.

దాస సాహిత్యంతో విద్యార్థుల్లో జ్ఞాన వికాసం

విద్యార్థులకు ప్రమాణ పత్రాలను అందిస్తున్న అతిథులు

సిరుగుప్ప, న్యూస్‌టుడే: పురందర దాస సాహిత్యం సాధన చేస్తే విద్యార్థుల్లో జ్ఞాపక శక్తి పెరుగుతుందని పండిత రఘునాథాచార్ పేర్కొన్నారు. పట్టణంలోని పురందరదాసుల ఆరాధనను పురస్కరించుకుని విద్యార్థులకు ఏర్పాటు చేసిన దాస సాహిత్యం పోటీ పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఆదివారం ప్రమాణపత్రాలు, దాససాహిత్య పుస్తకాలను అతిథులతో కలిసి పంపిణీ చేశారు. బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు సంజయ్ ఆచారి, సభ్యులు వెంకటేశ్ ఆచారి, ప్రాణేశ్, పవన్ కుమార దేశాయి, ప్రహ్లాదరావు, రాజేంద్రనాయక్ పాల్గొన్నారు.

అంతర్‌వర్సిటీ క్రీడల్లో సత్తాచాటిన మాన్వి


గెలుపొందిన విద్యార్థుల జట్టు

మాన్వి: రాజీవ్‌గాంధీ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం బెంగళూరు, మంగళూరు విశ్వవిద్యాలయం, ఆళ్వాస్ శిక్షణ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఇటీవల 2025-26 జాతీయస్థాయి అంతర్‌వర్సిటీల 85వ అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్ క్రీడల్ని మూడబిదరెలో నిర్వహించారు. ఈ క్రీడల్లో దేశంలోని 306 విశ్వవిద్యాలయాలకు చెందిన 3వేలకు పైగా క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ క్రమంలో మాన్వి భాషుమియా సాహుకార్ ప్రభుత్వ ఫస్ట్‌గ్రేడ్ పదవీ కళాశాల విద్యార్థులు శరణదీప్, కె.పి.మార్క్ అంథోని, నవీన్‌కుమార్, గౌతమ్ 400మీటర్ల రిలేలో ఉత్తమ ప్రతిభ కనబర్చి రజత పతకాన్ని సాధించారు. జిల్లాకు, విశ్వవిద్యాలయానికి పేరు తెచ్చిన విద్యార్థుల్ని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జె.ఎల్.ఈరణ్ణ అభినందించారు.

తుంగభద్ర జలాశయం నీటిమట్టం

పూర్తిస్థాయి నీటిమట్టం 1633 అడుగులు

19-01-2026 (ఉ॥ 8 గంటలకు)	ప్రస్తుతం	గత సంవత్సరం
నీటిమట్టం (అడుగుల్లో)	1604.28	1621.32
ఇన్‌ఫ్లో (క్యూసెక్కుల్లో)	000	000
అవుట్‌ఫ్లో (క్యూసెక్కుల్లో)	512	11,686
నీటి నిల్వ (టి.ఎం.సి)	27.580	65.110

గరిష్ఠసామర్థ్యం (133 టీఎంసీలు) వాస్తవసామర్థ్యం 105.788 టీఎంసీలు

వేమన పద్యాలు.. దారి దీపాలు

బళ్లారి : వేమన చిత్రపటం ఊరేగింపును ప్రారంభిస్తున్న ప్రతాప్‌రెడ్డి, డా.మహిపాల్, మల్రిస్వామి రెడ్డి తదితరులు

బళ్లారి : చిత్రపటం ఊరేగింపులో అధికారులు, ప్రతినిధులు

బళ్లారి : వేమన చిత్రపటానికి నివాళి అర్పిస్తున్న మేయర్ పూజారి గాదెప్ప, చిదానందప్ప తదితరులు

బళ్లారి, న్యూస్‌టుడే: మహానుభావుల ఆదర్శ జీవితాన్ని, వారి సూత్రాలను నేటి యువతకు తెలియజేయడం, సమాజంలో సమానత్వం, సామరస్యాన్ని సృష్టించడానికి రాష్ట్ర ప్రభుత్వ జయంతి కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు నగర పాలికె మేయర్ పూజారి గాదెప్ప పేర్కొన్నారు. స్థానిక డా.జోళదరాశి దొడ్డనగౌడ రంగమందిరంలో ఏర్పాటు చేసిన మహాయోగి వేమన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. జిల్లా ఉపాధి హామీ పథకం అమలు అథారిటీ ఛైర్మన్ చిదానందప్ప మాట్లాడుతూ కన్నడంలో సర్వజ్ఞ, తమిళంలో తిరువళ్లువర్, తెలుగులో మహాయోగి వేమన గొప్ప కవులని తెలిపారు. తన జీవితకాలంలో కుల తత్వం, మూఢనమ్మకాలపై తన కవితల ద్వారా సమాజంలో మార్పులు తీసుకుని వచ్చారన్నారు. విజయనగర జిల్లా హొసపేటె తాలూకా మలపనగుడి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు శేఖర్ గిరెడ్డి వేమనపై ప్రత్యేక ఉపన్యాసం చేశారు. కార్యక్రమానికి ముందు నిహారికా చేసిన భరత నాట్యం విశేషంగా నిలిచింది. హిమబిందు గాంధారి కళను ప్రదర్శించారు. దొడ్డబసప్ప గవాయి బృందం భక్తి సంగీతం వేమన పద్యాలను గానం చేశారు. అంతకుముందు వేమన చిత్రపటాన్ని ఊరేగించారు. సంఘం అధ్యక్షుడు నారా ప్రతాప్‌రెడ్డి, డీసీ కార్యాలయం తహసీల్దార్ శాషావలి, డా.ఎన్.బసరెడ్డి, కన్నడ సాంస్కృతిక శాఖాధికారి నాగరాజు, డామహిపాల్, మల్రిస్వామి రెడ్డి పాల్గొన్నారు.

గంగావతి: కొప్పళ పరిపాలనా భవనంలో యోగి వేమన జయంతిని ఘనంగా ఆచరించారు. అధికారులు, రెడ్డి సామాజికవర్గం ప్రతినిధులు ఆయన చిత్రపటానికి పూజచేసి నివాళులర్పించారు. శాసనమండలి సభ్యురాలు హేమలతానాయక్ మాట్లాడారు. జడ్పీ మాజీ అధ్యక్షుడు ఎస్‌బీ నాగరళ్లి, జగదీశప్ప సింగనాళ, హిరేగౌడర్ పాల్గొన్నారు.

కంప్లి: కంప్లి తహసీల్దార్ కార్యాలయంలో, హేమవేమ కంప్లి ఫిర్కా రెడ్డి జన సంఘం కార్యాలయంలో సోమవారం వేమన జయంతిని నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి పూజలు జరిపారు. రెడ్డి జన సంఘం అధ్యక్షుడు ఇటిగి బసలింగప్ప, పురసభ మాజీ సభ్యుడు టి.వి.సుదర్శన రెడ్డి మాట్లాడారు. తహసీల్దార్ మంజు నాయక్, రెడ్డి సముదాయ నాయకులు డాక్టర్ శ్రీనివాస రెడ్డి, పి.వెంకట రెడ్డి, భాస్కర రెడ్డి, కేశవ రెడ్డి, ప్రభాకర రెడ్డి, రాజశేఖర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కారటగిలో: కారటగి పుర సభ, తాలూకా పంచాయతీ, తహసీల్దార్ కార్యాలయాల్లో యోగి వేమన జయంతిని ఆచరించారు. పుర సభ కార్యాలయంలో అధ్యక్షుడు మంజునాథ మేగూరు వేమన జీవితం గురించి క్లుప్తంగా వివరించారు. ముఖ్యాధికారి డాక్టర్ సాబణ్ణ, రెడ్డి సముదాయ తాలూకా అధ్యక్షుడు నందిహళ్లి రుద్రగౌడ, గ్రేడ్ -2 తహసీల్దార్ షణ్ముఖప్ప, అమరేశ్ మైలాపుర పాల్గొన్నారు.

సింధనూరులో యోగి వేమనకు నివాళులు అర్పిస్తున్న నాయకులు, అధికారులు

సిరివారలో వేమన చిత్రపటానికి నివాళి అర్పించిన సభ్యులు, అధికారులు

సింధనూరు: యోగి వేమన సందేశాలు ఎల్లవేళలా అందరికీ దారి దీపాలు, మార్గదర్శకాలని సింధనూరు శాసనసభ్యుడు బాదర్లి హంపనగౌడ పేర్కొన్నారు. తాలూకా పాలనా యంత్రాంగం స్థానిక తహసీల్దారు కార్యాలయంలో వేమన జయంతిని నిర్వహించింది. వేమన చిత్రపటానికి నివాళి అర్పించి ఎమ్మెల్యే మాట్లాడారు. ఆర్‌డీసీసీ సభ్యుడు సోమనగౌడ, జేడీఎస్ నాయకుడు బసవరాజ్ నాడగౌడ, సత్తెనగౌడ, సర్వోత్తమరెడ్డి, మల్లనగౌడ మావినమడుగు పాల్గొన్నారు.

మాన్వి: మహాయోగి వేమన తన పద్యాల ద్వారా ప్రజలకు త్యాగం, వైరాగ్యం, భోగతత్వాలని అర్థమయ్యే రీతిలో చాటారని తహసీల్దార్ భీమరాయ రామసంద్ర పేర్కొన్నారు. తాలూకా అధికార యంత్రాంగాల ఆధ్వర్యంలో మాన్వి, సిరివార తాలూకా కేంద్రాల్లో వేమన జయంత్యుత్సవాన్ని ఘనంగా ఆచరించారు.

కొప్పళలో యోగి వేమనకు పూలమాల వేస్తున్న అధికారులు

కంప్లి: జయంతిలో పాల్గొన్న తహసీల్దార్ రెడ్డి సముదాయ నాయకులు

కారటగిలో జయంతిలో పాల్గొన్న అధికారులు రెడ్డి సముదాయ నాయకులు

(c) eenadu

లాల్‌బాగ్ వేడుక చూసొద్దామా!

పూల ప్రాణులు.. చక్కని రూపాలు

బెంగళూరు (జయనగర), న్యూస్‌టుడే : గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని లాల్‌బాగ్ ఉద్యానవనంలో ఏర్పాటు చేసిన ఫల, పుష్ప ప్రదర్శనకు ఈసారి ఆశించిన స్థాయిలో స్పందన కనిపించలేదు. ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం రాత్రి వరకు మాత్రమే గ్లాస్‌హౌస్, బెట్ట వద్ద కొంత సమయం రద్దీ కనిపించింది. వరుస సెలవులకు పలువురు తమ సొంత ఇళ్లకు వెళ్లడంతో ఆశించిన స్థాయిలో సందర్శకులు రాలేదని ఉద్యానవనశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇకబెనా, పుష్ప భారతి, మరగుజ్జు వృక్షాలు, డచ్, థాయ్ విధానాల్లో పూల అలంకరణలను డాక్టర్ ఎంహెచ్ మరిగౌడ ఆడిటోరియం శనివారమే ప్రదర్శనలు ప్రారంభమైనా నామమాత్రంగా సందర్శకులు వచ్చి వెళుతున్నారు. వచ్చే సోమవారంతో ప్రదర్శనకు తెరపడనుంది. శనివారం నుంచి సోమవారం వరకు వరుస సెలవులు ఉండడడంతో ఎక్కువ మంది సందర్శకులు వస్తారని అధికారులు అంచనా వేశారు. లాల్‌బాగ్ వరకు వచ్చేందుకు మెట్రో, బీఎంటీసీ సేవలు ఉండడం, ఇతర ప్రాంతాలకు వెళ్లిన నగరవాసి వెనక్కు తిరిగి రావడం, మైసూరు, శివమొగ్గ, హాసన, బెంగళూరు గ్రామీణం, రామనగర, మండ్య జిల్లాల ప్రభుత్వ పాఠశాలల నుంచి విద్యార్థులను ప్రదర్శనకు పంపించేందుకు విద్యాశాఖ అధికారులు కూడా చర్యలు చేపట్టారు. ఆదివారం 68,496 మంది సందర్శకులు ఫలపుష్ప ప్రదర్శనకు రాగా, టికెట్ల రూపంలో రూ. 31.40 లక్షలు వచ్చాయని ఉద్యానవనశాఖ అధికారులు తెలిపారు.

తేజస్వి బొమ్మను కుమార్తెకు చూపిస్తున్న తల్లి

లాల్‌బాగ్ గాజుమందిరం లోపల ఫల, పుష్ప ప్రదర్శన

మరో మెట్రో రైలు సిద్ధం

బెంగళూరు (బాణసవాడి), న్యూస్‌టుడే : నమ్మ మెట్రో సేవలు కొత్తపుంతలు తొక్కుతున్నాయి. ఆర్వీ రోడ్డు-బొమ్మసంద్ర మధ్య 19.7 కిలో మీటర్ల పొడవునా పసుపుపచ్చ మార్గంలో పరుగులు తీయడానికి మరో పైలెట్ రహిత మెట్రో రైలు సమకూరింది. యంత్రంతోపాటు ఎనిమిది బోగీలు సోమవారం నగరంలోని హెబ్బగోడి డిపోకు చేరుకున్నాయి. కోల్‌కతా సమీప టాటానగర నుంచి ఈ రైలును సమకూర్చుకున్నారు. ఇప్పటి వరకు ఏడు రైళ్లను దిగుమతి చేసుకోగా.. ఇది ఎనిమిదో యంత్రం. దీని సంచారం మార్చి నుంచి ప్రారంభిస్తారు. కొత్త రైలు అందుబాటులోకి వస్తే పై రెండు ప్రాంతాల మధ్య ప్రయాణ సమయం పది నిమిషాల నుంచి ఎనిమిది నిమిషాలకు తగ్గిపోతుందని బీఎంఆర్‌సీఎల్ అధికారులు వెల్లడించారు. నెలపాటు పట్టాలపై ఎనిమిదో రైలు ప్రయోగాత్మకంగా సంచరిస్తుంది.

హెబ్బగోడి డిపోకు చేరుకున్న మెట్రో యంత్రం, బోగీలు

29న ఆర్టీసీ ఉద్యోగుల ఆందోళన

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే : చాన్నాళ్లుగా పరిష్కారం సమస్యలపై సర్కారు తక్షణమే దృష్టిసారించాలనే డిమాండుతో ఈనెల 29న ఆర్టీసీ ఉద్యోగులు ఆందోళనకు దిగాలని నిర్ణయించారు. 'చలో బెంగళూరు' పేరిట ప్రదర్శన నిర్వహించి, ధర్నా చేయనున్నారు. పలు డిమాండ్ల విషయంలో ప్రభుత్వం స్పందించక పోవడంతో ప్రత్యక్ష ఆందోళనకు దిగుతున్నట్లు కె.ఎస్.ఆర్టీసీ కార్మిక సంఘాల సంయుక్త క్రియా సమితి నేతలు ప్రకటించారు. ఇప్పటికీ 38 నెలల వేతన బకాయిలు చెల్లించలేదని, 2024 జనవరి 1న వేతనాల పెంచినట్లు ప్రకటించినా నేటికీ వర్తింప చేయలేదని సమితి నేత అనంతసుబ్బారావు ధ్వజమెత్తారు. గత్యంతరం లేకే పోరాటానికి సిద్ధమవుతున్నామని స్పష్టం చేశారు. దీనికి సర్కారే బాధ్యత వహించాలని హెచ్చరించారు.

అటవీ అధికారి అనుమానాస్పద మృతి

మైసూరు, న్యూస్‌టుడే : టి.నరసీపుర వలయ ఆర్‌ఎఫ్‌ఓ కాంతరాజ్ చౌహాన్ (34) మృతదేహం మైసూరు బస్టాండ్ సమీపంలోని ఒక హోటల్ వద్ద కనిపించింది. పదిహేను రోజుల కిందటే ఆయన నరసీపురకు బదిలీ అయ్యారు. కొప్పళ జిల్లా గంగావతికి చెందిన స్నేహితుడు మల్లనగౌడ పాటిల్‌తో కలిసి ఆదివారం సాయంత్రం గది బుక్ చేశారు. హోటల్ సమీపంలోని ఒక నగల షోరూమ్ వెనుక నిర్జన ప్రదేశంలో పడి ఉన్న ఆయన మృతదేహాన్ని సోమవారం గుర్తించారు. స్థానికుల ఫిర్యాదుతో లష్కర్ ఠాణా పోలీసులు మృతదేహాన్ని స్వాధీనపరుచుకున్నారు. మరణోత్తర పరీక్షల నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.

వాహనాల చిక్కుల్లో ముఖ్యమంత్రికి చుక్కలు

మైసూరు, న్యూస్‌టుడే : సుత్తూరు జాతర మహోత్సవాల్లో పాల్గొని తిరిగి వస్తున్న సమయంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రయాణిస్తున్న కారు, కాన్వాయి ఆదివారం రాత్రి వాహనరద్దీలో చిక్కుకుపోయాయి. పోలీసు సిబ్బందితో కలిసి మైసూరు జిల్లా ఎస్పీ మల్లికార్జున బాలదండి స్వయంగా రంగంలోకి దిగి రద్దీని నియంత్రించేందుకు అరగంటకు పైగా శ్రమించారు. సుత్తూరు మఠం నుంచి మైసూరు మార్గంలో మూడు కి.మీ. పొడవునా వాహనాలు నిలిచిపోయాయి. ఒక వరుసను దాటి మరో వరుసలోకి వచ్చిన బైకు, బస్సును నడుపుతున్న చోదకులపై మల్లికార్జున బాలదండి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కొంత సమయం అనంతరం ముఖ్యమంత్రి కాన్వాయిని ముందుకు పంపించడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

అనుమానాస్పద రీతిలో విద్యార్థి మృతి

హుబ్బళ్లి, న్యూస్‌టుడే : హుబ్బళ్లి భైరికొప్ప నాసా కళాశాల హాస్టల్‌లో అయాన్ సుంకద (18) అనే విద్యార్థి మృతదేహం లభించింది. కొప్పళ జిల్లా కమలూరుకు చెందిన అయాన్ సైన్సు విభాగంలో పీయూసీ విద్యార్థి. మూడో అంతస్తులో అనుమానస్పదంగా పడి ఉన్న అయాన్ మృతదేహాన్ని కిమ్స్‌కు తరలించారు. మరణోత్తర పరీక్ష నివేదిక వచ్చిన అనంతరం మరణానికి కారణాన్ని గుర్తిస్తామని పోలీసులు తెలిపారు.

చుక్కల జింకల విషాదాంతం

దావణగెరె, న్యూస్‌టుడే : ఆనెగోడు గ్రామం సమీపంలోని ఇందిరా ప్రియదర్శిని మినీ జంతు ప్రదర్శనశాలలో నాలుగు చుక్కల జింకలు హఠాత్తుగా మరణించాయి. ఇటీవల బెళగావి ప్రదర్శనశాలలో పాతికకు పైగా కృష్ణమృగాలు మరణించినట్లు ఇవీ హెమరాజిక్ సెప్టిసీమియా అనే అంటువ్యాధి బారినపడి ఉంటాయని అనుమానిస్తున్నారు. జూలో 170 చుక్కల జింకలు ఉన్నాయి. వీటిలో 94 ఆడ, 58 మగ జింకలు కాగా, 18 జింకపిల్లలు ఉన్నాయి. మిగిలినవి అంటువ్యాధి బారిన పడకుండా పశువైద్యులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టామని అటవీశాఖ ఉప సంరక్షణ అధికారి హర్షవర్ధన్ తెలిపారు.

తల్వార్లతో వీరంగం

మైసూరు, న్యూస్‌టుడే : రాజీవ్‌నగర అబుజర్ మసీదు సమీపంలోని మైదానంలో క్రికెట్ ఆడుతున్న సమయంలో జరిగిన వివాదం ఘర్షణకు దారితీసింది. ఉదయగిరి నివాసి షకీబుల్ రెహమాన్ అలియాస్ టిప్పు, ఇమ్రాన్, ఆసిఫ్, అజాం, అజీజ్ అనే వ్యక్తులు ఒకరిపై మరొకరు తల్వార్లతో దాడి చేసుకున్నారనే విషయం కొందరు సెల్‌ఫోన్లలో వైరల్ చేశారు. గాయపడిన వారిని స్థానికుల సాయంతో ఆసుపత్రిలో చేర్పించారు. ఘటనకు సంబంధించిన వైరల్‌గా మారిన వీడియో ఆధారంగా ఉదయగిరి ఠాణా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

తుపాకీతో హల్‌చల్

● బెంగళూరు దక్షిణ జిల్లా తాళకెరె హ్యాండ్ పోస్టు సమీపంలో కారులో వెళుతున్న ఒక వ్యక్తి తుపాకీ ప్రదర్శించిన వీడియో వెలుగులోకి వచ్చింది. ఆ కారు వెనుక వస్తున్న వ్యక్తి చరవాణితో రికార్డు చేసి సామాజిక మాధ్యమంలో పెట్టారు. కేసును స్వయంప్రేరితంగా నమోదు చేసుకున్న కుదూరు ఠాణా పోలీసులు, కారు నంబరు ఆధారంగా ఒక వ్యక్తిని సోమవారం సాయంత్రం అదుపులోనికి తీసుకున్నారు. అతని వద్ద ఉన్న తుపాకీ నిజమైనదా, నకిలీదా గుర్తించవలసి ఉందని పోలీసులు తెలిపారు.

దర్శన్ కేసులో కీలక వాదనలు

బెంగళూరు (గాంధీనగర), న్యూస్‌టుడే : చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి అనే యువకుడి హత్య కేసులో అతని తల్లి రత్నప్రభను ప్రతికూల సాక్షిగా పరిగణించాలని ప్రభుత్వ న్యాయవాది ప్రసన్నకుమార్ వేసుకున్న వినతిని న్యాయమూర్తి తోసిపుచ్చారు. రత్నప్రభ ఇచ్చిన వాంగ్మూలంలో పలు గందరగోళపు అంశాలు ఉన్నాయని ప్రధాన నిందితుడు దర్శన్ తరపు న్యాయవాది చేసిన వాదనలను 57వ సెషన్స్ న్యాయస్థానంలో పరిగణనలోకి తీసుకున్నారు. దీంతో ప్రభుత్వ, పోలీసుల తరపు న్యాయవాదికి ఎదురుదెబ్బ తగిలింది.

ఇన్‌ఛార్జిల పాలనలో గ్రామ పంచాయతీలు

బెంగళూరు (కృష్ణరాజపురం), న్యూస్‌టుడే : సర్పంచుల అవధి ముగిసిన గ్రామ పంచాయతీలకు పాలనాధికారులను నియమిస్తున్నామని ప్రభుత్వం ప్రకటించింది. పలు గ్రామ పంచాయతీలకు 2026-31 అవధికి ఎన్నికలను నిర్వహించవలసి ఉంది. గత డిసెంబరు నెలాఖరుకే పంచాయతీల సర్పంచుల పాలనాకాలం అవధి ముగిసి పోయింది. ఎన్నికలు నిర్వహించేంత వరకు ఆయా పంచాయతీలు పాలనాధికారులు పరిధికి వస్తాయని ప్రభుత్వం ప్రకటించింది.

అందరి పుణ్యఫలం.. అన్న దాసోహం

● కొప్పళ గవిసిద్ధేశ్వర స్వామి జాతరకు భక్తదండు ● లక్షల మందికి ఆకలి తీర్చారు

చెళ్లకెర(చిత్రదుర్గం),న్యూస్‌టుడే: దక్షిణ భారత కుంభమేళాగా ప్రసిద్ధి చెందిన కొప్పళ గవిసిద్ధేశ్వర స్వామి వార్షిక తిరునాళ్లు ఘనంగా కొనసాగుతున్నాయి. సుమారు పక్షం రోజుల పాటు జరిగే ఈ తిరునాళ్లకు రాష్ట్రం నలుమూలల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు తరలివచ్చి పాల్గొంటున్నారు. ఎంత మంది భక్తులు తిరునాళ్లకు వచ్చినా వారు ఆకలి సమస్యలను ఎదుర్కోరాదని స్వచ్ఛందంగా కల్యాణ కర్ణాటక ప్రాంత ప్రజలు భోజనం ఏర్పాట్లు చేశారు.

వస్తు రూపేణ విరాళం:

కల్యాణ కర్ణాటక జిల్లాల ప్రజలు పెద్ద ఎత్తున వంటకు అవసరమైన ఆహార పదార్థాలను స్వచ్ఛందంగా సేకరించి గవి సిద్ధేశ్వర స్వామి మఠానికి చేరవేస్తారు. ఇక్కడ ఎవరూ బలవంతం చేయరు. ఆయా గ్రామాల ప్రజలే స్వచ్ఛందంగా ఏటా వంతుల వారీగా టన్నుల కొద్దీ బియ్యం, కంది పప్పు, వేరుసెనగ విత్తనాలు, ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, తీపి పదార్థాలు, వంట నూనె, ఇతర సరకులను సేకరించి మఠానికి అందజేస్తారు.

కట్టెల పొయ్యి పై వరుసగా డజన్ల సంఖ్య పాత్రల్లో వంటను వండుతున్న దృశ్యం

స్వచ్ఛంద సేవ:

వివిధ జిల్లాల నుంచి విచ్చేసిన మహిళలు, పురుషులు, ఉద్యోగులు, విద్యార్థులు వందల సంఖ్యలో స్వచ్ఛందంగా సేవా కర్తలుగా పని చేస్తారు. వీరు వస్తువులను సేకరించి నిల్వ చేయడం వద్ద నుంచి వంట వండటం, వడ్డించడం, తదితర పనుల్లో పాల్గొంటారు. వందలాది మంది గ్రామీణ ప్రాంతాల ప్రజలు రోజూ వంతుల వారీగా వంటలను వండటానికి, కూరగాయలు, ఆకు కూరలు వంటలకు తరగడం, వండిన ఆహార పదార్థాలను భక్తులకు వడ్డించడంలో సాయం చేస్తారు. బ్రహ్మ రథోత్సవం రోజున సుమారు 10 లక్షల మంది భక్తులకు ఎలాంటి సమస్యలు లేకుండా ఉదయం నుంచి రాత్రి వరకు ఆహారాన్ని అందించారు.

ప్రసిద్ధి చెందిన కొప్పల గవిసిద్ధేశ్వర స్వామి రథోత్సవం

జొన్న రొట్టెల భోజనం:

గవి గవిసిద్ధేశ్వర స్వామి తిరునాళ్లకు వచ్చిన భక్తులందరికి రెండు పూటలా జొన్న రొట్టెలు, కూరలు, అన్నం, సాంబారు, తీపి మిఠాయిలు, ఇతర ఆహార పదార్థాలను అందించడం ఇక్కడి ఆనవాయితీ. ఉత్తర కర్ణాటక ప్రాంతంలో రోజు వారీ ఆహారంలో జొన్న రొట్టెలు తప్పకుండా భుజిస్తారు. లక్షల సంఖ్యలో జొన్న రొట్టెలను వందలాది గ్రామాల్లో మహిళలు రెండు వారాల పాటు తయారుచేసి మఠానికి స్వచ్ఛందంగా అందించారు. బస్తాల కొద్దీ వేరుసెనగ విత్తనాల చట్నీ పొడి, కురసాని పొడి, డబ్బాల కొద్దీ ఆవకాయ, ఊరగాయలు, చింతకాయల పచ్చడిని అందించారు.

భక్తుల ఆకలి తీర్చదానికి దాతలు అందించిన రొట్టెలు

20 లక్షల మందికి సరఫరా:

కొప్పల గవి గవిసిద్ధేశ్వరస్వామి తిరునాళ్లలో ఈ సంవత్సరం సుమారు 20 లక్షల మంది భక్తులకు ఉచితంగా భోజన సదుపాయాన్ని కల్పించారు. ఈ స్థాయిలో రాష్ట్రంలో ఎక్కడా ఉచిత అన్న దాసోహం ఏర్పాట్లు చేయడం లేదంటే అతిశయోక్తి కాదు. కల్యాణ కర్ణాటక ప్రజల జీవనాడిగా కొప్పళ గవిసిద్ధేశ్వర స్వామి తిరునాళ్లను అభివర్ణించారు. ప్రస్తుతం కొనసాగుతున్న స్వామి తిరునాళ్ల ఏర్పాట్లు చూసే వారికి అద్భుతం అనిపించక మానదు. ఆధ్యాత్మిక గురువు గవిసిద్ధేశ్వర మఠం పీఠాధిపతి గవిసిద్ధేశ్వర స్వామి ఇక్కడి ప్రజల ఆరాధ్య దైవం.

'పంటల బీమా'తో చక్కని ఉపయోగం

కేంద్ర వ్యవసాయ శాఖ బాధ్యుల నుంచి పురస్కారం స్వీకరిస్తున్న రాష్ట్ర అధికారులు

బెంగళూరు (యలహంక), న్యూస్‌టుడే : ప్రధానమంత్రి పంటల బీమా పథకం అమలులో కర్ణాటక దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. ఈ సాధనకు ప్రతిగా కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర వ్యవసాయ శాఖ పురస్కారాన్ని స్వీకరించింది. 2024-25 సంవత్సరంలో పంటల బీమా పథకం కింద రాష్ట్రంలో 27.04 లక్షల మంది రైతులు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. వారిలో 11.85 లక్షల మంది నష్టపరిహారం కింద రూ.2094 కోట్లు పొందారు. బెంగళూరులో సోమవారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో కేంద్ర అధికారులు ప్రత్యేక జ్ఞాపిక, ప్రశంసాపత్రం అందించి అభినందించారు.

తీరంలో గాలిపటాల రెపరెపలు

మంగళూరు, న్యూస్‌టుడే : మంగళూరు సమీప తణ్ణీరుబావి తీరంలో తొమ్మిదో అంతర్జాతీయ గాలిపటాల ఉత్సవానికి చక్కని స్పందన లభించింది. భారత్‌తో పాటు 15 దేశాల నుంచి వచ్చిన ఔత్సాహికులు వివిధ రకాల గాలిపటాలను ఎగురవేశారు. టీమ్ మంగళూరు, ఓఎన్‌జీసీ, దక్షిణ కన్నడ జిల్లా పాలన యంత్రాంగం సంయుక్తంగా నిర్వహించిన ఉత్సవాలు శనివారం మధ్యాహ్నం ప్రారంభమై ఆదివారం రాత్రి వరకు కొనసాగాయి. గుర్రం, కోడి, గులాబీలు, పొద్దుతిరుగుడు పూలు, భారత జాతీయ పతాకం, అంతరిక్ష యాత్రియుడు, చేప, ఆక్టోపస్, ఏనుగు, పులి, కుందేలు, టెడ్డీబేర్, విమానం, డ్రాగన్, గ్రహాంతరవాసి తదితర ఆకారాల్లో గాలిపటాలు, గాలి నింపిన బొమ్మలు (ఏరోఫాయ్స్) గాలికి అనుగుణంగా ఎగిరాయి. ఇంగ్లాండ్, ఇటలీ, స్వీడన్, ఇండోనేషియా, ఎస్టోనియా, బ్రెజిల్, కెనడా, ఫ్రాన్స్, వియత్నాం, కొరియా, సింగపూర్, స్విస్, ఉక్రెయిన్ తదితర దేశాల నుంచి 32 మంది ఔత్సాహికులు ఉత్సవాల్లో పాల్గొన్నారు. గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్, తెలంగాణ, కేరళ, ఒడిశా, కర్ణాటకల నుంచి 62 మంది గాలిపటాలతో తమ కళను, నైపుణ్యాలను ప్రదర్శించారు. తాము నిర్వహించిన తొమ్మిదో అంతర్జాతీయ గాలిపటాల ఉత్సవానికి గతంలో కన్నా చక్కని స్పందన లభించడం సంతోషాన్ని ఇస్తోందని టీమ్ మంగళూరు సభ్యుడు ప్రశాంత్ ఉపాధ్యాయ తెలిపారు.

గాల్లోకి ఎగిరేందుకు సిద్ధమైన మస్కట్ గాలిపటం

గ్రహాంతరవాసి తరహాలో గాలిపటం

గాలి పటం ఎగురవేస్తూ యువకుడి మృతి

బీదర్, న్యూస్‌టుడే : హుమ్నాబాద్‌లో ఒక షెడ్డుపై నిలబడి గాలిపటాన్ని ఎగురవేస్తున్న సమయంలో శశికుమార శివానంద డొంగరగావ (19) అనే యువకుడు అదుపుతప్పి కింద పడి సోమవారం మరణించాడు. పారామెడికల్ పరీక్ష రాసిన శశికుమార తండ్రి ఎనిమిదేళ్ల కిందట మరణించారు. గాలిపటాలను ఎగురవేసేందుకు ఐటిఐ కళాశాల పక్కన ఉన్న షెడ్డుపై ఎక్కిన సమయంలో అదుపుతప్పి కిందపడి మరణించాడు.

హైడ్రో గంజాయి స్వాధీనం

బెంగళూరు (గ్రామీణం), న్యూస్‌టుడే : కౌలాలంపూర్ నుంచి 4.96 కిలోల హైడ్రో గంజాయి తీసుకువస్తున్న ఒక ప్రయాణికుడిని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం కస్టమ్స్ అధికారులు సోమవారం బంధించారు. వివరాలు రాబట్టేందుకు విచారణ చేపట్టామని అధికారులు సోమవారం వెల్లడించారు.

భార్యను కడతేర్చిన భర్త

చిక్కబళ్లాపుర, న్యూస్‌టుడే : ప్రేమించి వివాహం చేసుకున్న నవ్యశ్రీ (19) అనే యువతిని ఆమె భర్త సతీశ్ కుమార్ ఆదివారం రాత్రి హత్య చేశాడు. ఎనిమిది నెలల కిందటే వీరికి వివాహమైంది. గౌరీబిదనూరు తాలూకా నగరగెరెలో కాపురం పెట్టారు. నిత్యం మద్యం తాగి ఇంటికి వస్తున్న భర్తను ఆమె నిలదీస్తూ వచ్చింది. ఇదే అంశమై ఆదివారం రాత్రి భార్యతో గొడవ పడి, ఇనుప గొట్టంతో కొట్టడంతో తీవ్రంగా గాయపడి మరణించింది.

బెంగళూరు విపణిలో కూరగాయల ధరలు

(హాప్‌కామ్స్-కిలో..రూ.లలో)

బీన్స్-	50
క్యారెట్-	55
బీరకాయలు-	55
క్యాబేజి-	35
క్యాలీఫ్లవర్(ఒక్కోటి)-	30
సొరకాయ-	45
దొండకాయలు-	45
పొట్లకాయ-	45
పచ్చి మిరపకాయలు-	70
కాకర కాయలు-	55
టమాటా(సాధారణ)-	45
టమాటా-	35
గుమ్మడి-	35
ఆలుగడ్డ-	35
ఉల్లి(మేలురకం)-	40
ఉల్లి(సాధారణ)-	35
వెల్లుల్లి-	180
సాంబారు ఉల్లి-	165
బీట్‌రూట్-	55
వంకాయలు-	55
బెండకాయలు-	55
ముల్లంగి-	55
నిమ్మకాయ-	120

పండ్లు, ఫలాలు ధరలు

వాషింగ్టన్ ఆపిల్-	395
సిమ్లా ఆపిల్-	255
గ్రీన్ ఆపిల్-	345
అరటి కాయలు-	35
సపోటా-	65
పైనాపిల్-	65
బొప్పాయి-	35
ఆరంజి-	115
బత్తాయి-	55

(న్యూస్‌టుడే, యశ్వంతపుర)

మంత్రి తిమ్మాపూర్‌పై లోకాయుక్తకు ఫిర్యాదు

బెంగళూరు (హలసూరు), న్యూస్‌టుడే : మద్యం బార్‌కు అనుమతి మంజూరు చేసేందుకు లంచం డిమాండ్ చేశారన్న ఆరోపణలు రావడంతో సంబంధిత అబ్కారీ శాఖ మంత్రి ఆర్‌బీ తిమ్మాపూర్‌కు వ్యతిరేకంగా లోకాయుక్తకు ఫిర్యాదు అందించింది. సహ కార్యకర్త లక్ష్మీనారాయణ ఈ ఫిర్యాదు చేశారు. గత వారం అబ్కారీ శాఖ డిప్యూటీ కమిషనర్ జగదీశ్‌నాయక్ రూ.25 లక్షలు లంచం తీసుకుంటూ దొరికిపోయారు. మంత్రి కుమారునితో జగదీశ్‌నాయక్ పలు సందర్భాల్లో మాట్లాడారని ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. తానంటే గిట్టని వారే ఈ ఆరోపణలు చేసి, తన ప్రతిష్ఠకు మసిపూస్తున్నారని తిమ్మాపూర్ ఆక్రోశించారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న వారిపై న్యాయపోరాటం చేస్తామని చెప్పారు.

వేడుకగా పోలీస్ వార్షిక క్రీడలు

బెంగళూరు (సదాశివనగర), న్యూస్‌టుడే : కోరమంగల కేఎస్ఆర్పీ మైదానంలో నిర్వహించిన పోలీస్ వార్షిక క్రీడా పోటీలు ఉత్సాహంగా కొనసాగాయి. ఈ పోటీలు ముగింపు కార్యక్రమంలో సిబ్బంది నుంచి హోం మంత్రి డాక్టర్ జి.పరమేశ్వర్ సోమవారం గౌరవ వందనాన్ని అందుకున్నారు. ఆయా క్రీడల్లో విజేతలుగా నిలిచిన వారికి పతకాలు, బృంద క్రీడల్లో విజేతలకు ట్రోఫీలను అందించారు. జాతీయ స్థాయిలో నిర్వహించే పోలీసు వార్షిక క్రీడల్లోనూ ప్రతిభ చూపి పతకాలు తీసుకురావాలని పిలుపునిచ్చారు. డీజీపీ ఎంఏ సలీం, ఇతర పోలీసు ఉన్నతాధికారులు ముగింపు వేడుకల్లో పాల్గొన్నారు.

పోలీసు క్రీడాకారులకు ట్రోఫీని ప్రదానం చేస్తున్న పరమేశ్వర్, డాక్టర్ ఎంఏ సలీం

నరేగాను అడ్డంగా నమిలేశారు

రూ.5.5 వేల కోట్ల అక్రమాలు : భాజపా

బెంగళూరు (సదాశివనగర), న్యూస్‌టుడే : కర్ణాటకలో నరేగా పథకంలో సుమారు రూ.5.5 వేల కోట్ల అక్రమాలు చోటుచేసుకున్నాయని భాజపా కీలక నాయకుడు పి.రాజీవ్ ఆరోపించారు. ఆడిట్ నివేదికలో అక్రమాలకు సంబంధించి స్పష్టంగా పేర్కొన్నారని వెల్లడించారు. ఆయన పార్టీ ప్రధాన కార్యాలయం 'జగన్నాథ భవన్'లో సోమవారం విలేకరులతో మాట్లాడారు. నరేగా పథకంలో అక్రమాలు జరుగుతున్నాయని మంత్రి ప్రియాంక్ ఖర్గేకు బద్రుద్దీన్ అనే వ్యక్తి చేసిన ఫిర్యాదు బుట్టదాఖలైందని చెప్పారు. మంత్రి నుంచి స్పందన రాకపోవడంతో 2025 జులై 16న ఆయన లోకాయుక్తకు ఫిర్యాదు చేశారని తెలిపారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అక్రమాలకు పాల్పడిన వారిపై ప్రభుత్వం ఎటువంటి చర్యలూ తీసుకోలేదని ఆరోపించారు. ఇదే కారణంతో 15వ ఆర్థిక కమిషన్ నుంచి రాష్ట్రానికి రావలసిన నిధులూ విడుదల చేయలేదన్నారు. తప్పును సరి చేసేంత వరకు నిధులు విడుదల చేయడం సాధ్యం కాదని కేంద్రం ఇప్పటికే స్పష్టంగా చెప్పిందన్నారు. ప్రపంచంలో అన్ని విషయాలూ తనకే తెలిసినట్లు మాట్లాడే ప్రియాంక్ ఖర్గే దీనిపై ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. కొత్త పథకం 'జి రామ్' ఇటువంటి అక్రమాలకు అవకాశం ఇవ్వదని చెప్పారు. పేరు మార్పు కన్నా, అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందనే కాంగ్రెస్ నేతలు బాధపడుతున్నారని ఎద్దేవా చేశారు.

పత్రాలు చూపిస్తున్న రాజీవ్

గణతంత్ర దినోత్సవానికి సన్నాహాలు

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే : రాజధాని నగర ఎంజీరోడ్డులో గణతంత్ర వేడుకలకు వేదికగా మారనున్న జనరల్ మాణిక్‌షా సైనిక కవాతు మైదానాన్ని చక్కగా తీర్చిదిద్దుతున్నారు. వేడుకలకు అనువుగా మార్చేస్తున్నారు. ఈనెల 26న వివిధ ప్రదర్శనలకు ఈ ప్రాంగణం సిద్ధమవుతోంది. గ్రేటర్ బెంగళూరు ప్రాధికార అధికారులు సంబంధిత ఏర్పాట్లలో మునిగిపోయారు. ఇప్పటికే మైదానాన్ని శుభ్రం చేసి చదును చేస్తున్నారు. ఆ పనులను ప్రాధికార ఇంజినీర్లు పర్యవేక్షిస్తున్నారు. ఎంజీరోడ్డు మెట్రో ప్రయాణ ప్రాంగణం ప్రహరీ పక్కన చెత్త కుప్పలు, వ్యర్థాలను తొలగించారు. మైదానంలో దుమ్ము లేకుండా నీటిని పిచికారీ చేసి రోలర్‌తో చదును చేస్తున్నారు. ప్రముఖులకు ప్రత్యేక ఆసనాలు ఏర్పాటు చేస్తామని అధికారులు వివరించారు. ప్రవేశ ద్వారాల వద్ద ప్రత్యేక భద్రతకు చర్యలు తీసుకుంటారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో మూడువేల మంది విద్యార్థులు పాల్గొంటారు. చుట్టుపక్కల 120 ప్రదేశాల్లో సీసీకెమెరాలు ఏర్పాటు చేస్తామని పోలీసు అధికారులు వివరించారు. వాహనాల పార్కింగ్ అవసరాలనూ గుర్తిస్తున్నారు. ఈనెల 22 నుంచి విద్యార్థులు సాంస్కృతిక, నృత్య కార్యక్రమాల సాధన నిర్వహిస్తారు.

మైదానంలో పనులు పరిశీలిస్తున్న ప్రాధికార అధికారులు

వంచకుడికి కటకటాలు

బెంగళూరు (మహాలక్ష్మి లేఅవుట్), న్యూస్‌టుడే : పెళ్లి సంబంధాల (మ్యాట్రిమోనీ) వెబ్‌సైటులో పరిచయమైన యువతిని తన భార్య సోదరిగా పరిచయం చేసి వంచనకు పాల్పడి పరారైన రాజేశ్‌గౌడ అనే వ్యక్తిని కెంగేరి ఠాణా పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో పని చేస్తున్న యువతితో నిందితుడు తన పేరు విజయ్‌రాజ్ గౌడ అని పరిచయం చేసుకున్నాడు. తనకు రూ.715 కోట్ల విలువైన స్థిర, చరాస్తులు ఉన్నాయని నమ్మించాడు. తన భార్య సౌమ్యను చూపించి తన చెల్లెలని, తండ్రి బోరేగౌడను విశ్రాంత తహసీల్దారు అని పరిచయం చేశాడు. తమ ఆస్తులను ఈడీ సీజ్ చేసిందని ఖర్చులకు అవసరమని దశల వారీగా రూ.1.53 కోట్లు తీసుకుని వంచించాడనేది అభియోగం. పరారీలో ఉన్న నిందితుడ్ని సోమవారం అరెస్టు చేసి విచారణ చేపట్టామని పోలీసులు తెలిపారు.

(c) eenadu

పాదచారి మార్గంలో పడుకుని ఆంగ్ల దినపత్రిక చదువుతున్న సాధువు

ఎండకు గొడుగు పట్టు.. మెదడుకి మేత పెట్టు

బెంగళూరు (మారతహళ్లి): ఎంజీ రోడ్డు పరిధిలోని పాద చారి మార్గంలో పడుకున్న సాధువు ఎండ తీవ్రతను తప్పించుకునేందుకు తలకు అడ్డుగా గొడుగు పెట్టుకున్నారు. తల కింద తన సంచిని దిండుగా పెట్టుకుని, కాళ్ల కింద బ్రాండెడ్ చెప్పులు వేసుకుని, చుట్టుపక్కల రణగొణ ధ్వనులను పట్టించుకోకుండా ఆంగ్ల దినపత్రిక చదువుతూ కెమెరా కంటపడ్డారు.

బెంగళూరు

● బెంగళూరు ● కోలారు ● మైసూరు ● హోసూరు ● చిక్కబళ్లాపుర ● తుమకూరు

బనశంకరి అమ్మను దర్శించుకున్న సీఎం

బాగలకోటె, న్యూస్‌టుడే: బాదామిలో చరిత్ర ప్రసిద్ధ బనశంకరి అమ్మవారి ఆలయంలో ముఖ్య మంత్రి సిద్ధరామయ్య సోమవారం రాత్రి పూజ చేయించుకున్నారు. మంత్రులు తిమ్మాపుర, శివ రాజ తంగడగి, భైరతి సురేశ్, ఎమ్మెల్యే భీమసేన చిమ్మనకట్టితో కలిసి ఆలయానికి వెళ్లారు.

ఆలయంలో సిద్ధరామయ్య, ఇతర నేతలు

హోసూరు కబుర్లు

కనిమొళి కమిటీ క్షేత్ర పరిశీలన

హోసూరు, న్యూస్‌టుడే: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్, మేల్లో జరగనున్న నేపథ్యంలో డి.ఎం.కె. నాయకులు తమ పదవులను దక్కించుకోవడానికి గత ఆరు నెలలుగా వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఎన్నికల్లో గెలవడానికి తమ కార్యకర్తలను సిద్ధం చేస్తున్నారు. ఈ సందర్భంగా పార్లమెంటు సభ్యులు, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి కుమార్తె కనిమొళి నేతృత్వంలో 12 మంది కమిటీ సభ్యులు హోసూరుకు సోమవారం ఉదయం వచ్చారు. ఈ బృందాన్ని హోసూరు, వేపనహళ్లి, కృష్ణగిరి, బర్గూరు, ఊత్తంగరై, తళి, ధర్మపురి జిల్లాలోని ఆరు అసెంబ్లీ స్థానాలకు సంబంధించి డి.ఎం.కె. ప్రముఖులు కలుసుకొని వినతిపత్రాలు అందజేశారు. తమ నియోజక వర్గంలో ఎలాంటి అభివృద్ధి చేయాలనే విషయంగా కమిటీ ఛైర్మన్ కనిమొళికి సమర్పించిన విజ్ఞాపనపత్రాల్లో వివరించారు. ఈ సందర్భంగా హోసూరు అసెంబ్లీ స్థానానికి సంబంధించి హోసూరు ఈస్ట్ పరిధిలో యువకులను క్రీడల్లో ప్రోత్సహించడానికి కబడ్డీ మైదానాన్ని ఏర్పాటు చేయాలని, బాగలూరు, బేరికే మధ్య మహిళా కళాశాల ఏర్పాటు చేయాలని డి.ఎం.కె. ఈస్ట్ కార్యదర్శి కోరారు. దేవీరపల్లి గ్రామానికి చెందిన కె.నారాయణస్వామి, ముగళపల్లి డి.ఎం.కె. నాయకులు ఆనంద్ బాగలూరు ప్రాంత గులాబీ పూల రైతులకు బాసటగా రెండు శీతల గిడ్డంగులను ఏర్పాటు చేయాలని కోరారు. నాయకుడు వడివేలు.. పరిశ్రమలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం చర్య తీసుకోవాలని కోరారు.

డి.ఎం.కె. అగ్రనేత కనిమొళిని స్వాగతిస్తున్న జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మురళీధరన్

మార్చి 3న రథోత్సవం

హోసూరు, న్యూస్‌టుడే: హోసూరు కొండ మీద వెలసిన శ్రీమరకతాంబ సమేత శ్రీచంద్రచూడేశ్వరస్వామి ఆలయ బ్రహ్మ రథోత్సవం మార్చి 3న వైభవంగా నిర్వహించనున్నట్లు రథోత్సవ కమిటీ ఛైర్మన్ మాజీ ఎమ్మెల్యే కె.ఎ.మనోహరన్ విలేకరుల సమావేశంలో తెలిపారు. ఆరోజున మధ్యాహ్నం చంద్రగ్రహణం ప్రారంభం కానున్నందున ప్రధాన రథం ఉదయం 5.30 గంటలకు కదులుతుందన్నారు.

కాంగ్రెస్ విభాగాలకు కొత్త నేతల ఎంపిక

హోసూరు,న్యూస్‌టుడే: రాష్ట్రంలో ఏప్రిల్, మే ల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల అధ్యక్షుల్ని తొలగించి కొత్త అధ్యక్షులను అధిష్ఠానం నియమించింది. హోసూరు ఉత్తరానికి యువజన కాంగ్రెస్ నాయకుడిగా ఎస్.హరీష్‌బాబు నియమితులయ్యారు. గతంలో మెట్రె పంచాయతీ అధ్యక్షుడిగా, విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. ఆయన మాతృభాష కన్నడ. కృష్ణగిరి జిల్లా తూర్పు కాంగ్రెస్ అధ్యక్షుడిగా పోచంపల్లి ప్రాంతానికి చెందిన రఘు బాధ్యతలు చేపట్టనున్నారు. ఈయన కాంగ్రెస్ బలపడ్డానికి అనేక ఉద్యమాలను నిర్వర్తించి గుర్తింపు పొందారు. రఘు మాతృభాష తెలుగు. వీరిద్దరికి జిల్లాలోని వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు.

ఎస్.హరీష్‌బాబు, రఘు

చెట్టును ఢీకొన్న కారు: ఒకరి మృతి

ముళబాగిలు, న్యూస్‌టుడే: కోలారు నగర శివార్లలో ఎస్‌డీసీ కళాశాల వద్ద చోటుచేసుకొన్న కారు ప్రమాదంలో ఒకరు మరణించగా ఆరుగురు గాయపడ్డారు. ఏడుగురు ప్రయాణిస్తున్న క్వాలిస్ వాహనం చెట్టును ఢీకొట్టింది. బెంగళూరుకు చెందిన కుమార్(35) తీవ్రంగా గాయపడి ఆసుపత్రికి తరలించే లోపే మృతి చెందారు. శివత్స(23), నాగేంద్ర(42), చిత్ర(9), స్ఫూర్తి(19), సుకృత్(23), సుమంత్(23) గాయపడ్డారు. నుజ్జునుజ్జయిన వాహనం నుంచి గాయపడిన వారిని బయటకు తీయడానికి అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. కోలారు పోలీసులు కేసు నమోదు చేశారు.

250 గ్రాముల బంగారు, రూ.2 లక్షల నగదు చోరీ

ముళబాగిలు, న్యూస్‌టుడే: ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి చొరబడ్డ దొంగలు 250 గ్రాముల బంగారం, రూ.రెండు లక్షలు నగదు దోచికెళ్లిన ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. తాలూకాలోని కప్పలమొడుగు గ్రామ రైతు అబ్బణ కుటుంబ సభ్యులతో బయటకు వెళ్లిన సమయంలో దొంగతనం జరిగింది. ఫిర్యాదు అందుకొన్న ముళబాగిలు రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి కేసు నమోదు చేశారు.

సరస్సు దగ్గర అదృశ్యమైన వ్యక్తి కారు గుర్తింపు

ముళబాగిలు: మూడు రోజులుగా అదృశ్యమైన వ్యక్తి కారు తాలూకాలోని కప్పలమొడగు గ్రామం సమీప సరస్సు దగ్గర సోమవారం లభ్యమైంది. తాలూకాలోని కొరవేనూరు గ్రామానికి చెందిన బి.వెంకటరామరెడ్డి(42) మానసిక రోగి. అతను మూడు రోజులుగా కనిపించకుండా పోయాడు. సరస్సు దగ్గర అతని కారు, చెప్పులు, మొబైల్ ఫోన్ దొరికాయి. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు అతని జాడ కోసం వెతికినా ఫలితం లేకపోయింది.

విద్యార్థిని ఆత్మహత్య

తళి (డెంకణీకోట): తళి శివారు సారండపల్లి గ్రామానికి చెందిన వెంకటేశ్ కుమార్తె పల్లవి(14) స్థానిక పాఠశాలలో 10వ తరగతి చదువుతుండేది. కొంతకాలంగా బాలిక అనారోగ్యంతో బాధపడుతుండగా ఎక్కడ చూపించినా నయం కాలేదు. మనస్తాపం చెందిన బాలిక సోమవారం ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొంది. విషయాన్ని మృతురాలి తండ్రి తళి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రసవత్తరంగా కొనసాగుతున్న ఒలింపిక్స్

తుమకూరు, న్యూస్‌టుడే: నగరంలో నాల్గో రోజు కొనసాగుతున్న 2025-26 కర్ణాటక క్రీడా పోటీలు హోరాహోరీగా కొనసాగుతున్నాయి. క్రీడాకారులు తమసత్తా చాటుతూ పోటీల్లో దూసుకుపోతున్నారు. సోమవారం కొనసాగిన ఒలింపిక్స్‌లో పురుషులు 81 కేజీల్లో వెయిట్ లిఫ్టింగ్‌లో బెంగళూరుకి చెందిన మహమ్మద్ యాకుబ్‌ఖాన్ బంగారు పతకం చేజిక్కించుకొన్నారు. డాక్టర్ జి.పరమేశ్వర్ ఇండోర్ క్రీడామైదానంలో జరిగిన పోటీల్లో విజయపురం సందీప్ రమేష్ రాథోడ్ వెండి పతకం, బెళగావికి చెందిన పవన్ వికాస్ ఖైంగడే, మైసూరుకు చెందిన జయసూర్య కాంస్యం కైవశం గెలుచుకున్నారు. పురుషుల 90 కేజీల విభాగంలో బెంగళూరు ఆర్.మనోజ్ నాయుడు, బెళగావికి చెందిన బి.ఎస్.రోహన్ మొదటి రెండు స్థానాలు పొందారు. విజయపురం అభిషేక్ వి.కాళె, కె.తౌసిఫ్ కాంస్యం పతకం గెలుపొందారు. అమాని చెరువులో నిర్వహించిన కయాకింగ్ పోటీల్లో బెంగళూరు నగర జట్టు 2:25:23 సెకండ్లతో బంగారు పతకం చేజిక్కించుకోగా, బెంగళూరు రూరల్, చిత్రదుర్గం జట్లు కాంస్యం పతకాలు గెలుపొందాయి.

హోరాహోరీగా బాక్సింగ్ పోరు

స్వచ్ఛతకు మేము సైతం సేవకులం

పాత విమానాశ్రయం రహదారిలో శుభ్రత చేపట్టిన పారిశుద్ధ్య కార్మికులు

బెంగళూరు (బాణసవాడి), న్యూస్‌టుడే: నగరంలో ఓవైపు టెకీలు, మరోవైపు ప్రాధికార పారిశుద్ధ్య కార్మికులు వేర్వేరుగా పరిసరాలు శుభ్రత పనులు చేపట్టారు. ప్రాధికార అధికారులకు విన్నవించుకున్నా స్పందన లేకపోవడంతో బెళ్లందూరు, బేగూరు తదితర ప్రాంతాల్లో టెకీలు రహదారుల్లో పేరుకుపోయిన మట్టిని తొలగించే పనులు చేపట్టారు. రహదారి పక్కనున్న వాన నీటి కాలువల రంధ్రాలు మట్టితో పూడుకున్నాయి. మట్టిని తొలగించి రంధ్రంలో నీరు ప్రవహించే విధంగా చేశారు. మట్టి పేరుకొనడంతో వేగంగా సంచరించే వాహనాలు తరుచు ప్రమాదాలకు గురవుతున్నాయి. అధికారులపై ఆధారపడకుండా ఆప్రాంతంలో నివసిస్తున్న టెకీలు సోమవారం ఉదయం వాకింగ్ సమయంలో స్వచ్ఛత పనులు చేపట్టారు. పోగు చేసిన మట్టిని ట్రాక్టర్లకు ఎత్తి తరలించారు. మరోవైపు పాత విమానాశ్రయం రహదారిని శుభ్రం చేసే పనులను పారిశుద్ధ్య కార్మికులు సామూహికంగా చేపట్టారు. రహదారితో పాటు పాదచారి మార్గాన్ని శుభ్రం చేశారు. నిండిన ఆకులు, ఎండిన కొమ్మలు తొలగించారు. చెత్తను వాహనాలకు ఎత్తి డంపింగ్ యార్డుకు తరలించారు.

బేగూరులో రహదారి శుభ్రత పనుల్లో నిమగ్నమైన టెకీలు

ఎన్టీఆర్‌కు నివాళులు

బెంగళూరు (యలహంక), న్యూస్‌టుడే: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీరామారావుకు కర్ణాటక ప్రజాసమితి నివాళులు అర్పించింది. ఇక్కడ విద్యారణ్యపురలో జరిగిన కార్యక్రమంలో అన్నగారి చిత్రపటానికి సమితి బ్యాటరాయనపుర విభాగం అధ్యక్షుడు వై.వెంకటనారాయణ పుష్పాంజలి ఘటించారు. తెలుగు భాష సంస్కృతులకు వన్నె తెచ్చిన నేతగా ఆయన ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందారని తెలిపారు. ఆర్థిక సామాజిక రంగాల్లో మార్పునకు శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు.

చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటిస్తున్న వెంకటనారాయణ

దేవాంగ సంఘం కాలమానిని విడుదల

బెంగళూరు (రాజాజీనగర), న్యూస్‌టుడే: ఎన్టీఆర్ 30వ వర్ధంతిని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ దేవాంగ అభ్యుదయ సంఘం కో-ఆర్డినేటర్ పాపన్న నేతృత్వంలో సభ్యులు యలహంకలో కాలమానిని విడుదల చేశారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేనేతల కోసం ప్రవేశపెట్టిన పథకాలు, ఇతర సేవలను సభ్యులు గుర్తు చేశారు. కిలో రూ.2కు బియ్యం, ఆడబిడ్డలకు ఆస్తి హక్కు, వెనుకబడిన వర్గాల వారికి రాజ్యాంగబద్ధమైన పదవులు కల్పించారని తెలిపారు. సంఘం సభ్యులు చిన్నప్ప, రమణయ్య, రెడ్డప్ప రెడ్డి, పురుషోత్తం, అంజి, కేశవ నాయుడు, బాలకృష్ణ, ఎన్టీఆర్, పవన్ కల్యాణ్ అభిమానులు ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళి అర్పించారు.

ఎన్టీఆర్ చిత్రపటం వద్ద కాలమానిని విడుదల చేసిన సభ్యులు

జాతీయ కరాటే పోటీలకు ఎంపికైన చైత్రశ్రీ

బెంగళూరు (క్రీడలు), న్యూస్‌టుడే: అఖిల కర్ణాటక స్పోర్ట్స్ కరాటే సంఘం ఆధ్వర్యంలో జరిగిన 17వ రాష్ట్రస్థాయి కరాటే పోటీల్లో నగరవాసి అంతర్జాతీయ క్రీడాకారిణి చైత్రశ్రీ బంగారు, రజత పతకాలను సాధించింది. ఈ సాధనతో చైత్రశ్రీ న్యూఢిల్లీలో జరగనున్న జాతీయ కరాటే పోటీలకు కర్ణాటక తరపున ఎంపికైంది. ఇక్కడి కోరమంగల ఇండోర్ క్రీడాంగణంలో జరిగిన కరాటే పోటీల 21 ఏళ్ల మహిళా విభాగంలో పాల్గొన్న చైత్రశ్రీ కటాలో బంగారు, సీనియర్స్ విభాగం కాంస్యపతకాన్ని సాధించింది. అండర్-21లోపు వయోవిభాగంలో కటాలో వెండి, కుముటే పోటీలో కాంస్య పతకాన్ని సాధించినట్లు సోమవారం చైత్రశ్రీ 'న్యూస్‌టుడే'కు తెలిపింది.

సంఘం కార్యదర్శి భార్గవ్‌రెడ్డితో పతకాన్ని, ప్రశస్తిపత్రాన్ని అందుకున్న క్రీడాకారిణి

నగరంలో స్మార్ట్ లిఫ్ట్, మొబిలిటీ వరల్డ్ సదస్సు

బెంగళూరు (రాజాజీనగర), న్యూస్‌టుడే: నగరంలో ఫిబ్రవరి 5-7 వరకు స్మార్ట్ లిఫ్ట్, మొబిలిటీ వరల్డ్-2026 సదస్సు నిర్వహిస్తున్నామని ఐఈఈఎంఏ ఎలివేటర్, ఎస్కలేటర్ విభాగం అధ్యక్షుడు అమిత్ గోస్వాయిన్ తెలిపారు. ప్రపంచంలో 18 మిలియన్లకు పైగా ఉన్న ఎస్కలేటర్లను నిత్యం 100 కోట్ల మంది వినియోగిస్తున్నారని చెప్పారు. నగరంలో నిర్వహించే సదస్సులో విధాన రూపకర్తలు, ఆర్కిటెక్ట్‌లు, డెవలపర్లు, సాంకేతిక నిపుణులు, భూవ్యాపారులు పాల్గొంటారని తెలిపారు.

మౌలిక సౌకర్యాలకు పెట్టుబడులు

బెంగళూరు (బాణసవాడి), న్యూస్‌టుడే: ఆరోగ్యంతోపాటు మౌలిక సౌకర్యాల కోసం పెట్టుబడులు పెడుతున్నట్లు అసెట్‌ప్లస్ సీఈఓ విశ్రాంత్ సురేష్ తెలిపారు. సోమవారం ఇక్కడ నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పెట్టుబడులు పెట్టడం ద్వారా మౌలిక రంగంలో సౌకర్యాలు మెరుగుపడతాయని తెలిపారు. మౌలిక సౌకర్యాలు కల్పన నిర్వహణ కోసం దీర్ఘకాలిక, స్వల్పకాలిక పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. మౌలిక సౌకర్యాలు ఉంటే సంపద సృష్టితో పాటు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు.

వైభవంగా సుగ్గి హుగ్గి సంబరాలు

బెంగళూరు (యలహంక), న్యూస్‌టుడే: సంక్రాంతి పండగ సందర్భంగా నగరంలోని బ్యాటరాయపుర పరిధిలోని జక్కూరు మైదానంలో సంక్రాంతి ఉత్సవాలు సుగ్గి హుగ్గి పేరుతో జరిగాయి. ఆదివారం ఉదయం నుంచి రాత్రి 10 గంటల వరకు వివిధ కార్యక్రమాలు, వస్తు ప్రదర్శనలు నిర్వహించారు. కార్యక్రమాన్ని రెవెన్యూశాఖ కృష్ణబైరేగౌడ ప్రారంభించారు. చిన్నారులు, యువతులు, పెద్దలు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. జానపద నృత్యాలు ప్రజలను ఆకట్టుకున్నాయి. సందర్శకులకు బెల్లం నువ్వులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కృష్ణబైరేగౌడ మాట్లాడుతూ హిందువులు ఆచరించే అతి పెద్ద పండగ సంక్రాంతి అన్నారు. ప్రజలందరూ ఉత్సాహంగా నిర్వహించుకునే పండగ అని తెలిపారు. కార్యక్రమంలో తెలుగు ప్రముఖుడు రామజోగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

జక్కూరు మైదానంలో ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాలను ప్రారంభించిన మంత్రి కృష్ణబైరేగౌడ తదితరులు

అంగరంగ వైభవంగా చెన్నరాయస్వామికి పూజలు

ఎస్.తట్నపల్లి, (బేరికె): బేరికె సమీపంలోని ఎస్.తట్నపల్లిలో వెలసిన శ్రీదేవి,భూదేవి,షెన్‌భగవల్లి సమేత శ్రీచెన్నరాయస్వామి ఊరేగింపును సోమవారం నిర్వహించారు. దేవాలయంలో సంక్రాంతి పండగ,అమావాస్యను పురస్కరించుకుని వైభవంగా ఉత్సవ పూజలు ఆచరించారు. ఆలయ ధర్మకర్త కె.మురళిస్వాముల ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉత్సవ పూజల్లో ముందుగా దేవతామూర్తులకు అభిషేకం, ప్రత్యేక పూలఅలంకరణ, అర్చనలు, సాత్తుమరై, తిరుమంజనం, విష్ణుపారాయణం, ఆళ్వార్ తిరు నక్షత్రపూజ, వేదపారాయణం నిర్వహించారు. వీటితోపాటు మహామంగళారతి, వచ్చిన భక్తులకు తీర్థ అన్నప్రసాదాలు అందజేశారు. దేవతామూర్తులను సుందరంగా అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. ఈ సందర్భంగా భక్తులు తనివి తీరా దేవతలను ప్రార్థించుకుని మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో శీనప్ప, రవి, నంజుండప్ప, కృష్ణ, శెట్టిప్ప, మంజునాథ్, శేఖర్,శివ,లింగరాజు,రుద్రప్ప,నారి పాల్గొన్నారు

ఎస్.తట్నపల్లిలో శ్రీదేవి, భూదేవి,షెన్‌భగవల్లి సమేత శ్రీచెన్నరాయస్వామిని ఊరేగిస్తున్న భక్తులు

సమాజ ఉన్నతికి వేమన కృషి

తుమకూరు: కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న తహసీల్దార్ మురళీధర్ రెడ్డి తదితరులు

తుమకూరు, న్యూస్‌టుడే: దక్షిణ భారతదేశంలో కన్నడంలో సర్వజ్ఞ, తెలుగులో వేమన, తమిళంలో తిరువళ్లువర్ వీరందరూ ఆయా సమయాల్లో రచనలతో సమాజాన్ని దిద్దుబాటు చేయగలిగారని వక్తలు పేర్కొన్నారు. సమాజ ఉన్నతి కోసం శ్రమిస్తూ రాబోయే తరానికి ఆదర్శంగా నిలువగలిగారన్నారు. వారి మార్గాల్లో మనం నడవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు చూపిన ఆదర్శాలను పాటించాలని జిల్లాధికారి కార్యాలయంలో సోమవారం మహాయోగి వేమన జయంతి కార్యక్రమాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభించిన తహసీల్దార్ మురళీధర్ అన్నారు.

చిత్రదుర్గ: శతాబ్దాల క్రితం నుంచి సమాజంలో కొనసాగుతున్న అన్యాయాలు, అనైతికత, మూఢనమ్మకాలు, కులాలు, జాతుల మధ్య వివక్ష తదితర అంశాలపై తన రచనల ద్వారా ప్రజా చైతన్యానికి యోగి వేమన పాటు పడ్డారని రచయిత భీమారెడ్డి పేర్కొన్నారు. సోమవారం జిల్లా పాలనాధికారి కార్యాలయంలో యోగి వేమన జయంతి సందర్భంగా చిత్రపటానికి పుష్పార్చన చేసి నివాళులు సమర్పించి తహసీల్దారు గోవిందరాజ్ మాట్లాడారు. కార్యక్రమంలో కన్నడ సంస్కృతి శాఖ సహాయక డైరక్టర్ డాక్టర్ గుర్నాథ్, గణేశయ్య పాల్గొన్నారు.

వేమన చిత్రపటానికి పుష్పార్చన చేసిన రచయిత భీమారెడ్డి, వేమనానందస్వామి, తహసీల్దార్ గోవిందరాజ్

బెంగళూరు (మారతహళ్లి): వేమన పద్యాల ద్వారా సమాజానికి ఎంతో మేలు జరిగిందని కర్ణాటక రెడ్డి జనసంఘం అధ్యక్షుడు ఎస్ జయరామరెడ్డి పేర్కొన్నారు. వేమన ఇంజినీరింగ్ కళాశాలలో జయంతిని ఘనంగా నిర్వహించారు.

కృష్ణునికి పూజ చేస్తున్న వేదవర్ధన తీర్థ

సర్వజ్ఞ పీఠారోహణ చేసిన శిరూరు మఠాధిపతి వేదవర్ధన తీర్థ స్వామి కృష్ణుని ఆలయంలో ప్రథమ మహాపూజను నిర్వహించారు. పర్యాయ పూజాధికారాన్ని పుత్తిగె మఠాధిపతి సుగుణేంద్ర తీర్థ ఆయనకు అప్పగించారు. మహాపూజ కోసం కృష్ణుని విగ్రహాన్ని వజ్రాభరణాలతో అలంకరించారు. తదుపరి రెండేళ్ల వరకు ఉడుపి ఆలయంలోని కృష్ణుని విగ్రహానికి ప్రధాన పూజలతో పాటు మఠం నిర్వహణను వేదవర్ధన కొనసాగించనున్నారు.

- న్యూస్‌టుడే, ఉడుపి

మానవత్వం చాటుతున్న పోలీసులు

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే : నేరాల నియంత్రణ విషయంలో కఠినంగా వ్యవహరించే పోలీసులు మానవత్వం చాటడంలోనూ ముందుంటున్నారు. వివిధ సందర్భాల్లో వారి సేవలకు నగర ప్రజలు ప్రశంసలు గుప్పిస్తున్నారు. అలాంటి నేపథ్యమే మరోటి కానవచ్చింది. గిరినగర పోలీసుఠాణా పరిధి హొసకెరె ఉపరితల వంతెన కింద రెండేళ్ల బాలుడు ఒంటరిగా సంచరించడం గమనించిన స్థానికులు సహాయవాణి నమ్మ-112కు ఫోన్ చేసి సమాచారం అందించారు. పోలీస్ సిబ్బంది అక్కడికి చేరుకుని బాలుడిని రక్షించారు. సంబంధీకుల కోసం చుట్టుపక్కల ఆరా తీశారు. హొయసళ పోలీసుల సాయంతో తల్లిదండ్రుల వివరాలు సేకరించి బాలుడిని వారి చెంతకు చేర్చారు. మాగడిరోడ్డులో ప్రమాదానికి గురైన ఓ వ్యక్తిని కాపాడి తక్షణమే ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాలు దక్కాయి.

తుమకూరు వర్సిటీలో సన్నాహాలు

తుమకూరు: తుమకూరు నగర శివారులోని సిద్ధగంగా మఠానికి ఈనెల 21న లింగైక్య డాక్టర్.శివకుమార మహాస్వామిజీ 7వ వర్ధంతి సమారంభానికి భారత ఉపరాష్ట్రపతి సి.పి.రాధాకృష్ణన్ విచ్చేస్తున్న నేపథ్యంలో తుమకూరు విశ్వవిద్యాలయం ఆవరణలోని హెలిప్యాడ్‌లో ఆర్మీ అధికారులు హెలికాప్టర్ రిహార్సల్స్ నిర్వహించి, భద్రతపై స్థానిక పోలీస్ అధికారులతో చర్చించారు

ఉపరాష్ట్రపతి రాక సందర్భంగా సన్నాహాలు నిర్వహిస్తున్న సైనికాధికారులు

సమాఖ్యకు నూతన ప్రతినిధులు

బెంగళూరు (రాజాజీనగర), న్యూస్‌టుడే: భారతీయ గ్రానైట్, స్టోన్ పరిశ్రమ సమాఖ్యకు నూతన అధ్యక్షునిగా ఇష్విందర్ సింగ్, ప్రధాన కార్యదర్శిగా మనోజ్ కుమార్ సింగ్ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా అరుణ్ మల్హోత్రా, కలిత్ భండారి, సుందర్ సోమాని, హర్పాల్‌సింగ్ యాదవ్, గురుశాస్త్రి మఠ, శంకర్ నారాయణ్‌లు, సంయుక్త కోశాధికారిగా రాకేశ్ రారీ ఎన్నికయ్యారు. సంయుక్త కార్యదర్శులుగా అజితా జాయ్, కైలాశ్ సింగ్ మెర్టియా, మనీశ్ పొద్దార్, రుకిచాకివాలా, కమల్ ఖాన్, నరేశ్ బన్సాల్, దీపక్ పటేల్, దేవేందర్ సోని ఎన్నికయ్యారని సమాఖ్య ప్రకటించింది. వీరి పదవీ కాలం 2028 వరకు కొనసాగనుంది.

నూతన కార్యదర్శి, అధ్యక్షుడు

ఘనంగా సత్యసాయి వైట్‌ఫీల్డ్ ఆసుపత్రి వార్షికోత్సవం

పుట్టపర్తి: అత్యాధునిక ఖరీదైన వైద్యాన్ని నిరుపేదలకు ఉచితంగా అందించడమే లక్ష్యమని సత్యసాయి ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ ఆర్‌జే రత్నాకర్ పేర్కొన్నారు. సోమవారం సాయికుల్వంత్ మందిరంలో వైట్‌ఫీల్డ్ ఆసుపత్రి (బెంగుళూరు) 25వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సత్యసాయి మహాసమాధి చెంత రత్నాకర్ చేతుల మీదుగా సాయి స్పర్శ్ పేరుతో వైద్యసేవలు, శిక్షణ కార్యక్రమాలు తదితర అంశాలతో కూడిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. సత్యసాయి ఆసుపత్రిలో అందిస్తున్న వైద్యసేవలను డైరెక్టర్ సుందరేశన్ వివరించారు. సాయంత్రం వైద్యులు, సిబ్బంది, సాయి విద్యార్థులు కుసుమాంజలి పేరుతో సంగీత కచేరి నిర్వహించారు. భక్తిగీతాలను శ్రావ్యంగా ఆలపించారు. బాబా మహాసమాధిని దర్శించుకున్నారు.

సముదాయ భవనం ప్రారంభం

డెంకణీకోట: శ్రీనివాసపురంలో ప్రజల కోరిక మేరకు రూ.12.50 లక్షల ఖర్చుతో సముదాయ భవనాన్ని నిర్మించారు. సోమవారం ఆ భవనాన్ని తళి ఎమ్మెల్యే రామచంద్రన్ రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశాభివృద్ధికి విద్యే మూలం అని అందరూ విద్య నేర్చుకోవాలన్నారు. కార్యక్రమంలో డెంకణీకోట పట్టణ పంచాయతీ అధ్యక్షుడు శ్రీనివాసన్, ఉపాధ్యక్షుడు అబ్దుల్‌కలాం, కౌన్సిలర్లు, పార్టీ సభ్యులు పలువురు పాల్గొన్నారు.

రబ్బన్ కత్తిరించి భవనాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే

14వ వర్ధంతి

వీరమాచనేని రాధ

మరణం: 20-1-2012

అంతులేని ప్రేమను మాకు పంచి ఆప్యాయత, అనురాగాలతో మమ్ము పెంచి మా జీవితాలకు పూలబాట వేసిన మీరు మాకు దూరమై 14 సంవత్సరములు గడిచినా.. మీ జ్ఞాపకాలతో మా హృదయాలలో జీవించే ఉంటారు. దైవ సన్నిధిలోని మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతున్ని ప్రార్థిస్తూ..
14వ వర్ధంతి సందర్భంగా అంజలి ఘటిస్తూ...

భర్త: వి.వి.సత్యనారాయణ
కుమారుడు: వి.ఎస్.హర్షిత్ - కోడలు: వి.దీక్షిత
కుమార్తెలు: వి.ఎస్.సౌందర్య, వి.ఎస్.ఐశ్వర్య
మరియు కుటుంబ సభ్యులు

338, 10th Main, Hanumantha Nagar, BSK Ist Stage, 2nd Block, Bangalore-50

(c) eenadu

బళ్ళారి

● బళ్ళారి ● రాయచూరు ● కొప్పళ ● విజయనగర ● చిత్రదుర్గ

ఆరోగ్యాన్ని కాపాడుకోండి

రాయచూరు, న్యూస్‌టుడే: దివంగత పాత్రికేయుడు సయ్యద్ అశ్రఫ్ హుస్సేన్‌కు జిల్లా వర్కింగ్ జర్నలిస్టుల సంఘం శ్రద్ధాంజలి ఘటించింది. సోమవారం పత్రికా భవన్‌లో జరిగిన కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ఆర్.గురునాథ్ నేతృత్వంలో విలేకర్లు సయ్యద్ చిత్రపటానికి పుష్పార్చన చేసి నివాళులు అర్పించారు. గిల్డ్ ప్రధాన కార్యదర్శి వెంకటేష్ హుగార మాట్లాడుతూ సయ్యద్ అందరితో అన్యోన్యంగా ఉండేవారన్నారు. పాత్రికేయులు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి సిద్ధయ్య స్వామి, రాష్ట్ర కార్యాచరణ సమితి సభ్యుడు బసవరాజ నాగడదిన్ని, శివప్ప, శివమూర్తి, దత్తు సర్కిల్, జయకుమార్ దేశాయి తదితరులు పాల్గొన్నారు.

డిజిటల్ సేవలు గ్రామీణులకు మేలు

సిరుగుప్ప, న్యూస్‌టుడే: బ్యాంకుల సౌకర్యం లేని గ్రామాల్లో, బ్యాంకు ఖాతా లేనివారికి డిజిటల్ పే సేవలు ఉపయోగపడతాయని ధర్మస్థల గ్రామీణ అభివృద్ధి సంస్థ తాలూకా యోజన అధికారి సుధీర్ హంగళూరు పేర్కొన్నారు. సోమవారం సంస్థ కార్యాలయంలో గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉపయోగపడే (డిజిపే), సీఎస్‌సీ (కామన్ సర్వీస్ సెంటర్) ద్వారా నగదు తీసుకోవడం, జమచేయడం సేవలను ప్రారంభించి ఆయన మాట్లాడారు. ఆధార్ నెంబర్, వేలిముద్రలు ఉపయోగించుకుని నగదు తీసుకోవడం, జమ చేయడానికి మైక్రో ఏటీఎం పరికరాలను అందిస్తున్నామన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలు, కృషి కూలీలు, కార్మికులు, రైతులు తామున్న చోట నుంచే ఈ సేవలను పొందవచ్చని పేర్కొన్నారు. సంస్థ సేవా ప్రతినిధులు లక్ష్మి, నాగవేణి, చంద్రకళా, ఆనందమ్మ, వెంకటేశ్ పాల్గొన్నారు.

ఎట్టకేలకు చిక్కిన నల్లకోతి

కంప్లి, న్యూస్‌టుడే: రెండు నెలలుగా విద్యార్థిని వసతి నిలయంలోకి ప్రవేశించి బీభత్సం సృష్టిస్తున్న నల్లకోతి (కొండముచ్చు) ఎట్టకేలకు ఆదివారం సాయంత్రం చిక్కింది. కంప్లిలోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ మెట్రిక్ పూర్వ విద్యార్థిని వసతి నిలయంలోకి రెండు నెలలుగా ఓ నల్లకోతి ప్రవేశించి బీభత్సం సృష్టించేది. వసతి నిలయ వంట గది, విద్యార్థినుల గదుల్లోకి వెళ్లి వస్తువులను చిందర వందర చేసేది. నిలయంలోని పాత టీవీని పగలగొట్టింది. ఈ నిలయంలో ఆరో తరగతి నుంచి పదో తరగతి 120 మంది విద్యార్థినులు ఉంటున్నారు. ఆదివారం సెలవు కావడంతో కేవలం 40 మంది మాత్రం ఉన్నారు. సాయంత్రం ఎప్పటిలాగా వసతి నిలయంలోకి వచ్చిన కోతి ఓ గదిలోకి వెళ్లింది. ఇది గమనించిన విద్యార్థినులు బయట నుంచి గది తలుపులు వేసి విషయాన్ని అటవీ సిబ్బందికి తెలిపారు. వలతో వచ్చిన అటవీ సిబ్బంది సాహసంతో కోతిని బంధించడంతో విద్యార్థినులు, వసతి నిలయ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. విజయనగర జిల్లాలోని గరగ అటవీ ప్రాంతంలో కోతిని వదిలామని అటవీ సిబ్బంది తెలిపారు.

వన్నె తరగని వేమన పద్యాలు

నివాళులు అర్పిస్తున్న ఎమ్మెల్యే పాటిల్ తదితరులు

రాయచూరు, న్యూస్‌టుడే: జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో సోమవారం రాయచూరులో యోగి వేమన జయంతిని ఘనంగా జరుపుకొన్నారు. స్థానిక రంగమందిరంలో చిత్రపటానికి శాసనసభ్యుడు శివరాజ్ పాటిల్ పూలమాల వేశారు. తహసీల్దార్ సురేష్ వర్మ, జడ్పీ మాజీ అధ్యక్షుడు, రెడ్డి సామాజిక వర్గం ముఖ్యుడు జి.రామచంద్రారెడ్డి, జడ్పీ మాజీ సభ్యుడు డి.అచ్యుతరెడ్డితో కలసి నివాళులు అర్పించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ పండితులకే కాక పామరులకు సులభంగా అర్థమయ్యేలా వేమన రాసిన ప్రతి పద్యం ఆణిముత్యమని తెలిపారు. శతాబ్దాలు గడిచినా వేమారెడ్డి పద్యాలకు ఆదరణ తగ్గలేదని, ప్రజా బాహుళ్యంలో పెనవేసుకున్నాయన్నారు. తన పద్యాలతో మూఢాచారాలు, సామాజిక రుగ్మతల నిర్మూలనకు శ్రమించిన గొప్ప సంఘ సంస్కర్త అని కొనియాడారు. నగరంలో వేమన సముదాయ భవన నిర్మాణానికి రూ.10 లక్షలు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. కలబురగి జిల్లా కసాప అధ్యక్షుడు మహిపాలరెడ్డి ప్రసంగిస్తూ ఈ మహనీయుడు రచించిన 20 వేల పద్యాల్లో ఆరువేలు ముద్రించారని, మిగిలిన 14 వేలపై పరిశోధనలు జరుగుతున్నాయని వివరించారు. వేమారెడ్డి, హేమరెడ్డి మల్లమ్మ జీవన చరిత్రల గురించి సీరియల్ తీయాల్సిన అవసరముందని చెప్పారు.

ఆది కవి విశ్వవిద్యాలయంలో..

రాయచూరు: ఆదికవి మహర్షి విశ్వవిద్యాలయంలో జయంతిని ఆచరించారు. ఉప కులపతి ఆచార్య శివానంద మాట్లాడుతూ ధార్మిక పురుషుడైన వేమన జీవిత చరమాంకం వరకు అత్యంత సాధారణ జీవితాన్ని గడిపారని వెల్లడించారు. ఆయన పద్యాలు అన్ని కాలాలకు అనుసరణీయమన్నారు. రిజిస్ట్రార్ వెంకటేష్, కళాశాల అభివృద్ధి మండలి నిర్దేశకుడు సుయిమీంద్ర కులకర్ణి, ఎన్ఎస్ఎస్ సంయోజనాధికారి బిరాదార్ హాజరయ్యారు.

జయంతి కార్యక్రమంలో ఉప కులపతి, అధికారులు

ఖో–ఖో పోటీలు షురూ

రాయచూరు, న్యూస్‌టుడే: రాయచూరు ఉత్సవ్‌ను పురస్కరించుకుని నగరంలోని మహాత్మాగాంధీ మైదానంలో సోమవారం ఖో-ఖో పోటీలు మొదలయ్యాయి. జిల్లా యువ సబలీకరణ, క్రీడా శాఖ సహాయక నిర్దేశకుడు ఈరేశ్ నాయక్ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఆటలోని సామర్థ్యాన్ని ప్రదర్శించేందుకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పాఠశాలలు, కళాశాలలకు చెందిన విద్యార్థుల మధ్య పోటీ జరిగింది. ఇందులో పురుషుల 16, మహిళల 12 జట్లు ఆడుతున్నాయి. వ్యాయమ విద్యా విభాగం జిల్లా అధ్యక్షుడు యంకప్ప ఫిరంగి, రాయచూరు తాలూకా వ్యాయమ విద్యాధికారి పరశురామ్, యువజన సబలీకరణ శాఖ సూపరింటెండెంట్ సంతోష్, ఉద్యోగులు రంగస్వామి, చంద్రశేఖర్ పాల్గొన్నారు.

ఆట నిబంధనలను వివరిస్తున్న అధికారి

పాదయాత్ర నేడు కారటగి రాక

కారటగి, న్యూస్‌టుడే: వివిధ సమస్యల పరిష్కారం కోసం కలబురగి జిల్లా చిత్తాపుర తాలూకా కరదాళ నారాయణ గురుపీఠం నుంచి ప్రణవానంద స్వామీజీ నేతృత్వంలో ఈనెల 6న ప్రారంభమైన పాదయాత్ర మంగళవారం కారటగి రానుందని ఆర్య ఈడిగ సముదాయ జిల్లా అధ్యక్షుడు బి.కాశీ విశ్వనాథ తెలిపారు. కారటగిలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈడిగ సముదాయాన్ని ఎస్టీ జాబితాలో చేర్చాలనే డిమాండ్‌తో ఈ పాదయాత్ర జరుగుతుంది. విధాన పరిషత్ మాజీ సభ్యుడు శ్రీనాథ్ నేతృత్వంలో చెన్నళ్లి క్రాస్ వద్ద పాదయాత్రకు స్వాగతం పలుకుతామన్నారు. నాయకులు నాగప్ప యరడోణ, శ్రీహరి, శరణప్ప మైలాపుర తదితరులు పాల్గొన్నారు.

ఆ రచనలు సమాజానికి మార్గదర్శకాలు

మాన్వి,న్యూస్‌టుడే: మహాయోగి వేమన తన పద్యాల ద్వారా ప్రజలకు త్యాగం, వైరాగ్యం, భోగతత్వాలని అర్థమయ్యే రీతిలో చాటారని తహసీల్దార్ భీమరాయ రామసంద్ర పేర్కొన్నారు. తాలూకా అధికార యంత్రాంగాల ఆధ్వర్యంలో మాన్వి, సిరివార తాలూకా కేంద్రాల్లో వేమన జయంత్యుత్సవాన్ని ఘనంగా ఆచరించారు. ఈ క్రమంలో తహసీల్దార్లు, పలువురు వక్తలు మాట్లాడారు. కర్ణాటకలో సర్వజ్ఞ, తమిళనాడులో తిరువళ్లవర్ ఎంత ప్రసిద్ధి చెందారో అదే విధంగా ఆంధ్రప్రదేశ్‌లో యోగి వేమన పేర్గాంచారన్నారు. వేదికపై తాలూకా వైద్యాధికారి డాక్టర్ శరణబసవరాజ్, మాజీ సైనికుల సంఘం అధ్యక్షుడు చెన్నరెడ్డి, బీవీఆర్ శిక్షణ సంస్థ కార్యదర్శి పద్మావతి, అభ్యుదయ రైతు శరణప్ప, సీనియర్ న్యాయవాది మల్లికార్జున పాటిల్‌ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో గ్రేడ్-2 తహసీల్దార్ అబ్దుల్‌వాహిద్, తాలూకా రెడ్డి సంఘం అధ్యక్షుడు అమరేగౌడ, అఖిల భారత వీరశైవ లింగాయత్ మహాసభ తాలూకా అధ్యక్షుడు అరుణ్‌చెందా, తాలూకా వీరశైవలింగాయత్ సంఘం అధ్యక్షుడు హరిహరపాటిల్ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

సిరివారలో వేమన చిత్ర పటానికి నివాళులర్పిస్తున్న సభ్యులు అధికారులు

రాయచూరు గిల్డ్‌కు రన్నరప్ స్థానం

రాయచూరు, న్యూస్‌టుడే: శివమొగ్గలో జరిగిన రాష్ట్ర స్థాయి పాత్రికేయుల క్రికెట్ టోర్నమెంట్‌లో రాయచూరు రిపోర్టర్స్ గిల్డ్ రన్నరప్ స్థానాన్ని దక్కించుకుంది. టోర్నీ నిర్వాహకులు కెప్టెన్ శ్రీకాంత్ సావూర్‌కు షీల్డ్, రూ.15వేల చెక్‌ను అందజేశారు. సహ్యాద్రి కళాశాల క్రీడా మైదానంలో సోమవారం ఉదయం శివమొగ్గ ప్రెస్ ట్రస్టు, రాయచూరు గిల్డ్ మధ్య అంతిమ పోటీ హోరాహోరీగా జరిగింది. విన్నర్ స్థానాన్ని శివమొగ్గ జట్టు సొంతం చేసుకుంది. మొత్తం ముగ్గురికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ప్రకటించగా.. ఇందులో రాయచూరు క్రీడాకారుడు భీమేశ్ పూజారి ఉన్నారు. దావణగెర జిల్లా జట్టు మూడో విజేతగా నిలిచింది. రాయచూరు గిల్డ్ అధ్యక్షుడు విజయకుమార్ జాగటకల్, ఉపాధ్యక్షుడు జయరామ్, పాత్రికేయులు సత్యనారాయణ, చెన్నబసవ, చెన్నబసవ బాగలవాడ, ఖాన్‌సాబ్ మోమీన్ అభినందించారు.

షీల్డ్ అందుకొంటున్న శ్రీకాంత్

అంతర్‌వర్సిటీ క్రీడల్లో సత్తాచాటిన మాన్వి

మాన్వి,న్యూస్‌టుడే: రాజీవ్‌గాంధీ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం బెంగళూరు, మంగళూరు విశ్వవిద్యాలయం, ఆళ్వాస్ శిక్షణ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఇటీవల 2025-26 జాతీయస్థాయి అంతర్ వర్సిటీల 85వ అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్ క్రీడల్ని మూడబిదరెలో నిర్వహించారు. ఈ క్రీడల్లో దేశంలోని 306 విశ్వవిద్యాలయాలకు చెందిన 3వేలకు పైగా క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ క్రమంలో మాన్వి భాషుమియా సాహుకార్ ప్రభుత్వ ఫస్ట్‌గ్రేడ్ పదవీ కళాశాల విద్యార్థులు శరణదీప్, కె.పి.మార్క్ అంథోని, నవీన్‌కుమార్, గౌతమ్ 400మీటర్ల రిలేలో ఉత్తమ ప్రతిభ కనబర్చి రజత పతకాన్ని సాధించారు. జిల్లాకు, విశ్వవిద్యాలయానికి పేరు తెచ్చిన విద్యార్థుల్ని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జె.ఎల్.ఈరణ్ణ అభినందించారు.

గెలుపొందిన విద్యార్థుల జట్టు

అత్యుత్తమ పర్యాటక కేంద్రంగా బాదామి

బాగలకోటె, న్యూస్‌టుడే : బాదామి నియోజకవర్గం అభివృద్ధికి చర్యలు తీసుకుంటానని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు. గత బడ్జెట్‌లో ప్రకటించినట్లే చాళుక్య ఉత్సవాలను ఘనంగా ప్రారంభించామని చెప్పారు. బాదామిలో వివిధ అభివృద్ధి పనులకు సోమవారం శంకుస్థాపన చేసి తనను కలుసుకున్న విలేకరులతో మాట్లాడారు. తాను బాదామి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రారంభించిన పనులను ఇప్పటి నేతలు కొనసాగించడం సంతోషంగా ఉందన్నారు. వచ్చే రెండేళ్లలో మరిన్ని అభివృద్ధి పనులు చేస్తూ బాదామిని అత్యుత్తమ పర్యాటక కేంద్రంగా తీర్చి దిద్దుతామని ప్రకటించారు. ఎన్నికల కమిషన్ 'సర్' విషయంలో కాంగ్రెస్ ఎన్నటికీ రాజకీయాలు చేయదని స్పష్టం చేశారు. నిజమైన ఓటర్లకు అన్యాయం జరగకుండా చూడడమే కమిషన్ బాధ్యత అని చెప్పారు. విపక్ష నేతలు, గాలి జనార్దన రెడ్డి తదితరులు చేస్తున్న ఆరోపణలపై తాను స్పందించవలసి అవసరం లేదన్నారు. గాలి గతంలోనే ప్రకృతి సంపదను లూటీ చేసిన కేసులు ఇంకా న్యాయస్థానాల్లో విచారణ దశలో ఉన్నాయని గుర్తు చేశారు. మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దు వివాదాల కేసు సర్వోన్నత న్యాయస్థానం ముందుందని, రాష్ట్రానికి న్యాయం దక్కుతుందన్న నమ్మకం తనకుందన్నారు. మహానగర పాలికె ఎన్నికలు బ్యాలెట్ పత్రంతో నిర్వహించాలని తీర్మానించామని చెప్పారు. డీజీపీ రామచంద్రరావు మహిళలతో అనుచితంగా ప్రవర్తించిన ఆరోపణలకు సంబంధించి దర్యాప్తునకు ఆదేశించామని, నివేదికకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

కూరగాయలు, పండ్ల బాధ్యత సంఘాలకొద్దు

రాయచూరు, న్యూస్‌టుడే: ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి సంబంధించి కూరగాయలు, పండ్ల సరఫరా బాధ్యతను స్వయం సహాయ సంఘాలకు అప్పగించాలన్న తీర్మానాన్ని వెనక్కి తీసుకోవాలని 'జిల్లా అక్షర దాసోహ మధ్యాహ్న భోజన ఉద్యోగుల సంఘం' జడ్పీపై ఒత్తిడి తెచ్చింది. ఈ మేరకు సోమవారం జిల్లా అధ్యక్షురాలు రేణుకమ్మ, కార్యదర్శి మరియమ్మ, కోశాధికారి మహ్మద్ హనీఫ్ నాయకత్వంలో స్థానిక టిప్పు సుల్తాన్ ఉద్యానవనంలో ధర్నా చేపట్టారు. మధ్యాహ్నం సంబంధిత అధికారికి వినతిపత్రాన్ని అందజేశారు. రెండు దశాబ్దలుగా వంట సిబ్బంది సమర్థంగా పనిచేస్తున్నందున సరఫరా బాధ్యత సంఘాలకు కట్టబెట్టాల్సిన అవసరం లేదన్నారు. ఈ పద్ధతి వల్ల సిబ్బందికి అన్యాయం చేసినట్లవుతుందని, ఎవరితోనూ చర్చించకుండా అశాస్త్రీయమైన తీర్మానం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్ర వ్యతిరేకత వస్తున్నందున ఉపసంహరించుకోవాలని..లేకపోతే తాలూకా కేంద్రాల్లో ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు.

ధర్నాలో పాల్గొన్న సంఘం ప్రతినిధులు

దేశ వ్యాప్త సమ్మెను విజయవంతం చేద్దాం

సమ్మెకు మద్దతు ఇస్తామని నినాదాలు

రాయచూరు, న్యూస్‌టుడే: 'కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ చట్టాలను రద్దు చేయాలి. విద్యుత్తు, విత్తన ముసాయిదాలను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టొద్దు. ఉపాధి పథకానికి మహాత్మాగాంధీ పేరును పునరుద్ధరించాలి' అని కార్మిక సంఘాలు ఫిబ్రవరి 12న చేపట్టే దేశ వ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని ఏఐసీసీటీయూ జిల్లా అధ్యక్షుడు అజీజ్ జాగీర్దార్ పిలుపునిచ్చారు. రాయచూరు తాలూకా అరళిబెంచి గ్రామంలో ఉపాధి పథకం కూలీలను ఆయన సోమవారం కలుసుకుని ఆందోళన ప్రచార పత్రాలను పంపిణీ చేశారు. అనంతరం అక్కడ జరిగిన సమావేశంలో జాగీర్దార్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను సమ్మె ద్వారా ఎండగడతారని తెలిపారు. 12 గంటల పనివేళల పొడిగింపును, మహిళలతో రాత్రి వేళలో ఉద్యోగాలు చేయించటాన్ని, నూతన విద్యా విధానాన్ని అమలు చేయొద్దని డిమాండు చేస్తామని వెల్లడించారు. ప్రతినిధులు నాగేంద్ర, నరసప్ప, ఈరణ్ణ, యల్లప్ప, దేవరాజ్ పాల్గొన్నారు.

మనశ్శాంతి ఉంటేనే విశ్వశాంతి

సిరివార,(మాన్వి): మనిషి మనసు శాంతిగా ఉంటేనే విశ్వశాంతి సాధ్యపడుతుందని ఎమ్మెల్యే హంపయ్యానాయక్ పేర్కొన్నారు. పట్టణంలోని ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో విశ్వశాంతి దినోత్సవాన్ని ప్రారంభించి మాట్లాడారు. మనసు ఏకగ్రత, శాంతిగా ఉండాలంటే ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారానే సాధ్యపడుతుందన్నారు. రాజయోగిని బ్రహ్మకుమారి స్మిత మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా 185దేశాల్లో 50వేలకు పైగా బ్రహ్మకుమారీలు సమాజ శాంతి కోసం పాడుపడుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో తాలూకా గ్యారంటీ సమితి అధ్యక్షుడు బ్రిజేష్‌పాటిల్, నిర్మల తుంగభద్ర అభియాన్ జిల్లా సంచాలకుడు ఎన్.ఉదయ్‌కుమార్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు చుక్కి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే హంపయ్యనాయక్

కళాప్రదర్శనకు ప్రోత్సాహం అందించాలి

బళ్లారి (గ్రామీణ, న్యూస్‌టుడే: కళలు అంతరించిపోకుండా.. కళప్రదర్శనకు ప్రోత్సాహం అందించాలని కన్నడ సాహిత్య పరిషత్తు అధ్యక్షుడు నిష్టిరుద్రప్ప పేర్కొన్నారు. ఆలాప్ కళాసంఘం, రంగజంగమ సంఘం సంయుక్తాధ్వర్యంలో జోళదరాశి దొడ్డనగౌడ రంగమందిరంలో ఏర్పాటు చేసిన సంక్రాంతి నాటకోత్సవ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. బళ్లారి జిల్లాలో కళల సంప్రదాయం నాటి నుంచి కొనసాగుతుందన్నారు. ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్న కళాకారుల సేవలు అనన్యమని మేయర్ గాదెప్ప పేర్కొన్నారు. అనంతరం కలబురగి రంగాయణ బృందం ప్రదర్శించిన కాలచక్ర నాటిక ప్రేక్షకులను ఆకట్టుకుంది. కార్యక్రమంలో కళాకారులు యల్లనగౌడ, ప్రముఖులు పన్నారాజ్, మంజునాథ్, శశిధర్, సంఘం సభ్యులు రమణప్ప, కృష్ణారెడ్డి పాల్గొన్నారు.

కాలచక్ర నాటికలోని సన్నివేశం

గ్రామ పంచాయతీల హక్కుల్ని కాలరాస్తే సహించం

సింధనూరు, న్యూస్‌టుడే: ఇప్పటికే పేదల పొట్టకొట్టి శ్రీమంతులకు కొమ్ముకాసే ప్రభుత్వంగా పేరొందిన కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మహాత్మాగాంధీ మనరేగా పథకంపైనా తన గుత్తాధిపత్యాన్ని ప్రదర్శిస్తూ పేద ప్రజలకు ద్రోహం చేస్తోందని కేపీసీసీ నాయకుడు, ఎమ్మెల్సీ వసంతకుమార్ ధ్వజమెత్తారు. సజావుగా సాగుతున్న ఉపాధి హామీ పథకాన్ని మార్చేసి వీబీ జీ రామ్ జీ పేరిట కొనసాగించనున్న కేంద్ర ప్రభుత్వ చర్యను ఖండిస్తూ సింధనూరు ఎమ్మెల్యే తాలూకావ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో పాదయాత్రగా పర్యటిస్తున్నారు. తొలిరోజు రామత్నాళ, రాగలపర్వి, గోన్వార, యాపలపర్వి గ్రామాల్లో పర్యటించారు. ఎమ్మెల్యే బాదర్లికి బాసటగా ప్రదేశ్ కాంగ్రెస్ నాయకుడు, ఎమ్మెల్సీ వసంతకుమార్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు బసవరాజ్ పాటిల్ ఇటగి తదితరులు కూడా పాల్గొన్నారు. ఉపాధి హామీని ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా రూపాంతరం చేసిందో ప్రజలంతా తెలుసుకోవాలని అన్నారు. జాబ్ కార్డులను వందల సంఖ్యలో తగ్గించేసింది, కూలీల పని దినాల్ని కుదించేసింది, మొత్తానికి మహాత్ముని పేరిట ఉన్న పథకం పేరునే తుడముట్టించి వీబీ జీ రామ్ జీ అంటూ కొత్తపేరు పెట్టింది..అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే బాదర్లి హంపనగౌడ, తాలూకా కాంగ్రెస్ నాయకులు లింగప్ప, లింగరాజ్ హంచినాళ్ తదితరులు పాల్గొన్నారు.

రామత్నాళ గ్రామంలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ వసంతకుమార్

నా హత్యకు కుట్ర: గాలి

బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే : నిజాయితీ పరుడనని చెప్పుకొనేందుకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెగ ప్రయత్నిస్తున్నారని మాజీ మంత్రి, గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దనరెడ్డి తీవ్రంగా ధ్వజమెత్తారు. చట్టాన్ని రక్షించేందుకు కట్టుబడి ఉన్నానని గతంలో ఏడు కేసులను సీబీఐకి అప్పగించిన ఆయన.. తాజాగా బళ్లారి ఘటనను ఎందుకు కేంద్ర దర్యాప్తు సంస్థకు అప్పగించడం లేదని ప్రశ్నించారు. పార్టీ ప్రధాన కార్యాలయం జగన్నాథ భవన్‌లో గాలి సోమవారం విలేకరులతో మాట్లాడారు. 'మహర్షి వాల్మీకి' పేరు చెప్పుకొంటూ రాజకీయం చేస్తున్న ముఖ్యమంత్రి, ఆ సముదాయానికి చేసిన మేలు ఏమీ లేదని దుయ్యబట్టారు. భాజపా నాయకులు ఒక్క కేసును కూడా సీబీఐకి అప్పగించలేదని ముఖ్యమంత్రి చేస్తున్న ఆరోపణలు హాస్యాస్పదమన్నారు. బళ్లారి ఘటనలో నిజమైన నిందితుడు కాంగ్రెస్ నేతే అని తెలిసినా విచారణకు ఎందుకు ఆదేశించడం లేదని ప్రశ్నించారు. బళ్లారి నగర ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి ఐదు వేల మందితో తన నివాసం వద్దకు వచ్చి పెట్రోలు బాంబులు వేయించారని, తుపాకీతో కాల్పులు జరిపించారని ఆరోపించారు. 'నన్ను హత్య చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి' అని ఆందోళన వ్యక్తం చేశారు.

విలేకరులతో మాట్లాడుతున్న జనార్దనరెడ్డి

నిధి దొరికే లక్కుందా?

గదగ, న్యూస్‌టుడే : చరిత్ర ప్రసిద్ధ లక్కుండిలో నిధి కోసం తవ్వకాలు కొనసాగుతున్నాయి. చాళుక్యుల పాలన సమయంలో ఇక్కడ ఆలయాలు నిర్మించి, బావులు, చెరువులు తవ్వించారు. లక్కుండిలోనే టంకశాల ఉండేది. కొద్ది రోజుల కిందట ఒక ఇంటిని పునర్నిర్మించేందుకు పునాది తవ్వుతుండగా ఒక కిలో తూకం ఉన్న ఇత్తడి చెంబులో సుమారు 4.6 కిలోల ఆభరణాలు ఉన్నాయి. దాన్ని ఇప్పటికే పురవాస్తు శాఖ జప్తు చేసుకుంది. ఆ నిధికి కనీసం 300 ఏళ్లకుపైగా చరిత్ర ఉందని అంచనా వేశారు. ప్రభుత్వ సహకారంతో ఆ ఇంటికి సమీపంలో ఒక అడుగు లోతున తవ్వకాలు జరిపి నిధి కోసం గాలింపు చేపట్టారు. ఉపాధి హామీ పథకం కింద నాలుగు గంటలు పని చేస్తే తమకు రూ.374 లభిస్తుందని, తవ్వకాల కోసం వచ్చిన తాము పది గంటలు పని చేస్తున్నా అదే వేతనాన్ని ఇస్తున్నారని కార్మికులు అసహనం వ్యక్తం చేశారు. రోజుకు కనీసం రూ.600 ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. వేతన పెంపును కోరుతూ మధ్యాహ్నం వరకు పని వదిలి నిరసనకు దిగారు. అధికారులు సముదాయించడంతో మళ్లీ తవ్వకాలను చేపట్టారు. నిధి తవ్వకాలు జరుగుతున్నందున లక్కుండిలోని ఖాళీ ప్రదేశాల వద్ద నిషేధిత ప్రదేశమని బోర్డులు పెట్టారు. తవ్వకాల్లో ప్రాచీనకాలం శిలలు, గుడి నిర్మాణాలకు ఉపయోగించే స్తంభాల ముక్కలు కనిపించాయి. కల్యాణి చాళుక్యుల అనంతరం రాష్ట్రకూటులు, హొయ్సళల పాలన ఇక్కడ కొనసాగింది. లక్కుండిలో మొత్తం 44 ప్రాంతాలను సంరక్షిత స్మారక ప్రదేశాలుగా గుర్తించామని, వాటిని ప్రభుత్వం జప్తు చేసుకుని అభివృద్ధి చేస్తోందని పర్యాటక శాఖ మంత్రి హెచ్‌కే పాటిల్ చెప్పారు.

లక్కుండిలో దొరికిన పురాతన రాళ్లు, శివలింగాన్ని పోలిన శల

తవ్వకాలు చేపట్టిన చోట రాళ్లు ఏరుతున్న కార్మికులు

తుంగభద్ర జలాశయం నీటిమట్టం

పూర్తిస్థాయి నీటిమట్టం 1633 అడుగులు

19-01-2026 (ఉ॥ 8 గంటలకు)	ప్రస్తుతం	గత సంవత్సరం
నీటిమట్టం (అడుగుల్లో)	1604.28	1621.32
ఇన్‌ఫ్లో (క్యూసెక్కుల్లో)	000	000
అవుట్‌ఫ్లో (క్యూసెక్కుల్లో)	512	11,686
నీటి నిల్వ (టి.ఎం.సి)	27.580	65.110
గరిష్ఠసామర్థ్యం (133 టీఎంసీలు)	వాస్తవసామర్థ్యం 105.788 టీఎంసీలు	

కర్ణాటకే పురందరదాసు జన్మస్థలం

రాయచూరు, న్యూస్‌టుడే: కన్నడ, హరిదాసు సాహిత్యాలను ఇనుమడింప చేసిన పురందరదాసు జన్మస్థలం కర్ణాటక అని శ్రుతి మేళా అధ్యక్షుడు మురళీధర్ కులకర్ణి వెల్లడించారు. ఈ మహానుభావుడు మహారాష్ట్రలో జన్మించలేదని, రాష్ట్రంలోని శివమొగ్గ జిల్లా అరగ తాలూకా కేశవపురలో జన్మించినట్లు పరిశోధనా సమితి సేకరించిన ఆధారాలను ప్రభుత్వానికి అందజేసినట్లు తెలిపారు. ఈ విషయాన్ని సర్కారు అధికృతంగా ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. నగరంలోని బయలు ఆంజనేయ దేవస్థానంలో ఆదివారం రాత్రి పురందరదాసు ఆరాధన మహోత్సవం జరిగింది. చిత్రపటానికి కులకర్ణి తదితరులు నివాళులు అర్పించారు. అనంతరం మురళీధర్ ప్రసంగిస్తూ కన్నడలో వేలాది సంకీర్తనలు రచించారని వివరించారు. విశ్రాంత ప్రిన్సిపల్ వెంకటరావ్ కులకర్ణి మాట్లాడుతూ తన సంకీర్తనలతో సమ సమాజ నిర్మాణానికి కృషి చేశారని కొనియాడారు. కన్నడ పాత్రికేయుడు జయకుమార్ దేశాయి, కళాకారుడు సురేష్ కొల్లూరు, అర్చకుడు శ్రీధరాచార్య ముంగలి, ఆదితి కరణం, శ్రీనాథ్, శ్రీకాంతాచార్య పాల్గొన్నారు.

నివాళులు అర్పిస్తున్న ప్రముఖులు

గణేశ్ క్యాంపులో పండగ కళ

సింధనూరు, న్యూస్‌టుడే: సర్వకార్యసిద్ధి భారతభాగ్య సమృద్ధి పేరిట సింధనూరు తాలూకా శివారు గ్రామం గణేశ్ క్యాంపులో శతచండీ మహారుద్ర సహిత కోటి కుంకుమార్చన యాగం తలపెట్టారు. లోక కల్యాణం కోసం ఈ పుణ్యకార్యం తలపెట్టినట్లు క్యాంపు ప్రజలు వెల్లడించారు. గణేశ్ క్యాంపులోని శ్రీ లక్కమ్మదేవి ఆలయంలో ఈ మహా కార్యానికి సోమవారం తెరలేచింది. 19వ తేదీ నుంచి 29 వరకూ ఈ మహోత్సవం జరుగుతుంది. వేడుక జరిగే ప్రతిరోజూ ఉదయం కోటి కుంకుమార్చనలు, సాయంత్రం వేళలో రుద్ర హోమం, చండీహోమం, నవగ్రహ హోమాలు జరుగుతాయన్నారు. 11 రోజులపాటు జరిగే ఈ వేడుకతో గణేశ్ క్యాంపు కళకళలాడుతోంది.

చలువ పందిళ్లతో సందడిగా క్యాంపులోని శ్రీ లక్కమ్మదేవి ఆలయం

ఆలయ ప్రాంగణంలో సామూహికంగా కోటి కుంకుమార్చనలు చేస్తున్న మహిళలు

చౌడయ్య జయంతిని ఘనంగా నిర్వహిస్తాం

రాయచూరు, న్యూస్‌టుడే: అంబిగర చౌడయ్య జయంతిని ఈ నెల 21న జిల్లా యంత్రాంగం సహకారంతో ఘనంగా నిర్వహిస్తామని జిల్లా గంగామతస్థుల సంఘం అధ్యక్షుడు కె.శాంతప్ప వెల్లడించారు. ఆయన సోమవారం పత్రికా భవన్‌లో ఏర్పాటైన సమావేశంలో మాట్లాడారు. ఆ రోజు ఉదయం 8 గంటలకు అంబిగర చౌడయ్య కూడలిలోని విగ్రహానికి కిల్లే బృహన్మఠం స్వామీజీ శాంతమల్ల శివాచార్యులు పూజలు చేసి, చిత్రపటంతో ఊరేగింపును ప్రారంభిస్తారని తెలిపారు. రంగమందిరం వరకు నిర్వహించే మెరవణిలో 2 వేల మంది మహిళలు కలశాలతో పాల్గొంటారని, జయంత్యుత్సం కార్యక్రమానికి 10 వేల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నామన్నారు. గంగామత సంఘానికి ప్రభుత్వం యరమరాస్ కు దగ్గరో 30 గుంటల స్థలాన్ని మంజూరు చేసిందని వెల్లడించారు. కల్యాణ మంటపం, సభా భవనం నిర్మాణానికి నిధులు కేటాయించాలని ఎంపీని, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు విజ్ఞప్తి చేస్తామన్నారు. సమావేశంలో సంఘం ముఖ్యులు కల్మల శరణప్ప, జిందప్ప, కడుగోలు శరణప్ప, న్యాయవాది ప్రకాశ్, నరసింహులు, హనుమంతు, వీరేశ్, కె.టి.శ్రీనివాస్ హాజరయ్యారు.



సమావేశంలో వివరిస్తున్న శాంతప్ప

(c) eenadu

ఈనాడు ఒడిశా
మంగళవారం జనవరి 20, 2026

అక్రమాలతో ప్రమేయమున్న వారందరిపైనా చర్యలు

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: గనుల అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్నవారు, వాటితో ప్రమేయమున్న వారందరిపైనా చర్యలు తీసుకుంటామని ఉక్కు, గనులశాఖ మంత్రి బిభూతి భూషణ్ జెనా హెచ్చరించారు. ఆదివారం రాత్రి ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు బ్రహ్మపుర వచ్చిన ఆయన తాజాగా గంజాం జిల్లాలో గనుల మాఫియా సిండికేట్‌లు, దళారులు, ఇతరులపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జరిపిన దాడులపై స్పందించారు. ప్రజల సొమ్ము దోచుకొనేవారు, అక్రమార్కులందరి ఇళ్లల్లో ఈడీ దాడులు జరుగుతాయని మంత్రి జెనా పేర్కొన్నారు. గంజాం జిల్లాలోని రుషికుల్యా, బాహుదా, బొడొ నదుల్లో ఇసుక అక్రమ తవ్వకాలు, నల్లరాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారికి చెందిన 25కుపైగా ప్రాంతాల్లో ఇటీవల ఈడీ దాడులు చేసి భారీగా నగదు, పెద్ద మొత్తంలో ఆస్తులు గుర్తించిన సంగతి తెలిసిందే.

రూ.కోట్ల విలువ చేసే నల్లమందు మొక్కలు ధ్వంసం

నల్లమందు మొక్కలను తొలగిస్తున్న సిబ్బంది

రాయగడ పట్టణం, న్యూస్‌టుడే: మయూర్‌భంజ్ జిల్లా జాసిపూర్ పోలీసులు సుమారు రూ. 2 కోట్ల విలువ చేసే నల్లమందు మొక్కలను నాశనం చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు... గోపినాథ్‌పూర్ గ్రామంలో నల్లమందు సాగు చేస్తున్న ప్రాంతంలో ఆబ్కారీ, అటవీ సిబ్బంది సంయుక్తంగా దాడి చేశారు. 95,850 నల్లమందు మొక్కలను తొలగించి ధ్వంసం చేశారు. వీటి విలువ సుమారు రూ. 2 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. 90 సెంట్ల స్థలంలో 76,350 మొక్కలు (రూ. 1.52 కోట్లు)ను, మరో 19 సెంట్లలో 19,500 మొక్కలను (రూ. 39 లక్షలు) తొలగించారు.

చిలికాలో 11,32,200 పక్షులు

196 జాతుల స్వదేశీ, విదేశీ విహంగాల గుర్తింపు

'నార్తెర్న్ పింటెయిల్' జాతి పక్షులు

నిరుడు, ఈ ఏడాది లెక్కించిన పక్షులు, జాతుల వివరాలు,

సంవత్సరం	విదేశీ పక్షులు/జాతులు	స్వదేశీ పక్షులు/జాతులు	మొత్తం పక్షులు/జాతులు
2025	10,87,226/109	40,002/87	11,27,228/196
2026	11,10,257/106	21,943/90	11,32,200/196

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: గంజాం, పూరీ, ఖుర్దా జిల్లాల్లో 1,165 చదరపు కి.మీ.ల విస్తీర్ణంలో విస్తరించిన చిలికా సరస్సులో ఆదివారం నిర్వహించిన పక్షుల లెక్కింపుల్లో 196 స్వదేశీ, విదేశీ జాతులకు చెందిన 11,32,200 విహంగాలను గుర్తించినట్లు చిలికా వన్యప్రాణి డివిజన్ అధికారి (డీఎఫ్‌వో) అమ్లాన్ నాయక్ రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం చిలికాలో పక్షుల సంఖ్య స్వల్పంగా పెరిగిందని ఆయన పేర్కొన్నారు. చిలికాలోని నలబణ పక్షుల అభయారణ్యంలో 106 జాతులకు చెందిన 3,97,587 పక్షుల్ని లెక్కించామన్నారు. 2025లో నలబణలో 92 జాతులకు చెందిన 3,43,226 పక్షుల్ని గుర్తించామని తెలిపారు. ఆదివారం చేపట్టిన లెక్కింపుల్లో రెండు కొత్త జాతుల పక్షుల్ని గుర్తించామని, అవి ప్లెయిన్ మార్టిన్, బెంగాల్ బుష్ లార్క్‌లని డీఎఫ్‌వో నాయక్ తెలిపారు.

ఒడిశా స్టేట్ వైల్డ్‌లైఫ్ ఆర్గనైజేషన్, చిలికా డెవలప్‌మెంట్ అథారిటీ, బొంబె నేచురల్ హిస్టరీ సొసైటీలు సంయుక్తంగా లెక్కింపు చేపట్టాయన్నారు. 133 మంది మొత్తం 22 బృందాలుగా ఏర్పడ్డారని, మూడు బృందాలు చిలికా ఒడ్డున, మిగిలిన 19 బృందాలు చిలికాలో పడవల్లో తిరుగుతూ లెక్కించారని పేర్కొన్నారు.

రడ్డీ షెల్‌డక్'

'లిటిల్ కార్మొరేంట్స్' జాతి పక్షులు

అడవులకు నిప్పు ఘటనల నియంత్రణకు చర్యలు

రాయగడ పట్టణం, న్యూస్‌టుడే: సిమిలిపాల్‌లోని ఏడు వన్యప్రాణ డివిజన్ల పరిధిలో అడవులకు నిప్పు ఘటనల నియంత్రణకు అధికారులు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. వీటి పరిధిలో ఉన్న 7,709 కి.మీ. మేర నియంత్రణ చర్యలను అమలు చేయనున్నారు. సిమిలిపాల్ ఆర్‌సీసీఎఫ్ ప్రకాష్ చంద్రగోగినేని మీడియాతో మాట్లాడుతూ బరిపద కొరంజియా, రాయిరంగపూర్, బాలేశ్వర్ కేంఝర్, సిమిలిపాల్ నార్త్, సిమిలిపాల్ సౌత్ డివిజన్ల పరిధిలో చర్యలకు ఉపక్రమించనున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా 70 అగ్నిమాపక స్క్వాడ్‌లు, 565 సిబ్బందిని మోహరింపజేయనున్నామన్నారు. అంతేకాకుండా నియంత్రణ చర్యల కోసం 65 ప్రత్యేక వాహనాలను సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు.

కలహండి సర్వతోముఖాభివృద్ధి: సీఎం

అమ్మవారి ఆలయంలో మహిళలు. మోహన్

భువనేశ్వర్, న్యూస్‌టుడే: కరవు జిల్లాగా ఇదివరకు అపవాదున్న కలహండి జిల్లాలో ఇప్పుడు సిరులు పండుతున్నాయని, సర్వతోముఖాభివృద్ధి సాధిస్తోందని ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి చెప్పారు. కలహండి జిల్లా కేంద్రం భవానీపట్నాలో ఘుమరా-2026 ముగింపు వేడుకలు ఆదివారం రాత్రి నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న సీఎం మాట్లాడుతూ కలహండి జిల్లాలోనూ పరిశ్రమలు ఏర్పాటయ్యేలా సన్నాహాలు చేస్తున్నామన్నారు. పత్తి ఉత్పత్తిలో కలహండి అగ్రగామిగా నిలుస్తున్నందున త్వరలో ఇక్కడ మిల్లు ప్రారంభిస్తామన్నారు. రూ. 3,928 కోట్ల వ్యయంతో ఉతెయిచవులో నీటి పారుదల ప్రాజెక్టు ఏర్పాటు చేస్తామని, 2026-27 బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తామని చెప్పారు. దీనికి ముందు సీఎం భవానీపట్నాలోని శక్తిపీఠం సందర్శించి తల్లి సన్నిధిలో పూజలు చేశారు. కార్యక్రమంలో కలహండి ఎంపీ మాళవికదేవి, ఇతర అధికారులు, ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

తప్పిన ముప్పు

భువనేశ్వర్, న్యూస్‌టుడే: కటక్‌లోని సీడీఏ ప్రాంతంలో సోమవారం పెద్దముప్పు తప్పింది. గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (గెయిల్) సీడీఏ ప్రాంతంలో వంటగ్యాసు పైపులైను విస్తరించే పనులు చేపట్టింది. ఈ నేపథ్యంలో తవ్వకాలు జరిగిన చోట్ల పైపుల విస్తరణ పనులు జరుగుతుండగా గ్యాస్ లీకైంది. ఆ ప్రాంతమంతటా వాసన వ్యాపించింది. ప్రమాదం గ్రహించిన గెయిల్ అధికారులు అగ్నిమాపక సిబ్బందితో కలిసి మరమ్మతులు చేసి పరిస్థితి నియంత్రణలోకి తెచ్చారు. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి హాని జరగలేదు. మళ్లీ పైపుల విస్తరణ పనులు కొనసాగాయి.

21 నుంచి 23 వరకు పశుసంవర్ధకశాఖ సదస్సు

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి మల్లిక్, అధికారులు

భువనేశ్వర్, న్యూస్‌టుడే: భువనేశ్వర్‌లోని జనతా మైదానంలో ఈ నెల 21 నుంచి 23 వరకు రాష్ట్రస్థాయి మత్స్య ప్రాణులపై సదస్సు, ప్రదర్శన ఏర్పాటవుతుందని మత్స్య, పశు, సంవర్ధక శాఖల మంత్రి గోకులానంద మల్లిక్ చెప్పారు. సోమవారం భువనేశ్వర్‌లోని వెటర్నరీ ఆడిటోరియంలో మంత్రి విలేకరులతో మాట్లాడుతూ సీఎం మోహన్‌చరణ్ మాఝి సదస్సు ప్రారంభిస్తారని, ముగింపు వేడుకల్లో గవర్నరు కంభంపాటి హరిబాబు పాల్గొంటారని చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి సమితి నుంచి 26 మంది చొప్పున మొత్తం 8,164 మంది పాల్గొంటారని తెలిపారు. సముద్ర ఉత్పత్తిలో రాణించిన 348 మంది రైతులు, శ్రద్ధగా విధులు నిర్వహిస్తున్న 20 మంది అధికారులను సన్మానిస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని పుంగనూరు గోవుల, గుజరాత్‌లోని లింగరాజ్ ఆంబోతులు ప్రదర్శిస్తారని, డాగ్ షో తదితరాలుంటాయని మంత్రి తెలిపారు. విలేకరులు సమావేశంలో మత్స్య, పశు సంవర్ధకశాఖల ప్రిన్సిపల్ కార్యదర్శి సురేష్‌కుమార్ వశిష్ఠ, సంచాలకుడు విజయ్ అమృత కుళంగె, పశుసంవర్ధక శాఖ సంచాలకుడు మహమ్మద్ సిద్ధిక్ ఆలయం తదితర అధికారులు పాల్గొన్నారు.

పశువుల స్మగ్లింగ్‌ను ఉపేక్షించేది లేదు

రాయగడ పట్టణం, న్యూస్‌టుడే: రాష్ట్రంలో పశువుల అక్రమ రవాణాను ఉపేక్షించేది లేదని మత్స్య, జంతు వనరుల అభివృద్ధి శాఖల మంత్రి **గోకులానంద మల్లిక్** అన్నారు. పశువుల స్మగ్లర్లపై పోలీసు యంత్రాంగం కొరడా ఝుళిపిస్తున్న నేపథ్యంలో ఆయన ఈ మేరకు హెచ్చరించారు. ఒడిశా గోవధ నివారణ చట్టం, 1960 ప్రకారం నిందితులపై న్యాయపరమైన చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. దీనిని మరింత కఠినం చేసేందుకు న్యాయశాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తుందన్నారు. మయూర్‌భంజ్ జిల్లా ఝూర్‌పోకారియా పోలీస్ స్టేషన్ పరిధిలో పశ్చిమబెంగాల్‌కు తరలిస్తున్న సుమారు 400 పశువులను స్వాధీనం చేసుకొని, 11 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

బాణసంచా పేలి దివ్యాంగుడి మృతి

సహాయక చర్యల్లో అగ్నిమాపకశాఖ ఉద్యోగి

రాయగడ పట్టణం, న్యూస్‌టుడే: బాణసంచా అక్రమ తయారీ కేంద్రంలో పేలుడు సంభవించి ఓ దివ్యాంగ కార్మికుడు మృతి చెందాడు. కటక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కొలరాడ గ్రామంలో అక్రమంగా బాణసంచా తయారీ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కేంద్రంలో ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో లోపలున్న బొడోసాహికి చెందిన సురేష్ బోయి అనే దివ్యాంగుడు మృతిచెందాడు. పేలుడు ధాటికి పైకప్పు ఎగిరి సురేష్ మృతదేహం 500 మీటర్ల దూరంలో పడింది. ఆ ప్రాంతంలో ఉన్న కొన్ని ఇళ్లు సైతం పాక్షికంగా దెబ్బతిన్నాయని స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు కొనసాగించారు.

పరిశోధనల్లో జాతి హితం ధ్యేయం కావాలి: గవర్నర్

విద్యార్థులకు పురస్కారాలు అందజేస్తున్న గవర్నరు హరిబాబు. చిత్రంలో ఇతర అధికారులు

భువనేశ్వర్, న్యూస్‌టుడే: శాస్త్ర, సాంకేతిక, విజ్ఞాన రంగాల్లో జరుగుతున్న పరిశోధనలు జాతి హితానికి దోహదకారి కావాలని దేశ, రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేయాలని గవర్నరు కంభంపాటి హరిబాబు పిలుపునిచ్చారు. సోమవారం సాయంత్రం భువనేశ్వర్‌లోని ఒడిశా యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్ (ఓయూటీఆర్) స్నాతకోత్సవం జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న గవర్నరు మాట్లాడుతూ ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్, డేటా సైన్స్, ఆటోమేషన్, రినవేబుల్ ఎనర్జీ బయోటెక్నాలజీ, స్పేస్ టెక్నాలజీ రంగాల్లో పరిశోధనలు ముమ్మరం చేయాలని కోరారు. వికసిత్ భారత్ వికసిత్ ఒడిశా కార్యక్రమాలకు బాటలు వేయాలని చెప్పారు. కార్యక్రమంలో ఐఐటీ కాన్పూర్ సంచాలకుడు ఆచార్య మహీంద్ర అగర్వాల్, సీయూటీఆర్ వీసీ ఆచార్య బిభూతి భూషణ్ బిశ్వాల్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నరు విద్యార్థులచే శపథం చేయించారు. పలువురికి ప్రతిభా పురస్కారాలు అందజేశారు.

శపథం చేస్తున్న విద్యార్థులు

పిల్లలకు బహుమతులిస్తున్న గవర్నరు

చదువుకుని ప్రయోజకులు కండి

చదువుకుని ప్రయోజకులు కావాలని, తల్లిదండ్రులు గర్వించే స్థాయికి చేరుకోవాలని గవర్నరు కంభంపాటి హరిబాబు పిల్లలకు బోధించారు. భువనేశ్వర్‌లోని లోక్‌భవన్‌ను సందర్శించడానికి ఈ నెల 20 వరకు అనుమతించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం రాజధాని ప్రాంత పాఠశాలల చిన్నారులు రాజ్‌భవన్‌కు వచ్చారు. అక్కడి అందాలు తిలకించినవారంతా హరిబాబును కలిశారు. ఈ సందర్భంగా బాలబాలికలతో ముచ్చటించి బహుమతులిచ్చారు.

నవజాత శిశువు మృతదేహం లభ్యం

నవరంగపూర్, న్యూస్‌టుడే: జిల్లాలోని ఉమ్మర్‌కోట్ రాణా పరిధి జామరుండ పంచాయతీ కైలారిబెడ గ్రామంలోని చెరువు వద్ద నవజాత శిశువు మృతదేహాన్ని పోలీసులు సోమవారం గుర్తించారు. మేకల కాపరి ఉదయం మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరీక్ష కోసం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి, దర్యాప్తు ప్రారంభించారు.

సభాపతుల సమావేశానికి సురమాపాఢి

భువనేశ్వర్, న్యూస్‌టుడే: ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో 19 నుంచి 21 వరకు శాసనసభాపతుల సమావేశం ఏర్పాటు కాగా, ఒడిశా సభాపతి సురమాపాఢి, ఉపసభాపతి భవానీ శంకర్ బోయక్, కార్యదర్శి సత్యబ్రత రౌత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోమవారం ఉత్తరప్రదేశ్, ఢిల్లీ అసెంబ్లీ సభాపతులు సతీష్ మహన్ విజేందర్ గుప్తాతో సురమాపాఢి విరామ సమయంలో వివిధ అంశాలపై మాట్లాడారు.

ఉత్తరప్రదేశ్, ఢిల్లీ రాష్ట్రాల అసెంబ్లీ సభాపతులతో సురమాపాఢి

కోలాహలంగా ముగిసిన మహానగర్ మహోత్సవాలు

బనమాలి ప్రధాన్‌ను సత్కరించి జ్ఞాపిక అందజేస్తున్న మేయరు దొళాయి. చిత్రంలో అతిథులు, సత్కార గ్రహీతలు

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: బ్రహ్మపుర మహానగర సాంస్కృతిక పరిషత్ ఆధ్వర్యంలో స్థానిక స్టీఫెన్స్ చర్చి మైదానంలో పది రోజులుగా జరుగుతున్న '13వ మహానగర్ మహోత్సవాలు-2026' ఆదివారం రాత్రి కోలాహలంగా ముగిశాయి. చివరి రోజు ఉత్సవాలకు బ్రహ్మపుర పురపాలక సంఘం మేయరు సంఘమిత్ర దొళాయి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆమె వివిధ రంగాల ప్రతిభావంతుల్ని సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. ముగింపు వేడుకల్లో సుశాంత సాబత్, ఉమాశంకర పాణిగ్రహి, ప్రకాష్ పట్నాయక్ తదితరులు అతిథులుగా పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ కళాకారుల్ని ప్రోత్సహించేందుకు, వారిలోని ప్రతిభను వెలికి తీసేందుకు ఇలాంటి మహోత్సవాలు దోహదపడతాయన్నారు. చివరిగా గంజాం జిల్లాతోపాటు రాష్ట్రంలోని వివిధ సాంస్కృతిక సంస్థల ఆధ్వర్యంలో శాస్త్రీయ, జానపద, ఆధునిక నృత్యాలతోపాటు గీతాలాపనలు జరిగాయి.

సంబల్‌పురి నృత్యం

ఘనంగా ముగిసిన కలహండి ఉత్సవాలు

నువాపడ విద్యార్థుల ఒడిస్సీ నృత్య ప్రదర్శన

రాయగడ గ్రామీణం, మునిగుడ, న్యూస్‌టుడే; రాయగడ జిల్లా సరిహద్దున గల భవానీపట్నాలో జిల్లాస్థాయి 28 కలహండి ఉత్సవాలు ఆదివారం రాత్రి ఘనంగా ముగిశాయి. పాలనాధికారి సచిన్ పవర్ అధ్యక్షతన జరిగిన ఈ వేడుకలు ఈ నెల 14 ప్రారంభించారు.

కలహండి విద్యార్థులు..

జూదమాడుతూ పట్టుబడిన ఒడిశా వాసులు

పాతపట్నం, న్యూస్‌టుడే: శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం ఎ.ఎస్.కవిటి గ్రామ పరిధిలోని చీకటితోటలో జూదం ఆడుతున్న వారిని పట్టుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై కె.మధుసూదనరావు సోమవారం తెలిపారు. ఒడిశా రాష్ట్రంలోని పర్లాఖెముండికి చెందిన 9 మందిని తనిఖీల్లో పట్టుకున్నామన్నారు. వారి నుంచి రూ. 29,700 నగదు, 7 చరవాణులు, 6 ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. సంక్రాంతి, కనుమ పండగల సమయంలో జూదం ఆడటం ఇక్కడ ఎక్కువ. రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయి.

గుండెపోటు, కేన్సర్ తస్మాత్ జాగ్రత్త
డాక్టర్ రెడ్డి టోటల్ బాడీ చెకప్ సెంటర్
కలక్టర్ ఆఫీస్ జంక్షన్, కోస్టల్ బేటరీ రోడ్డు, కెనరా బ్యాంక్ ప్రక్కనఉన్న LUCID బిల్డింగ్, 4వ అంతస్తు, విశాఖపట్నం
శరీరంలో సైలంట్‌గా దాగిఉన్న గుండెపోటును మరియు కేన్సర్‌ను 6 నెలల ముందుగానే గుర్తించే టోటల్ బాడీ చెకప్
రూ. 7,500/- విలువచేయు పరీక్షలు కేవలం 3,500/- కే
ప్రముఖ హృద్రోగ నిపుణులు, చికిత్సరత్న డా॥ జి. శివప్రసాద్‌రెడ్డి గారి పర్యవేక్షణలో చేయబడును.
9393752255, 9393122525
ఈ పథకం 10 రోజులు మాత్రమే ప్రతీ ఆదివారం శెలవు

ఎంపికైన జట్టు క్రీడాకారులు: చిత్రంలో కోచ్, మేనేజర్లు తదితరులు

జాతీయ ఫుట్‌బాల్ పోటీలకు రాష్ట్ర జట్టు ఎంపిక

బ్రహ్మపుర క్రీడలు, న్యూస్‌టుడే: అసోంలోని ఢకువఖాన, శిలపతర్‌లలో ఈ నెల 21 నుంచి ఫిబ్రవరి 8 వరకు జరగనున్న 79వ సీనియర్ పురుషుల జాతీయ ఫుట్‌బాల్ పోటీలు (సంతోష్ ట్రోఫీ)-2026కు ఒడిశా జట్టు ఎంపికైంది. ఈ మేరకు ఒడిశా ఫుట్‌బాల్ సంఘం (ఎఫ్ఏఓ) ఆదివారం జట్టు క్రీడాకారుల జాబితాను ప్రకటించినట్లు జాతీయ రిఫరీ సుజిత్‌కుమార్ పాత్ర్ సోమవారం 'న్యూస్‌టుడే'కు చెప్పారు. పోటీల్లో ఫైనల్ రౌండ్‌లో నిర్వహించనున్న మ్యాచుల్లో గ్రూప్-ఎ లో అసోం, పశ్చిమబెంగాల్, తమిళనాడు, ఉత్తరాఖండ్, నాగాలాండ్, రాజస్థాన్ జట్లు, గ్రూప్-బి లో కేరళ సర్వీసెస్, పంజాబ్, ఒడిశా, రైల్వేస్, మేఘాలయ జట్లు తలపడనున్నట్లు పాత్ర్ తెలిపారు. ఎంపికైన 22మందితో కూడిన రాష్ట్ర జట్టుతో కోచ్, మేనేజర్లుగా అక్షయ దాస్, చిత్తరంజన్ బెహరా, సంజయ్‌కుమార్ నాయక్, ఫిజియోథెరపిస్ట్ సరోజ్‌కుమార్ దాస్ అసోంకు బయలుదేరి వెళ్లినట్లు రిఫరీ పాత్ర్ పేర్కొన్నారు.

అమ్మవారికి భక్త'కోటి' కానుకలు

రాయగడ, న్యూస్‌టుడే: ఉత్కళాంధ్ర ప్రజల ఇలవేల్పు మజ్జిగౌరి ఆలయ హుండీ ఆదాయం సోమవారం లెక్కింపు నిర్వహించారు. ఆలయ ట్రస్ట్ అధ్యక్షుడు రాయిసింగి బిడిక, ట్రస్ట్‌సభ్యులు, సిబ్బంది, యూనియన్ బ్యాంక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ లెక్కింపులో రూ. 1,05,52,845 నగదు, 30 గ్రాముల బంగారం 2.150 కేజీల వెండి లభించినట్లు బిడిక తెలియజేశారు. ఈ ఆదాయం యూనియన్ బ్యాంక్‌లో జమ చేయనున్నట్లు తెలిపారు.

హుండీ ఆదాయం లెక్కిస్తున్న సేవాదళ్ సభ్యులు

జాతీయ పవర్ లిఫ్టింగ్‌లో పారా క్రీడాకారులకు పతకాలు

బ్రహ్మపుర క్రీడలు, న్యూస్‌టుడే: ఉత్తరాఖండ్‌లోని రూర్కీ సీఓఈఆర్ విశ్వవిద్యాలయంలో కొద్దిరోజులుగా కొనసాగిన 23వ సీనియర్, 18వ జూనియర్, రెండో సబ్‌జూనియర్ జాతీయ పారా పవర్ లిఫ్టింగ్ పోటీలు ఆదివారం ముగిశాయి. ఇందులో రాష్ట్ర క్రీడాకారులు సత్తా చాటి రెండు పతకాలు గెలుచుకున్నారు. సబ్‌జూనియర్ బాలికల 55 కిలోల కేటగిరీలో సరోజినిపరిఢా 20 కిలోలు బరువులెత్తి ద్వితీయస్థానం దక్కించుకుని రజత పతకం సాధించింది. జూనియర్ బాలుర 59 కిలోల కేటగిరీలో శ్యామ్ మరాండి 50 కిలోల బరువులెత్తి తృతీయస్థానం పొంది కాంస్య పతకం గెలుచుకున్నాడు. ఒడిశా పారా క్రీడల సంఘం కార్యదర్శి సునీల్ ప్రధాన్ ఆ వివరాలను సోమవారం 'న్యూస్‌టుడే'కు చెప్పారు.

రజత పతకంతో సరోజిని పరిఢా

కాంస్యంతో శ్యామ్ మరాండి

బ్యాంకులో నగలు, నగదు దోపిడీ

భువనేశ్వర్, న్యూస్‌టుడే: పట్టపగలు ఖాతాదారుల మాదిరిగా బ్యాంకుకి వచ్చి నగలు, నగదు దోచుకున్న ఘటన సోమవారం కేంఝర్ జిల్లాలోని బర్బిల్ పట్టణంలోని 'బ్యాంకు ఆఫ్ మహారాష్ట్ర'లో జరిగింది. మధ్యాహ్నం 3 గంటలకు 5 ద్విచక్ర వాహనాల్లో వచ్చిన ఆరుగురు బ్యాంకులో ప్రవేశించారు. కస్టమర్లు ఆ సమయంలో లేకపోవడంతో మేనేజరు, సిబ్బందికి పిస్తోళ్లతో బెదిరించి రూ. 5 కోట్ల విలువచేసే పసిడి, రూ. 8 లక్షల నగదు దోచుకుని పరారయ్యారు. ఈ ఘటన తర్వాత బ్యాంకు సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేంఝర్ ఎస్పీ రాజేష్ పండిత్, ఇతర అధికారులు చేరుకుని సీసీకెమేరాల ఫుటేజీ పరిశీలించారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. జిల్లాలోని అన్నిఠాణాల అధికారులను అప్రమత్తం చేశారు.

సందర్భమేదైనా ఈనాడు ను చేసుకోండి వేదిక
మీ బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులకు
ఈనాడు లో ప్రకటనల ద్వారా తెలియజేయండి
పదవీ విరమణ శుభాకాంక్షలు
ఈనాడు క్లాసిఫైడ్స్
జన్మదిన శుభాకాంక్షలు
జయంతి, వర్ధంతి
లీగల్ ప్రకటనలు
వేడుక ఏదైనా.. ఈనాడు ను చేసుకోండి వేదిక
అంత్యక్రియలు,
ఈనాడు యాడ్స్ ద్వారా తెలియజేయండి
ప్రకటనల కొరకు సంప్రదించండి
80085 97609

(c) eenadu

'ప్రగతి ప్రవాహో' రాష్ట్ర వికాసానికి దర్పణం: సీఎం

భువనేశ్వర్, న్యూస్‌టుడే: రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలశాఖ (ఐ అండ్ పీ ఆర్) ముద్రించిన 'ప్రగతి ప్రవాహో' పుస్తకం రాష్ట్రాభివృద్ధి, ప్రగతికి అద్దం పడుతోందని ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి చెప్పారు. ఆదివారం సీఎం నివాసంలో పుస్తకావిష్కరణ చేసిన మోహన్ మాట్లాడుతూ పారదర్శకంగా విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వం జన హితం ధ్యేయంగా చేసుకుందని, ఇదంతా పుస్తకంలో వివరించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో సీఎం సలహాదారు ప్రకాశ్‌మిశ్ర మాజీ ఎమ్మెల్యే నపురి నాయక్, ఐ అండ్ సీ ఆర్ సంచాలకుడు అనూజ్‌కుమార్ దాస్ పట్నాయక్, ఇతర అధికారులు పాల్గొన్నారు.


పుస్తకావిష్కరణ చేస్తున్న సీఎం మోహన్, ఇతర అతిథులు

'పైకా ఉద్యమం'పై నాటక ప్రదర్శన

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: దేశ స్వాతంత్ర్య పోరాటంలో తొలి ఉద్యమంగా ఖ్యాతిగాంచిన 'పైకా ఉద్యమం', దానికి నాయకత్వం వహించిన బక్షి జగబంధు వీరత్వం, పోరాట పటిమ నేపథ్యంగా ఆదివారం రాత్రి బ్రహ్మపురలో ప్రదర్శించిన 'మహా సంగ్రాం రొ మహా నాయకొ' నాటకం ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంది. శతాబ్దిరొ కళాకార్ (భువనేశ్వర్) స్వర్ణోత్సవాల సంవత్సరం సందర్భంగా స్థానిక బ్రహ్మపుర కళాకారుల ఏక్తా మంచ్ సహకారంతో స్థానిక కవి సూర్య రంగమంచ్‌లో ప్రదర్శించిన ఈ నాటకాన్ని మాజీ గవర్నరు బిశ్వభూషణ్ హరిచందన్ రాశారు. దీనికి ధిర మల్లిక్ దర్శకత్వం వహించారు. వేడుకలకు రవాణా శాఖ మంత్రి బిభూతి భూషణ్ జెనా ముఖ్య అతిథిగా హాజరై జ్యోతిని వెలిగించారు. ఇతర ప్రముఖులు జామినికాంత్ దాస్, అనిల్ కుమార్ పాత్ర్, రాజగోపాల్ పాఢి తదితరులు పాల్గొన్నారు. మంత్రి జెనా తదితరులు నాటకాన్ని వీక్షించి, కళాకారుల్ని అభినందించారు.

జ్యోతిని వెలిగించి వేడుకలు ప్రారంభిస్తున్న రవాణా శాఖ మంత్రి బిభూతి జెనా. చిత్రంలో ఇతర ప్రతినిధులు

యువతకు ఆదర్శం హృదానంద

భువనేశ్వర్, న్యూస్‌టుడే: ఆయన పేరు హృదానంద. బిశి రూర్కుగుడకు చెందిన ఆయన బీఎస్సీ చదివిన తర్వాత ఎంబీఏ, మెకానికల్ ఇంజినీరు డిగ్రీలు అందుకున్నాడు. ఉద్యోగాలు వచ్చినా కాదని వ్యవసాయం వైపు మొగ్గు చూపాడు. డ్రిప్ ఇరిగేషన్, మల్చింగ్ పద్ధతుల్లో పంటలు వేసి రాణించాలన్న ధ్యేయంతో వ్యవసాయం ప్రారంభించాడు. ప్రభుత్వ సాయం ఆశించకుండా స్వయం కృషితో విజయాన్ని అందుకున్నాడు. ఆయన గురించి వ్యవసాయశాఖ సంచికలో ప్రచురితమైంది. ఇది తెలిసిన ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి ఆయనను ఆదివారం రాత్రి తన అధికార నివాసానికి పిలిపించి అభినందించారు. పీఎం కిసాన్, సీఎం కిసాన్ పథకాల కింద ఆర్థిక సాయం తీసుకుని వ్యవసాయోత్పత్తుల్లో రాణించాలని మరో పదిమందికి ఉపాధి కల్పించాలని కోరారు.

హృదానందతో మోహన్ కరచలనం

హరిబాబును కలిసిన శుభదర్శిని

భువనేశ్వర్, న్యూస్‌టుడే: గంజాం జిల్లా అస్కా ఎంపీ అనితా ప్రియదర్శిని భువనేశ్వర్‌లోని లోక్‌భవన్‌లో ఆదివారం రాత్రి గవర్నరు కంభంపాటి హరిబాబును కలిశారు. కొద్దిసేపు వివిధ అంశాలపై మాట్లాడుకున్నారు.

గవర్నరుకు పుష్పగుచ్ఛం అందజేస్తున్న అనితా శుభదర్శిని

పారా క్రీడాకారులకు అంతర్జాతీయస్థాయి సౌకర్యాలు

బ్రహ్మపుర క్రీడలు, న్యూస్‌టుడే: పారా ఒలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియా (పీసీఐ) ప్రతినిధులు బృందాన్ని రాష్ట్ర క్రీడల మంత్రి సూర్యవంశీ సూరజ్ ఆదివారం కలిశారు. భువనేశ్వర్‌లోని కళింగ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరిగిన ఆ కార్యక్రమంలో పారా క్రీడాభివృద్ధి అంశాలపై ఆయన చర్చించారు. జాతీయ, అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు పొందుతూ పతకాలు సాధిస్తున్న రాష్ట్ర పారా క్రీడాకారులకు ప్రత్యేక మైదానం, శిక్షణ, ఇతర సాధనసంపత్తి సమకూర్చేందుకు సన్నాహాలు చేపడుతున్నట్లు మంత్రి చెప్పారు. కార్యక్రమంలో పీసీఐ ప్రధాన కార్యదర్శి జీహెచ్ జీవన్, పారా అథ్లెటిక్స్ సంఘం అధ్యక్షుడు సత్యనారాయణ్, సలహాదారుడు ఆర్‌పీ రాజేష్, సునీల్ ప్రధాన్, అంతర్జాతీయ క్రీడాకారిణి సుచిత్ర పరిడా తదితరులు పాల్గొన్నారు.


పారా ఒలింపిక్ ప్రతినిధులతో మంత్రి సూర్యవంశీ. చిత్రంలో సంఘం ప్రతినిధులు

సుమిత్‌సింగ్‌ను అభినందించిన ముఖ్యమంత్రి

భువనేశ్వర్, న్యూస్‌టుడే: రవుర్కెలాకు చెందిన యువకుడు సుమిత్‌సింగ్‌ను ముఖ్యమంత్రి మోహన్‌సింగ్‌చరణ్ మాఝి అభినందించారు. ట్రెడ్‌మిల్‌పై అత్యధిక దూరం ప్రయాణించిన సుమిత్ గిన్నిస్ బుక్‌లో పేరు నమోదు చేసుకుని రాష్ట్ర ప్రతిష్ఠ పెంచారు. ఆయన ఆదివారం రాత్రి భువనేశ్వర్‌లోని సీఎం నివాస్‌లో మోహన్‌ను కలుసుకుని తన అనుభవాలు వివరించారు.

మోహన్ గిన్నిస్‌బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రశంసాపత్రం చూపుతున్న సుమిత్‌సింద్. పక్కన ఆయన తల్లి

అలరించిన జానపద నృత్యాలు

ముగింపు కార్యక్రమంలో జగన్నాథుని విగ్రహం వద్ద జానకిరాం, ఈజడ్ సీసీ అధికారులు

అబ్బురపరిచిన పులివేషధారుల నాట్యం

గోపాలపూర్, న్యూస్‌టుడే: గోపాల్‌పూర్ స్వర్గద్వార తీరం వేదికగా జరిగిన కల్చరల్ సెంటర్ ఆధ్వర్యంలో ఢిల్లీ యంత్రాంగం చేపట్టిన వికసిత్ భారత్ అమృత కాల్ సాంస్కృతిక ఉత్సవాలు ఆదివారం రాత్రి ముగిశాయి. ముగింపు కార్యక్రమంలో గోపాల్‌పూర్ ఎన్ఏసీ అధ్యక్షుడు ఎ.జనకిరాం, ఈజడ్‌సీసీ అధికారులు సింధుబ్రౌన్, బిభుప్రసాద్ మిశ్ర జయదీప్ ఘోష్ పాల్గొన్నారు. అనంతరం పులి వేషధారుల నృత్యాలు అలరించాయి.

ప్రభాతి గిరికి నివాళి

రాయగడ పట్టణం, న్యూస్‌టుడే: స్వాతంత్ర్య సమరయోధురాలు ప్రభాతిగిరి జీవితం మనకెంతో ఆదర్శమని సాంస్కృతిక శాఖ మంత్రి సూర్యవంశీ సూరజ్ అన్నారు. సోమవారం ఆమె జయంతి సందర్భంగా బరగడ్ జిల్లా సామలయిపాదర్ గ్రామంలో ఆయన పర్యటించారు. గ్రామంలో ఉన్న ప్రభాతి విగ్రహానికి పూలమాలలు వేసి సూరజ్ నివాళులు అర్పించారు.

కటక్‌లో ఉచిత వైద్య శిబిరం

భువనేశ్వర్, న్యూస్‌టుడే: కటక్‌లోని బలిజత్రా మైదానంలో సోమవారం సత్యసాయి సేవా సమితి 50వ సమ్మేళనం సోమవారం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా హైటెక్ వైద్యకళాశాల ఆసుపత్రి యాజమాన్యం ఉచిత చికిత్స శిబిరం నిర్వహించింది. 1000 మందికి వైద్య పరీక్షలు చేపట్టి ఉచితంగా మందుల వితరణచేశారు. కార్యక్రమంలో హైటెక్ గ్రూపు సంస్థల మేనేజింగ్ ట్రస్టీ సురేష్‌కుమార్ పాణిగ్రహి, సత్యసాయి సేవాసంస్థ కేంద్ర అధ్యక్షుడు నిమిష్ పాండె, రాష్ట్రశాఖ అధ్యక్షుడు డాక్టర్ సత్యస్వరూప్ పట్నాయక్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

7.32 లక్షల క్వింటళ్ల ధాన్యం కొనుగోలు

నవరంగపూర్, న్యూస్‌టుడే: జిల్లాలో మండీల వద్ద ధాన్యం కొనుగోలు ప్రారంభమయ్యాయి. మొదటి విడతలో 14 లక్షల 88వేల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా నేటికీ 7.32 లక్షల క్వింటాళ్ల ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారు.

ట్రాక్టర్లతో మండీల వద్ద ధాన్యం బస్తాలు

బీపీఎల్ క్రికెట్ టోర్నమెంట్‌లో రాయల్స్ విజయం

జయపురం, న్యూస్‌టుడే: కొరాపుట్ జిల్లా బొయిపరిగుడ ఉన్నత పాఠశాల మైదానంలో బొయిపరిగుడ ప్రీమియర్ లీగ్ సోమవారం ఫైనల్‌కు చేరుకుంది. ఆఖరి పోరులో 8 పరుగుల తేడాతో రాయల్స్ విజయం సాధించింది. ముఖ్య అతిథిగా కొరాపుట్ ఎమ్మెల్యే రఘురాం మచ్ఛో పాల్గొని విజేత జట్టుకు ట్రోఫీ, రూ. 40వేలువ చెక్కు అందజేశారు.

విజేత జట్టుతో నిర్వాహకులు, అతిథులు

అభివృద్ధికి చిరునామా అంకురాలు

భువనేశ్వర్, న్యూస్‌టుడే: అభివృద్ధికి చిరునామ అంకురాలని, ఉన్నతవిద్య అభ్యసిస్తున్న యువతీయువకులు స్టార్టప్‌లు ప్రారంభించి రాణించాలని భువనేశ్వర్ ఎంపీ అపరాజిత షడంగి కోరారు. సోమవారం రాజధానిలోని ఇన్ఫోసిటీ ప్రాంతంలో ఏర్పాటైన స్టార్టప్‌ను ఆమె శుభారంభం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ భువనేశ్వర్‌లో ఐటీరంగం విస్తరిస్తోందని, మరోవైపు పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయని, వాటికి అవసరమైన ముడిసరకు అంకురాలు సరఫరా చేయాల్సి ఉందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్టార్టప్, ఎంఎస్‌ఎంఈల ఏర్పాటుకు ప్రోత్సహిస్తున్నాయని, యువత అవకాశాల సద్వినియోగం చేసుకోవాలన్నారు.

స్టార్టప్ కేంద్రంలో నిర్మాణ ప్రతినిధులతో మాట్లాడుతున్న అపరాజిత

గోవిందుని సన్నిధిలో వేడుకలు

గోపాలపూర్, న్యూస్‌టుడే: పూరీ శ్రీక్షేత్రంలో ఆదివారం రాత్రి త్రివేణి అమావాస్య వేడుకలు జరిగాయి. జగన్నాథునికి ప్రత్యేక సేవలు చేపట్టిన సేవాయత్‌లు స్వామి సన్నిధిలోని గోవింద, శ్రీదేవి ఉత్సవ విగ్రహాలను అలంకరించి సాగరబిజె సేవ చేపట్టారు. సోమవారం గోవిందుడు, శ్రీదేవిలకు పుష్పాలంకరణ చేసి ఆనవాయితీ ప్రకారం అలయం లోపల పరిక్రమణ వేడుక నిర్వహించారు.


పుష్పాలంకరణలో గోవిందుడు

ఓలలాడించిన పండిత ఉల్లాస్

భువనేశ్వర్, న్యూస్‌టుడే: భువనేశ్వర్ రాజారాణి ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న రాజారాణి సంగీతోత్సవాలు-2026 ముగింపు కార్యక్రమం ఆదివారం రాత్రి ఏర్పాటైంది. డాక్టర్ సుమిత్ర దాసుదేవ్, గురువిశ్వరంజన్ నందో, పండిత అభయరుసుం సెపారి తదితరులు కర్ణాటక సంగీత గానం రంజంపజేసింది.


దండిన్ ఉల్లాస్ హిందుస్థానీ గాత్రం

అంతర్జాతీయ పారా బ్యాడ్మింటన్‌లో రాష్ట్ర క్రీడాకారుల సత్తా

బ్రహ్మపుర క్రీడలు, న్యూస్‌టుడే: ఈజిప్ట్‌లోని కైరోలో ఈ నెల 13 నుంచి 18 వరకు జరిగిన అంతర్జాతీయ పారా బ్యాడ్మింటన్-2026 పోటీల్లో ఒడిశాకు చెందిన ముగ్గురు పారా క్రీడాకారులు ఉత్తమ ఆటతో పతకాలు సాధించారు. ఒడిశా పారా క్రీడల సంఘం కార్యదర్శి సునీల్‌కుమార్ ప్రధాన్ సోమవారం 'న్యూస్‌టుడే'కు ఆ వివరాలు వెల్లడించారు. ఎస్ఎల్-3 పురుషుల సింగిల్స్ కేటగిరీ తుదిపోరులో రాష్ట్ర క్రీడాకారుడు ప్రమోద్ భగత్ 19-21, 21-15, 21-13 సెట్లతో ఉమేష్ బిక్రం కుమార్‌పై గెలుపొంది పసిడి పతకం సాధించారు. డబుల్స్ కేటగిరీలో ప్రమోద్ మరో పసిడి పతకం గెలుచుకున్నారు. ఎస్ఎల్-3, 4 పురుషుల డబుల్స్ కేటగిరీలో రాష్ట్ర క్రీడాకారుడు పూజ్యం మిశ్ర తన జోడీ మంటుకుమార్‌తో ఆడి 21-18, 21-15 సెట్లతో ఉమేష్ బిక్రంకుమార్, సూర్యకాంత యాదవ్ జోడీపై గెలుపొంది కాంస్యపతకం గెలుచుకున్నారు. డబ్ల్యూహెచ్-2 పురుషుల సింగిల్స్ కేటగిరీలో నూరుల్ హుస్సేన్ ఖాన్ 21-6, 21-9 సెట్లతో మహమ్మద్ కరీమ్ అబ్బూద్ అలమీర్‌పై గెలుపొంది కాంస్య పతకం కైవసం చేసుకున్నారు. విజేతలకు పారా క్రీడల సంఘం ప్రతినిధులు అభినందనలు తెలిపారు.

పతకాలతో పారా క్రీడాకారులు నూరుల్ హుస్సేన్, ప్రమోద్ భగత్, పూజ్యం మిశ్ర

ఫిబ్రవరి 11 బలిదాన్ దివస్

నవరంగపూర్, న్యూస్‌టుడే: జిల్లాలోని ఉమ్మర్‌కోట్ సమితికి చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు బగ పూజారి బలిదాన్ దివస్ ఫిబ్రవరి 11న బడబరండి గ్రామంలో నిర్వహించేందుకు బగ పూజారి సేవాసదన్ సభ్యులు సోమవారం సమావేశమయ్యారు. కార్యక్రమంలో యంత్రాంగ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

కళాశాల అభివృద్ధికి కృషి

సిమిలిగుడ, న్యూస్‌టుడే: సిమిలిగుడ కళాశాల అభివృద్ధికి కృషి చేస్తానని రాష్ట్ర ఉక్కు, గనులు, రవాణా శాఖల మంత్రి బిభూతి భూషణ్ జెనా హామీ ఇచ్చారు. సిమిలిగుడ ప్రభుత్వ కళాశాల వార్షికోత్సవం సందర్భంగా సోమవారం జెనా ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. కొరాపుట్ ఎమ్మెల్యే రఘురామ్ మచ్ఛో, సునాబెడ పురపాలక సంస్థ అధ్యక్షుడు రాజేంద్ర కుమార్ పాత్ర్ తదితరులు పాల్గొన్నారు.

వేదికపై మంత్రి జెనా, ఎమ్మెల్యే మచ్ఛో తదితరులు

విద్యార్థులకు పోటీలు

చిత్రలేఖనం పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు

పర్లాఖెముండి, న్యూస్‌టుడే: పట్టణంలోని శ్రీకృష్ణచంద్ర గజపతి స్వయం ప్రతిపత్తి కళాశాల క్రీడా మైదానంలో జరగనున్న గణతంత్ర దినోత్సవం నేపథ్యంలో సోమవారం విద్యార్థులకు పోటీలు నిర్వహించారు. చిత్రలేఖనం, రచనలు, వ్యక్తిత్వ పోటీల్లో అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు.

పథకాలు అమలు చేసేందుకు సమావేశం

నవరంగపూర్, న్యూస్‌టుడే: జిల్లాలోని రాయ్‌ఘర్, జోరిగావ్, చందహండి, డాబుగావ్ సమితిల్లో దాదాపు 30 గ్రామాల్లో గ్రామీణ అభివృద్ధి యోజనను అమలు చేసేందుకు సోమవారం పాలనాధికారి మహేశ్వర్ స్వయి నేతృత్వంలో సమావేశం జరిగింది. గ్రామాల్లో తాగునీరు, రహదారి, పాఠశాలలు ఆరోగ్య సేవాకేంద్రాలు, వ్యవసాయ యంత్రాల వినియోగం తదితరాలపై చర్చించారు.

సమావేశంలో పాల్గొన్న అధికారులు

అపూర్వ కలయిక


కలుసుకున్న స్నేహితులు

జయపురం, న్యూస్‌టుడే: జయపురం శారద బిహార్ సరస్వతి విద్యామందిర్‌లో చదువుకున్న 2006 మెట్రిక్ బ్యాచ్ విద్యార్థులు సోమవారం టంకువా ప్రాంతంలో కలుసుకున్నారు. ముఖ్య అతిథిగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు లక్ష్మీకాంత్ మిశ్రా హాజరయ్యి తమ విద్యార్థులతో సమయం గడిపారు. అనంతరం స్నేహితులు తమ కష్టసుఖాలను ఒకరితో ఒకరు పంచుకొని చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుతెచ్చుకున్నారు.

మన కోసం మన పోలీసులు

కొరాపుట్, న్యూస్‌టుడే: జిల్లా కేంద్రంలో మన పోలీస్ కమిటీ సభ్యుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఎస్‌డీపీఓ సంజయ్‌కుమార్ మండల్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కొరాపుట్ టౌన్ పోలీస్ స్టేషన్ ఐఐసీ సత్యానంద పాత్ర్ తదితరుల పాల్గొన్నారు.

సమావేశమైన మన పోలీస్ కమిటీ సభ్యులు

వ్యాపారుల్లో ఆందోళన

ఖరగ్‌పూర్, న్యూస్‌టుడే: స్థానిక గేట్ బజార్ వ్యాపారుల్లో ఆందోళన తగ్గలేదు. రైల్వే మార్కెట్‌ను ఆనుకొని ఉన్న ట్రాక్ పక్కన మరో ట్రాక్(మూడో ట్రాక్) వేస్తామని, వ్యాపారులు తమ దుకాణాలు ఖాళీ చేయాలని, లేకపోతే చర్యలు తీసుకుంటామని నోటీసులు అతికించింది. తర్వాత నిర్ణయం మార్చుకున్నట్లు ప్రకటించింది. అయినా వ్యాపారులలో సందేహం ఉండటంతో ఆందోళన చేస్తున్నారు.

నిరసన ర్యాలీ

ఖరగ్‌పూర్, న్యూస్‌టుడే: బెల్డంగాకు చెందిన మహిళా జర్నలిస్టు సోమా మైతీ పై దాడిని ఖండిస్తూ సోమవారం ఖరగ్‌పూర్ మీడియా సంఘాల ప్రతినిధులు ర్యాలీ నిర్వహించారు.

వివేకానందను ఆదర్శంగా తీసుకోవాలి

సిమిలిగుడ, న్యూస్‌టుడే: యువత వివేకానంద మార్గాలు అనుసరించి, ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని రాష్ట్ర ఉక్కు, గనులు, రవాణా శాఖల మంత్రి బిభూతి భూషణ్ జెనా పిలుపునిచ్చారు. యువజన వారోత్సవాల్లో భాగంగా యూత్ రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాలు సోమవారంతో ముగిశాయి. ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి జెనా పాల్గొన్నారు.

ఓటర్లకు పిలుపు

ఖరగ్‌పూర్ న్యూస్‌టుడే: పశ్చిమ మిడ్నాపూర్‌లోని ఛత్రజంగ్‌లో 667 మంది ఓటర్లు ఎస్ఐఆర్ దరఖాస్తులు దాఖలు చేశారు. అందులో కొన్ని సందేహాలున్నాయని 266 మందికి హియరింగ్‌కు రమ్మని నోటీసులు అందాయి.

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు సంప్రదించండి
Cell: 80085 97609
ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి
Cell: 80081 11237

మా బుడి ఠాకురాణి క్రికెట్ టోర్నీ ప్రారంభం

బ్రహ్మపుర క్రీడలు, న్యూస్‌టుడే: స్థానిక మహాత్మాగాంధీ క్రీడామైదానంలో మా బుడి ఠాకురాణి రాష్ట్రస్థాయి క్రికెట్ టోర్నీ సోమవారం నుంచి ప్రారంభమైంది. గణేష్ సాహు స్నేహ బృందం ఆధ్వర్యంలో ఈ నెల 25 వరకు నిర్వహిస్తున్న దీన్ని అర్బన్ బ్యాంక్ అధ్యక్షుడు ఆర్. మురళీమోహన్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఇతర అతిథులుగా బీఈఎంసీ కార్పొరేటర్లు డి. కరుణాకర్, టి. కిశోర్ కుమార్, నీలకంఠ సాహు, ప్రదీప్ కుమార్ శత్పథి తదితరులు పాల్గొన్నారు. ఇందులో వివిధ జిల్లాలకు చెందిన రంభ, రాజ్‌పుత్, లీడ్స్ స్పోర్టింగ్, పానాసానిక్, జూనియర్, ఛత్రపురం క్రికెట్ క్లబ్ జట్లు తలపడుతున్నాయి. తొలి లీడ్స్ క్రికెట్ అకాడమీ, ఆక్స్‌ఫర్డ్, రోజు రాజ్‌పుత్, రంభ క్రికెట్ క్లబ్ జట్ల మధ్య ప్రారంభ మ్యాచు జరిగింది.

క్రీడాకారులతో కరచాలనం చేస్తున్న మురళీమోహన్

మరమ్మతులు చేయరు- సాగునీరు విడిచిపెట్టరు

జయపురం, న్యూస్‌టుడే: కాలువ మరమ్మతులు పూర్తి కాకపోవడంతో తమ పొలాలకు సాగునీరు అందక ఇబ్బందులు పడుతున్నామని, జయపురం సమితి డంగ కాలువపై ఆధారపడిన పుపుగావ్, హండహట్ గూడ ప్రాంతాలకు చెందిన రైతులు ఆవేదన చెందుతున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా లాభం లేదని వాపోతున్నారు.

పుపుగావ్ గ్రామానికి చెందిన రైతులు

రాష్ట్రస్థాయి కరాటే గ్రేడింగ్ పరీక్షలు

రంగుల బెల్టులు, ప్రశంసాపత్రాలతో బాలబాలికలు

బ్రహ్మపుర క్రీడలు, న్యూస్‌టుడే: భువనేశ్వర్‌లోని ఉత్కళ కరాటే స్కూల్లో రాష్ట్రస్థాయి సుకోకాయి కరాటే గ్రేడింగ్ పరీక్షలు ఆదివారం రోజంతా జరిగాయి. ఇందులో వివిధ జిల్లాలకు చెందిన 294 మంది బాలబాలికలు వివిధ కేటగిరీలలో పాల్గొన్నారు. వీరిలో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన 59 మందికి ఎల్లో కలర్ బెల్టులు, 64 మందికి ఆరెంజ్, 41 మందికి గ్రీన్, 51 మందికి బ్లూ, 79 మందికి బ్రౌన్ కలర్ బెల్టులు ప్రదానం చేశారు.

కాలువ పనుల పరిశీలన

జయపురం, న్యూస్‌టుడే: జయపురం సబ్ డివిజనల్ పరిధిలో ఉన్న పద్మపూర్ డిస్ట్రిబ్యూటరీ నుంచి సమితిలో బాలియ టంకువా, డంగరచించి పంచాయతీలలో సాగునీరు సరఫరా జరుగుతుంది. ఇటీవల కాలువ మరమ్మతులు పూర్తికాకపోవడంతో సరఫరా ఆగిపోయింది. రైతులు ఫిర్యాదు చేయడంతో పాలనాధికారి ఆదేశాల మేరకు అదనపు తహసీల్దారు సుబ్బలక్ష్మీ నాయక్ నేతృత్వంలో మరమ్మతుల పనులు పరిశీలించడం సోమవారం ప్రారంభించారు. నివేదికను పాలనాధికారికి అప్పగించిన తర్వాత చర్యలు తీసుకుంటామని తెలిపారు.

బాలియా పంచాయతీలో కాలువ పనులు పరిశీలిస్తున్నతహసీల్దార్

చదరంగం ఆర్బిటర్లకు శిక్షణ శిబిరం

బ్రహ్మపుర క్రీడలు, న్యూస్‌టుడే: భారత చదరంగం, ఒడిశా చదరంగం సంఘాల సంయుక్తాధ్వర్యంలో నిర్వహించిన రెండు రోజుల ఆర్బిటర్ల శిక్షణ శిబిరం ఆదివారం సాయంత్రం ముగిసింది. భువనేశ్వర్‌లోని సోవా విశ్వవిద్యాలయం ప్రాంగణంలో జరిగిన ఇందులో వివిధ రాష్ట్రాల నుంచి 66 మంది ఆర్బిటర్లు పాల్గొన్నారు. వీరికి పరీక్షలు, మరింత మెరుగైన శిక్షణ అందించారు. ముగింపు కార్యక్రమంలో అతిథులుగా విశ్వవిద్యాలయం డీన్ ఆచార్య జ్యోతిరంజన్ దాస్, ఒడిశా చదరంగం సంఘం అధ్యక్షుడు దేబబ్రత భట్, గ్రాండ్‌మాస్టర్ పాల్ అరోక్షిరాజ్‌లు హాజరై మాట్లాడారు.

శిబిరంలో పాల్గొన్న వివిధ రాష్ట్రాల ఆర్బిటర్లు: చిత్రంలో సంఘాల ప్రతినిధులు

గజేంద్రుడికి అంత్యక్రియలు

నవరంగపూర్, న్యూస్‌టుడే: నవరంగపూర్ జిల్లా రాయ్‌ఘర్ సమితి ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన గరియాబంద్ జిల్లాలో ఏనుగు మృతి చెందింది. అనారోగ్యం వల్ల చికిత్స పొందుతూ మరణించగా సోమవారం అటవీశాఖ తరపున అంత్యక్రియలు నిర్వహించారు.

గజేంద్రుడికి అంత్యక్రియలు చేస్తున్న అధికారులు

ఆటోబోల్తా: విద్యార్థులకు గాయాలు

పర్లాఖెముండి, న్యూస్‌టుడే: గజపతి జిల్లా మోహనా ఠాణాపరిధిలో 19 మంది ప్రయాణికులు ఆటోలో వెళుతున్న సమయంలో అదుపు తప్పి ఆటో బోల్తాపడింది. సోమవారం జరిగిన ఈ ఘటనకు ఠాణాధికారి బసంత్‌శెఠి తెలిపిన వివరాల ప్రకారం.. గంజాం జిల్లా డోడోగోడో ఠాణా పరిధిలోని గోడో గ్రామానికి చెందిన 19 మంది విద్యార్థులు తియారో గ్రామంలో ఉన్న వసతి గృహానికి వెళుతున్న సమయంలో జోరవ్‌ఘాట్ మలుపు వద్ద ఆటో బోల్తాపడి విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. క్షతగాత్రులను అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు స్థానిక ఆరోగ్య కేంద్రానికి తరలించి, ప్రాథమిక చికిత్స అనంతరం బ్రహ్మపురం తరలించినట్లు వివరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

మరో నలుగురికి

నవరంగపూర్, న్యూస్‌టుడే: నవరంగపూర్ జిల్లా ఉమ్మర్‌కోట్ సమితి బడబాసిని గ్రామ సమీపంలో అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తాపడి చోదకుడితో పాటు ముగ్గురు గాయపడ్డారు. స్థానికులు బాధితులను ఉమ్మర్‌కోట్ ఆసుపత్రికి తరలించగా, చోదకుడు మహేంద్ర గండ్ పరిస్థితి విషమంగా ఉండటంతో ఆయనను జిల్లా ప్రధాన ఆసుపత్రికి తరలించారు.

స్వగ్రామానికి వెళ్తుండగా...

సిమిలిగుడ, న్యూస్‌టుడే: నందపూర్-సిమిలిగుడ మార్గంలో ఆదివారం రాత్రి స్కార్పియో బోల్తాపడి ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు వివరాల మేరకు.. పొట్టంగికి చెందిన సికందర్‌భత్ర, లాలూబోయిలు స్కార్పియోలో ఆదివారం సాయంత్రం నందపూర్‌కు వెళ్లి రాత్రి తిరిగి స్వగ్రామానికి వెళుతుండగా స్కార్పియో బోల్తా పడటంతో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందడంతో పోలీసులు చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

26 మంది అరెస్టు

ఖరగ్‌పూర్ న్యూస్‌టుడే: ముర్షిదాబాద్ జిల్లా బెల్డంగా ప్రాంతానికి చెందిన సామామైతి అనే మహిళా జర్నలిస్టుపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. పోలీస్ ఉన్నతాధికారులు ఈ కేసులో ఇప్పటివరకు 26 మందిని అరెస్టు చేశామని, మరికొందరిని అదుపులోకి తీసుకున్నామని పరిస్థితి అదుపులో ఉందని ప్రకటించారు.

గడ్డివాములు దగ్ధం

ఖరగ్‌పూర్, న్యూస్‌టుడే: ఝార్‌గ్రామ్ సమితి బోరాపిపి గ్రామంలో ఆదివారం రెండు గడ్డివాములకు నిప్పంటుకుంది. గ్రామస్థులు ద్వారా సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు.

'వికసిత భారత్- జి రామ్ జి'పై శిక్షణ శిబిరం

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: బ్రహ్మపుర శివారున అంబపువాలోని ఎస్-3 లాన్ కల్యాణ మండపం ఆవరణలో ఆదివారం రోజంతా 'వికసిత భారత్- జి రామ్ జి'పై శిక్షణ శిబిరం జరిగింది. భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ గంజాం జిల్లా ప్రభారి శారదా ప్రసాద్ శత్పథి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ 'విబి-జి రామ్ జి'తో మహాత్మాగాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం సాధ్యమని చెప్పారు. 125 రోజుల పని దినాలు, కార్మికులకు అధిక కూలీ, మరింత ఆదాయం, భద్రత అధికమని పేర్కొన్న ఆయన ఇందులోని వివిధ అంశాలను సమగ్రంగా వివరించారు. ఈ శిబిరంలో భాజపా గంజాం జిల్లా అధ్యక్షుడు సరోజ్ సాబత్, ఎమ్మెల్యేలు కె. అనిల్‌కుమార్ (బ్రహ్మపుర), మనోరంజన్ ధ్యాన్ సామంత్రాయ్ (చికిటి), సిద్ధాంత్ మహాపాత్ర్ (దిగపొహండి), కృష్ణచంద్ర నాయక్ (ఛత్రపురం)లతోపాటు భాజపా నాయకులు గౌరీ శంకర సామంత్రాయ్, కుంజబిహారి పాణిగ్రహి, మహంతొ చిన్మయానంద దాస్ తదితరులు పాల్గొన్నారు.

శిబిరంలో పాల్గొన్న శారదా ప్రసాద్ శత్పథి, ఎమ్మెల్యేలు అనిల్ కుమార్, మనోరంజన్ ధ్యాన్ సామంత్రాయ్, సిద్ధాంత్ మహాపాత్ర్, కృష్ణచంద్ర నాయక్ తదితరులు

(c) eenadu

మరమ్మతులు చేపట్టరా..!

మందసలోని పోస్టుమెట్రిక్ వసతి గృహానికి చెందిన మరుగుదొడ్లు నీటి సదుపాయం లేక వినియోగానికి దూరంగా ఉన్నాయి. దీంతో విద్యార్థులు అత్యవసర సమయంలో కొద్ది దూరంలోని గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలకు వెళ్తూ తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. పాతవి పాడయ్యాయని, కొత్తగా నిర్మించాలని కోరుతున్నారు. గృహ సంక్షేమాధికారి బి.అప్పారావు సమస్యపై స్పందిస్తూ కొత్తవి నిర్మిస్తామన్నారు. - న్యూస్‌టుడే, మందస

తొలగించకపోతే ముప్పే..

ఇచ్ఛాపురం మండలంలోని బాలకృష్ణాపురం మీదుగా బెనుగానిపేట, కేదారిపురం తదితర గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారికి ఇరువైపులా ముళ్ల పొదలు ఏపుగా పెరిగాయి. దీంతో ఈ మార్గంలో రాకపోకలకు వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. పొదలు తగిలి ప్రమాదాలకు గురవుతున్నామని వాపోతున్నారు. అధికారులు స్పందించి వాటిని తొలగించాలని కోరుతున్నారు. ఈ విషయమై పంచాయతీ రాజ్ జేఈ ధనంజయరావు వద్ద వివరణ కోరగా త్వరలోనే సమస్య పరిష్కరిస్తామన్నారు. - న్యూస్‌టుడే, ఇచ్ఛాపురం గ్రామీణం

పగులూ.. వెలుగులు



వజ్రపుకొత్తూరు మండలం బైపల్లిలో ప్రధాన రహదారితో పాటు పలు వీధుల్లో రాత్రింబవళ్లు విద్యుత్తు దీపాలు వెలుగుతూనే ఉన్నాయి. నిత్యం ఇలా వెలగడంతో విద్యుత్తు వృథా అవుతోందని స్థానికులు మండిపడుతున్నారు. కరెంటు బిల్లులు అధికంగా వస్తూ పంచాయతీ ఆదాయానికి గండిపడుతోందని వాపోతున్నారు. తక్షణమే అధికారులు సరి చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు. ఈ విషయమై ఏఈ వెంకటరమణ వద్ద ప్రస్తావించగా పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు. - న్యూస్‌టుడే, వజ్రపుకొత్తూరు

పనులు పూర్తిచేయండి..

కంచిలి మండలం పోలేరులో రైతు సేవా కేంద్రం పనులు పూర్తికాకుండా నిలిపివేయడంతో ఇబ్బందులు తప్పడం లేదని రైతులు వాపోతున్నారు. సచివాలయ భవనం సైతం అందుబాటులోకి రాకపోవడంతో ఇరుకు గదుల్లో విధులు నిర్వహిస్తున్నట్లు సిబ్బంది పేర్కొంటున్నారు. అధికారులు స్పందించి రైతుసేవా కేంద్రం భవన నిర్మాణ పనులు పూర్తిచేయాలని కోరుతున్నారు. ఈ విషయం పీఆర్ ఏఈ ప్రవీణ్ వద్ద ప్రస్తావించగా గుత్తేదారుకు బిల్లులు చెల్లింపులో జాప్యంతో నిర్మాణం ఆగిందని, చర్యలు తీసుకుంటామన్నారు. - న్యూస్‌టుడే, కంచిలి గ్రామీణం

వ్యర్థాలతో నిండింది..

ఇచ్ఛాపురం పుర పరిధి పొందరవీధి చిన్నది కావడంతో సిమెంటు రోడ్డుకు ఒకవైపు మాత్రమే కాలువ ఏర్పాటు చేశారు. కాలువలో మట్టి పేరుకుపోయి మురుగు నీరు నిలిచి పోతోందని వాపోతున్నారు. దుర్వాసన, దోమల బెడద పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. పరిశీలించి సమస్యను పరిష్కరిస్తామని పుర కమిషనర్ రమేష్ తెలిపారు. - న్యూస్‌టుడే, ఇచ్ఛాపురం

సాగునీటి వనరులను అభివృద్ధి చేయాలి

మందస, న్యూస్‌టుడే: పలాస, మందస, సోంపేట మండలాల్లోని సాగునీటి వనరులను అభివృద్ధి చేయాలని మహేంద్ర రైతు సంఘం అధ్యక్షుడు బి.కామేశ్వరరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు మందస తహసీల్దారు ఎం.శ్రీకాంత్‌కు ఆదివారం వినతిపత్రం అందజేశారు. సేంద్రియ ఎరువులను ప్రభుత్వం సరఫరా చేయాలని పేర్కొన్నారు. సభ్యులు హేమారావు చౌదరి, మన్మథరావు, మోహనరావు, తాతారావు తదితరులు పాల్గొన్నారు.

12న దేశవ్యాప్త సమ్మె

కలెక్టరేట్ ప్రాంగణం, న్యూస్‌టుడే: కేంద్రం ఇటీవల ప్రవేశపెట్టిన లేబర్ కోడ్‌లను రద్దు చేసి.. పాత విధానంలో 29 చట్టాలను అమలు చేయాలని సిటు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు డి.రమణారావు, వై.మన్మథరావు డిమాండు చేశారు. ఆదివారం స్థానిక సుందరయ్య భవనంలో సమావేశమై మాట్లాడారు. మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత కోసం ప్రశ్నించే హక్కు కార్మికులు కోల్పోతున్నారని వాపోయారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వచ్చే నెల 12న దేశవ్యాప్త సమ్మెను చేపట్టనున్నట్లు తెలిపారు.

మినీ గోవా.. మాటల వరకే..!

కానరాని ప్రయోజనం

న్యూస్‌టుడే, సోంపేట

బారువ తీరం నిర్వహణ లేకపోవడంతో అధ్వానంగా మారింది. కనీస వసతులు లేక సందర్శకులకు ఇబ్బందులు తప్పడం లేదు. గతేడాది మేలో ఇక్కడ బీచ్ ఫెస్టివల్ అట్టహాసంగా నిర్వహించి మినీ గోవాగా అభివృద్ధి చేస్తామని కేంద్ర మంత్రి సహా అధికారులు హామీలిచ్చారు. అవి ప్రకటనలకే పరిమితం కావడంతో స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అప్పట్లో పర్యాటకులు సేద తీరడానికి ఏర్పాటు చేసిన గుడారాలు, బెంచీలు దెబ్బతిన్నాయి.

వసతులు లేని బారువ తీరం

అధ్వానంగా బారువ తీరం

★ తీరంలో సౌర విద్యుద్దీపాల ఏర్పాటులో భాగంగా 18 దీపాలు అమర్చారు. అక్కడక్కడ ఉండటంతో చీకటిగా ఉంటోంది. 100 దీపాలైనా సమకూర్చితే తప్ప ప్రయోజనం ఉండదని సందర్శకులు చెబుతున్నారు.

★ బీచ్ రోడ్డు నిర్మాణం ఎనిమిది నెలలుగా నిలిచిపోయింది. ఈ విషయమై 'ఈనాడు'లో వరుస కథనాలు ప్రచురితమవడంతో ఇటీవల పనులు చేపట్టారు. శిథిలమైన అతిథి గృహాన్ని తొలగించి తీరం వరకు రోడ్డు, ఇతర నిర్మాణాలు చేపట్టాలని సందర్శకులు కోరుతున్నా పట్టించుకోవడం లేదు.

★ మహేంద్రతనయ నదిలో టి.శాసనాం నుంచి సాగరసంగమం వరకు బోటు షికారు, తీరంలో పిల్లల ఉద్యానం, సేద తీరడానికి బెంచీల ఏర్పాటు, ప్రాథమిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటామన్న హామీల్లో ఒక్కటీ కార్యరూపం దాల్చలేదు.

★ ఇక్కడ మందుబాబులు, ఆకతాయిల ఆగడాలతో సందర్శకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దుస్తులు మార్చుకోవడానికి గదులు, తాగునీరు, ఇతర సదుపాయాలు లేవు.

★ తీరంలో ఇసుక తిన్నెలు చదును చేసి పిల్లల కోసం ఉద్యానాలు, ఇతర నిర్మాణాలు చేపడితే సేద తీరడానికి వీలు కలుగుతుంది. చెత్త వేయడానికి గతంలో స్థానిక యువత ఏర్పాటు చేసిన కుండీలు ఇసుకలో కూరుకుపోగా వాటి గురించి పట్టించుకోలేదు. దాతల సహకారంతో నాటిన మొక్కలు నాశనమయ్యాయి.

★ ఫిబ్రవరిలో బీచ్ ఫెస్టివల్ నిర్వహించడానికి సన్నాహాలు చేస్తుండటంతో మండల స్థాయి అధికారులు ఆందోళన చెందుతున్నారు. గతంలో ప్రధాన శాఖలకు సంబంధించి ఒక్కొక్కరు రూ.5 లక్షలు ఖర్చు చేసినప్పటికీ ఆయా బిల్లులకు నిధులు మంజూరు కాలేదు.

ప్రైవేటు సంస్థల సహకారం తీసుకుంటాం..

బారువ బీచ్ అభివృద్ధికి కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు, కలెక్టర్ చర్యలు తీసుకుంటున్నారు. ప్రైవేటు సంస్థల సహకారంతో వసతులు సమకూర్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. త్వరలో పనులు చేపట్టే అవకాశం ఉంది.

- బెందాళం అశోక్, ప్రభుత్వ విప్

హస్తినలో సీఎం, ఉపముఖ్యమంత్రులు

భువనేశ్వర్, న్యూస్‌టుడే: భాజపా కేంద్రశాఖ అధ్యక్షునిగా సోమవారం నితిన్ నవీన్ నామినేషన్ దాఖలుచేయగా, ఈ వేడుకలో రాష్ట్రానికి చెందిన 40 మందినేతలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి మోహన్‌చరణ్ మాఝి, ఉపముఖ్యమంత్రులు కనకవర్ధన్ సింగ్ దేవ్, ప్రభాతి పరిడ, ఎంపీలు తదితరులు పాల్గొన్నారు.

పనులు జరిగే మార్గం చూడండి

- న్యూస్‌టుడే, కొత్తూరు

కొత్తూరు, సీతంపేట మండలాల మధ్య రాకపోకలు సాగించే అంతర్ రాష్ట్ర రహదారి నిర్మాణం ఏడాదిగా నిలిచిపోయింది. జిల్లాతోపాటు, మన్యం జిల్లాలోని ప్రజలు రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు పడుతున్నారు. కొత్తూరు మండలంలోని లబ్బ పంచాయతీ నుంచి సీతంపేట మండలంలోని గుమడకు చేపడుతున్న రహదారి రాళ్లు తేలి నరకం చూస్తున్నారు.

రెండు మండలాల మధ్యలో 5.2 కి.మీ రహదారి మెరుగుపరిచేందుకు తెదేపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.1.5 కోట్లు మంజూరు చేసింది. పాత రోడ్డును కొంత తొలగించి, కొత్తగా లేయర్ వేసి రోలింగ్ చేసి పనులు చేశారు. అనంతరం పంచాయతీరాజ్ విభాగం అధికారులు పనులు ఆపేశారు. లబ్బ, కారిగూడ, ఈతమానుగూడ, పులిపుట్టి, గుమడ పంచాయతీల్లో 25 గ్రామాల ప్రజల బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి.

వైకాపా హయాంలో రహదారిని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. కూటమి పాలనా పగ్గాలు చేపట్టిన తరువాత నిధులు మంజూరు చేసింది. పనులు జరిగాయి. తారు వేయాల్సి ఉంది. ఇంతలోనే పనులు ఆగిపోవడంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. పంచాయతీరాజ్ విభాగం ఉన్నతాధికారులు స్పందించి, రహదారి మెరుగుకు తగు చర్యలు చేపట్టాలని కొత్తూరు, సీతంపేట మండలాలకు చెందిన ప్రజలు కోరుతున్నారు.

గుమడ - లబ్బ మధ్యలో రహదారి నిర్మాణ పనులు ప్రారంభించేలా తగు చర్యలు చేపడతాం. ఈ మేరకు సంబంధిత గుత్తేదారుకు సూచనలు చేశాం. పూర్తి చేసేందుకు కృషి చేసి, ప్రజల కష్టాలు తీరుస్తాం.

- గౌరీశ్వరరావు, ఏఈ, పంచాయతీ రాజ్, సీతంపేట

కుగ్రామాల్లో కొలువుల విప్లవం

- న్యూస్‌టుడే, సారవకోట

సారవకోట మండలం వెంకటాపురం పంచాయతీ శివరాంపురం గ్రామం జిల్లాలో ఆదర్శంగా నిలుస్తోంది. ఈ ఊరిలో 130 కుటుంబాలున్నాయి. అంతా వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కష్టపడి చదివితే ఏదైనా సాధ్యమనే విషయాన్ని గ్రామ యువత నిజం చేశారు. ఉద్యోగాలు సాధించిన వారిని స్ఫూర్తిగా తీసుకుని చేసుకొని మిగతా వారు ప్రభుత్వ కొలువులు దక్కించుకుంటున్నారు. పోలీసు శాఖలో మెండ మాధవరావు హైదరాబాద్‌లో ఎస్పీగా, పల్ల రమణయ్య విశాఖపట్నంలో డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్నారు. ముద్దాడ మానస టెక్కలిలో, కోరాడ హరి హైదరాబాద్‌లో వైద్యులుగా పనిచేస్తున్నారు. రైల్వేలో ఏడుగురు, ఉపాధ్యాయులుగా నలుగురు, బ్యాంకు ఉద్యోగులు 3, మత్స్యశాఖలో ఒకరు, రక్షణ శాఖలో 30 మంది సేవలందిస్తున్నారు. విద్య, రెవెన్యూ శాఖల్లో మరికొంత మంది సేవలందిస్తున్నారని మాజీ సర్పంచులు గంగు రఘుపతిరావు, కోరాడ అప్పయ్య తెలిపారు.

శివరాంపురం గ్రామం

● ధర్మలక్ష్మీపురం పంచాయతీ దాసుపురం పూర్తి గిరిజన గ్రామం. ఈ గ్రామంలో 90 కుటుంబాలుండగా 65 మంది ప్రభుత్వ ఉద్యోగులున్నారని మాజీ సర్పంచి సింహాచలం తెలిపారు. ఎక్కువ మంది ఉపాధ్యాయులు ఉండటం గమనార్హం.

పర్యాటక తీరం.. అవస్థలమయం

వజ్రపుకొత్తూరు మండలం అక్కుపల్లి శివసాగర తీరానికి సందర్శకులు పోటెత్తారు. ఆదివారం సంక్రాంతి పండగ సెలవుల చివరి రోజు కావడంతో విద్యార్థులు, యువత పెద్దఎత్తున తరలివచ్చారు. భారీగా వాహనాలు రావడంతో వాటిని నిలిపేందుకు స్థలం లేక సమస్య తలెత్తింది దీంతో మత్స్యకారుల విశ్రాంతి భవనం, పర్యాటక శాలలే పార్కింగ్ స్థలాలుగా మారిపోయాయి. ట్రాఫిక్ అంతరాయం ఏర్పడి పర్యాటకులు తీవ్ర అవస్థలు పడ్డారు. ఇప్పటికైనా మెరైన్ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి రక్షణ చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. - న్యూస్‌టుడే, వజ్రపుకొత్తూరు



ఆదిత్యుడి ఉత్సవం..సంబరాలు ఆరంభం

శ్రీకాకుళం నగరం, న్యూస్‌టుడే: అరసవల్లి సూర్యనారాయణస్వామి ఆలయంలో జరిగే రథసప్తమి వేడుకలను ప్రభుత్వం రాష్ట్ర పండగగా ప్రకటించింది. ఏడురోజుల పాటు (19 నుంచి 25') వరకు ఈ వేడుకలు జరగనున్నాయి. ఆయా రోజుల్లో నిర్వహించనున్న కార్యక్రమాల వివరాలు ఇలా..

● ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు శ్రీకాకుళం ఏడురోడ్ల కూడలి సమీపంలోని క్రీడల పోటీలు, సాయంత్రం 5 నుంచి 10 వరకు కోడిరామ్మూర్తి స్టేడియంలో ఫుడ్ ఎగ్జిబిషన్, చిన్నారుల ఆటల పోటీలు 19 నుంచి 24 వరకు జరుగుతాయి.

● అంబేడ్కర్ ఆడిటోరియంలో సాయంత్రం 6.30 గంటల నుంచి సురభి నాటక సంస్థ ఆధ్వర్యంలో వినాయక నాట్యమండలి వారి నాటకోత్సవాలు జరగనున్నాయి. 19న భక్త ప్రహ్లాద, 20న భూకైలాస్, 21న శ్రీరామరాజ్యం, 22న శ్రీనివాస కల్యాణం, 23న మాయాబజార్ నాటికలు ప్రదర్శిస్తారు.

● గురువారం (22న) సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు భారతీరమేష్ ఆర్కెస్ట్రా, శ్రీసాయి శివ నృత్య కళానికేతన్ నృత్యాలు, దుంపల ఈశ్వరరావు క్లాసికల్, ఫోక్‌మూర్తి మ్యూజిక్, మావూడూరి అన్నదమ్ముల మ్యూజిక్, వెస్ట్రన్ డ్యాన్స్, రాత్రి 7 నుంచి పవన్ బ్యాండ్ మ్యూజిక్, మిమిక్రీ షో, గోరెటి వెంకన్న, జబర్దస్త్ బృందం స్కిట్, పల్సర్ బైక్ రమణ పాటలతోపాటు బాణాసంచా కాలుస్తారు.

● శుక్రవారం(23న) ఉదయం 7 నుంచి 9 గంటల వరకు 80 అడుగుల రోడ్డులో మెగా సూర్య నమస్కారాలు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6 గంటల వరకు డేఅండ్ నైట్ కూడలి నుంచి అరసవల్లి వరకు శోభాయాత్ర, సాయంత్రం 5 నుంచి రాత్రి 10 గంటల వరకు కోడిరామ్మూర్తి స్టేడియంలో సంగీత, నృత్య, హాస్య ప్రదర్శనలతోపాటు లేజర్ షో

● 24న సాయంత్రం 5 నుంచి రాత్రి 10 గంటల వరకు కోడిరామ్మూర్తి స్టేడియంలో సాంప్రదాయ నృత్యాలు, వెస్ట్రన్ డాన్స్, సినీ నటులు సాయికుమార్, ఆది హాజరవుతారు. డ్రోన్ షోతోపాటు రాత్రి 12 గంటల నుంచి 25 వరకు ఆదిత్యుడి దర్శనాలు

దారి అనుకున్నారా.. దర్జాగా దాటుతున్నారు..!

ఇచ్ఛాపురంలో మొదటి ప్లాట్‌ఫాం నుంచి రెండో ప్లాట్‌ఫాం మీదకు చేరుకునేందుకు ముగ్గురు మహిళలు ఇలా సాహసం చేశారు. వంతెనపై నుంచి వెళ్లకుండా పట్టాలు దాటి వెళ్లారు. అదే సమయంలో గూడ్సు రైలు రావడం గమనార్హం. ఏమరుపాటుగా ఉంటే ప్రాణపాయమేనని, నిర్లక్ష్యం పనికిరాదని అక్కడ ఉన్న ప్రయాణికులే అసహనం వ్యక్తం చేశారు. పలాస జీఆర్పీ ఎస్సై కోటేశ్వరరావు వద్ద ప్రస్తావించగా అవగాహన కల్పిస్తున్నా.. తీరు మార్చుకోవడం లేదన్నారు. -న్యూస్‌టుడే, ఇచ్ఛాపురం



రైతు సేవకు దూరం..!

న్యూస్‌టుడే, ఇచ్ఛాపురం గ్రామీణం

రైతులకు అందుబాటులో ఉండేలా ఎరువులు, విత్తనాలు నిల్వ ఉంచడానికి ప్రభుత్వం మినీ గోదాంలు (బహుళ వినియోగ సౌకర్య కేంద్రాలు) నిర్మించాలని సంకల్పించింది. పనులు నత్తనడకగా సాగుతుండటంతో దూర ప్రాంతాలకు వెళ్లి తెచ్చుకుంటున్నారు. ఖరీఫ్‌లోనూ సమస్యలు ఎదురుకాగా ప్రస్తుతం రబీలోనూ పునరావృతం కావడంతో ఇబ్బందులు తప్పడం లేదు.

ఇచ్ఛాపురం మండలం డొంకూరులో అసంపూర్తిగా గిడ్డంగి నిర్మాణం

అందుబాటులోకి రాని బహుళ వినియోగ సౌకర్య కేంద్రాలు

కొరవడిన పర్యవేక్షణ

★ జిల్లాకు 25 గోదాంలు మంజూరు కాగా ఇప్పటివరకు 19 పూర్తయ్యాయని సంబంధిత అధికారులు తెలిపారు.

★ 3 నిర్మాణ దశలో ఉండగా మిగిలిన వాటికి స్థలం కేటాయించకపోవడంతో ప్రతిపాదనలకే పరిమితమయ్యాయి.

★ నిర్మాణం పూర్తయినా బిల్లులు చెల్లించలేదనే కారణంతో చాలా భవనాలను ప్రభుత్వానికి అప్పగించలేదు.

★ ప్రారంభానికి నోచుకోక చెదలు పట్టి పాడవుతున్నా పట్టించుకునే వారు కరవయ్యారు.

ఇదీ పరిస్థితి

● ఒక్కో గోదాంను 500 మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యంతో నిర్మిస్తున్నారు. సుమారు రూ.40 లక్షల వరకు ఖర్చు చేస్తున్నారు. నాబార్డు 90, ప్రభుత్వ నిధులు 10 శాతం కేటాయించారు.

● బిల్లులు సకాలంలో చెల్లించకపోవడంతో గుత్తేదారులు పనులు చేపట్టడానికి ముందుకు రాక కొన్ని ప్రాంతాల్లో నిలిచిపోగా.. మరికొన్నిచోట్ల నత్తనడకన కొనసాగుతున్నాయి.

● రబీకి సంబంధించి ఆర్ఎస్‌కేలకు కేటాయించిన ఎరువులు, విత్తనాలు నిల్వ ఉంచే పరిస్థితి కనిపించడం లేదు.

అద్దె భవనాలే దిక్కు

● గోదాంల నిర్మాణాలు పూర్తి కాకపోవడంతో ప్రస్తుతం సగానికి పైగా ప్రైవేటు భవనాల్లో కొనసాగుతున్నాయి.

● కొన్ని పంచాయతీలకు దూరంగా ఉండటంతో రైతులు దూర ప్రాంతాలకు వెళ్లి విత్తనాలు తెచ్చుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు.

● జిల్లాలో 656 రైతు సేవా కేంద్రాలు (ఆర్ఎస్‌కే) ఉండగా సగానికి పైగా ప్రైవేటు, తాత్కాలిక భవనాలలోనే కొనసాగుతున్నాయి.

త్వరలోనే పూర్తి చేస్తాం..

త్వరలోనే గోదాంల నిర్మాణం పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. పనులు పూర్తయిన వాటికి సంబంధించి బిల్లులు చెల్లించి వినియోగంలోకి తీసుకొచ్చేలా పర్యవేక్షిస్తాం.

- సీహెచ్ రామారావు, డీఈ, సహకార శాఖ, శ్రీకాకుళం

ఆదిత్యుని ఆదాయం రూ.4.06 లక్షలు

శ్రీకాకుళం నగరం, న్యూస్‌టుడే: అరసవల్లి సూర్యనారాయణ స్వామిని ఆదివారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు దర్శించుకున్నారు. కేశఖండన శాలలో తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కొందరు మహిళలు ఇంద్రపుష్కరిణిలో స్నానాలు ఆచరించి గోశాలలో గోవులకు పూజలు నిర్వహించారు. దర్శన టిక్కెట్లు, ప్రసాదాల విక్రయాలు, ప్రత్యేక పూజల రూపంలో రూ.4.06 లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో కె.ఎన్.వి.డి.వి.ప్రసాద్ తెలిపారు.

పాడి రైతుకు అభయం..

- న్యూస్‌టుడే, కంచిలి గ్రామీణం

పాడి రైతులకు శాస్త్రీయ పద్ధతుల్లో ఆవులు, గేదెలు పెంపకానికి కూటమి ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోంది. ముఖ్యంగా ఆడ దూడల సంఖ్య పెంచడం ద్వారా పాడి రైతులకు లాభం చేకూర్చేందుకు లింగ నిర్ధారిత ఇంజెక్షన్ల వాడకంపై విస్తృతంగా అవగాహన కల్పిస్తోంది. గతంలో ఇచ్ఛాపురం నియోజకవర్గంలో నాలుగు మండలాల నుంచి ఇతర ప్రాంతాలకు వలసలు అధికంగా ఉండేవి. పాల ఉత్పత్తులు పెరుగుతుండటంతో వలసలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి.

లింగ నిర్ధారణ ఇంజెక్షన్లపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం

ఆడ దూడల సంఖ్య పెంచేలా చర్యలు



పెద్ద కొజ్జిరియాలో సెమెన్‌పై ప్రదర్శనగా ఉంచిన ఆడ దూడలు

★ ఒక ఆవు ఉన్న రైతు రెండో ఆవు లేదా గేదెను కొనుగోలు చేయడం రైతులకు భారంగా మారుతోంది. దీనికి బదులుగా ఆడ దూడలను వృద్ధి చేసుకుంటే పాల ఉత్పత్తి పెరగడంతో పాటు రైతుకు అదనపు ఆదాయం లభిస్తుంది. ఈ విషయం గుర్తించిన ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి. ఆడ దూడల వృద్ధికి చర్యలు చేపట్టింది. తద్వారా పాల ఉత్పత్తి స్థిరంగా పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు.

★ ఇప్పటి వరకు ఒక్కో పశువుకు సెమెన్ వేయించాలంటే రూ.500 చెల్లించాల్సి వచ్చేది. ఇది చిన్న, సన్నకారు రైతులకు ఇబ్బందిగా ఉండేది. ప్రస్తుతం ఒక్కో సెమెన్‌కు రూ.150 మాత్రమే వసూలు చేస్తుండటంతో వారికి ఊరట లభించింది.

★ గ్రామాల్లో పాడి రైతులు తమ పశువులకు వేస్తున్న లింగ నిర్ధారిత సెమెన్‌ల వివరాలను ప్రత్యేక యాప్‌ల్లో పశుసంవర్ధకశాఖ అధికారులు నమోదు చేస్తున్నారు. వాటి పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

సద్వినియోగం చేసుకోవాలి..

లింగ నిర్ధారిత ఇంజెక్షన్లను ప్రభుత్వం రూ.150కే అందిస్తోంది. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆడ దూడల ఉత్పత్తిని వృద్ధి చేసుకోవాలి.

- టి.శిరీష, పశువైద్యాధికారిణి, కంచిలి

ఇచ్ఛాపురం నియోజకవర్గ వివరాలు : రైతు సేవా కేంద్రాలు 81 | ఆవులు 48,287 | గేదెలు 13,971 | పాడి రైతులు 16,000

కాలువలు లేక.. మురుగు కదలక

- న్యూస్‌టుడే, పలాస గ్రామీణం

గ్రామాలు స్వచ్ఛంగా ఉండేందుకు ప్రభుత్వాలు వివిధ కార్యక్రమాలు చేపడుతున్నా నేటికీ పలుచోట్ల పారిశుద్ధ్య సమస్యలు వెక్కిరిస్తున్నాయి. కొన్నేళ్లుగా పలు ప్రాంతాల్లో కాలువలు లేకపోవడంతో మురుగు రోడ్లపైనే పారుతోంది. వాడుక నీరు ఇళ్ల ముందే నిలుస్తోంది. దీంతో దోమల బెడదతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల్లోని పలు గ్రామాల్లో ఈ సమస్య అధికంగా ఉంది.

పలాస మండలం సున్నాడలోని పెద్ద వీధిలో రోడ్డు పైనే నిలిచిన మురుగు

★ ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో వీధికి ఒక వైపు మాత్రమే కాలువలు నిర్మించి చేతులు దులుపుకోవడంతో మురుగు నీరు ఎక్కడికక్కడ నిలిచి దుర్వాసన వ్యాపిస్తోంది. ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. అధికారులు దృష్టి సారించి కాలువలు నిర్మించాలని కోరుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.

★ పలాస మండలం దానగోర, సున్నాడ, గంగువాడ, కేదారిపురం, కొత్తపూరు, రెంటికోట, కంట్రగాడ, లొత్తూరు, తర్లాకోట, చిన్న నీలావతి, బంటుకొత్తూరు, మందస మండలంలోని రట్టి, ఉగ్రవానిపేట, అల్లిమెరక, కుంటికోట తదితర గ్రామాల్లో కాలువలు లేక రోడ్లపై మురుగు నిలుస్తోందని స్థానికులు పేర్కొంటున్నారు. వజ్రపుకొత్తూరు మండలంలో బాతుపురం, గుణుపల్లి, మంచినీళ్లపేట, కంబాలరాయుడు పేట గ్రామాల్లో పారిశుద్ధ్య సమస్యలు తాండవిస్తున్నాయని పలువురు చెబుతున్నారు.

అపరిశుభ్రంగా మారుతున్న పల్లెలు

పట్టించుకోని అధికారులు

★ ఇచ్ఛాపురం మండలం మండపల్లి, బుడ్డేపుపేట, కేదారిపురం, కవిటి మండలంలోని కవిటి, బొరివంక, బల్లిపుట్టుగ, మాణిక్యపురం, సోంపేట మండలంలోని గొళ్లూరు, నడుమూరు, బట్టి గొళ్లూరు, ఎర్రముక్కాంలో గ్రామాల్లో కాలువలు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కంచిలి మండలంలోని తలతంపర, ఎంఎస్ పల్లి, అంపురం తదితర గ్రామాల్లో ఇదే పరిస్థితి నెలకొంది.

చర్యలు తీసుకుంటాం..

పలాస డివిజన్‌లో పలు గ్రామాల్లో మురుగు కాలువలు లేక ఇబ్బంది పడుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. గ్రామ పంచాయతీల సాధారణ, 15వ ఆర్థిక సంఘం నిధులు, ఉపాధి పథకం నిధుల ద్వారా కాలువలు నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. త్వరలోనే సమస్య ఉన్న అన్ని గ్రామాల్లో కాలువలు నిర్మిస్తాం.

- శైలజ, డీడీవో, పలాస

బాలుడి వైద్యానికి సాయం

ఇచ్ఛాపురం, న్యూస్‌టుడే: తలసీమియా వ్యాధితో బాధపడుతున్న కవిటి మండలం వరక గ్రామానికి చెందిన బాలుడు పురియా ప్రవీణ్ వైద్యం కోసం ప్రవాసాంధ్రుడు ఆళ్ల సుధాకర్‌రెడ్డి రూ.25వేలు వితరణ చేశారు. ఇటీవల ఇచ్ఛాపురం వైకాపా సమన్వయకర్త సాడి శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి వ్యక్తిగతంగా నెలకు రూ.2,500 సాయం ప్రకటించిన విషయం తెలుసుకుని సుధాకర్‌రెడ్డి స్పందించి, వైద్య ఖర్చుల కోసం నగదును ఆయనకు పంపించారు. ఆ మొత్తాన్ని ఆదివారం ఇక్కడ వైకాపా కార్యాలయంలో బాధిత కుటుంబానికి శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి అందించారు.

నాడు వివాదం.. నేడు విభేదం

- న్యూస్‌టుడే, సోంపేట

సమస్యల సుడిలో బారువ ప్రభుత్వ ఉన్నత పాఠశాల

తీరప్రాంత గ్రామాల విద్యార్థులు చదువుతున్న బారువ ప్రభుత్వ ఉన్నత పాఠశాల నిర్మాణ సమస్యకు పరిష్కారం దొరకడం లేదు. నాడు-నేడులో భాగంగా మొదటి విడతలో మంజూరైన పనులు విభేదాల కారణంగా నిలిచిపోవడం... రెండో విడత పనులు అర్ధాంతరంగా ఆగిపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తరగతుల నిర్వహణకు మౌలిక సదుపాయాల కొరతతో బోధన కూడా ఇబ్బందికరంగా మారింది. దీంతో అసంపూర్తిగా నిర్మితమైన గదుల్లోనే బోధన కొనసాగించాల్సి వస్తోందని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిధులు మంజూరైనప్పటికీ కనీస వసతుల కల్పనకు నోచుకోని దుస్థితి నెలకొంది.

★ అన్ని వసతుల కల్పనకు 2018లో మొదటి విడత నాడు-నేడు కింద రూ.1.20 కోట్ల నిధులు మంజూరయ్యాయి. నిర్మాణ పనులు ప్రారంభించి విభేదాలు తలెత్తడంతో మధ్యలో వదిలేశారు. దీనిపై విచారణ జరుగుతుండటంతో ఆ నిధులు వ్యయం చేసేందుకు అవకాశం లేకుండా పోయింది.

అసంపూర్తి నిర్మాణాలతో బారువ ఉన్నతపాఠశాల భవన సముదాయం

★ బారువ ఉన్నత పాఠశాలలో తెలుగు, ఆంగ్లం, ఒడియా మాధ్యమాల్లో తరగతులు నిర్వహిస్తున్నారు. ఇక్కడ 353 మంది విద్యార్థులు చదువుతుండగా వారిలో 80 మంది బాలికలున్నారు. ప్రత్యేకంగా ఒడియాలో చదివే అమ్మాయిలు అధికంగా ఉన్నారు. వాడపాలెం, కొత్తూరు, బారువ, గొల్లగండి తదితర తీరప్రాంత గ్రామాలకు చెందిన విద్యార్థులున్నారు.

★ రెండో విడతలో మంజూరైన పనులతో గదులు నిర్మించి బిల్లులు చెల్లింపుల వివాదాలతో మళ్లీ అసంపూర్తిగా పనులు నిలిచాయి. పాఠశాల భవనం పై అంతస్తు శ్లాబు, మరోపక్క ప్రహరీగోడ, మరుగుదొడ్ల పనులు మధ్యలో ఆగిపోయాయి. వాటర్‌ప్లాంటు మరమ్మతులు గురవడంతో ఉపాధ్యాయులు సొంత నిధులు సమకూర్చి ప్లాంటుకు మరమ్మతులు చేపట్టి వినియోగంలోకి తీసుకొచ్చారు.

సమస్య పరిష్కరిస్తాం..

మార్చి తరవాత నిధులు మంజూరయ్యే అవకాశం ఉంది. మంజూరైన వెంటనే నాడు-నేడు కింద మంజూరైన పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటాం. మొదటి విడత నిధుల వినియోగంలో నెలకొన్న వివాదాల తొలగిస్తామన్నారు. - ఏఈ రాజేంద్ర

(c) eenadu

మెరినా శుభ్రతకు అవగాహన ఉద్యమం

చెన్నై, న్యూస్‌టుడే: మెరినా తీరాన్ని శుభ్రంగా ఉంచడానికి నటి సుహాసిని మణిరత్నంతో సంయుక్తంగా జీసీసీ యంత్రాంగం ఎన్ చెన్నై ఎన్ పెరుమై-ఎన్ మెరినా ఎన్ పొరుప్పు(నా చెన్నై నా గర్వకారణం - నా మెరినా నా బాధ్యత) అవగాహన ఉద్యమాన్ని ప్రారంభించింది. మెరినా బీచ్‌లో ఆదివారం రాత్రి జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో సంబంధిత జెర్సీని జీసీసీ కమిషనర్ కుమర గురుభరన్ ఆవిష్కరించగా నటి సుహాసిని, వ్యాపారవేత్త నీనా రెడ్డి, అధికారులు అందుకున్నారు. మెరినా గొప్పదనం, మెరినా శుభ్రతపై అవగాహన కల్పించేలా లఘు చిత్రాలు ప్రదర్శించారు. హాస్యనటుడు చిన్ని జయంత్ నిర్వహించిన అవగాహన హాస్యకార్యక్రమం పలువురిని ఆకట్టుకుంది. క్వీన్ మేరీస్ కళాశాల ప్రొఫెసర్లు ఈశ్వరి రమేశ్, రజియా బేగం, వాలంటీర్లు పలువురు పాల్గొన్నారు.

ఆవిష్కరించిన జెర్సీలతో నటి సుహాసిని, నీనా రెడ్డి తదితరులు

ఓటర్ల జాబితాల్లో సవరణలకు గడువు పెంపు

చెన్నై, న్యూస్‌టుడే: ఓటర్ల జాబితాల్లో పేర్ల చేర్పు, తొలగింపు, సవరణలకు గడువును ఎన్నికల కమిషన్ పొడిగించింది. ఇటీవల ముగిసిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) తర్వాత వెలువడిన ముసాయిదా ఓటర్ల జాబితాలో 97.37 లక్షల మంది ఓట్లు తొలగిన విషయం తెలిసిందే. వారిలో అర్హులను మళ్లీ ఓటర్ల జాబితాలో చేర్చడానికి అనువుగా పేర్ల చేర్పు, తొలగింపు, సవరణ పనులను చేపట్టారు. ఇందుకోసం ప్రత్యేక శిబిరాలనూ నిర్వహించారు. ఈ పనులకు గడువు 18వ తేదీతో పూర్తికాగా పేర్ల చేర్పునకు 13,03,487 మంది, ముసాయిదా ఓటర్ల జాబితాలో అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ 35,646 మంది ఫారాలు అందించారు. ఈ నేపథ్యంలో గడువును ఈ నెల 30వ తేదీ వరకు పొడిగించినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి అర్చనా పట్నాయక్ వెల్లడించారు.

రికార్డుల మోత

☛ వినూత్న అంశాలతో ఘనత సాధించిన రాష్ట్ర వాసులు

రాష్ట్రానికి చెందిన పలువురు ఇటీవల ఆశ్చర్యానికి గురిచేసే రికార్డుల్ని సొంతం చేసుకున్నారు. విభిన్న అంశాలతో ఇండియా బుక్ ఆఫ్ రికార్డుల్లో చోటు సాధించారు. ఏం చేశారు, ఎందుకు రికార్డుల్లోకి ఎక్కారనేది ఆసక్తికరంగా ఉంది. **ఈనాడు-చెన్నై**

మోటార్‌సైకిల్‌పై దిల్లీకి..

చెన్నైకి చెందిన **దినేష్ సెల్వకుమార్** మోటార్‌సైకిల్‌ను వినూత్న రికార్డు కోసం ఉపయోగించారు. చెన్నై నుంచి దిల్లీ వరకు ఎక్కడా ఆగకుండా 29.56 గంటల్లో 2,163కి.మీ ప్రయాణం చేసి రికార్డు సాధించారు. ఈ ఘనత సాధించేందుకు సుజుకీ జిక్సర్ 250 బైక్‌ను వాడినట్లు దినేష్ వివరించారు. అత్యంత వేగంగా చెన్నై నుంచి దిల్లీకి మోటార్ సైకిల్‌పై ప్రయాణించిన వ్యక్తిగా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సాధించినట్లు పేర్కొన్నారు.

రివర్స్ శ్రీవిద్య

తమిళంలో తిరుక్కురళ్‌కు చాలా ప్రాధాన్యం ఉంది. వాటిని అద్దంలో చూసినట్లు వెనక్కి రాసే వినూత్న పంథాను అందుకున్నారు కృష్ణగిరికి చెందిన డి.శ్రీవిద్య. ఏకంగా 1330 కురళ్లను 133 ఏ4 సైజు కాగితాల్లో రివర్స్‌లో రాసి మెప్పించారు. అది కూడా కేవలం 47.58 నిమిషాల్లోనే. ఇందుకోసం ఆమె జెల్ పెన్‌ను వాడారు. ఈమె ప్రతిభను ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తించింది. 17ఏళ్ల వయసులో ఈ తరహా ఘనత అరుదైనదిగా ప్రకటించింది.

కళ్లకు గంతలతో..

కళ్లకు గంతలు కట్టుకుని విన్యాసాలు, విడ్డూరాలు చేయడం అప్పుడప్పుడూ చూస్తుంటాం. ఇదే అంశాన్ని కాస్త కొత్తగా ముందుకు తెచ్చారు చెన్నైకి చెందిన హ్యాపీ కిడ్స్ అకాడెమీ విద్యార్థులు. ఏకంగా 40మంది విద్యార్థులు కళ్లకు గంతలు కట్టుకుని వేర్వేరు ఘనతలు సాధించారు. రంగుల్ని, అంకెల్ని గుర్తించడం, తాకడం ద్వారా వస్తువుల్ని గుర్తించడం, వాసనను పసిగట్టడం, రూబిక్ క్యూబ్స్‌ను వాడి వివిధ ఆకారాల్ని తీసుకురావడంలాంటివి ఏకకాలంలో ప్రదర్శించారు. 'సిక్స్త్ సెన్స్'ను ప్రచారం చేయడంలో, విద్యార్థుల ప్రతిభను వెలికితీయడంలో భాగంగా ఈ రికార్డును సొంతం చేసుకున్నట్లు అకాడెమీ ప్రతినిధులు తెలిపారు. వారి ప్రదర్శన ఇండియా బుక్ ఆఫ్ రికార్డుల్లోకి ఎక్కింది.

పర్యావరణహిత పోస్టులతో..

పర్యావరణాన్ని ప్రేమించడమే కాదు, దాన్ని ప్రపంచానికీ చాటాలనే లక్ష్యంతో ముందుకొచ్చారు.. చెన్నైకి చెందిన **దేశిగన్.ఎ.జి.వి.** తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా (desiganagv) ద్వారా రికార్డుస్థాయి పోస్టులు పెట్టి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్‌లోకి ఎక్కారు. 1,918 రోజుల్లో 2007 పర్యావరణహిత పోస్టులు పెట్టినట్లు ఆ సంస్థ ధ్రువీకరించింది. ఓ సంస్థలో ఇంజినీర్‌గా చేస్తున్న ఈయన సమాజహిత పోస్టులు పెట్టడం హాబీగా పెట్టుకున్నారు.

ఈలతో పాటలు..

పాటలు పాడటంలో మజా ఉంటుంది. వాటిని ఈలల రూపంలో వినిపిస్తే కొత్తగా ఉంటుంది. ఇలా ఒకటీ రెండూ పాటలు కాదు.. ఏకంగా 81 తమిళ సినిమాల్లోని 81 పాటల్ని కేవలం ఈల ద్వారా పాడి ఆకట్టుకున్నారు చెన్నైకి చెందిన **శ్రీనివాసన్.** ఈ ఘనతను 4 గంటల 27 నిమిషాల 42 సెకన్లలో పూర్తిచేశారు. ఇందుకోసం తనతో పాటు కోరస్‌గా మరో ముగ్గురిని తీసుకుని వినసొంపుగా చేశారు. ఇది ఇండియా బుక్ ఆఫ్ రికార్డుగా మారింది.

కరుణానిధిపై పుస్తకాలు సేకరించి..

కలైవేంతన్ ముత్తయ్య సొంతూరు తంజావూర్. మాజీ ముఖ్యమంత్రి ఎం.కరుణానిధి జ్ఞాపకార్థం వివిధ సాహితీవేత్తలు, రచయితలు రాసిన పుస్తకాల్ని ఒక్కచోటుకు తెచ్చి రికార్డు సాధించారు. ఇలా ఒక్కో రచయిత నుంచి ఒక్కొక్కటి చొప్పున 100 పుస్తకాల్ని సేకరించారు. విశేషమేమిటంటే.. ఆయా పుస్తకాల్లో ఒక్కొక్కటి ఒక్కో విషయాన్ని బయటపెట్టేలా ఉన్నాయి. కరుణానిధి జీవితం, ప్రసంగాలు, రచనలు, చర్చలు, విద్యలో ఆయన పాత్ర.. ఇలా ఎన్నో కోణాల్లో ఈ పుస్తకాలు ఉన్నాయి. ఇదో అరుదైన ఘనత అని ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ తెలిపింది.

డీసీసీలకు కొత్త అధ్యక్షుల నియామకం

చెన్నై, న్యూస్‌టుడే: రాష్ట్రంలోని జిల్లా కాంగ్రెస్ కమిటీలకు కొత్త అధ్యక్షులు నియమితులయ్యారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఎంపీ కె.సి.వేణుగోపాల్ విడుదల చేసిన ప్రకటన మేరకు రాష్ట్రంలోని 71 జిల్లా కాంగ్రెస్ కమిటీలకూ ఈ నియామకాలు జరిగాయి. వారిలో ఆవడి కార్పొరేషన్‌కు అబ్దుల్ హమీద్, సెంట్రల్ చెన్నై ఈస్ట్‌కు కరాటే ఆర్.సెల్వం, సెంట్రల్ చెన్నై వెస్ట్‌కు ఎం.ఎం.డి.ఎ.కె.గోపి, నార్త్ చెన్నై ఈస్ట్‌కు మదరమ్మ కని, నార్త్ చెన్నై వెస్ట్‌కు డిల్లీబాబు, సౌత్ చెన్నై సెంట్రల్‌కు జ్యోతి పొన్నంబళం, సౌత్ చెన్నై ఈస్ట్‌కు విజయ్ శేఖర్, సౌత్ చెన్నై వెస్ట్‌కు తిలగర్, కాంచీపురానికి అరుళ్ రాజ్, రాణిపేటకు నరేశ్ కుమార్, తిరువళ్లూర్ నార్త్‌కు శశికుమార్, తిరువళ్లూర్ సౌత్‌కు కాంగై కుమార్ తదితరులు నియమితులయ్యారు. రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మూకుమ్మడిగా డీసీసీ అధ్యక్షులను మార్చడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర కాంగ్రెస్ కమిటీలో ప్రక్షాళన జరుగుతోందంటూ అభిప్రాయాలు వినిపించాయి. వాటిని టీఎన్‌సీసీ నేతలు కొట్టిపారేశారు. ఇవి సాధారణ నియామకాలేనని తెలిపారు. శాసనసభ ఎన్నికలకు, పార్టీలో ప్రక్షాళనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.

నేడు సమావేశమవనున్న శాసనసభ

చెన్నై, న్యూస్‌టుడే: ఈ ఏడాది శాసనసభ తొలి సమావేశం మంగళవారం ఉదయం 9.30కు గవర్నర్ ఆర్.ఎన్.రవి ప్రసంగంతో ప్రారంభం కానున్నట్లు సభాపతి అప్పావు ప్రకటించారు. మంగళవారం సమావేశమైన తర్వాత సభ ఎన్ని రోజులు నిర్వహించాలనే విషయాన్ని బిజినెస్ అడ్వయిజరీ కమిటీ నిర్ణయించనుంది. శాసనసభ ఎన్నికలు సమీపించిన నేపథ్యంలో జరగనున్న సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. అధికార పార్టీ, ప్రభుత్వంపై సంధించడానికి ఆరోపణాస్త్రాలను ప్రధాన ప్రతిపక్షమైన అన్నాడీఎంకే, దాని మిత్రపక్షం భాజపా సిద్ధం చేసుకున్నాయని, వాటిని తిప్పికొట్టేలా ముఖ్యమంత్రి, మంత్రులు కూడా సన్నద్ధంగా ఉన్నట్లు సమాచారం. గతంలో రెండుసార్లు గవర్నర్ సత్రమంగా ప్రసంగ పాఠం చదవకపోవడం వివాదాస్పదమైన నేపథ్యంలో ప్రస్తుత సమావేశం ఆసక్తి రేకెత్తిస్తోంది.

పొంగల్‌కు రూ.850 కోట్ల మద్యం విక్రయాలు

ప్యారిస్, న్యూస్‌టుడే: పొంగల్‌ను పురస్కరించుకుని టాస్మాక్ మద్యం దుకాణాల్లో రూ.850 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది రూ.140 కోట్లు అధికంగా అమ్మకాలు జరిగాయని టాస్మాక్ వర్గాలు తెలిపాయి. భోగి, పొంగల్ రెండు రోజుల్లో రూ.519 కోట్లు జరిగాయి. 16వ తేదీ మద్యం దుకాణాలకు సెలవు కావడంతో 15వ తేదీ విక్రయాలు పెరిగాయి. కానుం పొంగల్ అయిన 17వ తేదీ అమ్మకాలు మరింత జోరందుకున్నాయి.

పీఎంకే మాకే సొంతం

హైకోర్టులో రామదాసు కేసు

ప్యారిస్, న్యూస్‌టుడే: పాట్టాళి మక్కల్ కట్చి(పీఎంకే) వ్యవహారమై మద్రాసు హైకోర్టులో ఆ పార్టీ వ్యవస్థాపకుడు రామదాసు కేసు వేశారు. రామదాసు, ఆయన కుమారుడు అన్బుమణి మధ్య అభిప్రాయ బేధాలు కొనసాగుతున్న నేపథ్యంలో పార్టీ ఎవరికి సొంతమనే వాదనలు తెరపైకి వచ్చాయి. గత డిసెంబరులో సేలంలో జరిగిన జనరల్ కౌన్సిల్ సమావేశంలో పీఎంకే అధ్యక్షుడిగా రామదాసు ఎన్నికయ్యారు. అన్బుమణి పదవీకాలం గత మే 29వ తేదీతో పూర్తయిందని, ఎన్నికల కూటమిని నిర్ణయించేందుకు, ఎన్నికల్లో అభ్యర్థులను ఎంపిక చేసేందుకు రామదాసుకి పూర్తి అధికారం కల్పిస్తూ తీర్మానం ఆమోదించారు. పత్రాల ఆధారంగా ఎన్నికల కమిషన్ అన్బుమణికే మద్దతుగా ఉంది. ఇందుకు వ్యతిరేకంగా రామదాసు దిల్లీ హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో మద్రాసు హైకోర్టులో కేసు వేయాలని సూచించింది. ఆ ప్రకారం మద్రాసు హైకోర్టులో రామదాసు సోమవారం కేసు వేశారు. పీఎంకే తమకే సొంతమని, పార్టీలో తనకే పూర్తి అధికారం ఉందని ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషన్‌లో కోరారు. మరో రిట్ పిటిషన్‌లో పీఎంకే పేరు, జెండా, గుర్తును ఉపయోగించేందుకు అన్బుమణి తదితరులకు నిషేధం విధించాలని, ఎన్నికలు, కూటమిపై నిర్ణయం తీసుకునేందుకు రామదాసుకి అధికారం ఉందని ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు.

గణతంత్ర వేడుకలకు లక్ష మంది పోలీసులతో భద్రత

కామరాజర్‌సాలైలోని శ్రామికుల విగ్రహం వద్ద సోమవారం పూర్వాభినయం నిర్వహిస్తున్న పోలీసులు, విద్యార్థినులు

ప్యారిస్, న్యూస్‌టుడే: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈనెల 26వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మంది పోలీసులు భద్రతా విధులు చేపట్టనున్నారు. ఆరోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున చెన్నై మెరినా బీచ్ కామరాజర్ సాలైలోని శ్రామికుల విగ్రహం వద్ద వేడుకలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో ఉగ్రవాద దాడులు జరిగే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించిన నేపథ్యంలో తమిళనాడులో భద్రతను కట్టుదిట్టం చేశారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ప్రార్థనా స్థలాలు, వాణిజ్య ప్రాంగణాలు, సినిమా థియేటర్లు తదితర ప్రజలు అధికంగా గుమిగూడే ప్రాంతాలు, సముద్ర తీర ప్రాంతాల్లో భద్రతను పటిష్ఠం చేశారు. రాత్రి సమయాల్లో వాహనాల తనిఖీ చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా లక్ష మంది పోలీసులతో భద్రతను కట్టుదిట్టం చేయనున్నారు. చెన్నైలో 16వేల మంది పోలీసులు భద్రతా విధుల్లో పాల్గొననున్నారు.

వైమానిక దళం

నిర్మాణ పనులను ప్రారంభిస్తున్న సీఎం స్టాలిన్

43 రిజర్వాయర్లు నిర్మించాం

మామల్లపురం, న్యూస్‌టుడే: డీఎంకే పాలనలో 43 రిజర్వాయర్లు నిర్మించామని ముఖ్యమంత్రి స్టాలిన్ తెలిపారు. చెంగల్పట్టు జిల్లా మామల్లపురం సమీప నెమ్మేలి ప్రాంతంలో జలవనరుల శాఖ తరఫున 5,161 ఎకరాల్లో 1.6 టీఎంసీల నీటిని నిల్వజేసేలా రూ.342 కోట్లతో నిర్మించనున్న రిజర్వాయర్ పనులకు సోమవారం శంకుస్థాపన చేశారు. ముఖ్యమంత్రి ఈ రిజర్వాయర్‌కు మామల్లన్ అనే పేరు పెట్టారు. అనంతరం మాట్లాడుతూ ఈ రిజర్వాయర్‌కు 68 చెరువుల నుంచి మిగులు జలాల మళ్లిస్తారని, 13 లక్షల మందికి తాగునీరందుతుందని తెలిపారు. చుట్టుపక్కలున్న మత్స్యకారులు చేపలు పట్టడానికి ఫిషింగ్ లైసెన్సులు అందిస్తామని చెప్పారు. ఇది చెన్నైకు తాగునీరందించే 6వ రిజర్వాయర్ అవుతుందన్నారు. జలవనరులను పునరుద్ధరించిన స్వచ్ఛందసంస్థలకు అవార్డులు అందించారు. అంతకుముందు ముట్టుక్కాడులో 37.99 ఎకరాల్లో రూ.525 కోట్లతో నిర్మిస్తున్న ఇంటర్నేషనల్ కలైజ్ఞర్ కన్వెన్షన్ సెంటర్ నిర్మాణాన్ని పరిశీలించారు. ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పాల్గొన్నారు.

స్వచ్ఛంద సంస్థలకు అవార్డు అందిస్తున్న ముఖ్యమంత్రి

సెంట్రల్ నుంచి చెన్నై ఉలా బస్సులు

☛ బయలుదేరే వేళలు ప్రకటించిన ఎంటీసీ

ఆర్కేనగర్, న్యూస్‌టుడే: చెన్నై సెంట్రల్ నుంచి 'చెన్నై ఉలా' పర్యాటక బస్సులు బయలుదేరే సమయాల వివరాలు చెన్నై మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్(ఎంటీసీ) విడుదల చేసింది. ప్రధాన పర్యాటక స్థలాలు, చారిత్రక కట్టడాలను సందర్శించేందుకు వీలుగా ఈ బస్సు సేవలను 14 నుంచి ప్రారంభించిన విషయం తెలిసిందే. 1980లలో నడిచిన బస్సుల తరహాలో 5 వాహనాలు సిద్ధం చేశారు.

ఎక్కడెక్కడికి.. సెంట్రల్ నుంచి బయలుదేరే బస్సులు పార్క్ రైల్వేస్టేషన్, ఎగ్మోర్ రైల్వేస్టేషన్, ఎగ్మోర్ మ్యూజియం, వళ్లువర్ కోట్టం, సెమ్మొలి పార్క్, లజ్ కార్నర్, శాంథోమ్, లైట్‌హౌస్, వివేకానంద హౌస్, కన్నగి విగ్రహం మెరినా బీచ్, వార్ మెమోరియల్, సెక్రటేరియట్, మద్రాస్ హైకోర్టు, పల్లవన్ హౌస్ గుండా వెళ్లి సెంట్రల్ రైల్వే స్టేషన్‌కు తిరిగొస్తుంది.

ఏయే సమయాల్లో.. సెంట్రల్ నుంచి ఉదయం 10, 10.30, 11, 11.30, 12, 12.20, 12.50, 1.20, 1.50 మధ్యాహ్నం 2.20, 2.50, సాయంత్రం 3.20, 3.50, 4.10, 4.35, 5, 5.40, 6.20, 7.50, 8.30 సమయాల్లో బయలుదేరుతాయి.

సెంట్రల్ బస్టాండ్‌లో పర్యాటక బస్సులు

- మొదటి బస్సు 10 గంటలకు, చివరిది రాత్రి 8.30కు బయలుదేరుతాయి.
- రూ.50 టికెట్ తీసుకొని రోజంతా ఎక్కడైనా ఎక్కి దిగొచ్చు.
- సోమవారం నుంచి శుక్రవారం వరకు సాయంత్రం 4 నుంచి రాత్రి 10 గంటల వరకు నడపుతారు. వారాంతం, ప్రభుత్వ సెలవుదినాలలో ఉదయం 10 నుంచి రాత్రి 10 వరకు నడుస్తాయి.
- ఈ బస్సుల మార్గంలో ఉన్న ఏ బస్టాప్‌లోనైనా ఎక్కి టికెట్ తీసుకొని ప్రయాణించవచ్చు. ఒక్క టికెట్‌తో ఐదు బస్సుల్లో రోజులో ఎన్నిసార్లైనా ప్రయాణించవచ్చు.

తమిళిసై నేతృత్వంలో భాజపా ఎన్నికల మేనిఫెస్టో కమిటీ

సైదాపేట, న్యూస్‌టుడే: భాజపాకు తమిళనాడుకు సంబంధం లేదని చెప్పేవారికి తమ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో బదులిస్తుందని భాజపా రాష్ట్ర మాజీ అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్ తెలిపారు. ఆమె నేతృత్వంలో 12 మందితో కూడిన ఎన్నికల మేనిఫెస్టో తయారీ కమిటీని భాజపా ప్రకటించింది. ఈ నేపథ్యంలో చెన్నై విమానాశ్రయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. 23న ప్రధాని పాల్గొనే మామల్లపురం సమావేశంతో రాజకీయ మార్పు ఏర్పడుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో గంజాయి నేరాలు అధికమయ్యాయని ఆరోపించారు. రాష్ట్రం డ్రగ్స్, మద్యం మత్తులో మునిగితేలుతోందని విమర్శించారు. తమిళనాడులోనూ భాజపా విజయఢంకా మోగిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

మాట్లాడుతున్న తమిళిసై సౌందరరాజన్

ఫిబ్రవరి 7 నుంచి మహిళలకు రూ.2500

☛ పుదుచ్చేరి సీఎం రంగసామి

ఆర్కేనగర్, న్యూస్‌టుడే: పుదుచ్చేరిలోని మహిళలకు ఫిబ్రవరి 7 నుంచి నెలవారీ ఆర్థికసాయం రూ.2,500 అందిస్తామని ముఖ్యమంత్రి రంగసామి తెలిపారు. సోమవారం అసెంబ్లీలోని తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఇప్పటివరకు 21 నుంచి 55ఏళ్లలోపు మహిళలకు నెలవారీ రూ.1000 ఇస్తున్నామన్నారు. రూ.500 పెంచి ప్రకటించిన వృద్ధాప్య పింఛన్‌ను కూడా ఫిబ్రవరి నుంచి అందజేస్తామన్నారు. 15రోజుల్లోపు విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు పంపిణీ చేస్తామని చెప్పారు.

భాష కోసం పోరాడాల్సి వస్తోంది

మీడియా ప్రతినిధులతో మాట్లాడుతున్న సీమాన్

చెన్నై, న్యూస్‌టుడే: 'జన నాయగన్' చిత్రాన్ని విడుదల చేయలేని స్థితిలో ప్రజాస్వామ్యం ఉందని ఎన్టీకే చీఫ్ కన్వీనర్ సీమాన్ విమర్శించారు. 'పరాశక్తి' చిత్రాన్ని వళ్లువర్‌కోట్టంలోని ఓ ప్రైవేటు థియేటరులో కుటుంబ సమేతంగా వీక్షించిన ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఈ సినిమాలో చూపించిందే భాషోద్యమంగా స్వీకరించలేమని, దానిని పలు పుస్తకాల్లో వెతికి చదవాల్సి ఉందన్నారు. ఇలాంటి చిత్రాన్ని మహిళా దర్శకులు రూపొందించడం సంతోషకరమని, గతంలో ఆమె తెరకెక్కించిన 'ఇరుదిచుట్రు', 'సూరరైపోట్రు' చిత్రాలను ప్రశంసించినట్లు పేర్కొన్నారు. నేడు భాష కోసం కూడా పోరాడాల్సిన పరిస్థితి ఉందని, చూసే ప్రతిచోటా ఆంగ్లం ఉందని గుర్తు చేశారు. తన సొంతూరు రామనాథపురం వెళ్లేటప్పుడు 'వెల్కమ్ టు రామ్‌నాడు' అని బోర్డును ఏర్పాటు చేశారని, ఈ పరిస్థితి మారాలని పేర్కొన్నారు. భాషోద్యమం పరిస్థితులను వాడుకుని నాడు డీఎంకే అధికారాన్ని చేజిక్కించుకుందని, వారు పూర్తిస్థాయిలో పోరాడలేదని పేర్కొన్నారు. అప్పట్లో పెరియార్ కూడా తమిళానికి వ్యతిరేకంగానే ఉన్నారని, ఆటవిక భాషగా విమర్శించారన్నారు.

వెదురులేని ఆలోచన

☛ పలురకాల ఉత్పత్తులు తయారు చేస్తున్న మదురైవాసి

ఆర్కేనగర్, న్యూస్‌టుడే: వెదురుతో పలు రకాల ఉత్పత్తులు తయారు చేస్తున్నారు మదురై కాలవాసల్‌కు చెందిన సుధాకర్. ప్లాస్టిక్ వాడకం వద్దని అవగాహన కల్పిస్తున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..

వివిధ రకాల ఉత్పత్తులు

ఐదుగురు పిల్లలం. నేను పదోతరగతి వరకు చదివాను. నాన్నతో కలిసి భవన నిర్మాణ పనులు చేశాను. చాలా కష్టంగా ఉండేది. ఒకరోజు కట్టెల ట్రక్కు ఎక్కి చెన్నై వచ్చి తిరువళ్లికేణిలో దిగిపోయాను. బీచ్‌లో వేరుసెనగ కాయలు విక్రయించడం, ఇళ్లలో నీటి ట్యాంకులు శుభ్రం చేయడంతోపాటు హౌస్‌కీపింగ్ పనికి వెళ్లేవాడిని. పడవల కిందే పడక. స్నేహితుడి ద్వారా కారపాక్కంలోని ఓ ఐటీ కంపెనీలో హౌస్‌కీపింగ్‌లో చేరి ఏడేళ్ల తర్వాత సూపర్‌వైజర్, ఫ్లోర్ ఇన్‌ఛార్జ్‌గా ఎదిగాను. ఒకసారి కంపెనీకి దివంగత రాష్ట్రపతి అబ్దుల్‌కలాం రాగా మాట్లాడే అవకాశం దొరికింది. నీ కల ఏమిటని ఆయన అడిగారు. విదేశాలకు వెళ్లి పనిచేయాలని చెప్పాను. సొంతూరిలో చేయాల్సిన పనులు చాలానే ఉన్నాయన్న ఆయన మాటలు గొప్ప ప్రేరణ కలిగించాయి. మరుసటి రోజు ఉద్యోగాన్ని వదిలేసి ఇంటికి వెళ్లాను. అక్కడ స్నేహితుడి ఏకో టూరిజం కంపెనీలో చేరి పర్యాటకులను గ్రామీణ ప్రాంతాలకు తీసుకెళ్లి అక్కడి వాతావరణాన్ని చూపించేవాడిని. అలా గిరిజనులతో మాట్లాడే క్రమంలో వెదురుతో పలు రకాల వస్తువులను గమనించాను. కొద్దిరోజులకు సొంతంగా ఏకో టూరిజం కంపెనీ ప్రారంభించాను. ఆ సమయంలో దర్శనను ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నాను.

దేశవ్యాప్తంగా సరఫరా..

కరోనా రావడంతో కంపెనీ సరిగా నడవలేదు. ఆ సమయంలో ఇంటికి అవసరమైన కుర్చీలు, బెడ్, కప్పులు తదితర వాటిని వెదురుతో తయారుచేశాను. వాటిని చూసి పక్కింటి వాళ్లు అడగడంతో దానినే వ్యాపారంగా మార్చుకున్నారు. వెదురుకు సంబంధించిన సాంకేతికత నేర్చుకోవడానికి ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లాను. అనంతరం ఇంటి నుంచే వెదురు ఉత్పత్తుల తయారీ ప్రారంభించాను. 2022లో వ్యాపారాన్ని విస్తరించి 'అరోలా బాంబూ ప్రొడక్ట్స్' పేరిట విక్రయాలు మొదలుపెట్టాను. కప్, జగ్, బ్రష్, వాటర్‌బాటిల్, మంచాలు తదితర 64 రకాల వస్తువులు తయారవుతున్నాయి. దేశవ్యాప్తంగా 40మంది వ్యాపారులకు సప్లై చేస్తున్నాను. మొత్తం వందమంది వరకు పనిచేస్తున్నారు. ఉత్పత్తుల తయారీలో విద్యార్థులకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నాను. కామరాజర్ విశ్వవిద్యాలయంలో వెదురుతో ఆడిటోరియం డిజైన్ చేసి ఇచ్చాను. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి వెదురుతో 50 జ్ఞాపికలు తయారు చేసివ్వడం మరువలేనిది. వెదురుతో బియ్యం, టీ పొడి, ఊరగాయ, సబ్బు, టూత్‌పేస్టు, పాయసం రెడీమిక్స్ తదితర పలు రకాల పదార్థాలు తయారుచేసి విక్రయిస్తున్నాం. రూ.2.5 లక్షలతో వెదురు ఇంటిని నిర్మించి ఇస్తున్నాం. ఇంటీరియర్ డిజైన్ కూడా చేస్తాం. త్వరలో ఎక్స్‌ట్రీమ్ తీసుకురానున్నామని వివరించారు.

సతీమణి దర్శనతో సుధాకర్

సొంతింటి కల సాకారం.. దిల్లీకి ఆహ్వానం

☛ గణతంత్ర వేడుకలకు వెళ్లనున్న ఆటో డ్రైవర్

ఆర్కేనగర్, ట్రిప్లికేన్, న్యూస్‌టుడే: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల సాయంతో సొంతింటి కల సాకారం చేసుకున్నారు కోయంబత్తూర్‌కు చెందిన ఆటో డ్రైవర్ సంగీత. అందుకు గుర్తింపుగా దిల్లీలో జరిగే గణతంత్రదిన వేడుకలు తిలకించేందుకు, రాష్ట్రపతి తేనీటి విందుకు ఆహ్వానం అందుకున్నారు. కవుండంపాళెం ప్రాంతానికి చెందిన సంగీత భర్త బాలాజీ భవన నిర్మాణ కార్మికుడు. ఈ దంపతులకు నెలకు రూ.15 వేల వరకు ఆదాయం లభిస్తుంది. వీళ్లు 20 ఏళ్లుగా నెలకు రూ.4వేలు అద్దె చెల్లించే ఇంట్లో నివసిస్తున్నారు. కుమారులిద్దరు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. సంగీత తాతకు సొంతస్థలం ఉన్నా ఆర్థిక కష్టాల కారణంగా ఇల్లు జోలికి వెళ్లలేదు. సొంతిల్లు కట్టుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా వచ్చే ఆదాయంలో చిన్నపాటి పొదుపు చేసుకొని ఇల్లు నిర్మించుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. అదే సమయంలో తమిళనాడు పట్టణాభివృద్ధి బోర్డు, కేంద్ర ప్రభుత్వ గృహ నిర్మాణ పథకం కింద రూ.2.10 లక్షలు పొందారు. సహకార బ్యాంకులో రూ.5 లక్షలు రుణం పొంది గృహ నిర్మాణం పూర్తి చేశారు. ప్రస్తుతం సొంతింట్లో నివసిస్తున్నారు. సంగీత మాట్లాడుతూ... ప్రభుత్వ పథకాలతో తన జీవితమే మారిపోయిందన్నారు. పిల్లల చదువే ఇప్పుడు ప్రధానమని, వారి భవిష్యత్తుకు ఈ ఇల్లు సహాయంగా ఉంటుందని భావిస్తున్నానని తెలిపారు.

సొంతింటి వద్ద సంగీత

(c) eenadu

పండుగ ముగిసింది.. రద్దీ పెరిగింది

మామల్లపురం, న్యూస్‌టుడే: పొంగల్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 14 నుంచి 18వ తేదీ వరకు సెలవులు ప్రకటించింది. దీంతో చెన్నై నగరంలో నివసిస్తున్న సుమారు 10లక్షల మందికి పైగా స్వస్థలాలకు వెళ్లారు. ఆదివారం ఉదయం నుంచి చెన్నై నగరానికి కార్లు, రైళ్లు, బస్సుల్లో రావడం ప్రారంభించారు. ఈ క్రమంలో చెంగల్పట్టు జిల్లా కిళాంబాక్కం బస్ టెర్మినస్ వెలుపల జీఎస్టీ రోడ్డును బస్సులు ఆదివారం రాత్రి నుంచే ఆక్రమించాయి. సోమవారం ఉదయం నుంచి చెన్నై నగరానికి వచ్చే వాహనాల సంఖ్య అధికమైంది. ఫలితంగా మధురాంతకం, మామండూర్, చెంగల్పట్టు, పరనూర్, సింగపెరుమాళ్ కోవిల్, గూడువాంజేరి, పల్లావరం జీఎస్టీ రోడ్డు వరకు వాహనాలు నత్తనడకన నడిచాయి. కిళాంబాక్కం బస్టాండ్ నుంచి వెలుపలికి వచ్చిన ప్రయాణికులు జీఎస్టీ రోడ్డులో బస్సుల కోసం నిలబడటంతో రద్దీ నెలకొంది.

కిళాంబాక్కం జీఎస్టీ రోడ్డులో బస్సుల కోసం వేచి ఉన్న ప్రయాణికులు

చెన్నైలో మెరుగైన నీటి సరఫరా

☛ కొత్త ప్రాజెక్టుకు సీఎం ఆమోదం

వడపళని, న్యూస్‌టుడే: చెన్నై మహానగరం నీటి సరఫరా వ్యవస్థకు రింగ్ మెయిన్ సిస్టమ్(ఆర్ఎంఎస్), నెసపాక్కం ఎస్‌టీపీ క్యాచ్‌మెంట్ కింద ఉన్న మురుగు నీటి వ్యవస్థను మెరుగుపరిచేందుకు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సూత్రప్రాయ ఆమోదం తెలిపారు.

■ మహానగరంలో ఉపరితల నీటి వనరులు, భూగర్భ జల వనరులు, నిర్లవణీకరణ ప్లాంట్ల నుంచి నీరు లభ్యమవుతోంది. నగరవాసులకు తాగునీరు అందించేందుకు ఐదు శుద్ధీకరణ ప్లాంట్లు, మూడు నిర్లవణీకరణ ప్లాంట్లు పని చేస్తున్నాయి. 400 ఎంఎల్‌డీ సామర్థ్యంతో కూడిన నాలుగో నిర్లవణీకరణ ప్లాంటు నిర్మాణంలో ఉంది.

■ చెన్నై మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ (సీఎండబ్ల్యూఎస్ఎస్) నగరంలోని 85.7 లక్షల మందికి 84 నీటి పంపిణీ కేంద్రాల ద్వారా మంచి నీరందిస్తోంది. ప్రస్తుతం ఉన్న వ్యవస్థను అధిగమించేందుకు చెన్నై మహానగర పాలక సంస్థ(జీసీసీ) యంత్రాంగం 'ఆర్ఎంఎస్'ను ప్రతిపాదించింది. ఇది 400 ఎంఎల్‌డీ నిర్లవణీకరణ ప్లాంట్లు సహా మొత్తం తొమ్మిది నీటి వనరులను క్లోజ్డ్ లూప్ రూపంలో అనుసంధానించగలదు. నగర పరిధిలో 98 కి.మీ పొడవైన మైల్డ్ స్టీల్(ఎంఎస్) పైపులైన్లతో కూడిన రింగ్ మెయిన్‌కు ప్రతిపాదనలు జరిగాయి. ప్రతిపాదిత ప్రాజెక్టుతో 84 నీటి పంపిణీ స్టేషన్లకు నీరందగలదు. 2057 సంవత్సరానికి ఉండే డిమాండును దృష్టిలో పెట్టుకుని, తదనుగుణంగా 1,762 ఎంఎల్‌డీ నీటి వరకు అంచనా వేసి, ఆర్ఎంఎస్ రూపొందించారు.

అనుకోని సమస్యలు.. అనుకోని అవాంతరాలతో సరఫరా విఫలమైనప్పుడు అన్ని పంపిణీ కేంద్రాలకు నీరు సమానంగా అందేలా ఆర్ఎంఎస్ పని చేస్తుంది. నీటి నాణ్యత సెన్సార్లు, ప్రవాహ నియంత్రణ వాల్వ్‌లు, పీడన తగ్గించే వాల్వ్‌లు వంటి అధునాతన పరికరాల ద్వారా ఈ వ్యవస్థ మొత్తం సీఎండబ్ల్యూఎస్ఎస్‌బీ ప్రధాన కార్యాలయంలో మాస్టర్ కంట్రోల్ సెంటర్ నుంచి నిర్వహిస్తారు.

రూ.3,108.55 కోట్లు పదేళ్ల కాలానికి ఆపరేషన్, నిర్వహణ ఖర్చు సహా జీసీసీ పరిధిలో ఆర్ఎంఎస్ సిస్టమ్‌ను అమర్చేందుకు ప్రాజెక్టు వ్యయ అంచనా రూ.3,108.55 కోట్లుగా ఉంది. ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నుంచి సూత్రప్రాయ ఆమోదం లభించింది. ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంకు నుంచి రుణాలు అందనున్నాయి. ప్రాజెక్టును నాలుగేళ్లలోపు పూర్తి చేయాలనేది ప్రభుత్వ లక్ష్యంగా ఉంది.

ప్రస్తుత వ్యవస్థ సరిపోదు

నగరంలోని ప్రస్తుత జనాభా కారణంగా మురుగు నీటి అవసరాలను తీర్చడానికి ఇప్పుడున్న వ్యవస్థ సరిపోక పోవడంతో పలు సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తోంది. మురుగు పొంగి పొర్లడం, ప్రధాన పంపింగ్‌లైన్‌లో పగుళ్లు ఏర్పడటంతో ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలో కోర్ సిటీలో ఉన్న మురుగు నీటివ్యవస్థకు దశలవారీగా సీవేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్(ఎస్‌టీపీ)ను మెరుగుపరచాలని సీఎండబ్ల్యూఎస్ఎస్ ప్రతిపాదించింది. తొలి విడతగా నెసపాక్కం ఎస్‌టీపీ మురుగు నీటి నెట్‌వర్క్ అభివృద్ధికి నోచుకోనుంది.

పళ్లిక్కరణైలో 18 రకాల మాంసాహార పక్షుల గుర్తింపు

మామల్లపురం, న్యూస్‌టుడే: చెంగల్పట్టు జిల్లా పళ్లిక్కరణై చిత్తడి నేలల్లో బాతులు, విదేశీ పక్షుల రాక గణనీయంగా పెరగడంతో అటవీశాఖ చేపట్టిన సర్వేలో 202 రకాల పక్షులు నమోదయ్యాయి. అందులో 18 రకాలకు చెందిన మాంసాహార పక్షులు ఉన్నట్లు పక్షుల గణన నిర్వహించిన 'ది నేచర్ ట్రస్ట్' వ్యవస్థాపకుడు తరుణన్ తెలిపారు. కొన్ని రకాల పక్షులు చనిపోయిన జంతువుల కళేబరాలను, కీటకాలను, చిన్న జంతువులను, చిన్నచిన్న పక్షులను వేటాడుతాయని పేర్కొన్నారు. పరిశోధకులు అలాంటి వాటిని మాంసాహార పక్షులుగా వర్గీకరిస్తారని తెలిపారు. ఆ మేరకు పళ్లిక్కరణై చిత్తడి నేలల్లో 18 రకాల మాంసాహార పక్షులు ఉన్నట్లు నిర్ధారించామని వెల్లడించారు.

ఫిబ్రవరి 5 నుంచి సైనిక నియామక ర్యాలీ

వడపళని, న్యూస్‌టుడే: చెన్నైలోని ఇండియన్ ఆర్మీస్ రిక్రూటింగ్ ఆఫీస్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 5 నుంచి 13వ తేదీ వరకు వేలూరు జిల్లా కాట్పాడిలోని జిల్లా క్రీడా కాంప్లెక్స్‌లో సైనిక నియామక ర్యాలీ జరగనుంది. ఇందులో ఎంపికైన అభ్యర్థులకు ఆన్‌లైన్‌లో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. అగ్నివీర్ జనరల్, అగ్నివీర్ టెక్నికల్ వంటి ఉద్యోగాలకు పదో తరగతి ఉత్తీర్ణత, అగ్నివీర్ ట్రేడ్స్‌మన్, అగ్నివీర్ ఉమెన్ మిలిటరీ పోలీస్ ఉద్యోగాలకు 8వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. పూర్తి వివరాలకుwww.joinindianarmy.nic.in వెబ్‌సైట్‌ను సందర్శించి తెలుసుకోవచ్చు. సందేహాల నివృత్తికి చెన్నై ఫోర్ట్ సెయింట్ జార్జిలోని రిక్రూటింగ్ ప్రధాన కార్యాలయాన్ని నేరుగా లేదా 044-2567 4924 నెంబరుపైగాని సంప్రదించాలి.

పశు మాంసం ఎగుమతిని కేంద్రం అడ్డుకోవాలి

వేళచ్చేరి, న్యూస్‌టుడే: చెన్నై పశ్చిమ మాంబళంలో శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి ట్రస్ట్ గోసంరక్షణశాల తరఫున 50 వార్షిక పశువుల పండుగను సోమవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న దినమలర్ పత్రిక తిరుచ్చి, వేలూర్ జిల్లాల సంపాదకులు ఆర్ఆర్ గోపాల్‌జీ మాట్లాడుతూ.. దేశంలో పశువధ ఎప్పుడు ఆగుతుందో అప్పుడే దేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యం వచ్చినట్లని మహాత్మాగాంధీ పేర్కొన్నట్లు గుర్తు చేశారు. ఆంగ్లేయుల పాలనలో పశువధ చేపట్టడానికి 350కు పైగా కబేళాలను ఏర్పాటు చేశారని, రోజుకు 30 వేలు చొప్పున పశువులను వధించారని, అలా ఏడాదికి కోటికి పైగా పశువులను వధించారని తెలిపారు. 2024-25లో దేశం నుంచి 45లక్షల టన్నుల పశు మాంసాన్ని ఎగుమతి చేశారని, 2025-26లో 46 లక్షల టన్నుల మాంసాన్ని ఎగుమతి చేశారని, కావున కేంద్ర ప్రభుత్వం ఎగుమతిపై నిషేధం విధించాలని కోరారు.

ఆర్ఆర్ గోపాల్‌జీకి గోవు చిత్రపటాన్ని అందజేస్తున్న వినాయక మురళి తదితరులు

మెట్రో రైళ్లలో ఆకస్మిక తనిఖీలు చేపట్టాలి

మద్రాసు హైకోర్టు

ప్యారిస్, న్యూస్‌టుడే: మెట్రో రైళ్లలో ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని మద్రాసు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మెట్రో రైళ్లలో వృద్ధులు, దివ్యాంగులు, గర్భిణులకు వేర్వేరుగా సీట్లు కేటాయించినా కొందరు యువకులు, ఇతర ప్రయాణికులు వాటిని ఆక్రమించుకుంటున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ విషయమై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం సోమవారం మద్రాసు హైకోర్టులో విచారణకు రాగా రైళ్లలో అధికారులు అప్పుడప్పుడు ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని హైకోర్టు ఆదేశించింది. అనర్హులు కేటాయించిన సీట్లలో కూర్చొని ఉంటే జరిమానా విధించడం మొదలైన కఠిన చర్యలు చేపట్టాలని ఉత్తర్వులు ఇచ్చింది. అదేవిధంగా ప్రాధాన్యత సీట్ల వివరాలతో ప్రకటనలను రైళ్లలో, స్టేషన్‌లలో ఏర్పాటు చేయాలని తెలిపింది. లౌడ్ స్పీకర్ల ద్వారా ప్రయాణికులకు తరచూ సూచనలు చేయాలని, రైళ్లలో ఉండే భద్రతా సిబ్బంది ప్రతి స్టేషన్‌లో వృద్ధులు ఎక్కే సమయంలో వారికి సీట్లు దక్కడాన్ని నిర్ధారించాలని, శారీరంగా సవాళ్లను ఎదుర్కొనే వారికి ప్రాధాన్యత ఇవ్వడం నాగరిక సమాజ కర్తవ్యమని పేర్కొంది. అంతేకాకుండా మెట్రో రైల్ లిమిటెడ్ సరిగా పర్యవేక్షించకుంటే చట్టపరమైన చర్యలు చేపడతామని హెచ్చరించింది.

పిచ్చావరం బోట్‌హౌస్‌కు పర్యాటక కళ

వేళచ్చేరి, న్యూస్‌టుడే: పిచ్చావరం బోట్ హౌస్ వద్ద పర్యాటకుల సందడి నెలకొంది. కడలూర్ జిల్లా చిదంబరం సమీపం పిచ్చావరంలో అటవీశాఖ పరిరక్షణలో పర్యాటక కేంద్రం ఉంది. ఇక్కడున్న బోట్ హౌస్‌లో పర్యాటకులు పడవ షికారు చేస్తుంటారు. ఈ క్రమంలో వారం రోజులుగా పొంగల్ సెలవులు రావడంతో పర్యాటకుల రాక పెరిగింది. పడవ షికారు చేస్తూ మడ అడవుల అందాలను ఆస్వాదిస్తున్నారు.

పడవల్లో షికారు చేస్తున్న పర్యాటకులు

ప్రభుత్వ ఉద్యోగులపై ఈపీఎస్‌ది కపట ప్రేమ

ఆర్కేనగర్, న్యూస్‌టుడే: ప్రభుత్వ ఉద్యోగులపై ప్రతిపక్షనేత ఎడప్పాడి పళనిసామి కపట ప్రేమ చూపిస్తున్నారని మంత్రి అన్బిల్ మహేశ్ పొయ్యామొళి విమర్శించారు. సోమవారం ఆయన విడుదల చేసిన ప్రకటనలో... ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పళనిసామి ఇంటర్వ్యూలు, ప్రకటనల ద్వారా తన భయాన్ని వెల్లడిస్తున్నారని చెప్పారు. సేలంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. అన్నాడీఎంకే అధికారంలోకి వస్తే ప్రభుత్వ ఉద్యోగులకు పాత పింఛను విధానం అమలుపై పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామని చెప్పారని, అధికారంలో ఉండగా ఆ హామీని నెరవేర్చని ఆయన మళ్లీ అధికారంలోకి వస్తే అమలు చేస్తానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇది కేవలం ఎన్నికల నాటకమని ప్రభుత్వ ఉద్యోగులు అర్థం చేసుకుంటారని పేర్కొన్నారు.

కన్నియాకుమరి టెర్మినల్‌గా పలు రైళ్ల సేవలు

వడపళని, న్యూస్‌టుడే: గతంలో ఇంజినీరింగ్ పనులు జరుగుతున్న కారణంగా కన్నియాకుమరి టెర్మినల్‌గా నడిచిన రైళ్లకు నాగర్‌కోయిల్‌కు మార్చారు. తాజాగా దక్షిణ రైల్వే సోమవారం విడుదల చేసిన ప్రకటనలో ఆ రైళ్లు ఇకపై కన్నియాకుమరి టెర్మినల్‌గా సేవలందిస్తాయని తెలిపింది.

◆ **22657** తాంబరం-నాగర్‌కోయిల్, **22658** నాగర్‌కోయిల్-తాంబరం, **12667** తాంబరం-నాగర్‌కోయిల్, **12668** నాగర్‌కోయిల్-తాంబరం, **12689** డాక్టర్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్-నాగర్‌కోయిల్, **12690** నాగర్‌కోయిల్-చెన్నై సెంట్రల్ రైళ్లు కన్నియాకుమరి టెర్మినల్‌గా నడుస్తాయి. ◆ **రద్దయినవి..** **06053** తాంబరం-నాగర్‌కోయిల్ 21న 12.30కి బయలుదేరే ప్రత్యేక రైలు, **06024** పొదనూర్-చెన్నై సెంట్రల్ 21న 00.35, **06023** చెన్నై సెంట్రల్-పొదనూర్ 21న 13.50కి బయలుదేరేవి రద్దయ్యాయి.

తిరునెల్వేలిలో పర్యాటక ప్రాంతాల మూసివేత

టీనగర్, న్యూస్‌టుడే: తిరునెల్వేలి జిల్లా కలక్కాడ్-ముండందురై పులుల అభయారణ్యం పరిధిలో సోమవారం పులుల గణన ప్రారంభమైంది. జాతీయ పులుల సంరక్షణ అథారిటీ మార్గదర్శకాల ప్రకారం ప్రతీ నాలుగేళ్లకోసారి జరిగే ఈ గణనలో భాగంగా అటవీశాఖ అధికారులు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. ప్రక్రియ సజావుగా సాగేందుకు, అటవీ ప్రాంతంలో జంతువులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా పర్యాటకులపై ఆంక్షలు విధించారు. పాపనాశం, కలక్కాడ్, మణిముత్తారు, తిరుక్కురుంగుడి అటవీ చెక్‌పోస్టును ఈ నెల 24వ తేదీ వరకు పూర్తిగా మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ఈ కాలంలో పర్యాటకులు మణిముత్తారు జలపాతం, అగస్త్యర్ జలపాతం, కారయార్ డ్యామ్, సొరిముత్తు అయ్యనార్ ఆలయం, కలక్కాడ్ తలయానై ప్రాంతాలను సందర్శించడానికి అనుమతి లేదని స్పష్టం చేశారు. ఆరు రోజుల గణనలో భాగంగా అటవీశాఖ సిబ్బంది, వాలంటీర్లు అడవిలోని ప్రతీ రెండు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో కెమెరా ట్రాప్‌లను ఏర్పాటు చేస్తున్నారు. పులుల పాదముద్రలు, విసర్జితాలు, ఇతర ఆధారాల ద్వారా వాటి సంఖ్యను అంచనా వేస్తారు.

800 ఏళ్లనాటి శిల్పం లభ్యం

వేలూర్, న్యూస్‌టుడే: తిరుపత్తూరు జిల్లా వానియంబాడి సమీపం పెరియకొల్లి తాలూకా అలసంతపురం పంచాయతీకి ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి తన వ్యవసాయ భూమిలో పనిలో ఉన్న కూలీలు పురాతన శిల్పాన్ని కనుగొన్నారు. దానిపై దేవతామూర్తుల బొమ్మలు ఉండటంతో పూజలు చేశారు. అలసంతపురం 5వ వార్డు సభ్యుడు చంద్రశేఖర్ విషయాన్ని తిరుపత్తూరులోని ప్యూర్‌హార్ట్ కళాశాల తమిళ విభాగ ప్రొఫెసర్, చరిత్ర పరిశోధకుడైన డాక్టర్ ఆర్.ప్రభుకు తెలియజేశారు. ఆయన తన బృందంతో వెళ్లి ఐదు అడుగుల వెడల్పు, 8 అడుగుల ఎత్తున్న శిల్పాన్ని పరిశీలించారు. దానిపై కొన్ని బొమ్మలు చెక్కి ఉన్నాయి. అది 800 ఏళ్లనాటి విజయనగర రాజుల కాలానికి చెందినదిగా ప్రభు బృందం భావిస్తోంది.

వెలుగుచూసిన శిల్పం

పళనిసామిని కలవలేదు: తనియరసు

సైదాపేట, న్యూస్‌టుడే: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిసామిని తాను కలవలేదని తమిళనాడు కొంగు ఇళైనర్ పేరవై అధ్యక్షుడు తనియరసు తెలిపారు. తనియరసు ఈపీఎస్‌ను కలిసి మాట్లాడినట్లు వార్తలు వచ్చాయి. 23వ తేదీ మధురాంతకంలో జరిగే భాజపా భారీ బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొననున్న నేపథ్యంలో ఆరోజు ఎన్డీయేలోని పార్టీల నేతలంతా వేదికపై కనబడనున్నారు. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిసామిని తనియరసు కలిశారన్న వార్త చర్చనీయాంశంగా మారింది. కొన్ని నెలల క్రితం తనియరసు ముఖ్యమంత్రి స్టాలిన్‌ను కలిసి కూటమి గురించి చర్చించడం గమనార్హం.

పొళ్లాచ్చి థియేటర్‌లో నటుడు జీవా సందడి

ట్రిప్లికేన్, న్యూస్‌టుడే: విజయ్ నటించిన 'జన నాయగన్' సినిమా విడుదల ఆలస్యం కావడంతో 'తలైవర్ తంబి తలైమైయిల్' సినిమాకు ప్రేక్షకాదరణ బాగుందని నటుడు జీవా పేర్కొన్నారు. నితీశ్ సగాదేవ్ దర్శకత్వంలో జీవా హీరోగా నటించిన చిత్రం 'తలైవర్ తంబి తలైమైయిల్'. పొంగల్ సందర్భంగా థియేటర్లలో విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ క్రమంలో సినిమాకు ప్రేక్షకుల స్పందన చూడటానికి పొళ్లాచ్చిలోని ఓ థియేటర్‌కు హీరో జీవా, హీరోయిన్ దివ్య భారతి, దర్శకుడు సహా చిత్ర బృందం సోమవారం వెళ్లారు. అప్పుడు అభిమానుల హర్షధ్వానాలు చూసి సంతోషించారు. ఈ సందర్భంగా జీవా మాట్లాడుతూ... సినిమాకు రాష్ట్రవ్యాప్తంగా అభిమానుల నుంచి మంచి స్పందన ఉందని, పొంగల్‌కు మంచి ట్రీట్ అని తెలిపారు.

అరుణాచలేశ్వరుని సేవలో నటుడు రవి మోహన్

తిరువణ్ణామలై, న్యూస్‌టుడే: తిరువణ్ణామలై అరుణాచలేశ్వరస్వామి ఆలయాన్ని ప్రముఖ తమిళ నటుడు రవి మోహన్, ఆయన స్నేహితురాలు కెనిషా సోమవారం సందర్శించారు. మొదట సంబంధ వినాయకుడిని దర్శించుకుని తర్వాత అరుణాచలేశ్వరుని దర్శనం చేసుకున్నారు. ప్రత్యేక అభిషేకంలో పాల్గొన్నారు. ఆలయం తరఫున వేద పండితులు వారికి మాలవేసి ఆలయ ప్రసాదాలు అందించారు.

పూజలో రవి మోహన్, కెనిషా

21న చెన్నైకి పీయూష్ గోయల్ రాక

సైదాపేట, న్యూస్‌టుడే: కేంద్ర మంత్రి, తమిళనాడు భాజపా ఎన్నికల ఇన్‌ఛార్జి పీయూష్ గోయల్ 21న చెన్నైకి రానున్నారు. ఆయన సమక్షంలో అన్నాడీఎంకే- భాజపా కూటమి ఒప్పందం సంతకాలు కానున్నట్లు, సీట్ల పంపకాన్ని కూడా ఖరారు చేస్తారని సమాచారం. డీఎండీకే, ఏఎంఎంకే తదితర పార్టీలతో కూడా పీయూష్ గోయల్ సంప్రదింపులు జరపనున్నట్లు తెలిసింది.

ఏడు నెలలవుతున్నా శాఖ కేటాయించలేదు

పుదుచ్చేరి భాజపా మంత్రి జాన్‌కుమార్

ఆర్కేనగర్, న్యూస్‌టుడే: ఎన్నార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లనందునే తనకు శాఖ కేటాయించలేదని భాజపా మంత్రి జాన్‌కుమార్ ఆరోపించారు. ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించి ఏడు నెలలవుతున్నా శాఖ కేటాయించకపోవడం ఆవేదనకు గురిచేసిందన్నారు. శాఖ లేకపోవడంతో ప్రజలకు సంబంధించిన పనులు చేసేందుకు అంతరాయం కలుగుతోందన్నారు. ముఖ్యమంత్రి రంగసామి తనను ఎన్నార్ కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఆహ్వానించారని, నిరాకరించడంతోనే తనకు శాఖ కేటాయించలేదని ఆరోపించారు.

ప్రైవేటు బస్సుల్లో మూడింతలు పెరిగిన ఛార్జీలు

ఆర్కేనగర్, న్యూస్‌టుడే: పొంగల్‌కు స్వస్థలాలకు వెళ్లి తిరిగి చెన్నై వస్తున్నవారి సౌకర్యార్థం రాష్ట్ర రవాణాశాఖ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. వీటిల్లో రద్దీ నెలకొనడంతో చాలామంది ప్రైవేటు బస్సులను ఆశ్రయిస్తున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని ప్రైవేటు బస్సుల యజమానులు ఛార్జీలను అమాంతం పెంచేశారు. ఈ బస్సుల్లో మదురై నుంచి చెన్నైకు సాధారణ రోజులలో రూ.700 నుంచి రూ.1000 వరకు వసూలు చేస్తుండగా ప్రస్తుతం రూ.3వేల వరకు తీసుకుంటున్నారు. కొన్ని బస్సుల్లో రూ.6వేల వరకు వసూలు చేస్తున్నారు. అలాగే నెల్లై, కన్నియాకుమరి తదితర జిల్లాల నుంచి చెన్నైకి రూ. 3 నుంచి రూ.6వేల వరకు ఉండటంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధిక ఛార్జీలు వసూలు చేసే ప్రైవేటు బస్సుల యజమానులపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఛార్జీల పేరుతో దోపిడీ: నయినార్

సైదాపేట: డీఎంకే పాలనలో ప్రైవేటు బస్సుల్లో ఛార్జీలు భారీగా వసూలు చేస్తూ ప్రయాణికుల వద్ద దోపిడీకి పాల్పడుతున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్ ఆరోపించారు. సోమవారం ఆయన విడుదల చేసిన ప్రకటనలో... తిరునెల్వేలి నుంచి చెన్నై వచ్చేందుకు ఒక వ్యక్తికి రూ.7500 వరకు ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు వచ్చిన వార్తలు దిగ్భ్రాంతి కలిగించాయని తెలిపారు. పండుగల సమయాల్లో ఆమ్నీ బస్సుల ఛార్జీలు ఆకాశన్నంటడం, దక్షిణ జిల్లాల నుంచి చెన్నైకి తక్కువ ప్రభుత్వ బస్సులు నడపటం దారుణమన్నారు. ఏదో కంటితుడుపుగా డీఎంకే మంత్రులు ఛార్జీల పెంపును ఖండిస్తుంటారని విమర్శించారు. సామాన్య కుటుంబాల నెల జీతం ఛార్జీలకే సరిపోతుందన్నారు. దీన్ని డీఎంకే ప్రభుత్వం వేడుకగా చూడటం పరిపాటిగా మారిందని ఆగ్రహించారు.

తమిళనాడు హక్కుల వాటా అడుగుతోంది

ఎంపీ మాణిక్కం ఠాగూర్

ప్యారిస్, న్యూస్‌టుడే: తమిళనాడు రాయితీలు కోరడం లేదని, తన హక్కుల వాటా అడుగుతోందని ఎంపీ మాణిక్కం ఠాగూర్ అన్నారు. తన 'ఎక్స్' సామాజిక మాధ్యమంలో.. మదురై, కోయంబత్తూరు మెట్రోరైలు ప్రాజెక్టులకు అనుమతి నిరాకరించిన స్థితిలో ప్రస్తుతం హోసూర్ విమానాశ్రయానికి అనుమతివ్వలేదన్నారు. ఒకదాని తర్వాత ఒకటి తమిళనాడులోని ప్రధాన మౌలికసదుపాయాల ప్రాజెక్టులను తిరస్కరిస్తున్నారన్నారు. జీడీపీ, ఎగుమతి, ఎంఎస్ఎంఈ, ఉపాధి, దేశ అభివృద్ధిలో తమిళనాడు కీలకపాత్ర పోషిస్తోందన్నారు. కేంద్ర పథకాల్లో మాత్రం బహిష్కరణ గురవుతోందన్నారు. మదురై, కోయంబత్తూరు దక్షిణ భారతదేశ ముఖ్య అభివృద్ధి కేంద్రాలు, హోసూర్ పరిశ్రమ, లాజిస్టిక్స్, ఉపాధికి వెన్నెముక అన్నారు. పథకాలను తిరస్కరించడం కోట్ల మంది ప్రజల అవకాశాలను నిరాకరించడమే అన్నారు. రాజకీయ సహకారం ప్రాతిపదికన అభివృద్ధి ఆధారపడి ఉందా అని ప్రశ్నించారు. అభివృద్ధిలో వివక్షను ప్రజాస్వామ్యం ఆమోదించదన్నారు. పక్షపాతం ఎందుకు చూపుతున్నారని ప్రధాని మోదీని ప్రశ్నించారు. ప్రజలు చూస్తున్నారని, 2026లో భాజపాను తిరస్కరిస్తారని తెలిపారు.

604 మంది విద్యార్థినులకు ఉచిత సైకిళ్లు

చెన్నై, న్యూస్‌టుడే: చెన్నై పెరంబూర్‌లోని చెన్నై బాలికల మహోన్నత పాఠశాల విద్యార్థినులకు ఉచిత సైకిళ్లను మంత్రి పి.కె.శేఖర్‌బాబు అందజేశారు. పెరంబూర్‌లోని మాధవరం హైరోడ్డు, స్కూల్ రోడ్డులోని చెన్నై బాలికల మహోన్నత పాఠశాలలో ప్లస్‌వన్ చదువుతున్న విద్యార్థినులు 604 మందికి ఉచిత సైకిళ్లు అందజేసే కార్యక్రమం మంగళవారం జరిగింది. ఇందులో మంత్రి పి.కె.శేఖర్‌బాబు పాల్గొని విద్యార్థినులకు సైకిళ్లు అందజేశారు. కార్యక్రమంలో జీసీసీ మేయర్ ప్రియ, తిరు.వి.క.నగర్ ఎమ్మెల్యే తాయగం కవి, జాయింట్ కమిషనరు (విద్య) కర్పగం, మధ్య ప్రాంతీయ డిప్యూటీ కమిషనరు కౌశిక్, జోన్ కమిటీ ఛైర్మన్ సరితా మహేశ్‌కుమార్, కార్పొరేషన్ కౌన్సిలరు పునితవతి ఎత్తిరాజన్, ముఖ్య విద్యాధికారి కబీర్, సహాయ విద్యాధికారులు తన్నికవేలు, మునిరామయ్య తదితరులు పాల్గొన్నారు.

సైకిళ్లు అందుకున్న విద్యార్థినులతో మంత్రి పి.కె.శేఖర్‌బాబు

ఉచిత ల్యాప్‌టాప్‌ల పంపిణీ

టీనగర్, న్యూస్‌టుడే: సేలం జిల్లా ఆత్తూరు సమీపంలోని అరిజ్ఞర్ అన్నా ప్రభుత్వ కళాశాలలో మూడో సంవత్సరం చదువుతున్న 615 మంది విద్యార్థులకు సోమవారం ల్యాప్‌టాప్‌లు అందజేశారు. ముఖ్య అతిథిగా హాజరైన కళ్లకురిచ్చి పార్లమెంటు సభ్యుడు కలైయరసన్ మాట్లాడుతూ విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలనే ఉద్దేశంతో తమిళనాడు ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోందని తెలిపారు. విద్యార్థులు ల్యాప్‌టాప్‌లను ఉన్నతవిద్య, ఉపాధి అవకాశాల కోసం సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

చెన్నైలో శాటిలైట్ విమానాశ్రయ టెర్మినల్

జలవనరుల శాఖకు నివేదిక దాఖలు

విల్లివాక్కం, న్యూస్‌టుడే: చెన్నై విమానాశ్రయాన్ని విస్తరింపజేసేలా శాటిలైట్ టెర్మినల్ భవనం, పై వంతెన నిర్మాణ పనులు వేగవంతం చేయడానికి భారత విమానాశ్రయ కమిషనరేట్ పరిశోధన నివేదిక జలవనరుల శాఖకు సమర్పించింది. అడయార్ నదిపై నిర్మించే స్తంభాలు వర్షాకాలం లేదా వరదల సమయంలో పటిష్ఠంగా ఉంటాయా అని నిర్ధారించడానికి అధ్యయనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఈ విషయమై అన్నా వర్సిటీ సమర్పించిన నివేదికను భారత పౌరవిమానయాన అథారిటీ జలవనరుల శాఖకు అందించింది. జలవనరుల శాఖ, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ఆమోదం పొందిన తర్వాత ఈ నాలుగు వరుసల పైవంతెన, టెర్మినల్ నిర్మాణానికి సివిల్ ఏవియేషన్ అథారిటీ నిధులు కేటాయిస్తుంది. పరందూర్ విమానాశ్రయం అందుబాటులోకి రావడానికి 4-5 ఏళ్లు పడుతుందని, ఆ లోపు ప్రస్తుత విమానాశ్రయంలో రద్దీ తగ్గించడానికి శాటిలైట్ టెర్మినల్ ప్రాజెక్ట్ అవసరమని అధికారులు తెలిపారు.

ఆకట్టుకున్న సంగీత విభావరి

చెన్నై, న్యూస్‌టుడే: తిరువళ్లువర్ వారోత్సవాల్లో భాగంగా మెరినా బీచ్‌లో తిరుక్కురళ్, తమిళ ప్రాచీన సాహిత్యాలను ఆధారంగా చేసుకున్న సంగీత దర్శకుడు జేమ్స్ వసంతన్ సంగీత విభావరిని జీసీసీ యంత్రాంగం ఆదివారం రాత్రి ఏర్పాటు చేసింది. తిరుక్కురళ్, తమిళ ప్రాచీన సాహిత్య గేయాలను సంగీత రూపంలో ప్రజలకు జేమ్స్ వసంతన్ అందించి అలరించారు. జీసీసీ కమిషనరు కుమరగురుభరన్, జాయింట్ కమిషనరు(ఆరోగ్యం) జయశీలన్, తమిళ అభివృద్ధిశాఖ సంచాలకులు అరుళ్ తదితరులు పాల్గొన్నారు.

సంగీత విభావరిలో జేమ్స్ వసంతన్

అది కేరళ బీచ్‌లోని గంజాయి

రాష్ట్ర ప్రభుత్వం వెల్లడి

చెన్నై, న్యూస్‌టుడే: తమిళనాడులోని బీచ్‌లో గంజాయి ఆరబెట్టి ఓ యువకుడు సేదతీరినట్లు వైరల్ అవుతున్న వీడియోపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. అది కేరళలోని బీచ్ అని స్పష్టం చేసింది. గంజాయి మత్తులో రాష్ట్రంలో అవాంఛనీయ ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో డీఎంకే ప్రభుత్వంపై ధ్వజమెత్తుతూ ఈ పోస్టును షేర్ చేస్తున్నారు. దీనిపై తమిళనాడు ఫ్యాక్ట్ చెక్ స్పందించింది. అది తమిళనాడు కాదని వెల్లడించింది.

వైరలవుతున్న వీడియోలోని దృశ్యం

టీవీకే మేనిఫెస్టో కమిటీ సమావేశం నేడు

చెన్నై, న్యూస్‌టుడే: టీవీకే మేనిఫెస్టో కమిటీ నేడు(మంగళవారం) సమావేశం కానుంది. పనైయూర్‌లోని పార్టీ కార్యాలయంలో జరగనున్న సమావేశంలో కమిటీలోని 12 మంది సభ్యులు పాల్గొననున్నారు. వారితో పార్టీ ప్రధానకార్యదర్శి బుస్సి ఆనంద్ తదితరులు మేనిఫెస్టోలో చోటుచేసుకునే అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం.

విరుదునగర్ సమావేశానికి తరలిరండి: డీఎంకే

చెన్నై, న్యూస్‌టుడే: విరుదునగర్ కలైజ్ఞర్ గ్రౌండ్‌లో డీఎంకే దక్షిణ ప్రాంతీయ డీఎంకే యువజన విభాగం నిర్వాహకుల సమావేశం ఫిబ్రవరి 7న జరగనుంది. ఉదయనిధి స్టాలిన్ అధ్యక్షతన జరగనున్న సమావేశంలో పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రత్యేక ప్రసంగం అందించనున్నారు. సమావేశానికి నిర్వాహకులు, కార్యకర్తలు తరలిరావాలని పార్టీ అధిష్ఠానం ప్రకటనలో పిలుపునిచ్చింది.

పరువునష్టం దావా కేసులో ఈపీఎస్ జవాబివ్వాలి: హైకోర్టు

ప్యారిస్, న్యూస్‌టుడే: మాజీ ఎంపీ కేసీ పళనిసామి దాఖలు చేసిన పరువునష్టం దావాపై అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిసామి జవాబివ్వాలని మద్రాసు హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. అన్నాడీఎంకేలో నకిలీ సభ్యులను చేర్చి నగదు వసూలు చేస్తున్నట్లు ఆరోపించి, ఎడప్పాడి పళనిసామి ప్రేరణతో పార్టీకి చెందిన శూలూర్ యూనియన్ కార్యదర్శి కందవేల్ 2020లో పోలీసులకు తనపై అబద్ధపు ఫిర్యాదు చేశారని పళనిసామి దాఖలు చేసిన పిటిషన్‌లో తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు తనను అరెస్టు చేశారని, 19 రోజుల తర్వాత బెయిల్‌పై బయటికొచ్చానన్నారు. ఈ కేసును 2024లో మద్రాసు హైకోర్టు రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. తన ప్రతిష్ఠకు భంగం కలిగించేలా వ్యవహరించడంతో ఏర్పడిన మానసిక ఒత్తిడికి రూ.కోటి నష్టపరిహారం చెల్లించాలని ఎడప్పాడి పళనిసామి, కందవేల్‌కు ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఈ పిటిషన్ జస్టిస్ ధనపాల్ ఎదుట సోమవారం విచారణకు వచ్చింది. ఫిబ్రవరి 13వ తేదీలోపు జవాబివ్వాలని ఎడప్పాడి పళనిసామి, కందవేల్‌కు న్యాయమూర్తి ఉత్తర్వులు ఇచ్చారు.

పార్ట్‌టైం ఉపాధ్యాయుల అరెస్ట్

ఆర్కేనగర్, న్యూస్‌టుడే: చెన్నై నుంగంబాక్కంలో ఆందోళన చేస్తున్న పార్ట్‌టైం ఉపాధ్యాయులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో చిత్రలేఖనం, కంప్యూటర్, హార్టికల్చర్, క్రాఫ్ట్ శాఖలలో 16వేలమందికి పైగా పార్ట్‌టైం ఉపాధ్యాయులు 2012లో నియమితులయ్యారు. ప్రారంభంలో నెలకు వేతనంగా రూ.5వేలు నిర్ణయించి ప్రస్తుతం రూ.12,500 అందిస్తున్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పార్ట్‌టైం ఉపాధ్యాయులు ఆందోళన కొనసాగిస్తున్నారు. వారికి రూ.15వేలు అందిస్తామని పొంగల్ ముందు మంత్రి అన్బిల్ మహేష్ ప్రకటించారు. ఉద్యోగం పర్మినెంట్ చేయాలని కోరుతూ సోమవారం చెన్నై వళ్లువర్‌కోట్టం వద్ద ఆందోళనకు దిగడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. సంఘ నిర్వాహకులతో మంత్రి అన్బిల్ మహేష్ చర్చలు జరిపారు. పర్మినెంట్ విషయమై ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకొని తెలియజేస్తారని సమాచారం వెల్లడైంది.

ఉపాధ్యాయులను అరెస్ట్ చేస్తున్న పోలీసులు

'ఐఐటీఎం'లో జీడీసీ సింపోజియం

వడపళని, న్యూస్‌టుడే: ఆవిష్కరణలు, వ్యవస్థాపక ప్రజాస్వామీకరణ అనే అంశంపై ఐఐటీ మద్రాస్‌లో ఆరో వార్షిక జీడీసీ సింపోజియం నిర్వహించారు. సమర్థవంతమైన వ్యవస్థాపకులను నిర్మించడంపై విధాన రూపకల్పన, మార్గదర్శకత్వం, నిధులను ఎలా పెంచుకోవాలనే విషయాలపై పలువురు వక్తలు చర్చించారు. కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ సహ వ్యవస్థాపకుడు లక్ష్మీ నారాయణన్ మాట్లాడుతూ శాస్త్రవేత్తలు, పరిశోధకులు ఒకటి కంటే ఎక్కువ మార్గాల్లో వ్యవస్థాపకులుగా ఉండగలరన్నారు. పరిశోధన, అనువాదాన్ని ప్రభావంలోకి తీసుకురావడానికి అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్(ఏఎన్ఆర్ఎఫ్) చేపడుతున్న కార్యక్రమాలను సీఈఓ డాక్టర్ శివకుమార్ కల్యాణరామన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివరించారు. ఐఐటీ ఆచార్యులు, డైరెక్టర్ వి.కామకోటి మాట్లాడుతూ ఐఐటీఎం ఆన్‌లైన్ బీఎస్ ప్రోగ్రామ్‌లో ఉన్న దాదాపు 50 వేల మంది విద్యార్థుల్లో ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ఉత్తమ విద్యను అందించేందుకు సంస్థ వీలు కల్పించిందన్నారు. డీప్‌టెక్ స్టార్టప్ సంస్థ అగ్నికుల్ కాస్మోస్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ శ్రీనాథ్ రవిచంద్రన్, ఐఐటీ జీడీసీ ప్రొఫెసర్ ఇన్‌ఛార్జి, ఛెయిర్ ప్రొఫెసర్ కృష్ణన్ బాలసుబ్రమణియన్ ప్రసంగించారు.

(c) eenadu

మై లార్డ్ ట్రైలర్ విడుదల



ట్రైలర్‌లోని ఓ సన్నివేశ దృశ్యం

చెన్నై, న్యూస్‌టుడే: రాజు మురుగన్ దర్శకత్వంలో శశికుమార్, కన్నడ నటి చైత్ర ఆచార్ జంటగా నటిస్తున్న చిత్రం 'మై లార్డ్'. దీనికి షాన్ రోల్డన్ సంగీతం అందించారు. చిత్రంలోని 'ఎచ కాత్తా', 'రాసాత్తి రాసా' పాటలు విడుదలై ప్రేక్షకాదరణ పొందాయి. ఈ నేపథ్యంలో చిత్రం ట్రైలర్‌ను సోమవారం సాయంత్రం చిత్రబృందం విడుదల చేసింది.

కాన్ సిటీ ఫస్ట్‌లుక్...

చెన్నై: అర్జున్ దాస్, మలయాళ నటి అన్నా బెన్, యోగిబాబు ముఖ్యపాత్రల్లో నటిస్తున్న చిత్రం 'కాన్ సిటీ'. ఇందులో వడివుకరసి, మాస్టర్ అఖిలన్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. దీనికి వర్ధమాన దర్శకుడు హరీశ్ దురైరాజ్ కథ రాసి దర్శకత్వం వహిస్తున్నారు. పవర్ హౌస్ పిక్చర్స్ పతాకంపై నిర్మితమవుతున్న ఈ చిత్రం పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. చిత్రం ఫస్ట్‌లుక్ పోస్టరును సోమవారం చిత్రబృందం విడుదల చేసింది. దానిని అగ్ర దర్శకుడు లోకేశ్ కనగరాజ్ ఆవిష్కరించి చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పటివరకు 80శాతం చిత్రీకరణ పూర్తయినట్లు, మంగళూర్, చెన్నై, ముంబయి తదితర ప్రాంతాల్లో చిత్రీకరణ జరగనుందని చిత్రబృందం వెల్లడించింది. చిత్రానికి షాన్ రోల్డన్ సంగీతం అందిస్తున్నారు.

మెజంతా టీజర్...

శాంతను

చెన్నై: భరత్ మోహన్ దర్శకత్వంలో శాంతను భాగ్యరాజ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'మెజంతా'. బ్రాండ్ బ్లిట్జ్ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని డాక్టర్ లీలా రామ్, రాజు, శరవణన్, రేఖ లీ నిర్మిస్తున్నారు. నవీన్ రాజా సహ నిర్మాత. చిత్రంలో అంజలి నాయర్ నాయిక. ఇతర ముఖ్యపాత్రల్లో రవిచంద్రన్, ఆర్జే ఆనంది, భక్స్, బడవా గోపి, శరత్ రవి, సౌందర్య ప్రియన్ తదితరులు నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఇప్పటివరకు శాంతను నటించిన చిత్రాల్లోని కథాపాత్రలకు ఈ చిత్రం పూర్తి భిన్నంగా ఉంటుందని చిత్రబృందం వెల్లడించింది. ట్రైలర్, ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాలను త్వరలో నిర్వహించనున్నట్లు తెలిపింది.

22న తిరువాసగం తొలి పాట...

చెన్నై: సినీ సంగీత దర్శకుడు, నటుడు, గాయకుడు అంటూ బహుముఖ ప్రజ్ఞను కనబరుస్తున్న జీవీ ప్రకాశ్‌కుమార్ తమిళ ప్రాచీన స్తుతి పద్యాల సంకలనం 'తిరువాసగం' ద్వారా తమిళ ఆధ్యాత్మిక సంగీతానికి కొత్త గుర్తింపు తీసుకొచ్చేందుకు కూడా ప్రయత్నిస్తున్నారు. ఆ మేరకు తిరువాసగాన్ని పూర్తిగా మ్యూజిక్ ఆల్బమ్‌గా రూపొందించే సంకల్పంలో తొలిమెట్టుగా ఎంపిక చేసిన కొన్ని భాగాలకు సంగీతం అందించి వాటిని ప్రపంచం ముందుకు తీసుకెళ్లడానికి ముమ్మరంగా కృషి చేస్తున్నారు. అందులో భాగంగా తొలి పాటను ఈ నెల 22న తన అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో విడుదల చేయనున్నారు. ఈ పాటను ఇటీవల దిల్లీలో జరిగిన పొంగల్ వేడుకల్లో ప్రధాని మోదీ సమక్షంలో జరిగిన సంగీత కార్యక్రమంలో జీవీ ప్రకాశ్‌కుమార్ ఆలపించడం గమనార్హం.

27ఏళ్ల తర్వాత అమర్కళం రీరిలీజ్

చెన్నై: చరణ్ దర్శకత్వంలో అజిత్‌కుమార్, షాలినీ జంటగా నటించి 1999లో విడుదలైన హిట్ చిత్రం 'అమర్కళం'. ఈ చిత్రానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఇది అజిత్‌కుమార్‌కు 25వ చిత్రం కాగా ఆయన్ను మాస్ హీరోగా నిలబెట్టిన చిత్రం కూడా. ఈ సినిమా చిత్రీకరణ సమయంలోనే అజిత్‌కుమార్, షాలినీ ప్రేమలో పడి తర్వాత పెళ్లి చేసుకున్నారు. ఇది చరణ్, అజిత్ కాంబినేషన్లో రెండో హిట్ చిత్రం. ఇందులో భరద్వాజ్ సంగీతంలోని పాటలన్నీ అభిమానులకు ఫేవరెట్‌గా నిలిచాయి. ఈ నేపథ్యంలో ప్రేమికుల దినోత్సవం సందర్భంగా చిత్రాన్ని ఫిబ్రవరి 12న రీరిలీజ్ చేయనున్నారు. ప్రస్తుత కాలానికి అనుగుణంగా చిత్రాన్ని 4కే ప్రమాణాలతో పునరుద్ధరించి, అభివృద్ధి చేసిన శబ్ద వ్యవస్థను అందించారు. గత నవంబరు 20న షాలినీ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం రీ రిలీజ్ టీజర్‌ను విడుదల చేయడం గమనార్హం.

ధాణుకు 'ద్రౌపతి-2' చిత్రబృందం కృతజ్ఞతలు

ధాణుతో చిత్రబృందం

చెన్నై: మోహన్ జి దర్శకత్వంలో రిచర్డ్ రిషి కథానాయకుడిగా నటించిన 'ద్రౌపతి-2' ఈ నెల 23న విడుదల కానున్న విషయం తెలిసిందే. అదేరోజు విజయ్ నటించిన 'తెరి' చిత్రాన్ని రీరిలీజ్ చేయనున్నట్లు నిర్మాత కలైపులి ఎస్.ధాణు ప్రకటించారు. దీంతో రీరిలీజ్ తేదీని మార్చాలంటూ తన 'ఎక్స్' ద్వారా ధాణును మోహన్ జి కోరారు. దీనిని అంగీకరించడంతో ఆయన్ను 'ద్రౌపతి-2' చిత్ర నిర్మాత చోళ చక్రవర్తి, దర్శకుడు మోహన్ జి నేరుగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. 'తెరి' రీరిలీజ్ తేదీని మార్చాలంటూ 'హాట్ స్పాట్-2' నిర్మాత కూడా కోరడం గమనార్హం. ఆ మేరకు చిత్రం రీ రిలీజ్‌ను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ధాణు ప్రకటించారు. ఇప్పటికే ఈ నెల 15 నుంచి 23కి రీ రిలీజ్ వాయిదా వేయడం గమనార్హం.

ఆసుపత్రి నుంచే ఎన్నికల్లో గెలిచిన ఘనత ఎంజీఆర్‌ది

వీఐటీ కులపతి విశ్వనాథన్

పుస్తకాన్ని రచయిత వసంత నాయకన్‌కు అందిస్తున్న జి.విశ్వనాథన్ తదితరులు

వేలూర్, న్యూస్‌టుడే: 'విదేశాల్లో ఓ పక్క ఆసుపత్రిలో చికిత్స. మరోవైపు ఎన్నికలు. తనకు ఆరోగ్యం బాగాలేని రోజుల్లో సైతం ఆయన ప్రజల పక్షాన ఉన్నారు. ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించారు. వీఐటీ విశ్వవిద్యాలయంగా ఏర్పడిందంటే అది ఎంజీఆర్ చలవే' అని వీఐటీ కులపతి జి.విశ్వనాథన్ తెలిపారు. వేలూరు వీఐటీలో సోమవారం నిర్వహించిన ఎంజీఆర్ స్మారకసభలో పాల్గొన్న ఆయన.. వసంత నాయకన్ రాసిన 'ఇదయం కవర్న్ద ఎంజీఆర్(హృదయం గెలుచుకున్న ఎంజీఆర్) పుస్తకాన్ని ఆవిష్కరించారు. తొలి కాపీని రచయితకి అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తాను ఎంపీగా గెలవడానికి, అనైకట్టు ఎమ్మెల్యేగా గెలిచేందుకు ఎంజీఆరే కారణమని తెలిపారు. 1984లో 180 మంది విద్యార్థులతో మొదలైన వీఐటీ 2001లో విశ్వవిద్యాలయంగా మారిందని తెలిపారు. తన పాలనలో ఎవరూ జోక్యం చేసుకోవద్దని ఖరాఖండీగా చెప్పేవారని గుర్తు చేశారు. వీఐటీ ఉపాధ్యక్షులు శేఖర్ విశ్వనాథన్, శంకర్ విశ్వనాథన్, జి.వి.సెల్వం తదితరులు పాల్గొన్నారు.

తిరుప్పరంకుండ్రం ఆలయంలో తెప్పోత్సవాలు ప్రారంభం

ధ్వజస్తంభానికి దీపారాధన చేస్తున్న దృశ్యం

ప్యారిస్, న్యూస్‌టుడే: తిరుప్పరంకుండ్రం మురుగన్ ఆలయంలో తెప్పోత్సవాలు సోమవారం ధ్వజారోహణతో ప్రారంభమయ్యాయి. ఆలయంలో ఏటా తై మాసంలో 10 రోజుల పాటు తెప్పోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఏడాది ఉత్సవాలు సోమవారం ధ్వజారోహణతో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా కంబత్తడి మండపంలో శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ముఖ్య ఘట్టమైన తెప్పోత్సం 28వ తేదీ జీఎస్టీ సాలైలోని తెప్పకుళంలో జరుగనుంది.

నూకాలమ్మకు ఊంజల్ సేవ

అలంకరణలో అమ్మవారు

పొన్నేరి, న్యూస్‌టుడే: తిరువళ్లూర్ జిల్లా పొన్నేరి సమీపం ఎడకుప్పంలో పురాతన నూకాలమ్మ ఆలయం ఉంది. ఈ క్షేత్రంలో తై మాస ఉత్సవాలు జరుగుతున్నాయి. సోమవారం అమ్మవారికి ప్రత్యేక అభిషేకం, ఆరాధనలు చేసి ఊంజల్ సేవ ఘనంగా నిర్వహించారు. భక్తులు నిమ్మకాయలను మొక్కులుగా చెల్లించారు. పెద్ద సంఖ్యలో విచ్చేసిన భక్తులకు ఆలయం తరపున అన్నదానం చేశారు.

కనులపండువగా భద్రకాళి రథోత్సవం

టీనగర్, న్యూస్‌టుడే: సేలం జిల్లా ఓమలూరు సమీపం తారమంగళంలోని ప్రసిద్ధ కైలాసనాథర్ ఆలయానికి అనుబంధంగా ఉన్న భద్రకాళి అమ్మవారి ఆలయ రథోత్సవం ఆదివారం రాత్రి వైభవంగా జరిగింది. గత నెల 26వ తేదీ ఆలయంలో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా ప్రతిరోజూ అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, అలంకరణలు, ఊరేగింపులు నిర్వహిస్తున్నారు. ప్రధాన ఘట్టమైన రథోత్సవం ఆదివారం రాత్రి జరిగింది.

కళ్లకురిచ్చిలోని గోవిందరాజ పెరుమాళ్ ఆలయంలో తై అమావాస్యను పురస్కరించుకొని ఆదివారం సాయంత్రం అద్దాల మండపంలో శయన అలంకరణలో దేవేరులతో భక్తులకు దర్శనమిస్తున్న స్వామివారు – వేళచ్చేరి, న్యూస్‌టుడే

అంకాళపరమేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు

అలంకరణలో అమ్మవారు

పల్లిపట్టు, న్యూస్‌టుడే: విళుప్పురం జిల్లా మేల్‌మలయనూరు గ్రామంలోని ప్రసిద్ధ అంకాళపరమేశ్వరి ఆలయంలో తై అమావాస్య సందర్భంగా ఆదివారం ఉదయం అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, అలంకరణ, దీపారాధనలు నిర్వహించారు. తర్వాత ఉత్సవమూర్తిని అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కలిగించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

పూవరాఘవస్వామి క్షేత్రంలో...

వేళచ్చేరి, న్యూస్‌టుడే: కడలూర్ జిల్లా శ్రీముష్ణంలోని ప్రసిద్ధ పూవరాఘవస్వామి ఆలయంలో లోక కల్యాణార్థం, తై అమావాస్యను పురస్కరించుకొని ఆదివారం సాయంత్రం పెరుమాళ్, ఆండాళ్ నాచియార్‌ల వివాహ మహోత్సవం, తిరుమంజనం నిర్వహించారు. అనంతరం స్వామివారిని అమ్మవారిని అలంకరించి భక్తులను దర్శనానికి అనుమతించారు. తర్వాత భక్తులు ఆలయ ప్రాంగణంలో సుమారు 4వేల దీపాలను వెలిగించి పూజలు చేశారు.

భక్తులు వెలిగించిన దీపాలు

నిఫా వైరస్‌పై అప్రమత్తంగా ఉండాలి

ఆర్కేనగర్, న్యూస్‌టుడే: నిఫా వైరస్ ముందస్తు చర్యలపై అధికారులకు సూచనలు ఇచ్చామని ఆరోగ్యశాఖ మంత్రి మా.సుబ్రమణియన్ తెలిపారు. చెన్నై ఎంజీఆర్ వైద్య విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలలో పనిచేస్తున్న పార్ట్‌టైం పారిశుద్ధ్య కార్మికుల జీతాన్ని నెలకు రూ.1,500 నుంచి రూ.7,376కి పెంచుతూ ప్రభుత్వ ఉత్తర్వులను సోమవారం మంత్రి అందించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... నిఫా వైరస్‌పై అప్రమత్తంగా ఉండాలని అన్ని జిల్లాల ఆరోగ్య అధికారులకు సూచించామన్నారు. ఆరోగ్య కేంద్రాల్లోని పీఎంలు, జిల్లా ప్రభుత్వ ఆస్పత్రుల ప్రధాన వైద్యులు అవగాహన కలిగి ఉండాలని ఆదేశించినట్లు తెలిపారు.

సబ్ వే నిర్మాణాన్ని త్వరగా పూర్తిచేయాలి

అరక్కోణం, న్యూస్‌టుడే: రాణిపేట జిల్లా అరక్కోణం సమీపం కైనూరు రైల్వే గేటు వద్ద చేపట్టిన సబ్ వే నిర్మాణ పనులు త్వరగా పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తూ సోమవారం అన్నాడీఎంకే తరపున ఆందోళన జరిగింది. పార్టీ అరక్కోణం యూనియన్ కార్యదర్శులు ప్రకాశ్, పళని నేతృత్వంలో కైనూరు రైల్వే గేటు వద్ద జరిగిన ఆందోళనలో స్థానిక ఎమ్మెల్యే ఎస్.రవి పాల్గొని మాట్లాడారు. సబ్‌వే పనులు మొదలై రెండేళ్లయిందని, ఇంకా పూర్తి చేయకపోవడాన్ని ఖండించారు. కార్యక్రమంలో కైనూరు పంచాయతీ అధ్యక్షురాలు ఉమామహేశ్వరి, వార్డు కౌన్సిలర్లు, అన్నాడీఎంకే నిర్వాహకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

'సిమ్స్' హెల్త్ ఆన్ వీల్స్ సేవలు ప్రారంభం

బస్సును ప్రారంభిస్తున్న మంత్రి మా.సుబ్రమణియన్

వడపళని, న్యూస్‌టుడే: గ్రామీణ ప్రాంతాలకు అవసరమైన వైద్య సేవలను నిపుణులతో కలిసి అందించేందుకు సిమ్స్ హాస్పిటల్ 'సిమ్స్ హలో డాక్టర్ హెల్త్ ఆన్ వీల్స్'ను ప్రారంభించింది. ఇందులో 24 గంటల పాటు సేవలందించే వైద్యబృందం అందుబాటులో ఉంటుంది. సంప్రదింపులు, ఆరోగ్య పరీక్షలు, టీకాలు, ప్రాథమిక రోగ నిర్ధారణ వంటి సేవలుంటాయి. రాష్ట్ర ఆరోగ్య మంత్రి మా.సుబ్రమణియన్, దక్షిణ చెన్నై పార్లమెంటు సభ్యురాలు తమిళచ్చి తంగపాండియన్, విరుగంబాక్కం నియోజకవర్గ శాసనసభ్యుడు ఏఎంవీ ప్రభాకర రాజా, ఎస్సారెం గ్రూపు ఛైర్మన్ డాక్టర్ రవి పచ్చముత్తు సమక్షంలో సోమవారం జెండా ఊపి ప్రారంభించారు. మిషన్ సిమ్స్ విలేజ్ ఫ్రేమ్‌వర్క్ కింద, రోగ నిర్ధారణ, సంప్రదింపులు, ఆరోగ్య సంరక్షణ సేవలను నిరంతరం పొందేలా వైద్యం అందించే బస్సు గ్రామాలను గుర్తిస్తుంది. 044 2001 2001 నెంబరుకు కాల్ చేసి అట్టడుగుస్థాయి ఆరోగ్య సంరక్షణకు కూడా సేవలు పొందొచ్చన్నారు.

విరుదాచలంలో నిరాశ్రయులకు పునరావాసం కల్పించాలి

వేళచ్చేరి, న్యూస్‌టుడే: కడలూర్ జిల్లా విరుదాచలంలో ప్రసిద్ధి చెందిన వృద్ధగిరీశ్వరుడి ఆలయం, మనవాళనల్లూర్‌లో కొలంజియప్పన్ ఆలయం తదితర ఆలయాలున్నాయి. వృద్ధగిరీశ్వరాలయం తూర్పు గోపురం వద్ద సుమారు 50మంది భక్తుల వద్ద భిక్షాటన చేస్తున్నారు. మరికొందరు బస్టాండ్లు, మార్కెట్లు, రైతు బజార్లు తదితర ప్రాంతాల్లోను భిక్షాటన చేస్తున్నారు. బస్టాపులు, షెల్టర్లు, ఆలయాల వద్ద నిద్రించే వృద్ధులు ఆరోగ్య సమస్యలతో మరణిస్తున్నారు. మృతుడి వివరాలు తెలియని సందర్భాల్లో పురపాలక సంఘం తరపున దహన సంస్కారాలు నిర్వహిస్తున్నారు. అయితే పట్టణంలో కొందరు భిక్షాటన పేరుతో బలవంతంగా డబ్బులు వసూలు చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో పట్టణంలో భిక్షాటన చేస్తూ బహిరంగ ప్రదేశాల్లో తిరుగుతున్నవారిని గుర్తించి వారి వివరాలను సేకరించి కుటుంబీకులు ఉంటే వారికి అప్పగించాలని, నిరాశ్రయులకు పునరావాసం కల్పించాలని అధికారులను సామాజిక కార్యకర్తలు కోరుతున్నారు.

విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ

పొన్నేరి, న్యూస్‌టుడే: తిరువళ్లూర్ జిల్లా పొన్నేరి సమీపం పళవేర్కాడులోని జగదంబాళ్ సుబ్రహ్మణ్యం ప్రభుత్వ మహోన్నత పాఠశాలలో ప్లస్‌వన్ చదివే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఉచిత సైకిళ్ల అందజేసే కార్యక్రమం సోమవారం నిర్వహించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే దురైచంద్రశేఖర్ ముఖ్య అతిథిగా హాజరై 200 మందికి సైకిళ్ల పంపిణీ చేశారు. ప్రధానోపాధ్యాయుడు సెంథమిళ్, పీటీఏ అధ్యక్షుడు రవి, సభ్యులు కనిముత్తు, జయరామన్ తదితరులు పాల్గొన్నారు.

వండలూర్ జూను సందర్శించిన 1.20 లక్షల మంది

మామల్లపురం, న్యూస్‌టుడే: వండలూర్ జంతు ప్రదర్శనశాల(జూ)ను గత 18 రోజుల్లో 1.20 లక్షల మంది సందర్శించినట్లు జూ అధికారులు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇక్కడి పార్క్‌లో సుమారు 1,700 వన్యప్రాణులు, 2 వేలకు పైగా వివిధరకాల పక్షులు ఉన్నాయని, నూతన సంవత్సరాదికి జనవరి 1న 13,200 మంది సందర్శించారని, పొంగల్ రోజున 14,570 మంది, పశువుల పండుగ రోజున 22,205 మంది, కనుమ రోజు 26,866 మంది సందర్శించారని తెలిపారు. ఆ మేరకు గత 18 రోజుల్లో 1.20 లక్షల మంది జూను సందర్శించినట్లు వివరించారు.

కోవై సెమ్మొళి పార్కుకు లక్ష మంది

ట్రిప్లికేన్: కోయంబత్తూరు నగరంలోని గాంధీపురంలో సుమారు 45 ఎకరాల విస్తీర్ణంలో వివిధ ఆధునిక సౌకర్యాలతో నిర్మించిన సెమ్మొళి పార్కుకు సందర్శకుల తాకిడి పెరిగింది. ఈ నేపథ్యంలో పొంగల్ సందర్భంగా 15వ తేదీ 23,819 మంది, 16న 31,744 మంది, 17న 25,848 మంది, 18న 18,743 మంది మొత్తం 1,00,154 మంది సందర్శించినట్లు అధికారులు తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళల మృతి

ప్యారిస్, న్యూస్‌టుడే: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతిచెందిన ఘటన విరుదునగర్‌లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. తిరునెల్వేలి నుంచి మహిళలు సహా 11 మంది కార్మికులతో ఓ మినీ వ్యాను సోమవారం కోయంబత్తూరు బయలుదేరింది. విరుదునగర్ హైవేపై వెళ్తుండగా అదుపుతప్పి బోల్తాపడింది. ప్రమాదంలో ఇద్దరు మహిళలు ఘటనాస్థలిలోనే మృతిచెందారు. మిగిలిన వారు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని గాయపడినవారిని ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరో ఘటనలో పంచాయతీ మాజీ అధ్యక్షుడు...

కుప్పుస్వామి (పాతచిత్రం)

పళ్లిపట్టు: తిరువళ్లూరు జిల్లా ఆర్కేపేట యూనియన్ వెడియంగాడు గ్రామానికి చెందిన కుప్పుస్వామి(73) పంచాయతీ మాజీ అధ్యక్షుడు. ఈయన ఆదివారం తై అమావాస్య సందర్భంగా చనిపోయిన తన తండ్రికి తర్పణం వదలడానికి రాణిపేట జిల్లా షోలింగర్ వద్ద ఉన్న తక్కాన్ గుంత వద్దకు వేకువజామున ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. మార్గంమధ్యలో కోలేరి పెట్రోల్ బంక్ వద్ద వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కన ఆగి ఉన్న వ్యాన్‌ను వెనుక నుంచి ఢీకొంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కుప్పుస్వామి అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనపై ఆర్కేపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

వ్యాను ఢీకొని పువ్వుల వ్యాపారి...

రెడ్‌హిల్స్: తిరువళ్లూర్ జిల్లా పుళల్ లక్ష్మీపురానికి చెందిన రాజేష్(40) పువ్వుల వ్యాపారి. ఈయన పుళల్ మెయిన్ రోడ్డులో సోమవారం ఉదయం నడిచి వెళ్తుండగా వ్యాను ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించి పాడియనల్లూరుకు చెందిన వ్యాను డ్రైవర్ సెంధిల్‌కుమార్‌ను అరెస్టు చేశారు.

లారీ ఢీకొని రైతు...

గుమ్మిడిపూండి: తిరువళ్లూర్ జిల్లా గుమ్మిడిపూండి సమీపం ఉమిప్పేడుకు చెందిన దురైవేలు (40) రైతు. ఈయన ద్విచక్ర వాహనంపై ఆదివారం రాత్రి గుమ్మిడిపూండికి బయలుదేరాడు. రెట్టంబేడు వద్ద లారీ ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబీకులు చెన్నై స్టాన్లీ ప్రభుత్వాస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. గుమ్మిడిపూండి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

టైరు పేలి ప్రమాదానికి గురైన కారు

- మహిళ దుర్మరణం
- నలుగురికి తీవ్రగాయాలు

ఆర్కేనగర్, న్యూస్‌టుడే: టైరు పేలి కారు అదుపుతప్పి రైలింగ్‌ను ఢీకొన్న ఘటనలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల కథనం మేరకు... తిరుచ్చి జిల్లా మణప్పారై మార్గంలో సోమవారం ఉదయం వెళ్తున్న ఓ కారు టైరు ఆకస్మికంగా పేలింది. దీంతో అదుపుతప్పిన వాహనం రోడ్డు పక్కన రైలింగ్‌ను బలంగా ఢీకొంది. ప్రమాదంలో అందులో ఉన్న వీరలక్ష్మి(48) అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానికులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ప్రియుడి ఇంట్లో యువతి ఆత్మహత్య

క్రైం కార్నర్

ప్యారిస్, న్యూస్‌టుడే: చెన్నై చూళైమేడుకి చెందిన హరీష్‌కుమార్(25) తన తల్లితో పాటు నివసిస్తున్నాడు. కొన్నేళ్లుగా నుంగంబాక్కంకి చెందిన పూజ(23)తో ప్రేమలో ఉన్నాడు. ఇదిలా ఉండగా వైద్య కోర్సు మొదటి ఏడాది చదువుతున్న యువతిని వివాహం గురించి మాట్లాడాలని హరీష్‌కుమార్ శనివారం తన ఇంటికి రమ్మన్నాడు. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందామని చెప్పడంతో చదువు పూర్తయిన తర్వాత చేసుకుందామని పూజ తెలిపింది. దీంతో కోపోద్రిక్తుడైన యువకుడు ప్రియురాలి చెంపపై కొట్టాడు. దీంతో మనస్తాపానికి గురైన ఆమె హరీష్‌కుమార్ ఇంట్లోనే ఓ గదిలోకి వెళ్లి తలుపులు మూసుకుంది. ఎంత తట్టినా తీయకపోవడంతో హరీష్, అతని తల్లి కలిసి తలుపు పగులగొట్టి లోనికెళ్లి చూడగా పూజ ఫ్యానుకు ఉరేసుకుని వేలాడుతూ కనిపించింది. వెంటనే ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

భార్య కాపురానికి రాలేదని భర్త...

పళ్లిపట్టు: తిరువళ్లూర్ జిల్లా పళ్లిపట్టు తాలూకా కీచలం కాలనీకి చెందిన ప్రశాంత్(35), లక్ష్మి దంపతులు. వీరికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆరు నెలల క్రితం లక్ష్మి భర్తతో గొడవపడి పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో మనస్తాపానికి గురైన ప్రశాంత్ మద్యానికి బానిసయ్యాడు. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం మద్యంలో విషం కలుపుకుని తాగి స్పృహకోల్పోయాడు. వెంటనే బంధువులు తిరుత్తణి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందాడు. ఘటనపై పొదటూరుపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రోడ్డు పక్కన నిద్రిస్తున్న వ్యక్తిపైకి దూసుకెళ్లిన వాహనం

- శరీరం నలిగిపోయి మృతి

టీనగర్, న్యూస్‌టుడే: సేలం నగరంలోని వీవోసీ పూల మార్కెట్ సమీపంలో ఆదివారం రాత్రి రోడ్డు పక్కన నిద్రిస్తున్న ఓ వ్యక్తిపైకి వాహనం దూసుకెళ్లడంతో అతను మరణించాడు. పోలీసుల కథనం మేరకు.. అస్తంబట్టికి చెందిన లోకనాథన్(40) ఆదివారం రాత్రి వీవోసీ పూల మార్కెట్ సమీపంలో రోడ్డు పక్కన నిద్రించాడు. అదే సమయంలో అతివేగంగా వచ్చిన ఓ వాహనం లోకనాథన్ పైనుంచి దూసుకెళ్లింది. ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే మరణించాడు. సమాచారం అందుకున్న సేలం టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ప్రమాదానికి గురైన వ్యాను

- ఆరుగురు గుజరాత్‌వాసులకు గాయాలు

ప్రమాదానికి గురైన వాహనం

తిరువణ్ణామలై, న్యూస్‌టుడే: గుజరాత్ రాష్ట్రం ఆనంద్ జిల్లాకు చెందిన 15 మంది మినీ వ్యానులో తిరువణ్ణామలై జిల్లా వందవాసి సమీపం పొన్నూరులోని ఆలయానికి సోమవారం వచ్చారు. వందవాసి-కాంచీపురం ప్రధాన రోడ్డులో వెన్కుండ్రం వద్ద వారి వ్యాను అదుపుతప్పి గుంతలో దిగి ప్రమాదానికి గురైంది. అందులో ఉన్న లాషిముక్(64), చందరుషా(62), సురేఖ(63), ఉదయసింగ్(73), నరేంద్రభాయి(67), అఫీస్ బోస్(42) తీవ్రంగా గాయపడ్డారు. వారిని వందవాసి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వందవాసి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పొత్తమేట్టుపట్టి జల్లికట్టు పోటీలో అపశృతి

- ఎద్దులు పొడిచి 21మందికి గాయాలు


క్రీడాకారులపై దాడి చేస్తున్న ఎద్దులు

ఆర్కేనగర్, న్యూస్‌టుడే: తిరుచ్చి జిల్లా పొత్తమేట్టుపట్టిలో జరిగిన జల్లికట్టు పోటీలో ఎద్దులు పొడవడంతో 21మంది గాయపడ్డారు. మణప్పారై సమీపం పొత్తమేట్టుపట్టిలో పునిద ఆంథోనియార్ ఆలయ ఉత్సవం సందర్భంగా ఆదివారం జల్లికట్టు పోటీ జరిగింది. 625 ఎద్దులు, 256 క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎద్దులు పొడవడంతో ప్రేక్షకులు, క్రీడాకారులు, ఎద్దుల యజమానులు మొత్తంగా 21మంది గాయపడ్డారు. వారికి అక్కడున్న వైద్య శిబిరంలో చికిత్స అందించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.

సేలం కలెక్టరేట్‌లో కుటుంబం ఆత్మాహుతియత్నం

టీనగర్, న్యూస్‌టుడే: సేలం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార శిబిరంలో పాల్గొన్న ఓ కుటుంబం ఆత్మాహుతికి యత్నించింది. కాడయాంపట్టి సమీపం కొట్టిపురానికి చెందిన కమల తన కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం కలెక్టరేట్‌కు వచ్చింది. తమ ఇంటికి వెళ్లే దారిని ఓ వ్యక్తి ఆక్రమించాడని, దీంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తూ వెంట తెచ్చుకున్న డీజిల్‌ను ఒంటిపై పోసుకుని నిప్పంటించుకోవడానికి ప్రయత్నించారు. అక్కడి పోలీసులు వెంటనే వారిని అడ్డుకున్నారు. విచారణ నిమిత్తం పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు.

స్నేహితుడని ఎక్కించుకుంటే.. ఆటో ఎత్తుకెళ్లాడు

మదన్

అన్నానగర్, న్యూస్‌టుడే: స్నేహితుడే కదా అని ఆటో ఎక్కించుకుంటే.. చివరికి కత్తిచూపించి ఆటోని ఎత్తుకెళ్లిన సంఘటన చెన్నైలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. ఐసీఎఫ్ కాలనీకి చెందిన నందకుమార్ ఆదివారం ఆటో నడుపుకుంటూ వెళ్తుండగా తనకి తెలిసిన మదన్ అనే వ్యక్తి ఆపాడు. తాను మధురవాయల్ వెళ్లాలని చెప్పాడు. సగం దూరం వెళ్లాక తన బావమరిది వద్ద డబ్బులు తీసుకోవాలని మదన్ ఆటోను దారి మళ్లించాడు. కొంతదూరం వెళ్లాక ఆటో నడుపుతున్న నందకుమార్‌కు కత్తి చూపించి బెదిరించాడు. తాళాలు లాక్కొని అతన్ని కిందపడేసి ఆటో తీసుకెళ్లాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు మధురవాయల్ టీ-4 స్టేషన్ పోలీసులు నిందితుడు నెర్కుండ్రం సీడీఎన్ నగర్‌కు చెందిన మదన్ అలియాస్ మదన్‌రాజ్‌ను అరెస్టు చేశారు. అతనిపై ఇదివరకే దొంగతనం, దోపిడీ, మాదకద్రవ్యాల తరలింపు సహా 9 కేసులున్నట్లు దర్యాప్తులో తేలింది. కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు.

ఘనంగా సత్య జీవమార్గం మినిస్ట్రీస్ వార్షికోత్సవం

విల్లివాక్కం, న్యూస్‌టుడే: చెన్నై నగరంలోని కొరట్టూర్ కండిగై వీధిలో ఉన్న సత్య జీవమార్గం మినిస్ట్రీస్ (వే టూ ట్రూ లైఫ్ మినిస్ట్రీస్) చర్చి 5వ వార్షికోత్సవం ఆదివారం రాత్రి ఘనంగా జరిగింది. సంఘకాపరి రెవ.పొదిలి మెల్కి సెడక్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన సినీ హీరో, ప్రస్తుతం హైదరాబాద్ నగరంలోని రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకుడు పాస్టర్ రాజా హెబెల్ దైవ సందేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన సంఘ కీర్తనల పుస్తకాన్ని ఆవిష్కరించారు. సంఘ పెద్దలు పొదిలి ఆడమ్ అనిల్‌కుమార్, ఆవడి బెతల్ ప్రేయర్ ఫెలోషిప్ అధ్యక్షుడు పాస్టర్ రెవ.లాజరస్, అంబత్తూర్ జెమ్ ఇండియా అధ్యక్షుడు పాస్టర్ రెవ.రత్నరాజు, విల్లివాక్కం పాస్టర్ రెవ.జోసఫ్, విశ్రాంత ఆయుష్ సంచాలకుడు డాక్టర్ కొల్లిరాజు తదితరులు పాల్గొన్నారు.

విజేతలకు బహుమతుల ప్రదానం

పొన్నేరి, న్యూస్‌టుడే: తిరువళ్లూర్ జిల్లా పొన్నేరి సమీపం ఆండార్‌కుప్పంలో హరిత్ హోమ్స్ అనే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కనుమ పండుగ సందర్భంగా వివిధ పోటీలు నిర్వహించారు. 500 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. అన్నాడీఎంకే జిల్లా కార్యదర్శి బలరామన్ ఆదివారం రాత్రి జరిగిన కార్యక్రమంలో విజేతలకు బహుమతులు అందజేశారు. స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు రాజశేఖర్, సుబ్రమణ్యన్, బాబు, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు
Ph: 044-28232390
ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి
Cell: 97910 83205, 97910 74993

(c) eenadu

నేడు వాసవీమాత ఆత్మార్పణ దినం

వాసవీ పెనుగొండ, న్యూస్‌టుడే: వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినం సందర్భంగా వాసవీ పెనుగొండ గ్రామంలోని ఆలయంలో విస్తృత ఏర్పాట్లు చేశారు. మంగళవారం ఉదయం 10 గంటలకు ప్రభుత్వం తరఫున మంత్రి నిమ్మల రామానాయుడు ఆలయంతో పాటు వాసవీ శాంతిధాంలో అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని ఈవో రామపెద్దింట్లరావు, అఖిల భారత శ్రీవాసవీ పెనుగొండ టెంపుల్ ట్రస్టు అధ్యక్షుడు గోవిందరాజులు తెలిపారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, ఆర్యవైశ్య కార్పొరేషన్ ఛైర్మన్ డి.రాకేశ్ పాల్గొంటారు.

రాజశ్యామల.. సస్యశ్యామలమవ్వాల!

ఏలూరు తూర్పువీధిలోని గంగానమ్మ జాతరలో భాగంగా మాఘమాసం సందర్భంగా సోమవారం మేడ సమీపంలో ప్రత్యేకంగా వేపాకులతో అలంకరించిన వేదికపై అమ్మవారిని రాజశ్యామల అలంకారంలో కొలువుదీర్చి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం చండీ పారాయణం నిర్వహించారు. భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. **- న్యూస్‌టుడే, ఏలూరు ఆధ్యాత్మికం**

2 కేంద్రాల్లో జేఈఈ మెయిన్స్

ఏలూరు విద్యా విభాగం, న్యూస్‌టుడే: జేఈఈ మెయిన్స్-2026 మొదటి విడత పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 21, 22, 23, 24, 28 తేదీల్లో పేపర్-1(బీఈ/బీటెక్) పరీక్షలు నిర్వహించనున్నారు. 29, 30 తేదీల్లో పేపర్-2(బీఆర్/బీ ప్లానింగ్) పరీక్షలు జరగనున్నాయి. ఏలూరు సమీప వట్లూరు సీఆర్ఆర్ ఇంజినీరింగ్ కళాశాల, సిద్ధార్థ క్వెస్ట్ సీబీఎస్ఈ పాఠశాలలో కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆయా తేదీల్లో ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకు జరుగుతాయి. అభ్యర్థులు గంట ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని అధికారులు సూచించారు.

మృత్యువే రోడ్డేసుకున్నట్లు!

ఈనాడు-ఏలూరు

రోడ్డెక్కితే సురక్షితంగా గమ్యం చేరతామా? క్షేమంగా ఇంటికి తిరిగి వస్తామా లేదా అనేది ప్రశ్నార్థకమే. ఏ వైపు నుంచి ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియదు. ఒక మాటలో చెప్పాలంటే జిల్లాలోని జాతీయ రహదార్లపై మృత్యువు కూర్చొంది. ప్రధాన కారణం.. నాణ్యత.. నిర్మాణ లోపం.

హనుమాన్ జంక్షన్ నుంచి గుండుగొలను, అక్కడి నుంచి ద్వారకాతిరుమల వెళ్లే క్రాస్ రోడ్స్ వరకు అస్తవ్యస్త జాతీయ రహదారి నిర్మాణానికి తోడు వాహనదారుల అతివేగం..మరెన్నో కారణాలు నిండు ప్రాణాలను హరిస్తున్నాయి. జిల్లాలో మూడింట రెండొంతుల ప్రమాదాలు 16, 216ఏ జాతీయ రహదార్లపై జరుగుతున్నాయి. ఏటా వందల మంది ప్రాణాలు బలిగొంటున్నా, రెట్టింపు సంఖ్యలో క్షతగాత్రులవుతున్నా కంటితుడుపు చర్యలతో యంత్రాంగం సరిపుచ్చుతోంది.

- ప్రమాదాలకు చిరునామా ఈ రహదారులు
- 25 చోట్ల బ్లాక్‌స్పాట్‌లు

సోమవారం బాదంపూడి కూడలిలో జరిగిన ప్రమాదం

గత రెండేళ్లలో పెద్ద ప్రమాదాలు: బ్లాక్‌స్పాట్‌ల సంఖ్య / మృతులు / క్షతగాత్రులు

ప్రాంతం	బ్లాక్‌స్పాట్‌ల సంఖ్య	మృతులు	క్షతగాత్రులు
ఆశ్రం జంక్షన్	9	5	7
గుండుగొలను	11	7	11
కురెళ్లగూడెం	11	5	11
కైకరం	13	10	7
బాదంపూడి	10	6	7

నారాయణపురం జాతీయ రహదారి కూడలిలో ప్రమాదకరంగా రాకపోకలు

☛ ఎన్‌హెచ్, రాష్ట్ర, ఇతర రహదారుల్లో కలిపి 25 అత్యంత ప్రమాదకర (బ్లాక్ స్పాట్లు) ప్రదేశాలు ఉన్నాయి. వీటి వద్ద నివారణ చర్యలు పకడ్బందీగా చేపడితే చాలామంది ప్రాణాలు నిలబెట్టవచ్చు.

కారణాలివీ

➤ బ్లాక్‌స్పాట్ల వద్ద ఎక్కడా లైటింగ్ సౌకర్యం లేదు. ప్రమాదాలకు ఇదే ప్రధాన కారణం.

➤ ఆశ్రం కళాశాల వద్ద ఆర్వోబీ నిర్మిస్తే ప్రమాదాలను అడ్డుకోవచ్చు. రైల్వే అనుమతులొచ్చినా పనులు ప్రారంభించలేదు.

➤ గుండుగొలను వైపు నుంచి అపసవ్య దిశలో వచ్చి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అక్కడ వంతెనకు భూమిపూజ చేసినా దాన్ని సీతంపేటకు మార్చాలని పనులు ఆపేశారు.

➤ రామచంద్రా ఇంజినీరింగ్ కళాశాల వద్ద ఆర్వోబీ ప్రతిపాదనలకు నోచుకోలేదు.

➤ కలపర్రు నుంచి నారాయణపురం వరకు 15 అండర్ పాస్‌ల వద్ద వాహనాలు పైకి ఎగరకుండా సరిదిద్దాలని నిర్ణయించారు. ఆ పనులు కొలిక్కిరాలేదు.

జిల్లా వ్యాప్తంగా ఇలా..

	2024	2025
ప్రమాదాలు	618	702
మృతులు	319	311

రహదారుల వారీగా ప్రమాదాలు..

ఏడాది	ఎన్‌హెచ్	ఎస్‌హెచ్	ఇతర
2024	229	178	226
2025	240	199	216

వాహనాల రాకపోకలు 2024: 2,07,10,053 2025: 2,19,90,150

2024 కన్నా 25లో 12.80 లక్షల వాహనాలు అదనంగా ప్రయాణించాయి. వాహనాల సంఖ్య పెరగడంతో ప్రమాదాలు పెరిగాయి.

2025లో జిల్లాలో 33,387 వాహనాలు రిజిస్ట్రేషన్ జరిగాయి. ఏటా 33 వేల కొత్త వాహనాలు రహదారులపైకి వస్తున్నాయి.

సూరప్పగూడెం రైల్వే వంతెన నుంచి గుండుగొలను కూడలి మార్గంలో పక్కన నిలిపిన వాహనాలు

సత్యనారాయణపురం, కొవ్వలి, జల్లేరువాగు వద్ద ప్రమాదాలు నిత్యకృత్యమయ్యాయి. వీటిని బ్లాక్‌స్పాట్‌లుగా గురించారు.

భయంకరం ఇవే

జాతీయ రహదారిలో.. అమ్మపాలెం వై జంక్షన్, గుండుగొలను సెంటర్, తాళ్లమూడి క్రాస్ రోడ్, రామచంద్రా ఇంజినీరింగ్ కాలేజీ, ఆశ్రం హాస్పటల్ కూడలి, రత్నాస్ హోటల్, భీమడోలు రైల్వేగేటు, పూళ్ల, కైకరం, కైకరంలో సోమా కంపెనీ, చేబ్రోలు, నారాయణపురం, ఉంగుటూరు, నాచుగుంట, బాదంపూడి వై జంక్షన్, ఎం.నాగులపల్లి క్రాస్‌రోడ్, గున్నంపల్లి, కప్పలగుంట, తాడువాయి జంక్షన్, జల్లేరు కెనాల్, వేగవరం పెట్రోలు బంకు సమీపం, జంగారెడ్డిగూడెం బైపాస్ క్రాస్‌రోడ్ నుంచి బుట్టాయగూడెం రోడ్ జంక్షన్, రాష్ట్ర రహదారిలో ఏలూరు నగరంలో జూట్‌మిల్లు సెంటర్, పాతబస్టాండ్ సెంటర్, రైల్వే స్టేషన్ ప్రాంతం.

కాగితానికి చెల్లుచీటీ

ఇక ఆన్‌లైన్‌లో ఓపీ సేవలు

వైద్యులు, సిబ్బందితో మాట్లాడుతున్న డీఎంఈ రఘునందన్

ఈనాడు-ఏలూరు: ఏలూరు బోధనాసుపత్రిలో త్వరలో కాగిత రహిత ఓపీ విధానానికి శ్రీకారం చుట్టనున్నారు. దీనికి అవసరమైన కంప్యూటర్లు, ఫర్నీచర్‌ను కొన్ని విభాగాలకు పంపారు. అక్కడ ఒక్కో వైద్యుడు, పారా మెడికల్ సిబ్బందికి సోమవారం నుంచి శిక్షణ ప్రారంభించారు.

ఆసుపత్రిలో సేవలు పొందడానికి వచ్చే ప్రతి రోగికీ హెల్త్ ఐడీ ఒకటి కేటాయిస్తారు. ఆ నంబరుతో ఇంటి నుంచే ఆన్‌లైన్లో ఓపీ చీటీ పొందొచ్చు. దీనివల్ల రోగులు క్యూలో నిలబడాల్సిన పని ఉండదు. అన్నింటికీ మించి సుదూరాల నుంచి తెల్లవారుజామునే లేచి ఆసుపత్రికి రావాల్సిన అవసరం తప్పుతుంది. ఈ సేవలను నెక్స్ట్ జన్ అనే ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో అందించనున్నారు. ఇప్పటికే విజయవాడ, గుంటూరు తదితర బోధనాసుపత్రుల్లో ఓపీ సేవలు రోగి ఆధార్ నంబరుతో ఆన్‌లైన్లో జారీ చేస్తున్నారు.

ఏలూరు బోధనా సుపత్రిలో ఆధార్, ఆన్‌లైన్‌లో కాకుండా మాన్యువల్‌గా ఇస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం సూపరింటెండెంట్లు, ప్రిన్సిపాళ్లతో నిర్వహించిన సమీక్షలో ఏలూరు జీజీహెచ్ ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ నిర్వహణలో చాలా వెనకబడి ఉందని, తొలుత మాన్యువల్‌గా ఓపీ ఇచ్చి తర్వాత ఆన్‌లైన్ చేస్తున్నారని తెలుసుకుని ఉన్నతాధికారులు తప్పుబట్టారు. ఇక్కడ కూడా ఆన్‌లైన్‌లోనే ఓపీ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదేశాలతో డీఎంఈ రఘునందన్ సోమవారం ఆసుపత్రికి వచ్చి ఓపీ, ఐపీ సేవలు పరిశీలించారు. ఓపీకి అసౌకర్యం కలగకుండా నూతన విధానంపై సోమవారం కొందరు వైద్యులకు శిక్షణ ఇచ్చామని సూపరింటెండెంట్ ఆచార్య ఎం.ఎస్ రాజు 'ఈనాడు'కు తెలిపారు.

చూస్తున్నాం.. కానీ!

విడుదల కాని ధాన్యం రవాణా బకాయిలు

చింతలపూడి, న్యూస్‌టుడే: ఖరీఫ్‌లో ధాన్యం రవాణాకు సంబంధించి లారీల యజమానులకు రూపాయి కూడా విడుదల కాలేదు. లారీల వాయిదాలు.. ఆయిల్ బంకుల వారికి రూ.లక్షల్లో కట్టాల్సి ఉండటంతో ఎంతో కొంత చెల్లించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ధాన్యం లోడింగ్

ప్రభుత్వం రవాణా ఛార్జీల కింద 8 కి.మీ దూరం వరకు టన్నుకు రూ.324, ఆపై ప్రతి 8-20 కి.మీ వరకు రూ.7, 20-40 వరకు రూ.6.50, 40-80 వరకు రూ.6, 80 కి.మీ పైన అయితే రూ.5.50 ఇస్తోంది. చింతలపూడి నుంచి ఏలూరుకు 25 టన్నుల ధాన్యం తీసుకెళ్తే సుమారు రూ.13 వేలు రావాలి. ఈ ఖరీఫ్‌లో జిల్లాలోని 500 లారీలను ధాన్యం రవాణాకు ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. వీటి ద్వారా సుమారు మూడు లక్షల టన్నుల పంటను మిల్లులకు చేరవేశారు. అందుకు సుమారు రూ.10 కోట్లకు పైగా రావాల్సి ఉంది.

ఖరీఫ్‌లో వరి సాగు	1,92,085 ఎకరాలు
కొనుగోలు చేసిన ధాన్యం	3.99 లక్షల టన్నులు
రైస్ మిల్లులు	108

బిల్లులు అప్‌లోడ్ కాలేదు.. పౌర సరఫరాల శాఖ అధికారులు ఇప్పటి వరకు విజయవాడలోని రాష్ట్ర కార్యాలయానికి బిల్లులు పంపించలేదు. అవి అప్‌లోడ్ ఎప్పుడు చేస్తారో.. డబ్బులు ఎప్పుడు విడుదలవుతాయో తెలియడం లేదు. ఈ నెలాఖరుకు ఒక్కో లారీకి పన్ను రూపంలో రవాణా శాఖకు రూ.11 వేలు చెల్లించాల్సి ఉంది. దీనికి తోడు ఈఎంఐ రూ.50 వేలకు పైగా కట్టాలి. ధాన్యం రవాణా పైనే ఆధారపడటంతో కొన్ని నెలలుగా వేరే కిరాయికి కూడా వెళ్లలేదని, వెంటనే బిల్లులు విడుదల చేయకపోతే లారీలు అమ్ముకోవాల్సి వస్తోందని యజమానులు వాపోతున్నారు.

రూ.2 కోట్లు రావాలి..

చింతలపూడి లారీ అసోసియేషన్ తరఫున 120 లారీలను ధాన్యం తరలించేందుకు ఏర్పాటు చేశాం. దీనికి సంబంధించి రూ.2 కోట్లు అందాలి. ఇప్పటివరకు బిల్లుల అప్‌లోడ్ కూడా పూర్తి కాలేదు. ఒక పక్క ఈఎంఐలు, మరో పక్క రవాణా పన్నుల భారంతో లారీ యజమానులు సతమతమవుతున్నారు. ప్రభుత్వం త్వరగా బిల్లులు విడుదల చేయాలి. **- చౌదరి, లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, చింతలపూడి**

త్వరలోనే వస్తాయి..

రవాణా ఖర్చుల్లో కొంత మేర సవరణ చేసేందుకు ఇటీవలే లారీ యజమానుల సంఘాలతో ప్రభుత్వం సమావేశం నిర్వహించింది. త్వరలోనే బకాయిలు విడుదల అవుతాయి. **- శివరామమూర్తి, పౌర సరఫరాల శాఖ డీఎం**

'మీ కోసం'లో 206 అర్జీలు

ప్రజల సమస్యలు ఆలకిస్తున్న కలెక్టర్ వెట్రిసెల్వి

ఏలూరు కలెక్టరేట్, న్యూస్‌టుడే: స్థానిక కలెక్టరేట్‌లోని గోదావరి సమావేశ మందిరంలో సోమవారం 'ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ' (మీ కోసం) నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి అర్జీదారులు తరలివచ్చారు. కలెక్టర్ వెట్రిసెల్వి, జేసీ అభిషేక్ గౌడ, డీఆర్వో విశ్వేశ్వరరావు, ఇతర అధికారులు పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. మొత్తం 206 అర్జీలందాయి. అనంతరం సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన రెవెన్యూ క్లినిక్‌లను కలెక్టర్ సందర్శించారు. ప్రజల వద్దకెళ్లి అర్జీలు నమోదు సరిగా చేస్తున్నారా.. లేదానని అడిగి తెలుసుకున్నారు.

ఎంతైనా అమ్మలం.. డొక్కా సీతమ్మలం

తొమ్మిది నెలలుగా అందని బకాయిలు

ఉంగుటూరు, న్యూస్‌టుడే: ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థుల అర్ధాకలి కష్టాలు కూటమి ప్రభుత్వం తీర్చింది. గతేడాది జనవరి 4 నుంచి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం సత్ఫలితాలిస్తోంది. ఏలూరు జిల్లాలో 19 ప్రభుత్వ జూనియర్ కళాశాలలుండగా.. 2,317 మంది ప్రథమ, 2,026 మంది ద్వితీయ సంవత్సరాల విద్యార్థులు చదువుతున్నారు. వీరు ఇష్టంతో భోజనం చేస్తుండగా.. హాజరు శాతమూ గణనీయంగా పెరిగింది. నిత్యావసరాల ధరలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం గతేడాది ఆగస్టు 8న వంట ఛార్జీలు పెంచింది. అప్పట్లో ఒక్కో విద్యార్థికి రోజుకు రూ.8.17 ఇస్తుండగా.. ఇప్పుడు రూ.9.29 చెల్లిస్తోంది. ఇక్కడ వరకు బాగానే ఉన్నా.. సకాలంలో బిల్లులు మంజూరు చేయకపోవడంతో భోజన నిర్వాహకులు అప్పుల పాలవుతున్నారు.

నారాయణపురంలో విద్యార్థులకు భోజనం వడ్డిస్తున్న నిర్వాహకులు

నెలకు రూ.3 వేలు చొప్పున..

పథకం నిర్వహణను సమీప ప్రభుత్వ పాఠశాలల్లోని మధ్యాహ్న భోజన కార్మికులకు అప్పగించారు. విద్యార్థుల సంఖ్య మేరకు ఇద్దరు-ముగ్గురికి నెలకు రూ.3 వేలు చొప్పున వేతనం చెల్లించాల్సి ఉంది. బియ్యంతో పాటు గుడ్లు, చిక్కీలు ప్రభుత్వమే సరఫరా చేస్తోంది. కూరగాయలు, పప్పులు, కట్టెలు, గ్యాస్, ఇతర సామగ్రికి నిర్వాహకులే పెట్టుబడి పెడుతున్నారు. సకాలంలో ఇటు బిల్లులు. . అటు వేతనాలందక ఆర్థికంగా సతమతమవుతున్నారు.

రూ.లక్షల్లో పేరుకుపోయి..

2025 జనవరి 4 నుంచి ఏప్రిల్ 23 వరకు మధ్యాహ్న భోజన నిర్వాహకులకు జీతాలు, ముడి సరకుకు ఆగస్టులో బిల్లులు విడుదల చేశారు. జిల్లాలో రూ.44.13 లక్షలు నిర్వాహకుల ఖాతాల్లో జమయ్యాయి. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి ఇప్పటికీ బిల్లులు చెల్లించలేదు. సకాలంలో బిల్లులు విడుదల చేయకపోవడంతో అప్పులకు వడ్డీలు కట్టాల్సి వస్తోందని నిర్వాహకులు వాపోతున్నారు. 'డిసెంబరు వరకు బిల్లులు చేసి ఖజానా శాఖకు పంపాం' అని డీఈవో వెంకట లక్ష్మమ్మ తెలిపారు.

పడవలో వస్తారు.. పతకం పట్టుకెళ్తారు

జల క్రీడల్లో ప్రతిభ చాటుతున్న క్రీడాకారులు

జంగారెడ్డిగూడెం గ్రామీణ, న్యూస్‌టుడే: ఒక పక్క చదువులో రాణిస్తూ.. మరోపక్క క్రీడల్లో ఏలూరు జిల్లాకు ప్రాతినిధ్యం వహించి విజయకేతనం ఎగురవేశారు జంగారెడ్డిగూడెం మండలం కొంగువారిగూడెం వద్దనున్న ఎర్ర కాలువ వాటర్ స్పోర్ట్స్ అకాడమీ క్రీడాకారులు. ఈ నెల 12, 13 తేదీల్లో కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో జరిగిన 'సర్ ఆర్థర్ కాటన్ గోదావరి ట్రోఫీ 2026 రాష్ట్ర డ్రాగన్ పడవ పోటీల్లో' 1000, 500 మీటర్ల విభాగాల్లో సత్తా చాటారు. కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ నుంచి 20 జట్లు పాల్గొనగా.. రెండు బంగారు పతకాలను కైవసం చేసుకుని ట్రోఫీని దక్కించుకోవడంతో పాటు రూ.2.70 లక్షల నగదు బహుమతిని సొంతం చేసుకున్నారు.

11 బంగారు పతకాలు సాధించా..

గతేడాది ఏప్రిల్‌తో పాటు 2022లోనూ భోపాల్‌లో జరిగిన జాతీయ స్థాయి కనోయింగ్ పోటీల్లో పాల్గొని సత్తా చాటా. జమ్మూ కశ్మీర్‌లో నిర్వహించిన ఖేలో ఇండియా పోటీల్లోనూ ప్రతిభ కనబరిచా. కర్నూలులో జరిగిన రాష్ట్రస్థాయి క్రీడల్లో బంగారు పతకం కైవసం చేసుకున్నా. ఇప్పటివరకూ 11 బంగారు పతకాలు సాధించా. కోచ్ కావాలన్నది నా లక్ష్యం.' **- ఎస్. పరమాత్మ**

ఆనందంగా ఉంది..

'2018 నుంచి రోయింగ్ నేర్చుకుంటున్నా. పుణెలో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో సత్తా చాటా. భోపాల్‌లో జరగనున్న స్ప్రింట్ నేషనల్ ఛాంపియన్‌షిప్‌కు సన్నద్ధమవుతున్నా. ప్రభుత్వ కొలువు సాధిస్తా.' **- జి.సాయిరాం**

మూడేళ్లుగా తర్ఫీదు పొందుతున్నా..

'మూడేళ్లుగా కాయాకింగ్‌లో తర్ఫీదు పొందుతున్నా. పలు జిల్లాల్లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి జల క్రీడా పోటీల్లో పాల్గొని 5 బంగారు పతకాలు సాధించా. జాతీయస్థాయి పోటీల్లో ఓ బంగారు పతకం దక్కించుకున్నా. ఇటీవల జరిగిన డ్రాగన్ పడవ పోటీల్లో విజయం సాధించాం. క్రీడా కోటాలో పోలీస్ అధికారి కావాలన్నదే నా ధ్యేయం.' **- బి.అఖిల్ విఘ్నేశ్**

వెళ్లొస్తాం.. మళ్లీ పండక్కి..

పండగకు స్వగ్రామాలకు వచ్చిన వారంతా తిరుగు పయనమయ్యారు. సంక్రాంతికి బంధువులు, స్నేహితులతో గడిపిన క్షణాలు మదిలో నింపుకొని బయలుదేరారు. వారితో సోమవారం వేలేరుపాడు మండలం రుద్రంకోట గోదావరి రేవు కిక్కిరిసిన దృశ్యాన్ని ఈ చిత్రంలో చూడొచ్చు. **- న్యూస్‌టుడే, వేలేరుపాడు గ్రామీణ**

130 కేంద్రాల్లో ఇంటర్ పరీక్షలు: కలెక్టర్

ఏలూరు గ్రామీణ, న్యూస్‌టుడే: జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లోని గౌతమి సమావేశ మందిరంలో ఇంటర్ పరీక్షల నిర్వహణపై సోమవారం అధికారులతో సమీక్షించి మాట్లాడారు. జిల్లాలో 130 కేంద్రాల్లో పరీక్షలు జరగనుండగా.. 34,615 మంది హాజరు కానున్నారన్నారు. కేంద్రాల్లో సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేయాలని, ప్రశ్నపత్రాలు స్ట్రాంగ్ రూంల్లో భద్రపరిచి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. ఏలూరులో కంట్రోల్ రూం ఏర్పాటు చేశామని, ఏవైనా సందేహాలుంటే 08812 230197 నంబరుకు ఫోన్ చేయవచ్చన్నారు. అధికారులు సమష్టిగా పని చేసి. పరీక్ష నిర్వహణను విజయవంతం చేయాలని ఆమె కోరారు. డీఆర్వో విశ్వేశ్వరరావు, జడ్పీ సీఈవో శ్రీహరి, డీఎంహెచ్‌వో అమృతం, డీపీవో కె.అనురాధ, డ్వామా పీడీ సుబ్బారావు, వయోజన విద్యా శాఖ డీడీ ప్రభాకరరావు పాల్గొన్నారు.

మీ పిల్లలం కాదనేగా.. వదిలేసారూ!

గురజలోని నాలుగు అంగన్‌వాడీ కేంద్రాల భవనాలు శిథిలావస్థకు చేరగా సుమారు నాలుగేళ్లుగా వీటిని అద్దె ఇళ్లలో కొనసాగిస్తున్నారు. అక్కడ అభం శుభం తెలియని చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు. అయినా అధికారులు కన్నెత్తి చూడటం లేదు. ఐసీడీఎస్ వడాలి సెక్టారు సూపర్‌వైజరు కరుణ మాట్లాడుతూ భవనాల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపామన్నారు. **- న్యూస్‌టుడే, ముదినేపల్లి**

వేలేరుపాడు ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో ఎంపీడీవో సహా పంచాయతీరాజ్, గృహ నిర్మాణ శాఖ అధికారులు మాత్రమే హాజరయ్యారు. మిగిలిన శాఖలకు ఇతర మండలాల అధికారులు ఇన్‌ఛార్జులుగా ఉండటంతో రాలేదని తెలిసింది. ప్రజల నుంచి ఫిర్యాదుల మాత్రం ఏమీ అందలేదని ఎంపీడీవో తెలిపారు. తహసీల్దారు కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో నాలుగు వినతులు మాత్రమే వచ్చాయి.

పోలవరంలో తహసీల్దారు, ఎంపీడీవో మినహా ఇతర శాఖల అధికారులెవరూ హాజరు కాలేదు. ఇక్కడ కూడా రెవెన్యూ సంబంధిత సమస్యలపై నాలుగు అర్జీలు అందాయి.

పరిశీలన

కొయ్యలగూడెంలో ఏడు సమస్యలపై వినతులు వచ్చాయి. అవన్నీ రెవెన్యూ శాఖకు సంబంధించిన సమస్యలే. 22 శాఖలకు చెందిన అధికారులు హాజరు కావాల్సి ఉండగా.. ఉద్యాన, జల వనరులు, ఆర్‌డబ్ల్యూఎస్, ఎక్సైజ్, సహకార శాఖల అధికారులు రాలేదు. టి.నరసాపురం మండలంలో ఒకే ఒక్క ఫిర్యాదు అందడం గమనార్హం. ఇక్కడ ఆరు శాఖల అధికారులు హాజరు కాలేదు.

రారని వారు.. ఇవ్వరని వీరు

- పీజీఆర్ఎస్‌కు హాజరు కాని అధికారులు
- 5 మండలాల్లో 15 అర్జీలే

(కొయ్యలగూడెం గ్రామీణ, పోలవరం, వేలేరుపాడు, టి.నరసాపురం, బుట్టాయగూడెం, న్యూస్‌టుడే: సమస్యల పరిష్కారం కోసం మండల కేంద్రాల్లో ప్రతి సోమవారం నిర్వహించే పీజీఆర్ఎస్ పోలవరం నియోజకవర్గంలో ప్రహసనంగా తయారైంది. ఇన్‌ఛార్జి బాధ్యతల పేరుతో పలు శాఖల అధికారులు కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. ముఖ్యంగా ఆర్‌డబ్ల్యూఎస్, విద్యుత్తు, వ్యవసాయ తదితర కీలక శాఖల అధికారులు సైతం హాజరుకాకపోవడం గమనార్హం. నియోజకవర్గంలోని 5 మండలాల్లో పీజీఆర్ఎస్ కార్యక్రమాలను 'న్యూస్‌టుడే' బృందం సోమవారం పరిశీలించగా 15 అర్జీలే వచ్చాయి.

బుట్టాయగూడెం తహసీల్దారు కార్యాలయంలో మూడంటే మూడే అర్జీలు వచ్చాయి. అవి కూడా భూ సమస్యలపై ఉన్నాయి. తహసీల్దారు ఏలూరు కలెక్టరేట్‌లో సమావేశానికి వెళ్లడంతో ఆర్ఐ గంగరాజు అర్జీలు స్వీకరించారు. ఎంపీడీవో తన కార్యాలయంలో పీజీఆర్ఎస్ లింక్ ద్వారా హాజరయ్యారు. విద్య, గృహ నిర్మాణ, ఐసీడీఎస్ శాఖలు మినహా ఇతర శాఖల అధికారులెవరూ హాజరు కాలేదు. వారిలో కొందరు ఇన్‌ఛార్జులే కావడం గమనార్హం.

(c) eenadu

చంద్రప్రభ వాహనంపై శోభనాచలుడు



ఆగిరిపల్లి, న్యూస్‌టుడే: ఆగిరిపల్లి శోభనాచల వ్యాఘ్ర లక్ష్మీనరసింహ స్వామి మాఘమాస రథసప్తమి ఉత్సవాలు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. స్వామి చంద్రప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. విజయవాడకు చెందిన అవ్వారు సత్యనారాయణ దంపతుల ఆధ్వర్యంలో స్వామికి అష్టోత్తర శత రజత తులసీ దళార్చనలు నిర్వహించారు. సాయంత్రం స్వామిని కల్యాణ మండపం(పెద్ద కొఠాయి) వద్దకు తీసుకొచ్చి పెండ్లి కుమారుడి ఉత్సవం నిర్వహించారు. అనంతరం చంద్రప్రభ వాహనంపై నేత్రపర్వంగా గ్రామోత్సవం నిర్వహించారు. ఆలయ ఈవో సీహెచ్ సాయి పర్యవేక్షణలో అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. రాత్రి స్వామివారి కల్యాణం వైభవంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే మేకా ప్రతాప అప్పారావు పట్టు వస్త్రాలు సమర్పించారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామిని దర్శించుకున్నారు.

రెండో విడత భూ సేకరణకు చర్యలు: జేసీ

ఏలూరు కలెక్టరేట్, న్యూస్‌టుడే: జీలుగుమిల్లి-పట్టిసీమ రహదారి రెండో విడత భూ సేకరణకు చర్యలు తీసుకోవాలని జేసీ అభిషేక్ గౌడ ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లో భూ సేకరణపై వివిధ శాఖల అధికారులతో సోమవారం సమీక్షించి మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో పర్యాటకాభివృద్ధికి ప్రజల కోరికపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జీలుగుమిల్లి- పట్టిసీమ రహదారి నిర్మాణానికి కేంద్రానికి నివేదించగా.. అనుమతులు జారీ చేసిందన్నారు. మొదటి విడతలో 84 కి.మీ. రెండో విడతలో 44 కిలోమీటర్ల మేర భూ సేకరణ చేపట్టాలని ఆయన దిశానిర్దేశం చేశారు.

వెబ్‌సైట్‌లో మెరిట్ జాబితా

ఏలూరు విద్యా విభాగం, న్యూస్‌టుడే: కుక్కునూరు, వేలేరు కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న బోధనేతర సిబ్బంది కొలువులను పొరుగు సేవల విధానంలో భర్తీ చేసేందుకు రూపొందించిన మెరిట్ జాబితాను https:///www.deoeluru.org/ వెబ్‌సైట్‌లో ఉంచినట్లు సమగ్ర శిక్షా ఏపీసీ పంకజ్ కుమార్ తెలిపారు. జాబితాపై అభ్యంతరాలుంటే ఈ నెల 22లోపు రాతపూర్వకంగా ఏలూరు సమగ్ర శిక్షా జిల్లా ప్రాజెక్టు కార్యాలయానికి పంపాలన్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామనే దళారుల మాటలు నమ్మవద్దన్నారు. మెరిట్ ఆధారంగా మాత్రమే అభ్యర్థుల ఎంపిక ఉంటుందని ఆయన సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ఆందోళనకారులు, కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న అధికారులు

టెక్నీషియన్ సుధాకర్ మృతికి కారకులను శిక్షించాలి

పంచనామా అడ్డుకున్న ఆందోళనకారులు

జంగారెడ్డిగూడెం పట్టణం, న్యూస్‌టుడే: జంగారెడ్డిగూడెం ప్రాంతీయాసుపత్రి ఆవరణలో ఆత్మహత్యకు పాల్పడిన డయాలసిస్ సీనియర్ టెక్నీషియన్ ముప్పిడి సుధాకర్ మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని ఎమ్మార్పీఎస్ నాయకులు, కుటుంబసభ్యులు డిమాండ్ చేశారు. ప్రాంతీయాసుపత్రి వద్ద సోమవారం సుధాకర్ మృతదేహానికి పంచనామా జరగకుండా అడ్డుకుని ఆసుపత్రి ఎదుట ధర్నాకు దిగారు. విషయం తెలుసుకున్న కేసు దర్యాప్తు అధికారి, డీఎస్పీ యు.రవిచంద్ర, తహసీల్దార్ స్లీవజోజీ, జంగారెడ్డిగూడెం, చింతలపూడి సీఐలు సుభాష్, క్రాంతికుమార్ ఘటనాస్థలికి చేరుకుని ఆందోళనకారులతో చర్చించారు. కేసు నమోదులో ఆలస్యం కావడంతో ఆసుపత్రి ఎదుట శ్రీనివాసపురం రోడ్డుపై బైఠాయించి కొద్దిసేపు రాస్తారోకో చేశారు. అధికారులు వారికి నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. ఈ సందర్భంగా మృతుడు సుధాకర్ కుటుంబసభ్యులకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడంతో పాటు నిందితులపై కేసులు నమోదు చేయాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకుడు బయ్యారపు రాజేశ్వరరావు డిమాండ్ చేశారు. అనంతరం సుధాకర్ మృతదేహానికి పంచనామ నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. కాగా సుధాకర్ భార్య సరస్వతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కొమ్మ అజయ్‌బాబు, ములకల వీరరాఘవులు, అలుగు ఆనందశేఖర్, యనమల కరుణకుమారి మరో ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ రవిచంద్ర తెలిపారు. కేసును నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి నిందితులకు శిక్ష పడేలా చూస్తామని సుధాకర్ భార్య, కుటుంబసభ్యులకు ఆయన హామీ ఇచ్చారు.

బ్రాయిలర్ ధరలు (కృష్ణాజిల్లా)
(కిలో 1 కి రూ.లలో)

వెన్‌కాబ్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర -157 రిటైల్ ధర 184 చికెన్ విత్ స్కిన్ - 267 చికెన్ స్కిన్‌లెస్ - 304.
అమరావతి పౌల్ట్రీ ఫార్మర్స్ & ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర - 180, 189, 200 చికెన్ విత్ స్కిన్ - 350 చికెన్ స్కిన్‌లెస్ - 360.

సిక్సర్లు కొట్టిన ఉత్సాహం

'ఈనాడు' సెంట్రల్ ఆంధ్రా ప్రాంతీయ స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం

పోటీల ప్రారంభ సమావేశంలో మాట్లాడుతున్న తుళ్లూరు డీఎస్పీ మురళీకృష్ణ, వేదికపై 'ఈనాడు' గుంటూరు యూనిట్ ఇన్‌ఛార్జి వెంకటేశ్వర్లు, ధనిక్ భారత్ ప్రతినిధి బండ్లమూడి శ్రీనివాసరావు, చలపతి ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ నాగశ్రీనివాసరావు

గుంటూరు క్రీడలు, తాడికొండ, న్యూస్‌టుడే: 'ఈనాడు' ఆధ్వర్యంలో మోతడక చలపతి ఇంజినీరింగ్ కళాశాలలోని హిల్‌వ్యూ స్టేడియంలో ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ ప్రజెంట్స్ ఈనాడు స్పోర్ట్స్ లీగ్ (ఈఎస్ఎల్) సెంట్రల్ ఆంధ్రా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ పోటీలు సోమవారం ప్రారంభమయ్యాయి. సీనియర్స్ విభాగంలో గుంటూరు-పశ్చిమ గోదావరి, జూనియర్స్ విభాగంలో గుంటూరు-కృష్ణా జట్లు తలపడ్డాయి. తుళ్లూరు డీఎస్పీ మురళీకృష్ణ, ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ ప్రతినిధి బండ్లమూడి శ్రీనివాసరావు, 'ఈనాడు' గుంటూరు యూనిట్ ఇన్‌ఛార్జి వెంకటేశ్వర్లు క్రీడాకారుల్ని పరిచయం చేసుకుని పోటీలు ప్రారంభించారు. ఈసందర్భంగా డీఎస్పీ మురళీకృష్ణ మాట్లాడుతూ యువతలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు 'ఈనాడు' ఎన్నో ఏళ్లుగా క్రికెట్ పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. క్రీడల్లో పాల్గొనడం వల్ల విద్యార్థుల్లో శారీరక దారుఢ్యం పెంపొందడంతో పాటు క్రమశిక్షణ అలవడతాయన్నారు. ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ ప్రతినిధి బండ్లమూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రస్తుతం యువత చిన్న వయసులోనే మత్తు పదార్థాలకు ఆకర్షితులవుతున్నారని, క్రీడల్లో రాణిస్తే వాటికి దూరంగా ఉంటారని తెలిపారు. క్రీడల్లో విద్యార్థులను భాగస్వాములను చేసేందుకు పోటీల నిర్వహణకు ప్రోత్సాహం అందిస్తున్నామని పేర్కొన్నారు. క్రీడల ద్వారా విద్యార్థుల్లో చిన్ననాటి నుంచే గెలుపు, ఓటములను సమానంగా తీసుకోవడం అలవాటవుతుందన్నారు. 'ఈనాడు' గుంటూరు యూనిట్ ఇన్‌ఛార్జి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ క్రీడాకారుల్లో ప్రతిభ వెలికితీసేందుకు 'ఈనాడు' నిర్వహిస్తున్న పోటీలకు ధనిక్ భారత్ ఎడ్యుకేషన్, చలపతి విద్యా సంస్థల యాజమాన్యాలు ఎంతగానో సహకరిస్తున్నాయని తెలిపారు. క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటాలని పిలుపునిచ్చారు.

EENADU SPORTS LEAGUE 2025

Title Sponsor: ధనిక్ భారత్ విద్యా సంస్థలు IIT-JEE | NEET
Protein Partner: NECC నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ (Non-Govt. Public Charitable Trust)
Regional Sponsor: City Chalapathi Institute of Technology AUTONOMOUS MOTHADAKA CAMPUS
Gift Partner: KL (DEEMED TO BE UNIVERSITY)
Beverage Partner: CMR SHOPPING MALL The joy of life
Digital Partner: ఈనాడు.నెట్ ETV BHARAT
TV Partner: ETV ఆంధ్ర ప్రదేశ్
Organised by ఈనాడు

సీనియర్స్‌లో విజేతగా నిలిచిన పశ్చిమ గోదావరి జట్టు

పశ్చిమ గోదావరి జట్టు జయకేతనం

మొదటి మ్యాచ్ సీనియర్స్ విభాగంలో పశ్చిమ గోదావరి-గుంటూరు జిల్లా జట్ల మధ్య జరిగింది. టాస్ గెలిచిన పశ్చిమ గోదావరి జట్టు బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన గుంటూరు జట్టు 16 ఓవర్లలో 99 పరుగులకే ఆలౌటైంది. తర్వాత పశ్చిమ గోదావరి జట్టు 12.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 102 పరుగులు చేసి విజయాన్ని సొంతం చేసుకుంది. జయంత్ సాయి 22 బంతుల్లో 26 పరుగులు, 4 వికెట్లు తీసి జట్టుకు విజయాన్ని అందించాడు. గుంటూరు బౌలర్లు శ్రీహరి మూడు, ఆదిత్య 2 వికెట్లు తీసినా పశ్చిమ గోదావరి జట్టు గెలుపును ఆపలేకపోయారు.

ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ స్టార్ క్రికెటర్ ఆఫ్ ది మ్యాచ్

జయంత్ సాయి

సాయిరామ్

జూనియర్స్‌లో గెలుపొందిన కృష్ణా జిల్లా జట్టు

అదరగొట్టిన కృష్ణా జట్టు

రెండో మ్యాచ్ జూనియర్స్ విభాగంలో కృష్ణా-గుంటూరు జిల్లా జట్ల మధ్య జరిగింది. టాస్ గెలిచిన గుంటూరు జిల్లా జట్టు బౌలింగ్‌ను ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన కృష్ణా జిల్లా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 190 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇచ్చింది. అనంతరం గుంటూరు జట్టు 16 ఓవర్లలో 90 పరుగులకే ఆలౌటైంది. భారీ తేడాతో కృష్ణా జట్టు ఘన విజయం సాధించింది. సాయిరామ్ 40 బంతుల్లో మూడు ఫోర్లు, మూడు సిక్స్‌లు బాది 56 పరుగులు చేయడంతో పాటు బౌలింగ్‌లో 2 వికెట్లు తీశాడు. ఆల్‌రౌండ్ ప్రతిభతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

నేడు జరిగే మ్యాచ్‌ల షెడ్యూల్

వేదిక: చలపతి ఇంజినీరింగ్ కళాశాలలోని హిల్‌వ్యూ స్టేడియం, మోతడక

సీనియర్స్: మొదటి మ్యాచ్.. నెల్లూరు × పశ్చిమ గోదావరి
రెండో మ్యాచ్.. కృష్ణా × ప్రకాశం
జూనియర్స్: మొదటి మ్యాచ్.. ప్రకాశం × పశ్చిమ గోదావరి
రెండో మ్యాచ్.. నెల్లూరు × కృష్ణా

సంఘ సంస్కర్త వేమన: కలెక్టర్

ఏలూరు కలెక్టరేట్, న్యూస్‌టుడే: యోగి వేమన గొప్ప సంఘ సంస్కర్త అని కలెక్టర్ వెట్రిసెల్వి కొనియాడారు. స్థానిక కలెక్టరేట్‌లో సోమవారం వేమన జయంతి వేడుక నిర్వహించారు. తొలుత ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. తేట తెలుగు పదాలతో సామాన్యులకు సైతం అర్థమయ్యేలా వేమన శతకాలు రచించి సమాజాన్ని జాగృతం చేశారన్నారు. జేసీ అభిషేక్ గౌడ, డీఆర్వో విశ్వేశ్వరరావు, డీఆర్‌డీఏ పీడీ విజయరాజు, సెట్‌వెల్ సీఈవో ప్రభాకరరావు తదితరులు పాల్గొన్నారు.

చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న వెట్రిసెల్వి, జేసీ అభిషేక్ గౌడ, డీఆర్వో విశ్వేశ్వరరావు తదితరులు

మహిళా పోలీసుకు ఉత్తమ బీఎల్వో పురస్కారం

స్వాతి

కొయ్యలగూడెం గ్రామీణ, న్యూస్‌టుడే: పోలవరం నియోజకవర్గం నుంచి జిల్లా ఉత్తమ బూత్ స్థాయి అధికారి(బీఎల్వో) పురస్కారానికి టి.నరసాపురం మండలం వెలగపాడు సచివాలయం(స్వర్ణ గ్రామం)లో మహిళా సంక్షేమ కార్యదర్శి(మహిళా పోలీసు)గా పని చేస్తున్న సరిపల్లి స్వాతి ఎంపికయ్యారు. 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకుని ఈ నెల 25న విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించనున్న కార్యక్రమంలో పురస్కార గ్రహీతలను సత్కరించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల అధికారి కార్యాలయం నుంచి సోమవారం ఉత్తర్వులు వెలువడ్డాయి.

92.7FM Rajamahendravaram ఈ FM 92.7 Mee FM
ఈఎఫ్ఎమ్ కార్యక్రమాలు
సోమవారం నుంచి శుక్రవారం

కార్యక్రమము	ప్రసార వేళలు
ఉషోదయం	ఉ॥ 5 - ఉ॥ 7
ఈ-మార్నింగ్స్	ఉ॥ 7 - ఉ॥ 11
నువ్వా నేనా	ఉ॥ 11 - మ॥ 2
సత్యభామ	మ॥ 2 - సా॥ 5
లైట్ తీస్కో	సా॥ 5 - రా॥ 9
సరదాగా కాసేపు	రా॥ 9 - రా॥ 12
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా॥ 12 - తె॥ 5

/Eenadufm
For Advertising on Eenadu FM Contact
9000180626, 9989993175

చెట్టును ఢీకొన్న కారు

తల్లి దుర్మరణం.. కుమారుడికి తీవ్ర గాయాలు

నుజ్జయిన కారు ముందు భాగం

పెదవేగి(పెదపాడు), న్యూస్‌టుడే: కారు అదుపు తప్పి చెట్టును ఢీకొన్న ఘటనలో తల్లి మృతి చెందగా.. కుమారుడు తీవ్రంగా గాయపడిన ఘటన పెదవేగి మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. చింతలపూడికి చెందిన చల్లా వెంకటరామిరెడ్డి ప్రస్తుతం ఏలూరులో నివాసముంటున్నారు. సోమవారం ఉదయం ఏలూరు నుంచి తల్లి చల్లా వెంకటరమణ(76)ను తీసుకొని కారులో చింతలపూడి వెళ్లారు. తిరిగి ఏలూరు వస్తుండగా.. మార్గం మధ్యలోని నడిపల్లి వద్ద వేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి చెట్టును ఢీకొంది. ఈ ఘటనలో కారు బోల్తా పడటంతో ముందు సీట్లో కూర్చొన్న వెంకటరమణ అక్కడికక్కడే మృతి చెందారు. వెంకటరామిరెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. డ్రైవరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వారిని ఏలూరులోని ఓ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్సై మాదల హరిగోపాల్ తెలిపారు.

రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి

భీమవరం వన్‌టౌన్, న్యూస్‌టుడే: కైకలూరు-ఆకివీడు రైల్వే ట్రాక్‌పై గుర్తుతెలియని 50 సంవత్సరాల వ్యక్తి రైలు నుంచి జారిపడి మృతి చెందినట్లు భీమవరం రైల్వే ఎస్సై ఎం.సుబ్రహ్మణ్యం సోమవారం తెలిపారు. ఆకివీడు స్టేషన్ మాస్టర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 99084 48729 ఫోన్ నంబరుకు తెలియజేయాలన్నారు.

ఐదేళ్ల చిన్నారిపై కుక్కల దాడి

చింతలపూడి, న్యూస్‌టుడే: ఐదేళ్ల చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేసిన ఘటన చింతలపూడి పట్టణంలో సోమవారం జరిగింది. సుప్రియన్‌పేటకు చెందిన తనగాల భరత్ ఇంటికి ఎదురుగా ఉన్న రహదారిపై నడుస్తుండగా. . అక్కడ ఉన్న కుక్కలు దాడి చేశాయి. భరత్ కాలు, చెయ్యిపై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే చింతలపూడి ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

జాతీయ స్ఫూర్తి ఉట్టిపడేలా గణతంత్ర వేడుకలు

ఏలూరు కలెక్టరేట్, న్యూస్‌టుడే: జాతీయ స్ఫూర్తి ఉట్టి పడేలా గణతంత్ర దిన వేడుకలు నిర్వహించాలని కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశించారు. స్థానిక పోలీస్ కవాతు మైదానంలో ఈ నెల 26న నిర్వహించనున్న గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లపై సోమవారం వివిధ శాఖల అధికారులతో సోమవారం సమీక్షించి మాట్లాడారు. వేడుకల్లో పాల్గొనే ముఖ్య అతిథులకు ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాల ప్రగతిని తెలిపేలా శకటాలు ప్రదర్శించాలన్నారు. ఉత్తమ పనితీరు కనబరిచే అధికారులు, ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు ఇవ్వాలని ఆమె పేర్కొన్నారు.

వంద శాతం అక్షరాస్యత జిల్లాగా మారుద్దాం

ఏలూరు గ్రామీణ, న్యూస్‌టుడే: ఏలూరును వంద శాతం అక్షరాస్యత జిల్లాగా మారుద్దామని కలెక్టర్ వెట్రిసెల్వి పిలుపునిచ్చారు. స్థానిక కలెక్టరేట్‌లో అక్షరాంధ్రపై సోమవారం అధికారులతో సమావేశమై మాట్లాడారు. జిల్లాలో 3.44 లక్షల మంది నిరక్షరాస్యులున్నట్లు చెప్పారు. రానున్న మూడేళ్లలో వీరిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలన్నారు. తొలి ఏడాదిలో 97,200 మందికి అక్షరాలు నేర్పించే బాధ్యతను 9,720 మంది వాలంటీర్లకు అప్పగించినట్లు ఆమె పేర్కొన్నారు.

ప్రజా ఫిర్యాదులను విచారించి నివేదిక ఇవ్వండి: ఎస్పీ



ప్రతాప్ శివకిశోర్‌కు ఫొటోలు చూపుతున్న మహిళ

ఏలూరు గ్రామీణ, న్యూస్‌టుడే: ప్రజా ఫిర్యాదులపై సమగ్ర విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని ఎస్పీ ప్రతాప్ శివకిశోర్ పోలీసు అధికారులను ఆదేశించారు. స్థానిక జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక(మీ కోసం) కార్యక్రమం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి సుమారు 35 మంది తరలివచ్చి.. తమ సమస్యలపై ఫిర్యాదులు చేశారు. భూ వివాదాలు, కుటుంబ తగాదాలు, మోసపూరిత లావాదేవీలపై ఎక్కువ వినతులొచ్చాయి. ఫిర్యాదుదారులకు సత్య సాయి సేవా సంఘం సభ్యులు భోజన ఏర్పాట్లు చేశారు.

EENADU e Classifieds

BUSINESS SERVICES
బంగారం బ్యాంకులలో/ ఏ ఇతర ప్రైవేటు సంస్థలలో తాకట్టులో ఉన్నవి విడిపించి ఈరోజు మార్కెట్ ధర ప్రకారం కొనబడును. (స్పాట్ క్యాష్). Ph: 8142292071.

JOBS
Exp. **నర్సులు/** ఆయాలు/ వార్డ్ బాయ్స్ కావలెను. జీతం: Rs: 20,000/- నుండి 25,000/- వరకు. కూకట్‌పల్లిలో Hyd ✆ 6302532832, 8019117633.

REAL ESTATE

TOURS AND TRAVELS
20వ తారీకు 5 డేస్ మేడారం జాతర, కాళేశ్వరం, మేడిగడ్డ, గోవా, హంపి, గోకర్ణ, మురుడేశ్వర్, స్వర్ణగిరి, ముచింతల్ 6,900 స్లీపర్‌బస్ సెల్: 9848782131.

FLAT FOR SALE
తాడేపల్లిగూడెం బస్‌స్టాండ్ దగ్గర మురళీధర్‌పార్క్ అపార్ట్‌మెంట్‌లో 1st ఫ్లోర్ పడమర ఫేసింగ్‌గల 2BHK ఫ్లాట్ (1125 చ॥గ॥) అమ్మకం. ✆ 9440455007

PLOT FOR SALE
T.P. గూడెం సంతమార్కెట్/ పెట్రోలుబంక్ ప్రక్కన 100 అ॥ మెయిన్ రోడ్ ఫేసింగ్ 45X90' మొత్తం 450 చ॥గ॥ పడమర & తూర్పు 2 రోడ్స్ కార్నర్ స్థలం అమ్మకం. Cont: 99895 89595, 99852 76777.
తణుకు పట్టణానికి అతిసమీపంలో తేతలి (గ్రాం)లో 270 చ॥గ॥ సుమారుగా దక్షిణం ఫేసింగ్‌గల స్థలం అమ్మకమునకు కలదు. (నోబ్రోకర్స్) ✆ 93979 12589.

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతి స్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తా పత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు ప్రకటనల్ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలు చేసే ప్రకటన కర్తను బ్లాక్-లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

నెక్ సూచించిన కోడిగ్రుడ్ల ధర
★ For the Information of Trade & Industry
★ గోదావరి జోన్ ప్లాస్టిక్ ట్రేలో సరఫరా చేసే ఫారం గేటు గ్రుడ్డు ధర రూ. 4.95 పై॥
తణుకు ఆఫీసు: 08819-224254

ప్రకటన చిన్నదైనా స్పందన అతివేగం

APS RTC
టెండరు ప్రకటన
పల్లె వెలుగు
ఏలూరు జిల్లా పరిధిలోని వివిధ డిపోల పరిధిలో గల బస్‌స్టేషనులలో స్టాల్స్/షాపులు, క్యాంటీన్/ సైకిల్/ స్కూటర్ స్టాండ్ మొదలగు వ్యాపారములు చేసుకొనుటకు అనుభవము, ఆసక్తి ఉన్న వ్యాపారస్తుల నుండి సీల్డు టెండరు కోరబడుచున్నవి. (1) టెండరు ఫారములు సంబంధిత డిపో మేనేజరు వారి కార్యాలయములో తేది. 20-01-2026 నుండి తేది. 28-01-2026 వరకు అన్ని ఆఫీసు పనిదినములలో ఉదయం 10.30 గం॥ల నుండి సా॥5.00 గం॥ల వరకు పొందవచ్చును. (2) పూర్తి చేసిన టెండరు ఫారములను తేది. 29-01-2026న ఉదయం 10.30 గం॥ల నుండి మ॥02.00 గం॥ల లోపున జిల్లా ప్రజా రవాణా అధికారి వారి కార్యాలయము, ఏలూరు నందు ఏర్పాటు చేసిన టెండరు బాక్సు నందు వేయవలెను. అదేరోజు మ.03.00 గం॥లకు టెండరుదారుల సమక్షములో టెండర్లు తెరువబడును. (3) పూర్తి వివరములకు మా వెబ్‌సైట్ :https://www.apsrtc.ap.gov.in లో Tenders ను చూడగలరు. (4) ఎట్టి కారణము చూపకుండా టెండర్లు అంగీకరించుటకు లేదా తిరస్కరించుటకు APSRTC కి పూర్తి అధికారము కలదు.
నెం.P3/797(01)/2026-DPTO(ELR), తేది:17-01-2026 సం/- జిల్లా ప్రజా రవాణా అధికారి, ఏలూరు.

రైతేరాజు

మిశ్రమ సేద్యం.. లాభాల భాగ్యం..!

జంగారెడ్డిగూడెం గ్రామీణ, న్యూస్‌టుడే: వ్యవసాయమంటే మక్కువతో పొలంబాట పట్టి మంచి సత్ఫలితాలు సాధిస్తున్నారు జీలుగుమిల్లి మండలం దర్భగూడెం గ్రామానికి చెందిన డి.శ్రీను. స్వతహాగా వ్యవసాయ కుటుంబం కావడంతో సంప్రదాయ పంటలైన వరి, మొక్కజొన్న, కూరగాయలు, ఆకుకూరలను పండించేవారు. వాటిపై ఆశించినంత ఆదాయం రాకపోవడంతో గత పదేళ్లుగా ఆకుకూరలు, అయిదేళ్లుగా వేరుశెనగ పండిస్తూ లాభాలు గడిస్తున్నారు.

11 ఎకరాల్లో.. ఊరికి దగ్గరగా ఓ ఎకరం కౌలుకు తీసుకుని తోటకూర, గోంగూర, కొత్తిమీర, పాలకూర, చుక్కకూర, మెంతి కూర వంటి వివిధ రకాల ఆకుకూరలు పండిస్తున్నారు. వాటితోపాటు తక్కువ పెట్టుబడితో ఏడాది పొడవునా లాభాలు వచ్చేలా మరో పంట వేయాలని శ్రీను అనుకున్నారు. ఇందుకోసం సామాజిక మాధ్యమాల్లో అన్వేషించారు. చివరకు సుమారు 10 ఎకరాలు కౌలుకు తీసుకుని వేరుశెనగ సాగు ప్రారంభించాడు. వంద రోజులకు కాపు వచ్చేలా పంటను వేస్తున్నారు. ఎకరాకు సుమారు 15-20 క్వింటాళ్ల దిగుబడి రావడంతో వాటిని స్థానికంగా విక్రయిస్తున్నారు. ఆకుకూరలను కట్టలు కట్టి జంగారెడ్డిగూడెం మార్కెట్‌లో అమ్ముతున్నారు.

దర్భగూడెంలో వేరుశెనగ తోట

ఉత్తమ సస్యరక్షణతో.. పంటల సాగు విషయంలో శ్రీను ఉత్తమ సస్యరక్షణ అవలంబిస్తున్నారు. పంటలు వేసే ముందు వ్యవసాయ క్షేత్రంలో పచ్చిరొట్ట విత్తనాలు, పశువుల ఎరువు, ఇతర లవణాలతో కూడిన సహజసిద్ధ ఎరువులను వేసి దుక్కిదున్ని నేలకు అదనపు బలం చేకూరుస్తున్నారు. ప్రతినెలా ఆకుకూరలు చేతికి వచ్చేలా ప్రత్యేక ప్రణాళికతో సాగు చేస్తున్నారు. పంటకు చీడపీడలు ఆశించకుండా జీవామృతం, కషాయాలను వినియోగిస్తున్నారు.



ఆదాయం బాగుంది.. ఏకకాలంలో పలు రకాల పంటలు చేతికి వచ్చేలా దృష్టి పెట్టాలి. ఇలా చేస్తే అదనపు ఆదాయం వస్తోంది. కూలీ ఖర్చులు కలిసొస్తాయి. నాకు ఏడాదికి సుమారు రూ.3 లక్షలకు పైగా మిగులుతోంది. -డి.శ్రీను

అరటిలో పోషక లోపాలు అధిగమించండిలా...

పెనుమంట్ర, న్యూస్‌టుడే: అరటి సాగులో పోషక లోపాలతో దిగుబడి తగ్గే అవకాశం ఉందని, ఈ సమస్యను అవగాహనతో అధిగమించవచ్చని ఉద్యానాధికారిణి ప్రియదర్శిని తెలిపారు. ఈ సమస్యపై రైతులకు ఆమె పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈనెలు ఉబ్బెత్తుగా, బిరుసుగా పెళుసుగా మారితే బోరాన్ లోపం ఉన్నట్లుగా గుర్తించాలి. ఒక్కో మొక్కకు సోడియం టెట్రా బోరేట్‌ను 25 గ్రాముల చొప్పున మొదళ్ల వద్ద వేసి అనంతరం నీరు పెట్టాలి. గంధకం లోపిస్తే లేత ఆకులు ఆకు పచ్చగా మారడానికి ఎక్కువ సమయం పడుతుంది. దీని నుంచి బయటపడటానికి గంధకం ఉన్న ఎరువును వేయాలి. పొటాష్ లోపిస్తే ఆకుల అంచు పసుపుగా మారి మొత్తం ఎండిపోతుంది. మొక్కకు 80 గ్రాముల చొప్పున మ్యూరేట్ ఆఫ్ పొటాష్‌ను 40 రోజుల వ్యవధిలో 4సార్లు వేయాలి. లీటరు నీటిలో 5గ్రాముల సల్ఫేట్ ఆఫ్ పొటాష్ కలిపి ఆకులపై చల్లాలి. జింకు లోపించినప్పుడు ఈనెల వెంట చారలు వస్తాయి. ఆకు పాలిపోయి అడుగు భాగం ముదురు ఊదా రంగులోకి మారితే ఒక్కో మొక్క మొదళ్లో 10 గ్రా. జింక్ సల్ఫేట్ వేయాలి. లీటరు నీటిలో జింక్ సల్ఫేట్ కలిపి ఆకులపై పిచికారీ చేయాలి.

డా. పి.విజయలక్ష్మి, ప్రధాన శాస్త్రవేత్త కృషి విజ్ఞాన కేంద్రం, వెంకట్రామన్నగూడెం

ఉద్యాన విశ్వవిద్యాలయం న్యూస్‌టుడే

మీరూ అడగొచ్చు ✆చరవాణి 73826 33692

ప్రశ్న: కోకో పంటలో తీసుకోవాల్సిన యాజమాన్య పద్ధతులు ఏమిటి ?
- వెంకటరత్నం, కామవరపుకోట

సమాధానం: ప్రస్తుతం కోకో పంట పూత, పిందె దశలో ఉంది. 3 సంవత్సరాలు పైబడిన మొక్కలకు సిఫారసు చేసిన ఎరువుల్లో మూడో వంతు అనగా 75-75-45 గ్రాముల పరిమాణంలో యూరియా, ఎస్ఎస్‌పీ, ఎమ్‌వోపీ లేత తడి ఇచ్చి ప్రతి మొక్క మొదళ్లలో వేయాలి. వీటితోపాటు ప్రతి మొక్కకి పశువుల ఎరువు గంపెడు వేసుకోవాలి. సూక్ష్మధాతులోపం ఉంటే 25 గ్రా. ఫెర్రస్ సల్ఫేట్ మొక్క మొదళ్లలో వేయాలి.

వనామీ సాగులో మెలకువలు

నరసాపురం, మొగల్తూరు, న్యూస్‌టుడే: ఆక్వాసాగు చేపట్టే రైతులు రొయ్యలకు మేతలో లవణాలు, ప్రొబయోటిక్స్ అందించడంతో వాటి ఎదుగుదల బాగుంటుందని, వ్యాధినిరోధక శక్తి పెంపొందుతుందని ఆక్వారంగ నిపుణుడు డా.అడబాల గోపాలరావు తెలిపారు.

లవణాలు ఇలా.. రొయ్యల మేతలో వారానికి మూడు రోజులు మెగ్నీషియం క్లోరైడ్, పొటాషియం క్లోరైడ్, కాల్షియం క్లోరైడ్ వంటి లవణాలు కలపాలి. కిలోమేతకు వాటిలో ఒక్కో రకం 20గ్రాముల చొప్పున నీటిలో లేదా బ్రైడింగ్ జెల్‌తో కలిపాలి. ఆ మేత తేమ తగ్గే వరకు గాలిలో ఆరబెట్టాలి. అనంతరం చెరువుల్లో చల్లాలి. మిగిలిన మూడు రోజులు కిలో మేతకు రోడో కోకస్, రోడో బాక్టర్ కలిగిన ప్రొబయోటిక్స్‌ను 20నుంచి 30మి.లీ. కలపాలి. ఆ మేతను ఆరబెట్టిన తర్వాత చెరువుల్లో చల్లాలి. అనంతరం వారానికి ఒక రోజు రోడో కోకస్, రోడో బాక్టర్ కలిగిన ప్రొబయోటిక్స్‌ను ఎకరాకు 2నుంచి 5 లీటర్లు ఇసుకలో కలిపి ఉదయం 9గంటలకు చెరువులో చల్లాలి. వారానికి ఒక రోజు, పదునుకు మూడు రోజుల ముందు ఎకరాకు పది కిలోల పొటాష్, 50 నుంచి 100కిలోల వరకూ సముద్ర ఉప్పు కలిపి ఉదయం లేదా సాయంత్రం చల్లాలి. ఇలా చేయడం ద్వారా లవణాలు, ప్రొబయోటిక్స్‌కు అధిక వ్యయం చేయాల్సిన అవసరం ఉండదని, రొయ్యల ఎదుగుదల బాగుంటుందని గోపాలరావు తెలిపారు.

మిరప తోటల్లో సస్యరక్షణ చర్యలు

టి.నరసాపురం, న్యూస్‌టుడే: మిరప సాగులో సకాలంలో సస్యరక్షణ చర్యలు పాటించడం ద్వారా మంచి దిగుబడులు, ఆశించిన లాభాలు పొందవచ్చని ఏలూరు ఉద్యాన సహాయాధికారి కె.సంతోష్ తెలియజేస్తున్నారు. మిరపలో ఆకుపైన, కింద ముడతలు వస్తాయి. పై ముడత తామరపురుగు వల్ల, కింద ముడత నల్లివల్ల వస్తాయి. ఆకు రసం పీల్చడంతో మొక్క ఎదుగుదల సరిలేక కాపు తగ్గుతుంది. వీటి నివారణకు పోలో 200గ్రాములు లేదా రీజెంటు 400మి.లీ. లేదా అబాసిన్ 100ఎంఎల్ మందు 200లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. కాయ తొలిచే పురుగుల్లో పచ్చపురుగు, లద్దెపురుగు కనిపిస్తాయి. ఆకులపై గుండ్రటి ఆకార మచ్చలు కనిపిస్తే పచ్చపురుగు, కత్తెర నమూనాల్లో కనిపిస్తే లద్దె పురుగు సోకినట్లు గుర్తించాలి. వాటి నివారణకు ప్రొక్లేమ్ 100గ్రా. లేదా కొరాజిన్ 60మి.లీ. లేదా డెలిగేటు 400మి.లీ. మందు 200లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. శీతాకాలంలో కొమ్మ ఎండుతెగులు వస్తుంది. దాని నివారణకు బ్లైటాక్స్ 600గ్రాములు లేదా క్లస్టోడియా 250మి.లీ. మందు 200లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. శీతాకాలంలో జింకు, ఐరన్ లోపాలు కనిపిస్తాయి. వీటి నివారణకు ఫార్ములా-4 ఒక కేజీ 200లీటర్ల నీటిలో కలిపి నెలకు రెండుమూడు సార్లు పిచికారీ చేయాలి. పూత అధికంగా రావడానికి ప్లానోఫిక్స్ 50మి.లీ మందు, యూరియా 2కిలోలు 200లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. కాండం ఎండు తెగులు నివారణకు రెడోమిల్ 500గ్రాములు మందు 200 లీటర్ల నీటిలో కలిపి మొక్క మొదట పోయాలి.



వెలగపాడులో సాగవుతున్న మిరప

(c) eenadu

ఏలూరు

•ఏలూరు •దెందులూరు •ఉంగుటూరు

వేమన శతకాలు అనుసరణీయం

చిత్రపటానికి పూలమాల వేస్తున్న సూర్యచంద్రరావు

ఏలూరు గ్రామీణ, న్యూస్‌టుడే: యువత వేమన శతకాలు చదివి.. వాటిని అనుసరించాలని ఏఎస్పీ ఎన్.సూర్యచంద్రరావు అన్నారు. స్థానిక జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం యోగి వేమన జయంతి వేడుక నిర్వహించారు. ఆయన చిత్రపటానికి ఏఎస్పీ పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ.. వేమన తన రచనలతో సమాజాన్ని జాగృతం చేశారని కొనియాడారు. ఏఆర్ ఆర్ఐ సతీశ్, పవన్‌కుమార్, జీలుగుమిల్లి సీఐ వేంకటేశ్వరరావు పాల్గొన్నారు.

మొయ్యేరును ఆదర్శంగా తీసుకోండి

విజేతలతో వీరాంజనేయులు తదితరులు

గణపవరం, న్యూస్‌టుడే: మొయ్యేరులో సంక్రాంతి పండగను వారం రోజులపాటు యువత ఘనంగా నిర్వహించడం అభినందనీయమని, వారిని మిగతా గ్రామాల ప్రజలు ఆదర్శంగా తీసుకోవాలని ఆప్కాబ్ ఛైర్మన్ గన్ని వీరాంజనేయులు అన్నారు. సోమవారం గ్రామంలో పెద్ద పండగ ముగింపు వేడుకలకు గన్ని ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ రామకృష్ణంరాజు, నాయకులు పాల్గొన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

ఏలూరు అర్బన్:	80085 74486	ఏలూరు టూటౌన్:	80085 74487
దెందులూరు:	80085 74535	పెదపాడు, పెదవేగి:	80085 74483
భీమడోలు:	80085 74527	నిడమర్రు గ్రామీణం:	97040 21765
ఉంగుటూరు:	94939 90333	గణపవరం:	99480 66777

ఏలూరు గ్రామీణ, న్యూస్‌టుడే: ? గ్జేవియర్‌నగర్ రోడ్డులోని డివిజనల్ అటవీ శాఖ కార్యాలయ సమీపంలో వీధి కుక్కల బెడద ఎక్కువగా ఉంది. ద్విచక్ర వాహనదారులను శునకాలు వెంబడిస్తున్నాయి. **- రమేశ్**

✔ ఆ ప్రాంతంలో కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకుంటాం. వాటికి సంతాన నిరోధక శస్త్రచికిత్సలు చేయిస్తాం. **- భానుప్రతాప్, కమిషనర్**

దెందులూరు, న్యూస్‌టుడే: ? చాటపర్రు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లే దారిలోని ఖాళీ స్థలాలు దోమలకు ఆవాసాలుగా మారుతున్నాయి. ఆ జాగాల్లో మురుగు నిలిచిపోవడంతో దుర్వాసన వస్తోంది. **- రంగారావు**

✔ ఖాళీ స్థలాల యజమానులకు నోటీసులిస్తాం. దోమల నివారణకు మందులు పిచికారీ చేయిస్తాం. **- వర్మ, పంచాయతీ కార్యదర్శి**

పెదపాడు, న్యూస్‌టుడే: ? గండిచెరువు గట్టు నుంచి నాయుడుగూడెం వెళ్లే రోడ్డు పక్కన చెత్తాచెదారం పడేస్తున్నారు. రోజుల తరబడి తొలగించకపోవడంతో దుర్వాసన వస్తోంది. **- దుర్గారావు, స్థానికుడు**

✔ ఆ మార్గంలో చెత్తాచెదారం తొలగిస్తాం. మరోమారు వ్యర్థాలు పడేయకుండా చర్యలు తీసుకుంటాం. **- వినోద్‌కుమార్, ఇన్‌ఛార్జి పంచాయతీ కార్యదర్శి**

నిధులు కరిగించి.. నిర్వహణ మరిచి!

సుందరీకరణ పేరిట రూ.కోట్లు వృథా

ఏలూరు గ్రామీణ, న్యూస్‌టుడే

ఏలూరు సుందరీకరణ పేరుతో ఏటా రూ.కోట్లు వెచ్చిస్తున్నారు. తొలినాళ్లలో అందంగా తీర్చిదిద్దుతున్నారు. ఆపై నిర్వహణకు నీళ్లొదిలేస్తున్నారు. పచ్చదనం పెంపునకు తడులందించే పైపులు దెబ్బతిన్నాయి. ఫలితంగా నగర ప్రధాన రహదారులన్నీ కళావిహీనంగా మారుతున్నాయి. ఏలూరు సుందరీకరణ పేరిట ఏటేటా పెద్ద మొత్తంలో ప్రజా ధనం కేటాయిస్తూ.. సత్ఫలితాలివ్వడంతో నగరవాసులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఏలూరు పాత బస్టాండ్ నుంచి జూట్ మిల్లు వరకు మెయిన్ రోడ్డు, కృష్ణా కాలువకు మధ్య సుందరీకరణ పార్కు ఏర్పాటు చేశారు. నడక దారి నిర్మించి.. కృష్ణా కాలువ గట్టున గోడ కట్టారు. గ్రావెల్ మట్టి పోసి చదును చేశారు. బోరు తవ్వి గుంత తవ్వారు. చేప ఆకారంలో ఫౌంటెన్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఫౌంటెన్ మట్టి కొట్టుకుపోయి కళాహీనంగా మారింది. నడక దారిపై ఫుడ్ కోర్టు, కూరగాయలు, చిరు వ్యాపారాలు సాగిస్తున్నారు.

ఏలూరు సీఆర్ఆర్ కళాశాల సమీప ఆప్కో వస్త్ర దుకాణం నుంచి శాంతినగర్ పెట్రోలు బంక్ వరకు రూ.లక్షలు వెచ్చించి సుందరీకరణ పనులు చేపట్టారు. రహదారి పక్కన నడక దారి ఏర్పాటు చేసి.. అంచుల్లో పూల మొక్కలు నాటి పచ్చగడ్డి అతికించారు. నగరవాసులు నడిచేందుకు వీలుగా గ్రానైట్ రాళ్లు ఏర్పాటు చేశారు. మొక్కలు, పచ్చగడ్డికి తడులందించేందుకు బోరు వేసి పైపులేశారు. ప్రస్తుతం అవన్నీ కనుమరుగయ్యాయి.

మందుబాబుల అడ్డా.. జూట్ మిల్లు సమీప కృష్ణా కాలువ గట్టున ఉద్యానం ఏర్పాటు చేశారు. దాని నిర్వహణను మరిచిపోవడంతో.. ప్రస్తుతం అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారింది. మందుబాబులు మద్యం తాగి సీసాలు పడేస్తున్నారు. ఉద్యానం లోపల పిచ్చిమొక్కలు, పొదలు పెరిగిపోయాయి. అంతటా అపరిశుభ్రత నెలకొనడంతో.. నగరవాసులు అటు వైపు వెళ్లడం మానేశారు. ఉద్యానాన్ని ఆనుకొని బస్టాపులు ఉండటంతో.. హైదరాబాద్, విశాఖపట్నం వెళ్లే ప్రయాణికులు ముక్కులు మూసుకుంటున్నారు.

కళావిహీనంగా మారి.. ఏలూరు నగరపాలక సంస్థ కార్యాలయ ఎదురు ఏర్పాటు చేసిన ఉద్యానం కళాహీనంగా మారింది. చుట్టుపక్కల చిరు వ్యాపారాలు అక్కడే వ్యర్థాలు పడేస్తున్నారు. కొందరు మల, మూత్ర విసర్జన చేస్తుండటంతో దుర్వాసన వస్తోంది. 'నగర సుందరీకరణకు ప్రాధాన్యమిస్తున్నాం. ఉద్యానాలను శుభ్రం చేయించి వినియోగంలోకి తీసుకొస్తాం' అని కమిషనర్ భానుప్రతాప్ తెలిపారు.

విదేశీయులకు చిన్నారి దత్తత

ఏలూరు గ్రామీణ, న్యూస్‌టుడే: స్థానిక శిశు గృహంలో ఆశ్రయం పొందిన ప్రత్యేక అవసరాలున్న బాలిక బేబీ ప్రజ్వల(18 నెలలు)ను అమెరికాలో నివసిస్తున్న రాయ్ శామ్యూల్ బెంజమిన్, లోరీ బెంజమిన్ దంపతులు సోమవారం దత్తత తీసుకున్నారు. స్థానిక కలెక్టరేట్‌లో కలెక్టర్ వెట్రిసెల్వి వారికి చిన్నారిని అందజేశారు. బాలికను జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. జిల్లా బాలల సంరక్షణాధికారిణి సూర్యచక్రవేణి, ఐసీడీఎస్ పీడీ పి.శారద, శిశు గృహ సిబ్బంది పాల్గొన్నారు.

డీఏ బకాయిల జమకు వినతి

ఏలూరు అర్బన్, న్యూస్‌టుడే: ఏలూరు నగర పాలక పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులకు డీఏ, పీఆర్సీ బకాయిలు జమయ్యేలా చర్యలు తీసుకోవాలని యూటీఎఫ్ నాయకులు షణ్ముఖి, రాజారావు విజ్ఞప్తి చేశారు. స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయంలో మేనేజరు మూర్తిని సోమవారం కలిసి వినతిపత్రం అందజేశారు.

నేడు విద్యుత్తు సరఫరాకు అంతరాయం

ఏలూరు గ్రామీణ, న్యూస్‌టుడే: అశోక్‌నగర్ విద్యుత్తు ఉపకేంద్రం పరిధిలో మరమ్మతుల నిమిత్తం మంగళవారం సరఫరా నిలిపివేస్తున్నట్లు ఈఈ అంబేడ్కర్ తెలిపారు. అగ్నిమాపక కేంద్రం కూడలి, కె.బి.సింగ్ రోడ్డు, కట్టా సుబ్బారావు వీధి, ఆర్ఆర్ పేట ట్రాక్ రోడ్డు, కోర్టు సెంటర్, పానుగంటివారి వీధి, గోసంరక్షణ ప్రాంతం, వేంకటేశ్వరస్వామి ఆలయం రోడ్డు, మునుకుట్లు వారి వీధి, విజయబార్ తదితర ప్రాంతాలకు ఉదయం 8 నుంచి 11 గంటలు వరకు సరఫరా ఉండదని ఆయన సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

హెచ్‌ఎంల సమస్యలు పరిష్కరించండి

ఏలూరు అర్బన్, న్యూస్‌టుడే: ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని పీఎస్‌హెచ్‌ఎం ఫోరం నాయకులు మోహన్, శ్రీనివాసరావు కోరారు. పవరుపేట బడేటి విడిది కార్యాలయంలో ఎమ్మెల్యే బడేటి చంటిని కలిసి వినతిపత్రం ఇచ్చారు. తాజాగా విద్యాశాఖ జారీ చేసిన ఉత్తర్వులతో పీఎస్‌హెచ్‌ఎంల మనోభావాలు దెబ్బతినే పరిస్థితి నెలకొందన్నారు.

పేదల అభ్యున్నతికి పెద్దపీట: బడేటి

మహిళ సమస్య వింటున్న చంటి

పవరుపేట(ఏలూరు అర్బన్), న్యూస్‌టుడే: నియోజకవర్గంలోని పేదల అభ్యున్నతికి పెద్దపీట వేస్తున్నట్లు ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు. పవరుపేట బడేటి విడిది కార్యాలయంలో సోమవారం ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఆయన్ను పలువురు కలిసి తమ సమస్యలను ఏకరవు పెట్టారు. చంటి మాట్లాడుతూ.. అన్ని వర్గాలకు మేలు చేయాలన్న సంకల్పంతో ముందుకెళ్తున్నట్లు చెప్పారు. అనంతరం దివ్యాంగుడికి మూడు చక్రాల సైకిల్‌ను వితరణ చేశారు. ఆయన వెంట తెదేపా నగరాధ్యక్షుడు వెంకటరత్నం తదితరులున్నారు.

అంబికాదేవి ఆలయంలో పూజలు

ఏలూరు ఆధ్యాత్మికం, న్యూస్‌టుడే: సత్రంపాడు అంబికాదేవి ఆలయంలో శ్రీరాజశ్యామల నవరాత్రి ఉత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. పది రోజులపాటు ఉత్సవాలు కొనసాగనున్నాయి. తొలి రోజు అమ్మవారికి చక్రాభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు చేశారు.

బ్రహ్మోత్సవాలు ప్రారంభం.. ఉంగుటూరు: నారాయణపురం వేంకటేశ్వరస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు, వార్షికోత్సవం సోమవారం ప్రారంభమయ్యాయి. తితిదే వైఖానస ఆగమ పరీక్షాధికారి సూర్యనారాయణాచార్యులు పర్యవేక్షణలో పలు జంటలు పీటలపై కూర్చుని హోమాలు, అభిషేకాలు నిర్వహించాయి.

పశుగణాభివృద్ధికి ప్రభుత్వం కృషి

గోడపత్రాలు ఆవిష్కరిస్తున్న ప్రభాకర్, అధికారులు

పెదవేగి(పెదపాడు), న్యూస్‌టుడే: పశుగణాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. పెదవేగి మండలం దుగ్గిరాల విడిది కార్యాలయంలో పశు వైద్య శిబిరాల గోడపత్రాలను సోమవారం ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చాక 1.50 కోట్ల పశువుల బీమా బకాయిలు చెల్లించిందన్నారు. గ్రామీణ ప్రజల జీవనోపాధి అయిన పశుగణాభివృద్ధికీ తోడ్పాటునిస్తోందని వివరించారు. ఈ నెల 19 నుంచి 31 వరకు ఉచిత పశువైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అంతకు ముందు ప్రజల నుంచి వినతులు స్వీకరించి, వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకుడు గోవిందరాజులు, మండల పశు వైద్యులు పాల్గొన్నారు.

చెత్త తొలగక.. సంపద ఒనగూరక!

పెదవేగి మండలం కూచింపూడిలో సంపద కేంద్రం నిరుపయగంగా మారింది. సేంద్రియ ఎరువు తయారీకి పొడి చెత్తను తొట్టెల్లో వేయాల్సి ఉండగా.. పారిశుద్ధ్య సిబ్బంది తమకేమీ పట్టనట్లు కేంద్రం చుట్టూ పడేస్తున్నారు. కేంద్రం వద్ద చెత్త తొలగిస్తామని సచివాలయ కార్యదర్శి సురేశ్ తెలిపారు.
- న్యూస్‌టుడే, కూచింపూడి(పెదవేగి)

భవనం.. పూర్తవ్వని నిర్మాణం

నిడమర్రు మండలం ఎనికేపల్లిలో గత తెదేపా ప్రభుత్వ హయాంలో డ్వాక్రా సమావేశాలకు అనువుగా భవన నిర్మాణం ప్రారంభించారు. వైకాపా ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడంతో.. నిర్మాణం చివరి దశలో అసంపూర్తిగా నిలిచిపోయింది. భవనాన్ని పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు. **- న్యూస్‌టుడే, నిడమర్రు గ్రామీణం**

దారి దెబ్బతిని.. ప్రయాణం కష్టమని!

గణపవరం మండలం అర్థవరంలో సచివాలయం, రైతు సేవా కేంద్రాలకు వెళ్లే సీసీ రహదారి ఛిద్రమైంది. కాలువ గట్టు వెంబడి నిర్మించిన రోడ్డు ముక్కలవడంతో. ద్విచక్ర వాహనదారులు అదుపు తప్పి పడుతున్నారు. రహదారికి మరమ్మతులు చేయిస్తామని పంచాయతీ కార్యదర్శి దుర్గ తెలిపారు. **- న్యూస్‌టుడే, గణపవరం**

నిలిచేనా.. పడేనా

ఏలూరు ఒకటో పట్టణం తూర్పువీధి సింహాలవీధి సమీప రహదారిలో పాత టెలిఫోన్ స్తంభం ఓ వైపు ప్రమాదకరంగా ఒరిగిపోయింది. అది ఎప్పుడు పడిపోతుందోనని స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. వాహనదారులు సైతం బిక్కుబిక్కుమంటూ ఈ మార్గంలో రాకపోకలు సాగిస్తున్నారు.
- న్యూస్‌టుడే, ఏలూరు నగరం

దుర్గంధం వీడక.. ఊపిరాడక!

పెదవేగి మండలం న్యాయంపల్లి పేదల కాలనీ సమీప పంట కాలువలో చెత్తాచెదారం పేరుకుపోయింది. రోజుల తరబడి వ్యర్థాలు తొలగించకపోవడంతో దుర్వాసన వస్తోంది. దోమల బెడద సైతం ఎక్కువగా ఉంటోందని, రాత్రివేళ కునుకు కరవైందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. **- న్యూస్‌టుడే, పెదవేగి**

ఆలకించండి.. అండగా నిలవండి!

'మీ కోసం'లో బాధితుల విజ్ఞప్తి

ఏలూరు కలెక్టరేట్, న్యూస్‌టుడే: 'అధికారులూ.. మా బాధలు ఆలకించండి. మా సమస్యలు పరిష్కరించి ఆదరవు ఇవ్వండి' అంటూ వేడుకుంటున్నారు. మండల స్థాయి 'మీ కోసం'లో వినతులిస్తున్నా.. ఎవరూ పట్టించుకోవడం లేదని.. జిల్లా అధికారులైనా స్పందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఏలూరు కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన 'మీ కోసం'కు పెద్ద సంఖ్యలో బాధితులు తరలివచ్చి తమ గోడు వెల్లబోశారు.

ఇళ్లపై విద్యుత్తు తీగలు

నా పేరు కె.భాస్కర్. భీమడోలు మండలం పూళ్ల పంచాయతీ మల్కి మహ్మద్‌పురం ఎస్సీ కాలనీలో ఉంటున్నా. మా గ్రామంలోని పంట పొలాల మీదుగా చేపల చెరువులకు 11 కేవీ, 32 కేవీ విద్యుత్తు తీగలు వేశారు. ఈ తీగలు ఇళ్ల పైనుంచి వేయడంతో.. ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందోనని స్థానికులు భయాందోళన చెందుతున్నారు. తీగలు మార్చాలని మండల కార్యాలయంలో దరఖాస్తు అందజేశా. ఎవరూ పట్టించుకోలేదు. జిల్లా అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలి.

ఆర్థిక తోడ్పాటునివ్వండి

నా పేరు బి.వాసంతి. ఏలూరులో నివాసముంటున్నా. నాకు ఇద్దరు కుమారులు. చిన్నబ్బాయికి తల్లికి వందనం పథకం లబ్ధి చేకూరుతోంది. పదో తరగతి చదువుతున్న పెద్దబ్బాయికి మాత్రం నగదు జమ కాలేదు. అతడికీ పథకం వర్తింపజేయాలని సచివాలయంలో దరఖాస్తు చేశా. సాంకేతిక తప్పిదాలతో నగదు జమవ్వలేదని.. సరిచేయిస్తామని సిబ్బంది తెలిపారు. ఇప్పటికీ సరిచేయలేదు. పేదరికంతో జీవించే పిల్లల చదువుకు ప్రభుత్వ ఆర్థిక సాయం ఎంతో అవసరం. అధికారులు స్పందించి పథకం వర్తింపజేయాలి.

మురుగు పారక.. పొలాలు మునక!

ప్రశ్నార్థకంగా ఆయకట్టు సాగు

వట్లూరు(పెదపాడు), న్యూస్‌టుడే: మండలంలోని పలు ప్రధాన మురుగు కాలువల్లో తూడు, గుర్రపు డెక్క దట్టంగా అల్లుకుపోయాయి. మండలంలోని సుమారు 12 వేల ఎకరాల్లో ఆయకట్టు డ్రెయిన్ల ద్వారా నీరందుతోంది. ప్రకృతి వైపరీత్యాల సమయంలో మురుగు నీటిని కాలువల ద్వారా బయటకు పంపుతుంటారు. గత వైకాపా ప్రభుత్వం డ్రెయిన్ల నిర్వహణను గాలికి వదిలేసింది. అయిదేళ్ల పాలనలో చిన్నపాటి మరమ్మతులూ చేయలేదు. ఫలితంగా గుర్రపు డెక్క, తూడుతో నిండిపోయాయి.

నీరు బయటకెళ్లక.. వర్షాకాలంలో పొలాల్లో నీరు నిలిచిపోయి పంట ముంపునకు గురవుతోంది. మురుగునీరు పారకపోవడంతో రైతులు ఏటా తీవ్రంగా నష్టపోతున్నారు. విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం ఉండటం లేదని వారు వాపోతున్నారు. ఈ ఏడాదైనా డ్రెయిన్లకు మరమ్మతులు చేయించేందుకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. 'గతేడాది కొద్దిపాటి మరమ్మతులు చేశాం. వచ్చే ఖరీఫ్ నాటికి పూర్తిగా బాగు చేస్తాం. తదనుగుణంగా అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి నివేదిక పంపుతాం' అని డ్రెయినేజీ శాఖ పెదపాడు ఏఈ అచ్యుతరామయ్య తెలిపారు.

గుడిపాడు డ్రెయిన్‌లో కిక్కిస ఏపుగా పెరిగిపోయిన చిత్రమిది. సమస్యను రైతులు పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా.. ఎవరూ పట్టించుకోలేదు. దాంతో ఆయకట్టు రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.

పెదపాడు మండలం వట్లూరు సమీప మురుగు కాలువలో గుర్రపు డెక్క, తూడు పేరుకుపోయిన దృశ్యమిది. నీటి ప్రవాహానికి అడ్డంకిగా మారడంతో.. శివారు ప్రాంతాలకు సాగునీరందక రైతులు ఇబ్బంది పడుతున్నారు.

వంద శాతం ఉత్తీర్ణతే లక్ష్యం: కలెక్టర్

పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న వెట్రిసెల్వి, సంఘ నాయకులు

ఏలూరు కలెక్టరేట్, న్యూస్‌టుడే: పదో తరగతి పరీక్ష ఫలితాల్లో వంద శాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా విద్యార్థులు ముందుకెళ్లాలని కలెక్టర్ వెట్రిసెల్వి సూచించారు. స్థానిక కలెక్టరేట్‌లో డీపీఆర్‌టీయూ రూపొందించిన పదో తరగతి క్వశ్చన్ బ్యాంకు పుస్తకాన్ని సోమవారం ఆమె ఆవిష్కరించి మాట్లాడారు. నాయకులు అచ్యుతరావు, వెంకటేశ్వరరావు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

గోడపత్రాల విడుదల.. స్థానిక కలెక్టరేట్‌లో ఉచిత పశు వైద్య శిబిరాల సమాచార గోడపత్రాలను కలెక్టర్ వెట్రిసెల్వి, జేసీ అభిషేక్ గౌడ, పశుసంవర్ధక శాఖ జేడీ బి.ప్రసాదరావు సోమవారం విడుదల చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ నెల 31 వరకు ఉచిత పశు వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

పాస్‌పోర్ట్ పోయినది

ఏలూరు జిల్లా, నిడమర్రు మండలం, చిననిండ్రకొలను, ఉప్పరపేట D.No: 5-42/1 కి చెందిన గేదెల లక్ష్మీప్రవీణ్‌కుమార్ S/o నాగేశ్వరరావుకి చెందిన ఒరిజినల్ పాస్‌పోర్ట్ నెం: X0593291 చిననిండ్రకొలను నుండి గణపవరం జిరాక్స్ కొరకు వెళ్లుచుండగా మార్గమధ్యలో పడిపోయినది కావున దొరికినవారు క్రింది అడ్రస్‌కు సంప్రదించగలరు.

గేదెల లక్ష్మీప్రవీణ్‌కుమార్
సెల్: 95054 64950

మానవత్వానికి నిదర్శనం ఉపాధ్యాయులు: ఎమ్మెల్సీ

విద్యార్థిని కుటుంబ సభ్యులకు నగదు ఇస్తున్న గోపీమూర్తి

చేబ్రోలు(ఉంగుటూరు), న్యూస్‌టుడే: మానవత్వానికి ఉపాధ్యాయులు నిదర్శనమని ఎమ్మెల్సీ బొర్రా గోపీమూర్తి అన్నారు. చేబ్రోలుకు చెందిన చిలకంటి ఆశాజ్యోతి నారాయణపురం జడ్పీ ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి చదువుతోంది. దసరా సెలవులకు భీమడోలులోని బంధువుల ఇంటికి వెళ్లేందుకు చేబ్రోలు కూడలిలో ఆర్టీసీ బస్సు ఎక్కుతుండగా.. ప్రమాదవశాత్తు కిందపడింది. ఆమె కాళ్ల పైనుంచి బస్సు చక్రం వెళ్లడంతో తీవ్రంగా గాయపడి ఆశ్రం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. పేద కుటుంబం కావడంతో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తోట పోతురాజు, ఉపాధ్యాయుడు కూన రాంబాబు స్పందించి బాలిక వైద్య ఖర్చులకు రూ.1,85,600 విరాళాలు సేకరించారు. ఈ మొత్తాన్ని బాలిక తల్లి నాగ సత్యవతికి ఎమ్మెల్సీ, డీవైఈవో రవీంద్రభారతి సోమవారం అందజేశారు.

గోపాల్ నాయక్ బాధ్యతల స్వీకరణ

గణపవరం, న్యూస్‌టుడే: పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకుడిగా గోపాల్ నాయక్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పని చేసిన డి.ఎం.నాయక్ ఉద్యోగోన్నతిపై పెంటపాడుకు బదిలీ అయ్యారు. పల్నాడు జిల్లా ఈపూరు మండలం కొండ్రముట్ల పశు వైద్యాధికారిగా విధులు నిర్వర్తిస్తున్న గోపాల్ నాయక్ ఉద్యోగోన్నతిపై ఇక్కడికొచ్చారు. ఆయనకు పశు వైద్య సిబ్బంది పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. అనంతరం సిబ్బందితో ఏడీ సమావేశమయ్యారు. చినరామచంద్రపురంలో మంగళవారం నిర్వహిస్తున్న ఉచిత పశు వైద్య శిబిరాన్ని పాడి రైతులు విజయవంతం చేయాలని సూచించారు.

దళితులపై దాడులు అరికడతాం

ఏలూరు అర్బన్, న్యూస్‌టుడే: జిల్లాలో దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు చొరవ చూపుతానని జిల్లా ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యుడు నల్లమెల్లి శంకర్ అన్నారు. ఇటీవల కమిటీ సభ్యుడిగా ఎన్నికైన ఆయన.. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. చింతమనేనికి పుష్పగుచ్ఛం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. శంకర్ మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీలకు నిత్యం అందుబాటులో ఉంటానన్నారు. వారిపై జరుగుతున్న దాడుల గురించి అధికారులతో చర్చించి సత్వర న్యాయానికి పోరాడతానని ఆయన పేర్కొన్నారు.

పాస్‌పోర్ట్ పోయినది

పెద్దింటి నాగబాబు S/o పెద్దింటి సత్యనారాయణ, D.No: 13-30, శివనగర్, వెంకటాపురం, ఏలూరు, ఏలూరు జిల్లా అను నా ఒరిజినల్ పాస్‌పోర్ట్ నెం: P0261905 ను మా ఇంటి వద్ద నుండి కెనాల్ రోడ్, అంబికా థియేటర్, ఏలూరునకు జిరాక్స్ నిమిత్తము వెళ్లుచుండగా మార్గమధ్యలో పడిపోయినది. కావునా దొరికిన వారు పై అడ్రస్‌లో గాని ఈ క్రింది సెల్ నెంబరుకు గాని తెలుపగలరని మనవి చేస్తూ...

సెల్: 94727 03589

ఆరు గ్రామాలకు నిలిచిన నీటి పంపిణీ

ఉంగుటూరు, నిడమర్రు, న్యూస్‌టుడే: నారాయణపురం నుంచి నిడమర్రు మండలంలోని పలు గ్రామాలకు తాగునీరు సరఫరా చేస్తున్న సీపీడబ్ల్యూఎస్ పైపులైన్‌ను వంతెన పైకి తేవొద్దంటూ స్థానికులు అభ్యంతరం తెలిపారు. దీంతో నిడమర్రు మండలంలోని ఆరు గ్రామాలకు నీటి సరఫరా ఆగిపోయింది. ఏలూరు కాలువలో గుండుగొలను వద్ద పేరుకుపోయిన తూడును యంత్రంతో తొలగించేందుకు జలవనరుల శాఖ డీఈ ధర్మజ్యోతి ఏర్పాట్లు చేశారు. కాలువ మీదుగా పంటును గుండుగొలనుకు పంపారు. వంతెన మరమ్మతుల సమయంలో కిందకు మార్చిన పైపులైన్‌ను మళ్లీ పైకి మారుస్తుండగా స్థానికులు అడ్డుకున్నారు. గతంలో పైపులైను వంతెన పైన ఉండటంతో నీరు లీకై దెబ్బతిందని.. మళ్లీ అలాంటి పనులు చేయొద్దని వారు కోరారు.

వాకర్స్ అసోసియేషన్ కార్యవర్గం ఏకగ్రీవం

ఏలూరు అర్బన్, న్యూస్‌టుడే: ఆర్ఆర్ పేట ఎన్టీఆర్ పార్కు వాకర్స్ అసోసియేషన్ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘ గవర్నరుగా అరుణకుమారి, గౌరవాధ్యక్షుడిగా కె.విశ్వేశ్వరరావు, గౌరవ సలహాదారులుగా ఎం.ఇస్సాక్, జి.సర్వేశ్వరరావు ఎన్నికయ్యారు. అధ్యక్షుడిగా కె.శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా డి.సరస్వతి, గంగాధరరావు, కె.వెంకటేశ్వరరావు, ఎండీ ఇర్ఫాన్, బి.వేమసుందర్, ప్రధాన కార్యదర్శిగా బి.వెంకట్రావు, సహాయ కార్యదర్శులుగా మల్లికార్జునరావు, పి.శ్రీనివాసరావు, డి.వేణుగోపాల్, కె.రామారావు, కె.మురళీరాజు, న్యాయ సలహాదారుగా పి.వెంకట్, కోశాధికారిగా బి.సత్యనారాయణను ఎన్నుకున్నారు.

పశువుల అక్రమ రవాణాను అరికట్టండి

కలెక్టరేట్ ఎదుట నినాదాలు చేస్తున్న నాయకులు

ఏలూరు కలెక్టరేట్, న్యూస్‌టుడే: పశువుల అక్రమ రవాణాను అరికట్టాలని భాజపా జిల్లా ఉపాధ్యక్షురాలు లక్ష్మీప్రసన్న డిమాండ్ చేశారు. 'జనతా వారధి'లో భాగంగా సోమవారం కలెక్టరేట్ ఎదుట పార్టీ నాయకులు నిరసన చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా పశు వైద్యశాలల్లో పశువులను వాహనాల్లోకి ఎక్కించేందుకు, దించేందుకు అనువుగా నిర్మాణాలు చేపట్టాలన్నారు. అనంతరం కలెక్టర్ వెట్రిసెల్వికి వినతిపత్రం అందజేశారు.

అక్రమాలు అరికట్టండి: ఎస్ఎఫ్ఐ

ఏలూరు అర్బన్, న్యూస్‌టుడే: గిరిజన సంక్షేమ వసతి గృహాల్లో అక్రమాలను అరికట్టాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కె.లెనిన్ డిమాండ్ చేశారు. స్థానిక సంఘ కార్యాలయంలో సోమవారం ముఖ్య కార్యకర్తలతో సమావేశమై మాట్లాడారు. వేలేరుపాడు మండలం శివకాశీపురం బాలికల ఆశ్రమ పాఠశాలలో పాలు, గుడ్లు, బియ్యం, నూనె తదితర నిత్యావసరాలను పక్కదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. దీనిపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

ఏలూరు సినిమాలు

అంబిక డీలక్స్	మన శంకర వరప్రసాద్ గారు
అంబిక మినీ	మన శంకర వరప్రసాద్ గారు
సాయి బాలాజీ	మన శంకర వరప్రసాద్ గారు
బాలాజీ	రాజాసాబ్
సత్యనారాయణ 1	మన శంకర వరప్రసాద్ గారు
సత్యనారాయణ 2	అనగనగా ఒక రాజు
సత్యనారాయణ 3	భర్త మహాశయులకు విజ్ఞప్తి
విజయలక్ష్మి వీమ్యాక్స్ 1	మన శంకర వరప్రసాద్ గారు
విజయలక్ష్మి వీమ్యాక్స్ 2	మన శంకర వరప్రసాద్ గారు
విజయలక్ష్మి వీమ్యాక్స్ 3	అనగనగా ఒక రాజు
ఎస్‌వీసీ మల్టీప్లెక్స్ స్క్రీన్ 1	భర్త మహాశయులకు విజ్ఞప్తి
ఎస్‌వీసీ మల్టీప్లెక్స్ స్క్రీన్ 2	మన శంకర వరప్రసాద్ గారు
ఎస్‌వీసీ మల్టీప్లెక్స్ స్క్రీన్ 3	అనగనగా ఒక రాజు

అంబరుపేటలో చోదకులకు అవగాహన కల్పిస్తున్న సీఐ విల్సన్

శిరస్త్రాణాన్ని భారంగా భావించొద్దు

భీమడోలు, న్యూస్‌టుడే: ద్విచక్ర వాహనదారులు శిరస్త్రాణాన్ని తప్పనిసరిగా ధరించాలని, దాన్ని భారంగా భావించవద్దని సీఐ యు.జె.విల్సన్ అన్నారు. అంబరుపేట, ఎం.నాగులపల్లి గ్రామాల్లో రహదారి భద్రతపై సోమవారం ద్విచక్ర వాహనదారులకు అవగాహన కల్పించారు. శిరస్త్రాణం లేకుండా వాహనాలు నడుపుతున్న 38 మందితో కొనుగోలు చేయించారు. ద్వారకాతిరుమల ఎస్సై సుధీర్, సిబ్బంది పాల్గొన్నారు.

వ్యాన్‌ను ఢీకొన్న మినీ బస్సు

బాదంపూడి(ఉంగుటూరు), న్యూస్‌టుడే: అంబేడ్కర్ కోనసీమ జిల్లా వాడపల్లి నుంచి తెలంగాణ రాష్ట్రం సూర్యాపేటకు మినీ బస్సు వెళుతోంది. ఏలూరు నుంచి తాడేపల్లిగూడెనికి వ్యాన్ గ్యాస్ సిలిండర్లు తీసుకెళుతోంది. మార్గం మధ్యలోని బాదంపూడి వై.జంక్షన్ వద్ద వ్యాన్ మలుపు తిరుగుతుండగా.. మినీ బస్సు ఢీకొంది. ఈ ఘటనలో ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. హైవే పెట్రోలింగ్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని వాహనాలను చేబ్రోలు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

జూద స్థావరంపై దాడి

ఏలూరు గ్రామీణ: స్థానిక గ్రీన్ సిటీలో నిర్వహిస్తున్న జూద స్థావరంపై గ్రామీణ పోలీసులు సోమవారం దాడి చేశారు. నలుగురు జూదరులను అరెస్టు చేశారు. వారి నుంచి రూ.13,080 స్వాధీనం చేసుకొని.. కేసు నమోదు చేశారు.

కోడి పందేలపై.. గణపవరం: వెలగపల్లిలో కోడి పందేలు నిర్వహిస్తున్న ఆరుగురిని సోమవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి కోడి పుంజు, రూ.4,830 స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఎ.మణికుమార్ తెలిపారు.

15 మందిపై కేసులు

ఏలూరు గ్రామీణ: మద్యం తాగి వాహనాలు నడుపుతున్న 15 మందిపై ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేశారు. వారిని సోమవారం న్యాయస్థానంలో హాజరుపరిచారు. అంతకు ముందు న్యాయస్థానం ఆవరణలో ట్రాఫిక్ సీఐ లక్ష్మణరావు మందుబాబులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. మద్యం తాగి వాహనాలు నడిపితే ప్రమాదాలు సంభవించే అవకాశం ఎక్కువన్నారు. అనుకోని ఘటన చోటుచేసుకుంటే కుటుంబాలు రోడ్డున పడతాయని హెచ్చరించారు.

వేలం ప్రకటన

మహారాజశ్రీ తాడేపల్లిగూడెం 1వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి వారి కోర్టులో
E.P.No. 22/2025 in FDP No. 03/2023 in O.S. 137/2022
Between:
శిరపా శ్రీనివాసరావు .... DHR/వాది
And
పుచ్చకాయల కనకదుర్గ .... JDR/ప్రతివాది

ఈ దిగువున తెలిపిన షెడ్యూలు దాఖలా ఆస్తిని DHR/వాది గారికి రావలసిన డిక్రీ బాకీ వసూలు నిమిత్తం మహారాజశ్రీ తాడేపల్లిగూడెం 1వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి వారి కోర్టు నందు ది. 05-02-2026వ తేదీన ఉదయం 10.30 ని॥ల లగాయితూ బహిరంగ వేలం వేయబడును. కాబట్టి ఆసక్తి గలవారు కోర్టు పని సమయంలో పై కోర్టునందు వేలపు షరతులు తెలుసుకుని ది. 05-02-2026వ తేదీన పై కోర్టులో హాజరు అయ్యి పాడుకొనవచ్చును.

షెడ్యూలు: పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం సబ్‌డివిజన్‌లో చేరిన ప్రస్తుతం ఏలూరు జిల్లా, ఉంగుటూరు మండలంలోని పంచాయతీ గల గోపీనాథపట్నం గ్రామం తాలూకు జిరాయితీ మెరక రి.స.నెం.: 221-1 రులో య. 0.37 ట్లు లేక చ॥గ॥ 1790 లులో ఉత్తరంలో మధ్య వైపు చ॥గ॥ 447లు ఖాళీ నివేశన స్థలమునకు హద్దులు: **తూర్పు:** మన తాలూకు స్థలం, **దక్షిణం:** పుచ్చకాయల రోహిణికుమార్ గారి స్థలం, **పడమర:** పంచాయతీ రోడ్డు, **ఉత్తరం:** పుచ్చకాయల సత్యనారాయణ గారి స్థలం.

ఈ హద్దుల మధ్య గల చ॥గ॥ 447 లు స్థలమున్నూ, అందలి గల పూర్వపు రివాజు దారి మార్గపు హక్కులు రివాజు యాజమెంటు హక్కులతో సహా యావత్తు సర్వమున్నూ.

(శ్రీకోర్టు వారి ఉత్తర్వుల ప్రకారం)

DHR విలువ: రూ. 9,00,000/- అమీనా విలువ: రూ. 11,00,000/-
Sd/- Kothapalli Prasad, Advocate
తాడేపల్లిగూడెం Tadepalligudem, W.G.Dt.,
19-01-2026 Cell: 99634 14172

(c) eenadu

పోలవరం

•పోలవరం • చింతలపూడి

రేపు బుట్టాయగూడెంలో వైద్య శిబిరం

బుట్టాయగూడెం, న్యూస్‌టుడే: ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో బుట్టాయగూడెం సామాజిక ఆరోగ్య కేంద్రం వద్ద బుధవారం వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నట్లు స్థానిక ప్రభుత్వ యునాని వైద్యశాల వైద్యాధికారిణి వై.ప్రియదర్శిని తెలిపారు. ఆయుర్వేద, యునాని, హోమియోపతి వైద్యులు చికిత్సలు అందిస్తారని, మండలంలోని ప్రజలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.

గోడపత్రాల ఆవిష్కరణ

ద్వారకాతిరుమల, న్యూస్‌టుడే: మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టాన్ని తక్షణమే పునరుద్ధరించాలని సీపీఎం జిల్లా నాయకుడు ఆర్.లింగరాజు డిమాండ్ చేశారు. పంగిడిగూడెంలో సోమవారం నిరసన వ్యక్తంచేశారు. అనంతరం గోడపత్రికలు ఆవిష్కరించారు. అనంతరం ఆయన వ్యవసాయ కూలీలతో మాట్లాడారు.

గుర్వాయిగూడెం విద్యార్థిని సత్తా

చిరన్విని అభినందిస్తున్న ఉపాధ్యాయులు

టి.నరసాపురం: న్యూస్‌టుడే: రాష్ట్ర స్థాయి అండర్-7 చదరంగం పోటీలకు గుర్వాయిగూడెం ప్రాథమిక పాఠశాలలో రెండో తరగతి చదువుతున్న గుడికందుల చిరన్వి ఎంపికైనట్లు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు టి.కన్నయ్య తెలిపారు. జంగారెడ్డిగూడెంలోని ఇండియన్ డిజిటల్ స్కూల్‌లో ఈనెల 11న ఆంధ్ర చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వి కింగ్స్ చెస్ అకాడమీ, శ్రీహంస చెస్ అకాడమీ సంయుక్తంగా బాలికల చదరంగం పోటీలు నిర్వహించాయి. వాటిలో జిల్లా స్థాయిలో ఆమె విజేతగా నిలిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. విద్యార్థినిని పాఠశాలలో సోమవారం ఉపాధ్యాయులు అభినందించారు.

‘మీ కోసం’లో వినతుల వెల్లువ

అర్జీ పరిశీలిస్తున్న డీటీ సోమేశ్వరరావు

జంగారెడ్డిగూడెం పట్టణం, న్యూస్‌టుడే: స్థానిక ఆర్డీవో కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక(మీ కోసం)లో కార్యాలయ డీటీ ఎం.సోమేశ్వరరావు వినతులు స్వీకరించారు. ✦ బుట్టాయగూడెం మండలం మర్లగూడెంలోని భూమిలో అక్రమంగా ప్రవేశించి ట్రాక్టర్‌తో పొగాకు పంటను ధ్వంసం చేసినవారిపై చర్యలు తీసుకోవాలని జంగారెడ్డిగూడెం మండలం అక్కంపేటకు చెందిన మందపాటి పార్థసారథి ఫిర్యాదు చేశారు. ✦ రీసర్వేలో కొయ్యలగూడెం మండలం గవరవరంలో మా కుమారుడి భూమిని తక్కువ విస్తీర్ణం నమోదు చేశారని, తిరిగి సర్వే చేయాలని జంగారెడ్డిగూడేనికి చెందిన భూపతిదేవ్ అర్జీ ఇచ్చారు. ✦ చనిపోయిన తండ్రి పేరున ఉన్న వ్యవసాయ భూమిని తన పేరుకు మార్చాలని పేరాబత్తుల శ్రీను, వీధిదీపాలు వెలగడం లేదని సాయికృష్ణనగర్ నివాసి షేక్ ఆదంబాషా, వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల బాగోగులు చూడని కుమారుడిపై చర్యలు తీసుకోవాలని జంగారెడ్డిగూడేనికి చెందిన సీహెచ్ చలపతి వినతులు అందించారు.

అడిగినంత ఇచ్చుకో.. అంబులెన్సు తెచ్చుకో..

ఏరియా ఆసుపత్రిలో సౌకర్యం లేక రోగుల ఇబ్బందులు

ప్రభుత్వ ఆసుపత్రిలో రోగిని తరలిస్తున్న ప్రైవేటు అంబులెన్సు

చింతలపూడి పట్టణం, న్యూస్‌టుడే: నియోజకవర్గ కేంద్రమైన చింతలపూడి పట్టణంలోని ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. పట్టణంలోని ఏరియా ఆసుపత్రికి నిత్యం వందల సంఖ్యలో రోగులు వివిధ అనారోగ్య సమస్యతో వస్తుంటారు. ఆసుపత్రిలో అంబులెన్సు సౌకర్యం లేకపోవడంతో వారు పడే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ప్రస్తుతం పాత భవనంలో రోగులకు వైద్య సేవలు అందిస్తున్న ఆసుపత్రిలో చిన్న చిన్న రోగాలకు మినహా అత్యవసర కేసులన్నీ ఏలూరుకు తరలిస్తుండటంతో అంబులెన్సు సౌకర్యం లేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. గతంలో ప్రభుత్వ ఆసుపత్రికి కేటాయించిన అంబులెన్సు పాడవడంతో మూలన పడేశారు. అత్యవసర సమయంలో రోగిని ఇతర ప్రాంతాలకు తరలించాలంటే తలకుమించిన భారంగా మారుతోంది. 108 వాహనాలు ఉన్నా.. గ్రామీణ ప్రాంతాల్లోని రోగులు, ప్రమాద కేసులను తరలించడానికి సమయం సరిపోవడంలేదు.

ప్రైవేటు వాహనాలను ఆశ్రయించి..

ఆసుపత్రిలో ఉన్న రోగులకు మెరుగైన వైద్యం కోసం ఇతర ప్రాంతాలకు తరలించాలంటే రోగి బంధువులు ప్రైవేటు అంబులెన్సులను ఆశ్రయించాల్సి వస్తోంది. ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకునే ఆర్థిక స్తోమత లేక ఇక్కడకు వస్తే.. ఇక్కడా అంబులెన్సు ఇతరత్రా ఖర్చులు కలిపి ప్రైవేటు ఆసుపత్రిలో కంటే ఎక్కువ మొత్తంలో చెల్లించాల్సి వస్తోందని పలువురు వాపోతున్నారు. ఇదే అదనుగా ప్రైవేటు అంబులెన్సు యజమానులు రోగుల నుంచి అధిక మొత్తంలో వసూలు చేస్తూ.. అమాయకులను దోచుకుంటున్నారు. ఏలూరు, జంగారెడ్డిగూడెం, విజయవాడకు రూ.5వేల నుంచి రూ.10వేల వరకు వసూలు చేస్తున్నారు. చేసేది లేక ప్రైవేటు అంబులెన్సు నిర్వాహకులు ఎంత అడిగితే అంత చెల్లించక తప్పడంలేదు.

ఉన్నతాధికారుల దృష్టికి.. ‘పాత అంబులెన్సు పాడవడంతో పక్కన పెట్టేశాం. ప్రస్తుతం ఆసుపత్రికి అంబులెన్సు సౌకర్యం లేదు. 108 ద్వారా సేవలు అందిస్తున్నాం. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం.’ అని చింతలపూడి ఆసుపత్రి సూపరింటెండెంట్ నారాయణరావు తెలిపారు.

10 AM to 1 PM మేమున్నాం.. మీకు తోడుగా..
జంగారెడ్డిగూడెం: 80085 74478
కొయ్యలగూడెం: 80085 74947
చింతలపూడి: 76759 19086

జంగారెడ్డిగూడెం గ్రామీణ, న్యూస్‌టుడే: ? కేతవరం నుంచి బయ్యనగూడెం వెళ్లే దారిలో రోడ్డు గుంతలు పడి అధ్వానంగా ఉంది. ఇటుగా రాకపోకలకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. **- బాలు, కేతవరం**

✔ టెండర్ల ప్రక్రియ పూర్తయింది. త్వరలో పనులు ప్రారంభిస్తాం. **- అంకిరెడ్డి, పంచాయతీరాజ్ ఏఈ**

జంగారెడ్డిగూడెం పట్టణం, న్యూస్‌టుడే: ? జంగారెడ్డిగూడెం నుంచి ఏలూరు వెళ్లే తారు రోడ్డు గుంతలు పడటంతో తాత్కాలికంగా వాటిని పూడుస్తున్నారు. కొత్త రోడ్డు వేయకపోవడంతో ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. **- నాగబాబు, జంగారెడ్డిగూడెం**

✔ రూ.4కోట్ల నిధులు మంజూరయ్యాయి. త్వరలో రోడ్డు పనులు ప్రారంభిస్తాం. **- హరికృష్ణ, ఆర్అండ్‌బీ డీఈ**

చింతలపూడి పట్టణం, న్యూస్‌టుడే: ? చింతలపూడి పట్టణం గాంధీ నగర్‌లో డ్రెయినేజీలు లేక ఇబ్బంది పడుతున్నాం. మురుగునీరు ప్రవహించడం లేదు. **- వరలక్ష్మి, గృహిణి**

✔ డ్రెయిన్ల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపాం. నిధులు రాగానే డ్రెయిన్లు నిర్మిస్తాం. **- రాంబాబు, కమిషనర్**

? నాగిరెడ్డిగూడెం రోడ్డు గుంతలు పడి ప్రమాదకరంగా మారింది. **- రాంబాబు నాయక్, నాగిరెడ్డిగూడెం**

✔ సమస్య పరిష్కరిస్తాం. **- రాంబాబు, కమిషనర్**

వన మూలికల వైద్యంపై ప్రోత్సాహం

ప్రశంసాపత్రాలు అందుకుంటున్న శిరమయ్య, తదితరులు

బుట్టాయగూడెం, న్యూస్‌టుడే: ఆదివాసీల సంప్రదాయబద్ధమైన వన మూలికల వైద్యంపై తగిన ప్రోత్సాహాన్ని అందిస్తున్నట్లు ఐటీడీఏ పీఎంఆర్‌సీ అదనపు మోనటరింగ్ అధికారి కొవ్వాసి శిరమయ్య తెలిపారు. కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో వన మూలికల- వినియోగం అనే అంశంపై హైదరాబాద్‌లో 16 నుంచి రెండు రోజుల పాటు జరిగిన జాతీయ స్థాయి సదస్సులో ఆయనతో పాటు వన మూలికల వైద్యులు చింతలాడ రామిరెడ్డి(తూటికుంట), మడకం దుర్గారావు(కొవ్వాడ), విశ్రాంత ఉపాధ్యాయుడు పాయం కోయిందప్ప పాల్గొన్నారు. అక్కడ వన మూలికలను ప్రదర్శించి, వైద్యానికి వినియోగిస్తున్న విధానాన్ని వివరించారు. అందుకు మంత్రిత్వ శాఖ ప్రతినిధులు ప్రశంసాపత్రాలు ప్రదానం చేశారు. 31 రాష్ట్రాల నుంచి ఆదివాసీలు హాజరయ్యారని శిరమయ్య వివరించారు. గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకుడు జగన్నాథరావు వారిని అభినందించారు.

అందుబాటులోకి నాణ్యమైన సేవలు

మాట్లాడుతున్న ఎమ్మెల్యే రోషన్‌కుమార్

ధర్మాజీగూడెం(చింతలపూడి), న్యూస్‌టుడే: ధర్మాజీగూడెంలో 132/33 విద్యుత్తు ఉపకేంద్రం నిర్మాణం పూర్తి కావడంతో మండలంలోని విద్యుత్తు వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్తు సేవలు అందుబాటులోకి వస్తాయని ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ అన్నారు. లింగపాలెం మండలం ధర్మాజీగూడెంలో నిర్మాణం పూర్తయిన 132/33 విద్యుత్తు ఉపకేంద్రాన్ని ఎమ్మెల్యే రోషన్ కుమార్ సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యుత్తు శాఖ సిబ్బందితో ఎమ్మెల్యే సమావేశం నిర్వహించారు. ఉప కేంద్రం నిర్మాణం పూర్తయితే వినియోగదారులకు అందే సేవల గురించి ఈ సందర్భంగా ఆయన ఆరా తీశారు.

శిరస్త్రాణం తప్పనిసరిగా ధరించాలి: ఎస్సై

అవగాహన కల్పిస్తున్న పవన్‌కుమార్

పోలవరం, న్యూస్‌టుడే: ద్విచక్ర వాహనదారులు శిరస్త్రాణం ధరించని కారణంగా జరుగుతున్న రహదారి ప్రమాదాల్లో ఎంతో మంది మరణించడంతో ఆ కుటుంబాల పరిస్థితి దయనీయంగా మారుతుందని, తప్పనిసరిగా అందరూ శిరస్త్రాణం ధరించాలని ఎస్సై పవన్‌కుమార్ అన్నారు. పోలవరం ఏటిగట్టు సెంటర్‌లో సోమవారం ద్విచక్ర వాహనదారులకు అవగాహన కల్పించారు. అనంతరం రహదారి వెంబడి మందుబాబులు చిరుదుకాణాల ముందు ఎక్కడ పడితే అక్కడ వాహనాలు నిలిపివేయడంపై ఎస్సై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే పరిస్థితి కొనసాగితే దుకాణ యజమానులపై చర్యలు తీసుకుంటామన్నారు.

ద్వారకాతిరుమల, న్యూస్‌టుడే: ప్రతి ఒక్కరూ శిరస్త్రాణం తప్పనిసరిగా ధరించాలని భీమడోలు సీఐ విల్సన్ అన్నారు. స్థానిక ఎస్సై సుధీర్‌తో కలిసి ఆయన ద్వారకాతిరుమల మండలం ఎం.నాగులపల్లి వద్ద జాతీయ రహదారిపై శిరస్త్రాణం లేకుండా ద్విచక్ర వాహనాలపై వెళ్తున్న వారిని ఆపి అవగాహన కల్పించారు.

మహాకవి వేమన

చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న ఎంపీడీవో, సిబ్బంది

టి.నరసాపురం: న్యూస్‌టుడే: యోగి వేమన పద్యాలు నేటి సమాజానికి కూడా సత్యం, జ్ఞానం, ధర్మాన్ని బోధిస్తున్నాయని ఎంపీడీవో జి.మణికుమారి అన్నారు. టి.నరసాపురం ఎంపీడీవో కార్యాలయం వద్ద సోమవారం వేమన జయంతి నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. సమాజంలో మూఢ నమ్మకాలు, ఆడంబరాలు, అంటరానితనం వంటి వాటిని తన పద్యాలతో తీవ్రంగా విమర్శించిన మహాకవి వేమన అన్నారు.

కట్టడాలు నిలుపుదల చేయాలి

ధర్నా చేస్తున్న నాయకులు

బుట్టాయగూడెం, న్యూస్‌టుడే: మన్యంలో గిరిజనేతరుల అక్రమ కట్టడాలను నిలుపుదల చేయాలని కోరుతూ ఏపీ ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో బుట్టాయగూడెం తహసీల్దారు కార్యాలయం వద్ద సోమవారం ధర్నా చేశారు. జిల్లా సహాయ కార్యదర్శి కారం భాస్కర్ మాట్లాడుతూ.. గిరిజనుల భూములను అధికారులు పరిరక్షించాలని కోరారు. గిరిజన జ్యోతి జిల్లా అధ్యక్షుడు కూరం సత్యనారాయణదొర, పలువురు నాయకులు పాల్గొన్నారు. అనంతరం ఆర్ఐ కె.గంగరాజుకు వినతిపత్రం అందజేశారు.

అక్రమాలు అరికట్టండి: ఎస్ఎఫ్ఐ

ఏలూరు అర్బన్, న్యూస్‌టుడే: గిరిజన సంక్షేమ వసతి గృహాల్లో అక్రమాలను అరికట్టాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కె.లెనిన్ డిమాండ్ చేశారు. స్థానిక సంఘ కార్యాలయంలో సోమవారం ముఖ్య కార్యకర్తలతో సమావేశమై మాట్లాడారు. వేలేరుపాడు మండలం శివకాశీపురం బాలికల ఆశ్రమ పాఠశాలలో పాలు, గుడ్లు, బియ్యం, నూనె తదితర నిత్యావసరాలను పక్కదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. రాత్రివేళ సరకులను అక్రమంగా తరలిస్తున్నారని చెప్పారు. ఈ విషయమై అధికారులకు సమాచారమిచ్చినట్లు వివరించారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

ఆలయ వార్షికోత్సవాలు ప్రారంభం

కొయ్యలగూడెం గ్రామీణ, న్యూస్‌టుడే: కన్నాయగూడెంలోని కార్యసిద్ధి అభయాంజనేయస్వామి ఆలయ వార్షికోత్సవం సోమవారం ఘనంగా ప్రారంభమైంది. ఉదయం గణపతి పూజ, పుణ్యాహవచనం, కలశ స్థాపన, హనుమద్ వ్రతాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. సాయంత్రం భజన కార్యక్రమంలో భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. డీసీసీబీ మాజీ అధ్యక్షుడు కరాటం రాంబాబు స్వామిని దర్శించుకుని పూజలు చేశారు.

విద్యుత్తు సర్వీసుల తొలగింపు తగదు

కొయ్యలగూడెం గ్రామీణ, న్యూస్‌టుడే: సీతంపేట దళితవాడలో దశాబ్దాలుగా నివసిస్తున్న దళితుల ఇళ్లకు సంబంధించిన విద్యుత్తు కనెక్షన్లను విద్యుత్తు శాఖ అధికారులు తొలగించడం తగదని సీపీఎం మండల కార్యదర్శి శుక్లబోయిన రాంబాబు అన్నారు. వారు నివసిస్తున్న భూములను ఖాళీ చేయించే ఉద్దేశంతో కొందరు వారిపై కక్ష సాధింపుగా అధికారులను ఉసిగొల్పుతున్నారని ఆరోపించారు. అధికారులు జోక్యం చేసుకుని వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

పశు వైద్య శిబిరాల్లో మందుల అందజేత

పోలవరం, న్యూస్‌టుడే: మండలంలోని పోలవరం, పట్టిసీమ గ్రామాల్లో పశు సంవర్ధకశాఖ ఆధ్వర్యంలో సోమవారం పశు వైద్య శిబిరాలు నిర్వహించినట్లు ఏడీ జేవీ రమణయ్య తెలిపారు. శిబిరానికి తీసుకొచ్చిన ఆవులు, గేదెలు, దూడలకు నట్టల నివారణ మందులు అందజేసినట్లు పేర్కొన్నారు. పశువులకు పరీక్షలు చేసి వ్యాధి నిరోధక టీకాలు వేశామన్నారు.

బుట్టాయగూడెం, న్యూస్‌టుడే: బుట్టాయగూడెంలో నిర్వహించిన పశువైద్య శిబిరంలో 375 పశువులకు వైద్యం అందించినట్లు బుట్టాయగూడెం పశువైద్య సహాయకురాలు బుల్లెమ్మ తెలిపారు. వీటిలో 300 మేకలు, గొర్రెలకు నట్టల నివారణ మందు వేశామన్నారు.

రూపుమారిన శ్మశానవాటిక

టి.నరసాపురం: న్యూస్‌టుడే: పెద్ద పెద్ద గోతులు, రాళ్లు, తుప్పలతో నిన్నమొన్నటి వరకు ఆఖరి మజిలీకి ఇబ్బందిగా మారిన టి.నరసాపురం శ్మశాన వాటిక నేడు అన్ని సౌకర్యాలతో రూపు మార్చుకుంది. స్థానిక దాతల సాయంతో సుమారు రూ.35 లక్షలు వెచ్చించి శ్మశానం చుట్టూ ప్రహరీ, బీడ్ పొయ్యిలు, బోరు మోటారు, షెడ్లు, రుద్రుడి ప్రతిమలు ఏర్పాటు చేశారు. ఇందుకోసం సుమారు ఏడాది కాలం పట్టినట్లు నిర్వాహకులు కటకం వెంకటేశ్వరరావు తెలిపారు.

ఎందుకీ నిర్లక్ష్యం..

అంతంతమాత్రంగా పాలిటెక్నిక్ కళాశాల నిర్వహణ

నిరుపయోగంగా కళాశాల భవనం

బుట్టాయగూడెం, న్యూస్‌టుడే: మన్యం ప్రాంతంలోని విద్యార్థులకు పాలిటెక్నిక్ విద్యను అందుబాటులోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో కేఆర్‌పురంలో నెలకొల్పిన పాలిటెక్నిక్ కళాశాల పేరుకే అన్నట్లుగా తయారయ్యింది. 2015లో అప్పటి తెదేపా ప్రభుత్వం దీనిని ఏర్పాటు చేసింది. రెండేళ్ల పాటు విజయవాడలో నిర్వహించారు. తరువాత ప్రభుత్వ గురుకుల పాలిటెక్నిక్ కళాశాలగా కేఆర్‌పురానికి మార్చారు. 2018 వరకు కోర్సులు బాగానే నిర్వహించినా.. గత ప్రభుత్వం ఈ కళాశాలను తీవ్ర నిర్లక్ష్యం చేసింది.

నిరుపయోగంగా బోధనా సామగ్రి.. సివిల్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ కోర్సులతో కళాశాలను ప్రారంభించారు. కేఆర్‌పురం ఐటీడీఏకు సమీపాన పాత భవనంలో నిర్వహించారు. ప్రిన్సిపల్‌తో సహా, అధ్యాపకులు, కార్యాలయ సిబ్బంది ఉద్యోగాలు మంజూరు కాకపోవడంతో ఇతర కళాశాలల నుంచి డిప్యుటేషన్‌పై నియమించారు. రాజమహేంద్రవరం కళాశాల ప్రిన్సిపల్ ఇన్‌ఛార్జిగా ఇక్కడ పనిచేశారు. అప్పట్లో సుమారు రూ.10 లక్షల వ్యయంతో కంప్యూటర్, ఫిజిక్స్ ల్యాబ్‌లు, మూడు డిజిటల్ తరగతి విభాగాలను ఏర్పాటు చేసి, బోధనా సామగ్రి సమకూర్చారు. కళాశాలకు సొంత భవనాన్ని నిర్మించేందుకు భూసేకరణ ప్రక్రియను ముమ్మరంగా చేశారు. రెగ్యులర్ అధ్యాపకుల నియామకానికి ప్రయత్నాలు జరిగాయి. 2019 నుంచి నిర్వహణ, ఆయా అంశాలను మరుగున పెట్టేశారు. దీంతో ల్యాబ్‌లు, సామగ్రి నిరుపయోగంగా మారాయి. సదుపాయాల లేమి, అధ్యాపకుల కొరతతో విద్యార్థులు చేరేందుకు ఆసక్తి చూపడం లేదు. ఐటీడీఏ అధికారులు కూడా పట్టించుకోవడం మానేశారు.

తాజాగా ఇద్దరు అధ్యాపకుల నియామకం.. కళాశాల నిర్వహణను మెరుగు పరిచేందుకు కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టింది. ప్రస్తుతం జంగారెడ్డిగూడెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల సీనియర్ అధ్యాపకుడు చంద్రశేఖర్ ఈ కళాశాలకు ఓఎస్‌డీగా పనిచేస్తున్నారు. తాత్కాలిక పద్ధతిన ఒక వాచ్‌మెన్ ఉన్నారు. కాగా తాజాగా ఇద్దరు అధ్యాపకులను ప్రభుత్వం నియమించింది. అవసరమైన ఇతర సదుపాయాలను కల్పించేందుకు చర్యలు చేపట్టింది. ‘విద్యార్థులు కళాశాలలో చేరే విధంగా చూస్తున్నాం. అధ్యాపకుల ఖాళీలు భర్తీ కాగానే కోర్సుల నిర్వహణను చేపడతాం.’ అని ఓఎస్‌డీ చంద్రశేఖర్ తెలిపారు.

సంక్రాంతి పండగ పట్టు తప్పితే ప్రమాదం

సెలవులు ముగియడంతో స్వగ్రామాలకు వచ్చిన వారంతా తిరిగి గమ్య స్థానాలకు వెళ్లిపోతుండటంతో ఆర్టీసీ బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. జంగారెడ్డిగూడెం నుంచి వేలేరుపాడు మీదుగా కొయిదా వరకు రోజూ 4 సర్వీసులు తిరుగుతుండగా.. ఒక్కసారిగా ప్రయాణికుల రద్దీతో ప్రయాణం ప్రాణ సంకటంగా మారింది. పరిమితికి మించి బస్సుల్లో ఫుట్‌పాత్‌పై ప్రమాదకరంగా వేలాడుతూ.. ప్రయాణిస్తుండటంతో ఎక్కడ ఏ ప్రమాదం సంభవిస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. గుంతల్లో ఎక్కడ అదుపు తప్పుతుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. **- న్యూస్‌టుడే, వేలేరుపాడు**

కుర్చీలు లేక.. నిల్చోలేక..

బస్టాండ్‌లో విరిగిన ఇనుప బెంచీ

చింతలపూడి ఆర్టీసీ బస్టాండ్‌లో సౌకర్యాల లేమితో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. ఆవరణలో ఉన్న మరుగుదొడ్లకు మరమ్మతులు చేస్తుండటంతో తాత్కాలికంగా మరికొన్ని ఏర్పాటు చేశారు. వాటిలో పారిశుద్ధ్యం లోపించి భరించలేని దుర్వాసన వస్తోందని మహిళలు ఆవేదన చెందుతున్నారు. కూర్చునేందుకు ఏర్పాటు చేసిన ఇనుప బెంచీ విరిగిపోవడంతో నిల్చోలేకపోతున్నామని, వృద్ధులు సిమెంట్ దిమ్మెలపై కూర్చుంటున్నారని చెబుతున్నారు. ‘విరిగిన కుర్చీలను వెంటనే మరమ్మతులు చేయిస్తాం. మరుగుదొడ్లు నిర్మాణంలో ఉన్నాయి. తాత్కాలిక మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉంచుతాం.’ అని ఆర్టీసీ జంగారెడ్డిగూడెం డిపో మేనేజరు గంగాధర్ తెలిపారు. **- న్యూస్‌టుడే, చింతలపూడి పట్టణం**

కేసులు ఎత్తివేయాలని డిమాండ్

జంగారెడ్డిగూడెం పట్టణం, న్యూస్‌టుడే: సీపీఐ(ఎం) జిల్లా నాయకుడు, ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఎం.అప్పలరాజుపై కూటమి ప్రభుత్వం బనాయించిన అక్రమ కేసులను ఎత్తివేయాలని ఏఐకేఎంఎస్ ఆలిండియా జాయింట్ సెక్రటరీ బి.భాస్కర్ డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో ఏఐకేఎంఎస్ ఆలిండియా సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజావ్యతిరేక విధానాలను అమలు చేస్తున్నాయన్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో ఏర్పాటు చేస్తున్న బల్క్ డ్రగ్ ప్రాజెక్టుకు బలవంతంగా భూములు సేకరించడాన్ని వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమిస్తుంటే ప్రభుత్వం తీవ్ర నిర్బంధాన్ని ప్రయోగిస్తుందన్నారు. ఈ ఉద్యమంలో కీలకపాత్ర పోషిస్తున్న అప్పలరాజుపై అక్రమ కేసులు పెట్టినట్లు తెలిపారు. నాయకులు టి.ప్రకాశ్, గనిరాజు, వి.చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.

నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు

చింతలపూడి, న్యూస్‌టుడే: రహదారి భద్రత నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని ఎస్సై సతీశ్ అన్నారు. యర్రగుంటపల్లిలో ఆయన సోమవారం వాహన తనిఖీలు చేపట్టారు. అనంతరం స్థానిక ఆటో డ్రైవర్లు, ఇతర వాహనదారులకు పలు సూచనలు చేశారు. ప్రతి ఒక్కరూ లైసెన్స్, వాహన దస్త్రాలు తప్పకుండా వాహనంతో పాటే ఉంచుకోవాలన్నారు.

తాగునీరు సరఫరా చేయాలని ఆందోళన

ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేస్తున్న గ్రామస్థులు

చింతలపూడి పట్టణం, న్యూస్‌టుడే: చింతలపూడి పరిధిలోని నాగిరెడ్డిగూడెంలో నెల రోజులుగా తాగునీరు సరఫరా కావడంలేదని, వెంటనే సరఫరా చేయాలంటూ గ్రామస్థులు సోమవారం ఖాళీ బిందెలతో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామంలో ఆరు నెలల కిందట నూతన బోరుబావి తవ్వారని తెలిపారు. నాలుగు నెలల తర్వాత బోరుబావిలో నీరు తగ్గిపోవడంతో తాగునీటికి ఇబ్బంది పడుతున్నామన్నారు. నెల నుంచి పరిస్థితి మరింత ఇబ్బందికరంగా ఉందని, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా.. పట్టించుకోవడంలేదన్నారు. ఇంటి పన్నులు కడితేనే తాగునీటి సమస్య పరిష్కరిస్తామని అధికారులు తెలిపినట్లు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. దీనిపై నగర పంచాయతీ అధికారులను సంప్రదించగా. . స్పందించకపోవడం గమనార్హం.

డ్రైవింగ్ శిక్షణకు అనుమతి

బుట్టాయగూడెం, న్యూస్‌టుడే: కేఆర్‌పురంలోని గిరిజన యువత శిక్షణ కేంద్రం ద్వారా మన్యంలోని గిరిజన యువతకు డ్రైవింగ్‌లో శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చినట్లు గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకుడు జగన్నాథరావు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు వచ్చాయన్నారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో గిరిజన కార్పొరేషన్ ద్వారా 45 రోజుల పాటు 60 మందికి శిక్షణ అందించనున్నామన్నారు. శిక్షణకు రూ.14 లక్షల నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లు తెలిపారు. అభ్యర్థులను గుర్తించి త్వరలో శిక్షణ ప్రారంభిస్తామన్నారు.

సామాజిక ఆరోగ్య కేంద్రంగా మార్చాలి

ఎంపీడీవోకు వినతిపత్రం అందిస్తున్న సభ్యులు

టి.నరసాపురం, న్యూస్‌టుడే: టి.నరసాపురం పీహెచ్‌సీని సామాజిక ఆరోగ్య కేంద్రంగా అభివృద్ధి చేయాలని కోరుతూ ‘మేము సైతం మిత్ర బృందం’ సభ్యులు టి.నరసాపురంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్‌లో ఎంపీడీవో మణికుమారికి వినతిపత్రం అందజేశారు. నాసర్‌పాషా, కొరివి నాగేశ్వరావు, పింగుల మధు తదితరులు పాల్గొన్నారు.

పారిజాతగిరి ఈవోపై చర్యలకు డిమాండ్

జంగారెడ్డిగూడెం పట్టణం, న్యూస్‌టుడే: అక్రమ పద్ధతిలో ఉద్యోగోన్నతి పొంది విధులు నిర్వర్తిస్తున్న ఆలయ ఈవో కలగర శ్రీనివాస్‌పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని గోకుల తిరుమల పారిజాతగిరి వేంకటేశ్వరస్వామి ఆలయ అభివృద్ధి కమిటీ ఛైర్మన్ పేరిచర్ల జగపతిరాజు డిమాండ్ చేశారు. సోమవారం ఆయన ఇంటి వద్ద విలేకరులతో మాట్లాడారు. 2002-2006 సంవత్సరాల మధ్యలో తాను ట్రస్ట్ బోర్డు ఛైర్మన్‌గా పదవీ బాధ్యతలు నిర్వర్తిస్తున్న సమయంలో కలగర శ్రీనివాస్‌ను కన్సాలిడేటెడ్ జీతంతో జూనియర్ అసిస్టెంట్‌గా నియమించామన్నారు. అయితే ఆయన 1993లోనే జూనియర్ అసిస్టెంట్‌గా విధుల్లో చేరినట్లు సర్వీస్ రికార్డులో నమోదు చేశాడని, అదే సమయంలో తన సంతకాన్ని సైతం ఫోర్జరీ చేసినట్లు ఆరోపించారు. అనంతరం 2018లో కార్యనిర్వహణాధికారిగా ఉద్యోగోన్నతి పొందాడని అన్నారు. దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి న్యాయం చేయాలని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ శాఖ మంత్రితో పాటు ఆ శాఖాధికారులకు ఈనెల 2న ఫిర్యాదు చేసినట్లు జగపతిరాజు తెలిపారు.

విద్యార్థికి ఆర్థిక సాయం

చింతలపూడి, న్యూస్‌టుడే: విశాఖపట్నంలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న చింతలపూడి పట్టణానికి చెందిన సుంకర యామినికి చదువు నిమిత్తం పట్టణానికి చెందిన రాయల్ క్లబ్ సంస్థ రూ.34 వేలు ఆర్థిక సాయం చేసింది. నగదును యామిని కుటుంబసభ్యులకు సోమవారం అందజేశారు. రాయల్ క్లబ్ అధ్యక్షుడు పెంటపాటి అనిల్‌కుమార్, చిక్కాల నాగేశ్వరరావు, కురిశెట్టి విజయ్‌కుమార్, ఆకుల రమేశ్ పాల్గొన్నారు.

వృద్ధుడికి.. జంగారెడ్డిగూడెం పట్టణం, న్యూస్‌టుడే: జంగారెడ్డిగూడెం పట్టణంలో ఆకుకూరల వ్యాపారం నిర్వహిస్తూ ఇటీవల పక్షవాతానికి గురైన వృద్ధుడు గంగన్నదొరకు స్థానిక జేపీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం రూ.5వేలు ఆర్థిక సహాయం అందించారు. పట్టణంలోని ఆయన ఇంటి వద్ద అసోసియేషన్ సభ్యులు నగదును బాధితుడికి అందించారు.

పాఠశాల అభివృద్ధికి విరాళం.. పోలవరం, న్యూస్‌టుడే: పట్టిసీమ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2006-07లో పదో తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థులు సోమవారం పాఠశాలలో సీసీ కెమెరాల ఏర్పాటుకు రూ.11 వేల నగదు అందజేసినట్లు ప్రధానోపాధ్యాయుడు వీఎస్ఎన్ మూర్తి తెలిపారు. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం అనంతరం గ్రామానికి చెందిన ఉజ్జిన సతీశ్, అయ్యప్ప, పి.సురేశ్ నగదు అందజేశారన్నారు. వారిని ఉపాధ్యాయులు అభినందించారు.

శ్రీవారి క్షేత్రంలో రద్దీ

ద్వారకాతిరుమల, న్యూస్‌టుడే: శ్రీవారి ఆలయంలో సోమవారం రద్దీ నెలకొంది. అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామిని దర్శించుకున్నారు. సామాన్య భక్తులు స్వామిని దర్శించుకునేందుకు 3 గంటలకు పైగా సమయం పట్టింది.

ఆరుగురి బైండోవర్

చింతలపూడి పట్టణం, న్యూస్‌టుడే: సారా స్థావరాలపై దాడులు చేసినట్లు సీఐ అశోక్ సోమవారం తెలిపారు. కామవరపుకోట, చింతలపూడి మండలాలకు చెందిన ఆరుగురు తరచూ సారా విక్రయిస్తూ.. పట్టుబడటంతో వారిని తహసీల్దార్ల ఎదుట హాజరు పరచగా వారిపై బైండోవర్ కేసులను నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

దారుణంగా దారులు

పట్టించుకోని అధికారులు

అధ్వానంగా ద్వారకాతిరుమల నుంచి సత్తెన్నగూడెం మీదుగా రాళ్లకుంట వెళ్లే రోడ్డు

ద్వారకాతిరుమల, న్యూస్‌టుడే: రహదారులు అధ్వానంగా మారడంతో గ్రామీణ ప్రాంతాల ప్రజలు రాకపోకలకు అవస్థలు పడుతున్నారు. పూర్తిగా దెబ్బతినడంతో నిత్యం నరకం అనుభవిస్తున్నారు. ఎప్పుడు బాగుపడతాయో.. తమ ప్రయాణం ఎప్పుడు సాఫీగా సాగుతుందోనని ఎదురుచూస్తున్నారు.

నల్లజర్ల మండలం పోతవరం నుంచి ద్వారకాతిరుమల మండలం జి.కొత్తపల్లి వరకు 14 కిలోమీటర్ల మేర రోడ్డు పూర్తిగా రాళ్ల లేచి ప్రమాదకరంగా మారింది. ఇటుగా ద్విచక్ర వాహనాలపై ఎరువులు, పచ్చగడ్డి తీసుకు రావాలంటే ఆ రాళ్లలో జారి పడుతున్నామని రైతులు వాపోతున్నారు. ఇటీవల ఓ మహిళా ద్విచక్ర వాహనంపై ఉద్యోగానికి వెళ్తూ జారి పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. ఇలాంటి సంఘటనలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి.

ద్వారకాతిరుమల నుంచి సత్తెన్నగూడెం మీదగా రాళ్లకుంట వరకు 3 కిలోమీటర్లు, సత్తెన్నగూడెం నుంచి మలసానికుంట 2 కిలోమీటర్లు, వెంకటకృష్ణాపురం-రామన్నగూడెం 1.70 కిలోమీటర్లు, మలసానికుంట-జాజులకుంట 4 కిలోమీటర్ల మేర ఉన్న రహదారులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. రాళ్లు లేచి, పెద్ద పెద్ద గోతులు పడి ప్రమాదకరంగా దర్శనమిస్తున్నాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గంటల తరబడి ప్రయాణం సాగిస్తూ.. నరకయాతన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై పంచాయతీ రాజ్ శాఖ ఏఈ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. ఆయా రోడ్ల అభివృద్ధికి అంచనాలు తయారు చేసి పంపించామన్నారు. నిధులు మంజూరు కాగానే అభివృద్ధి చేస్తామన్నారు.

వృద్ధులకు రగ్గుల అందజేత

జంగారెడ్డిగూడెం పట్టణం, న్యూస్‌టుడే: జంగారెడ్డిగూడెం పట్టణంలోని వారధి ట్రస్ట్ వ్యవస్థాపకుడు వలవల తాతాజీ నిర్వహణలో జనసేన నాయకుడు గొట్టుముక్కల భాస్కరరాజు పుట్టినరోజు సందర్భంగా వృద్ధులకు సోమవారం రగ్గులు పంపిణీ చేశారు. స్థానిక ఇందిరానగర్‌లోని అభయాంజనేయస్వామి ఆలయం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో పలువురు వక్తలు మాట్లాడారు.

CHANGE OF NAME
1. NIKITA ROBEN NAVGIRE (OLD NAME) D/o ROBEN TARACHAND NAVGIRE ADDRESS - 3-15, KRM COLONY, NEAR POLICE STATION, BUSARAJUPALLI, BUTTAYAGUDEM, ELURU DISTRICT, ANDHRA PRADESH. 534448. I HAVE CHANGED MY NAME AS BOLLIPO NIKITA PRADEEP BABU, (New name). HEREAFTER MY NAME IS KNOWN AS BOLLIPO NIKITA PRADEEP BABU (NEW NAME)

(c) eenadu

పేదల అభ్యున్నతికి పాలడుగు కృషి: మంత్రి

వెంకట్రావు విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న పార్థసారథి

నూజివీడు రూరల్, న్యూస్‌టుడే: తన జీవితాంతం పేదల అభ్యున్నతికి పోరాడిన వ్యక్తిని స్మరించుకోవడం మనందరి బాధ్యత అని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. సోమవారం నూజివీడు రాజీవ్ సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన మాజీ మంత్రి పాలడుగు వెంకట్రావు విగ్రహాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆయన అభిమానులతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ మాజీ సభ్యుడు సుంకర సుభాష్ చంద్రబోస్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో కొలుసు మాట్లాడుతూ నూజివీడు నియోజకవర్గంలో పేదల కోసం భూపోరాటం చేసి, తక్కువ కాలంలోనే వేలాది మందికి ఇళ్ల పట్టాలను అందించిన ఘనత పాలడుగుకే దక్కుతుందన్నారు. ఆయన మంజూరు చేయించిన ఇండోర్ స్టేడియాన్ని వైకాపా నాయకులు గాలికి వదిలేశారన్నారు. ఆ పనులు పూర్తిచేసేందుకు తాను రూ.1.80 కోట్లు మంజూరు చేయించానని, త్వరలోనే అందుబాటులోకి వస్తుందని తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజనాల రామ్మోహనరావు, రాష్ట్ర మహిళా మాజీ అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ, నూజివీడు నియోజకవర్గ ఇన్‌ఛార్జి మరీదు కృష్ణ, చలసాని రామారావు(సీపీఐ), కొచ్చర్ల కోట రాజా(భాజపా), రాజు(సీపీఎం), పామాయిల్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొబ్బా వీరరాఘవరావు తదితరులు మాట్లాడారు. కూటమి నాయకులు, పాలడుగు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

ఉచిత అధ్యయన సామగ్రితో 80 శాతం మార్కులు

విద్యార్థులతో కృష్ణంరాజు, రాజు తదితరులు

నూజివీడు రూరల్, న్యూస్‌టుడే: ఉచిత మెటీరియల్ చదవడం ద్వారా విద్యార్థులు 80 శాతం మార్కులు సాధించవచ్చని విశ్రాంత డీవైఈవో వైవీ.రాజు తెలిపారు. సోమవారం నూజివీడులోని ఎస్ఆర్ఆర్.పాఠశాలలో 140 మంది పదో తరగతి విద్యార్థులకు కృష్ణా జిల్లా పరిషత్తు ద్వారా పంపిణీ చేస్తున్న స్ఫూర్తి మెటీరియల్‌ను జడ్పీ వైస్ ఛైర్మన్ జి.కృష్ణం రాజు, ప్రధానోపాధ్యాయిని పుష్పలత, వార్డు కౌన్సిలర్ కందుల సత్యనారాయణలతో కలిసి పంపిణీ చేశారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

శిరస్త్రాణంతో ప్రాణ రక్షణ

ముసునూరులో అవగాహన కల్పిస్తున్న ఎస్సై చిరంజీవి

ముసునూరు, న్యూస్‌టుడే: ద్విచక్ర వాహనదారుల ప్రాణ రక్షణకు శిరస్త్రాణమే రక్షని, ప్రతి ఒక్కరూ ధరించాలని ఎస్సై ఎం.చిరంజీవి సూచించారు. సోమవారం ముసునూరులో వాహనదారులకు శిరస్త్రాణం వినియోగంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ మైనర్లు వాహనాలు నడిపితే తల్లిదండ్రులే బాధ్యత వహించాలన్నారు. నిబంధనలు పాటించని వారికి జరిమానాలు తప్పవని హెచ్చరించారు.

ఇటీవల జరిగిన ఉదంతాలు ఇవీ..

➤ పది రోజుల క్రితం ముదినేపల్లి బస్టాండులో పార్కింగ్ చేసి ఉన్న ప్యాసింజర్ ఆటోలోని కొత్త బ్యాటరీని దొంగిలించారు.

➤ వారంరోజుల కిందట సహాయమాత పాఠశాల సమీపంలో నిలుపుదల చేసిన జేసీబీలోని బ్యాటరీని గుర్తుతెలియని దుండగులు అపహరించారు.

➤ ఇటీవల కోస్టల్ ప్లాట్లలోని వరికోత యంత్రం, రామాలయం వద్ద ప్రధాన రహదారి పక్కనే ఉన్న మినీ వ్యాన్ బ్యాటరీలను చోరీ చేశారు.

➤వారం రోజుల కిందట బస్టాండు ఎదుట సందులో ఉన్న సైకిల్‌ను పట్టపగలు దొంగిలించారు.

➤ ఈనెల 14న వడాలిలో తాళం వేసిన ఇంటిలో రూ.50 వేల నగదు, టీవీని అపహరించారు. ఇంకా ఫిర్యాదు చేయని దొంగతనాలు అనేకం జరిగినట్లు సమాచారం.

ముదినేపల్లి.. చోరీలతో బెంబేలెత్తి!

మినీ వ్యాన్‌లో ఇక్కడి బ్యాటరీ అపహరణ

ముదినేపల్లి, న్యూస్‌టుడే: ముదినేపల్లిలో వరుస చోరీలతో జనాలు బెంబేలెత్తుతున్నారు. ఇంటి తాళాలు పగులకొట్టడమే కాకుండా రహదారుల పక్కన పార్కింగ్ చేసిన వాహనాల నుంచి బ్యాటరీలు దొంగిలిస్తున్నారు. పోలీసుల గస్తీ ఉంటున్నా దొంగలు వాటిని ఖాతరు చేయడం లేదు.

రద్దీగా ఉండే ప్రాంతాల్లో.. గతంలో అర్ధరాత్రి వేళలో దొంగతనాలు జరిగేవి. ఇటీవల నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాల్లో పట్టపగలే చోరీలకు పాల్పడుతున్నారు. ముదినేపల్లిలో జాతీయ రహదారి ఉండటంతో పాటు ఏలూరు, కృష్ణాజిల్లాల సరిహద్దు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి అనేకమంది రాకపోకలు సాగిస్తున్నారు. దీంతో కొత్త వ్యక్తులు ప్రవేశించి ఇళ్లలో చోరీతో పాటు నిలుపుదల చేసిన వాహనాలు, వాటిలోని వస్తువులను అపహరిస్తున్నారు.

చర్యలు తీసుకుంటున్నాం.. 'వరుసగా బ్యాటరీల చోరీలు తనదృష్టికి వచ్చిందన్నారు. వీటిపై ప్రత్యేక దృష్టి సారించాం. రాత్రి గస్తీ పకడ్బందీగానే నిర్వహిస్తున్నారు. చోరీలను అరికట్టేందుకు గట్టి చర్యలు చేపడుతున్నాం.' అని ముదినేపల్లి ఎస్సై వి.వీరభద్రరావు తెలిపారు.

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

నూజివీడు	:80085 74698	ఆగిరిపల్లి:	9121229090
ముసునూరు	:93983 81268	చాట్రాయి:	8008574700
కైకలూరు	:73060 88555	మండవల్లి:	8106099008
కలిదిండి	:90594 84862	ముదినేపల్లి:	8008574693

కలిదిండి, న్యూస్‌టుడే: ? గ్రామంలోని ప్రధాన కూడలిలో వీధి దీపాలు సక్రమంగా వెలగడం లేదు. రాత్రి వేళలో బస్సు ఎక్కేవాళ్లకు, దిగే వాళ్లకు ఇబ్బందిగా ఉంటుంది. **- శ్రీను, కోరుకొల్లు**

✔ చర్యలు తీసుకుంటాం. **- రాఘవేంద్రరావు, పంచాయతీ కార్యదర్శి**

మండవల్లి, న్యూస్‌టుడే: ? మండవల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లే మార్గంలో మురుగునీరు తిష్ఠ వేసింది. ఇటుగా రాకపోకలకు స్థానికులు, రోగులు ఇబ్బందులు పడుతున్నారు. **- కేశవ్**

✔ డ్రెయినేజీ వ్యవస్థను మెరుగుపరచి మురుగునీరు మరలించేలా చర్యలు చేపడతాం. **- నారాయణ, ఈవోపీఆర్డీ, మండవల్లి**

కొత్త దీపాల ఏర్పాటు.. కైకలూరు, న్యూస్‌టుడే: కైకలూరు చిన్న మసీదు వీధి మార్గంలో పంచాయతీ వీధి దీపాలు సక్రమంగా వెలగక రాత్రి వేళల్లో రాకపోకలకు స్థానికులు అవస్థలు పడుతున్నారని స్థానికుడు హుస్సేన్ 'ఈనాడు' 'మేమున్నాం మీకు తోడుగా' ద్వారా సమస్యను పంచాయతీ ఈవో ఫణిరాజకుమారి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆమె కొత్త దీపాలు ఏర్పాటు చేయించి సమస్యను పరిష్కరించారు.

శ్రీవారి క్షేత్రంలో రద్దీ

ద్వారకాతిరుమల, న్యూస్‌టుడే: శ్రీవారి ఆలయంలో సోమవారం రద్దీ నెలకొంది. అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామిని దర్శించుకున్నారు. సామాన్య భక్తులు స్వామిని దర్శించుకునేందుకు 3 గంటలకు పైగా సమయం పట్టింది.

ప్రాణహాని ఉంది.. రక్షించండమ్మా!

సబ్‌కలెక్టర్ ఎదుట ఓ మహిళ వేడుకోలు

నూజివీడు రూరల్, న్యూస్‌టుడే: 'అగ్నిసాక్షిగా పెళ్లాడిన భర్త.. తల్లిలా చూడాల్సిన అత్త.. సోదరిలా భావించాల్సిన ఆడపడుచు నన్ను నానా హింసలు పెడుతున్నారు. నాకు ప్రాణహాని ఉంది. రక్షించండమ్మా' అంటూ నూజివీడు మండలం మీర్జాపురం శివారు కండ్రిక గొల్లగూడేనికి చెందిన ఓ వివాహిత సోమవారం నూజివీడు సబ్‌కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న నిర్వహించిన 'మీ కోసం' కార్యక్రమంలో కన్నీటి పర్యంతమయ్యారు. పెదవేగి మండలం భోగాపురానికి చెందిన పుట్టి మోహనరావుతో 6 సంవత్సరాల క్రితం తనకు వివాహమైందని, పెళ్లి సమయంలో రూ.2 లక్షల నగదు, ఆరు కాసుల బంగారం, రూ.1.50 లక్షల విలువైన సామాన్లు, 25 తులాల వెండి కట్నంగా ఇచ్చినట్లు మహిళ తెలిపారు. 5, 3 సంవత్సరాల వయసు కల్గిన ఇద్దరు కుమారులు ఉన్నారన్నారు. తన భర్త మద్యం తాగడం, పలువురితో వివాహేతర సంబంధాలు పెట్టుకుని ఇబ్బందుల కు గురి చేస్తున్నట్లు చెప్పారు. రూరల్ పోలీసు స్టేషన్‌లో రెండు సార్లు కేసు పెడితే పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి పంపేశారని వివరించారు. పుట్టింటి నుంచి రూ.50 వేలు తెమ్మని తన అత్త వేధిస్తుండగా ఆడపడుచు ఆమెకు సహకారం అందిస్తోందన్నారు. ఆదివారం రాత్రి భర్త, అత్త కలిసి తనను విపరీతంగా కొడితే ప్రాణభయంతో పెద్ద ఆడపడుచు ఇంటిలో తలదాచుకున్నట్లు వాపోయారు. స్పందించిన సబ్‌కలెక్టరు వెంటనే చర్యలు తీసుకోవాలని పోలీసులను, సీడీపీవోను ఆదేశించారు. ★ 92 సంవత్సరాల వయసున్న తన తల్లి జి.వెంకమాంబ జడ్పీ పాఠశాలలో తెలుగు పండిట్‌గా పని చేసి ఉద్యోగ విరమణ చేశారని, ఆమెకు గత రెండు నెలలుగా సర్వీసు పింఛను రావడం లేదని ఆమె కుమారుడు జి.యజ్ఞనారాయణ తెలిపారు. విచారించి పింఛను ఇప్పించాలని కోరారు. మొత్తం 39 దరఖాస్తులు రాగా వాటన్నింటిని సంబంధిత అధికారులకు పంపించి వెంటనే పరిష్కారం చూపాలని సబ్‌కలెక్టరు ఆదేశించారు.

ఎల్‌వోసీ అందిస్తున్న మంత్రి పార్థసారథి

పేద కుటుంబాలకు ఆరోగ్య రక్ష

చాట్రాయి, న్యూస్‌టుడే: అత్యవసర వైద్యం అవసరమైన పేద కుటుంబాలను ఆదుకునేందుకు ఎల్‌వోసీ తక్షణం అందిస్తామని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. పర్వతాపురానికి చెందిన మిద్దె సరసింహారావుకు శస్త్రచికిత్స అవసరం కాగా మంత్రి దృష్టికి తెదేపా నాయకులు బూబత్తుల చెన్నారావు, బొర్రా నాగేశ్వరరావు తీసుకెళ్లారు. వెంటనే ఆయన అధికారులతో మాట్లాడి అవసరమైన రూ.75 వేల విలువైన ఎల్‌వోసీని అందించారు.

కోటేశ్వరరావు మృతి పార్టీకి తీరని లోటు

ఆగిరిపల్లి, న్యూస్‌టుడే: ఆపద సమయంలో తెదేపా నాయకులు, కార్యకర్తలకు పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని మంత్రి కొలుసు పార్థసారథి భరోసా ఇచ్చారు. తెదేపా ఆగిరిపల్లి మండల మాజీ అధ్యక్షుడు, నూగొండపల్లి ఎంపీటీసీ సభ్యుడు మల్లవల్లి కోటేశ్వరరావు సంస్మరణ సభను సోమవారం నూగొండపల్లిలో నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ కోటేశ్వరరావు మృతి తెదేపాకు తీరని లోటని అన్నారు.

దాకరం సొసైటీ త్రిసభ్య కమిటీ ఛైర్‌పర్సన్‌గా స్వర్ణకుమార్

ప్రమాణ స్వీకారం చేసిన సభ్యులు

ముదినేపల్లి, న్యూస్‌టుడే: దాకరం పీఏసీఎస్ త్రిసభ్య కమిటీ ఛైర్‌పర్సన్‌గా చల్లగుళ్ల వెంకటనాగ స్వర్ణకుమార్, సభ్యులుగా సోమా ఈశ్వర సత్యనారాయణ, పొడపాటి రాధాకృష్ణలతో సీఈవో ప్రసాద్ ప్రమాణ స్వీకారం చేయించారు. దాకరం సర్పంచి జాస్తి రాజా, మాజీ సర్పంచి దుక్కిపాటి శేషుబాబు, నాయకులు పోలవరపు జగన్మోహన్‌రావు, పుట్టి లక్ష్మణ్, జొన్నలగడ్డ వీరాస్వామి, వి.రాజేశ్ పాల్గొన్నారు.

పాడి, పంటలతోనే రైతుల ఆర్థికాభివృద్ధి



శిబిరాన్ని ప్రారంభిస్తున్న వీరమల్లు, పశువైద్యులు

ముదినేపల్లి, న్యూస్‌టుడే: పాడి-పంట రెండూ ఉంటేనే రైతుల ఆర్థికాభివృద్ధి సాధ్యమని, దానికోసమే కూటమి ప్రభుత్వం పశువైద్య శిబిరాలు నిర్వహిస్తోందని తెదేపా నియోజకవర్గ కన్వీనర్ వీరమల్లు నరసింహారావు అన్నారు. వడాలిలో పశువైద్య శిబిరాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పశు సంవర్ధక శాఖ సహాయ సంచాలకుడు డీవీ.వరప్రసాద్ మాట్లాడుతూ ఈ శిబిరాలను పశుపోషకులు సద్వినియోగపరుచుకుని పాడిని లాభదాయకంగా మార్చుకోవాలని సూచించారు. అనంతరం గర్భకోశ వ్యాధులకు, ఎదకు రాని పశువులకు చికిత్స అందించారు. నట్టల నివారణ మందు పంపిణీ చేశారు. 25 పశువులకు ఉచితంగా మినరల్ మిక్చర్‌ను పంపిణీ చేశారు. పశువైద్యాధికారి క్రాంతికుమార్, సహాయకులు సాయికృష్ణ, శ్రీను, నారాయణ పాల్గొన్నారు.

ప్రజలతో మమేకమవ్వండి

నూజివీడు రూరల్, న్యూస్‌టుడే: మండల పరిధిలోని గ్రామ కార్యదర్శులు, సచివాలయ ఉద్యోగులు ప్రజలతో మమేకమై వారి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని నూజివీడు ఎంపీడీవో చెన్నా రాఘవేంద్రనాథ్ సూచించారు. సోమవారం నూజివీడు నుంచి మండల కార్యదర్శులతో ఫోన్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ముక్కొల్లుపాడు, దేవరగుంట కార్యదర్శులు, సచివాలయ సిబ్బందిపై ప్రజలు అసంతృప్తిగా ఉండటాన్ని ప్రస్తావించారు. మండలంలోని అన్ని గ్రామాల్లో పారిశుద్ధ్య సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.

సమస్యలపై అధికారులను ప్రశ్నించిన గ్రామస్థులు

గ్రామసభలో మాట్లాడుతున్న ఎంపీడీవో రమణబాబు

మండవల్లి, న్యూస్‌టుడే: మండవల్లిలో సమస్యలపై గ్రామస్థులు సోమవారం గ్రామసభలో అధికారులను ప్రశ్నించారు. 11 గంటలకు ప్రారంభం కావాల్సిన గ్రామసభ అధికారులు లేకపోవడంతో 12.25 వరకు ప్రారంభం కాలేదు. ఎంపీడీవో రమణబాబు వచ్చి సభను ప్రారంభించారు. కొత్త ఇళ్లకు ఎందుకు పన్నులు వేయడం లేదని, గత ఐదేళ్లల్లో పంచాయతీకి వచ్చిన ఆదాయం, ఖర్చుల వివరాలు తెలిపాలని అధికారులను ఎన్ని సార్లు కోరినా తెలపడం లేదని గ్రామస్థులు వాపోయారు. పంచాయతీ కొళాయిల నుంచి మురుగునీరు వస్తోందని ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్టేషన్‌రోడ్డులో ఓ వ్యాపారవేత్త వద్ద రూ.లక్షలు లంచం తీసుకుని కొళాయి కనెక్షన్ మంజూరు చేశారని ఆరోపించారు. పంచాయతీ జమాఖర్చులపై విచారణ చేయించాలని కోరారు. ఆయా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఎంపీడీవో హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. కార్యక్రమంలో సర్పంచి మెండా ఝాన్సీ, కార్యదర్శి గిరిజాకుమారి, గ్రామస్థులు పాల్గొన్నారు.

పల్లె దారులకు మోక్షమెన్నడో..!?

చిన్నంపేటలో రోడ్డుపై అడుగు లోతు గొయ్యి

చాట్రాయి, న్యూస్‌టుడే: ఎన్టీఆర్ జిల్లా నరసాపురం నుంచి సి.గుడిపాడు, పర్వతాపురం మీదుగా చిన్నంపేట వెళ్లే రోడ్డులో గోతులతో ద్విచక్ర వాహన చోదకులు అవస్థలు పడుతున్నారు. పర్వతాపురం జంక్షన్ నుంచి పోతనపల్లి మీదుగా వెలగలపల్లికి వెళ్లే దారి అధ్వానంగా మారింది. ★ చిన్నంపేట నుంచి నరసింహారావుపాలెం, చనుబండ మీదుగా కోటపాడు రోడ్డులో మూడున్నర కి.మీ. మేర పెద్ద గోతులు ఉన్నాయి. కోటపాడులో సి.కె.పాడు కాలువ కల్వర్టుపై గోతులు పడి తూములు ధ్వంసమై వాహన చోదకులు ప్రమాదాలకు గురవుతున్నారు. 'రోడ్ల మరమ్మతులకు ఇటీవల రూ.16 లక్షలు మంజూరయ్యాయి. వారం, పది రోజుల్లోనే పనులు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం.' అని ర.భ.శాఖ నూజివీడు డీఈ బాబూరావు తెలిపారు.

వినియోగంలోకి వచ్చేదెప్పుడో?

ముసునూరు, న్యూస్‌టుడే: ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు అందించడమే లక్ష్యంగా చేపట్టిన జల్‌జీవన్ మిషన్ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ముసునూరు మండలం గుళ్లపూడిలో 40 వేల లీటర్ల సామర్థ్యం కలిగిన మంచినీటి ట్యాంకును రూ.20 లక్షలతో నిర్మించారు. నిర్మాణం పూర్తయి ఏడాది అవుతున్నా వినియోగంలోకి తీసుకురాలేదు. పలుచోట్ల ప్రధాన పైపులైన్ల విస్తరణ పనులు కూడా నిలిచిపోయాయి. రూ.కోట్ల ప్రజాధనం ఖర్చుపెట్టి ప్రజలకు మంచినీరు అందించడం లేదని ప్రజలు వాపోతున్నారు. దీనిపై ఇన్‌ఛార్జి ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ సురేశ్‌ను వివరణ కోరగా ట్యాంకును వినియోగంలోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.

భయపెడుతున్న వానరాలు

వంతెనపై తిష్ఠ ఇలా..

కైకలూరు, న్యూస్‌టుడే: వదర్లపాడు-సీతనపల్లి ప్రధాన రోడు మార్గంలో వానర సైన్యం తిష్ఠ వేస్తోంది. ఒంటరిగా వెళ్లే వాహనదారులు, పాదచారులపై దాడులకు తెగబడుతున్నాయి. వారి వద్ద ఉన్న సంచుల్లోని పచారీ సరుకులు, ఇతర తినుబండారాలను లాక్కుపోతున్నాయి. నిత్యం ఉదయం, సాయంత్రం వేళల్లో పుల్లవా మురుగు కాలువ వంతెన, రోడ్డు చెంతన ఉండే ఆక్వా చెరువుల వద్దకు చేరుకుంటున్నాయి. ఇటుగా రాకపోకలు సాగించేందుకు ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలల విద్యార్థులకు రక్షణగా వారి తల్లిదండ్రులు వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. వానరాలను పట్టించి అటవీప్రాంతంలో వదిలేలా పంచాయతీ అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

ఏళ్లు గడిచినా.. తొలగని డెక్క

ముదినేపల్లి, న్యూస్‌టుడే: ముదినేపల్లిలోని రజకుల చెరువు గుర్రపుడెక్కతో నిండిపోయింది. దీనికి తోడు చెరువు చుట్టూ చెత్తకుప్పలు చేరడంతో దుర్వాసన వెదజల్లుతోంది. స్థానికులు ముక్కుమూసుకుని వెళ్లాల్సి వస్తోంది. డెక్క పేరుకుపోవడంతో నీరంతా మురుగుగా మారి కనీసం వాడుకోవడానికి సైతం పనికిరావడం లేదు. పాములు, విషపురుగులకు నిలయంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత నాలుగేళ్లుగా దీనిని తొలగించలేదు. ఎన్ని సార్లు కోరినా పంచాయతీ అధికారులు తీర్మానం చేస్తున్నామంటున్నారు తప్ప ఇప్పటి వరకు తొలగించలేదని గ్రామస్థులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చెరువు వినియోగంలోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

అరటి పండ్ల గోదాములో చోరీ

కైకలూరు, న్యూస్‌టుడే: అరటి పండ్ల గోదాములో చోరీ జరిగిన ఘటనపై కైకలూరు పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. వారి కథనం మేరకు.. కైకలూరు- కోరుకొల్లు రోడ్డులో ముప్పా నాగేశ్వరరావు అనే వ్యక్తి కొన్నేళ్లుగా అరటిపండ్ల హోల్‌సేల్ వ్యాపారం చేస్తున్నారు. సంక్రాంతి పండగ నేపథ్యంలో జరిగిన విక్రయాల్లో వచ్చిన రూ.3 లక్షల నగదును గోదాములోని టేబుల్ సొరుగులో భద్రపరిచారు. ఆదివారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తి అందులోకి ప్రవేశించి నగదు చోరీ చేశాడు. సోమవారం గోదాముకు వచ్చి సొరుగు చూసేసరికి నగదు లేకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. పట్టణ ఎస్సైలు వెంకట్‌కుమార్, శ్రీనివాస్ చోరీ జరిగిన ప్రదేశాన్ని సందర్శించి సీసీ కెమెరాలను పరిశీలించారు. చోరీ ఘటన సీసీ కెమెరాల్లో రికార్డు కాగా.. నిందితుడు ముఖానికి రుమాలు కట్టుకుని ఉండటంతో ఎవరనేది తెలియరాలేదు. ఏలూరు నుంచి వచ్చిన క్లూస్ టీం గోదామును పరిశీలించి వేలిముద్రలు సేకరించింది. శిక్షణ ఐపీఎస్ జయశర్మ, డీఎస్పీ శ్రావణ్‌కుమార్ గోదామును సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సైలు వెంకట్‌కుమార్, శ్రీనివాస్ తెలిపారు.

జూదరుల అరెస్టు.. ఆగిరిపల్లి, న్యూస్‌టుడే: ఆగిరిపల్లి మండలం కలటూరులో సోమవారం పోలీసులు నిర్వహించిన దాడుల్లో జూదమాడుతున్న తొమ్మిది మందిని అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.6,100 నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై కె.శుభశేఖర్ తెలిపారు.

నిఘా నేత్రాల ఏర్పాటు తప్పనిసరి: డీఎస్పీ

సిగరెట్ల గోదామును పరిశీలిస్తున్న శ్రావణ్ కుమార్

మండవల్లి, న్యూస్‌టుడే: చోరీల్లో కీలకంగా వ్యవహరించే నిఘా నేత్రాలు ప్రతి దుకాణం, నివాస సముదాయాల్లో తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని డీఎస్పీ డి.శ్రావణ్‌కుమార్ అన్నారు. ఈనెల 5న మండలంలోని లోకుమూడి ఐటీసీ సిగరెట్ల గోదాముల్లో రూ.2 లక్షల విలువ చేసే సరకును గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. దర్యాప్తులో భాగంగా సోమవారం సీఐ రవికుమార్, ఎస్సై రామచంద్రరావుతో కలిసి గోదామును డీఎస్పీ సందర్శించారు. యజమానులతో మాట్లాడి వివరాలను సేకరించారు. సమీపంలోని పలు సీసీ కెమెరాలను పరిశీలించారు. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పేర్కొన్నారు. చోరీలు జరుగుతున్న తరుణంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన తరుణంలో పోలీసులకు సమాచారం అందిస్తే భద్రతా ఏర్పాట్లు చేస్తామన్నారు.

ఈ పంట నమోదు ప్రక్రియ పరిశీలన



ముసునూరులో..

ముసునూరు, చాట్రాయి, ఆగిరిపల్లి, న్యూస్‌టుడే: ప్రతి రైతు తాము సాగు చేస్తున్న పంట, రకాన్ని రైతు సేవా కేంద్రం సిబ్బందికి తెలియజేసి యాప్‌లో నమోదు చేయించుకోవాలని ఏవో చాముండేశ్వరి సూచించారు. సోమవారం ముసునూరులో ఈ పంట నమోదు ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఏవో మాట్లాడుతూ ఈ పంట యాప్‌లో రైతులు ఆన్‌లైన్ ద్వారా పంట నమోదు వివరాలు పరిశీలించుకోవడమే కాకుండా ఫిర్యాదులు చేసే అవకాశం ఉందన్నారు. ● రైతులు తాము సాగు చేస్తున్న వరి, మొక్కజొన్న తదితర పైర్లను ఈ పంటలో నమోదు చేస్తేనే రాయితీలు, పథకాలు వర్తిస్తాయని ఏవో బండారు శివశంకర్ తెలిపారు. చాట్రాయిలో ఆయన ఈ పంట నమోదు తీరును తనిఖీ చేశారు. ● ఆగిరిపల్లి మండలం వడ్లమానులో ఈ-పంట నమోదు ప్రక్రియను ఏడీఏ జె.భవానీ పరిశీలించారు. రబీ సాగులో చేస్తున్న పంటలకు రైతులందరూ తమ పరిధిలోని రైతు సేవా కేంద్రాల్లో గ్రామ ఉద్యాన వ్యవసాయ సహాయకులను సంప్రదించి పంట నమోదు చేయించుకోవాలని ఆమె సూచించారు.

నేడు విద్యుత్తు సరఫరా నిలిపివేత

కైకలూరు, న్యూస్‌టుడే: జాతీయ రహదారి-165 విస్తరణ పనుల నేపథ్యంలో పల్లెవాడ విద్యుత్తు ఉపకేంద్రం పరిధిలో మంగళవారం విద్యుత్తు సరఫరా నిలిపివేస్తామని ఈఈ జీబీ.శ్రీనివాస్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్తు ఉపకేంద్రం పరిధిలోని అన్ని గ్రామాల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సరఫరా ఉండదన్నారు.

విశ్వాసానికి మూలస్తంభం మరియమాత

ఆగిరిపల్లి, న్యూస్‌టుడే: లోక రక్షకుడైన ఏసు క్రీస్తుకు జన్మనిచ్చిన మరియమాత విశ్వాసానికి మూలస్తంభం అని మహేశ్ తెలిపారు. ఈదర సహాయమాత మహోత్సవాల నవదిన ప్రార్థనలు ఏడో రోజు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఫాదర్లు మాట్లాడుతూ విశ్వాసం లేని క్రైస్తవ్యం వ్యర్థమని, ప్రతి ఒక్కరు పాపాలను విడిచి పరిశుద్ధమైన జీవితాన్ని గడపాలని సూచించారు. కార్యక్రమంలో ఫాదర్లు రెవ.ఎం.ప్రకాశ్, రెవ.జోసెఫ్, సంఘ పెద్దలు, ఉత్సవ కమిటీ సభ్యులు, విశ్వాసులు పాల్గొన్నారు

ఇదీ పరిస్థితి నూజివీడు నియోజకవర్గంలో ఆగిరిపల్లి, నూజివీడు, ముసునూరు, చాట్రాయి మండలాల్లో 26,584 ఎకరాల్లో వరిసాగు చేస్తున్నారు. వరుస అల్ప పీడనాల కారణంగా 80 శాతం మంది రైతులు ఈ ఏడాది వరికోత యంత్రాలను వినియోగించారు. దీంతో ఎండు గడ్డికి డిమాండ్ పెరిగింది. కృష్ణాజిల్లా నుంచి తీసుకురావడంతో రవాణా, కూలీల ఖర్చులు కలిపి ఒక లోడు గ్రాసం రూ.15 వేల వరకు అవుతుందని పాడి రైతులు వాపోతున్నారు.

గడ్డికి గడ్డు కాలం

పెరిగిన ధరలతో పశుపోషకులకు కష్టాలు



కృష్ణా జిల్లా నుంచి ట్రాక్టర్‌పై తీసుకొస్తున్న గడ్డి

ఆగిరిపల్లి, న్యూస్‌టుడే: తుపాన్లు, వరదలతో ఈ ఏడాది పంటలు కొంతమేర దెబ్బతిన్నాయి. దీనికి తోడు యంత్రాలతో వరి కోతలు కోయడంతో ఎండు గడ్డి కొరత ఏర్పడి పాడి రైతులకు కష్టాలు తప్పడం లేదు. దీంతో ట్రాక్టరు రూ.15 వేల చొప్పున కృష్ణా జిల్లాలోని చిన్నఆవుటుపల్లి, ఆత్కూరు, బుద్ధవరం, తేలప్రోలు తదితర ప్రాంతాల నుంచి కొనుగోలు చేయాల్సి వస్తోంది.

నియోజకవర్గ సమాచారం

మండలం	వరి సాగు విస్తీర్ణం (ఎకరాల్లో)
నూజివీడు	3,193
ఆగిరిపల్లి	4,959
ముసునూరు	6,182
చాట్రాయి	12,250

సాగు చేసినా కొనాల్సి వచ్చింది

ఈ ఏడాది రెండెకరాల్లో వరి సాగు చేశా. వాతావరణంలో మార్పులు, కూలీల కొరత కారణంగా కోత యంత్రంతో కోయించా. దీంతో గడ్డి పనికిరాకుండా పోయింది. పశువులకు పక్క జిల్లాల నుంచి అధిక ధరకు గడ్డిని కొనుగోలు చేయాల్సి వచ్చింది. **-యాదల పేరయ్య, ఆగిరిపల్లి**

విత్తనాలు పంపిణీ చేస్తున్నాం.. 'వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు రావడంతో రైతులు కోత యంత్రాలతో పంటను కోయిస్తున్నారు. దీంతో ఎండు గడ్డి కొరత ఏర్పడుతోంది. దీనికి ప్రత్యామ్నాయంగా పశువులకు పచ్చగడ్డి వేసుకుంటే ఖర్చు తగ్గుతుంది. పాల దిగుబడి కూడా పెరిగే అవకాశం ఉంది. ఈ మేరకు పాడి రైతులకు ప్రభుత్వం రాయితీపై గడ్డి విత్తనాలు పంపిణీ చేస్తోంద'ని పశుసంవర్ధక శాఖ అధికారులు చెబుతున్నారు.

అవి ఇవి అన్నీ

పశువుల సంరక్షణలో శ్రద్ధ అవసరం.. ముసునూరు, న్యూస్‌టుడే: పశువులు సంరక్షణలో పోషకులు తగిన శ్రద్ధ చూపాలని వైద్యుడు కృష్ణచైతన్య సూచించారు. సోమవారం ముసునూరు మండలం యల్లాపురం, చెక్కపల్లి గ్రామాల్లో నిర్వహించిన ఉచిత పశు ఆరోగ్య శిబిరాల్లో గొర్రెలు, మేకలు, లేగదూడలకు నట్టల నివారణ మందులు పంపిణీ చేయడంతో పాటు గేదెలకు పరీక్షలు చేశారు.

31 వరకు వైద్య శిబిరాలు.. మండవల్లి, న్యూస్‌టుడే: రైతులకు ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత పశు వైద్య శిబిరాలను పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఏడీ వరప్రసాద్ సూచించారు. పశువైద్యుడు సూరపనేని ప్రదీప్‌తో కలిసి సోమవారం మండవల్లిలో ఉచిత పశు వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈనెల 31 వరకు శిబిరాలు కొనసాగుతాయన్నారు.

సీజనల్ వ్యాధులను నిర్లక్ష్యం చేయొద్దు.. చాట్రాయి, న్యూస్‌టుడే: మూగ జీవాల్లో సీజనల్ వ్యాధులను నిర్లక్ష్యం చేయవద్దని, సకాలంలో నివారణ చర్యలు చేపట్టకపోతే ప్రాణాంతకంగా మారతాయని వైద్యులు శివ నాగేంద్ర బాబు, శశివర్మ సూచించారు. చాట్రాయి, చిత్తపూరు గ్రామాల్లో సోమవారం వైద్య శిబిరాలను నిర్వహించి పశు పోషకులకు వ్యాధులపై అవగాహన కల్పించారు. పశు వైద్య సిబ్బంది కుమారస్వామి, సౌజన్య, పవనకుమారి, అచ్యుతరావు పాల్గొన్నారు.

మధ్యాహ్న భోజనం పరిశీలన.. నూజివీడు రూరల్, న్యూస్‌టుడే: పట్టణంలోని జడ్పీ బాలికోన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని నూజివీడు ఎంఈవో- 2 ఎస్.జమలయ్య పరిశీలించారు. ఆహారం నాణ్యతపై ఆరా తీశారు. పాఠశాలకు ఎంత మంది విద్యార్థులు హాజరయ్యారు. ఎంత మంది భోజనం చేశారు వంటి అంశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏజెన్సీ నిర్వాహకులు, ఉపాధ్యాయినులకు పలు సూచనలు చేశారు.

నిబంధనలు పాటించండి.. నూజివీడు రూరల్, న్యూస్‌టుడే: ద్విచక్ర వాహనదారులు ప్రభుత్వ నిబంధనలు పాటించాలని రూరల్ సీఐ కె.రామకృష్ణ సూచించారు. సోమవారం రూరల్ మండలంలోని తుక్కులూరు వద్ద ద్విచక్ర వాహనదారులను ఆపి కౌన్సెలింగ్ ఇచ్చారు. వాహనదారులు విధిగా లైసెన్స్ తో పాటు వాహన పత్రాలు కలిగి ఉండాలని, శిరస్త్రాణాన్ని తప్పనిసరిగా ధరించాలని సూచించారు. కార్యక్రమంలో రూరల్ ఎస్ఐ జ్యోతిబాసు పాల్గొన్నారు.

వైద్యశిబిరానికి స్పందన.. చాట్రాయి, న్యూస్‌టుడే: కోటపాడులో ఆశ్రం వైద్యశాల సహకారంతో నిర్వహించిన ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని సోమవారం ఎస్ఐ డీ.రామకృష్ణ ప్రారంభించారు. వైద్యురాలు నవ్య ఆధ్వర్యంలో సిబ్బంది 82 మందికి పరీక్షలు చేయగా 19 మందిని శస్త్ర చికిత్సకు ఎంపిక చేశారు. నిర్వాహకులు వీరమల్లు మధు, శివాలయ భక్త బృందం పాల్గొన్నారు.

గోడపత్రాన్ని విడుదల చేస్తున్న నాయకులు

ఉపాధి పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కుట్ర: సీపీఎం

మండవల్లి, న్యూస్‌టుడే: పేదల కడుపులు నింపే ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్రప్రభుత్వం కుట్ర చేస్తోందని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కె.శ్రీనివాస్ విమర్శించారు. మండవల్లి సబ్‌మార్కెట్ యార్డులో 'మన హక్కును కాపాడుకుందాం' గోడపత్రాలను సోమవారం విడుదల చేశారు. 90 శాతం ఉన్న కేంద్రం వాటాను 60 శాతానికి కుదించి రాష్ట్రాలకు 10 నుంచి 40 శాతానికి పెంచి భారాన్ని మోపుతున్నాయని తెలిపారు.

(c) eenadu

ఈనాడు కాకినాడ

మంగళవారం జనవరి 20, 2026 5

కొండలను చీల్చుతూ సాగుతున్న పోలవరం

తాళ్లూరు సమీపంలో రెండు కొండల నడుమ సాగుతున్న పోలవరం కాలువ పనులు

మార్చికి పనులు పూర్తి చేసేందుకు సన్నాహాలు

పెద్ద పెద్ద కొండలు. ఆపై మరోవైపు తాండవ నది. దాన్ని దాటితే తుని-నర్సీపట్నం ప్రధాన రహదారి వీటి వెంబడి నిర్మించనున్న పోలవరం కాలువ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. గత రెండు దశాబ్దాల కాలంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని ఏకంగా గత వైకాపా పాలనలో అయిదేళ్లు నిలిచిన పనులు కూటమి ప్రభుత్వంలో ఏడాది వ్యవధిలో 80 శాతం పనులు పూర్తయ్యాయి. తుని మండల పరిధిలోని 18 కి.మీ.పొడవులో గవరపేట, తాళ్లూరు వద్ద సుమారు 400 అడుగుల ఎత్తు ఉన్న కొండలను చీల్చుతూ కాలువ నిర్మాణ పనులు పూర్తి చేశారు. కుమ్మరిలోవ సమీపంలో 350 అడుగుల ఎత్తు కొండను సగానికి పైగా తొలగించి నిర్మాణ పనులు చేపట్టారు. అక్కడ నుంచి రేఖవానిపాలెం మధ్యలో ఉన్న తాండవ నదిని, నర్సీపట్నం ప్రధాన రహదారిని మధ్య సుమారు రూ.75 కోట్ల వ్యయంతో అక్విడక్టు నిర్మాణం పూర్తి చేశారు. రానున్న మార్చికి ఈ పనులు పూర్తిచేసే విధంగా ప్రణాళిక సిద్ధం చేశామని ఈఈ గోవింద్ తెలిపారు. ఈ పనుల్లో సుమారు 500 కుటుంబాలకు పైబడి నివాసం ఉంటున్న కుమ్మరిలోవ కాలనీ నేడు మట్టికొండల నడుమ కనుమరుగై గత కాలం నాటి ఆనవాళ్లు అక్కడక్కడ కనిపిస్తున్నాయి. **- న్యూస్‌టుడే, తుని గ్రామీణం**

నెత్తురోడుతున్న.. ప్రగతి మార్గాలు..!

కూడళ్ల వద్ద తరచూ ప్రమాదాలు

☛ 216 జాతీయ రహదారిపై కోరింగ పోలీసు స్టేషన్ పరిధిలో గత రెండేళ్లలో 102 ప్రమాదాలు జరిగాయి. యానాం నుంచి మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు గురైనవారే ఎక్కువగా ఉన్నారు.

☛ 2025 మే 17న తుని మండల పరిధిలోని డిగ్రీ కళాశాల ఎదురుగా ఆగి ఉన్న లారీని కారు ఢీ కొని నలుగురు ప్రాణాలు కోల్పోయారు.

☛ గతేడాది తూర్పుగోదావరి జిల్లా కొంతమూరు సమీపంలో ఓ మలుపు వద్ద లారీ డ్రైవర్ వెనుక వాహనాలను గుర్తించకుండా యుటర్న్ తీసుకోవడంతో వెనుక నుంచి కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే చనిపోయారు.

ఈనాడు, కాకినాడ

రహదారులు ప్రగతికి చిహ్నాలుగా చెబుతారు. అలాంటి రోడ్లు వాహన చోదకుల అతి వేగం, ఏమరపాటు కారణంగా రక్తమోడుతున్నాయి. 16, 216 నంబర్ల జాతీయ రహదారులు విశాలంగా ఉండటంతో వెనుకా ముందు చూసుకోకుండా వాహనాలను వేగంగా నడుపుతున్నారు. ట్రాఫిక్ నిబంధనలు మీరడం, రోడ్ల నిర్మాణంలో లోపాలు, వాహనాల సమస్యలు ప్రమాదాలకు కారణమవుతున్నాయి.

గత ఏడాది జరిగిన ప్రమాదాలు పరిశీలిస్తే..

జిల్లా	ప్రమాదాలు	మరణాలు
కాకినాడ	803	330
తూర్పుగోదావరి	837	328
అంబేడ్కర్ కోనసీమ	618	225

ఈ ప్రాంతాల్లోనే ఎక్కువ

◆ కాకినాడ జిల్లా.. తుని, తాళ్లరేవు మండలం కోరంగి, అన్నవరం, గండేపల్లి, ప్రత్తిపాడు, సామర్లకోట, గొల్లప్రోలు పోలీస్ స్టేషన్ల పరిధిలో..

◆ తూర్పుగోదావరి జిల్లా.. రాజానగరం, దేవరపల్లి ప్రాంతాలు

◆ కోనసీమ జిల్లా.. కొత్తపేట, రామచంద్రపురం, రావులపాలెం, ముమ్మిడివరం కూడళ్లు

రెప్పపాటులో..

కత్తిపూడి నుంచి ఒంగోలు (ఎన్‌హెచ్-216) చెన్నై, కోల్‌కత్తా (ఎన్‌హెచ్-16) మార్గాలు నిత్యం వాహనాలతో రద్దీగా ఉంటాయి. వాహనాలను అమిత వేగంతో దూసుకుపోతున్నారు. రాత్రి వేళల్లో విశ్రాంతి తీసుకోకుండా నడిపేస్తున్నారు. రెప్పపాటులో వాహనాలు డివైడర్లపైకి దూసుకెళుతున్నాయి. ఆగి ఉన్న వాహనాలను ఢీకొంటున్నాయి. ఈ రెండు రహదారులపై 2024లో 392, గత ఏడాది 403 ప్రమాదాలు నమోదయ్యాయి. రెండేళ్లలో 176 మంది చనిపోయారు. బండి నడుపుతూ చరవాణి మాట్లాడుతుండటం, ఏకాగ్రత లేకుండా ఉండటంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.

ఇటీవల జరిగిన ప్రమాద దృశ్యం

ఉమ్మడి జిల్లాలో రహదారులు (కి.మీ.లలో): ■ ఎన్‌హెచ్-16: 140 ■ ఎన్‌హెచ్-216: 150 ■ ఎన్‌హెచ్-216ఏ: 70 ■ స్టేట్ హైవే: 404 ■ మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్లు: 756

జాతీయ రహదారిపై చీకట్లు



కాకినాడ నుంచి కత్తిపూడి వెళ్లే 216 జాతీయ రహదారిలో పిఠాపురం సమీపంలో పిఠాపురం మహారాజా వారధిపై చీకట్లు అలుముకున్నాయి. దీపాలు కొన్ని నెలలుగా వెలగటం లేదు. దీంతో రాత్రి వేళ ఇటువైపు వెళ్లే వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని ప్రయాణికులు కోరుతున్నారు. **- ఈనాడు, కాకినాడ**

పడిందా గేటు.. ఆగాలి గంటపాటు..!

న్యూస్‌టుడే, సామర్లకోట

గేటు వద్ద పట్టాల పక్కన నిలిచిన ద్విచక్ర వాహనదారులు

ఒకసారి గేటు వేశారంటే గంటల తరబడి నిరీక్షించాల్సిందే. సామర్లకోట-కాకినాడ మార్గంలో ప్రయాణాలు సాగించే ద్విచక్ర వాహనదారులకు రోజూ పడిగాపుల తిప్పలు తప్పడం లేదు. వాహనాల రద్దీ ఎక్కువ కావడం, కెనాల్ రోడ్డులో తరచూ ట్రాఫిక్ సమస్య తలెత్తుతుండడంతో రైల్వే గేటులో నుంచి కార్లు, ఆటోలు వెళ్లకుండా గాంధీబొమ్మ సెంటర్ వద్ద ఇనుప స్తంభాలు, కెనాల్ రోడ్డు వద్ద సిమెంటు రాళ్లు అడ్డుగా పెట్టారు. ద్విచక్ర వాహనాలు మాత్రమే వెళ్లేలా అడ్డుకట్ట వేశారు. సామర్లకోట రైల్వేగేటు ఒకసారి వేస్తే సుమారు నాలుగు నుంచి అయిదు రైళ్లు వెళ్లేవరకు తీయరు. దాంతో వందల సంఖ్యలో ద్విచక్ర వాహనదారులు గేటు ఎప్పుడు తెరుస్తారా.. అని ఎదురుచూడాల్సిందే. నూతన వంతెన నిర్మాణం కొలిక్కి రాకపోవడంతో తరచూ ప్రజలకు అవస్థలు తప్పడం లేదు. రద్దీని దృష్టిలో పెట్టుకుని అధికారులు త్వరితగతిన నిర్మాణం పూర్తి చేయించాలని కోరుతున్నారు.

ఆర్వోబీలకు సర్వే జరుగుతోంది..

రైల్వే గేట్ల వద్ద వాహనదారులు ఇబ్బందిపడకుండా ఉండేందుకు ఆర్వోబీ(పట్టాలపై వంతెన)లు, ఆర్‌యూబీ(దిగువ వంతెన)ల నిర్మాణానికి స్థల సేకరణ కోసం సర్వే జరుగుతోంది. కొన్నిచోట్ల పనులు జరుగుతున్నాయి. కొన్ని వంతెనలు పూర్తయ్యాయి. కడియం నుంచి హంసవరం వరకు సుమారు 24 లెవెల్ క్రాసింగ్(ఎల్‌సీ) గేట్లున్నాయి. సామర్లకోటలో 426వ ఎల్‌సీ గేటు వద్ద వంతెన మంజూరైంది. త్వరలో నిర్మాణం జరగనుంది.
- ప్రభాకర్, ఏడీఈ, సామర్లకోట రైల్వేస్టేషన్

సామర్లకోటలో మహాశివరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు

సామర్లకోట, న్యూస్‌టుడే: సామర్లకోట భీమేశ్వర స్వామి ఆలయంలో ఫిబ్రవరి 13 నుంచి 18 వరకు మహాశివరాత్రి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందని ఆలయ ఈవో నీలకంఠం తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ పంచారామ క్షేత్రమైన భీమేశ్వరస్వామి ఆలయంలో మహాశివరాత్రి నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయనున్నామన్నారు. ఈనెల 21న బుధవారం 10.30 గంటలకు గ్రామ సభ ఏర్పాటు చేశామన్నారు.

నేటి నుంచి నీలకంఠేశ్వరుడి కల్యాణం

అంతర్వేది, న్యూస్‌టుడే: అంతర్వేది క్షేత్రపాలకుడు పార్వతీనీలకంఠేశ్వరస్వామి కల్యాణోత్సవాలు ఈ నెల 20 నుంచి 24 వరకు జరగనున్నాయి. 20న రాత్రి 7 గంటలకు అంకురార్పణ, 21న నంది వాహనంపై ఉత్సవమూర్తులను ఊరేగించి రాత్రి 8.30 గంటలకు దివ్యకల్యాణం జరుగుతుంది. 22, 23న ప్రత్యేక పూజలు, 24న శ్రీపుష్పోత్సవంతో ఉత్సవాలు ముగిస్తారు.

మూడో వంతెన.. తీరనున్న యాతన

ఉప్పుటేరుపై నిర్మాణ బాధ్యతలు ఎన్‌హెచ్‌కు అప్పగింత

న్యూస్‌టుడే, కాకినాడ కలెక్టరేట్

కాకినాడలో ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే విధంగా, ఉప్పుటేరుపై మూడో వంతెన నిర్మాణానికి మళ్లీ అడుగులు పడుతున్నాయి. గతంలో తెదేపా ప్రభుత్వంలో ఏటిమొగ వద్ద ఉప్పుటేరుపై వంతెన, బైపాస్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. తర్వాత వచ్చిన వైకాపా ప్రభుత్వం దీనిని పూర్తిగా నిర్వీర్యం చేసింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చాక స్థానిక ప్రజాప్రతినిధి.. ఆర్‌అండ్‌బీ అధికారులతో తిరిగి అంచనాలు తయారు చేయించి, డీపీఆర్‌ను ప్రభుత్వానికి సమర్పించారు. సీఎంను కలిసి పరిస్థితిని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద నిధుల లేమితో ప్రత్యామ్నాయ మార్గానికి ప్రయత్నించి సఫలమయ్యారు. సుమారు రూ.300 కోట్లతో ఉప్పుటేరుపై మూడో వంతెన, 3 కి.మీ. మేర బైపాస్ రోడ్డు నిర్మాణ బాధ్యతలను జాతీయ రహదారుల విభాగం(ఎన్‌హెచ్)కు అప్పగించారు. ఈ ప్రాజెక్టు డీపీఆర్ రూపకల్పనకు కన్సల్టెన్సీని ఎన్‌హెచ్ నియమించింది.

ఏటిమొగ వద్ద మూడో వంతెన నిర్మించే ఉప్పుటేరు ప్రాంతం

కేంద్ర ప్రభుత్వం కాకినాడ గ్రామీణ మండలంలోని అచ్చంపేట నుంచి వాకలపూడి లైట్‌హౌస్ మీదుగా పోర్టు వరకు జాతీయ రహదారి నిర్మాణం చేపట్టింది. ఇది చివరి దశకు చేరింది. పోర్టు నుంచి ఏటిమొగ వద్ద ఉప్పుటేరుపై మూడో వంతెన, బైపాస్ రోడ్డు నిర్మాణ పనులు జాతీయ రహదారుల విభాగానికి అప్పగించడం ద్వారా ప్రక్రియ సులభతరం అవుతుందని కూటమి ప్రభుత్వం భావించింది. కేంద్రంతో చర్చించి, నిర్మాణానికి చర్యలు చేపట్టింది.

జాతీయ రహదారికి అనుసంధానం

ఎంతో ప్రయోజనం

విశాఖపట్నం, అమలాపురం, రావులపాలెం మీదుగా వచ్చే భారీ వాహనాలు కాకినాడ నగరం నడిబొడ్డు నుంచి వెళుతున్నాయి. తీవ్ర ట్రాఫిక్ రద్దీతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. దీన్ని తగ్గించడానికి కాకినాడ గ్రామీణ మండలం తిమ్మాపురం నుంచి చొల్లంగి వరకు 18.4 కి.మీ. మేర 216 జాతీయ రహదారి అభివృద్ధిలో భాగంగా బైపాస్ రోడ్డు నిర్మాణం మొదలుపెట్టారు. పదేళ్లయినా ఇది పూర్తికాలేదు. దీంతో అవస్థలు తప్పడంలేదు. ఈ బైపాస్‌కు సమాంతరంగా పోర్టు నుంచి ఉప్పుటేరు మీదుగా వంతెన, బైపాస్ రోడ్డు నిర్మించి, దీన్ని చొల్లంగి వద్ద 216 జాతీయ రహదారికి అనుసంధానం చేయాలన్నది లక్ష్యం. ఈ రెండు బైపాస్‌లు పూర్తయితే కాకినాడ నగరంలోకి భారీ వాహనాలు వచ్చే అవకాశం ఉండదు.

కన్సల్టెన్సీని నియమించారు..

కాకినాడలో మూడో వంతెన, బైపాస్ నిర్మాణ పనులు ఎన్‌హెచ్ విభాగానికి అప్పగించారు. ఈ సంస్థ పనులకు సంబంధించి డీపీఆర్ తయారీకి కన్సల్టెన్సీని నియమించింది. త్వరలోనే నిర్మాణం చేపడతారు.
- నర్సయ్య, ఈఈ, ఆర్‌అండ్‌బీ, కాకినాడ డివిజన్

మెప్మా పీడీగా కనకరాజు

కాకినాడ కలెక్టరేట్, న్యూస్‌టుడే: పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా) కాకినాడ జిల్లా పథక సంచాలకుడు(ఇన్‌ఛార్జి)గా టి.కనకరాజును నియమిస్తూ మెప్మా డైరెక్టర్ వాకాటి అరుణ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. తూర్పుగోదావరి జిల్లా మెప్మా పథక సంచాలకుడిగా పనిచేస్తున్న ఆయనకు ఇక్కడి బాధ్యతలు అప్పగించారు. గత ఏడాది డిసెంబరు 31న జిల్లా మెప్మా పీడీ బి.ప్రియంవద ఉద్యోగ విరమణ చేశారు. అప్పటి నుంచి ఈ పోస్టులో ఎవరినీ నియమించలేదు. ఎట్టకేలకు ఇన్‌ఛార్జిని నియమించారు.

జడ్పీ సర్వసభ్య సమావేశం

రేపు

కాకినాడ నగరం, న్యూస్‌టుడే: ఈ నెల 21న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జరుగుతుందని సీఈవో వీవీవీఎస్ లక్ష్మణరావు తెలిపారు. ఈ సమావేశంలో 2026-27 బడ్జెట్‌ను ప్రవేశపెడతారని పేర్కొన్నారు. అనంతరం మధ్యాహ్నం 2.15 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు స్థాయీ సంఘాల(స్టాండింగ్ కమిటీ) సమావేశాలు జరుగుతాయన్నారు. ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, సభ్యులు, అన్ని శాఖల అధికారులు హాజరు కావాలని సూచించారు.

21న ఉద్యోగమేళా

కాకినాడ కలెక్టరేట్, న్యూస్‌టుడే: కలెక్టరేట్‌లోని వికాస కార్యాలయంలో ఈనెల 21న టెక్ మహీంద్ర కంపెనీలో అసోసియేట్(ఇంటర్నేషనల్ ప్రాసెస్) పోస్టుల భర్తీకి ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు వికాస పీడీ కె.లచ్చారావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2024, 2025 సంవత్సరాల్లో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులని తెలిపారు. కమ్యూనికేషన్ స్కిల్స్‌లో ఉన్నవారికి ప్రాధాన్యం కల్పిస్తారని, ఎంపికైన అభ్యర్థులు హైదరాబాద్‌లో పనిచేయాల్సి ఉంటుందని చెప్పారు. ఆసక్తి ఉన్నవారు బుధవారం ఉదయం 9 గంటలకు విద్యార్హత పత్రాలతో హాజరుకావాలని, మరిన్ని వివరాలకు www.vikasajobs.com వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు.

కష్టాల స్కానింగ్

ఫిల్మ్ ఇవ్వక రోగులు ఇబ్బందులు

న్యూస్‌టుడే, మసీదు సెంటర్ (కాకినాడ)

కాకినాడ జీజీహెచ్‌లో రోగుల వ్యాధి నిర్ధారణకు తీసే సి.టి.స్కాన్ ఫిల్మ్ కోసం సంబంధితులకు తిప్పలు తప్పడం లేదు. స్కాన్‌కు సంబంధించి ఫిల్మ్ ఇవ్వకపోవడంతో రోగులు ఇబ్బందులకు గురవుతున్నారు. గత ఏడాది సెప్టెంబర్ నుంచి ఇదే పరిస్థితి. దీంతో చరవాణితో ఫొటో తీసుకోవాల్సి వస్తోంది. అందులో సరిగా కనిపించడం లేదు. దీంతో స్కానింగ్ కోసం రోగులు మరోసారి ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లి డబ్బులు చెల్లించాల్సి వస్తోంది.

ప్రస్తుతం జీజీహెచ్‌లో పీపీపీ పద్ధతిన సి.టి.స్కాన్ నిర్వహిస్తున్నారు. మెడికల్, డెంటల్, న్యూరో, ఇతర కేసుల్లో వ్యాధి నిర్ధారణ జరగాలంటే ఫిల్మ్ తప్పనిసరిగా ఉండాల్సిందే. పాతపద్ధతిలో దీనికి రూ.300 చెల్లించి తీసుకునే వెసులుబాటు ఉండేది. అయిదు నెలల కిందట కొందరికి అవసరం లేకపోయినా ఫిల్మ్ అంటగడుతున్నారని ఫిర్యాదులు రావడంతో అధికారులు విచారణ చేపట్టారు. కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా, ఎంఓయూలో నిబంధనల ప్రకారం కేవలం స్కాన్ మాత్రమే తీయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఫిల్మ్‌ను చరవాణిలో, డీవీడీ రూపంలో తీసుకోవాలని, అవసరమైతే వైద్యులు నేరుగా వచ్చి చూసుకోవాలే తప్ప... ఇవ్వకూడదని నిర్ణయం తీసుకున్నారు. ఫోన్‌లో సరిగా కనిపించకపోవడం, బయటకు వెళ్లాక మరొక డాక్టర్ అభిప్రాయం తీసుకోవడానికీ ఇక్కట్లు తప్పడం లేదు. దీంతో నిజంగా అవసరమైనవారు ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో వైద్యుల సిఫారసు మేరకు అవసరమైన వారికి ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని రోగులు, వారి బంధువులు కోరుతున్నారు. 'మా బంధువు రోడ్డుప్రమాదానికి గురవడంతో ఇటీవల జీజీహెచ్‌లో చేర్చాం. తలకు స్కాన్ చేసి చరవాణిలో తీసుకోమన్నారు. ఫిల్మ్ ఇవ్వలేదు. బయటకు వెళ్లాక వేరే వైద్యుని వద్దకు వెళ్లే సమయంలో మరొకసారి తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. దాంతో డబ్బులు ఖర్చు అవుతున్నాయి. ఆసుపత్రిలోనే ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి' అని ఓ రోగి బంధువు పేర్కొన్నారు.

వ్యాధి నిర్ధారణకు తప్పనిసరి..

చరవాణిలో ఫిల్మ్ చిత్రాన్ని తీసుకుంటున్న రోగి బంధువు

ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు..

పీపీపీ పద్ధతిన కుదుర్చుకున్న ఎంవోయూలో ఉచితంగా సిటీ స్కాన్ తీయడం మాత్రమే ఉంది. ఫిల్మ్ ఇవ్వాలని లేదు. డబ్బులు చెల్లించి తీసుకునే విధానాన్ని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇటీవల నిలిపివేశాం. స్కాన్‌కు సంబంధించి చిత్రాలు, నివేదికలను రోగికి ఉచితంగా అందజేస్తున్నాం. **- లావణ్యకుమారి, సూపరింటెండెంట్**

అన్నదాతకు అండగా నిలిచేందుకు విభిన్న కథనాల సమాహారం

-6లో

గోదావరి డెల్టా వ్యవస్థ ఎలా ఉంది?

■ 'తూర్పు'లో లైడార్ సర్వేకు ఏర్పాట్లు

న్యూస్‌టుడే - పి.గన్నవరం

ఒకచోట ఏర్పాటు చేసిన పాయింట్

బ్రిటీష్ కాలం నాటి గోదావరి డెల్టా వ్యవస్థ (జీడీఎస్) ఏవిధంగా ఉందనే అంశంపై కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇందుకు రూ.13.42 కోట్లతో 'లైడార్' సర్వే చేపట్టేందుకు నిధులు కేటాయించి, గుత్తేదారు సంస్థ 'ఎ.ఐ.సి.టెక్నాలజీస్'కు బాధ్యత అప్పగించారు. ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా చేపట్టే ఈ సర్వేకు 'డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) నుంచి అనుమతులు రావాల్సి ఉంది. గుత్తేదారు సంస్థ డీజీసీఏకు దరఖాస్తు చేసిందని త్వరలో అనుమతులు వస్తాయని జలవనరుల శాఖ ధవళేశ్వరం సర్కిల్ ఎస్ఈ కె.గోపీనాథ్ 'న్యూస్‌టుడే'కు వెల్లడించారు.

3 డెల్టాలు..

గోదావరి డెల్టా వ్యవస్థలో తూర్పు, పశ్చిమ, మధ్య డెల్టాలు ఉన్నాయి. గోదావరి డెల్టా వ్యవస్థకు అనుబంధంగా ధవళేశ్వరం బ్యారేజి మొదలుకుని లాకులు, అఫ్‌టేక్ స్లూయిస్‌లు, అవుట్‌ఫాల్ స్లూయిస్‌లు, సర్‌ప్లస్ వియర్లు వంటి కట్టడాలు వందల సంఖ్యలో ఉన్నాయి. ప్రస్తుతం 'గ్రౌండ్ కంట్రోల్ పాయింట్లు' ఏర్పాటు చేస్తున్నారు. తూర్పు డెల్టాలో లైడార్ సర్వే త్వరలో మొదలవుతుందని ధవళేశ్వరం సర్కిల్ ఎస్ఈ కె.గోపీనాథ్ తెలిపారు.

గోదావరి డెల్టా వ్యవస్థలో పంట, మురుగు కాలువలు..

కాలువలు	ఉమ్మడి తూర్పు	ఉమ్మడి పశ్చిమ	మొత్తం (కి.మీ)
ప్రధాన పంట కాలువలు	431	357	788
పిల్లకాలువలు	2,024	1,765	4,758
ప్రధాన మురుగు కాలువలు	379	382	761
మధ్యతరహా	363	451	814
చిన్నతరహా	1,184	1,465	2,650

పీజీఆర్ఎస్‌కు 268 అర్జీలు

మహిళ సమస్య తెలుసుకుంటున్న ఇన్‌ఛార్జి కలెక్టర్ అపూర్వభరత్

కాకినాడ కలెక్టరేట్, న్యూస్‌టుడే: కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్)కు వినతులు వెల్లువెత్తాయి. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన 268 మంది వివిధ సమస్యలపై అర్జీలు దాఖలు చేశారు. ఇన్‌ఛార్జి కలెక్టర్ అపూర్వభరత్, ఉప కలెక్టర్ శ్రీధర్, జడ్పీ సీఈవో లక్ష్మణరావు, సీపీవో త్రినాథ, డీఎల్‌డీవో వాసుదేవరావు వినతులు స్వీకరించారు. ప్రతి అర్జీకి గడువులోగా పరిష్కారం చూపాలని ఇన్‌ఛార్జి కలెక్టర్ ఆదేశించారు. అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేయాలన్నారు.

రెవెన్యూ క్లినిక్‌కు 73 ఫిర్యాదులు

రెవెన్యూ అంశాల పరిష్కారానికి కలెక్టరేట్‌లో నిర్వహించిన రెవెన్యూ క్లినిక్‌లో 73 అర్జీలు దాఖలయ్యాయి. డీఆర్వో వెంకటరావు, ఆర్డీవోలు మల్లిబాబు, శ్రీరమణి వినతులు స్వీకరించారు. రీసర్వే, ఆన్‌లైన్‌లో భూముల వివరాల నమోదు, 22ఏ పరిధిలోకి వెళ్లిన భూములు, సర్వే నంబర్లు తదితర అంశాలపై అర్జీలు దాఖలయ్యాయి. వీటిపై డీఆర్వో సంబంధిత అధికారులతో సమీక్షించారు. గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు.

స్క్రబ్‌టైఫస్‌పై మరింత అప్రమత్తం

మసీదు సెంటర్ (కాకినాడ), న్యూస్‌టుడే: జిల్లాలో గతకొంత కాలంగా స్క్రబ్ టైఫస్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో సంబంధిత బాధితులను గుర్తించి సకాలంలో వైద్యం అందించాలని వైద్యారోగ్యశాఖ.. సిబ్బందిని ఆదేశించింది. ఇతర జిల్లాల్లో స్క్రబ్ టైఫస్ లక్షణాలతో పలువురు చనిపోవడంతో ఇక్కడ మరింత అప్రమత్తం అవుతున్నారు. లక్షణాలు ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని అవగాహన కల్పిస్తున్నారు. ఈ క్రమంలోనే కాకినాడ జిల్లాలోనే అత్యధికంగా సుమారు 1800కు పైగా పరీక్షలు చేశారు. టైఫాయిడ్, డెంగీ లక్షణాలతో వచ్చిన వారందరికీ స్క్రబ్‌టైఫస్ పరీక్షలు చేయడంతో కేసులు కూడా ఎక్కువ సంఖ్యలో నమోదయ్యాయని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి చెబుతున్నారు. కాకినాడ అర్బన్, గ్రామీణ ప్రాంతాలతో పాటు సామర్లకోట, తుని, ప్రత్తిపాడు, ఏలేశ్వరం తదితర ప్రాంతాల నుంచి ఎక్కువగా బాధితులు వస్తున్నారు. గత ఏడాది 191 పాజిటివ్ కేసులు రాగా, ఈ ఏడాది ఇప్పటివరకూ 19 నమోదయ్యాయని వైద్యాధికారులు తెలిపారు.

లక్షణాలు గుర్తించాలి..

కీటకం కుట్టిన చోట నల్లని మచ్చ ఏర్పడటం, రెండు మూడురోజుల తర్వాత జ్వరం,తలనొప్పి, దద్దుర్లు రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అలాంటి సమయంలో పరీక్ష చేయించుకుని పాజిటివ్ వస్తే అయిదు రోజులు చికిత్స తీసుకుంటే తగ్గిపోతుందని జిల్లా మలేరియా అధికారి డా.ప్రభాకర్ పేర్కొన్నారు. ఇల్లు, పనిచేసే ప్రదేశాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నిండుగా వస్త్రాలు ధరించాలని వైద్యులు సూచిస్తున్నారు.

మహిళ మృతిపై అనుమానాలు...

గత నెలలో జిల్లాకు చెందిన ఓ మహిళకి అనారోగ్యంతో స్థానికంగా శస్త్రచికిత్స చేయించుకుంది. అనంతరం కొన్ని రోజులకు కడుపు నొప్పి రావడంతో ఆమె కాకినాడ జీజీహెచ్‌లో చేర్చారు. ఆమెకు స్క్రబ్ టైఫస్ పరీక్ష చేయగా నెగిటివ్ వచ్చింది. తర్వాత బయట ఆసుపత్రిలో పరీక్ష చేయగా పాజిటివ్ వచ్చింది. అనంతరం ఆమె చికిత్స పొందుతూ మృతిచెందింది. దీంతో ఆమె స్క్రబ్‌టైఫస్‌తోనే చనిపోయిందని ప్రచారం జరిగింది. ఆమె అనారోగ్య సమస్యలతోనే మృతిచెందిందని వైద్యాధికారులు తెలిపారు.

ఈనాడు

దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు సంప్రదించండి

Cell: 80085 97607

ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి

Cell: 80082 34669

నిర్వహణ కరవు.. ప్రమాదాలకు నెలవు

నిర్వహణ లోపమైతే ఎంతటి విలువైన కట్టడమైనా శిథిలావస్థకు చేరుతుందనడానికి ఈ వంతెనే నిదర్శనం. సామర్లకోటలో సుమారు 50 ఏళ్ల కిందట రాజమహేంద్రవరం, కాకినాడ వెళ్లేందుకు రైల్వేస్టేషన్ వద్ద ఆర్వోబీ నిర్మించారు. అధికారులు దీని నిర్వహణను పట్టించుకోకపోవడంతో వంతెన శిథిలావస్థకు చేరుకుంటుంది. దీని గోడలపై మొలకెత్తిన మొక్కలను వదిలేయడంతో అవి చెట్లుగా మారుతున్నాయి. సామర్లకోట ఆర్వోబీ వంతెన కుంగినా, కూలినా డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ, రాజమహేంద్రవరం జిల్లాల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఎదురవుతుంది. సామర్లకోట సత్యనారాయణపురం వద్ద నిర్మించిన ఆర్వోబీ అండర్ పాస్ వంతెన స్తంభాల వద్ద పెచ్చులు ఊడిపోయి లోపలి ఉండే ఇనుప ఊచలు బయటకు కనిపిస్తున్నాయి. దీనిపై ర.భ శాఖ జేఈ లోవరాజుని వివరణ కోరగా ప్రభుత్వ ఆదేశాల మేరకు త్వరలో వంతెన మరమ్మతులు చేపడతామన్నారు. **- న్యూస్‌టుడే, సామర్లకోట**

ఆర్వోబీ అండర్‌పాస్ వద్ద పెచ్చులు ఊడి బయటకు కనిపిస్తున్న ఊచలు

వంతెన గోడపై పెరుగుతున్న మొక్క

(c) eenadu

ఈఎస్ఎల్ ప్రాంతీయ సమరానికి సై

నేటి నుంచి నార్త్ ఆంధ్రా స్థాయి ఈనాడు క్రికెట్ పోటీలు

శ్యామలా సెంటర్, న్యూస్‌టుడే: ఈనాడు స్పోర్ట్స్ లీగ్ (ఈఎస్ఎల్) టోర్నమెంట్ ప్రాంతీయ సమరానికి రంగం సిద్ధమైంది. క్రికెట్‌లో ప్రతిభావంతుల్ని వెలికితీసేందుకు నిర్వహిస్తున్న ఈఎస్ఎల్ క్రికెట్ పండగ రెండో దశకు చేరుకుంది. రాజమహేంద్రవరంలోని గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ (జీజీయూ)లో 'ఈనాడు క్రికెట్ నార్త్ ఆంధ్రాస్థాయి పోటీలు' మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. గత నెల 27 నుంచి ఈ నెల 7వరకు హోరాహోరీగా జరిగిన జిల్లా స్థాయి పోటీల్లో సీనియర్స్, జూనియర్స్ విభాగాల్లో విజేతలుగా నిలిచిన జట్లు నార్త్ ఆంధ్రాస్థాయి పోటీల్లో తలపడనున్నాయి. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, రాజమహేంద్రవరం జట్ల మధ్య జరిగే ఈ పోటీలను నాకౌట్, టీ-20 ఓవర్ల విధానంలో నిర్వహించనున్నారు.

వేదిక : గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ మైదానం -I, రాజమహేంద్రవరం

జూనియర్స్ విభాగం : ఉదయం 8.30కు రాజమహేంద్రవరం X విశాఖ

సీనియర్స్ విభాగం : మధ్యాహ్నం 1.30కు రాజమహేంద్రవరం X విశాఖ

EENADU SPORTS LEAGUE 2025

Title Sponsor: ధనిక్ భారత్ విద్యా సంస్థలు IIT-JEE | NEET

Protein Partner: NECC నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ (Non-Govt. Public Charitable Trust) "Sunday ho yah Monday roz khao ande"

Beverage Partner: CMR SHOPPING MALL The joy of life ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ | ఒడిశా | కర్ణాటక

Gift Partner: KL (DEEMED TO BE UNIVERSITY)

Regional Sponsor: GGU GODAVARI GLOBAL UNIVERSITY RAJAMAHENDRAVARAM, A.P. Call: 994 999 3483 | www.ggu.edu.in

Medical Partner: GSL

TV Partner: ETV ఆంధ్ర ప్రదేశ్

Digital Partner: ఈనాడు.నెట్, ETV BHARAT

FM Partner: ఈ FM Mee FM

Organised by: ఈనాడు

మహాశివరాత్రి ఉత్సవాలకు అంకురార్పణ

పందిరిరాట మహోత్సవంలో పాల్గొన్న అధికారులు, అర్చకులు

పిఠాపురం, న్యూస్‌టుడే: పిఠాపురం కుక్కుటేశ్వరస్వామి దేవస్థానం (పాదగయ క్షేత్రం)లో మహాశివరాత్రి ఉత్సవాలకు అంకురార్పణ చేశారు. సోమవారం పందిరిరాట మహోత్సవం ఆలయ అర్చకుడు సుబ్రహ్మణ్యశర్మ పర్యవేక్షణలో జరిగింది. ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి జగన్మోహన్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఫిబ్రవరి 13న కల్యాణం, 15న శివరాత్రి, 16న రథోత్సవం, 18న శ్రీపుష్పోత్సవం కార్యక్రమాలు జరుగుతాయని పేర్కొన్నారు. అర్చకులు కోట దత్తాత్రేయ, కేతేపల్లి రాజకుమార్ శర్మ, విశ్వనాథ శర్మ, కామేష శర్మ, సూపరింటెండెంట్ బొల్లం వీరభద్రరావు తదితరులు పాల్గొన్నారు.

'తుని అదిరింది..'

తునిలో మాట్లాడుతున్న అనిల్ రావిపూడి

తుని, న్యూస్‌టుడే: తుని అదిరిపోయింది... మీరూ అదిరిపోయారు...అంటూ దర్శకుడు అనిల్ రావిపూడి ప్రేక్షకులను ఉద్దేశించి అన్నారు. 'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రం ప్రదర్శిస్తున్న శ్రీరామా థియేటర్‌కు ఆయన సోమవారం వచ్చారు. పెద్ద సంఖ్యలో అభిమానులు ఆయనపై పూలు చల్లుతూ, బాణసంచా కాల్చి చిత్రబృందానికి స్వాగతం పలికారు. ఆయన మాట్లాడుతూ.. మెగాస్టార్ అభిమానులు దారిపొడవునా ఎంతో ఆప్యాయతతో ఆదరించారన్నారు. చిత్రం బ్లాక్‌బ్లాస్టర్ అయినందుకు ఆనందంగా ఉందన్నారు. ఒక్క వారంలోనే రూ.300 కోట్లు వసూలు చేసిందన్నారు. నాయకులు, అభిమానులు, థియేటర్ యాజమాన్యం ఆయనను సన్మానించారు. కోడూరు సురేష్, దుబాసి ప్రసన్న, శ్రావణి, చోడిశెట్టి భాస్కర్, రాము తదితరులు పాల్గొన్నారు.

కోనసీమకు జాతీయ రహదారి

రావులపాలెం నుంచి అమలాపురం వరకు 32 కి.మీ. మేర విస్తరణ

ఈనాడు, అమలాపురం, న్యూస్‌టుడే, అమలాపురం కలెక్టరేట్, పి.గన్నవరం: కూటమి పాలనలో దశలవారీగా అభివృద్ధి పనులు చేస్తూనే.. ప్రజల రాకపోకలు మరింత సౌలభ్యం కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నారు. అమలాపురం వెళ్లాలంటే ఇప్పటి వరకు రావులపాలెం, కొత్తపేట, అంబాజీపేట మీదుగా ఉన్న ఒక్క మార్గమే ఆధారం. నిత్యం వేలాది వాహనాలతో రద్దీగా ఉండే మార్గంపై ఒత్తిడి తగ్గించి, ప్రత్యామ్నాయంగా రావులపాలెం నుంచి అమలాపురం పేరూరు కూడలి వద్ద ఎన్‌హెచ్ 216కు అనుసంధానం చేసేలా 32 కిమీ మేర ఎన్‌హెచ్ 216ఈ నిర్మాణం, విస్తరణకు వేగంగా అడుగులు పడుతున్నాయి. రహదారి నిర్మాణానికి సంబంధించి అవసరమైన 140 ఎకరాల భూసేకరణకు నోటిఫికేషన్ జారీ చేశారు.

140 ఎకరాలు అవసరం..

జిల్లాలో 32 కిమీ మేర నిర్మించనున్న జాతీయ రహదారికి సుమారు 140 ఎకరాల భూమి సేకరించాలని నిర్ణయించారు. దాదాపు 727 సర్వే నంబర్ల పరిధిలో సేకరించాల్సిన భూమిలో ఎక్కువగా వ్యవసాయ భూములు, పంట కాలువలు, కొన్ని చోట్ల శ్మశానవాటికలు, కాలిబాటలు, పుంత మార్గాలు, ప్రభుత్వ పోరంబోకు, గ్రామ కంఠాలున్నాయి.

నిర్మాణం ఇలా..:

కొత్త రహదారి 216ఈ (పేరూరు కూడలి)ను జీరో పాయింట్ చూపి.. 31.89 కిమీ వద్ద రావులపాలెం వద్ద ఎన్‌హెచ్ 216ఏకు అనుసంధానమవ్వనుంది. అమలాపురం మండలం పేరూరు వద్ద ప్రారంభించి ఇందుపల్లి, ఈదరపల్లి, బండారులంక, నడిపూడి, పాలగుమ్మి, నేదునూరు, మొసలపల్లి, ఇరుసుమండ, ముక్కామల, వక్కలంక, పుల్లేటికుర్రు, మోడేకుర్రు, అవిడి, పలివెల, కొత్తపేట, దేవరపల్లి, వెదిరేశ్వరం, లక్ష్మీపోలవరం గ్రామాల మీదుగా జాతీయ రహదారి నిర్మాణ జరగనుంది.

అభ్యంతరాల స్వీకరణ

జాతీయ రహదారికి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన సర్వే నంబర్లలో ఉన్న రైతులకు తమ భూములు ఇచ్చేందుకు, పరిహారం విషయంలో ఏమైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే 21 రోజుల్లోగా డా. బీఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా జేసీ కార్యాలయంలో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

వైకాపా అరాచకాలను ఉపేక్షించేది లేదు

యనమల

కోటనందూరు, న్యూస్‌టుడే: వైకాపా అరాచకాలను ఉపేక్షించేది లేదని, రాజకీయ కక్షలను పెంచే వారిపై ఉక్కుపాదం మోపుతామని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. ఇటీవల మరణించిన తెదేపా కార్యకర్త లాలం బంగారయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన ఆయన సోమవారం అల్లిపూడిలో మాట్లాడారు. బంగారయ్య తల్లిదండ్రులు దేవుళ్లమ్మ, తాతీలను ఓదార్చి, అండగా ఉంటామని హామీ ఇచ్చారు. సేవ చేస్తేనే రాజకీయంగా ప్రజలు ఆదరిస్తారని, దాడులకు పాల్పడితే అధికారం రాదని వైకాపాను ఉద్దేశిస్తూ వ్యాఖ్యలు చేశారు. గాయాలపాలైన రుత్తల దుర్గాప్రసాద్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసి అధైర్యపడొద్దని భరోసా ఇచ్చారు. అంకంరెడ్డి బుల్లిబాబు, గాడి రాజబాబు, అంకంరెడ్డి రమేష్, పోతల సూరిబాబు, పెనుమచ్చు నాగేశ్వరరావు తదితరులతో కలిసి బంగారయ్య చిత్రపటానికి యనమల నివాళి అర్పించి, మౌనం పాటించారు.

బాధిత కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న యనమల

ఆర్థిక సాయం అందజేత

ఎమ్మెల్యే యనమల దివ్య సమకూర్చిన ఆర్థిక సాయాన్ని తెదేపా నాయకులు యనమల రాజేష్, చింతంనీడి అబ్బాయి, వెలగా కృష్ణారావు, పెంటకోట భాస్కర సత్యనారాయణ, రుత్తల శ్రీనివాస్ తదితరులు అల్లిపూడి ఘటనలో బాధిత కుటుంబానికి అందించారు. గాయాలపాలై కాకినాడలో చికిత్స పొందుతున్న చింతకాయల శ్రీరామ్ వైద్యానికి, మందులకు అవసరమైన ఆర్థికసాయం అందజేశారు.

గొడవ ఆపుదామంటే.. నరికేశారు

కత్తితో దాడిలో మహిళ మృత్యువాత

చక్రమ్మ మృతదేహం

మసీదు సెంటర్ (కాకినాడ), న్యూస్‌టుడే: యువకులపై దాడి చేసిన వారిని ఆపడానికి యత్నించిన ఓ మహిళను నిందితులు కత్తితో నరకడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందిన ఘటన సోమవారం తెల్లవారుజామున కాకినాడలో చోటుచేసుకుంది. పోర్టు సీఐ సునీల్‌కుమార్ కథనం ప్రకారం.. కాకినాడ డెయిరీఫారం సెంటర్ రాజీవ్ గృహకల్పలో పిల్లి చక్రమ్మ(48) నివాసం ఉంటున్నారు. భర్త వీరవెంకట సత్యనారాయణ ఆటోడ్రైవర్. వీరి కుమారుడు జయప్రకాష్ హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. పండక్కి ఇంటికి వచ్చాడు. భైరవపాలేనికి చెందిన స్నేహితుడు వనమాడి రాజు ఇతన్ని కలిసేందుకు వచ్చి కాకినాడలోనే నాలుగు రోజులుగా ఉంటున్నాడు. ఆదివారం అర్ధరాత్రి దాటాక బయటకు వెళ్లి మరో స్నేహితుడైన పరలోవపేటకు చెందిన ఒలేటి లక్ష్మణ్‌తో పాటు ద్విచక్ర వాహనంపై ఇంటికి వచ్చారు. అదే సమయంలో మౌళిశరత్ అలియాస్ శరత్‌సాయి, అతని స్నేహితుడు రేవర్లపేటకు చెందిన ముడపాక దుర్గాప్రసాద్‌లు.. రోడ్డుపై వీరిని అడ్డుకున్నారు. ఇక్కడ నీకు పనేంటి అంటూ లక్ష్మణ్‌తో గొడవపడ్డారు. ఈ నేపథ్యంలో రాజు, లక్ష్మణ్‌లపై వారు కత్తితో దాడి చేశారు. ఇంట్లో ఉన్న చక్రమ్మ, వీరవెంకట సత్యనారాయణ కిందకు దిగి వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో దుర్గాప్రసాద్ కత్తితో చక్రమ్మ మెడపై నరకడంతో ఆమె కిందపడిపోయారు. దీంతో నిందితులు ఇద్దరూ పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన చక్రమ్మ, రాజు, లక్ష్మణ్‌లను ఆటోలో కాకినాడ జీజీహెచ్‌లో చేర్చారు. వైద్యులు పరీక్షించి అప్పటికే చక్రమ్మ మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతురాలి భర్త వీరవెంకటసత్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల ఆచూకీకోసం 5 బృందాలతో గాలింపు చేపడుతున్నట్లు సీఐ తెలిపారు. దుర్గాప్రసాద్ 2025లో టూటౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఓ హత్యకేసులో నిందితుడిగా ఉన్నాడు.

జాతీయ రహదారిపై ట్రావెల్ బస్సు బోల్తా

గొల్లప్రోలు, న్యూస్‌టుడే: చేబ్రోలు శివారు 216 జాతీయ రహదారిపై సోమవారం వేకువజామున పంట పొలంలో ప్రైవేట్ ట్రావెల్ బస్సు బోల్తాపడిన ఘటనలో 10 మంది ప్రయాణికులు గాయపడ్డారు. అందులో విజయనగరం జిల్లా బొబ్బిలికి చెందిన అల్లి ప్రియాంక, 9 నెలల బాలుడు కుమార్ విశాల్, శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళికి చెందిన బి. రవికుమార్, సీహెచ్ రవళి, పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి చెందిన మల్లేశ్వరి, 13 ఏళ్ల బాలుడు దీపక్, మూర్తి, పాలకొల్లుకు చెందిన కె.దిలీప్, నర్సాపురానికి చెందిన వై. విశ్వనాథం, విశాఖపట్టణానికి చెందిన డి. హైందవి గాయపడ్డారు. వీరిని పిఠాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసుల వివరాల మేరకు.. శ్రీకాకుళం నుంచి భీమవరం వెళ్తున్న ట్రావెల్ బస్సు చేబ్రోలు శివారు సత్తెమ్మతల్లి గుడి ఎదురుగా రోడ్డు పక్కన ఉన్న కటౌట్‌ను ఢీకొట్టింది. డ్రైవర్ శబ్దానికి మేల్కొని బ్రేకు వేయడంతో పొలంలోకి దూసుకువెళ్లి బోల్తాపడింది.

తప్పిన పెనుప్రమాదం..

బస్సు బోల్తాపడిన స్థలానికి 5 మీటర్ల దూరంలో రోడ్డు పక్కనే హెచ్‌టీ విద్యుత్తు లైను సిమెంటు స్తంభాలు ఉన్నాయి. వీటిని ఢీకొడితే పెనుప్రమాదం జరిగేదని ప్రయాణికులు, పోలీస్ అధికారులు పేర్కొంటున్నారు. ఘటనాస్థలాన్ని పిఠాపురం సీఐ శ్రీనివాస్, ఎంవీఐ గౌరీశంకర్ పరిశీలించారు. ప్రయాణికురాలి ఫిర్యాదుపై గొల్లప్రోలు ఎస్సై రామకృష్ణ కేసు నమోదు చేశారు.

సంక్రాంతికి వెళ్లి తిరిగి వస్తుండగా..

కుమారుడు దీపక్‌తో శ్రీకాకుళంజిల్లా రాపాకలో తల్లిదండ్రుల దగ్గరకు సంక్రాంతికి వెళ్లి తిరిగి భీమవరం వచ్చేందుకు బస్సు ఎక్కాను. నిద్రమత్తులో ఉండగా ఒక్కసారిగా బస్సు బోల్తాపడింది. - కలిశెట్టి మల్లేశ్వరి, ప్రయాణికురాలు

రెండుసార్లు అదుపు తప్పబోయింది

తొమ్మిది నెలల బాబు విశాల్‌తో కలిసి భీమవరం వెళ్లేందుకు ఆదివారం రాత్రి ట్రావెల్ బస్సు ఎక్కాను. బస్సు మార్గమధ్యలో రెండుసార్లు అదుపు తప్పబోయింది. - అల్లి ప్రియాంక, ప్రయాణికురాలు, బొబ్బిలి

ఆటో ఢీకొని హోంగార్డు దుర్మరణం

రాజానగరం: రామస్వామిపేట వద్ద గూడ్స్ ఆటో ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన ఇటీవలె చోటుచేసుకుంది. సీఐ ప్రసన్నవీరయ్యగౌడ్ వివరాల ప్రకారం.. తొండంగి మండలం శృంగవృక్షం గ్రామానికి చెందిన మానం వీరబాబు(47) రంగంపేట పోలీస్‌స్టేషన్‌లో హోంగార్డు. ఆదివారం రాత్రి విధుల నిమిత్తం అనపర్తి సర్కిల్ ఆఫీసుకు ద్విచక్రవాహనంపై వెళ్లి రాత్రి 12 గంటలప్పుడు తిరిగి రంగంపేట వస్తున్నాడు. రామస్వామిపేట ఏడీబీరోడ్డులోని ఆంజనేయస్వామి విగ్రహం సమీపంలో గూడ్స్ ఆటో వీరబాబు వాహనాన్ని ఢీకొంది. తలకు గాయమై అతను అక్కడికక్కడే మృతి చెందారు. అతని భార్య రామలక్ష్మీదేవి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. మృతుడికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

వీరబాబు (పాత చిత్రం)

విధులకు వెళ్తుండగా వెంటాడిన మృత్యువు

కిరణ్‌కుమార్ (పాత చిత్రం)

అన్నవరం: సంక్రాంతికి కుటుంబసభ్యులతో గడిపి తిరిగి విధులకు వెళ్తున్న యువకుడిని మృత్యువు వెంటాడింది. అన్నవరం జాతీయ రహదారిపై సోమవారం సాయంత్రం 5.30 గంటలకు జరిగిన రోడ్డు ప్రమాదంలో కాకినాడ జగన్నాధపురానికి చెందిన గుడివాడ కిరణ్‌కుమార్ (40) అక్కడికక్కడే మృతి చెందారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఓ ఫార్మా కంపెనీలో కిరణ్ పనిచేస్తున్నారు. ఇటీవల పండగ సందర్భంగా ఏలేశ్వరంలో అత్తవారింట కొన్ని రోజులు ఉన్నారు. అక్కడినుంచి విధులకు కాకినాడ నుంచి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా సత్యదేవా డిగ్రీ కళాశాల వద్ద రాజమహేంద్రవరం నుంచి విశాఖ వైపు వెళ్తున్న ఆయిల్ ట్యాంకరు ఢీకొంది. మృతుడికి వివాహమైంది. పోలీసులు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తుని ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు.

చొల్లంగి పర్యాటక కేంద్రం ఆదాయం రూ.30.90 లక్షలు

తాళ్లరేవు: కోరింగ అభయారణ్యంలోని చొల్లంగి పర్యాటక కేంద్రం ఈ నెల 14 నుంచి 18 వరకు పర్యాటకులతో కిక్కిరిసింది. పర్యాటక కేంద్రం సందర్శన కోసం పెద్దలు 28,740 మంది, పిల్లలు 5,282 మంది కలిపి 34,022 మంది వచ్చారు. టికెట్లు, బోటు షికార్ ద్వారా రూ.30.90 లక్షల ఆదాయం వచ్చినట్లు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఎస్.ఎస్.ఆర్.వరప్రసాద్ సోమవారం తెలిపారు.

పెళ్లి కుదిరింది.. ఇంతలోనే రోడ్డు ప్రమాదంలో..

రవి (పాత చిత్రం)

ప్రత్తిపాడు, గండేపల్లి: ప్రత్తిపాడు సమీపంలోని జాతీయ రహదారిపై సోమవారం జరిగిన ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. గండేపల్లి మండలం తాళ్లూరుకు చెందిన తలారి రవి (26) ప్రత్తిపాడు నుంచి ద్విచక్రవాహనంపై ఇంటికెళ్తుండగా పోలవరం కాలువ వద్ద పనులు జరిగే చోట వెనుక నుంచి వస్తున్న గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడని పోలీసులు తెలిపారు. ప్రమాదానికి కారణమైన వాహనం ఆచూకీ కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. కూలీ పనులు చేసుకునే రవికి ప్రత్తిపాడుకు చెందిన యువతితో రెండు నెలల కిందటే పెళ్లి సంబంధం కుదిరింది. ఇంతలోనే మృత్యువు ఆవహించిందంటూ బంధువుల రోదనలు మిన్నంటాయి. అనారోగ్యంతో ఉన్న తండ్రి, సోదరి ఉన్నారు. రవి మృతితో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఎస్సై లక్ష్మీకాంతం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ధరవరలు

అంబాజీపేట కొబ్బరి మార్కెట్

కొబ్బరి (క్వింటాళ్లలో)	ధర (రూ.లలో)
కొత్తకొబ్బరి	18,000
కురిడీ (వెయ్యింటికి):	
పాతకాయ: గండేరా	27,000
గటగట	25,000
కొత్తకాయ: గండేరా	26,000
గటగట	24,000
నీటి కాయ (వెయ్యింటికి):	
పాత (ముక్కుడు) కాయ	16,000-18,000
కొత్త (పచ్చి) కాయ	16,000-17,000
కొబ్బరినూనె మార్కెట్:	
15 కిలోలు	5,000
కిలో	350

గమనిక: అంబాజీపేట కొబ్బరి మార్కెట్ ధరలు ప్రతి బుధ, శనివారాల్లో మాత్రమే మారుతాయి.

వెన్‌కాబ్ చికెన్ ధర కిలోకు రూ.లలో

ఫారంరేటు	157-00
రిటైల్ లైవ్	184-00
డ్రెస్డ్	267-00
స్కిన్‌లెస్	304-00

నెక్ సూచించిన కోడిగుడ్ల ధర

★ For the Information of Trade & Industry

★ తూర్పుగోదావరి జోన్ ప్లాస్టిక్ ట్రేలో సరఫరా చేసే ఫారం గేటు ధర రూ. 4-95 పై॥

అనపర్తి ఆఫీసు: 08857-226908

ఒక్కో మునక్కాడ రూ.20

తాళ్లపూడి, న్యూస్‌టుడే: చలి, మంచు ప్రభావంతో పూత, పిందె రాలిపోతోంది. సరైన దిగుబడి లేక మునక్కాడ ధరకు రెక్కలొచ్చాయి. తాళ్లపూడిలో సోమవారం జరిగే వారపుసంతలో మునక్కాడలు అంతంత మాత్రంగానే వచ్చాయి. సాధారణ రోజుల్లో 500కిలోలు వచ్చేవి. అప్పుడు మూడు మునగకాడలను రూ.20 విక్రయించేవారు. ప్రస్తుతం టోకుమార్కెట్లో కిలో రూ.150 నుంచి రూ.200 వరకు ఉంది. ఒక్కో కాడ రూ.20 చొప్పున ధర ఉండటంతో అమ్మేవారికి గిట్టుబాటు కాక....కొనేవారు కొనలేని పరిస్థితి నెలకొంది.

EENADU e Classifieds

BUSINESS SERVICES

బంగారం బ్యాంకులలో/ ఏ ఇతర ప్రైవేటు సంస్థలలో తాకట్టులో ఉన్నవి విడిపించి ఈరోజు మార్కెట్ ధర ప్రకారం కొనబడును. (స్పాట్ క్యాష్). Ph: 8142292071.

బంగారం బ్యాంకులలో, ముత్తూట్, మనప్పురం, ఇతర ప్రైవేట్‌సంస్థల్లో తాకట్టులోఉన్నవి విడిపించి ఈరోజు మార్కెట్‌ధర ప్రకారం కొనబడును. స్పాట్‌క్యాష్ ✆ 9849138626

FINANCIAL SERVICES

ఆంధ్రప్రదేశ్‌లో Govt. ఉద్యోగస్తులకు, రిటైర్డ్ పెన్షనర్లకు సులభ వాయిదా లేదా నెలవారీ వడ్డీ పద్ధతిలో పర్సనల్ లోన్స్. అయోధ్య కోఆపరేటివ్ సొసైటీ, ✆7386201191.

PROFESSIONAL SERVICES

VAASTU

మీ ఇల్లు, ఆఫీసు, స్థలాలకు వాస్తు సరిచేసుకోండి. కొత్త ఇంటి నిర్మాణంకై వాస్తు డ్రాయింగ్స్ ఇస్తాం. వాస్తు సలహాలకు hrvasthuyoutube Cont. Cell: 9246624248.

REAL ESTATE

LAND FOR SALE

KAKINADA RURAL

కరప గ్రామంలో 1.4 ఎకరాల మెట్టభూమి మరియు 150 గజాల ఇండ్ల స్థలము అమ్మకమునకు కలవు. Cont. Cell: 80748 99712, 86888 84081.

GENERAL

పెద్దాపురం జగ్గంపేట రోడ్డు కాట్రావులపల్లి గ్రామంలో 2.5 ఎకరాల హౌస్ సైట్ అమ్మకం. ఎకరా: 70 లక్షలు. ఫో.న: 96204 74470.

JOBS

Wanted Co-Ordinators, PRO's, Teachers for Primary & HS, Teachers for all Subjects. Thejus High School, DWM, Rjy(R), ✆ 9848225858

Wanted Male Counselors and Admission Dept. Staff Qualification any Degree. Age Limit: 25 to 45 Years having Experience in Educational Organisations will be preferable. Salary upto: 18,000/- working Location: Master Minds College, Rajahmundry. Contact: 9248733370.

WANTED Collection Boys, Lady Receptionist, Driver for a Chit Fund Company, Vidyuth Nagar, Kakinada. Contact: 79898 79447.

ప్రముఖ ఫైనాన్స్ & ఇన్సూరెన్స్ కంపెనీలో జాబ్ చేయుటకు అభ్యర్థులు కావలెను. మార్కెటింగ్ అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత. జీతం: 20K to 30K. ✆ 83328 80781

రాజమండ్రి కోరుకొండ రోడ్డులో మా ఇంటివద్ద 2 సంవత్సరాల పిల్లల ఆలన పాలన చూసుకొనుటకు ★ కేర్‌టేకర్స్ కావలెను. Cont. Cell: 77999 88168.

మండపేట టౌన్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ షోరూంకి సె.గార్డ్స్, ఆఫీస్ బాయ్స్ (జీ. 12 వేలు) హౌస్ కీపింగ్ (జీ. 9 వేలు) కావలెను. ✆ 96763 92502, 97054 06949.

హైదరాబాద్‌లో వృద్ధులను, పిల్లలను, పేషెంట్లకు, సేవ, ఇంటి, వంటపనులు చేయుటకు స్త్రీలు/ఆయాలు/నర్సులు, కేర్ టేకర్స్ కావలెను. జీతం: 15-20వేలు+రూం+భో. ✆ 9346705231.

ప్రముఖ రియల్ సంస్థ RJY బ్రాంచ్‌లో వ: 40 సం|| పైబడి M/F మార్కెటింగ్‌కు, (Govt./ గెజిటెడ్ ఆఫీసర్స్ Rtd./ Pvt.), AGMsగా చేయడానికి కావలెను (Salary + ఇన్సెంటివ్స్ T&C). 9398033529

రాజమండ్రి నందు DTP డిజైనర్స్, ఫ్లెక్స్ వర్కర్స్ (బోర్డ్స్ ఫిటింగ్), TATA ACE డ్రైవర్స్, హెల్పర్స్ M/F కావలెను. Contact Cell: 92466 57116.

రాజమండ్రిలో ప్రముఖ హాస్పిటల్‌లో పనిచేయుటకు క్వాలిఫైడ్ నర్సింగ్ స్టాఫ్, రిసెప్షనిస్ట్, ఎనస్తీషియా టెక్నీషియన్, అకౌంటెంట్స్, ఫార్మసిస్ట్స్ కావలెను. ✆ 89199 09790.

రాజమండ్రి భీమవరంలో ప్రముఖ బ్యాంక్స్ షోరూమ్స్ నందు సెక్యూరిటీ గార్డ్స్ & సూపర్‌వైజర్స్ కావలెను. రూం+భో., జీ: 12-15 వేలు. రాజ్ సెక్యూరిటీ, దేవిచౌక్, Rjy. 9392269369.

Exp. నర్సులు/ ఆయాలు/ వార్డ్ బాయ్స్ కావలెను. జీతం: Rs: 20,000/- నుండి 25,000/- వరకు. కూకట్‌పల్లిలో Hyd ✆ 6302532832, 8019117633.

EENADU for Advertisement Contact: 8008597607

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్-లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

92.7 FM Rajamahendravaram ఈ FM 92.7 Mee FM

ఈఎఫ్ఎమ్ కార్యక్రమాలు

సోమవారం నుంచి శుక్రవారం

కార్యక్రమము	ప్రసార వేళలు
ఉషోదయం	ఉ॥ 5 - ఉ॥ 7
ఈ-మార్నింగ్స్	ఉ॥ 7 - ఉ॥ 11
నువ్వా నేనా	ఉ॥ 11 - మ॥ 2
సత్యభామ	మ॥ 2 - సా॥ 5
లైట్ తీస్కో	సా॥ 5 - రా॥ 9
సరదాగా కాసేపు	రా॥ 9 - రా॥ 12
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా॥ 12 - తె॥ 5

/Eenadufm

For Advertising on Eenadu FM Contact 9000180626, 9989993175

రైతేరాజు

సంఘటితంగా మారి.. అన్నదాతకు సాయపడి..

న్యూస్‌టుడే, అంబాజీపేట

కొబ్బరి రైతుల సమస్యలను సంఘటితంగా పరిష్కరించుకోవాలనే ఉద్దేశంతో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట కేంద్రంగా 2017లో కృషీవల కోకోనట్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ సంస్థను ఏర్పాటు చేసుకున్నారు. 430 మందితో ప్రారంభమై ప్రస్తుతం వీరి సంఖ్య 1680కి చేరింది. జిల్లాలోని అన్ని గ్రామాల నుంచి సభ్యులను చేర్చుకున్నారు. వీరిలో కొందరు షేర్ క్యాపిటల్ తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ సంస్థను గుర్తించింది. భారత ప్రభుత్వ సహకారంతో 2020లో క్వాయర్ పరిశ్రమను అయినవిల్లి మండలం నేదునూరులో స్థాపించారు. డొక్క వృథాగా పోకుండా పీచు, తాళ్లు, పొట్టుతో పరిశ్రమలు నెలకొల్పారు. వీటితో పాటు నర్సరీ సైతం ఏర్పాటు చేసి తక్కువ ధరకు మొక్కలు అందిస్తున్నారు.

పలు కార్యక్రమాలు..

● సంస్థ ద్వారా వేపగింజలు కొనుగోలు చేసి పొడిగా మార్చి కొబ్బరి చెట్లకు తెగుళ్లు రాకుండా ట్రైకోడెర్మావిరిడీ శిలీంద్రాన్ని తయారు చేసి రైతులకు ఇస్తున్నారు.

● నాణ్యమైన మొక్కలు, వానపాములు, వివిధ రకాల సేంద్రియ ఎరువులను తయారు చేసి అందుబాటులో ఉంచుతున్నారు. ప్రాచుర్యం పొందిన బయోచార్‌ను అతి తక్కువ ధరకు అందిస్తున్నారు.

● కొబ్బరిపొట్టును సులభంగా తయారు చేయడానికి అనేక రకాలైన పద్ధతులను ప్రయోగాత్మకంగా పరిశీలించి వీటిలో ఉత్తమమైన విధానాలను అభివృద్ధి చేశారు. దీన్ని సేద్యానికి అనుగుణంగా మార్చుతున్నారు. ఇది ఎంతోమంది కార్మికులకు ఉపాధిని కల్పిస్తోంది.

కృషీవల కోకోనట్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ సంస్థ

స్ఫూర్తి

● కొబ్బరి చిప్పలను పైరాలసిస్, సంప్రదాయ పద్ధతుల్లో బొగ్గుగా మార్చి బయోచార్ తయారీకి వినియోగిస్తున్నారు.

● మేలురకం మామిడి, సపోట, నిమ్మ, నారింజ, బత్తాయి, కొబ్బరి, అరటి, పనస, సీతాఫలం, నేరేడు వంటి వివిధ రకాల మొక్కలు సేకరించి రైతులకు అందుబాటు ధరల్లో సరఫరా చేస్తున్నారు.

● బహిరంగ మార్కెట్‌లో కొబ్బరి ధరలు భారీగా పతనమైన సందర్భంలో నాఫెడ్ ద్వారా ఆయిల్‌ఫెడ్‌కు నోడల్ ఏజెంట్‌గా ఉండి రైతులకు కనీస మద్దతు వచ్చేలా చేస్తున్నారు.

● రైతులకు ఎప్పటికప్పుడు అవగాహన సదస్సులు నిర్వహిస్తూ సాగులో అధునాతన విధానాలు వివరిస్తున్నట్లు సంస్థ ఛైర్మన్ వీరరాఘవులు,సభ్యులు తెలిపారు.

వరిసాగులో సమగ్ర సస్యరక్షణ

దాళ్వా వరిపంట

తెలుసుకుందాం..

గొల్లప్రోలు, న్యూస్‌టుడే: దాళ్వా వరిసాగులో సమగ్ర సస్యరక్షణతో నాణ్యమైన, అధిక దిగుబడులు పొందొచ్చు. పంటపై ఆశించే తెగుళ్లు, నివారణ చర్యల గురించి జిల్లా ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ చల్లా వెంకట నరసింహారావు వివరించారు.

✦ జింక్‌లోపం కారణంగా నాట్లు వేసిన కొద్దిరోజులకు ఆకు చివరలు ఎండి, ఎదుగుదల తగ్గుతుంది. నివారణకు ఆఖరి దమ్ములో ఎకరాకు 20 కేజీలు జింక్‌సల్ఫేట్ వేయాలి. లోప లక్షణాలు కనిపించిన వెంటనే లీటరు నీటికి జింక్‌సల్ఫేట్ కలిపి పిచికారీ చేయాలి. భాస్వరం ఎరువు, పురుగు మందుతో కలిపి వాడకూడదు. ✦ దోమపోటు రాకుండా ముందస్తుగా మందులు పిచికారీ చేయడం సరైన విధానం కాదు. సుడిదోమ ఉనికి గమనిస్తే నివారణకు ఎసిఫేట్ 1.5 గ్రాములు లేదా పైమెట్రోజైన్ 0.6 గ్రాములు లేదా డైనోటెఫ్యూరాన్ 0.4 గ్రాములు లేదా ట్రైఫ్లూమిజోపిరిమ్ 0.48 మిల్లీలీటర్ల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ✦ బ్యాక్టీరియా, ఎండాకు తెగులు ఆశిస్తే నివారణకు నత్రజని ఎరువులు వాడకం నిలిపివేయాలి. మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎకరాకు 20 కేజీలు చల్లాలి. ఉద్ధృతి తగ్గడానికి ప్లాంటోమైసిన్ 1.0 గ్రాములు, కాపర్ ఆక్సిక్లోరైడ్ 3.0 గ్రాములు లీటరు నీటికి పిచికారీ చేయాలి. ✦ పొడ తెగులు ఆశిస్తే నివారణకు హెక్సాకొనాజోల్ 2.0 మిల్లీగ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ✦ సుడిదోమ, అగ్గితెగులు ఒకేసారి కనిపిస్తే ట్రైఫ్లూమీజోపైరం 0.48 మిల్లీలీటర్లు, ఐసోప్రోథయోలిన్ 1.5 మిల్లీ లీటర్ల మందును లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి.

శీతాకాలం.. చేపల సాగులో అప్రమత్తం

మీ కోసం

ఉప్పలగుప్తం, న్యూస్‌టుడే: శీతాకాలంలో చేపలకు సోకే పలు రకాల వ్యాధులు, నివారణ పద్ధతులను ఎఫ్‌డీవో బి.హేమానంద్ వివరించారు. ఈ కాలంలో వాతావరణ మార్పుల కారణంగా చేపలు తక్కువ ఆహారం తీసుకుంటాయి. దీంతో ఎదుగుదల లోపిస్తుంది. వాటి కదలికలు సైతం తక్కువగా ఉంటాయి. నివారణకు చెరువు అడుగు భాగాన్ని, నీటిని శుభ్రంగా ఉంచుకోవాలి.

పట్టుబడి చేసిన చేపలు

✤ శంకుపూత... మొప్పలపై సగ్గుబియ్యం వంటి పొక్కులు వస్తాయి. వీటివల్ల ప్రాణవాయువు అందక చేపలు ఇబ్బంది పడతాయి. నివారణకు ఫార్మలిన్ మందును ఎకరాకు ఒక లీటరు చొప్పున చెరువులో చల్లాలి. ఎకరాకు బీకేసీ 300 మిల్లీలీటర్లు లేదా అయోడిన్ అర లీటరు చల్లాలి.

✤ శంకుజలగ... మొప్పలపై శంకుజలగ ఆవరించడం వల్ల జిగురులాంటి ద్రవం ఏర్పడి అతుక్కుని చేపలు ఊపిరాడక చనిపోతాయి. వ్యాధి నివారణకు బుటాక్స్ మందును ఎకరా చెరువుకు 150 మిల్లీలీటర్లు చల్లాలి. 24 గంటల తర్వాత తగిన మోతాదులో ఆల్‌బెండజోల్ మందును మేతలో కలిపి అందించాలి.

అంటుకట్టి.. ఆదాయం చేతపట్టి

చెట్టుకు కట్టిన అంటు మొక్కలు

ఉండ్రాజవరం, న్యూస్‌టుడే: అంటు మొక్కలు కట్టడంలో ఉండ్రాజవరం మండలం తాడిపర్రు గ్రామానికి చెందిన యువ రైతు నార్ని హరిది అందెవేసిన చేయి. తన రెండెకరాల పొలంలో కొంతభాగంలో మేలుజాతి జామ తదితర మొక్కలు నాటారు. కొంతవరకు ఎదిగిన తర్వాత 15 చొప్పున అంట్లు కట్టారు. కట్టిన అంటు 2 నెలలకు తయారవుతుంది. అనంతరం వాటిని వేరు చేస్తున్నారు. పొలంలో సుమారు 600 జామ చెట్లు ఉండగా ఏడాదికి 5 పర్యాయాలు చొప్పున కట్టిన అంటుమొక్కలు వస్తున్నాయి. ఏడాదికి సుమారు 40 వేల వరకు ఉత్పత్తి చేస్తున్నారు. ఉభయగోదావరి జిల్లాలతో పాటు తెలంగాణ తదితర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. ఎక్కువ దిగుబడినిచ్చే తైవాన్ రకాలు పెంచుతున్నారు. ఒక మొక్క రూ.100 నుంచి రూ.120 వరకు విక్రయిస్తున్నారు. జామతో పాటు పలు రకాల పండ్ల మొక్కలు అంటు కట్టడం ద్వారా మంచి ఆదాయం పొందుతున్నట్లు రైతు హరి తెలిపారు.

నార్ని హరి

(c) eenadu

కాకినాడ

రైతుబజార్‌లో కూరగాయల ధరలు(కిలోకు)

గాంధీనగర్, న్యూస్‌టుడే: టమాట- 16, 18, వంకాయలు- 30, 36, 46, 52, బెండకాయలు- 36, పచ్చిమిర్చి- 50, 56, 58, కాకరకాయ- 54, బీర- 46, క్యాలీఫ్లవర్- 20, 25, క్యాబేజీ- 24, క్యారెట్- 36, దొండకాయలు- 50, 56, బంగాళాదుంపలు- 18, 25, ఉల్లి- 25, 33, దోసకాయలు- 36, చిక్కుళ్లు- 32, 40, చేమదుంపలు- 30, 34, బీట్‌రూట్- 30, కీరదోస- 44, బీన్స్‌కాయలు- 100, అల్లం- 70, క్యాప్సికం- 100, బొబ్బర్లు- 24, చిలకడదుంపలు- 40, ఒకటి చొప్పున ఆనపకాయ- 20, 25, పొట్లకాయ- 25, 30, అరటికాయ- 6, 8, మునగకాడ- 16, 20, మామిడికాయ- 25, 30, నిమ్మకాయలు(డజన్) - 24, 30.

నగరంలో సినిమాలు

గాంధీనగర్: ఆనంద్ సినిమాస్ 4స్క్రీన్ - ది రాజాసాబ్, మన శంకరవరప్రసాద్ గారు, భర్త మహాశయులకు విజ్ఞప్తి, అనగనగా ఒకరాజు, నారీనారీ నడుమ మురారి, దేవీ మల్టీప్లెక్స్ 4స్క్రీన్- ది రాజాసాబ్, మన శంకరవరప్రసాద్ గారు, భర్త మహాశయులకు విజ్ఞప్తి, నారీనారీ నడుమ మురారి, లక్ష్మి- ది రాజాసాబ్, అనగనగా ఒకరాజు(ఉ,రా), సత్యగౌరి - మన శంకర వరప్రసాద్ గారు, తిరుమల- మన శంకర వరప్రసాద్ గారు, సీఅండ్‌సీ 1- అనగనగా ఒకరాజు, సీఅండ్‌సీ 2- నారీనారీ నడుమ మురారి, శ్రీప్రియ - ది రాజాసాబ్, పద్మప్రియ - అనగనగా ఒకరాజు, సూర్య1(వాకలపూడి) - అనగనగా ఒకరాజు, సూర్య 2 - మన శంకర వరప్రసాద్ గారు

మేమున్నాం.. మీకు తోడుగా

ఉ॥ 10 - మ॥ 1

మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు:
కాకినాడ నగరం: 80085 74157
సాంబమూర్తినగర్: 91548 46719, మసీదుసెంటర్: 91541 18210
గాంధీనగర్: 80085 74159, బాలాజీచెరువు: 80085 74154

కాలువ శుభ్రం చేయడం లేదు..

అయోధ్యనగర్ ప్రధాన రహదారి రోడ్డు నంబరు-5లో ఆదిత్య పీజీ కళాశాల వద్ద కాలువను సరిగా శుభ్రం చేయడం లేదు. చెత్తాచెదారంతో పాటు ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోయి మురుగు పారక దుర్వాసన వస్తోంది. దోమలతో ఇబ్బందులు పడుతున్నామని, అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

కల్వర్టుకు మరమ్మతులు చేయరూ..

కాకినాడ విద్యుత్తునగర్‌లోని బాలగణపతి గుడి సమీపంలోని వీధి మలుపు వద్ద కాలువపై ఏర్పాటుచేసిన స్లాబురాళ్లు దెబ్బతిని ప్రమాదకరంగా ఉంది. రాత్రి రాకపోకల సమయంలో ప్రమాదాలకు గురవుతున్నామని, సంబంధిత అధికారులకు స్పందించి మరమ్మతు చేపట్టాలని నగవాసులు విజ్ఞప్తి చేస్తున్నారు. -న్యూస్‌టుడే, సాంబమూర్తినగర్

స్పందించండి.. సాంత్వన చేకూర్చండి

రెవెన్యూక్లినిక్, పీజీఆర్ఎస్‌లలో అర్జీల వెల్లువ

న్యూస్‌టుడే, కాకినాడ కలెక్టరేట్

వైకాపా ప్రభుత్వం హయాంలో హడావుడిగా చేపట్టిన భూముల రీ-సర్వేలో నష్టపోయిన రైతులు గగ్గోలు పెడుతున్నారు. సర్వే చట్ట ప్రకారం.. నోటీసు ఇవ్వకుండా ఇష్టారీతిన చేపట్టిన రీసర్వేతో తొండంగి మండలంతో పాటు చాలాచోట్ల పెద్ద సంఖ్యలో రైతులు భూములు కోల్పోవాల్సి వచ్చింది. సిబ్బంది మెడపై కత్తిపెట్టి రైతులకు సమాచారం ఇవ్వకుండా ఇష్టానుసారంగా రికార్డులు తారుమారు చేశారు. వీటిని సరిదిద్దాలని గత మూడు వారాలుగా కలెక్టరేట్‌లో నిర్వహిస్తున్న రెవెన్యూ క్లినిక్‌లో బాధితులు అర్జీలు దాఖలు చేస్తున్నారు. వీటిని పరిష్కరించాలని వేడుకుంటున్నారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన రెవెన్యూ క్లినిక్‌కు ఇటువంటి సమస్యలు ఎక్కువగా వచ్చాయి. మరోవైపు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్)లోనూ వందల మంది అర్జీలు అందజేశారు.

37 సెంట్లు తక్కువగా చూపించారు

నా కుటుంబానికి మా గ్రామంలోని సర్వే నంబరు 53/7,53/8,53/8లో 5.96 ఎకరాల భూమి ఉంది. గత ప్రభుత్వంలో మాకు సమాచారం ఇవ్వకుండా రీసర్వే చేసి, 37 సెంట్ల భూమిని తక్కువ చూపించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక గ్రామసభలు, పీజీఆర్ఎస్‌లో న్యాయం చేయాలని అర్జీలు ఇచ్చాను. అధికారులు పరిష్కరించకుండా ఈ పోరపాటును ఒకరి నుంచి మరొకరిపై నెట్టుకుంటున్నారు. మా గ్రామంలో ఎంతో మంది రైతులు ఇలా నష్టపోయారు. ఇప్పటికైనా న్యాయం చేయాలి. **- బిక్కిన శివరాంప్రసాద్, శృంగవృక్షం, తొండంగి మండలం**

ఎనిమిదిసార్లు తిరిగినా పట్టించుకోలేదు

మా గ్రామంలో ప్రధాన పంటకాలువను ఆక్రమించి, నిర్మాణాలు చేశారు. వరదలు, భారీ వర్షాలు వచ్చినప్పుడు ఈ కాలువ పొంగడంతో పొలాల్లోకి నీరు చేరి తీవ్రంగా నష్టపోతున్నాం. ఇప్పటికి ఎనిమిదిసార్లు ఫిర్యాదు చేశాను. అధికారులు కనీస చర్యలు చేపట్టలేదు. రెవెన్యూ క్లినిక్‌కు రెండోసారి వచ్చాను. ఇప్పటికైనా ఆక్రమణలు తొలగించి, పంటలను కాపాడాలి. **- పి.దొరబాబు, రాజుపాలెం, కిర్లంపూడి మండలం**

'సదరం' పత్రం ఇచ్చి ఆదుకోండయ్యా..

నా కుమార్తె చాగంటి శ్రీదేవి(26) అనారోగ్యానికి గురై మానసిక దివ్యాంగురాలిగా మారింది. సదరం ధ్రువపత్రం కోసం తిరిగినా ఎవరూ పట్టించుకోలేదు. నా భర్త మరణించాడు. నేను కూలీ చేసుకుని జీవిస్తున్నా. ప్రభుత్వం నా బిడ్డకు మానసిక దివ్యాంగులకు ఇచ్చే పింఛను ఇచ్చి ఆదుకోవాలి. **- లక్ష్మి, జగ్గంపేట**

వైభవంగా ప్రారంభమైన మాఘ మాసోత్సవాలు

ప్రత్యేక పూజలందుకున్న స్వామి

గాంధీనగర్, న్యూస్‌టుడే: మాఘ మాసోత్సవాలు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. భానుగుడి సెంటర్‌లో ఉష, ఛాయ, పద్మిని సమేత సూర్యనారాయణుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయ అర్చకులు శ్రీనివాసు ప్రత్యేక అర్చనలు చేసి భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ మాసమంతా స్వామివారికి ప్రతి రోజూ విశేష పూజలు, అలంకారాలు జరుగుతాయని తెలిపారు. రథసప్తమి సందర్భంగా ఈనెల 25న స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ప్రజా సమస్యల పరిష్కారమే 'జనతా వారధి' లక్ష్యం

కాకినాడ కలెక్టరేట్, న్యూస్‌టుడే: ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా జనతా వారధి కార్యక్రమాన్ని చేపట్టామని భాజపా జిల్లా అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్ వద్ద నిర్వహించిన పీజీఆర్ఎస్ వద్ద ఆయన భాజపా నాయకులు, కార్యకర్తలతో కలిసి అర్జీదారులతో మాట్లాడారు. వారి సమస్యల పరిష్కారానికి అధికారులతో చర్చించారు. కరప గ్రామానికి చెందిన పదేళ్ల చిన్నారి తీవ్రమైన వ్యాధితో బాధపడుతూ మంచానికే పరిమితమైందని, ఆమెకు ఇచ్చే రూ.6వేల పింఛను రూ.15వేలుకు మార్పు చేస్తూ ఇన్‌ఛార్జి కలెక్టర్ చర్యలు తీసుకున్నారని విశ్వేశ్వరరావు చెప్పారు. రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ డైరెక్టర్ వై.మాలకొండయ్య, మాజీ కార్పొరేటర్ గోడి సత్యవతి, నాయకులు చోడిశెట్టి రమేశ్‌బాబు, కుండల సాయికుమార్, తులసిసాయి, యార్లగడ్డ రామ్‌కుమార్, పెండెం శ్రీదేవి, బుజ్జి తదితరులు పాల్గొన్నారు.

అర్జీదారుల సమస్యలు తెలుసుకుంటున్న విశ్వేశ్వరరావు

డ్రెయిన్లు ఆధునికీకరించండి

తాళ్లరేవు: క్షేత్రస్థాయిలో సమస్యలు గుర్తించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం ద్వారానే పరిష్కారానికి అవకాశం ఉంటుందని గోదావరి ఈస్టర్న్ డెల్టా కమిటీ ఛైర్మన్ సునీల్‌కుమార్ అన్నారు. తాళ్లరేవులో డీసీ ఛైర్మన్లు, నీటి సంఘాల అధ్యక్షులు, జలవనరులశాఖ అధికారులతో సోమవారం సమీక్షించారు. ప్రధాన పంట కాలువలు, డ్రెయిన్ల ఆధునికీకరించాలని కోరారు.

నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతాం

కాకినాడ నగరం, న్యూస్‌టుడే: కాకినాడను సుందర నగరంగా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తున్నట్లు ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తెలిపారు. అందులో భాగంగా నగరంలో ప్రధాన ముఖ ద్వారాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. సోమవారం అధికారులతో కలిసి ఇంద్రపాలెం లాకులు, ప్రతాప్‌నగర్ వంతెన, అన్నమ్మఘాటీ సెంటర్, ఎంఎస్ఎన్ ఛారిటీస్ తదితర ప్రాంతాలను ఆయన పరిశీలించారు. ఇప్పటికే కాకినాడ స్మార్ట్‌సిటీగా ఎంపికైందని, అందుకు తగ్గట్టుగా మరిన్ని సొబగులు తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. ఇందుకు ప్రముఖ ఆర్కిటెక్ట్ చంద్రశేఖర్ సలహాలు తీసుకుంటున్నామని వివరించారు. ముఖ ద్వారాలు, కూడళ్లు, వంతెనల ప్రాంతాలను అందంగా తీర్చిదిద్దుతామని వివరించారు. కమిషనర్ సత్యనారాయణ, అదనపు కమిషనర్ సుధాకర్, ఎంహెచ్‌వో పృథ్వీ చరణ్, డీసీసీ కృష్ణారావు, ఈఈ ఆదినారాయణ, ఏఎంసీ ఛైర్మన్ బచ్చు శేఖర్, నగర తెదేపా అధ్యక్షుడు మల్లిపూడి వీరు తదితరులు పాల్గొన్నారు.

ప్రతాప్‌నగర్ వంతెనను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే కొండబాబు, తదితరులు

ప్రజా సమస్యలను తక్షణం పరిష్కరించండి

కాకినాడ నగరం, న్యూస్‌టుడే: ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని నగర ఎమ్మెల్యే వనమాడి కొండబాబు సూచించారు. స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ప్రజలు ప్రభుత్వంపై నమ్మకంతో వచ్చి పీజీఆర్ఎస్‌లో అర్జీలు ఇస్తున్నారన్నారు. ఒక వైపు సంక్షేమం, మరో వైపు అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్‌వీవీ సత్యనారాయణ, అదనపు కమిషనర్ సుధాకర్, ఉప కమిషనర్ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

పర్యాటక అభివృద్ధికి కార్యాచరణ

కాకినాడ నగరం, న్యూస్‌టుడే: కాకినాడ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నామని నగర ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తెలిపారు. అందులో భాగంగా సముద్రానికి అనుసంధానంగా ఉన్న ఉప్పుటేరు కాలువలో బోటింగ్‌ను ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఆయన వివరించారు. సోమవారం నగరపాలక సంస్థ అధికారులతో కలిసి జగన్నాథపురం వద్ద గల రెండు వంతెనల మధ్య ప్రాంతాన్ని వారు పరిశీలించారు. బోటింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు బలరామ నాయుడుతో సమీక్షించారు.

యోగి వేమనకు నివాళి

కాకినాడ కలెక్టరేట్, న్యూస్‌టుడే: తన రచనల ద్వారా సమాజాన్ని చైతన్యపరచిన అభ్యుదయవాది, ప్రజాకవి, సంఘసంస్కర్త వేమన తెలుగు ప్రజల మనసుల్లో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచే ఉంటారని జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్ అపూర్వభరత్ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో యోగి వేమన జయంతిని జిల్లా యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. వేమన చిత్రపటానికి ఇన్‌ఛార్జి కలెక్టర్, డీఆర్వో వెంకటరావు, ఆర్డీవోలు మల్లిబాబు, శ్రీరమణి, జడ్పీ సీఈవో లక్ష్మణరావు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. సెట్రాజ్ సీఈవో కేఎస్‌వీ కాశీవిశ్వేశ్వరరావు, కలెక్టరేట్ పరిపాలనాధికారి సాధనాల రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.

వేమన చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న ఇన్‌ఛార్జి కలెక్టర్, అధికారులు

మసీదుసెంటర్, న్యూస్‌టుడే: యోగి వేమన జయంతిని జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించారు. ఆయన చిత్రపటానికి ఎస్పీ బిందుమాధవ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎస్పీ మాట్లాడుతూ వేమన తెలుగు సాహితీ, సామాజిక చరిత్రలో తనదైన ముద్ర వేసిన మహనీయుడన్నారు. ఎస్పీ డీఎస్పీ సత్యనారాయణ, ఏఆర్ డీఎస్పీ శ్రీహరిరావు, ఏవో ఎంఎస్ఎన్ మూర్తి, సిబ్బంది పాల్గొన్నారు.

ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 21 ఫిర్యాదులు

మసీదుసెంటర్(కాకినాడ), న్యూస్‌టుడే: పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యమివ్వాలని ఎస్పీ జి.బిందుమాధవ్ అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. 21 మంది అర్జీలు అందజేశారు. వాటిపై సంబంధిత పోలీసు అధికారులతో ఎస్పీ నేరుగా మాట్లాడి, సూచనలు ఇచ్చారు. పోలీసు అధికారులు పాల్గొన్నారు.

ఫిర్యాదుదారులతో మాట్లాడుతున్న ఎస్పీ బిందుమాధవ్

రథసప్తమి, కల్యాణోత్సవాలకు ఏర్పాట్లు

పెదపూడి: పెదపూడి మండలం జి.మామిడాడలోని సూర్యనారాయణస్వామి కల్యాణోత్సవాలు, రథసప్తమి వేడుకలను ఏర్పాట్లు చేస్తున్నామని వంశపారంపర్య ధర్మకర్త కొవ్వూరి శ్రీనివాస బాలకృష్ణారెడ్డి తెలిపారు. ఈనెల 25న రథసప్తమి సందర్భంగా మధ్యాహ్నం 1.30 గంటలకు రథోత్సవం ప్రారంభమవుతుందని వెల్లడించారు. కల్యాణోత్సవం సందర్భంగా ఈనెల 29న మధ్యాహ్నం ఒంటిగంటకు రథోత్సవం, ప్రత్యేక దర్శనాలు, రాత్రి 7 గంటలకు కల్యాణం జరుగుతుందన్నారు.

కాలువ ఇలా.. మురుగు పారేదెలా?

కాకినాడ సాంబమూర్తినగర్ సెవెన్ హిల్స్ రహదారిలో వీధి కాలువ అధ్వాన స్థితిలో దర్శనమిస్తోంది. కాలువ మొత్తం చెత్తాచెదారం, మట్టితో పూడిపోయింది. దీంతో మురుగు పారక తీవ్ర దుర్వాసన వస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాయంత్రం అయ్యే సరికి దోమలతో ఇబ్బందులు పడుతున్నామని, అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
-న్యూస్‌టుడే, సాంబమూర్తినగర్

నగరం.. చెత్తమయం

నగరంలోని డీఎంహెచ్‌వో కార్యాలయం పక్కన, మెక్లారిన్ రోడ్డులో గత మూడు రోజులుగా చెత్తా చెదారం పేరుకుపోవడంతో స్థానికులకు ఇబ్బందికరంగా మారింది. ఇక్కడ ఏర్పాటు చేసిన డంపర్ బిన్లు నిండిపోవడంతో చెత్తంతా రోడ్డుపైకి చేరింది. ఇక్కడే ఈట్‌స్ట్రీట్ ఉండటంతో అక్కడ వ్యాపారులు తమ వ్యర్థాలను తెచ్చి పడేస్తుండడంతో దుర్వాసన వెదజల్లుతుందని స్థానికులు, వాహన చోదకులు చెబుతున్నారు. అక్కడే పాఠశాల, కళాశాల ఉండటంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -న్యూస్‌టుడే, గాంధీనగర్

అటు వెలగవు.. ఇటు ఆరవు..

రామారావుపేటలో అంధకారం

మసీదు సెంటర్ (కాకినాడ), న్యూస్‌టుడే: కాకినాడ నగరంలో పలుచోట్ల వీధిదీపాలు వెలగక నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రామారావుపేటలోని ఓ వీధిలో రహదారి పక్కన దీపాలు వెలగకుండా దర్శనమిస్తున్నాయి. దాంతో మొత్తం చీకట్లు అలముకున్నాయి. వాహనదారులు, స్థానికులు ఇబ్బందులకు గురవుతున్నారు. మరోవైపు కాకినాడ వెంకట్‌నగర్ ప్రధాన రహదారి పక్కన విద్యుత్తు స్తంభానికి ఉన్న దీపం పట్టపగలే వెలుగుతూ దర్శనమిస్తోంది. ఇలా విద్యుత్తు వృథా అవుతుండడంపై పలువురు ఆసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి దీపాలకు మరమ్మతులు చేపట్టాలని, విద్యుత్తు వృథా అవకుండా చర్యలు తీసుకోవాలని నగరవాసులు విజ్ఞప్తిచేస్తున్నారు.

వెంకట్‌నగర్‌లో పట్టపగలే వెలుగుతున్న వీధిదీపం

పారిశుద్ధ్యంపై పరిశీలన

కాకినాడ నగరం, న్యూస్‌టుడే: సమస్యల రహిత నగరంగా కాకినాడను తీర్చిదిద్దేందుకు కృషిచేస్తున్నట్లు నగరపాలక సంస్థ ఇన్‌ఛార్జి కమిషనర్ ఎన్‌వీవీ సత్యనారాయణ తెలిపారు. సోమవారం తెల్లవారు జామున ఆయన 9వ డివిజన్ పరిధిలోని పల్లంరాజునగర్, పవన్ గార్డెన్ ప్రాంతాలను ఆయన సందర్శించారు. అక్కడ పారిశుద్ధ్య పరిస్థితులను పరిశీలించారు. వెంకటేశ్వరస్వామి ఆలయం సమీపంలో కాలువపై వేసిన రాళ్ల శిథిలావస్థకు చేరుకోవడాన్ని కమిషనర్ గమనించారు. తక్షణం రాళ్లు మార్పుచేసి కొత్తవి ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కాలువల్లో, రోడ్లపైన చెత్త పడేయడాన్ని కమిషనర్ గమనించారు. స్థానికులను పిలిచి చెత్తను ఎక్కడబడితే అక్కడ వేయొద్దని సూచించారు. ఎంహెచ్‌వో పృథ్వీచరణ్, పారిశుద్ధ్య పర్యవేక్షకుడు నాయుడు, ఏఈ రత్నమాల తదితరులున్నారు.

ఆకట్టుకున్న గాత్ర కచేరి

కచేరి చేస్తున్న స్వరాత్మిక

గాంధీనగర్, న్యూస్‌టుడే: సంగీత విద్వత్సభ 80వ వార్షికోత్సవ సంక్రాంతి గానసభలు, మునుగంటి శ్రీరామమూర్తి శతజయంతి మహోత్సవాలను సోమవారం సాయంత్రం సూర్యకళామందిరంలో ప్రారంభమయ్యాయి. సంగీత విద్వాంసురాలు పెద్దాడ సూర్యకుమారి మాట్లాడుతూ కాకినాడ సంగీత కళా చరిత్రలో మునుగంటికి ప్రత్యేక స్థానం ఉందన్నారు. తొలిరోజు చెన్నైకు చెందిన యస్.స్వరాత్మిక గాత్ర కచేరి ప్రేక్షకులను ఆకట్టుకుంది. వయొలిన్‌పై ఎంఎస్.నీలాద్రిరావు, మృదంగంపై ఎం.ఏడుకొండలు, ఘటంపై బీ.డి.శ్రీనివాసశర్మలు సహకారం అందజేశారు. కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు నారాయణం మురళి, చావలి సూర్యకుమారి, డాక్టర్ ఎస్‌వి.రావు, జివిఎస్‌కేడి.వెంకట్రావు, కార్యదర్శి వక్కలంక రామకృష్ణ, ఎంవీజీ.కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు.

శిక్షణకు వెళ్లిన డీఆర్‌డీఏ పీడీ

కాకినాడ కలెక్టరేట్, న్యూస్‌టుడే: జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ(డీఆర్‌డీఏ) పథక సంచాలకుడు జి.శ్రీనివాసరావు విశాఖలో ఈ నెల 19, 20, 21 తేదీల్లో నిర్వహించే శిక్షణ కార్యక్రమాలకు వెళ్లారు. డీఆర్‌డీఏ ఇన్‌ఛార్జి పీడీగా ఏపీడీ జిలానీకి బాధ్యతలు అప్పగించారు. ఈనెల 22 నుంచి పీడీ శ్రీనివాసరావు తిరిగి విధుల్లోకి చేరతారు.

24న పీఆర్ డిగ్రీ కళాశాలలో జాతీయ సదస్సు

కాకినాడ నగరం, న్యూస్‌టుడే: ఈ నెల 24న పీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్)లో జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె.ఆంజనేయులు తెలిపారు. 'కంప్యూటేషనల్ ఇన్నోవేషన్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ'పై జరిగే సదస్సు బ్రోచర్‌ను సోమవారం అధ్యాపకులతో కలిసి ప్రిన్సిపల్ ఆవిష్కరించారు. సమకాలిన పరిశోధనాంశాలు, వివిధ పరిశోధనల అభివృద్ధి, పరిశోధనల అనువర్తనాలు తెలుసుకునేందుకు ఇటువంటి సదస్సులు దోహదపడతాయన్నారు. కన్వీనర్‌గా గణిత శాస్త్ర విభాగాధిపతి డా. కె.జయదేవ్, కార్యనిర్వాహక కార్యదర్శిగా భౌతికశాస్త్ర విభాగాధిపతి డా.ఎం.సురేఖ వ్యవహరిస్తారని ప్రిన్సిపల్ తెలిపారు. ఐక్యూ ఏసీ సమన్వయకర్త డా.హరిరామప్రసాద్, అధ్యాపకులు బి.చక్రవర్తి, డా.కె.లక్ష్మణరావు, ప్రసాద్, సత్యనారాయణ, జ్యోతి పాల్గొన్నారు.

బ్రోచర్ ఆవిష్కరిస్తున్న ప్రిన్సిపల్ ఆంజనేయులు తదితరులు

నృసింహస్వామి అధ్యయనోత్సవాలు

పెదపూడి: పెదపూడి మండలం పుట్టకొండ లక్ష్మీనృసింహస్వామి కల్యాణ మహోత్సవాల్లో భాగంగా సోమవారం నుంచి అధ్యయనోత్సవాలు ప్రారంభించారు. స్వామివారి కల్యాణం, రథోత్సవం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 23 వరకు పగలుపత్తు, 23 నుంచి 27 వరకు రాత్రిపత్తు, 27న నమ్మాల్వార్ పరంపదోత్సవం నిర్వహిస్తారు. 28న సాయంత్రం విశ్వక్సేన ఆరాధన, 29న రథోత్సవం, తెల్లవారుజామున స్వామివారి కల్యాణోత్సవం జరిపిస్తామని అర్చకులు వివరించారు.

పవర్ లిఫ్టింగ్‌లో ప్రతిభ

నిర్వాహకుల నుంచి పతకాలు అందుకుంటున్న శ్రీనివాసరావు

సాంబమూర్తినగర్(కాకినాడ), న్యూస్‌టుడే: ఈ నెల 17, 18వ తేదీల్లో హరియాణాలో జరిగిన జాతీయ స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో 105 కిలోల విభాగంలో కాకినాడ ఆర్టీసీ డిపో ఉద్యోగి మందపల్లి శ్రీనివాసరావు మూడు స్వర్ణ పతకాలు కైవసం చేసుకున్నారు. ఈ ప్రతిభతో త్వరలో జరగబోయే అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ పోటీలకు ఎంపికయ్యారు. ఇప్పటి వరకు ఈయన వివిధ పోటీల్లో 97 పతకాలు సాధించారు. శ్రీనివాసరావును ఆర్టీసీ అధికారులు, సహచర ఉద్యోగులు అభినందించారు.

కారును ఢీకొన్న ద్విచక్రవాహనం

సామర్లకోట, న్యూస్‌టుడే: మోటారుసైకిల్‌పై వెళ్తూ కారును ఢీ కొన్న ఘటనలో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వివరాల ప్రకారం సోమవారం కిర్లంపూడి వైపు నుంచి సామర్లకోటకు మోటారుసైకిల్‌పై వస్తున్న ముగ్గురు యువకులు స్థానిక విమల్ బాట్లింగ్ కంపెనీ వద్దకు వచ్చేసరికి ముందు వెళ్తున్న కారును అధిగమించే క్రమంలో కారును ఢీ కొట్టారు. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులకు గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం సామర్లకోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన యువకులు స్థానిక కోటపేటకు చెందిన యువకులని చెబుతున్నారు.

బాలిక అదృశ్యంపై కేసు

మసీదు సెంటర్ (కాకినాడ), న్యూస్‌టుడే: బాలిక అదృశ్యంపై కాకినాడ మూడో పట్టణ పోలీసులు ఆదివారం రాత్రి కేసు నమోదు చేశారు. తాళ్లరేవు మండలం పెదవలసలకి చెందిన 16 ఏళ్ల బాలిక తండ్రి, సోదరుడితో కలిసి ఈ నెల 18న మధ్యాహ్నం కాకినాడలోని సినిమా చూసేందుకు వచ్చింది. విరామ సమయంలో బయటకు వెళ్లి తిరిగి రాలేదు. బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మొక్కల పంపిణీ

గాంధీనగర్, న్యూస్‌టుడే: నగరంలోని సూర్యారావుపేటలో స్వయంభూ భోగి గణపతి పీఠంలో ప్రతి నెలా మూడో ఆదివారం, సోమవారం తులసి మొక్కల పంపిణీ జరుగుతుందని శ్రీవారి సేవకులు దూసర్లపూడి రమణరాజు, వరలక్ష్మి తదితరులు తెలిపారు. సోమవారం నగరవాసులు మొక్కలు అందజేశారు.

ప్రభుత్వ వాహన డ్రైవర్ల సమస్యల పరిష్కారానికి చర్యలు

కాకినాడ కలెక్టరేట్, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వ వాహన డ్రైవర్ల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్ అపూర్వభరత్ పేర్కొన్నారు. సోమవారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా డ్రైవర్ల సంఘం నూతన కమిటీ ఆయనను కలెక్టరేట్‌లో కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘానికి కాకినాడలో ఉన్న సొంత భవనం విషయంలో నెలకొన్న వివాదాన్ని వివరించారు. పరిశీలించి న్యాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి.రమేశ్‌బాబు, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఎస్ఎస్‌వీకే వర్మ, ఆల్ ఇండియా గవర్నమెంట్ డ్రైవర్స్ సంఘం జాతీయ అధ్యక్షుడు వై.నాగేశ్వరరావు, జి.రాంబాబు, రవి తదితరులు పాల్గొన్నారు.

నిబంధనలు పాటించాలి

విద్యార్థినులకు అవగాహన కల్పిస్తున్న కాకినాడ ట్రాఫిక్-I సీఐ రమేష్

మసీదుసెంటర్, న్యూస్‌టుడే: ప్రతిఒక్కరూ ట్రాఫిక్ నియమనిబంధనలపై అవగాహన కలిగి ఉండాలని కాకినాడ ట్రాఫిక్-1 సీఐ ఎన్.రమేష్ అన్నారు. సోమవారం కాకినాడ సాలిపేటలోని పైండా సత్తిరాజు నగరపాలకసంస్థ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినులకు రోడ్డుభద్రతా మాసోత్సవాల్లో భాగంగా ట్రాఫిక్ రూల్స్, మత్తుపదార్థాలు, మహిళల భద్రత, సైబర్‌నేరాలపై అవగాహన కల్పించారు. సీఐ మాట్లాడుతూ ఆటోల్లో పరిమితికి మించి ఎక్కువ మంది ప్రయాణించకూడదని, బస్సుల్లో ఫుట్‌పాత్ ప్రయాణం ప్రమాదకరమని పేర్కొన్నారు. ట్రాఫిక్ సీఐ ఏసుబాబు, ట్రాఫిక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

పాఠశాలలు, వసతిగృహాల్లో మరుగుదొడ్లు తప్పనిసరి

ఇన్‌ఛార్జి కలెక్టర్ అపూర్వభరత్

కాకినాడ కలెక్టరేట్, న్యూస్‌టుడే: జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాల్లో మరుగుదొడ్లు సౌకర్యవంతంగా తీర్చిదిద్దాలని ఇన్‌ఛార్జి కలెక్టర్ అపూర్వభరత్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో ఆయన సంబంధిత శాఖల అధికారులు, ప్రధానోపాధ్యాయులతో సమీక్షించారు. వీటిలో తాగునీటి సౌకర్యంతో పాటు మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వసతిగృహాల్లోని విద్యార్థులకు వేడి నీటిని అందించాలని సూచించారు. శిథిలావస్థలో ఉన్న భవనాలు, ప్రహరీలపై నెలాఖరులోగా నివేదిక సమర్పించాలని ఆదేశించారు. డీఈవో రమేశ్, జిల్లా బీసీ సంక్షేమాధికారి శ్రీనివాసరావు, ఏపీఈడబ్ల్యూఐడీఎస్ కార్యనిర్వాహక ఇంజనీరు వెంకటపతిరాజు, తదితరులు పాల్గొన్నారు.

ఉద్యానం చెంత.. సమస్యల చింత!

శిథిలమైన ఆట పరికరాలు

భానుగుడిసెంటర్(కాకినాడ), న్యూస్‌టుడే: నగరంలో చిన్నాచితక కలిపి 120కుపైగా ఉద్యానాలు ఉన్నాయి. ప్రధాన ప్రాంతాల్లో ఉన్నవాటిని అభివృద్ధి చేస్తున్నా.. కాలనీ వీధుల్లో ఉండే ఉద్యానాలు మాత్రం అభివృద్ధికి దూరంగా ఉంటున్నాయి. ఎప్పుడో ఏళ్లకిందట నిర్మించినవి నేడు దయనీయ స్థితిలో దర్శనమిస్తున్నాయి. విద్యుత్‌నగర్ వాటర్ ట్యాంకుల సమీపంలోని నగరపాలక ఉద్యానంలో ఆహ్లాదం కరవైంది. ఇక్కడ ఫౌంటెన్ శిథిలమైంది. అందులో పిచ్చి మొక్కలు మొలిచి చెత్తాచెదారంతో కళావిహీనంగా తయారైంది. ఒకటీ అరా ఉండే చిన్నారుల ఆట పరికరాలు సైతం శిథిలమై మూలకు చేరాయి. ఉద్యానం ముందుభాగాన కాలువ మట్టితో పూర్తిగా పూడుకుపోయింది. దీనిపై సిమెంటు స్తంభం వేసి వదిలేశారు. నెలలు గడుస్తున్నా తొలగించలేదు. నగరపాలక అధికారులు స్పందించి ఉద్యానాన్ని అభివృద్ధి చేసి అందుబాటులోకి తీసుకురావాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

ముందువైపు పూడిపోయిన కాలువ

(c) eenadu

కాకినాడ గ్రామీణం
• కాకినాడ గ్రామీణం • పెద్దాపురం • పిఠాపురం

అర్జీదారులతో మాట్లాడుతున్న అధికారులు

అర్జీదారుడు సంతృప్తి చెందాలి

పిఠాపురం: సమస్యపై అర్జీ అందజేసిన వారు సంతృప్తి చెందేలా పరిష్కారం చూపాలని పాడా పీడీ శ్రీనివాసరావు తెలిపారు. సోమవారం పిఠాపురం పాడా కార్యాలయంలో పీజీఆర్ఎస్ కార్యక్రమం జరిగింది. రెవెన్యూ, పురపాలిక, తదితర శాఖలకు సంబంధించి 32 అర్జీలు స్వీకరించారు. వాటిని ఆన్‌లైన్ చేసి, సంబంధిత అధికారుల సమక్షంలో సమస్యలపై చర్చించారు. ఏపీడీ వసంత మాధవి, కమిషనర్ కనకారావు తదితరులు పాల్గొన్నారు.

రథసప్తమి, కల్యాణోత్సవాలకు ఏర్పాట్లు

పెదపూడి, న్యూస్‌టుడే: పెదపూడి మండలం జి. మామిడాడలోని సూర్యనారాయణస్వామి కల్యాణోత్సవాలు, రథసప్తమి వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ వంశపారంపర్య ధర్మకర్త కొవ్వూరి శ్రీనివాస బాలకృష్ణారెడ్డి తెలిపారు. ఈనెల 25న రథసప్తమి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపిస్తామని పేర్కొన్నారు. ఆరోజు మధ్యాహ్నం 1.30 గంటలకు రథోత్సవం ప్రారంభమవుతుందని వెల్లడించారు. కల్యాణోత్సవం సందర్భంగా ఈనెల 29న మధ్యాహ్నం ఒంటిగంటకు రథోత్సవం, ప్రత్యేక దర్శనాలు, రాత్రి 7 గంటలకు కల్యాణం జరుగుతుందన్నారు. భక్తులకు ఇబ్బందులు ఎదురవకుండా ఏర్పాట్లు చేస్తున్నామని, భోజన వసతి కల్పిస్తున్నామని వివరించారు.

త్రిసభ్య కమిటీకి ఎత్తిపోతల నిర్వహణ బాధ్యతలు

మాట్లాడుతున్న ఈఈ దుర్గా గురవయ్య

సామర్లకోట గ్రామీణం, న్యూస్‌టుడే: మండలంలోని జి.మేడపాడు, పెదబ్రహ్మదేవం 1 ఎత్తిపోతల పథకాలను సోమవారం ఏపీఎస్ఐడీసీ అధికారులు స్వాధీనం చేసుకుని త్రిసభ్య కమిటీ సభ్యులకు అప్పగించారు. ఎత్తిపోతల పథకాల వద్ద రైతులతో ఆ శాఖ అధికారులు సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఈఈ దుర్గా గురవయ్య మాట్లాడుతూ ' జి.మేడపాడు పథకానికి చెందిన రూ.27,07,800 నిధులు దుర్వినియోగం అయినట్లు, సగం మంది రైతులకు మాత్రమే సాగు నీరు అందటం, వందలాది ఎకరాల అనధికార సాగు, మోటార్లు రిపేర్లు చేయకపోవటం వంటి ఆరోపణలు, పెదబ్రహ్మదేవంకు చెందిన ఎత్తిపోతల పథకంలో 265 మందికి ఓట్లు ఉండగా వారిలో 204 మందికి పథకం పరిధిలో పొలాలు లేకపోవటం, 20 ఏళ్ల క్రితం మృతి చెందిన వారు ఓటర్లుగా కొనసాగటం, సుమారు రూ.23,01,169 నిధులు దుర్వినియోగం, పూర్తిస్థాయిలో లెక్కలు చూపకపోవటం వంటి ఆరోపణలు మేరకు సామర్లకోట తహసీల్దార్ విచారణ చేపట్టి జిల్లా కలెక్టర్‌కు నివేదిక అందించారని' తెలిపారు. ఈ మేరకు పాలకవర్గాన్ని రద్దు చేస్తూ త్రిసభ్య కమిటీతో నిర్వహించాలని గతేడాది డిసెంబర్ 30న జిల్లా కలెక్టర్ ఇచ్చిన ఆదేశాల మేరకు సోమవారం పాలకవర్గాలను రద్దు చేస్తూ త్రిసభ్య కమిటీకి పథకాల నిర్వహణ అప్పగిస్తున్నట్లు ఈఈ ప్రకటించారు. నాయకులు పాలకుర్తి శ్రీనుబాబు, తోటకూర శ్రీనివాస్, పథకాల పరిధిలోని రైతులు పాల్గొన్నారు.

పారిశుద్ధ్యమా.. పరిహాసమా..!

న్యూస్‌టుడే, గొల్లప్రోలు, పిఠాపురం

గొల్లప్రోలులో ప్రధాన రహదారి పక్కన డ్రెయిన్ మూసివేయడంతో రోడ్డుపై నిలిచిన నీరు

గొల్లప్రోలు, పిఠాపురం పట్టణాల్లో డ్రెయినేజీ వ్యవస్థ నిర్వహణ సరిగా లేక ఎక్కడికక్కడ మురుగు నిలిచి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధాన కాలువలు సైతం వ్యర్థాలు, పూడికతో మూసుకుపోయి మురుగు నీరు ప్రవహించడం లేదు. దీంతో పారిశుద్ధ్యం క్షీణించి దుర్వాసన, దోమల ఉద్ధృతితో రోగాలు ప్రబలుతున్నాయి.

గొల్లప్రోలులో..

గొల్లప్రోలు నగర పంచాయతీ పరిధిలో ప్రధాన రహదారి వెంట ఉన్న కాలువలు, రాయవరం రోడ్డుకు ఆనుకుని ఉన్న ప్రధాన కాలువ, దేవీనగర్ ప్రాంతంలోని కాలువ ఆక్రమణలకు గురికావడంతోపాటు నిర్వహణకు నోచుకోవడం లేదు. గుర్రపుడెక్క, పూడికతో మూసుకుపోయాయి. ప్రధాన రహదారి పక్కనున్న దుకాణాల ఎదుట డ్రెయిన్లపై కాంక్రీట్ రాళ్లు పరిచి మూసివేయడంతో మురుగు కదలడం లేదు. కాలువల్లో పూడిక తీసేందుకు అవకాశం లేకుండా పోయింది. స్థానిక మార్కెట్, కరణంగారితోట, ఎస్సీకాలనీ, గాంధీనగర్ ప్రాంతాల్లో డ్రెయిన్లు మూసుకుపోయి మురుగు సమస్య తీవ్రమైంది.

పిఠాపురంలో..

పిఠాపురంలోని విద్యుత్తునగర్‌లో డ్రెయినేజీ వ్యవస్థ సరిగాలేక రోడ్లపై నిత్యం మురుగు చేరుతోంది. ఈ ప్రాంతంలోని పార్కుకు వచ్చే ప్రజలు అవస్థలు పడాల్సివస్తోంది. జీవన్‌నగర్, మంగయమ్మరావుపేట, జగ్గయ్యచెరువు, గుట్లవీధి, ఇందిరానగర్, రథాలపేట, రామా థియేటర్ కూడలి, తారకరామానగర్, అగ్రహారం వంటి ప్రాంతాల్లో కాలువలు అధ్వానంగా ఉన్నాయి. మూడో వార్డులోని ప్రాంతాలు చిన్నపాటి వర్షానికే ముంపునకుగురై చెరువులను తలపిస్తున్నాయి.

చర్యలు చేపడతాం..

మురుగు సమస్య పరిష్కరించి పారిశుద్ధ్యం మెరుగు పరిచేందుకు చర్యలు చేపడతాం. ప్రధాన డ్రెయిన్లలో పూడిక తొలగించేందుకు నిధులు మంజూరయ్యాయి. గొల్లప్రోలు-రాయవరం రోడ్డులోని డ్రెయిన్‌లో పూడిక తొలగింపు పనులు చేశారు. మిగిలిన డ్రెయిన్లలో పనులు చేపడతాం.
- శ్రీనివాసులు, కమిషనర్, గొల్లప్రోలు

సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్‌గా భారతి

పిఠాపురం, న్యూస్‌టుడే: పిఠాపురం స్పెషల్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్‌గా బొమ్మిడి విజయభారతి నియమితులయ్యారు. సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడి కోర్టులో చాలా కాలంగా ఖాళీగా ఉన్న ఈ పోస్టును ఎట్టకేలకు ప్రభుత్వం భర్తీ చేసింది. రాజమహేంద్రవరానికి చెందిన భారతి జీవో నంబరు 13 ద్వారా సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్‌గా ప్రభుత్వం నియమించింది. మేజిస్ట్రేట్‌కు పలువురు న్యాయవాదులు అభినందనలు తెలిపారు.

ఆక్రమణలపై చర్యలకు విన్నపం

కరప: ఆక్రమణలపై అధికారులు చర్యలు తీసుకుని ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం కాకుండా చూడాలని పలువురు రైతులు కోరారు. కరప మండల పరిషత్తు కార్యాలయంలో సోమవారం వారు ఏవో నరసింహానికి వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ కరపలో వెల్లతూము వద్దనున్న భావారం డ్రెయినేజీ వద్ద ఉన్న ఖాళీ భూమిని కరపకు చెందిన సూర్యనారాయణ ఆక్రమించుకుని రాత్రి సమయంలో పూడ్చివేస్తున్నాడని, దాంతో మురుగు కదలని పరిస్థితి ఏర్పడుతుందని వాపోయారు. చర్యలు తీసుకోవాలని కోరారు. భేరి రామకృష్ణ, ఎ.సత్తిబాబు, అడపా శ్రీనివాసరావు, డి.వెంకన్నబాబు, ఎన్.నాగేశ్వరరావు, టి.శ్రీనివాసరావు, ఎన్.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

ప్రజా సమస్యల పరిష్కారానికే జనవాణి

మంగళగిరిలో అర్జీలు స్వీకరిస్తున్న ఎమ్మెల్యే నానాజీ

సర్పవరం(కరప): ప్రజల సమస్యలను సకాలంలో పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే పంతం నానాజీ అన్నారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన పలువురు నాయకులతో కలిసి జనవాణి కార్యక్రమంలో పాల్గొన్నారు. వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. సంబంధిత అధికారులకు తెలిపి పరిష్కరించేలా చొరవ చూపుతామన్నారు.

అగ్నిప్రమాద బాధితుల్ని ఆదుకుంటాం

ఆర్థిక సాయం అందిస్తున్న మాజీ ఎమ్మెల్యే వర్మ

పిఠాపురం: అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయిన బాధిత కుటుంబాన్ని ప్రభుత్వపరంగా ఆదుకుంటామని మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్ఎన్ వర్మ అన్నారు. సోమవారం పిఠాపురం మండలం చిత్రాడలో అగ్నిప్రమాదంలో నిరాశ్రయులైన ఖండవిల్లి కృష్ణ, సత్యవతి కుటుంబాలను వర్మ పరామర్శించారు. కావ్య వర్మాస్ ఫౌండేషన్ తరపున రూ.5 వేలు ఆర్థిక సాయం అందించారు. ఇల్లు కట్టుకునేందుకు గృహ నిర్మాణ శాఖ నుంచి రుణం అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సకుమళ్ల గంగాధర్, అడ్డగర్ల శివ, రొంగల శ్రీను, ఎద్దు రాంబాబు, గీసాల దుర్గాప్రసాద్, కేతవరపు కృష్ణ పాల్గొన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా

ఫోన్ చేయండి: కాకినాడ గ్రామీణం: 80085 74325
ఉ॥ 10 - మ॥ 1 పెద్దాపురం: 80085 74198, పిఠాపురం: 80085 65544

సమస్య: స్థానిక రెడ్డివీధిలో చెత్తకుప్పలున్నాయి. తొలగించడానికి చర్యలు తీసుకోవాలి.
– ప్రసాదరావు, స్థానికుడు

పరిష్కారం: పారిశుద్ధ్య అధికారి ఆదినారాయణకు తెలపగా కార్మికులతో తొలగించారు.
- న్యూస్‌టుడే, పెద్దాపురం

సమస్య: పిఠాపురంలోని కుంతీమాధవస్వామి ఆలయ సమీప వీధుల్లో డ్రెయినేజీల్లో వ్యర్థాలు పేరుకుపోయాయి.
– శాస్త్రి

పరిష్కారం: పారిశుద్ధ్య అధికారి ప్రభాకర్‌కు చెప్పగా కార్మికులతో కాలువలన్నీ శుభ్రం చేయించారు.
- న్యూస్‌టుడే, పిఠాపురం

సమస్య: గొల్లప్రోలు గాంధీనగరం శివారున రోడ్డుపై చెత్త పేరుకుపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. – స్థానికులు

పరిష్కారం: ఇన్‌ఛార్జి పారిశుద్ధ్య పర్యవేక్షణాధికారి రఘుప్రసాద్ సిబ్బందితో చెత్తను తొలగింపజేశారు.
- న్యూస్‌టుడే, గొల్లప్రోలు

సమస్య: కొత్తపల్లి పంచాయతీ రవీంద్రపురంలో వీధి దీపాలు వెలగకపోవడంతో చీకటి అలుముకుంటుంది. – స్థానికులు

పరిష్కారం: పంచాయతీ కార్యదర్శి సత్యనారాయణ సిబ్బందిని పంపి మరమ్మతులు చేయించారు.
- న్యూస్‌టుడే, కొత్తపల్లి

సమస్య: గురజనాపల్లి శివారు బొందల వారిపేటలో తాగునీరు ఒక్కోసారి అపరిశుభ్రంగా వస్తోంది. – సత్యనారాయణ

పరిష్కారం: ఏఈ వర్ధన్‌కు చెప్పగా గ్రామానికి నీరు సరఫరాచేసే పైపులైన్‌కు మరమ్మతులు చేయించారు.
- న్యూస్‌టుడే, కరప

కరప ఏఎంసీ ఛైర్మన్‌గా వెంకటరమణ

కరప, న్యూస్‌టుడే: కరప ఏఎంసీ కార్యవర్గ నియామకంపై ఉన్న సందిగ్ధత ఎట్టకేలకు వీడింది. కరప మార్కెట్ కమిటీ ఛైర్మన్‌గా ముద్రగడ వెంకటరమణ(రమేష్), ఇతర బోర్డు సభ్యులను నియమిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. కరపకు చెందిన ముద్రగడ రమేష్ జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి క్రియాశీలకంగా వ్యవహరిస్తూ పార్టీ బలోపేతానికి, ఎన్నికల్లో విజయానికి కృషి చేశారు. ఎమ్మెల్యే నానాజీ ప్రోత్సాహంతో ఛైర్మన్‌గా రమేష్ పేరును గతేడాది మార్చి 24న ఖరారు చేశారు. వైస్ ఛైర్మన్, బోర్డు సభ్యుల ఎంపికలో సందిగ్ధత నెలకొనడంతో సుమారు పది నెలల నుంచి ఏఎంసీ కార్యవర్గ నియామకం చేపట్టలేదు. సోమవారం ఛైర్మన్‌తోపాటు బోర్డు సభ్యుల పేర్లను ప్రభుత్వం ఖరారు చేసింది. గౌరవ ఛైర్మన్‌గా ఎమ్మెల్యే నానాజీ, ఛైర్మన్‌గా ముద్రగడ వెంకటరమణ(రమేష్), వైస్ ఛైర్మన్‌గా గుల్లిపల్లి శ్రీనివాసరావు, సభ్యులుగా అగ్రిట్రేడ్ మార్కెటింగ్ అధికారి, ఏడీఏ, నడకుదురు సర్పంచి, వేములవాడి పీఏసీఎస్ ఛైర్‌పర్సన్‌లతోపాటు నాగభూషణం, రాంబాబు, సునీత, వీరదుర్గవిష్ణు, అంజినాగదుర్గాప్రవీణ్, మధుసునీల్, అబ్బాయి, శ్రీలక్ష్మి, వరలక్ష్మి, అప్పారావు, కాంతిసుజాత, అనూష, వీరవెంకటసత్యనారాయణ నియామకమయ్యారు.

గొల్లప్రోలులో జనసేన క్యాలెండర్ల పంపిణీ

క్యాలెండర్లు పంపిణీ చేస్తున్న వారాహి టీమ్ సభ్యులు

గొల్లప్రోలు, న్యూస్‌టుడే: గొల్లప్రోలులోని ఇంటింటా జనసేన క్యాలెండర్ల పంపిణీ కార్యక్రమం స్థానిక 3, 10 వార్డుల్లో సోమవారం నిర్వహించారు. వారాహి టీమ్ సభ్యులు తయారు చేసిన మూడు వేల క్యాలెండర్లు ఇంటింటా పంపిణీ చేస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. నియోజకవర్గంలో పవన్‌కల్యాణ్ నిర్వహించిన అభివృద్ధి పనుల వివరాలు, చిత్రాలతో వీటిని తయారుచేసినట్లు వారాహి టీమ్ సభ్యులు తెలిపారు.

వాసవి కన్యకాపరమేశ్వరికి పూజలు

నేడు

పెద్దాపురం, న్యూస్‌టుడే: వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినం సందర్భంగా మంగళవారం స్థానిక అమ్మవారి గుడిలో కుంకుమ పూజలు, పల్లకి సేవలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనవలసిందిగా వారు కోరారు.

ఉపాధి పనుల సమావేశం

గొల్లప్రోలు: జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో 2024-25 సంవత్సరంలో నిర్వహించిన పనుల సామాజిక తనిఖీ నిర్వహించేందుకు సమన్వయ సమావేశం మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు గొల్లప్రోలు మండల పరిషత్ కార్యాలయంలో జరుగుతుందని ఎంపీడీవో సలాట్ రాజు తెలిపారు. సమావేశానికి ఆయా శాఖల అధికారులు, సిబ్బంది హాజరవుతారన్నారు. గ్రామాలవారీగా జరిగిన ఉపాధి పనుల సామాజిక తనిఖీ నిర్వహించే వివరాలను సమావేశంలో ప్రకటిస్తారన్నారు.

విద్యుత్తు వృథా.. ఆపాలి కదా..

గురజనాపల్లి శివారు బొందల వారిపేటలో పట్టపగలే వీధి దీపాలు వెలుగుతుండటంతో విలువైన విద్యుత్తు వృథా అవుతోంది. ఇలా నిరంతరం జరుగుతుండడంతో పంచాయతీకి రూ.వేలల్లో బిల్లులు వస్తున్నాయని, అధికారులు స్పందించి విద్యుత్తు వృథాను అరికట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు. ఏఈ ఈశ్వర్‌ప్రసాద్‌కు చెప్పగా చర్యలు తీసుకుంటామన్నారు. – న్యూస్‌టుడే, కరప

గుర్రపుడెక్క నిండి సమస్య

గొల్లప్రోలులోని శివాలయంకాలనీ ఎదురుగా ప్రధాన కాలువ గుర్రపుడెక్కతో మూసుకుపోయి మురుగునీరు ప్రవహించడంలేదు. దీంతో వీధుల్లో డ్రెయిన్లు మురుగుతో నిండి దుర్వాసన, దోమల ఉద్ధృతితో రోగాలు ప్రబలే పరిస్థితులు ఏర్పడ్డాయి. కాలువలో గుర్రపుడెక్క తొలగించి మురుగు సమస్య పరిష్కరిస్తామని ఇన్‌ఛార్జి పారిశుద్ధ్య పర్యవేక్షణాధికారి రఘుప్రసాద్ తెలిపారు. – న్యూస్‌టుడే, గొల్లప్రోలు

వీధుల్లో పేరుకుపోయిన చెత్త

పిఠాపురం పట్టణంలో ఎక్కడికక్కడే చెత్తకుప్పలు దర్శనమిస్తున్నాయి. సంక్రాంతి సందర్భంగా దాదాపు నాలుగు రోజులపాటు కార్మికులు సెలవుల్లో ఉన్నారు. దీనికి తోడు పండగలో వ్యర్థాలు ఉత్పత్తి పెరిగి వీధుల్లో చెత్త పేరుకుపోయింది. దీంతో సీతయ్యగారి తోట, పాత ఎంపీడీవో కార్యాలయం, కుంతీ మాధవ స్వామి ఆలయం వీధి, డ్రైవర్స్‌కాలనీ, స్టువార్టుపేట, రామా థియేటర్ సెంటర్ ప్రాంతాలు అధ్వానంగా ఉన్నాయి. పారిశుద్ధ్య అధికారి అప్పారావు శుభ్రతకు చర్యలు చేపట్టామన్నారు. – న్యూస్‌టుడే, పిఠాపురం

మురుగు పారక యాతన

పట్టణంలోని టీచర్స్‌కాలనీలో కాలువను శుభ్రం చేయకపోవడంతో మురుగు నిలిచి దుర్వాసన వస్తోంది. రాత్రుళ్లు దోమల బెడదతో నానాపాట్లు పడుతున్నామని, కాలువను శుభ్రం చేయడానికి పురపాలిక అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కమిషనర్ శ్రీకాంత్‌రెడ్డి కార్మికులను పంపి శుభ్రం చేయిస్తామన్నారు. – న్యూస్‌టుడే, పెద్దాపురం

కిటకిటలాడిన సామర్లకోట రైల్వేస్టేషన్

సంక్రాంతి పండగకు స్వగ్రామాలకు వచ్చిన ప్రజలు పండగను సరదాగా చేసుకొని తిరిగి వారు ఉంటున్న స్వస్థలాలకు పయనమయ్యారు. ఈనేపథ్యంలో సోమవారం నుంచి అన్ని పాఠశాలలు, కార్యాలయాలు ప్రారంభం కావడంతో సామర్లకోట రైల్వేస్టేషన్ ప్రయాణికులతో కిటకిటలాడింది. రైల్వే, ఆర్టీసీ, ట్రావెల్స్ బస్సులు అధిక సర్వీసులు నడిపినా అవి సరిపడక ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. – న్యూస్‌టుడే, సామర్లకోట

'భూములు ధారాదత్తం'

సర్పవరం(కరప): కార్పొరేట్ కంపెనీలకు ప్రభుత్వం భూములు ధారాదత్తం చేస్తోందని వైకాపా నాయకుడు కురసాల కన్నబాబు విమర్శించారు. కాకినాడలో సోమవారం పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విలువైన భూములను నామమాత్ర లీజుకు ఇవ్వడం తగదన్నారు. ఉచిత ఇసుక విధానమూ సరిగా లేదన్నారు.

ఉమామహేశ్వరి సేవలు మరువలేనివి

పెద్దాపురం: అంగన్‌వాడీ యూనియన్ నాయకురాలుగా ఉమామహేశ్వరి చేసిన సేవలు మరువలేనివని రెండోవార్డు కౌన్సిలర్ ఆకుల కృష్ణ బాపూజీ అన్నారు. సోమవారం వార్డులోని పాఠశాలలో సంతాప సభ జరిగింది. ఈ సభలో ఐసీడీఎస్ సూపర్‌వైజర్ మంగాదేవి, ప్రధానోపాధ్యాయురాలు సుధారాణి, యూనియన్ కార్యదర్శి ఎస్తేరు రాణి, సీఐటీయూ నాయకులు దాడి బేబీ, సూరిబాబు, జి. సత్తిబాబు, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

నలుగురిపై వరకట్న కేసు నమోదు

కొత్తపల్లి: అదనపు కట్నం కోసం అత్తింటివారు వేధిస్తున్నారని పిఠాపురం మండలం నవఖండ్రవాడకు చెందిన పులుగుల లోవ అంజలి ఫిర్యాదు మేరకు సోమవారం కొత్తపల్లి పోలీసులు నలుగురిపై కేసు నమోదు చేశారు. లోవ అంజలికి కొమరగిరికి చెందిన రాజేష్‌తో 2014లో వివాహమైంది. కొంతకాలం నుంచి అదనపు కట్నం తీసుకురావాలని భర్త రాజేష్‌తో పాటు అత్త, మరిది, ఆడపడుచు వేధింపులకు గురి చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకటేష్ తెలిపారు.

ఆటోడ్రైవర్ దాడిలో వ్యక్తికి తీవ్రగాయాలు

సామర్లకోట: స్థానిక గణపతి నగరంలో ఆటో డ్రైవర్ దాడి చేసిన ఘటనలో వ్యక్తి తీవ్రగాయాలపాలయ్యాడు. సోమవారం గణపతినగరం ప్రాంతానికి చెందిన శివ అనే వ్యక్తిపై ఆటో డ్రైవర్ దాడికి పాల్పడ్డాడు. శివను స్థానికులు 108లో సామర్లకోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దాడికి గల కారణాలను దర్యాప్తు చేస్తున్నారు.

కారును ఢీకొన్న ద్విచక్రవాహనం

ఇద్దరి యువకులకు గాయాలు

సామర్లకోట, న్యూస్‌టుడే: మోటారుసైకిల్‌పై వెళ్తూ కారును ఢీ కొన్న ఘటనలో ఇద్దరు యువకులకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు వివరాల ప్రకారం సోమవారం కిర్లంపూడి వైపు నుంచి సామర్లకోటకు మోటారుసైకిల్‌పై వస్తున్న ముగ్గురు యువకులు స్థానిక విమల్ బాట్లింగ్ కంపెనీ వద్దకు వచ్చేసరికి ముందు వెళ్తున్న కారును అధిగమించే క్రమంలో కారును ఢీ కొట్టారు. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులకు గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం సామర్లకోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన యువకులు స్థానిక కోటపేటకు చెందిన యువకులని చెబుతున్నారు.

ప్రభుత్వం దృష్టికి సమస్యలు తీసుకెళ్తాం

మాట్లాడుతున్న సునీల్‌కుమార్

తాళ్లరేవు: క్షేత్రస్థాయిలో సమస్యలు గుర్తించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం ద్వారానే పరిష్కారానికి అవకాశం ఉంటుందని గోదావరి ఈస్టర్న్ డెల్టా కమిటీ ఛైర్మన్ సునీల్‌కుమార్ అన్నారు. తాళ్లరేవులో డీసీ ఛైర్మన్లు, నీటి సంఘాల అధ్యక్షులు, జలవనరులశాఖ అధికారులతో సోమవారం ఆయన సమీక్షించారు. మండలంలోని శివారు ఆయకట్టు భూములకు రబీలో సాగునీటి ఎద్దడి ఉంటుందన్నారు. ప్రధాన పంట కాలువలు, డ్రెయిన్ల ఆధునికీకరించాలని, కాలువల్లో ఇసుక మేటలు తొలగించాలని, ఆక్రమణలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. సునీల్‌కుమార్ సానుకూలంగా స్పందించారు.

'ప్రతి విద్యార్థి పరీక్షలకు హాజరు కావాలి'

కాజులూరు: ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులు తప్పనిసరిగా 'నైతిక, మానవతా విలువలు', 'పర్యావరణ విద్య'పై నిర్వహించే పరీక్షలకు హాజరుకావాలని కాజులూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ ఎస్ఎస్ శ్రీనివాస్ తెలిపారు. 23న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నైతిక, మానవతా విలువలు, ఫిబ్రవరి 3న పర్యావరణ విద్యపై పరీక్షలు నిర్వహిస్తామన్నారు.

లక్ష్మీనృసింహస్వామి అధ్యయనోత్సవాలు ప్రారంభం

పెదపూడి: పెదపూడి మండలం పుట్టకొండ లక్ష్మీనృసింహ స్వామి కల్యాణ మహోత్సవాల్లో భాగంగా సోమవారం నుంచి అధ్యయనోత్సవాలు ప్రారంభించారు. అర్చకులు పి.ఎ.గోపాలాచార్యులు ఆధ్వర్యంలో వంశపారంపర్య ధర్మకర్త అనంతాచార్యుల పర్యవేక్షణలో స్వామి వారికి ప్రత్యేకపూజలు నిర్వహించారు. స్వామివారి కల్యాణం, రథోత్సవం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 23 వరకు పగలుపత్తు, 23 నుంచి 27 వరకు రాత్రిపత్తు, 27న నమ్మాళ్వార్ పరంపదోత్సవం నిర్వహిస్తారు. 28న సాయంత్రం విశ్వక్సేన ఆరాధన, 29న రథోత్సవం, తెల్లవారు జామున స్వామివారి కల్యాణోత్సవం జరిపిస్తామని అర్చకులు వివరించారు.

'వైకాపా నేతలకు బీసీలంటే గిట్టదు'

తాళ్లరేవు, న్యూస్‌టుడే: వైకాపా నేతలకు బీసీలంటే గిట్టదని బడుగు, బలహీన వర్గాలపై ఆ పార్టీ నేతలు దమన కాండకు పాల్పడుతున్నారని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా తెదేపా అధికార ప్రతినిధి వాడ్రేవు వీరబాబు అన్నారు. కోరింగ పంచాయతీ పెద్దబొడ్డువెంకటాయపాలెంలో ఆయన మాట్లాడారు. తుని నియోజకవర్గం కోటనందూరు మండలం అల్లిపూడికి చెందిన తెదేపా నాయకుడు, బీసీ నేత లాలం బంగారయ్యను వైకాపా నాయకులు కిరాతకంగా హతమార్చారన్నారు.

వైభవంగా వీరభద్రుడి సంబరం

తాళ్లరేవు: పి.మల్లవరంలో వీరభద్రుడి సంబరం సోమవారం వైభవంగా నిర్వహించారు. నీలపల్లి నీటి సంఘం అధ్యక్షుడు ధూళిపూడి గోపి, సరిత దంపతుల ఆధ్వర్యంలో పోలేకుర్రు సమీపంలోని పంట కాలువలో వీరభద్రుడికి ప్రత్యేక పూజలు చేశారు. అక్కడి నుంచి పి.మల్లవరం వరకు మేళతాళాలు, డప్పుల వాయిద్యాలతో వీరభద్రుడి వేషధారణలో పల్లకిలో స్వామి వారిని ఊరేగించారు. దారి పొడవునా భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. వీరభద్రుడి గద్దె వద్ద సోమవారం ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు, గోదావరి ఈస్టర్న్ డెల్టా కమిటీ ఛైర్మన్ మూరాల శెట్టి సునీల్‌కుమార్, తెదేపా మండల అధ్యక్షుడు ధూళిపూడి వెంకటరమణ, జక్కల ప్రసాద్‌బాబు, విళ్ల వీర గద్దెను సందర్శించి వీరభద్రుడిని దర్శించుకున్నారు. అనంతరం అన్నసమారాధన నిర్వహించారు. పేదలకు వస్త్రాలు పంపిణీ చేశారు.

పశువైద్య శిబిరాలు ప్రారంభం

తాళ్లరేవు: పాడి పశువులకు వచ్చే రోగాలను నివారించాలనే లక్ష్యంతో వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చినట్లు పశుసంవర్ధక శాఖ వైద్యురాలు సుధ, శుభశ్రీ అన్నారు. తాళ్లరేవు పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో ఉచిత పశువైద్య శిబిరాల పోస్టర్‌ను సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా 44 పశువులకు ఉచితంగా వైద్యం అందించారు.

పల్లెపండగ.. అభివృద్ధి నిండుగా

పెద్దాపురం, సామర్లకోట న్యూస్‌టుడే: గత వైకాపా ప్రభుత్వం పల్లెల అభివృద్ధి విషయంలో పూర్తిగా విస్మరించగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గ్రామాల అభివృద్ధిపై దృష్టిసారించి అభివృద్ధికి బాటలు వేస్తోంది. ఇప్పటికే పల్లె పండగ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తుంది. ఇందులో భాగంగా పెద్దాపురం నియోజకవర్గంలోని పెద్దాపురం, సామర్లకోట రెండు మండలాల్లోని 41 గ్రామాల్లో 2024-25లో అంతర్గత రహదారులు, సీసీ రహదారులు, మురుగు కాలువల నిర్మాణాలు చేసింది. ప్రస్తుతం 2025-26 నిధులతో మరోసారి రహదారులు, మురుగు కాలువలు తదితర అభివృద్ధి పనులు చేసేందుకు కార్యాచరణ రూపొందించారు. ఈ నేపథ్యంలో ఆయా పనులకు ఇటీవల స్థానిక ప్రజా ప్రతినిధులు శంకుస్థాపనలు చేశారు.

కాండ్రకోటలో నిర్మిస్తున్న సీసీ రహదారి

పెద్దాపురం నియోజకవర్గంలో విడుదలైన నిధుల వివరాలు

మండలం	సంవత్సరం	పనుల సంఖ్య	వ్యయం (రూ.లక్షల్లో)
పెద్దాపురం	2024–25	47	1010.50
	2025–26	28	607.00
సామర్లకోట	2024–25	58	1304.50
	2025–26	20	345.00

చురుగ్గా నిర్మాణ పనులు..

పెద్దాపురం నియోజకవర్గంలో పల్లె పండగ కింద విడుదలైన నిధులతో గ్రామాల్లో సీసీ రహదారులు, అంతర్గత రహదారులు, మురుగు కాలువల నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయి.
– పీవీ రామకృష్ణ, ఈఈ, పంచాయతీరాజ్, పెద్దాపురం

ఆ స్థలం గ్రామ కంఠమే'

స్థలాన్ని పరిశీలిస్తున్న ఆర్ఐ రామకృష్ణ, పంచాయతీ కార్యదర్శి సురేష్, సచివాలయ సర్వేయర్లు

తాళ్లరేవు, న్యూస్‌టుడే: కోరింగ పంచాయతీ సీతారామపురంలో సర్వే నంబరు 363/1లో రామాలయానికి కేటాయించిన 70 సెంట్లు భూమిని కొంతమంది ఆక్రమించుకున్నారని ఆరోపిస్తూ ప్రజా సంఘాల నాయకులు రెవెన్యూ అధికారులకు ఇటీవల ఫిర్యాదు చేశారు. దీనిపై ఆర్ఐ రామకృష్ణ, పంచాయతీ కార్యదర్శి సురేష్, సచివాలయ విలేజ్ సర్వేయర్లు కీర్తి, మహాలక్ష్మి ఆన్‌లైన్‌లో ఆ స్థలం వివరాలను పరిశీలించారు. ఆ స్థలమంతా గ్రామ కంఠమని నిర్ధారించారు. ఆ స్థలాన్ని గ్రావెల్‌తో పూడ్చిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాల నాయకులు టేకుమూడి ఈశ్వరరావు, గోడి భాస్కరరావు, దుప్పి అదృష్టదీపకుడు, సంగాని దాసు, దాసరి నాగేశ్వరరావు, కాలా రాజారావు డిమాండ్ చేశారు.

జనసేన ఫ్లెక్సీలు ధ్వంసం

పిఠాపురం: చిత్రాడలో జనసేన నేతల ఫ్లెక్సీలు ధ్వంసం చేశారు. సోమవారం బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ పెంకే జగదీష్ ఆధ్వర్యంలో పట్టణ ఎస్సై మణికుమార్‌కు ఫిర్యాదు చేశారు. నాయకులు మాట్లాడుతూ సంక్రాంతి సందర్భంగా గ్రామంలో జాతీయరహదారి విభాగినిపై ఉన్న ఫ్లెక్సీలను 13, 14 తేదీల్లో గుర్తు తెలియని వ్యక్తులు చించేశారన్నారు. సంఘటన వల్ల గ్రామంలోని ప్రజల మధ్య విభేదాలు ఏర్పడే అవకాశం ఉందన్నారు. విచారణచేసి సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరినట్లు తెలిపారు.

(c) eenadu

తుని

•తుని •ప్రత్తిపాడు •జగ్గంపేట

సార్లంకకు మార్గం ఏర్పాటు

రౌతులపూడి: గత సోమవారం సార్లంక గ్రామంలో ఘోర అగ్నిప్రమాదంలో 26 ఇళ్లు దగ్ధమై 33 కుటుంబాలు నిరాశ్రయులైన విషయం తెలిసిందే. బాధితులకు సహాయ చర్యల నిమిత్తం యుద్ధప్రాతిపదికన ఆంధ్రా మినరల్స్ సంస్థ సీఎస్సార్‌లో భాగంగా సార్లంక గ్రామానికి దారిని ఏర్పాటుచేసింది. కాకినాడ - అనకాపల్లి జిల్లాలను కలుపుతూ ఉపప్రణాళికా ప్రాంతంలో ఉన్న రహదారి నుంచి సార్లంక గ్రామానికి సుమారు 500 మీటర్ల దూరం రోడ్డు వేయడంతో వాహనాలు సాఫీగా వస్తున్నాయి. ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ సూచనల మేరకు సార్లంక ప్రజల సంచారానికి, వాహనాలు వెళ్లేందుకు అనువుగా ఆంధ్రా మినరల్స్ ప్రతినిధులు ఈ రహదారిని నిర్మించారు.

పారిశుద్ధ్యం మరింత మెరుగుపరచండి

తుని, న్యూస్‌టుడే: పురవీధుల్లో పారిశుద్ధ్యం మరింత మెరుగుపరచాలని పురపాలక ఛైర్‌పర్సన్ నార్ల భువన సుందరి అన్నారు. కార్యాలయంలో కార్మికులకు ఏకరూప దుస్తులు, చీరలు, టవల్స్ పంపిణీ చేశారు. ఆమె మాట్లాడుతూ.. ప్రజారోగ్యం దృష్టిలో పెట్టుకుని వార్డుల్లో తడి, పొడి చెత్తవేరు చేసి డంపింగ్‌యార్డుకు తరలించాలన్నారు. కమిషనర్ ఎ.వెంకట్రావు, వైస్ ఛైర్మన్ ఆచంట సురేష్, కౌన్సిలర్లు కర్రి శ్రీదేవి, బుడ్డిగ దారేష్ తదితరులు పాల్గొన్నారు.

దుస్తులు పంపిణీ చేస్తున్న ఛైర్‌పర్సన్, కమిషనర్

మేమున్నాం.. మీకు తోడుగా

ఉ॥ 10 - మ॥ 1 మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు: తుని: 9100020946, ప్రత్తిపాడు: 98669 62946 జగ్గంపేట: 80086 22066

పూడిక తీయించరూ..!

సమస్య:మండలంలోని దానవాయిపేట ఉన్నత పాఠశాల సమీపంలో ఉన్న మురుగు కాలువలు పూడికతో నిండి ఉన్నాయి. పూడిక తీయించాలి. - కాసుబాబు, గ్రామస్థుడు

సమాధానం:పంచాయతీ సిబ్బందికి తెలియజేసి కాలువల్లో పూడిక తీయించి సమస్య పరిష్కరిస్తాం. - విశ్వాస్, పంచాయతీ కార్యదర్శి

న్యూస్‌టుడే, తొండంగి

కాలువలు శుభ్రం చేయించారు

స్పందనకు వందనం

సమస్య: శంఖవరంలోని ఎస్సీ కాలనీ వద్ద కాలువల్లో మురుగు కదలక దుర్వాసన, దోమలతో ఇబ్బందిగా ఉంది. లోవరాజు, స్థానికుడు.

సమాధానం: సమస్య తెలిసిన వెంటనే సిబ్బందితో కాలువలను శుభ్రం చేయించాం. దోమల నివారణకు రసాయనాన్ని పిచికారి చేయించాం.

– అప్పలరాజు, కార్యదర్శి, శంఖవరం న్యూస్‌టుడే, శంఖవరం

ఎన్టీఆర్ స్మారక భవనంలో అన్నదానం

జగ్గంపేట గ్రామీణం: పేదల ఆకలి తీర్చేందుకు అన్న క్యాంటీన్ ఎంతగానో ఉపయోగపడుతుందని తెదేపా మండల పార్టీ అధ్యక్షులు జీను మణిబాబు అన్నారు. మెయిన్‌రోడ్డులో ఎన్టీఆర్ స్మారక మందిరం వద్ద సోమవారం పేదలకు భోజనాలు వడ్డించారు. జీను పెదరాంబాబు మనవడు సాయి కార్తీక్ శ్రీరామ్ పుట్టినరోజును పురస్కరించుకుని క్యాంటీన్ నిర్వహణకు సహకరించారు.

సమయం లేదు.. సమస్యలు పరిష్కరించాలి..!

• తుని 'పుర'సంఘం గడువు మార్చి 18తో పూర్తి

న్యూస్‌టుడే – తుని

ప్రస్తుత పురపాలక సంఘ కౌన్సిల్ ఐదేళ్ల పదవీకాలం ఈ ఏడాది మార్చితో ముగుస్తుంది. ఈ దఫా అనేక కారణాలతో ఇద్దరు ఛైర్‌పర్సన్లు, ముగ్గురు వైస్ ఛైర్మన్లు బాధ్యతలు నిర్వర్తించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మెజారిటీ కౌన్సిలర్లు తెదేపా వైపు మొగ్గుచూపారు. దీంతో అధికారం వైకాపా నుంచి తెదేపా చేతికి వచ్చింది. అనేక సమస్యల పరిష్కారానికి, అభివృద్ధి పనులకు ప్రస్తుత కౌన్సిల్ హయాంలో సుమారు రూ.10 కోట్లు ఖర్చుచేయగా, ఇంకా అనేకం అసంపూర్తిగా మిగిలాయి. కౌన్సిల్‌కు మిగిలిన రోజుల్లో కేవలం రెండు, మూడు సమావేశాలే జరిగే వీలుంది. పలు ప్రధాన సమస్యలపై తీర్మానాలు చేసి అధికార గణానికి దిశానిర్దేశం చేయాల్సి ఉంది.

దృష్టిపెట్టాల్సిన అంశాలివీ...

● ప్రధాన రహదారి విస్తరణ ప్రతిపాదన అంశం దాదాపు ముగిసిపోయింది. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పక్కాగా పార్కింగ్ వసతి కల్పించాలి. దీంతోపాటు ఆక్రమణలు కూడా తొలగించాలి. ● డంపింగ్‌యార్డుకు స్థల సేకరణ విషయంలో రెండు దశాబ్దాలుగా హడావుడి తప్పా కార్యచరణ లేదు. ఈ కొద్ది సమయంలోనైనా రెవెన్యూ, పురపాలక అధికారులు ఈ సమస్యను కొలిక్కితీసుకురావాలి. ● పారిశుద్ధ్య కార్మికుల సంఖ్య పెంచడం, అవసరమైనన్ని వాహనాలు, సామగ్రి అందుబాటులో ఉంచాలి. ప్లాస్టిక్ నిషేధానికి ప్రజల్లో అవగాహన కలిగించడంతోపాటు, పురపాలక సంఘం ద్వారా కఠినచర్యలు ఉండాలి. ● మురుగు కాలువల వ్యవస్థ మరింత మెరుగుపరిచేందుకు ప్రధాన కాలువల్లో సిల్ట్ తొలగింపుతోపాటు కాలువ గట్లు కూడా ఎత్తు చేయాల్సి ఉంది. ● రక్షిత తాగునీటి వ్యవస్థ పటిష్టం చేసే దిశగా పాత గొట్టాలు తొలగించి, కొత్తవాటిని వేయడంతోపాటు శివారుకు పైప్‌లైన్ల విస్తరణ చేసి కొళాయిలు వేయాలి. ● ప్రజారోగ్యం, సంక్షేమం దృష్టిలో పెట్టుకుని కోతులు, కుక్కలు, పందులు, దోమల బెడద తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలి. ● పురపాలక ఖజానాకు అదనపు ఆదాయం సమకూర్చే చర్యల్లో భాగంగా కొత్తగా దుకాణాల నిర్మాణం జరగాలి. ఖాళీ స్థలాలు సద్వినియోగం చేసుకోవడానికి పక్కా ప్రణాళిక చేయాలి.

తుని ఇసుకలపేట వద్ద గుట్టలుగా పేరుకుపోయిన చెత్త

తమ్మయ్యబాబు విగ్రహావిష్కరణలో ఎమ్మెల్యేలు జ్యోతుల, సత్యప్రభ, డీసీసీబీ ఛైర్మన్ తుమ్మల బాబు తదితరులు

ప్రజా నాయకుడు తమ్మయ్యబాబు

ఏలేశ్వరం, న్యూస్‌టుడే: మాజీ ఎంపీపీ, జనసేన నాయకుడు వరుపుల తమ్మయ్యబాబు విగ్రహావిష్కరణ మండలంలోని లింగంపర్తిలో సోమవారం జరిగింది. ఆయన అభిమానులు ఈ విగ్రహాన్ని గ్రామ కూడలిలో ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, వరుపుల సత్యప్రభ, మాజీ ఎమ్మెల్యేలు వరుపుల సుబ్బారావు, పర్వత పూర్ణచంద్ర ప్రసాద్, డీసీసీబీ ఛైర్మన్ తుమ్మల బాబు, ఎమ్మెల్సీ అనంత బాబు, తెదేపా జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్, వైకాపా నియోజకవర్గ సమన్వయకర్త ముద్రగడ గిరిబాబు తదితరులు తమ్మయ్యబాబు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మంచిమనిషిని కోల్పోయామని వారు అన్నారు. జగ్గంపేట జనసేన ఇన్‌ఛార్జి తుమ్మలపల్లి రమేష్, జ్యోతుల పెదబాబు, బొదిరెడ్డి గోపి, బదిరెడ్డి గోవిందు నియోజకవర్గంలోని పలు పార్టీల నాయకులు పాల్గొన్నారు.

పేదలకు బియ్యం పంపిణీ

జగ్గంపేట గ్రామీణం:పేదప్రజలను ఆదుకోవడంలో జనసేన ముందుంటుందని నియోజకవర్గ ఇన్‌ఛార్జి తుమ్మలపల్లి రమేష్ అన్నారు. గుర్రంపాలెం శివారు సగరపేటలో జనసేన నాయకులు గాది నాగరాజు సమకూర్చిన రూ.50వేలు విలువైన బియ్యం బస్తాలను సోమవారం పంపిణీ చేశారు.

వైద్యసేవలు సద్వినియోగం చేసుకోవాలి

కోటనందూరు: ప్రభుత్వం అందిస్తున్న వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని సహకార సంఘ ఛైర్మన్ పెనుమచ్చు నాగేశ్వరరావు అన్నారు. ఎల్‌డీపేటలో వైద్యాధికారి రాజశేఖర్ ఆధ్వర్యంలో సోమవారం శిబిరంలో వృద్ధులు, మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహించి, మందులు అందించారు.

పి.కొట్టాంలో పశువైద్య శిబిరం

కోటనందూరు, గండేపల్లి: పి.కొట్టాంలో వైద్యాధికారి ప్రదీప్ ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందులు, గర్భకోశ వ్యాధులకు చికిత్స అందించారు. ● గండేపల్లి మండలంలో 13 రోజుల పాటు పశువైద్య శిబిరాలు ఏర్పాటు చేయనున్నట్లు అధికారి శ్రీనివాస్ అన్నారు. గండేపల్లిలో సోమవారం శిబిరం నిర్వహించారు.

ఎన్‌పీఎల్ విజేత దొర వారియర్స్

శంఖవరం, న్యూస్‌టుడే: సంక్రాంతి సందర్భంగా ఏటా నెల్లిపూడిలో నిర్వహిస్తున్న ఎన్‌పీఎల్ సోమవారంతో ముగిసింది. పది రోజులు పాటు వివిధ జట్లు పాల్గొనగా ఫైనల్‌లో దొర వారియర్స్ విజయం సాధించింది. తెదేపా సీనియర్ నేత బద్ది రామారావు, టీఎన్ఎస్ఎఫ్ ఆర్గనైజింగ్ కార్యదర్శి రామకృష్ణ, జనసేన మండల ఉపాధ్యక్షుడు తలపంటి బుజ్జి విజేతలను ట్రోఫీ అందజేశారు.

లారీ కింద నుజ్జయిన ద్విచక్రవాహనం

ప్రమాదం.. చోదకుడు క్షేమం

ప్రత్తిపాడు: లారీ కిందకు స్కూటీ దూరిపోయి నుజ్జయింది. చూడ్డానికే ఒళ్లు జలదరిస్తుంది. ఈ ఘటనలో చోదకుడు సురక్షితంగా బయటపడ్డాడని తెలిసి అంతా మృత్యుంజయుడంటూ ఊపిరి పీల్చుకున్నారు. హైవేపై నరేంద్రగిరి వద్ద కూడలిలో సోమవారం జరిగింది. అనకాపల్లి జిల్లా, మునగపాక మండలం, నారాయుడు పాలెం గ్రామానికి చెందిన వై.మోహన్ శ్రీనివాసరావు దొంతమూరు బంధువుల ఇంటికి వచ్చాడు. అతను స్కూటీపై ప్రత్తిపాడు వస్తుండగా రాజమహేంద్రవరం వైపు వెళ్తున్న లారీ ఢీకొంది. స్కూటీ లారీ కిందకు దూరిపోగా వెలుపలకు తీసేందుకు స్థానికులు, హైవే పెట్రోలింగ్ సిబ్బంది ప్రయాస పడ్డారు. చోదకుడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఈ ఘటనపై పోలీసు కేసు నమోదు కాలేదు.

అసంపూర్తి భవనాలు.. తప్పని అవస్థలు..!

న్యూస్‌టుడే, తొండంగి, కోటనందూరు: • నియోజకవర్గంలో విలేజ్ హెల్త్ క్లినిక్కుల దుస్థితి..

పరిశీలన

గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు నిర్మిస్తున్న భవనాలు నత్తనడకన సాగుతున్నాయి. మారుమూల గ్రామస్థులకు దగ్గరలో ఔషధాలు అందించే ఈ భవనాల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పీహెచ్‌సీ వైద్యులు నెలకు రెండు సార్లు ఈ కేంద్రాలకు వచ్చి వైద్య సేవలు అందిస్తున్నా ఈ నిర్మాణాలపై ఇంజినీరింగ్ అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. జాతీయ ఆరోగ్య మిషన్ కింద నరేగా నిధులతో చేపట్టిన ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్ల నిర్మాణాలు అనేకచోట్ల అసంపూర్తిగా నిలిచిపోయాయి. సచివాలయం ఉన్న ప్రతి చోటా ఈక్లినిక్‌లు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినా నిర్మాణాలపై అధికారుల పర్యవేక్షణ నామమాత్రంగా ఉందనేందుకు ఈ నిర్మాణాలే ఉదాహరణ.

తుని నియోజకవర్గంలో..

తొండంగి, కోటనందూరు, తుని మండలాలు ఉన్నాయి. ఈ మూడు మండలాల్లో 56 క్లినిక్‌లు మంజూరు కాగా సుమారు 49 చోట్ల నిర్మాణాలు చేపట్టారు. ప్రస్తుతం చాలా భవనాల పనులు పునాది దశలోనే నిలిచాయి. వీటికి సొంత గూడు లేక ఎంఎల్‌హెచ్‌పీలు కమ్యూనిటీ, సచివాలయ, ఇతర భవనాల్లో వైద్యసేవలు అందిస్తూ కాలం వెల్లదీస్తున్నారు. అద్దె భవనాల వద్ద రోగులు కూర్చునేందుకు జాగా లేదు.. తాగేందుకు నీరు దొరకదు. తొండంగి కమ్యూనిటీ భవనం వద్ద నీరు, మరుగుదొడ్డి సౌకర్యం లేదు. అత్యవసరమైతే కి.మీ. దూరంలో ఉన్న పీహెచ్‌సీ వద్దకు వెళ్లాలి. పలు సెంటర్ల వద్ద ఇదే పరిస్థితి.

యల్లయ్యపేటలో ఇలా..

తొండంగి మండలంలో..

తొండంగి 2, బెండపూడి 2, కృష్ణాపురం, జీఎంపేట గ్రామాల్లో ఇప్పటి వరకు ఈ నిర్మాణాలు ప్రారంభించలేదు. మిగిలిన 14 భవన నిర్మాణాలు ప్రారంభించినా బెండపూడి 1 భవనం మాత్రమే పూర్తయింది. మిగిలిన చోట్ల స్లాబు, పునాది దశలో ముళ్ల పొదల మధ్య ఉన్నాయి.

కోటనందూరు మండలంలో..

14 భవనాలకు గాను 6 భవనాలు పూర్తికాగా 8 భవనాలు (అల్లిపూడి, భీమవరపుకోట,ఇందుగపల్లి, కేఏమల్లవరం, కేఈచిన్నాయిపాలెం, పీ.కొట్టాం. జగన్నాథపురం, కోటనందూరు) వివిధ దశల్లో ఉన్నాయి. తుని మండలంలో 23 భవనాలు మంజూరు కాగా 13 భవనాలు పూర్తయ్యాయి. వీటిపై పంచాయతీరాజ్‌శాఖ ఇన్‌ఛార్జి జేఈ దుర్గారావును వివరణ కోరగా ఉన్నతాధికారులకు నియోజకవర్గంలో భవనాల పరిస్థితిని తెలియజేశామన్నారు.

వంతెన నిర్మించరూ..!

రౌతులపూడి మండలం రాఘవపట్నం శివారున ఏటి కాలువపై వంతెనను నిర్మించాలని గిరిజనులు కోరుతున్నారు. ఈప్రాంత ప్రజలు పంచాయతీ కేంద్రం రాఘవపట్నం నుంచి చల్లూరు, దబ్బాది, సార్లంక తదితర గ్రామాలకు చేరుకునేందుకు మాతయ్యపేట, జల్దాం గ్రామాల నుంచి ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఏటికాలువపై వంతెన నిర్మాణం జరిగితే ఆయా గ్రామాలకు దూరం తగ్గుతుందని స్థానికులు పేర్కొంటున్నారు. ఆ దిశగా అధికారులు, ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు. – న్యూస్‌టుడే, రౌతులపూడి

పచ్చదనంతోనే ఆహ్లాదం

అది ఇల్లు, కార్యాలయం ఏదైనా కానీయండి.. పచ్చదనంతోనే ఆహ్లాదకర వాతావరణం నింపేందుకు ప్రాధాన్యమిస్తున్నామని ఎంపీడీవో సాయినవీన్ తెలిపారు. సోమవారం తుని మండల పరిషత్తు కార్యాలయ ప్రాంగణం అవరణలో కడియం నుంచి తెచ్చిన 50 రకాల మొక్కలు నాటి వాటి సంరక్షణపై సిబ్బందికి సూచనలు చేశారు. ప్రతి పంచాయతీ కార్యాలయాన్ని ఆహ్లాదంగా ఉంచేందుకు సచివాలయ సిబ్బంది, కార్యదర్శులు దృష్టిసారించాలని ఆయన కోరారు. – న్యూస్‌టుడే, తుని గ్రామీణం

ఉల్లాస్.. అర్హుల వద్దకు చేరలేదాయె..!

నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చేందుకు కూటమి ప్రభుత్వం చేపట్టిన 'ఉల్లాస్' కార్యక్రమానికి సంబంధించిన పాఠ్యపుస్తకాలు మూడు నెలలుగా వయోజనులకు అందని వైనం.. తుని మండల పరిషత్తు కార్యాలయంలో ఉపాధి కేంద్రంలోనే అలంకారప్రాయంగా ఉన్నాయి. దీంతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు. సంబంధిత అధికారులు స్పందించి ఉల్లాస్ లక్ష్య సాధనకు కృషిచేయాలని వయోజనులు కోరుతున్నారు. – న్యూస్‌టుడే, తుని గ్రామీణం

కాలనీకి వెళ్లే దారిదే

సోమరాయణింపేట, బూరుగుపూడి గ్రామాల మధ్య జగనన్న కాలనీవాసులు రహదారి సౌకర్యం లేక పోవడంతో అవస్థలు పడుతున్నారు. వాడకం నీరు బయటకు వెళ్లే మార్గం లేక మట్టి రోడ్డు బురదతో నిండిపోయి వాహనాల తాకిడికి గోతులు పడుతున్నాయి. పాలకులు, అధికారులు స్పందించి కాలనీకి రోడ్డు, ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. – న్యూస్‌టుడే, కిర్లంపూడి

నియంత్రిక నిర్వహణ అధ్వానం

జగపతినగరం గ్రామంలో ప్రధాన ర.భ. రహదారి చెంతన ఇళ్లను ఆనుకుని ఉన్న విద్యుత్తు నియంత్రిక వద్ద రక్షణ చర్యలు కరవయ్యాయి. నియంత్రిక నుంచి స్తంభానికి అనుసంధానం చేసిన తీగలు బాగా కిందికి ఉన్నాయి. ట్రాన్స్‌కో అధికారులు స్పందించి విద్యుత్తు నియంత్రిక వద్ద రక్షణ చర్యలు చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు. – న్యూస్‌టుడే, కిర్లంపూడి

పీహెచ్‌సీని ఏర్పాటు చేయాలి

జగ్గంపేట గ్రామీణం: జగ్గంపేట మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (పీహెచ్‌సీ) ఏర్పాటు చేయాలని జడ్పీటీసీ సభ్యురాలు ఒమ్మి బిందుమాధవి కోరారు. గుర్రంపాలెం రోడ్డులోని వివేకానంద పాఠశాల ఆవరణలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. 25వేల జనాభా ఉన్న జగ్గంపేట, పరిసర ప్రాంత ప్రజలు అత్యవసర వైద్యానికి ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లాల్సి వస్తోందన్నారు. స్థానిక ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ చొరవ తీసుకుని పేదలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు జగ్గంపేటలో పీహెచ్‌సీని ఏర్పాటు చేయాలని ఆమె కోరారు.

బలరామపురంలో భజనలు

రౌతులపూడి, న్యూస్‌టుడే: బలరామపురంలో పాదాలమ్మ, మరిడమ్మ ఆలయాల్లో సోమవారం ప్రత్యేక భజనలు, పూజలు కొనసాగాయి. వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని సప్తాహ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ● ఎం.చామవరం, శృంగవరం గ్రామాల్లోని శ్రీఉమావర్ధిని నాగలింగేశ్వరస్వామి ఆలయంలో అన్నదాన సత్రభవనం సోమవారం ప్రారంభమైంది. ఆణివిళ్ల చల్లారావు, చాయాదేవి దంపతుల జ్ఞాపకార్థం ఆణివిళ్ల సత్యనారాయణమూర్తి విరాళంతో భవనం నిర్మించారు.

గోదావరిలో దూకి వ్యక్తి ఆత్మహత్య

కంబాలచెరువు(రాజమహేంద్రవరం), న్యూస్‌టుడే: గోదావరిలో దూకి వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రెండో పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. తుని మండలం ఎస్.అన్నవరానికి చెందిన మండపల్లి శివ(45) కుటుంబ సమస్యల కారణంగా భార్యకు దూరంగా ఉంటున్నారు. కొన్నాళ్ల నుంచి మనస్థాపంతో ఉన్న ఆయన గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. నగరంలోని గౌతమఘాట్ వద్ద సోమవారం సాయంత్రం మృతదేహం లభ్యమైంది. దీనిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

శిరస్త్రాణం ధరించండి.. సురక్షితంగా ప్రయాణించండి

తొండంగి, న్యూస్‌టుడే: హెల్మెట్ ధరించి ప్రమాదాల నివారణకు సహకరించాలని కత్తిపూడి మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ బి.శ్రీనివాస్ వాహనదారులకు సూచించారు. రహదారి భద్రత వారోత్సవాలలో భాగంగా సోమవారం రోడ్డు భద్రత నియమాలపై ఆయన సిబ్బంది, రిఫరల్ పాఠశాల విద్యార్థులతో కలిసి జాతీయ రహదారిపై బెండపూడి పాత చెక్‌పోస్టు వద్ద అవగాహన కల్పించారు. హెల్మెట్ ధరించి రాకపోకలు సాగిస్తే యాపిల్ పండు, ధరించని వారికి గులాబీ పువ్వు ఇచ్చి వినూత్నంగా సూచనలిచ్చారు.

వాహనదారులకు అవగాహన కల్పిస్తున్న ఎంవీఐ శ్రీనివాస్

రోడ్డు ప్రమాదంలో హోంగార్డు దుర్మరణం

రంగంపేట, న్యూస్‌టుడే: రంగంపేట మండలం రామస్వామిపేట వద్ద ఏడీబీ రోడ్డులో సోమవారం రోడ్డు ప్రమాదంలో హోంగార్డు **మానం వీరబాబు** (47) అక్కడికక్కడే మృతిచెందారు. అనపర్తిలో అదనపు విధులు నిర్వహించి ద్విచక్ర వాహనంపై వస్తున్న అతన్ని వెనుకగా వస్తున్న ఆటో ఢీకొనడంతో తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తొండంగి మండలం శృంగవృక్షం ప్రాంతానికి చెందిన ఆయన మృతిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై శివప్రసాద్ తెలిపారు.

29న వేటూరి పురస్కారం ప్రదానం

తుని పట్టణం, న్యూస్‌టుడే: సినీ రచయిత వేటూరి సుందరరామ్మూర్తి 15వ పురస్కారం ఈసారి సినీ పాటల రచయిత **కాసర్ల శ్యామ్**కు ప్రదానం చేయనున్నట్లు సాహితీ పీఠం కార్యదర్శి కలగా రామజోగేశ్వర శర్మ తెలిపారు. శ్యామ్ ఇప్పటివరకూ బలగం, మహాత్మ, అలా వైకుంఠపురంలో తదితర చిత్రాల్లో పాటలు రచించారన్నారు. ఈనెల 29న పట్టణంలోని చిట్టూరీస్ మెట్రో ప్రాంగణంలో నిర్వహించే జయంతి వేడుకల్లో ఈ పురస్కారం ఆయనకు అందిస్తామని శ్రీప్రకాష్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ అసోసియేషన్ వ్యవస్థాపకుడు సీహెచ్ విజయ్‌ప్రకాష్ తెలిపారు.

సంతోషాల సంగమం

శంఖవరం, ఏలేశ్వరంన్యూస్‌టుడే: శంఖవరం ఉన్నత పాఠశాలలో 1997లో 'పది' చదువుకున్న వారు సోమవారం కలిశారు. ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ సందడి చేశారు. తమ గురువులను సత్కరించారు. సహపంక్తి భోజనాలు చేసి ఆటపాటలతో రోజంతా గడిపారు. ● కత్తిపూడి ఉన్నత పాఠశాలలో 2013లో 'పది' చదువుకున్న విద్యార్థుల సమ్మేళనం సోమవారం జరిగింది. ● లింగంపర్తి ఉన్నత పాఠశాలలో 1991-96లో చదివిన వారు మళ్లీ కలుసుకున్నారు. పాఠశాల వేదికగా జ్ఞాపకాలతో మైమరచారు. జీవితంలో స్థిరపడేలా బాటలు వేశారని గురువులను సత్కరించుకున్నారు. ఈ ఆత్మీయ వేడుకకు అనిల్ కిరణ్, బండి శ్రీను, చైతన్య, త్రిమూర్తులు సమన్వయకర్తలుగా వ్యవహరించారు.

లింగంపర్తిలో కలిసిన 1991-96 బ్యాచ్ విద్యార్థులు

శంఖవరంలో కలిసిన 1997లో పదో తరగతి చదివిన విద్యార్థులు

కత్తిపూడి ఉన్నత పాఠశాలలో

ఆశాజనకంగా వరి.. రైతు ఇంట సిరి

న్యూస్‌టుడే, తుని గ్రామీణం.

వాతావరణ పరిస్థితులు అనుకూలించాయి. ఈ ఏడాది ఖరీఫ్‌లో వరిపంట అధిక దిగుబడులు సాధించడంతో అన్నదాతల ఆశలు ఫలించాయి. దీనికి అనుగుణంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన కూటమి ప్రభుత్వం లక్ష్యానికి అనుగుణంగా వాటిని సేకరించి రైతులకు సకాలంలో వారి బ్యాంకు ఖాతాలకు నగదును అందించడంతో ఈ ఏడాది సంక్రాంతికి ముందుగానే పలువురు రైతులకు ధనలక్ష్మీ ఇంటికి చేరడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. మెట్టప్రాంత మండలాలైన తుని వ్యవసాయ సబ్‌డివిజన్‌లో పుష్కర, తాండవ ప్రాజెక్టుల ద్వారా రెండో పంటకు సాగునీటిని సరఫరా చేయడంతో మరో ఏడు వేల ఎకరాల్లో రబీ సీజన్‌లో వరి సాగు చేయడం విశేషం.

తుని సబ్‌డివిజన్‌లో 50 కేంద్రాలు

8.04 లక్షల క్వింటాళ్లు ఉత్పత్తి

తుని, తొండంగి, కోటనందూరు, శంఖవరం, రౌతులపూడి మండలాల పరిధిలో ఈ ఏడాది ఖరీఫ్‌లో సాగు చేసిన సుమారు 35 వేల ఎకరాల విస్తీర్ణంలో సుమారు 8.04 లక్షల క్వింటాళ్ల ధాన్యం దిగుబడి సాధించారు. వీటిని కొనుగోలు చేసేందుకు డివిజన్ పరిధిలో సుమారు 50 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. అయితే వీటిలో ఇప్పటి వరకు సుమారు 2.34 లక్షల క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. మిగిలిన 5.69 లక్షల క్వింటాళ్ల ధాన్యంలో సుమారు 4.57 లక్షల క్వింటాళ్ల ధాన్యం రైతులు తమ స్వంత అవసరాలకు, ప్రైవేటు వ్యాపారులకు విక్రయించనున్నారు. మిగిలిన సుమారు 1.12 లక్షల ధాన్యం ప్రభుత్వం సేకరించేందుకు సంసిద్ధంగా ఉన్నట్లు వ్యవసాయాధికారులు తెలిపారు. గ్రేడ్ ఏ ధాన్యానికి క్వింటాకు రూ.2,389లు, కామన్ ధాన్యంకు రూ.2,369 ప్రభుత్వం మద్దతుధర ప్రకటించనట్లు తుని ఏడీఏ చంద్రశేఖర్ తెలిపారు.

తేటగుంట: కేంద్రంలో ధాన్యం నాణ్యతను పరిశీలిస్తున్న వీఏవో

ప్రయాణ ప్రాంగణాలు కిటకిట..

జగ్గంపేట గ్రామీణం, శంఖవరం, న్యూస్‌టుడే: సంక్రాంతి పండగ ముగిసిన వేళ స్వగ్రామాలకు వెళ్లే ప్రయాణికులతో జగ్గంపేట, కత్తిపూడి బస్టాండ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. జగ్గంపేటలో కాకినాడ, రాజమహేంద్రవరం, తుని వైపు వెళ్లే ప్రయాణికులు గంటల తరబడి వేచిచూడాల్సిన పరిస్థితి. కాకినాడ-రాజమహేంద్రవరం-విశాఖపట్నంలకు కత్తిపూడి ముఖ్య కూడలి కావడంతో బస్టాండు, జాతీయ రహదారి ప్రయాణీకులతో కిక్కిరిసింది. బస్టాండ్‌లో కూర్చునేందుకు బెంచీలు సరిపోక మహిళలు, చిన్నారులు, వృద్ధులు నిలబడే ఉండాల్సి వచ్చింది. వచ్చిన ప్రతి బస్సు పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కడంతో బస్సుల్లో నిలబడి ప్రయాణాలు సాగిస్తున్న పరిస్థితి. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచాలని ప్రయాణికులు కోరుతున్నారు.

కత్తిపూడి బస్టాండు వద్ద బస్సుల కోసం వేచి ఉన్న ప్రయాణికులు

(c) eenadu

ఏపీకే ఫైల్స్‌ను నొక్కకండి

కర్నూలు నేరవిభాగం, న్యూస్‌టుడే : సామాజిక మాధ్యమాల ద్వారా మీ చరవాణులకు వచ్చే ఏపీకే ఫైల్స్‌ను క్లిక్ చేయవద్దని జిల్లా ఇన్‌ఛార్జి ఎస్పీ, డీఐజీ విక్రాంత్‌పాటిల్ సోమవారం సూచించారు. ఎస్‌బీఐ రివార్డ్స్, ఇ-చలాన్, పీఎం కిసాన్ పేర్లకు చివర ఏపీకే అని ఉంచి పంపుతారని, వాటిని క్లిక్ చేస్తే ఫోన్ మొత్తం సైబర్‌నేరగాళ్ల నియంత్రణలోకి వెళ్తుందన్నారు. సెల్‌ఫోన్‌లోని సమస్త సమాచారం వారికి తెలిసిపోతుందన్నారు. బ్యాంకులకు సంబంధించిన ఖాతా, ఓటీపీ వివరాలు తెలుసుకొని ఖాతాలోని డబ్బును స్వాహా చేస్తారని వివరించారు. ఫోన్ హ్యాక్ అయినట్లు అనుమానం వస్తే మొబైల్‌ను ఫ్లైట్ మోడ్‌లో ఉంచి సైబర్‌ల్యాబ్ పోలీసులను ఆశ్రయించాలని సూచించారు. సైబర్ నేరగాళ్ల చేతిలో నష్టపోయిన బాధితులు టోల్‌ఫ్రీ నంబరు 1930కు సంప్రదించాలన్నారు.

విద్యార్థులకు కానుక

విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ జన్మదినం పురస్కరించుకొని ఆదోనిలో ఈనెల 23న తెదేపా ఆధ్వర్యంలో విద్యా కిట్ల పంపిణీ, మెగా రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు తెదేపా జిల్లా నాయకులు భూపాల్ చౌదరి, కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ సూర్యనారాయణ, తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్ చౌదరి తెలిపారు. ఆదోని మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న మూడు వేల మంది విద్యార్థులకు సుమారు రూ.3.60 లక్షల విలువచేసే విద్యా కిట్లు పంపిణీ చేస్తున్నామన్నారు. పరీక్షలు రాసేందుకు ఉపయోగపడే అట్ట, మూడు పెన్నులు, పెన్సిల్, మెండర్, రబ్బరు, పెద్ద స్కేలు తదితర సామగ్రితో విద్యా కిట్లు సిద్ధం చేస్తున్నారు.

– న్యూస్‌టుడే, ఆదోని గ్రామీణం

స్థాయి పెంచి రక్తనిధి సమకూర్చి

ప్రభుత్వ ఆసుపత్రి స్థాయి పెరిగింది. రోగుల తాకిడి రెండింతలైంది. మరోవైపు రహదారి ప్రమాదాలు ఎక్కువవడం.. క్షతగాత్రులను ఎమ్మిగనూరు ఆస్పత్రికి తీసుకొస్తున్న నేపథ్యంలో సకాలంలో రక్తం దొరక్క ఇబ్బందులు ఎదురయ్యేవి. ఈ నేపథ్యంలో రోగులకు అత్యవసర పరిస్థితుల్లో అవసరమైన రక్తం కోసం రక్తనిధి కేంద్రం ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే రూ.లక్షల విలువైన యంత్రాలు చేరుకున్నాయి. త్వరలో కేంద్రం పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది.

– న్యూస్‌టుడే, ఎమ్మిగనూరు గ్రామీణ

నిల్వలు లేక ఇబ్బందులు

- ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రిని వంద పడకల స్థాయికి పెంచారు. ప్రతిరోజూ ఓపీ 500 నుంచి 700 వరకు ఉంటుంది. ఆసుపత్రిలో ప్రతి నెలా 200కుపైగా ప్రసవాలు జరుగుతుంటాయి.
- ఆదోని నుంచి ఎమ్మిగనూరు మీదుగా మంత్రాలయానికి జాతీయ రహదారి ఉంది. తరచూ రహదారి ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో బాధితులను ఈ ఆస్పత్రికి తీసుకొస్తుంటారు.
- అత్యవసర పరిస్థితుల్లో రక్త నిల్వలు అందుబాటులో లేకపోవడంతో 30 కి.మీ. దూరంలో ఉన్న ఆదోని నుంచి తెప్పిస్తున్నారు.

పెరగనున్న సిబ్బంది

రక్త నిల్వ కేంద్రంలో ఇద్దరు ల్యాబ్ టెక్నీషియన్లు పని చేస్తున్నారు. రక్తనిధి కేంద్రం ఏర్పాటుతో ముగ్గురు ల్యాబ్ టెక్నీషియన్లు, ఇద్దరు స్టాఫ్ నర్సులు తదితరులను నియమిస్తారు. రాజకీయ ప్రముఖులు, స్వాతంత్ర్య దినోత్సవం, ఇతర ముఖ్య రోజుల్లో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసేవారు. అవసరమైన రక్తం సేకరించి ఆదోనికి తరలించి అక్కడ రక్తనిధి కేంద్రంలో పరీక్షించి అవసరమైన రోగులకు అందజేసేవారు. ఎమ్మిగనూరులోనే రక్తనిధి కేంద్రం ఏర్పాటు చేయడం ద్వారా ప్రభుత్వ ఆసుపత్రిలోనే రక్త నిర్ధారణ పరీక్ష చేస్తారు. ఈ కేంద్రానికి అవసరమైన కొన్ని యంత్రాలు ఆసుపత్రికి చేరుకున్నాయని.. మిగిలినవి త్వరలో వస్తాయని సూపరింటెండెంటు ఆదినాగేష్ చెప్పారు.

పురంలో కొలువు బేరం

ఒక్కొక్కరి నుంచి రూ.3 లక్షల వసూలు • పైసలిచ్చినా దక్కని ఉద్యోగం

ఆదోని పురపాలక సంఘంలో ఓ సభ్యుడు ఏకంగా కొలువు బేరం సాగిస్తున్నారు. ఆదోని పట్టణంలో రెండు లక్షల జనాభా ఉంది. పట్టణ పరిధిలో నీటి శుద్ధి ప్లాంట్ల నిర్వహణ, సరఫరా, ట్యాంకుల శుభ్రత, బోర్ల మరమ్మతులు, పచ్చదనం నిర్వహణ తదితర విభాగాల్లో పనిచేసేందుకు సిబ్బందిని నియమించాలని ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలో ఖాళీల వివరాలతో కూడిన నివేదికలను స్థానిక అధికారులు పురపాలక శాఖకు పంపారు. పొరుగు సేవల కింద నియమించుకోవాలని ఆదేశాలందాయి. కౌన్సిల్ తమ చేతుల్లో ఉందన్న ధీమాతో చేతివాటం చూపుతున్నారు. కొలువుల పేరుతో వెనకేసుకున్నారు. నియామకాలకు ఆమోదముద్ర పడకపోవడంతో లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు.

– న్యూస్‌టుడే, ఆదోని పురపాలకం

తెరవెనుక మంతనాలు

- ప్రస్తుతం ప్రజారోగ్యేతర (నాన్ పీహెచ్) విభాగంలో 113 మంది పనిచేస్తున్నారు. 2011 ఏడాది జనాభా లెక్కల ప్రకారం 1.66 లక్షల మంది జనాభాకు 166 మంది అవసరం. ప్రస్తుతం 113 మందే ఉన్నారు. 53 మంది అవసరం ఉంది. పొరుగు సేవల కింద తీసుకోవాలని భావించారు.
- 2024 సెప్టెంబరులో జరిగిన కౌన్సిల్ సమావేశంలో నియామకంపై అజెండాలో పొందుపరిచినా సభ్యులు ఆమోదించలేదు. నాటి నుంచి ప్రతి సమావేశంలో పొందుపరుస్తూ వచ్చినా ప్రయోజనం లేకపోయింది. పంపకాలపై అవగాహన కుదరడంతో తెరవెనుక ఉద్యోగాలను అమ్మకానికి పెట్టారు.
- పొరుగు సేవల ఉద్యోగం కావడం.. ఆశావహుల సంఖ్య భారీగా ఉండటంతో ఒక్కో ఉద్యోగాన్ని రూ.3 లక్షల వరకు అమ్ముకున్నారు. కూటమిలోని ఓ నేత సైతం సహకరించి వాటా పొందినట్లు సమాచారం. ఆయనే పైస్థాయిలో దస్త్రానికి ఆమోదముద్ర పడేలా సహకరించారని సమాచారం.

సుమారు రూ.కోటిన్నర వరకు..

- 53 మంది నుంచి రూ.కోటిన్నర వరకు వసూలు చేశారు. కౌన్సిల్ ముగిసే లోపు ఉద్యోగాలకు ఆమోదముద్ర వేయించాలని డబ్బు తీసుకున్న సభ్యుడు తెగ ఆరాటపడుతున్నా.. అధికారులను ముప్పుతిప్పలు పెడుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు.
- ప్రస్తుతం వైకాపా చేతిలో ఉన్న కౌన్సిల్ కాలం మార్చి 17వ తేదీతో ముగుస్తుంది. ఈలోపు మాత్రమే సభ్యుల మాట చెల్లుబాటవుతుంది. ఈ నేపథ్యంలో బాధితులు సదరు నేత ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. ఉద్యోగమైనా ఇప్పించండి.. లేకుంటే తమ డబ్బైనా ఇవ్వండి అంటూ ఒత్తిడి తెస్తున్నారు.

స్థానికంగా అడ్డుకుని..

- ఉద్యోగ నియామకాల్లో మాత్రం స్థానికంగా ఆటంకాలు తప్పడం లేదు. కొందరికి దక్కాల్సిన వాటా లభించకపోవడమో.. ఇతరత్రా కారణాలేమోగానీ.. కొత్తగా తీసుకోనున్న సిబ్బందికి నెలవారీ జీతాల సర్దుబాటుకు ఆర్థిక లోటు ఉందన్న కొర్రీ పెట్టినట్లు తెలుస్తోంది.
- దస్త్రానికి ఆమోదముద్ర పడకపోవడంలో ఓ సభ్యుడి హస్తం సైతం ఉన్నట్లు సమాచారం. ఎవరికి వారు పంపకాలు చేసుకుంటే.. మా పరిస్థితి ఏంటి? అన్న చర్చ సాగుతోంది. కౌన్సిల్ కాలం చివరి దశలో నిధులు దండుకునేందుకు 'బేరం' కుదుర్చుకున్నారు. ఈ తతంగంపై 'ఈనాడు'లో కథనం ప్రచురితమైంది. దీనిపై అధికారులు విచారణ చేపట్టినా.. నివేదిక మాత్రం బయటకు రానివ్వలేదు.

రబీ సాగు సలహాలకు ఫోన్ చేయండి

ఎమ్మిగనూరు వ్యవసాయం, ఎమ్మిగనూరు న్యూస్‌టుడే: ఉమ్మడి జిల్లాలో రబీలో సస్యరక్షణ సమస్యలపై సందేహాల నివృత్తికి 'ఈనాడు' ఆధ్వర్యంలో మంగళవారం ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహించనున్నారు. పంటల్లో తెగుళ్లు, పురుగు సమస్య, వ్యవసాయ అనుబంధ రంగాలైన గొర్రెలు, కోళ్ల పెంపకంలో సమస్యలను శాస్త్రవేత్తలకు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చు. రైతులు తెలిపే సమస్యలకు అధికారులు సమాధానాలు ఇవ్వనున్నారు.

సమయం: ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు

చరవాణి నంబర్లు :

77023 66115, 96032 93514, 93460 45968

నిబంధనలు పాటించకుంటే యమపురికే

రహదారి భద్రతా మాసోత్సవాల నేపథ్యంలో మోటారు వాహనాల తనిఖీ అధికారి టి.క్రాంతికుమార్, పట్టణ, గ్రామీణ సీఐలు ఇంతియాజ్‌బాషా, రాకేష్, ఎస్సై శరత్‌కుమార్‌రెడ్డిలు వినూత్న రీతిలో వాహనదారులకు అవగాహన కల్పించారు. డోన్‌కు చెందిన శంకర్ యముడిగా, శేఖర్ చిత్రగుప్తుడిగా, మరో ఇద్దరు వ్యక్తులు యమభటులుగా వేషాలు ధరించి జాతీయ రహదారిపై వాహనదారులను చైతన్యపరిచారు. నాలుగు చక్రాల వాహనదారులు సీటు బెల్టు ధరించాలని, ద్విచక్ర వాహనదారులు శిరస్త్రాణంతో ప్రయాణించాలని చెప్పారు. నిబంధనలు పాటించకుంటే యమపురికే అని హెచ్చరించారు. – న్యూస్‌టుడే, డోన్ పట్టణం

మధ్యవర్తిత్వంతో సత్వర న్యాయం

మాట్లాడుతున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్ధి

కర్నూలు గాయత్రీ ఎస్టేట్, న్యూస్‌టుడే : కక్షిదారులకు సత్వర న్యాయం అందించడమే మధ్యవర్తిత్వం విధానం ముఖ్య ఉద్దేశమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్ధి పేర్కొన్నారు. నగరంలోని న్యాయ సేవా సదన్‌లో మధ్యవర్తిత్వంపై న్యాయవాదులకు నిర్వహిస్తున్న 40 గంటల శిక్షణ సోమవారం ప్రారంభమైంది. ఆయన మాట్లాడుతూ.. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు అన్ని కోర్టుల్లో మధ్యవర్తిత్వ విధానాన్ని ప్రవేశపెట్టాలని హైకోర్టు తీర్మానించిందని వివరించారు. ఈనెల 19 నుంచి 23వ తేదీ వరకు మధ్యవర్తిత్వంపై అవగాహన కల్పించనున్నట్లు చెప్పారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి ప్రసంగించారు.

పతకాల వెంకటసుబ్బమ్మ

చదువుపై మక్కువతో మూడు పీజీలు పూర్తి చేయడమే కాకుండా.. ఆటలపై ఆసక్తితో వివిధ క్రీడాంశాల్లో నైపుణ్యం సాధించారు వై.వెంకటసుబ్బమ్మ. డోన్‌లోని జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో భౌతికశాస్త్ర ఉపాధ్యాయురాలు వెంకటసుబ్బమ్మ నిత్యం క్రీడల్లో సాధన చేస్తూ పతకాలు సొంతం చేసుకుంటున్నారు. రాష్ట్ర, జాతీయ స్థాయి హైజంప్, పరుగు పందెం పోటీల్లో పాల్గొంటున్నారు. 50 ఏళ్ల వయస్సులోనూ అథ్లెటిక్స్‌లో పోటీల్లో రాణించడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు.– న్యూస్‌టుడే, డోన్ పట్టణం

- 2024 జనవరిలో వైజాగ్‌లో జరిగిన 41వ రాష్ట్రస్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీల్లో 50 ప్లస్ విభాగం హర్డిల్స్, హైజంప్‌లో రెండు స్వర్ణాలు, 200 మీటర్ల పరుగు పందెంలో వెండి పతకాన్ని కైవసం చేసుకున్నారు.
- 2024 ఫిబ్రవరిలో హరియాణాలో ఆల్ ఇండియా మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో 50 ప్లస్ హర్డిల్స్‌లో వెండి పతకం సాధించారు.
- 2025 నవంబరులో విజయవాడలో ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ ఎంప్లాయిస్ వారు నిర్వహించిన రాష్ట్రస్థాయి చదరంగం పోటీల్లో పాల్గొని కాంస్య పతకం సాధించారు. అంతేకాక రాష్ట్ర, జాతీయ వైజ్ఞానిక ప్రదర్శనలో విద్యార్థులను సమాయత్తం చేసే గైడ్ టీచర్‌గానూ పేరొందారు.
- 2024 డిసెంబరు జిల్లాస్థాయి మహిళా ఉపాధ్యాయినుల త్రోబాల్ పోటీల్లో జిల్లా జట్టులో ప్రాతినిధ్యం వహించి రజత పతకం సాధించడంలో కీలకంగా వ్యవహరించారు.
- 2025 ఫిబ్రవరిలో హైదరాబాద్‌లో జరిగిన జాతీయ స్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీల్లో 55 ప్లస్ పరుగు పందెంలో ద్వితీయ స్థానంలో నిలిచారు.

పంచప్రాణాలు పోతున్నాయ్

• 5 ఠాణాల పరిధిలోనే అధికం

జిల్లా పరిధిలో ఇటీవలి కాలంలో తరచూ రహదారి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు. మరెందరో మంచానికే పరిమితమవుతున్నారు. కర్నూలు జిల్లా పరిధిలో 43 పోలీసుస్టేషన్లున్నాయి. కర్నూలులో 1, 2, 3, నాలుగో పట్టణ పోలీసు స్టేషన్‌తోపాటు ఒక ట్రాఫిక్ పోలీసుస్టేషన్ ఉంది. సుమారు ఎనిమిది లక్షల జనాభా ఉన్న కర్నూలు నగరంలో ఒకే ఒక్క ట్రాఫిక్ పోలీసు స్టేషన్ ఉంది. గతేడాది గణాంకాల ప్రకారం 185 ప్రమాదాలతో కర్నూలు ట్రాఫిక్ పోలీసుస్టేషన్ పరిధి అత్యంత ప్రమాదకరంగా గుర్తింపు పొందింది. 74 ప్రమాదాలతో కర్నూలు తాలూకా పోలీసుస్టేషన్ రెండు, 35 ప్రమాదాలతో ఆదోని ట్రాఫిక్ పోలీసుస్టేషన్ మూడో స్థానం, 34 ఘటనలతో ఓర్వకల్లు పోలీసుస్టేషన్ నాలుగో స్థానంలో నిలిచింది. కర్నూలు నుంచి ఓర్వకల్లు పోలీసుస్టేషన్ పరిధి దాటే వరకు రహదారులన్నీ తరచూ రక్తసిక్తంగా మారుతున్నాయి.

ఈనాడు, కర్నూలు,
– న్యూస్‌టుడే, కర్నూలు నేరవిభాగం

శిరస్త్రాణం ధరిస్తే ఒట్టు

- కర్నూలు నగర పరిధిలో 90 శాతం మంది ద్విచక్ర వాహనదారులు శిరస్త్రాణం ధరించడం లేదు. శిరస్త్రాణం లేకపోవడంతో గతేడాది 45 మంది ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తేల్చారు. దీనిని దృష్టిలో ఉంచుకుని గతేడాది డిసెంబరు 30వ తేదీ నుంచి 'నో హెల్మెట్- నో పెట్రోల్' విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు. దీనిని సరిగా అమలు చేయకపోవడంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది.
- గూడూరుకు చెందిన చంద్రమోహన్, ఎమ్మిగనూరుకు చెందిన నవీన్, కర్నూలుకు చెందిన సుమన్‌లు గతేడాది డిసెంబరు 2వ తేదీన ద్విచక్ర వాహనంపై హైదరాబాద్ నుంచి వస్తుండగా బాలాజీనగర్ వద్ద ఇసుక టిప్పర్ వారి వాహనాన్ని ఢీకొట్టింది. ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. తీవ్రంగా గాయపడ్డ నవీన్ ఆస్పత్రిలో ప్రాణాలు వదిలారు. టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి ప్రధాన కారణమని తేలింది. ద్విచక్ర వాహనదారులు శిరస్త్రాణం ధరించకపోవడం.. ముగ్గురు ప్రయాణించడం కూడా వారి మరణానికి మరో కారణమని పోలీసులు తేల్చారు.

కట్టడి పట్టుతప్పింది

- సంతోష్‌నగర్ ప్రాంతంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. గతేడాది ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. అండర్ పాస్ నిర్మించాలని పలువురు కోరుతున్నా అడుగులు పడటం లేదు.
- రాజ్‌విహార్, కోట్ల విజయభాస్కర్‌రెడ్డి సర్కిల్, సి.క్యాంపు, ప్రభుత్వ సర్వజన వైద్యశాల తదితర ప్రాంతాల్లో ముఖ గుర్తింపు కెమెరాలు ఏర్పాటు చేసినప్పటికీ అవి మరమ్మతులకు గురయ్యాయి.
- కర్నూలు ట్రాఫిక్ విభాగానికి ఒకప్పుడు డీఎస్పీ స్థాయి అధికారి ఇన్‌ఛార్జిగా ఉండేవారు. వైకాపా ప్రభుత్వ హయాంలో ఆ అడ్‌హక్ డీఎస్పీ పోస్టును రద్దు చేశారు. ఫలితంగా కర్నూలు ట్రాఫిక్ సీఐపై మరింత భారం పడింది.
- కర్నూలు ట్రాఫిక్ పోలీసుస్టేషన్ పరిధిలో ఉన్న 60 మంది సిబ్బంది ప్రస్తుత అవసరాలకు సరిపోవడంలేదు. మరో స్టేషన్ ఏర్పాటుచేయాలన్న ప్రతిపాదన ఉన్నప్పటికీ సాకారం కావడం లేదు.

దూసుకొచ్చిన మృత్యువు

తల్లీకుమార్తె దుర్మరణం • ఆసుపత్రికి వెళ్తుండగా ఘటన

రాధ

లక్ష్మీదుర్గ

(పాత చిత్రాలు)

కుమార్తెను ఆసుపత్రికి తీసుకెళ్తున్న కుటుంబంలో రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదం నింపింది. కారును బొలెరో వాహనం ఢీకొట్టడంతో చిన్నారితో పాటు తల్లి దుర్మరణం చెందారు. మిగతా వారు గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తెలంగాణ రాష్ట్రం మహబూబ్‌నగర్ జిల్లా మూసాపేట మండలం జానంపేట వద్ద 44వ జాతీయ రహదారిపై సోమవారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఎమ్మిగనూరుకు చెందిన బసిరెడ్డి, రాధ (38) దంపతులు. వీరికి కుమార్తె లక్ష్మీదుర్గ(9), కుమారుడు రాజీవ్‌రెడ్డి ఉన్నారు. లక్ష్మీదుర్గకు మాటలు సరిగ్గా రానందున చికిత్స కోసం కారులో హైదరాబాద్ బయలుదేరారు. ఇదే క్రమంలో హైదరాబాద్ నుంచి కర్నూలు వైపు బొలెరో వాహనం వెళ్తోంది. జానంపేట వద్ద రోడ్డుపై నిలిచిపోయిన ట్రాలీ ఆటోను తప్పించే క్రమంలో బొలెరో డ్రైవర్ వాహనాన్ని ఒక్కసారిగా కుడి వైపునకు తిప్పారు. ఈ క్రమంలో విభాగినిని దాటి.. అవతలి వైపు రోడ్డుపై వెళ్తున్న బసిరెడ్డి కారును ఢీకొంది. ప్రమాదంలో రాధ అక్కడికక్కడే మృతి చెందారు. లక్ష్మీదుర్గ మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. కారులో ఉన్న బసిరెడ్డితో పాటు కుమారుడు రాజీవ్‌రెడ్డి, బంధువులు పార్వతి, నాగార్జునరెడ్డి, బొలెరో డ్రైవర్ హనుమంతు, పక్కనే ఉన్న శివప్రసాద్‌కు గాయాలవడంతో మహబూబ్‌నగర్ ఆసుపత్రికి తరలించారు. – న్యూస్‌టుడే, ఎమ్మిగనూరు నేరవిభాగం

ముద్ర రుణం.. వ్యాపారానికి ఊతం

కొత్తగా వ్యాపారం పెట్టుకోవాలనుకునే వారికి... విస్తరించుకోవాలనుకునే వారిని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ముద్ర యోజన (పీఎంఎంవై) ద్వారా తోడ్పాటు అందిస్తోంది. ముద్ర రుణాలు అందించడం ద్వారా పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన వ్యాపారులకు ఆసరాగా ఉంటోంది. నంద్యాల జిల్లాలో మొత్తం 246 ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో 42,613 మందికి రూ.64,770 కోట్ల ముద్ర రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకు జిల్లాలో 14,488 మందికి రూ.241.05 కోట్ల రుణాలు ఇచ్చినట్లు లీడ్ బ్యాంకు మేనేజరు రవీంద్ర కుమార్ తెలిపారు.

– న్యూస్‌టుడే, నంద్యాల రైతునగరం

ముద్ర రుణాల కింద అందించిన మొత్తం (రూ.కోట్లలో)

ఆర్థిక సంవత్సరం	ఖాతాలు	రుణం
2022-23	86,041	60.604
2023-24	1,00805	73.681
2024-25	1,03,913	87.288
2025-26	59,398	71.268 (డిసెంబరు)

ఎంత మొత్తం ఇస్తారు

ఈ పథకం ద్వారా 'శిశు, కిశోర్, తరుణ్, తరుణ్ ప్లస్' పేర్లతో నాలుగు రకాలుగా రుణాలు ఇస్తున్నారు. శిశు రుణం కింద రూ.50 వేలు, కిశోర్.. రూ.5 లక్షల వరకు, తరుణ్.. రూ.10 లక్షల వరకు, తరుణ్ ప్లస్ కింద రూ.20 లక్షల వరకు రుణం ఇస్తున్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారు, విస్తరించాలనుకునేవారు ఈ పథకాలను వినియోగించుకోవచ్చు.

ఎలా తీసుకోవాలి

- బ్యాంకుకు వెళ్తే డిజిటల్ విధానంలో ఎలా దరఖాస్తు చేయాలో తెలియజేస్తారు.
- రుణం పొందాలనుకునేవారు అదే యూనిట్‌పై మరో బ్యాంకులో రుణం తీసుకొని ఉండకూడదు.
- ఎంఎస్‌ఎంఈ యూనిట్లకైతే ఉద్యమ్ పోర్టల్‌లో నమోదు చేసుకొని ఉండాలి.
- బ్యాంకు విధానాలపై వడ్డీ రేట్లు ఆధారపడి ఉంటాయి. ఐదేళ్లలోపు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.

we are HIRING

Kredo The School
CBSE AFFILIATION NO: 130752

TEACHING
PRIMARY - ALL SUBJECTS, MOTHER TEACHER
HIGH SCHOOL - ALL SUBJECTS
SPECIAL EDUCATOR - SPECIAL B.ED

NON-TEACHING
PET - FEMALE/MALE
CALLIGRAPHY - FEMALE/MALE
LIBRARIAN - FEMALE/MALE
DANCE (WESTERN) - FEMALE/MALE
ACCOUNTANT - FEMALE
FLOOR INCHARGE - MALE
WARDENS (DEGREE) - FEMALE/MALE
DTP OPERATOR - FEMALE/MALE

Walk-in-Interview
24-Jan-26 to 26-Jan-26
Timings 09:00am to 04:00pm

Note:
1. Candidates must possess strong communication & presentation skills
2. Minimum 4 years of teaching experience
Salary is not a constraint for the right person...

SEND YOUR RESUME TO:
kredotheschool2020@gmail.com
MORE INFORMATION:
6302953099, 8523040660
Location
KREDO THE SCHOOL
B.THANDRAPADU
KURNOOL
SRI LAKSHMI KREDO GROUP OF SCHOOLS

భూహక్కులకు ఇనామం

• మంచాలలో 1,500 ఎకరాల మార్పిడి

కలెక్టరేట్‌కు వచ్చిన మంచాల గ్రామ రైతులు

తాత ముత్తాతల నుంచి వారసత్వంగా వచ్చిన భూములను రైతులు సాగు చేసుకుంటున్నారు. 1969కి ముందే రిజిస్ట్రేషన్లు జరిగాయి. 2009 వరదలకు ముందు వరకు పట్టా భూములుగా ఉన్నాయి. 2012-14 మధ్య అధికారులు రాఘవేంద్రస్వామి మఠం భూములుగా ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. న్యాయం చేయాలని పదేళ్లకు పైగా అధికారుల చుట్టూ తిరుగుతున్నారు.

– న్యూస్‌టుడే, కర్నూలు సచివాలయం

600 మంది రైతుల ఆవేదన

- మంత్రాలయం మండలం మంచాల గ్రామ పరిధిలో 600 మంది రైతులకు చెందిన సుమారు 1,500 ఎకరాల భూములు ఆన్‌లైన్ అడంగల్‌లో ఇనాం భూములుగా నమోదయ్యాయి. గతంలో పనిచేసిన రెవెన్యూ అధికారులు తప్పిదాల వల్ల వారంతా భూ సమస్యలతో నలిగిపోతున్నారు. దశాబ్ద కాలానికి పైగా ప్రభుత్వ పెట్టుబడి సాయం, ఇతర సంక్షేమ పథకాల రూపంలో సుమారు రూ.8 కోట్లకు పైగా నష్టపోయామని వాపోతున్నారు. తమ పొలాలను పట్టా భూములుగా మార్చాలని పలుమార్లు రెవెన్యూ అధికారులకు దరఖాస్తులు సమర్పించినా ఇప్పటికీ సమస్య పరిష్కరించలేదని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
- గతంలో నవాబులు తమ భూములను మఠానికి రాసిచ్చారని అధికారులు చెబుతున్నారు. పట్టా భూములను ఎలా దానం చేస్తారు. పూర్వీకుల నుంచి వంశ పారంపర్యంగా సంక్రమించిన భూములను 1బీ, అడంగల్‌లో పట్టా భూములుగా నమోదు చేయాలని బాధిత రైతులు సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అధికారులకు మొరపెట్టుకున్నారు.

మఠం భూమిగా మార్చేశారు

– తిమ్మయ్య, మంచాల గ్రామం

మంత్రాలయం మండలం మంచాల గ్రామ సర్వే నంబరు 300-1లో పది మంది రైతులకు 20 ఎకరాల భూమి ఉంది. అందరి భూములను ఇనాం భూములుగా మార్చేశారు. 1969 కంటే ముందే అవి పట్టా భూములుగా ఉన్నాయి. పెద్దల నుంచి వచ్చిన భూములకు అప్పట్లోనే రిజిస్ట్రేషన్లు జరిగాయి. వాటిని రాఘవేంద్ర స్వామి మఠం (ఇనాం) భూములుగా మార్చుచేసి మాకు అన్యాయం చేశారు. సమగ్ర విచారణ జరిపించి న్యాయం చేయాలని అధికారులకు విన్నవించారు.

నిధులు సమృద్ధి.. పనుల్లో ఏదీ వృద్ధి

• 40 రోజుల్లో రూ.222 కోట్లు ఖర్చు చేయాలి
• లేకుంటే మురిగిపోయే పరిస్థితి

ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉపాధి హామీ పథకం అమలు అంతంతమాత్రంగానే ఉంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఉమ్మడి జిల్లాలో గతేడాది ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు రూ.240 కోట్ల మెటీరియల్ కాంపోనెంట్ నిధులతో పల్లె పండగ-1.0, 2.0 కింద రహదారులు, గోకులం షెడ్లు, ప్లాంటేషన్, సోక్‌షీట్స్ నిర్మాణాలకు ఆమోదం లభించింది. వీటిల్లో ఇప్పటివరకు రూ.18 కోట్ల విలువైన పనులు మాత్రమే జరిగాయి.

నిధులు సమృద్ధిగా ఉన్నా ఖర్చు చేయలేని పరిస్థితి. త్వరలో ఆర్థిక సంవత్సరం ముగియనుంది. ఇప్పటికీ నిధులు మూలుగుతున్నాయి. పనులు ఫిబ్రవరి నెలాఖరులోగా పూర్తి చేసి మార్చి 10వ తేదీలోగా బిల్లులు అప్‌లోడ్ చేయాలన్న ఆదేశాలు ఉన్నాయి. సకాలంలో ఖర్చు చేయకుంటే మురిగిపోయే పరిస్థితి.

– న్యూస్‌టుడే, నంద్యాల పట్టణం

ప్రణాళికలు రూపొందిస్తూ..

కర్నూలు జిల్లాలో పత్తికొండ, మంత్రాలయం, ఎమ్మిగనూరు, కోడుమూరు, ఆలూరు, నంద్యాల జిల్లాలోని డోన్, బనగానపల్లి, శ్రీశైలం, నందికొట్కూరు, ఆళ్లగడ్డ, నంద్యాల నియోజకవర్గాల్లోని వివిధ గ్రామాల్లో మంజూరైన పనులను త్వరగా పూర్తి చేసేందుకు డ్వామా అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. పని పూర్తైన వెంటనే బిల్లులు అప్‌లోడ్ చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. అవి ఎంతవరకు పూర్తవుతాయన్నది వేచి చూడాల్సి ఉంది. 40 రోజుల్లో రూ.222 కోట్ల పనులు సాధ్యమా? అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

జిల్లా	కేటాయించిన పనులు	పూర్తైనవి	వివిధ దశల్లో ఉన్నవి
కర్నూలు	31,745	498	11,786
నంద్యాల	29,083	307	13,386

ఏప్రిల్ నుంచి నూతన పథకం

ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ప్రస్తుతమున్న ఉపాధిహామీ పథకం స్థానంలో కేంద్ర ప్రభుత్వం కొత్తగా వీబీ జీ రామ్ జీ పథకం అమలులోకి తీసుకొస్తోంది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం ఇటీవల కొన్ని ఉత్తర్వులు ఇచ్చింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి మంజూరైన నిధులు కచ్చితంగా ఖర్చు చేయాలని సూచించింది. గతంలోలా ఒక సంవత్సరం నుంచి మరో ఏడాది నిధులు ఖర్చు చేసుకునే వెసులుబాటు ఉండదు. ఈ నేపథ్యంలో ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఫిబ్రవరి నెలాఖరులోగా నిధులు పూర్తిగా వెచ్చించి పనులు పూర్తి చేయాల్సి ఉంది.

అరకొరగా చేసి..

- ఉమ్మడి కర్నూలు జిల్లాలో 60 వేలకుపైగా పనులు కేటాయించగా.. ఇప్పటివరకు 805 మాత్రమే పూర్తయ్యాయి. మరికొన్ని పనులు వివిధ దశల్లో ఉన్నాయి.
- కర్నూలు జిల్లాలో 8,100 ఫారంపాండ్స్ నిర్మాణానికి రూ.55.08 కోట్లు మంజూరవగా.. ఇప్పటివరకు 2,900 మాత్రమే పూర్తయ్యాయి. నంద్యాల జిల్లాలో 3,149 పనులకుగాను 1,409 వరకు పూర్తి చేశారు. 437 పనులు ప్రగతిలో ఉండగా.. మిగిలినవి అసలు ప్రారంభమే కాలేదు.
- నంద్యాల జిల్లాలో రూ.2.77 కోట్లతో 4,615 ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టాలని లక్ష్యం విధించగా 881 పనులు పూర్తయ్యాయి. కర్నూలు జిల్లాలో 2,616 ఇంకుడు గుంతలకుగాను 1137 మాత్రమే నిర్మించారు.

(c) eenadu

ఫిబ్రవరి 10 నాటికి పంట నమోదు పూర్తవ్వాలి

మాట్లాడుతున్న కలెక్టర్ డా.సిరి. పక్కన జేసీ నూరుల్ ఖమర్

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే : రబీ సీజన్‌కు సంబంధించి ఈ-పంట నమోదు ప్రక్రియను ఫిబ్రవరి 10వ తేదీ నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ డా.ఎ.సిరి వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. కర్నూలు కలెక్టరేట్ నుంచి సోమవారం ఆమె ఈ-పంట నమోదు, రెవెన్యూ సమస్యల పరిష్కారం, సంక్షేమ పథకాల అమలుపై ప్రజల్లో సంతృప్త స్థాయి, గృహ నిర్మాణం తదితర అంశాలపై జిల్లా అధికారులు, మండల ప్రత్యేకాధికారులు, డివిజన్, మండలస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం పెంచేందుకు వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులు కృషి చేయాలన్నారు. ఏకీకృత కుటుంబ సర్వే చాలా నిదానంగా జరుగుతోందని, వేగం పెంచాలని మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలను ఆదేశించారు. సర్వే 90 శాతం కంటే ఎక్కువ పెండింగ్‌లో ఉన్న మండలాల డిప్యూటీ ఎంపీడీవోలకు తాఖీదులు జారీ చేయాలని జడ్పీ డిప్యూటీ సీఈవోను ఆదేశించారు. ఫిబ్రవరిలో పంపిణీ చేయనున్న కొత్త పట్టాదారు పాసుపుస్తకాల్లో తప్పులుంటే ముందే సరిదిద్దాలని పత్తికొండ, ఆదోని ఆర్డీవోలను ఆదేశించారు. జేసీ నూరుల్ ఖమర్ మాట్లాడుతూ పక్కాఇళ్ల నిర్మాణాల్లో పురోగతి తీసుకురావాలని నియోజకవర్గ ప్రత్యేకాధికారులు, హౌసింగ్ ఇంజినీర్లు, ఎంపీడీవోలను ఆదేశించారు.

ఏకీకృత కుటుంబ సర్వేకు సహకరించండి

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే : ప్రతి కుటుంబ వివరాలను రికార్డుల్లో నమోదు చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఏకీకృత కుటుంబ సర్వే చేపట్టిందని కలెక్టర్ డా.ఎ.సిరి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 2025 డిసెంబరు చివరి వారంలో ప్రారంభమైన సర్వే అన్ని ప్రాంతాల్లో కొనసాగుతోందన్నారు. ప్రతి కుటుంబ ప్రస్తుత పరిస్థితిని నమోదు చేసి, ప్రభుత్వ రికార్డులను నవీకరించడమే ఈ సర్వే ప్రధాన ఉద్దేశమని వివరించారు. భవిష్యత్తులో అర్హులైన కుటుంబాలు, వ్యక్తులు ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందేందుకు ఈ సర్వే ఉపయోగపడుతుందన్నారు. సచివాలయ సిబ్బంది ఇంటి వద్దకే వచ్చి చరవాణి యాప్ ద్వారా కుటుంబ వివరాలను సేకరిస్తారని వెల్లడించారు. సర్వే సిబ్బంది వచ్చినప్పుడు ప్రజలు సరైన వివరాలు అందించి పూర్తిస్థాయిలో సహకరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ప్రజలకు సందేహాలుంటే సచివాలయాలు, మండల అభివృద్ధి అధికారి కార్యాలయాల్లో సంప్రదించాలని సూచించారు.

గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహిద్దాం

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే : జిల్లాలో ఈనెల 26వ తేదీన గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ డా.ఎ.సిరి అధికారులను ఆదేశించారు. కర్నూలు కలెక్టరేట్‌లో సోమవారం ఆమె గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. వేడుకలకు పోలీస్ పరేడ్ మైదానాన్ని సిద్ధం చేయాలని, జాతీయ పతాక ఆవిష్కరణ, బ్యారికేడింగ్, వేదిక అలంకరణ తదితర ఏర్పాట్లు చేయాలన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబాలు, ప్రజా ప్రతినిధులకు ఆహ్వానాలు పంపాలని చెప్పారు. ప్రభుత్వ పథకాల అమలును తెలియపరిచేలా శకటాలు, స్టాళ్లను ఏర్పాటు చేయాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. జాతీయ సమగ్రతను ప్రతిబింబించేలా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని డీఈవోను సూచించారు. సమావేశంలో డీఆర్వో వెంకటనారాయణమ్మ, హౌసింగ్ పీడీ చిరంజీవి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

వేమన బోధనలు సమాజానికి దిశానిర్దేశాలు

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే : యోగి వేమన బోధనలు సమాజానికి దిశానిర్దేశం చేస్తాయని కలెక్టర్ డా.ఎ.సిరి పేర్కొన్నారు. కర్నూలు కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో సోమవారం సెట్కూరు సీఈవో వేణుగోపాల్ ఆధ్వర్యంలో యోగి వేమన జయంతి నిర్వహించారు. వేమన చిత్రపటానికి కలెక్టర్, జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. తెలుగు సాహితీ వనంలో యోగి వేమన ధ్రువతార లాటివారని, ఆయన గొప్ప తత్వవేత్త అని కొనియాడారు. కార్యక్రమంలో డీఆర్వో వెంకటనారాయణమ్మ, హౌసింగ్ పీడీ చిరంజీవి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

నేటి నుంచి ఈఎస్ఎల్ ప్రాంతీయ క్రికెట్ పోటీలు

జూనియర్ విభాగంలో తలపడనున్న జట్లు

అనంతపురం క్రీడలు, న్యూస్‌టుడే: ఈనాడు స్పోర్ట్స్ లీగ్ ప్రాంతీయ స్థాయి క్రికెట్ టోర్నీ మంగళవారం నుంచి మొదలవుతుంది. జిల్లాస్థాయి టోర్నీలో ఛాంపియన్లుగా నిలిచిన రాయలసీమ జిల్లాల జట్లు తలపడనున్నాయి. విన్సెంట్ డీపాల్ మైదానం వేదికగా రెండు రోజులు, రాయలసీమ క్రికెట్ మైదానంలో ఫైనల్ పోటీ ఉంటుంది. ధనిక్ భారత్ విద్యాసంస్థల సమర్పణలో రెండో అంచెలో జరిగే ఈ పోటీల్లో అనంతపురం జిల్లాతో పాటు చిత్తూరు, కర్నూలు, కడప జిల్లాల జట్లు పాల్గొంటున్నాయి. గత నెలలో ఈఎస్ఎల్ జిల్లాస్థాయి క్రికెట్ టోర్నీ ముగిసిన విషయం తెలిసిందే. గ్రామీణ క్రికెటర్లలో దాగిన ప్రతిభను వెలికితీయాలన్న సంకల్పంతో 15వ సారి ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఈఎస్ఎల్ గిన్నిస్ బుక్ రికార్డులకు ఎక్కిన విషయం తెలిసిందే. రాయలసీమ రాకర్స్‌గా ఏ జట్లు అవతరిస్తాయో తెలియాలంటే మరో మూడు రోజులు వేచి చూడాల్సిందే. ప్రాంతీయ స్థాయి పోటీల్లో ప్రతి మ్యాచ్‌కు 20 ఓవర్లు నిర్ణయించారు.

జూనియర్ విభాగంలో నేటి పోటీలు

- ఉదయం 9 గంటలకు **అనంతపురం × కడప**
- మధ్యాహ్నం 1.30 గంటలకు **చిత్తూరు × కర్నూలు**

EENADU SPORTS LEAGUE 2025

Title Sponsor: ధనిక్ భారత్ విద్యా సంస్థలు IIT-JEE | NEET
Protein Partner: NECC నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ (Non-Govt. Public Charitable Trust)
Beverage Partner: CMR SHOPPING MALL The joy of life ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ | ఒడిశా | కర్ణాటక
Regional Sponsor: MITS DEEMED TO BE UNIVERSITY MADANAPALLE INSTITUTE OF TECHNOLOGY & SCIENCE www.mits.ac.in
Gift Partner: KL (DEEMED TO BE UNIVERSITY)
Digital Partner: ఈనాడు.నెట్ ETV BHARAT
TV Partner: ETV ఆంధ్రప్రదేశ్
Organised by ఈనాడు

స్థలం చూపాలని పట్టుబట్టారు

ఆదోని తహసీల్దారు కార్యాలయం ఎదుట బైఠాయించిన లబ్ధిదారులు

ఆదోని ఎస్కేడీ కాలనీ, న్యూస్‌టుడే: ఆదోని పట్టణం లోని ఇందిరమ్మ కాలనీలో 2007 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం రూ.2,100 డీడీ చెల్లించిన వారికి సెంటున్నర భూమి కేటాయిస్తూ. . ఇంటి పట్టాలు ఇచ్చారు. ఆ స్థలాలు మాత్రం చూపలేదని, వెంటనే చూపించాలని డిమాండ్ చేస్తూ లబ్ధిదారులు సోమవారం ఆందోళన చేపట్టారు. సీపీఎం ఆధ్వర్యంలో ఆదోని తహసీల్దారు కార్యాలయం ఎదుట బైఠాయించారు. నాయకులు ఈరన్న, లక్ష్మన్న, శ్రీనివాసులు తదితరులు మాట్లాడుతూ.. ఆదోని పట్టణంలోని ఈఎస్ఐ ఆస్పత్రి సమీపంలోని ఇందిరమ్మ కాలనీలో సర్వే నెంబరు 211, 212 ఏబీసీలో సుమారు 250 మందికి 1.50 సెంటు చొప్పున లబ్ధిదారులకు ఇంటి పట్టాలు ఇచ్చారని.. ఏళ్లు గడుస్తున్నా స్థలం చూపించలేదని వాపోయారు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడంలేదని, కార్వన్‌పేటకు చెందిన చాకలి నాగమ్మ అన్నారు. అద్దెలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నామని, స్థలం చూపిస్తే ఇల్లు నిర్మించుకుంటామని అంజినమ్మ విన్నవించారు. అనంతరం తహసీల్దారు శేషఫణికి వినతి పత్రం అందించారు.

విద్యాశాఖ ఏడీ ఇంట్లో అనిశా సోదాలు

కర్నూలు నేరవిభాగం, న్యూస్‌టుడే : కర్నూలులోని గుత్తి పెట్రోలు బంకు సమీప ఉద్యోగనగర్‌లో ఉన్న విద్యాశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ రాజశేఖర్ ఇంట్లో అవినీతి నిరోధకశాఖ అధికారులు సోమవారం సోదాలు నిర్వహించారు. అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లెలో పనిచేస్తున్న ఈయన, సీనియర్ అసిస్టెంట్ మున్నా కలిసి రూ.45 వేల లంచం తీసుకుంటూ కడప అనిశా అధికారులకు పట్టుపడిన నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మరో అధికారుల బృందం కర్నూలులోని ఉద్యోగనగర్‌లో ఉన్న ఏడీ ఇంట్లో తనిఖీలు చేపట్టారు. ఇందుకు సంబంధించిన వివరాలేవీ అధికారులు వెల్లడించలేదు.

సమన్వయంతో పనిచేయాలి

ఎస్ఈగా బాధ్యతలు చేపట్టిన సుబ్బరాయుడును అభినందిస్తున్న పీఆర్ ఇంజినీర్లు, ఉద్యోగులు

కర్నూలు నగరం, న్యూస్‌టుడే : అధికారులు సమన్వయంతో పనిచేసి పల్లె పండగ, ఇతర పథకాలకు విడుదలయ్యే నిధులతో చేపట్టే పనులను పారదర్శకంగా చేయాలని పంచాయతీరాజ్ శాఖ కర్నూలు జిల్లా ఎస్ఈ సుబ్బరాయుడు సూచించారు. ప్రస్తుత కర్నూలు ఎస్ఈ వేణుగోపాల్ దీర్ఘకాలిక సెలవుపై వెళ్లడంతో అనంతపురం జిల్లా ఎస్ఈ సుబ్బరాయుడుకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఈఎన్సీ ఉత్తర్వులు జారీచేశారు. ఈమేరకు సోమవారం ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా నగరంలోని పీఆర్ కార్యాలయంలో ఇంజినీర్లు, ఉద్యోగులతో సమావేశమయ్యారు. పీఎంజీఎస్‌వై, ఏపీఆర్ఆర్‌పీ, నాబార్డు నిధులతో చేపడుతున్న పనులపై సమీక్షించారు. అనంతరం ఇంజినీర్లు, ఉద్యోగులు ఎస్ఈకి అభినందనలు తెలిపారు.

లక్ష్మీనరసింహుడి తెప్పోత్సవం

కొల్లాపూర్ పట్టణం, న్యూస్‌టుడే: నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం సింగోటం లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాత్రి మంగళహారతి కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం ఆలయ సమీపంలోని గుండంలో తెప్పోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ ట్రస్టు ఛైర్మన్ రాజా ఆదిత్య లక్ష్మారావు, ఆలయ పురోహితులు సంపత్‌కుమార్‌శర్మ పాల్గొన్నారు.

సూక్ష్మపోషకం.. పంటలకు కీలకం

✦ లోపిస్తే ఉత్పాదకతపై ప్రభావం

ఎమ్మిగనూరు వ్యవసాయం, న్యూస్‌టుడే: పంట ఉత్పాదకత పెంపులో కీలకమైన సూక్ష్మ పోషకాలు జిల్లా పశ్చిమ ప్రాంతంలో లోపించాయి. పలు మండలాల్లో సేకరించిన నమూనాలను ల్యాబ్‌లో పరీక్షించగా భూముల్లో సగానికి పైగా సూక్ష్మపోషకాలు లోపం ఉన్నట్లు తేలింది.

జిల్లా పశ్చిమ ప్రాంతంలోని ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆస్పరి, నందవరం, పెద్దకడబూరు, ఆలూరు, హాలహర్వి, హొళగుంద, చిప్పగిరి, ఆదోని, కౌతాళం, కోసిగి మండలాల్లో 12,971 మట్టి నమూనాలు సేకరించి ఎమ్మిగనూరు దగ్గర ఉన్న ముగతి భూసార పరీక్ష కేంద్రంలో పరీక్షించారు. పరీక్షల్లో జింకు, ఇనుము, మాంగనీస్, రాగి, బోరాన్, మాలిబ్డినం పరీక్షించారు. ఇనుము 73.12శాతం, జింకు 59.09శాతం, మాంగనీస్ 49.60శాతం లోపం ఉంది. రాగి 7.19శాతం, బోరాన్ 2.85శాతం మాత్రమే తక్కువగా ఉన్నాయి.

❑ **జింకు:** మొక్కల్లోని చాలా ఎంజైముల ఉత్పత్తిలో సాయపడుతుంది. ఆక్సిన్ తయారీలో ఉపయోపడుతుంది. జింకు లోపం వల్ల ఈనెల మధ్య పచ్చదనం కోల్పోవటం, కణుపుల మధ్య దూరం తగ్గడం, ఆకుల పరిమాణంలో బాగా క్షీణత, ఎదుగుదల లోపం ఉంటుంది.

❑ **ఇనుము:** ఇనుము కిరణజన్య సంయోగక్రియలో పత్రహరితం తయారీలో ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఇనుము లోపం ఎక్కువగా మెగ్నీషియం, క్యాల్షియం ఉన్న నేలల్లో గమనించవచ్చు. ఈనెల మధ్య పచ్చదనం కోల్పోయి ఆకు మొత్తానికి విస్తరించడం, తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఆకులు పూర్తిగా తెలుపు రంగుకు మారుతాయి.

❑ **మాంగనీస్:** పంట ఉత్పత్తికి తక్కువ మోతాదులో అవసరమైన సూక్ష్మపోషకం ఇది. మొక్కల్లోని ఇనుపధాతు కదలికను ప్రభావితం

పరీక్షలకు సేకరించిన మట్టి నమూనాలు

చేసి పత్రహరితం తయారీలో దోహదపడుతుంది. లేత ఆకులపై మొదటగా అధికంగా ప్రభావం కనిపిస్తుంది. ఈనెలు పచ్చగా ఉండి పసుపు, ఎరుపు రంగుతో కూడిన బూడిద రంగులోకి మారుతుంది. ఆకులు ముడుచుకుపోవటం, ఈనెల దగ్గర ఆకృతి కోల్పోతుంది. పంట పక్వానికి చేరే దశలో ఆకులు మందంగా మారుతాయి.

❑ ముగతి భూసార పరీక్ష కేంద్రం ఏడీఏ అశోక్‌వర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ.. పంట ఉత్పాదకత పెరిగేందుకు దోహదపడే సూక్ష్మపోషకాల లోపం లేకుండా చూసుకోవాలి. రైతులు భూసార పరీక్షలు చేయించుకొని లోపం ఉంటే వాటి భర్తీకి సంబంధించిన సూక్ష్మపోషకాలు వేసుకోవాలి.

పూతదశలో సస్యరక్షణ తప్పనిసరి

ఎమ్మిగనూరు వ్యవసాయం, చాగలమర్రి, న్యూస్‌టుడే: మామిడి పూత దశలో యాజమాన్య పద్ధతులు పాటించడం వల్ల మంచి దిగుబడులు పొందవచ్చునని బనవాసి కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ రాఘవేంద్రచౌదరి, ఉద్యాన అధికారి దస్తగిరి తెలిపారు. తోటలో అన్ని చెట్లకు ఒకేసారి పూత రావడానికి, పురుగులు,

తెగుళ్ల బారిన పడకుండా యాజమాన్య, సస్యరక్షణ చర్యలను వివరించారు. లీటరు నీటిలో పూత ప్రారంభ దశలో 13.0.45(పొటాషియం నైట్రేట్) 10గ్రాములు+ఆర్కా మామిడి స్పెషల్ ఐదు గ్రాములు కలిపి పిచికారీ చేయాలి. ఈ ద్రావణాన్ని 7-10 రోజుల వ్యవధిలో రెండు, మూడు సార్లు పిచికారీ చేయాలి. దీని వల్ల పూత బలంగా వస్తోంది. పూత రాలడం తగ్గి కాయలు పట్టడం మెరుగవుతుంది.

● తోటల్లో పూత రాకపోతే.. లీటరు నీటిలో 13.0.45 (పొటాషియం నైట్రేట్) 10గ్రాములు లేదా ఆర్కామామిడి స్పెషల్ ఐదు గ్రాములు కలిపి వారం వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేసుకోవాలి.

● పిందెలు కాసిన తర్వాత ఎర్రగా మారి రాలిపోతుంటే.. కాయలు పెరిగేందుకు లీటరు నీటికి ఆర్కా మామిడి స్పెషల్ (బోరాన్, జింక్ పోషకాలు ఉంటాయి) ఐదు గ్రాములు లేదా ప్లానోఫిక్స్ 0.25మి.లీ. కలిపి పిచికారీ చేయాలి.

● ఫిబ్రవరిలో కాయ బఠాణీ గింజ పరిమాణంలో ఉన్నప్పుడు కాయ పరిమాణం పెరిగేందుకు తగినంత నీటి తడులు అందించాలి. పదేళ్ల పైబడిన ఒక చెట్టుకు యూరియా 750 గ్రాములు, పొటాష్ 500 గ్రాములు వేర్ల చుట్టూ వేసి మట్టి వేసి పూడ్చాలి. తేనె మంచు పురుగు వల్ల పూత నల్లగా మారి రాలిపోతుంటే.. నివారణకు ఇమిడాక్లోప్రిడ్ 0.5మి.లీ.+హెక్సాకొనజోల్ 2మి.లీ. లేదా బూప్రోఫుజిన్ 1.6మి.లీ.+థియోఫనేట్‌మిథైల్ ఒక గ్రాము కలిపి ఏదో ఒక మందు పిచికారీ చేసుకోవాలి.

రైతేరాజు — సందేహాలు సమాధానాలు

సమస్య: మొక్కజొన్న ఆకుల్లో గుండు సూది మాదిరిగా రంధ్రాలు పడుతున్నాయి. పొడవాటి చిల్లులు వరుసగా కనిపిస్తున్నాయి. నివారణ తెలపండి.
– మహేశ్వరరెడ్డి, పాతపాడు

సమాధానం: పంటలో కాండం తొలుచు పురుగు ఆశించి ఉండొచ్చు. పైరు మొలకెత్తిన 20 రోజులు దాటిన పంటలోకి వస్తాయి. పిల్ల పురుగులు మొదట ఆకులపై పత్రహరితాన్ని గోకి తింటాయి. తర్వాత ముడుచుకొని ఉన్న ఆకు ద్వారా కాండంలోకి వెళ్తాయి. లార్వాలు ఎదిగే అంకురాన్ని తినడంతో మొవ్వ చనిపోయి ఎండి పోతుంది. దీన్నే రెడ్ హార్ట్ అంటారు. నివారణకు పొలంలో కలుపు, చెత్తాచెదారం లేకుండా చేసుకోవాలి. ట్రైకోగ్రామా కిలోనిస్ పరాన్న జీవి గ్రుడ్లను ఎకరాకు 2-3ట్రైకోకార్డ్స్ రూపంలో రెండు విడతలుగా 12, 22 రోజుల పైరు దశలో విడుదల చేయాలి. లేదా 200 లీటర్ల నీటికి మోనోక్రోటోఫాస్ 36 ఎస్.ఎల్. ఎకరాకు 320 మి.లీ. లేదా క్లోరాంట్రినిలిప్రోల్ (కొరజెన్, రైనాక్సిపర్ లాంటివి) ఎకరాకు 60 మి.లీ.ను కలిపి పైరు మొలకెత్తిన 10 నుంచి 12 రోజులకు పిచికారీ చేయాలి. ఉధృతి ఎక్కువగా ఉంటే కార్బోఫ్యూరాన్ 3జీ గుళికలను ఎకరాకు మూడు కిలోల చొప్పున పైరు మొలకెత్తిన 30 రోజులకు ఆకుల సుడుల్లో వేయాలి.

డాక్టర్ బాలరాజు, శాస్త్రవేత్త

సమస్య: వరి నాటే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించండి. - చిన్న వెంకటరెడ్డి, ఇల్లూరుకొత్తపేట

సమాధానం: రైతులు వరి నాటే సమయంలో నారుకట్టలు శుద్ధి చేసి నాటితే మంచిది. మాగాణిలో వరి నాటే చోట పక్కనే ఓ పది అడుగుల చతురస్రాకారంలో కయ్యను ఏర్పాటు చేసుకోవాలి. అందులో రెండు అంగుళాల నీటిని నిల్వ చేసుకోవాలి. కయ్యలో కిలో సుడోమాన్, ఒక కిలో పీఎస్‌బీ జీవన ఎరువులు కలిపి ఆ నీటిలో నారుకట్టను అరగంట పాటు వేర్లు నానేలా ఉంచి వెంటనే తీసుకెళ్లి నాటు వేయాలి.
– న్యూస్‌టుడే, బనగానపల్లి

లాభాలు తెచ్చిన కాకర

గోనెగండ్ల, న్యూస్‌టుడే: తక్కువ పెట్టుబడితో అధిక లాభాల పంట పండించి లాభాలు గడిస్తున్నారు గోనెగండ్ల మండలం వీరంపల్లి గ్రామానికి రైతు పి.సురేష్. తనకున్న మూడెకరాల పొలంలో రబీ సీజన్‌లో రూ.36 వేల పెట్టుబడితో ఎకరంలో కాకర పంట సాగు చేశారు. సాగు అవసరాలకు రూ.5వేలు, దుక్కి మందులు రూ.3500, విత్తనాలకు రూ.వెయ్యి, నాటు ఖర్చు రూ.1500, మూడుసార్లు కలుపు నివారణకు రూ.5 వేలు, పిచికారీ మందులు రూ.5 వేలు కూలీల ఖర్చు రూ.15వేలు ఖర్చు చేసినట్లు రైతు వివరించారు. రెండు నెలల్లో ఎనిమిది కోతలకు గాను 30 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ధర కూడా అనుకూలంగా ఉండటం వల్ల రూ.2 లక్షల పంట పండింది. పంట కాలం ముగిసింది. ఇంకా రూ.50 వేల వరకు పంట దిగుబడి వచ్చే అవకాశం ఉందన్నారు.

కాకర పంటను చూపుతున్న రైతు సురేష్

అటవీశాఖలో కొలువని రూ.40 లక్షలు కొట్టేశాడు

బాధితురాలి సమస్య వింటున్న డీఐజీ విక్రాంత్‌పాటిల్

కర్నూలు నేరవిభాగం, న్యూస్‌టుడే : అటవీశాఖలో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి ఆదోనిలోని శ్రీనివాసనగర్‌కు చెందిన ఉపేంద్ర అలియాస్ శివ రూ.40 లక్షలు తీసుకొని మోసగించాడని కర్నూలు నగరం కల్లూరు హేమలతానగర్‌కు చెందిన ప్రవీణ్‌కుమార్ ఫిర్యాదు చేశారు. జిల్లా ఇన్‌ఛార్జీ ఎస్పీ, డీఐజీ విక్రాంత్‌పాటిల్ ఆధ్వర్యంలో కర్నూలులోని కొత్తపేటలో ఉన్న ఎస్పీ క్యాంపు కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 93 మంది బాధితులు ఫిర్యాదు పత్రాలు అందజేశారు. బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఒంగోలుకు చెందిన అశోక్ రూ.4.22 లక్షలు తీసుకొని మోసగించాడని కల్లూరు మండలం దూపాడుకు చెందిన సుల్తాన్ వాపోయారు. సాంఘిక సంక్షేమ పాఠశాలలో బ్యూటీషియన్ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి అనంతపురానికి చెందిన మహేశ్, రమేశ్‌లు రూ.2 లక్షలు తీసుకొని ముఖం చాటేశారని కర్నూలుకు చెందిన తేజస్విని ఫిర్యాదు చేశారు. అదనపు ఎస్పీ హుస్సేన్‌పీరా, సీఐలు శివశంకర్, రామకృష్ణ, విజయలక్ష్మి పాల్గొన్నారు.

శ్రీశైలం ప్లంజ్‌పూల్ అధ్యయనానికి రూ.15 లక్షలు

కర్నూలు జలమండలి, న్యూస్‌టుడే: శ్రీశైలం స్పిల్‌వే దిగువనున్న ప్లంజ్ పూల్‌ను అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం రూ.15 లక్షలు మంజూరు చేసింది. ఈ మొత్తాన్ని రూర్కీ హైడ్రాలజీ సంస్థకు కేటాయిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.

EENADU Classifieds

BUSINESS SERVICES

కర్నూలులో శ్రీ మల్లికార్జున ఫర్నిచర్ షోరూంలో పనిచేయుటకు సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను. అర్హత: డిగ్రీ, 1సం||అనుభవం, ఇంగ్లీషు మాట్లాడటం రావాలి. ✆ 98493 50328

BUSINESS OFFER

మీ బంగారం, వెండి, డైమండ్స్ బ్యాంక్స్/ఫైనాన్స్‌లో తాకట్టు ఉన్నవి మా డబ్బుతో విడిపించి కొంటాము. స్పాట్ క్యాష్/షిఫ్టింగ్ గోల్డెన్ ట్రేడింగ్ కం|| ✆ 73821 14647.

DRIVERS

16 టైర్ల లారీ డ్రైవర్లు కావలెను
కర్నూలు నుండి కర్ణాటక కు సిమెంట్‌ను రవాణా చేయుటకు భారీ వాహన లైసెన్స్, ఎ.సి. వాహనాలను నడుపుటలో అనుభవమున్న డ్రైవర్లు కాంట్రాక్ట్ పద్ధతిపై కావలెను.
16 - 20 రోజుల డ్యూటీకి సమర్థతకు అనుగుణంగా ₹35,200/- నుండి ₹46,667/- వరకు ప్రోత్సాహకాలు కలవు
₹ 6 లక్షలకు ప్రమాదబీమా కల్పించబడును.
వివరాలకు సంప్రదించండి : 63005 31102, 040-67751284, 63005 31020

REAL ESTATE

మణికంఠ హోమ్స్ వారి లక్ష్మీగ్రీన్ వ్యాలి పసుపుల గ్రామ పరిధిలో నూతన వెంచర్ నందు ప్లాట్లు & ఇండ్లు కట్టించి బ్యాంక్ లోన్ సౌకర్యంతో ఇవ్వబడును. శ్రీరామ్:99853 43829.

PLOT FOR SALE

కర్నూలు సిటీలోని కల్లూరు చెన్నమ్మ సెంటర్ వద్ద 28X12 అ.ల స్థలం అతి తక్కువ ధరకు అమ్మబడును. సంప్రదించండి. Cell: 81426 65521.

LEASE/ RENT

కడప జిల్లా జమ్మలమడుగు ప్రాంతంలో రెండు అగ్రికల్చర్ గోడౌన్లు లీజుకు/ బాడుగకు ఇవ్వబడును. ఒక్కొక్క గోడౌన్ 30,240 చ|| అ|| 72 అడుగులు వెడల్పు, 400 అడుగులు పొడవు, 18 అడుగులు ఎత్తు ఉన్నాయి. నీటి వసతి & ట్రాన్స్‌ఫార్మర్ కలదు. ✆ 99634 78103.

అన్నిరకాల బిజినెస్ వ్యవహారాలు
B/W 5 లైన్ల ప్రకటన రూ. 470/- మాత్రమే.
కలర్ 5 లైన్ల ప్రకటన రూ. 555/- మాత్రమే.
ప్రకటనలపై 5% GST వర్తించును.
వివరాలకు: 99899 97628

TO LET

COMMERCIAL

కర్నూలు మద్దూరు నగర్ దగ్గర, OCM టైలర్ షాపు ప్రక్కన 2+4 షాపులు బాడుగకు కలవు. షాపులకు, క్లీనిక్స్ కు అనుకూలం. సంప్ర: 98492 26953.

JOBS

ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థలో పనిచేయుటకు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్/ టెలీకాలర్స్ కావలెను. జీతం: 10,000/- నుండి 15,000/- ఫిక్స్ డ్ సాలరీ, నో టార్గెట్, సంప్ర: 63007 25354.

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు నరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

విజయ డెయిరీ పాలకవర్గ సభ్యుల ఎన్నికకు నోటిఫికేషన్

నంద్యాల వ్యవసాయం, న్యూస్‌టుడే: విజయ డెయిరీ నంద్యాల పాలకవర్గ సభ్యుల ఎన్నికకు (2025-26 సంవత్సరం) నోటిఫికేషన్ విడుదల చేసినట్లు ఎన్నికల అధికారి హరిబాబు ఓ ప్రకటనలో తెలిపారు. కర్నూలు జిల్లా పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార సమితి లిమిటెడ్ (విజయ డెయిరీ) నంద్యాల పాలకవర్గ సభ్యులుగా ఉన్న ముగ్గురికి ఈనెల 31వ తేదీతో పదవీకాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో వారి స్థానాల్లో కొత్త సభ్యులను ఎన్నుకునేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు. 23వ తేదీ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి పరిశీలన చేస్తారు. 24వ తేదీ సాయంత్రం 4 గంటల్లోపు నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. 29వ తేదీ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఎస్సీ, ఎస్టీలు రూ.1,000, బీసీలు రూ.2 వేలు, ఇతరులు రూ.2,500 నామినేషన్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుందని ఎన్నికల అధికారి పేర్కొన్నారు.

రాష్ట్రంలో ఫ్యాక్షన్ నిర్మూలనకు కృషి

ఆదోని గ్రామీణం, న్యూస్‌టుడే: రాష్ట్రంలో ఫ్యాక్షన్ నిర్మూలనకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని కురువ, కురుబ కార్పొరేషన్ రాష్ట్ర ఛైర్మన్ దేవేంద్రప్ప పేర్కొన్నారు. ఆదోనిలోని కురుబ కార్పొరేషన్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. శవ రాజకీయాలకు వైకాపా కేరాఫ్ అడ్రస్‌గా మారిందన్నారు. గ్రామాల్లో జరిగిన వ్యక్తిగత ఘర్షణలకు రాజకీయ రంగు పూసి, ఎవరు చనిపోతారా, ఎప్పుడు లబ్ధి పొందుదామ అని వైకాపా నాయకులు ఎదురు చూస్తున్నారన్నారు. పల్నాడు జిల్లా పిన్నెల్లి గ్రామంలో మందా సాల్మన్ మృతిని ఒక రాజకీయ హత్యగా చిత్రీకరించి, రాష్ట్రంలో అలజడి సృష్టించాలని చూస్తున్న మాజీ సీఎం బృందం తీరు ఇప్పుడు సర్వత్రా విమర్శలకు దారితీస్తోందన్నారు.

భవనం పైనుంచి తోసి చంపారంటూ ఆందోళన

పోలీసుస్టేషన్ ఎదుట ఆందోళన చేస్తున్న హరిత కుటుంబసభ్యులు

కర్నూలు నేరవిభాగం, న్యూస్‌టుడే : కర్నూలు నగరంలోని శేషన్ననగర్‌కు చెందిన హరిత (28)ను భర్త, అత్తామామలు భవనం పైనుంచి కిందికి తోసేసి చంపేశారని ఆరోపిస్తూ మృతురాలి కుటుంబ సభ్యులు పోలీస్‌స్టేషన్ ముందు ఆందోళన చేపట్టారు. ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజరుగా పనిచేసే సిద్ధార్థతో నంద్యాలకు చెందిన హరితకు ఆరేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి ఏడు నెలల కిందట కుమార్తె జన్మించింది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఈనెల 17న హరిత రెండో అంతస్తు నుంచి అనుమానాస్పద స్థితిలో కింద పడిపోయారు. తీవ్రంగా గాయపడిన ఆమెను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతురాలి తల్లి శ్రీదేవి, కుటుంబ సభ్యులు, బంధువులు సోమవారం కర్నూలు నాలుగో పట్టణ పోలీసుస్టేషన్ ఎదుట రాస్తారోకో నిర్వహించారు. శ్రీదేవి మాట్లాడుతూ.. తన కుమార్తె మృతికి భర్త, అత్తామామలే కారణమని ఆరోపించారు. వారే భవనం పైనుంచి కిందికి తోసి చంపేశారన్నారు. వారిపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రధాన రహదారిపై ఆందోళన చేపట్టడంతో కోడుమూరు వైపు నుంచి వచ్చే వాహనాలు పెద్దసంఖ్యలో నిలిచిపోయాయి. విచారించి న్యాయం చేస్తామని సీఐ విక్రమ్‌సింహ వారికి హామీ ఇచ్చి నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు.

జాతరకు వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం

■ ఒకరి మృతి, 9 మందికి గాయాలు

ఇటిక్యాల, న్యూస్‌టుడే: జాతరకు వెళ్లి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా తొమ్మిది మంది గాయపడిన ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కర్నూలు జిల్లా పంచలింగాలకి చెందిన ఖాజాగౌడ్(45) కుటుంబ సభ్యులు కలిపి 20 మంది గ్రామస్థులతో ట్రాక్టర్‌లో తెలంగాణ రాష్ట్రం నాగర్‌కర్నూల్ జిల్లాలోని సింగోటం జాతరకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ఆదివారం అర్ధరాత్రి ఇటిక్యాల మండలం వేముల గ్రామ శివారు జాతీయ రహదారిపై ట్రాక్టర్‌ను డీసీఎం వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో ఖాజాగౌడ్ అక్కడికక్కడే మృతి చెందారు. డ్రైవర్ బీచుపల్లి, వెంకటేశ్‌గౌడ్, వెంకటేశ్వరమ్మ, లింగమ్మ, జయమ్మ, నాగులు తీవ్రంగా గాయపడ్డారు. మంజుల, శివమ్మ, స్వాములు స్వల్ప గాయాలపాలయ్యారు. 108 సిబ్బంది క్షతగాత్రుల్ని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి కుమారుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తరుణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.

దాడి కేసులో నిందితుల అరెస్టు

కర్నూలు నేరవిభాగం, న్యూస్‌టుడే : కర్నూలులోని వెంకటరమణ కాలనీకి చెందిన పడాల సునీల్‌పై జరిగిన దాడికి సంబంధించిన కేసులో మూడో పట్టణ పోలీసులు నలుగురు నిందితులను అరెస్టు చేశారు. స్థానిక స్వామిరెడ్డినగర్‌లో ఈనెల 9న రాత్రి సునీల్‌పై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసి గాయపరిచిన విషయం తెలిసిందే. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టిన పోలీసులు పలువురు నిందితులను గుర్తించారు. కర్నూలులోని వేర్వేరు ప్రాంతాలకు చెందిన సాయిచరణ్, ఎం.చరణ్, సామ్సన్, శివకుమార్‌ను అరెస్టు చేసి సోమవారం సాయంత్రం కోర్టులో హాజరుపరిచారు.

(c) eenadu

ఆదోని

• ఆదోని • ఆలూరు • పత్తికొండ

దస్తగిరిస్వామి ఉరుసుకు ప్రత్యేక ఏర్పాట్లు

ములుగుందం, (ఆస్పరి), న్యూస్‌టుడే: ములుగుందం గ్రామంలో కొలువైన దస్తగిరిస్వామి ఉరుసుకు ప్రత్యేక ఏర్పాటు చేస్తున్నట్లు దర్గా కమిటీ సభ్యులు నర్సిరెడ్డి, కృష్ణమూర్తి, వెంకటరామయ్య, రామకృష్ణరెడ్డి, మనోహర్‌రెడ్డి వెల్లడించారు. స్థానిక దర్గాలో సోమవారం కమిటీ సభ్యులు సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. ఫిబ్రవరి 3 నుంచి 5వ తేదీ వరకు ఉరుసు నిర్వహిస్తామన్నారు. అనంతరం టెంకాయల వేలం పాట నిర్వహించగా.. ఆదోనికి చెందిన సర్వర్‌బాషా రూ.3 లక్షలకు పాట దక్కించుకున్నారు. కార్యక్రమంలో నాయకులు రవికుమార్, నరేంద్ర, కొండయ్య, స్వామివారి బంధువర్గం, పూజారులు హాఫీస్‌సాహెబ్, అహ్మద్‌హుసేన్‌సాహెబ్, సత్తర్‌సాహెబ్, రోషన్‌పీరాసాహెబ్, రహీమ్‌తుల్లాసాహెబ్, దాదాపీరాసాహెబ్, గ్రామస్థులు చిన్నఅయ్యప్ప, హనుమంతు, తదితరులు పాల్గొన్నారు.

బంగారు నాణేల వదంతులపై విచారణ

ఆలూరు గ్రామీణ, హాలహర్వి, న్యూస్‌టుడే: ఎల్లార్తి గ్రామంలో రెండు, మూడు రోజులుగా బంగారం నాణేలు దొరికినట్లు వదంతులు వ్యాపించాయి. ఓ ఇంటి నిర్మాణం కోసం పునాది తవ్వేందుకు స్థానిక కూలీలను కొన్ని రోజుల కిందట నియమించారు. వారు పనులు చేస్తుండగా 13 కేజీల బంగారు నాణేలు దొరికినట్లుగా ప్రచారం జరిగింది. దీనిపై విషయం అధికారులకు తెలియడంతో రెండ్రోజుల కిందట పోలీసులు గ్రామంలో విచారణ చేపట్టారు.

మేమున్నాం.. మీకు తోడుగా..

(10 AM TO 1 PM)
ఆదోని: 77996 66004
ఆలూరు: 80085 62277
పత్తికొండ: 80085 73822

ఆలూరు గ్రామీణం, న్యూస్‌టుడే: ?: కోయనగర్ కాలనీలో మురుగు కాల్వల్లో చెత్త పేరుకుపోయింది. మురుగంతా రహదారులపైకి చేరుతోంది. **- అంజి, కాలనీ వాసి,** ✔: సిబ్బందిని పంపి కాల్వలు శుభ్రం చేయిస్తాం. **- జిలాన్, పంచాయతీ కార్యదర్శి ఆలూరు**

ఆస్పరి, న్యూస్‌టుడే: ?: ములుగుందంలోని ప్రధాన వీధుల్లో అపరిశుభ్రత నెలకొంది. దోమలు బెడద అధికమైంది. **- దస్తగిరి, రవి, ములుగుందం**

✔: గ్రామంలో పారిశుద్ధ్య పనులు చేపడతాం. దోమల బెడద నివారణకు ఫాగింగ్ చేయిస్తాం.

- పెద్దయ్య, పంచాయతీ కార్యదర్శి, ములుగుందం

మద్దికెర, న్యూస్‌టుడే: ?: మద్దికెర పంచాయతీ కార్యాలయం పక్కనే ప్రధాన రహదారిపై చెత్త పేరుకుపోతోంది. చర్యలు తీసుకోవాలి. **- రామకృష్ణ, మద్దికెర**

✔: పరిశీలించి వెంటనే తొలగిస్తాం. **- విజయ్, పంచాయతీ కార్యదర్శి, మద్దికెర**

హొళగుంద, న్యూస్‌టుడే: ?: తహసీల్దారు కార్యాలయానికి వెళ్లే మార్గంలో, నాగప్ప కట్ట ముందు తాగునీటి పైపులైన్‌కు లీకేజీ ఏర్పడింది. నీరు చేరి పరిసరాలు అపరిశుభ్రంగా మారుతున్నాయి. **- శ్రీనివాసులు, హొళగుంద**

✔: పరిశీలించి, మరమ్మతులు చేపడతాం.

- రాజశేఖర్, పంచాయతీ అభివృద్ధి అధికారి, హొళగుంద

నిబంధనలకు విరుద్ధంగా భర్తీ ప్రక్రియ

ఆదోని గ్రామీణం, న్యూస్‌టుడే: కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో నాన్‌టీచింగ్ పోస్టుల భర్తీ ప్రక్రియ నిబంధనలకు విరుద్ధంగా, అక్రమాలకు నిలయంగా మారిందని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి రంగప్ప, జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు ఆరోపించారు. ఆదోని సబ్‌కలెక్టర్ కార్యాలయంలో సోమవారం సబ్‌కలెక్టర్ కార్యాలయ పరిపాలన అధికారిణి వసుంధరకు ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు శశిధర్, నాయకులు రాము, విల్సన్, జగన్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.

నేటి నుంచి చింతలముని, నల్లారెడ్డిస్వామి ఆరాధనోత్సవం

తంగరడోణ, న్యూస్‌టుడే: మండలంలోని తంగరడోణ గ్రామంలో కొలువైన చింతలముని నల్లారెడ్డిస్వామి 36వ ఆరాధన మహోత్సవం ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆలయ ధర్మకర్త పార్వతి, గ్రామ పెద్దలు సీతారామిరెడ్డి, వెంకప్ప, రంగన్న, ఎంపీటీసీ నరసప్ప వెల్లడించారు. మంగళవారం అభిషేకాలు, రుద్రహోమం, సాంస్కృతిక కార్యక్రమాలు, బుధవారం ఆరాధన మహోత్సవం సందర్భంగా అన్నదానం, రాత్రి భజన పోటీలు నిర్వహిస్తునట్లు తెలిపారు. పోలీసు బందోబస్తు నిర్వహిస్తున్నట్లు ఆస్పరి సీఐ గంగాధర్ తెలిపారు.

శతశాతం ఉత్తీర్ణత సాధించాలి

ఆదోని గ్రామీణం, న్యూస్‌టుడే: పదోతరగతి విద్యార్థులు ప్రణాళికబద్ధంగా చదివి శతశాతం ఉత్తీర్ణత సాధించాలని ఆదోని ఎంఈవో శ్రీనివాసులు సూచించారు. ఆదోని మండలం చిన్నపెండేకల్ గ్రామంలోని జడ్పీ పాఠశాలను సోమవారం ఎంఈవో తనిఖీ చేశారు. 100 రోజుల ప్రణాళిక గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శేఖన్న, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ స్థలాలకు భద్రత కల్పించాలి

ఆదోని నేరవార్తలు, న్యూస్‌టుడే: ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురికాకుండా భద్రత కల్పించాలి ఆదోని పట్టణ సమీపంలోని మండిగిరి సర్వే నెం.210 ప్రాంతంలో ఉన్న ప్లాట్ల యజమానులు కోరారు. ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కార్యాలయ పరిపాలన అధికారిణి వసుంధరకు ప్లాట్ల యజమానులు అశోక్‌కుమార్, లింగారెడ్డి, స్వామి, రఘునాథ్ వినతి పత్రం అందించారు. వారు మాట్లాడుతూ..ఇటీవల భాజపా నాయకులు ప్రభుత్వం రోడ్డు కోసం కేటాయించిన సర్వే నెం.210లోని ఖాళీ స్థలాన్ని కబ్జా చేసేందుకు యత్నించారన్నారు.

కంది రైతులకు నిరాశే

మద్దికెర, న్యూస్‌టుడే: ఇప్పటికే అన్ని చోట్ల ప్రభుత్వం కందుల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కొనుగోళ్లు చేపట్టినా.. మద్దికెరలో మాత్రం తెరుచుకోలేదు. ఈ నెల 13వ తేదీనే అధికారులు, తెదేపా నాయకులు కొనుగోళ్లు ప్రారంభిస్తున్నట్లు కేంద్రాన్ని ప్రారంభించి హంగామా చేశారు. ఈ నెల 19 నుంచి కచ్చితంగా కొంటామని హామీ ఇచ్చారు. దీంతో రైతులు సోమవారం కేంద్రం ఎదుట ఆందోళన చేపట్టారు. ఇప్పటికైనా రైతుల నుంచి కొనాలని కోరుతున్నారు. ఈ విషయమై ఏవో రవి దృష్టికి తీసుకెళ్లగా మంగళవారం నుంచి చేపట్టేలా చూస్తామన్నారు.

నీటి పొదుపు పాటించాలి

హాలహర్వి, న్యూస్‌టుడే: తుంగభద్ర జలాశయం గేట్ల మరమ్మతుల నేపథ్యంలో దిగువ కాల్వకు నీటి విడుదల నిలిపేశారు. కొన్ని రోజుల పాటు సాగునీటికి ఇబ్బంది లేకుండా ఉండేందుకు బాపురం వద్ద ఎస్కేప్ గేట్లు సోమవారం మూసేసినట్లు జె.హొస్కళ్లి సాగు నీటి సంఘం అధ్యక్షుడు మల్లప్ప అన్నారు. ప్రస్తుతం మిరప పంట ఉండటంతో ఒక తడి అందితే కొంత భాగమైన పంట కాపాడుకోవాలనే ఉద్దేశంతో నీటికి అడ్డుకట్ట వేసినట్లు వివరించారు. ఇందులో నీటి పొదుపు పాటిస్తూ అవసరమైన రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో గూళ్యం గ్రామస్థులు, రైతులు పాల్గొన్నారు.

ఉపాధి హామీ పనుల్లో ఆత్మలు

◆ రైతు అనుమతి లేకుండానే కుంట తవ్వకం ◆ సంతకాలు లేకుండానే కానిచ్చేశారు

హొళగుంద మండల కేంద్రంలో షేక్ నజీర్ బాషా, వారి కుటుంబ సభ్యుల పేరుపై ఐదు ఎకరాల పొలం ఉంది. గతంలో నీటి అవసరం రీత్యా ఓ గుంత తవ్వించారు. ప్రస్తుతం రైతు అనుమతి లేకుండా, ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే పాత గుంత పక్కనే మరో గుంతను ఉపాధి శ్రామికులతో తవ్వించే పనులు చేపట్టారు. తీరా తమ పొలంలో ఎలా పనులు చేశారని ఉపాధి హామీ సిబ్బందిని ప్రశ్నించగా.. అది మీ పొలమని తెలియదని, పనులు నిలిపివేస్తున్నట్లు తెలిపారు. స్థానికంగా ఉండే సిబ్బందికి పొలాల వివరాలు తెలియదని చెప్పడం విడ్డూరంగా ఉంది. దీనిపై ఉపాధి హామీ పథకం ఏపీవో తిమ్మారెడ్డిని వివరణ కోరగా జరిగిన పనులపై విచారణ చేస్తామని వివరించారు.

రైతు పొలంలో తవ్విన నీటి కుంట

వెల్దుర్తి, న్యూస్‌టుడే: మండలంలోని ఎస్.పేరేముల గ్రామంలో మృతి చెందిన వ్యక్తితో, ఇతర ప్రాంతాల్లో ఉద్యోగ రీత్యా స్థిరపడిన వ్యక్తులతో ఉపాధి పనులు చేయించారు. గ్రామంలో చేపట్టిన పనులపై ఎస్‌ఆర్‌పీ సోలమన్ రాజు, ఏపీవో లక్ష్మన్న, ఈసీ పృథ్వీరాజ్ ఆధ్వర్యంలో 18వ సామాజిక తనిఖీ నిర్వహించారు. దీంతో గ్రామంలో చేపట్టిన పనులపై నిర్వహించిన గ్రామసభలో పలు అక్రమాలు బహిర్గతమయ్యాయి.

గ్రామంలో లేనివారికి జాబ్‌కార్డులు

వెల్దుర్తి మండలంలోని ఎస్.పేరేముల గ్రామంలో ఉపాధి హామీ పథకం 8 పనులకు సంబంధించి రూ.16 లక్షల నిధులు ఖర్చుచేశారు. గ్రామంలో 129 జాబ్‌కార్డులు ఉన్నాయి. వీటిలో 27 మంది కార్డుదారులు హైదరాబాద్, కర్నూలు, బెంగళూరుకు ఉద్యోగం, పనుల నిమిత్తం అక్కడే ఉన్నారు. గ్రామంలో లేని వీరి జాబ్‌కార్డులతో పనులు చేసినట్లుగా చూపారు. వీటితో పాటు 2023 సంవత్సరంలో రాజేష్ మృతిచెందారు. అతని పేరుతో పనిచేసినట్లుగా చూపారు.

అంతా అక్రమాల మయం

గ్రామంలో చేపట్టిన పనులకు 124 మస్టర్లు ఉన్నాయి. ప్రతి పనిచేసేందుకు ఏపీవో సంతకాలు ఉండాలి. కేవలం 45 మస్టర్లకు మాత్రమే సంతకం ఉన్నట్లుగా డీఆర్పీ బాబయ్య తెలిపారు. 79 మస్టర్లకు సంతకాలు లేకుండానే పనులు చేపట్టారు.

- గ్రామంలోని మాలకుంట ప్రాంతంలో చేపట్టిన పనులకు సంబంధించి రూ.83,030, మరో పనిలో రూ.38,160 తక్కువగా ఉన్నట్లు గుర్తించారు.
- వంక పనుల్లో రూ.2,95,037 నిధులు వ్యత్యాసం ఉన్నట్లు తెలిపారు. టాస్క్ 1, 2 ప్రదేశాల్లో చేపట్టిన పనులు అదనంగా చేశారు.
- రైతు వెంకటేశ్వరరెడ్డి 142 మొక్కల పెంపకం చేపట్టగా.. వాటికి సంబంధించి బిల్లులు అందించలేదు.
- పని ప్రదేశంలో బోర్డులు ఏర్పాటు చేయలేదు. క్షేత్రస్థాయి సహాయకుడు సైతం రికార్డుల నిర్వహణ సక్రమంగా లేనట్లు అధికారులు గుర్తించారు.

ఏడాదిగా నీటి జాడేది!

నిత్యం నీటి ఎద్దడితో విలవిల్లాడే ఆ వీధులకు తాగునీరు అందించేందుకు ట్యాంకు నిర్మించారు. ఏడాదిగా చుక్క నీరందించడం లేదు. మద్దికెరలోని మోమిన్‌వీధి, బసవన్న ఆలయం వీధి, కొండమ్మ బావి వీధిలో వెయ్యికి పైగా కుటుంబాలున్నాయి. కాలనీవాసుల సౌకర్యార్థం నిర్మించిన ట్యాంకు నిరుపయోగంగా మారింది. నిర్వహణ సరిగా లేక పథకం నీరుగారిపోయిందని స్థానికులు సత్తార్, బాషా, ఎర్రిస్వామి, సుభాన్‌జీ తదితరులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు పరిశీలించి వినియోగంలోకి తెచ్చేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. ◆ ఈ విషయమై ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ మయాంక్ దృష్టికి తీసుకువెళ్లగా.. పరిశీలించి వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు. - న్యూస్‌టుడే, మద్దికెర

నాసిరకం పనులు.. వీడని ప్రమాదాలు

ఆదోని పట్టణంలోని అమరావతినగర్‌లో దెబ్బతిన్న కల్వర్టుతో ప్రజలు ప్రమాదాల బారిన పడుతున్నారు. నిర్మాణ సమయంలో మార్గబిలం ఏర్పాటు చేయలేదు. మురుగు తొలగించేందుకు కల్వర్టు మధ్య భాగంలో ధ్వంసం చేసి రంధ్రాలు ఏర్పాటు చేశారు. వాటిని అలాగే వదిలేయడంతో వాహనదారులు, పాదచారులు రాత్రిపూట గుంతలో పడిపోతున్నారు. మార్గబిలం ఏర్పాటు చేసి, ప్రమాదాలు నివారించాలని పురప్రజలు కోరుతున్నారు.

- న్యూస్‌టుడే, అమరావతినగర్ (ఆదోని పాతపట్టణం)

కలిసికట్టుగా.. అడ్డుకట్ట

హొళగుంద మండల పరిధిలో తుంగభద్ర దిగువ కాల్వకు నీటి విడుదల నిలిపివేశారు. మొక్కజొన్న, మిరప, శనగ పంటలకు నీటి తడులు అవసరంతో పాటు వేసవిలో ప్రజలకు తాగునీటి అవసరాలు, మూగజీవాలకు దాహార్తి తీర్చేందుకు రైతులంతా యోచించారు. కలిసికట్టుగా దిగువ కాల్వ పరిధిలోని 184 నుంచి 185 కి.మీ., డీపీ 57వ దగ్గర కాలినడక వంతెన అంచున, రైతులు కేజ్‌వీల్స్‌ను ఉంచి, అడ్డుగా సుమారు వెయ్యి ఇసుక బస్తాలను పేర్చి, టార్పాలిన్ కప్పారు. రెండు రోజులు శ్రమించి, సుమారుగా రూ.40 వేల ఖర్చుతో ఈ పనులు చేపట్టారు. దీంతో కాల్వలో నీరు నిలుస్తోంది. - న్యూస్‌టుడే, హొళగుంద

తిరుగు ప్రయాణ కష్టాలు

సంక్రాంతి పండగ ముగియడంతో గ్రామాలకు వచ్చిన ప్రజలు తిరుగు ప్రయాణమయ్యారు. పత్తికొండ బస్టాండ్ ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. బస్టాండ్‌లో కుర్చీలు నిండిపోవటంతో ఆరుబయట ఎండలోనే బస్సుల కోసం పడిగాపులు కాశారు. ఆయా మార్గాల్లోని బస్సులు వచ్చినప్పుడల్లా బస్సులు ఎక్కేందుకు, సీట్లు పట్టుకునేందుకు ప్రయాణికులు పరుగులు తీశారు. ఒకరిపై ఒకరు పడి బస్సులు ఎక్కారు. చిన్నపిల్లలు ఉన్న మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

- న్యూస్‌టుడే, పత్తికొండ గ్రామీణం

అన్నదాత సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

పత్తికొండ గ్రామీణం, న్యూస్‌టుడే: ఆరుగాలం శ్రమించి పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలన్న ఉద్దేశంతో పంటలకు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పిస్తోందని పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు, జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ జిల్లా ఛైర్మన్ నాగేశ్వరయాదవ్ అన్నారు. పత్తికొండ వ్యవసాయ మార్కెట్‌లో సోమవారం

మాట్లాడుతున్న ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు

కందుల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభించారు. పత్తికొండ నియోజకవర్గంలోని ఏడు చోట్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామన్నారు. కార్యక్రమంలో పత్తికొండ మార్కెట్‌యార్డు ఛైర్మన్ నబీసాహెబ్, తెదేపా నాయకులు తిమ్మయ్యచౌదరి, వెంకటపతి, ప్రమోద్ కుమార్‌రెడ్డి, బత్తినలోక్‌నాథ్, సుధాకర్, లక్ష్మీనారాయణ, బ్రహ్మయ్య, ఏడీఏ మోహన్‌విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలి

పత్తికొండ గ్రామీణం, న్యూస్‌టుడే: ప్రతి క్రీడాకారుడు క్రీడా స్ఫూర్తితో ఆడాలని పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు అన్నారు. పత్తికొండ శ్రీమద్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్రస్వామి జాతర సందర్భంగా నిర్వహించే కేఈ మాదన్న ట్రోఫీ సౌత్ ఇండియా లెవెల్ క్రికెట్ పోటీలను సోమవారం ప్రారంభించారు. పత్తికొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో సుమారు రెండు వారాల పాటు నిర్వహిస్తారన్నారు. టాస్ వేసి ఆటను ప్రారంభించారు. కార్యక్రమంలో నిర్వాహకులు శ్రీనివాసులు, సుంకన్న, వ్యాయామ ఉపాధ్యాయులు చందూనాయక్, సంజప్ప, రంగస్వామి, అంజిబాబు, తెదేపా నాయకులు నాగేశ్వరయాదవ్, నబీసాహెబ్, సురేశ్‌కుమార్, సోమ్లానాయక్, ప్రమోద్‌కుమార్, తిమ్మయ్యచౌదరి, తిరుపాల్‌నాయుడు, వెంకటపతి, ఈరమ్మ, సీఐ జయన్న తదితరులు పాల్గొన్నారు.

ఆదోని జిల్లా ప్రకటించే వరకు పోరాటం

ఆలూరు గ్రామీణం, న్యూస్‌టుడే: ఆదోని జిల్లా ప్రకటించే వరకు పోరాటం ఆపబోమని రాయలసీమ దళిత సంఘం జిల్లా అధ్యక్షుడు మీనిగ రామాంజినేయులు, నౌనేపాటి, వైకాపా ఆర్టీఐ విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు కొట్టాల రాజు స్పష్టం చేశారు. ఆలూరులో చేపట్టిన దీక్షలు సోమవారం నాటికి 39వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షలో మొలగవల్లి కొట్టాల గ్రామస్థులు దీక్షలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఐకాస నాయకులు కత్తిరామాంజినేయులు, భూపేష్, ఎల్లప్ప, పూలరామాంజనేయులు, చంద్రకాంత్ రెడ్డి. గ్రామస్థులు జయపాల్, బాబు, వినోద్‌కుమార్, బీసీ సంఘం నాయకులు లోక్‌నాథ్, న్యాయవాది రంగప్ప తదితరులు పాల్గొన్నారు.

నినాదాలు చేస్తున్న మొలగవల్లి కొట్టాల గ్రామస్థులు

ఆదోని ఎస్కేడీ కాలనీ, న్యూస్‌టుడే: ఆదోని జిల్లా సాధనకు అన్నివర్గాల ప్రజలు మద్దతు తెలపాలని ఆదోని జిల్లా సాధన సమితి ఐకాస నాయకులు రఘురామయ్య, కృష్ణమూర్తిగౌడు, దస్తగిరినాయుడు, కోదండ, ప్రకాశ్, కుంకునూరు వీరేశ్ తదితరులు కోరారు. ఆదోనిలో ఐకాస ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు సోమవారం నాటికి 65వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షలో ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులు జేహెచ్ రెడ్డి, రంగస్వామి, ఈరన్న, హనుమంతప్ప, కేజే చారి, సురేశ్‌బాబు, కె.రామిరెడ్డి, టి.వీరేశ్ పాల్గొన్నారు.

దీక్షలో పాల్గొన్న ఆదోని ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులు

భక్తిశ్రద్ధలతో వాసవిదేవి ఆత్మార్పణ దినోత్సవం

పూలబజారు(ఆదోని పాతపట్టణం), న్యూస్‌టుడే: ఆదోని పట్టణంలో నగరేశ్వరస్వామి ఆలయంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో సోమవారం వాసవిదేవి ఆత్మార్పణ దినోత్సవం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ ఆవరణలో అమ్మవారిని ఊరేగించారు. భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు మిరియాల రాంప్రసాద్, కార్యదర్శి బింగి సూర్యమనోహర్‌రావు, కోశాధికారి జేపీ వాసు, ఉపాధ్యక్షుడు టీజీ రాంప్రసాద్, మహిళా, యువజన సంఘ సభ్యులు పాల్గొన్నారు.



ప్రత్యేక అలంకరణలో వాసవిదేవి అమ్మవారు

ఆలయ గోపురం నిర్మాణానికి శ్రీకారం

హొళగుంద, న్యూస్‌టుడే: హొళగుంద గ్రామ శివారులోని ఆదోనికి వెళ్లే ప్రధాన రహదారి మార్గం అంచున ఉన్న పురాతన సోమేశ్వరస్వామి ఆలయ గోపురం నిర్మాణానికి శివస్వాములు సోమవారం శ్రీకారం చుట్టారు.



గోపురం నిర్మాణం చేస్తున్న శివస్వాములు

ఆలయానికి గోపురం లేకపోవడంతో 46 మంది శివదీక్షాపరులు గ్రామస్థుల సహకారంతో ఈ నిర్మాణం చేపడుతున్నారు.

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడి

ఆదోని పాతపట్టణం, న్యూస్‌టుడే: ఆదోని పట్టణ శివారులోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి క్యాంపు కార్యాలయాన్ని మండలంలోని పెద్దహరివాణం గ్రామస్థులు సోమవారం రాత్రి ముట్టడించి, బైఠాయించారు. తాము మండలం కేంద్రం కోసం పోరాటం చేస్తే.. ప్రభుత్వం తమ

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద బైఠాయించిన పెద్దహరివాణం గ్రామస్థులు

గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించి, తీరా మార్చడంపై ఎమ్మెల్యేను నిలదీశారు. తమ గ్రామం ఆది నుంచి నష్టపోతోందని, మండల కేంద్రమైతేనే ఇక్కడి సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తాను ముందు నుంచి నియోజకవర్గంలో నాలుగు మండలాలు చేయాలని కోరుతూ వచ్చానని, ఇప్పటికే అదే మాటకు కట్టుబడి ఉన్నానన్నారు. ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చొరవ చూపుతామన్నారు. కార్యక్రమంలో కురువ కార్పొరేషన్ రాష్ట్ర ఛైర్మన్ దేవేంద్రప్ప, ఉద్యమ పెద్దలు ఆదినారాయణరెడ్డి, నాగరాజు, మారెప్ప, రంగనాథ్‌రెడ్డి, వీరేష్ తదితరులు పాల్గొన్నారు.

కాలనీ కబుర్లు

మాచాపురం (దేవనకొండ) న్యూస్‌టుడే : మండలంలోని మాచాపురం గ్రామంలో ఉసేనప్ప తాత ఉరుసు మంగళవారం నిర్వహిస్తున్నట్లు గ్రామస్థులు తెలిపారు. సోమవారం గంధము వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

పి.కోటకొండ (దేవనకొండ) న్యూస్‌టుడే: మండలంలోని పి.కోటకొండ గ్రామంలో మంగళవారం, బుధవారం గ్రామదేవర నిర్వహిస్తున్నట్లు గ్రామస్థులు తెలిపారు. ఇప్పటికే గ్రామంలోని మారెమ్మవ్వ, సుంకులమ్మ ఆలయాలు విద్యుద్దీపాలతో అలంకరించారు.

హనవాళు (ఆదోని ఎస్కేడీ కాలనీ), న్యూస్‌టుడే: పట్టణంలోని జీవనజ్యోతి అనాథ వృద్ధాశ్రమంలో సోమవారం ఆదోని మండలం హనవాళు గ్రామస్థులు వృద్ధులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో కాళింగప్ప, అనసితాత, నారాయణప్ప, గోపాల్, మల్లికార్జున, కురువ నారాయణ, గురురాజా, ఆశ్రమ నిర్వాహకుడు ఫిలిప్స్ పాల్గొన్నారు.

హోసూరు(పత్తికొండ గ్రామీణం), న్యూస్‌టుడే: హోసూరు మండల పరిషత్తు పాఠశాలలో కొందరు ఆకతాయిల చేష్టలు పెరిగిపోయాయి. సంక్రాంతి సెలవుల్లో పాఠశాల కార్యాలయ, తరగతి గదులకు తాళాలు వేశారు. సోమవారం పునఃప్రారంభంలో భాగంగా ఉపాధ్యాయులు గదులు తెరిచారు. గదుల్లోని పుస్తకాలు, ఇతర వస్తువులు చిందరవందరగా పడున్న విషయాన్ని గుర్తించారు.

ముక్కెళ్ల(తుగ్గలి), న్యూస్‌టుడే: తుగ్గలి, ముక్కెళ్ల గ్రామాల్లో పశు ఆరోగ్య శిబిరాలు సోమవారం నిర్వహించినట్లు మండల పశువైద్యాధికారి బాలకృష్ణ తెలిపారు. ఆరోగ్య శిబిరాల ద్వారా గ్రామాలలోనే పశువులకు వైద్యం అందించి పశుపోషకులకు మరింత చేరువ చేయడానికి ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు.

తుగ్గలి, న్యూస్‌టుడే: గిరిగెట్ల- అమీనాబాద్ గ్రామాల మధ్యన ఎదురెదురుగా వస్తున్న రెండు ఆటోలు సోమవారం ఢీకొనడంతో ముగ్గురు ప్రయాణికులు గాయపడినట్లు గ్రామస్థులు తెలిపారు. వారికి తుగ్గలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య చికిత్స అందించారన్నారు. ప్రమాదంలో రెండు ఆటోలు దెబ్బతిన్నట్లు గ్రామస్థులు పేర్కొన్నారు.

ఇన్‌స్పెక్టర్ ఆఫ్ సర్వేగా విజయభాస్కర్

ఆదోని గ్రామీణం, న్యూస్‌టుడే: ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఇన్‌స్పెక్టర్ ఆఫ్ సర్వేగా విజయభాస్కర్ సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఆయన పత్తికొండ ఆర్డీవో కార్యాలయంలో డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ సర్వేగా పనిచేస్తూ.. పదోన్నతిపై ఆదోనికి బదిలీ అయ్యారు.

అన్న క్యాంటీన్ పరిశీలన

ఆదోని పాతపట్టణం, న్యూస్‌టుడే: ఆదోని పట్టణంలోని ప్రభుత్వ మాతా, శిశు ఆస్పత్రి ప్రాంతంలోని అన్న క్యాంటిన్‌ను పురపాలక సంఘం కమిషనర్ కృష్ణ సోమవారం పరిశీలించారు. క్యాంటీన్ సేవల గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు.

సమగ్ర కుటుంబ సర్వేకు సహకరించాలి

ఆదోని పురపాలకం, న్యూస్‌టుడే: ఆదోని పట్టణంలో సమగ్ర కుటుంబ సర్వేకు ప్రజలు అధికార సిబ్బందికి సహకరించి, వివరాలు నమోదు చేయించాలని పురపాలక సంఘం కమిషనర్ కృష్ణ సోమవారం తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ప్రభుత్వ సంక్షేమ పథకాల అర్హత, గణాంకాలను నమోదు చేసేందుకు సర్వే చేపట్టిందన్నారు. ఈ నెలాఖరు లోపు పూర్తిచేయాల్సి ఉందన్నారు.

పారిశుద్ధ్యంపై దృష్టిసారించాలి

పత్తికొండ గ్రామీణం, న్యూస్‌టుడే: పత్తికొండ పట్టణంలో పారిశుద్ధ్యంపై దృష్టిసారించాలని, చాలా కాలనీల్లో విద్యుత్తు స్తంభాలు లేక వీధి దీపాలు వెలగని పరిస్థితి నెలకొందని పలువురు వార్డు సభ్యులు అన్నారు. పత్తికొండ గ్రామ పంచాయతీ సర్వసభ్య సమావేశం సోమవారం నిర్వహించారు. డిప్యూటీ ఎంపీడీవో నరసింహులు స్పందిస్తూ.. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. గ్రామ సర్పంచి కొమ్ము దీపిక అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఉప సర్పంచి కళావతి, వార్డు సభ్యులు సురేంద్ర, రంగన్న, బండా నరసింహులు, రామాంజనేయులు, శివ, లింగన్న తదితరులు పాల్గొన్నారు.

ఉల్లి అమ్మినా.. కన్నీళ్లే

◆ సొమ్ము చెల్లించని మార్క్‌ఫెడ్
◆ నేటికీ ఖాతాలో జమకాని డబ్బు



ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన తెలుపుతున్న రైతు సంఘం నాయకులు, రైతులు

ఆదోని ఎస్కేడీ కాలనీ, న్యూస్‌టుడే: ఉల్లి రైతుకు అష్టకష్టాలు తప్పలేదు. సాగు మొదలు.. దిగుబడి అమ్మే వరకు ఇబ్బందులు తప్పలేదు. ఉల్లి దిగుబడులు మార్క్‌ఫెడ్‌కు విక్రయించి నాలుగు నెలలు గడుస్తున్నా.. ఇంత వరకు డబ్బు జమచేయలేదు. ఆదోని మండల పరిధిలోని రైతులు 2025 సెప్టెంబరులో కర్నూలు మార్కెట్ యార్డులో మార్క్‌ఫెడ్ సంస్థకు ఉల్లి దిగుబడులు విక్రయించారు. ఇందులో చాలా మంది రైతులకు ఇంత వరకు డబ్బులు జమచేయలేదు. మండల పరిధిలో ఇలాంటి రైతులు సుమారు వంద మందికి పైగానే ఉన్నారు. కర్నూలు మార్కెట్ యార్డుకు వెళ్లి అధికారులకు వివరిస్తే.. మార్క్‌ఫెడ్ సంస్థ ప్రతినిధుల ఫోన్ నెంబర్లు ఇచ్చారే తప్ప.. వారు ఎవరూ స్పందించడంలేదన్నారు. ఉల్లి దిగుబడులు విక్రయించి నాలుగు నెలలు కావస్తున్నా.. ఇంతవరకు డబ్బులు చెల్లించకపోతే రైతుల పరిస్థితి ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు.

కదిలొచ్చిన రైతులు

దిగుబడి కొనుగోలు చేసి నెలలు గడుస్తున్నా.. నేటికీ డబ్బు జమకాలేదని రైతులు ఆగ్రహించారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట సోమవారం ఆందోళన చేపట్టారు. సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటేశులు మాట్లాడుతూ.. అధికారులు స్పందించకపోతే కర్నూలులోని కలెక్టరేట్ కార్యాలయాన్ని రైతులు ముట్టడిస్తామని హెచ్చరించారు. అనంతరం ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందించారు.

ఖాతాలో జమచేస్తామన్నారు..

- బారికి హనుమంతు, రైతు, జాలిమంచి (ఆదోని)



తాము సాగు చేసిన ఉల్లి పంటను కర్నూలు మార్కెట్ యార్డులో 2025 నవంబరు 10న మార్క్‌ఫెడ్ అధికారులకు క్వింటాలుకు రూ.1200 చొప్పున విక్రయించాం. సుమారు 56 క్వింటాళ్ల ఉల్లి దిగుబడులు విక్రయించగా.. రూ.82,590 డబ్బులు బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని అధికారులు చెప్పారు. నాలుగు నెలలు కావస్తున్నా ఇంత వరకు డబ్బు మాత్రం బ్యాంకు ఖాతాలో వేయలేదు. అప్పు చేసి పంటలు సాగు చేశాం. అప్పులు పేరుకుపోతున్నాయి.

మా సమస్య ఎవరికి వివరించాలి - రమేశ్, రైతు, పాండవగల్లు

ఉల్లి విక్రయించగా.. రూ.60వేలు బ్యాంకు ఖాతాలో జమచేస్తామని అధికారులు తెలిపారు. ఇంత వరకు చిల్లిగవ్వ కూడా రాలేదు. ఇంతవరకు డబ్బులు మాత్రం వేయలేదు. కర్నూలు మార్కెట్ యార్డు అధికారులు మార్క్‌ఫెడ్ అధికారుల ఫోన్ నెంబర్లు ఇచ్చి చేతులు దులుపుకొంటున్నారు. ఆ నెంబర్లు పని చేయడంలేదు. మా సమస్య ఎవరికి చెప్పాలో అర్థం కావడంలేదు. జిల్లా అధికారులు స్పందించి మాకు న్యాయం చేయాలి.

WANTED
దేవి నర్సింగ్ హోమ్, ఆదోని నందు పనిచేయుటకు ANM, GNM, B.Sc.(Nursing) స్టాఫ్ నర్సులు మరియు OT స్టాఫ్ కావలెను.
సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు:
95916 28305, 99599 07208
దేవి నర్సింగ్ హోమ్
ఎమ్మిగనూరు రోడ్డు, ఆదోని, కర్నూలు జిల్లా.

(c) eenadu

ఎమ్మిగనూరు
• ఎమ్మిగనూరు • మంత్రాలయం • కోడుమూరు

పల్లకి సేవలో భక్తులు • మూల బృందావనం

శ్రీమఠంలో స్వర్ణ పల్లకి సేవ

మంత్రాలయం గ్రామీణం(కౌతాళం),న్యూస్‌టుడే: మంత్రాలయం శ్రీగురురాఘవేంద్ర స్వామి మఠంలో సోమవారం స్వర్ణ పల్లకి సేవ ఘనంగా నిర్వహించారు. ఉదయాన్నే స్వామివారి మూల బృందావనానికి ప్రత్యేక పూజలు, అలంకరణ చేశారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. భక్తులకు స్వామి వారి ఫలమంత్రాక్షితలను అందించారు.

వేరుసెనగ క్వింటా గరిష్ఠ ధర రూ.8,427

ఎమ్మిగనూరు వ్యవసాయం, న్యూస్‌టుడే: వ్యవసాయ మార్కెట్‌లో సోమవారం వేరుసెనగ క్వింటా గరిష్ఠ ధర రూ.8,427 మధ్యస్థ ధర రూ.7,887 కనిష్ఠ ధర రూ.4,690లకు వ్యాపారులు కొన్నారు. ఆముదాలు క్వింటా గరిష్ఠ ధర రూ.5,960 మధ్యస్థ ధర రూ.5,620 కనిష్ఠ ధర రూ.5,120 పలికింది. కందులు క్వింటా గరిష్ఠ ధర రూ.6,850 మధ్యస్థ, కనిష్ఠ ధర రూ.6,790 (రెండు ఒకే ధర) కొన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా..

(10 AM TO 1 PM)
ఎమ్మిగనూరు 8008573824
కోడుమూరు 9885988357
కౌతాళం 8008574913

పెద్దకడబూరు: ?: మండల పరిధిలోని నౌలేకల్ గ్రామంలో చాలా రోజుల నుంచి మురుగు కాల్వలు శుభ్రం చేయడం. రాత్రివేళ దోమల బెడద ఎక్కువైంది. - రాజేంద్ర, నౌలేకల్. ✔: గ్రామంలో నెలకొన్న అపరిశుభ్రత సమస్యను త్వరలో పరిష్కరిస్తాం. - ప్రభావతిదేవి, ఎంపీడీవో, పెద్దకడబూరు. మేమున్నాం మీకు తోడుగా

కోసిగి, న్యూస్‌టుడే: ?: కోసిగి మండల కేంద్రం స్థానిక మైనార్టీ కాలనీలో డ్రైనేజీ కాలువల్లో మురుగు నీరు నిండి ముందుకు కదలడం లేదు. - సతీష్, స్థానికుడు ✔:పారిశుద్ధ్య కార్మికులను పంపించి మురుగు తొలగిస్తాం.
- రంగస్వామి, పంచాయతీ ఇన్‌ఛార్జి కార్యదర్శి

సి.బెళగల్, న్యూస్‌టుడే: ?: మండలంలోని పోలకల్ నుంచి ఎమ్మిగనూరుకు వెళ్లే ఆర్అండ్‌బీ రహదారిలో ఇసుక లారీలు తిరగడంతో గుంతలు పడి ప్రయాణం నరకంగా మారింది. - రాజగోపాల్, సి.బెళగల్

✔: త్వరలో రహదారి గుంతలకు ఎర్రమట్టి తరలించి మరమ్మతులు చేపడతాం. - పీబా, ఏఈ

చింతమానుపల్లె: ?: గ్రామంలో సూరి ఇంటి ముందు సీసీ రహదారి మధ్యలో ఉన్న విద్యుత్తు స్తంభాన్ని తొలగించి రహదారి పక్కన వేయాలి. - సూరన్న, చింతమానుపల్లె ✔: గ్రామాన్ని సందర్శించి చర్యలు తీసుకుంటాం. - సుకుమారు, విద్యుత్తు ఏఈ

దుకాణాల తొలగింపుపై ఉద్రిక్తత

దుకాణాలు తొలగించేందుకు వచ్చిన మున్సిపల్ సిబ్బంది

ఎమ్మిగనూరు, న్యూస్‌టుడే: పురపాలక సంఘంలో ఎన్టీఆర్ కూరగాయల మార్కెట్ సమీపంలోని కోతుల బావి స్థలం చుట్టూ పక్కన 13 రేకుల దుకాణాలను తొలగించాలని మున్సిపల్ సిబ్బంది సోమవారం యంత్రాలతో తరలివచ్చారు. దీంతో వ్యాపారులు, సిబ్బంది మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దాదాపు 50 ఏళ్లుగా ఇక్కడే వ్యాపారం చేస్తున్నామని కొందరు వాపోయారు. తమ దుకాణాలు తొలగిస్తే ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఉందన్నారు. దీనిపై తెదేపా నాయకులు బందేనవాజ్ మున్సిపల్ సిబ్బందితో వాగ్వాదం చేశారు. వ్యాపారులకు గడువు ఇవ్వాలని కోరారు. నెల రోజుల నుంచి ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చినట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు. మున్సిపాలిటీ స్థలం కావడంతో ఖాళీ చేయమని చెప్పినట్లు టౌన్‌ప్లానింగ్ అధికారులు తెలిపారు.

సమగ్ర కుటుంబ సర్వేకు సహకరించండి

ఎమ్మిగనూరు, న్యూస్‌టుడే: ప్రజలకు సంక్షేమ పథకాలు వర్తించాలంటే ప్రతి ఒక్కరూ సమగ్ర కుటుంబ సర్వేను తప్పకుండా చేసుకోవాలని పురపాలక కమిషనర్ గంగిరెడ్డి కోరారు. సోమవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ప్రతి ఇంటి వద్దకు సచివాలయ సిబ్బంది వచ్చి కుటుంబ వివరాలను నమోదు చేసుకుంటారన్నారు. కుటుంబంలో ఉన్న వారి ఆధార్‌కార్డులు, ఇతర పత్రాలను తప్పకుండా చూపించాలన్నారు. నమోదు కానీ వారి భవిష్యత్తులో సంక్షేమ పథకాలకు దూరమయ్యే పరిస్థితి ఉందన్నారు. ఈనెల 30వ తేదీలోపు సర్వే పూర్తి చేయాల్సి ఉందని అందరూ సహకరించాలన్నారు.

అదనపు పాలనతో అవస్థలు

★ రెగ్యులర్ తహసీల్దార్ లేక ప్రజలకు తీరని సమస్యలు

తహసీల్దార్ కార్యాలయంలో వినతులు సమర్పించేందుకు వచ్చిన ప్రజలు

ఎమ్మిగనూరు, న్యూస్‌టుడే: వివిధ పనులతో తహసీల్దార్ కార్యాలయానికి వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, భూమి సమస్యలు, ఎల్‌పీఎం మార్పులు, రీసర్వేలో తప్పుల తడకలు, ఇతర సమస్యలతో ప్రజలు నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎమ్మిగనూరు తహసీల్దార్‌ను దాదాపు నెల రోజుల క్రితం కలెక్టర్ కార్యాలయానికి సరెండర్ చేశారు. అప్పటి నుంచి నందవరం తహసీల్దార్ ఇన్‌ఛార్జిగా కొనసాగుతున్నారు. పట్టణ ప్రజలు అత్యవసర పనుల కోసం నందవరానికి వెళ్లాల్సిన పరిస్థితి. సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఉండడంతో ఎమ్మిగనూరు డిప్యూటీ తహసీల్దార్ వీరేంద్రగౌడ్‌కు వినతులు ఇచ్చి ప్రజలు వెళ్లిపోయారు. కొందరు వీఆర్వోలు సైతం అందుబాటులో లేకపోవడంతో ప్రజలు తీవ్ర విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. కానీ అధికారులు మాత్రం తహసీల్దార్ మధ్యాహ్నం నుంచి ఎమ్మిగనూరులో అందుబాటులో ఉంటున్నారని చెప్పుకొచ్చారు. ఇదే విషయమై ఇన్‌ఛార్జి తహసీల్దార్ శ్రీనివాసులకు ఫోన్ చేయగా స్పందించలేదు.

అధికారులు పట్టించుకోవడం లేదు - గులకన్న, ఎమ్మిగనూరు

నాపేరు మీద సర్వే నంబర్ 268లో ఏను గుబాల గ్రామంలో 6.8 ఎకరాలు ఉంది. వాస్తవంగా నాకు 3.50 ఎకరాల భూమి ఉంది. జాయింట్ ఎల్‌పీ నంబరును తొలగించి నా భూమికి ఒక్కటే ఎల్‌పీ నంబరు ఇవ్వాలని తిరుగుతున్నా. దాదాపు మూడేళ్లుగా తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని వాపోయారు. అధికారులకు విన్నవించేందుకు వస్తే ఎవరూ పట్టించుకోవడం లేదు. అధికారులు స్పందించి సమస్య తీర్చాలి.

కొన్ని వాస్తవాలు

● పార్లపల్లికి చెందిన కొందరు కుల ధ్రువీకరణ పత్రాలకు దరఖాస్తులు చేస్తే 15 రోజుల తరువాత ఇస్తామని చెప్పారని గ్రామస్థులు వాపోయారు. వీఆర్ఓ, ఆర్ఐల చుట్టూ తిరిగి సంతకాలు చేసుకున్నా.. తహసీల్దార్ చేసిన తరువాత మీ-సేవాలో అప్‌లోడ్ చేయాల్సిన పరిస్థితి నెల కొందని వాపోయారు.

● పట్టణానికి చెందిన ఒక రైతు ఎల్‌పీఎంలో మార్పు కోసం దరఖాస్తు చేసుకున్నా.. ఇంకా పరిష్కరించలేదని వాపోయారు.

● ఎమ్మిగనూరు పట్టణంతో పాటు, మండలంలోని దాదాపు 45 మందికిపైగానే వివిధ సమస్యలను విన్నవించేందుకు వచ్చినా సరిగా స్పందించకపోవడంతో తిరిగి వెళ్లిపోయారు.

● ఇందిరానగర్ కాలనీకి చెందిన ఒక వ్యక్తి ఇంటి పట్టా మార్పు కోసం రోజూ తిరగాల్సి వస్తోందని వాపోయాడు.

● దైవందిన్నెలో సర్వే నంబర్ తప్పు పడిందని రైతులు కార్యాలయానికి వచ్చారు. దీనిపై వినతి పత్రాన్ని డిప్యూటీ తహసీల్దార్‌కు సమర్పించారు.

● ములుగుందం రైతులు పేరు మార్పులో తప్పులు దొర్లడంతో వాటి కోసం దరఖాస్తు చేసి తిరిగి వెళ్లిపోయారు. ఆదాయ ధ్రువీకరణ పత్రాలు కావాలంటే కార్యాలయం చుట్టూ తిరిగినా సరైన స్పందనలేదని సీపీఎం నాయకులు గోవిందు వాపోయారు. ప్రజలకు రెగ్యులర్ తహసీల్దార్ లేకపోవడంతో అభివృద్ధి కుంటుపడే అవకాశం ఉందన్నారు.

జాతీయస్థాయి ఫుట్‌బాల్ పోటీలకు ఎంపిక

జ్యోతి

నందవరం, న్యూస్‌టుడే: నందవరం జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థిని జ్యోతి జాతీయ స్థాయి అండర్-19 ఫుట్‌బాల్ పోటీలకు ఎంపికైనట్లు వ్యాయామ ఉపాధ్యాయులు అబ్దుల్ లతీఫ్, సూరజ్, జె. ఉమాపతి సోమవారం పేర్కొన్నారు. నందవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న జ్యోతి ఈనెల 23వ తేదీ నుంచి మణిపూర్‌లో జరిగే జాతీయస్థాయి పోటీలో పాల్గొంటారని చెప్పారు. జ్యోతిని ప్రధానోపాధ్యాయుడు రామకృష్ణంరాజు, ఉపాధ్యాయ బృందం అభినందించారు.

జాతర కార్యక్రమాలకు అనుమతి ఇవ్వాలి

కోడుమూరు, న్యూస్‌టుడే: కోడుమూరు సంతమార్కెట్‌లో జరిగే మన ఊరు మన జాతర కార్యక్రమాలకు అనుమతి ఇవ్వాలని సర్పంచి భాగ్యరత్నకు శ్రీచౌడేశ్వరి ఆలయం కమిటీ సభ్యులు వినతి పత్రం అందజేశారు. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 3వ తేదీ వరకు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని కమిటీ సభ్యులు తెలిపారు.

ఆలయ భూమిని కాపాడండి

మంత్రాలయం గ్రామీణం(కౌతాళం), న్యూస్‌టుడే: ఆలయ భూమి ఆక్రమణకు గురికాకుండా చూడాలని మంత్రాలయం మండలం చిలకలడోణ గ్రామానికి చెందిన ఉసుకప్ప పెద్దయ్య(పూజారి) కోరారు. ఈ మేరకు తహసీల్దారు రమాదేవికి వినతి పత్రం అందజేశారు. లక్ష్మమ్మ అవ్వ ఆలయానికి వంశపారంపర్యంగా పూజారులుగా కొనసాగుతున్నామని పేర్కొన్నారు. లక్ష్మమ్మ అవ్వ ఆలయ ఇనాం భూమి మొత్తం 7 ఎకరాల ఉంది. ఆ భూమిని కొందరు నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి పట్టా చేయించుకోవాలని ప్రయత్నిస్తున్నారని అన్నారు. లక్ష్మమ్మ ఆలయం, ఆంజనేయస్వామి ఆలయానికి సంబంధించిన ఇనాం భూములను ఆక్రమించుకున్న వారిని ఖాళీ చేయించాలని వినతిలో కోరారు. తహసీల్దారు స్పందించి.. రెవెన్యూ అధికారులతో విచారణ చేయిస్తామని చెప్పారు.

రాత్రయితే అంధకారం



పట్టణంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం దగ్గర ఉన్న వీధిదీపం మరమ్మతులకు గురైంది. దీంతో రాత్రిళ్లు అంధకారం నెలకొంటోంది. రాత్రి వేళల్లో గణేష్‌నగర్, ఇతర కాలనీలకు వెళ్లే ప్రజలు ఇబ్బందులు పాడుతున్నారు. ఆ ప్రాంతంలో చుట్టూ ముళ్ల చెట్లు ఉండటంతో విష పురుగులు సంచరిస్తుంటాయి. సంబంధిత అధికారులు స్పందించి వీధి దీపానికి మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. - న్యూస్‌టుడే, కోడుమూరు పట్టణం

తీగలు పెరిగి.. ప్రమాదం పొంచి



మండలంలోని మల్లాపురం గ్రామంలోకి వెళ్లే ప్రధాన రహదారి పక్కనే విద్యుత్తు స్తంభాలకు తీగలు, పిచ్చి మొక్కలు అల్లుకున్నాయి. ఈ తీగలు పచ్చని చెట్లకు రాసుకుని విద్యుత్తు సరఫరా అయితే పాదచారులు, మూగజీవులు ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంది. విద్యుత్తు సరఫరాలో అంతరాయం కూడా కలగవచ్చు. సంబంధిత అధికారులు స్పందించి పిచ్చి మొక్కలు తొలగించాలని స్థానికులు కోరుతున్నారు. - న్యూస్‌టుడే, గూడూరు గ్రామీణం

నిరీక్షించి.. నీరసించి

కోసిగి వ్యవసాయ కార్యాలయం సమయానికి తెరవక పోవడంతో వివిధ పనులపై గ్రామాల నుంచి వచ్చిన రైతులు దాదాపు రెండు గంటల పాటు అక్కడే నిరీక్షించారు. సోమవారం కోసిగిలో ఉండే వ్యవసాయ కార్యాలయం ఉదయం 11:30 గంటలైనా సిబ్బంది ఎవరు రాకపోవడంతో రైతులు బయట ఎండలో కూర్చుని ఎదురుచూశారు. కొంత మంది రైతులు ఎదురు చూసి వెనుదిరిగారు. సమయపాలనపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వ్యవసాయ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
- న్యూస్‌టుడే, కోసిగి

కట్టారు.. వదిలిపెట్టారు

పెద్దకడబూరు మండలంలోని గ్రామాల్లో గత 20 రోజుల నుంచి ఆర్‌డీఎస్ఎస్ పథకం కింద విద్యుత్తు పనులు నిర్వహిస్తున్నారు. విద్యుత్తు నియంత్రణ కోసం అక్కడక్కడా నియంత్రికలను ఉంచడానికి సిమెంటుతో దిమ్మెలు ఏర్పాటు చేస్తున్నారు. నిబంధనల ప్రకారం కనీసం 15 రోజుల వరకు క్యూరింగ్ చేయాలి. కానీ ఒక్క రోజు క్యూరింగ్ చేసిన దాఖలాలు లేవంటూ ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రతి గ్రామంలో నాలుగైదు దిమ్మెలు ఏర్పాటు చేస్తున్నారు. క్యూరింగ్ చేసేలా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. - న్యూస్‌టుడే, పెద్దకడబూరు

పెంచికలపాడు గ్రామ సమీపంలో రహదారి పక్కన నిర్మిస్తున్న హోటల్

అడ్డగోలుగా అక్రమ నిర్మాణాలు

కోడుమూరు, న్యూస్‌టుడే: గూడూరు మండలం కె.నాగలాపురం, పెంచికలపాడు గ్రామాలకు మధ్య ప్రధాన రహదారిపై అడ్డగోలుగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి. దీంతో రహదారి కుంచించుకు పోతోంది. పెంచికపాడు గ్రామ సమీపంలోని పెట్రోల్ బంక్ వద్ద ఒక వ్యక్తి అక్రమంగా హోటల్ నిర్మిస్తున్నాడు. దీంతో పాటు నాగలాపురం గ్రామంలోనూ రహదారికి ఇరువైపులా పలు దుకాణాలు నిర్మించడంతో గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురవుతున్నాయని ఆరోపిస్తున్నారు.

సంక్షిప్త సమాచారం

గోనెగండ్ల, న్యూస్‌టుడే: గోనెగండ్లలో వీవర్స్‌కాలనీలోని శ్రీకాశీ నీలకంఠేశ్వరస్వామి ఆలయంలో వార్షికోత్సవ పూజలు సోమవారం వైభవంగా జరిగాయి. ఆలయ కమిటీ సభ్యులు మునెప్ప, చెడ్డె మునెప్ప, గోవిందరాజులు, పాల్గొన్నారు.

ఎమ్మిగనూరు, న్యూస్‌టుడే: పశ్చిమ ప్రాంతాల అభివృద్ధి సాధించాలంటే ఆదోని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని ప్రజా సంఘాల కన్వీనర్ గణేష్ పిలుపునిచ్చారు. వైఎస్సార్ సర్కిల్‌లో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు.

ఎమ్మిగనూరు, న్యూస్‌టుడే: ఎమ్మిగనూరు జిల్లా కేంద్రంగా చేసేందుకు ప్రజాసంఘాలు, విద్యార్థులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని పీడీఎస్‌యూ నాయకులు రాజేష్ పిలుపునిచ్చారు. సోమప్ప కూడలిలో దీక్షలు నిర్వహించారు.

పెద్దకడబూరు, న్యూస్‌టుడే: బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎస్ఐ నిరంజన్ రెడ్డి పిలుపునిచ్చారు. స్థానిక సీఎస్ఐ చర్చి ఆవరణంలో ఐసీడీఎస్ సూపర్‌వైజర్ విజయకుమారి ఆధ్వర్యంలో బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

సి.బెళగల్, న్యూస్‌టుడే: సి.బెళగల్‌లో తహసీల్దారు వెంకటలక్ష్మీ, ఎంపీడీవో రాణెమ్మ అధ్యక్షతన ఆయా కార్యాలయాల్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలు నిర్వహించారు. తహసీల్దారు కార్యాలయంలో రెండు వినతులు అందినట్లు తహసీల్దారు వెంకటలక్ష్మీ తెలిపారు.

కోడుమూరు పట్టణం, న్యూస్‌టుడే: సేంద్రియ పద్ధతిలో పంటలు పండించాలని ఎంపీడీవో రాముడు రైతులకు సూచించారు. కోడుమూరు పట్టణంలో సేంద్రియ పద్ధతిలో సాగు చేసిన కూరగాయలను ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో ప్రతి సోమవారం రైతులు అమ్ముతారు.

ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించండి

మంత్రాలయం గ్రామీణం(కౌతాళం), న్యూస్‌టుడే: ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎంఈవో శోభారాణికి ఎస్టీయూ నాయకులు వినతి పత్రం అందజేశారు. కొత్తగా చేరిన ఉపాధ్యాయులకు సర్వీస్ పుస్తకాలను వెంటనే ప్రారంభించాలన్నారు. సంపాదిత సెలవులను నగదుగా మార్చుకోవడానికి అవకాశం కల్పించాలని కోరారు. ఎస్టీయూ జిల్లా ఉపాధ్యక్షుడు రామాంజినేయులు, పులి ఆంజనేయ, ఖాదర్ బాషా, పరమేష్, బాలకృష్ణ, కాంతారావు పాల్గొన్నారు.

ఎన్‌సీసీ శిక్షణ.. విద్యార్థుల భవితకు నిచ్చెన

గోనెగండ్ల, న్యూస్‌టుడే: ఎన్‌సీసీ శిక్షణ విద్యార్థుల భవితకు ఎంతో ఉపయోగకరమని గ్రూప్ కమాండర్ అలోఖ్ త్రిపాఠి, కల్నల్‌జోబి అన్నారు. సోమవారం గోనెగండ్లలోని ఆదర్శ పాఠశాలను ఎన్‌సీసీ కమాండర్ అధికారులు పరిశీలించారు. పాఠశాల ఎన్‌సీసీ అధికారిణి పద్మావతి పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఎంఈవోలు రామాంజినేయులు, నీలకంఠ, ప్రిన్సిపల్ షాహినాపర్వీన్, జేసీవో దీప్తిసింగ్ తదితరులు పాల్గొన్నారు.

ఎన్‌సీసీ విద్యార్థులతో కమాండర్ అలోఖ్ త్రిపాఠి

పురస్కారం అందుకోవడం అభినందనీయం

పెద్దకడబూరు, న్యూస్‌టుడే: పెద్దకడబూరు పోలీస్ స్టేషన్‌కు జాతీయ స్థాయి ఉత్తమ పురస్కారం వచ్చేలా కృషి చేసిన ఎస్ఐ నిరంజన్‌రెడ్డితో పాటు పోలీసులను యూటీఎఫ్ నాయకులు అభినందించారు. సోమవారం స్టేషన్లో ఎస్‌తో పాటు పోలీసులను పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ నాయకులు కౌలన్న, శివకుమార్, ప్రశాంత్ భూపాల్, జనవిజ్ఞాన వేదిక జిల్లా నాయకులు శంకరయ్య, చంద్రపాల్ నల్లారెడ్డి, ప్రవీణ్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.

వ్యాయామంతో ఆరోగ్యం పదిలం

సి.బెళగల్, న్యూస్‌టుడే: నిత్యం వ్యాయామంతో కండరాలు బలపడి ఆరోగ్యం పదిలంగా ఉంచుకోవచ్చని ఫిజియోథెరపిస్టు వీరేశ్ పేర్కొన్నారు. సి.బెళగల్‌లో సోమవారం భవిత కేంద్రంలో ఎంఈవో ఆదమ్ బాషా నేతృత్వంలో ఏర్పాటు చేసిన దివ్యాంగుల ఫిజియోథెరపీ శిబిరంలో ఆయన మాట్లాడారు. 8మంది దివ్యాంగులకు చికిత్స చేశారు. కార్యక్రమంలో ఐఆర్‌టీలు సోమశేఖరరెడ్డి, మద్దిలేటి పాల్గొన్నారు.

దివ్యాంగులకు చికిత్స చేయిస్తున్న వీరేశ్

తాగునీటి సమస్య తీర్చండి

గోనెగండ్ల, న్యూస్‌టుడే: మండల కేంద్రంలోని మైనార్టీ కాలనీకి తాగునీటి సౌకర్యం కల్పించి నీటి కష్టాలు తీర్చాలని ఆ కాలనీవాసులు పంచాయతీ కార్యదర్శి సతీష్‌కు సోమవారం వినతి పత్రం అందజేశారు. సమస్య పరిష్కారం కోసం ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ శ్రీనివాసరెడ్డి కాలనీలో పర్యటించారు. తాగునీటి పైపులైను కోసం కొలతలు తీసుకున్నారు. కాలనీలో ఇంటింటికి కొళాయి సౌకర్యం కల్పిస్తామని కాలనీవాసులకు తెలిపారు.

రాఘవేంద్ర స్వామిని దర్శించుకున్న వైద్యుడు గురురాజరావు

మంత్రాలయం గ్రామీణం (కౌతాళం),న్యూస్‌టుడే: మంత్రాలయం శ్రీ గురురాఘవేంద్ర స్వామిని సోమవారం రాత్రి ముఖ్యమంత్రి వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ గురురాజరావు దర్శించుకున్నారు. ముందుగా గ్రామదేవత మంచాలమ్మను, అనంతరం రాఘవేంద్ర స్వామి మూల బృందావనాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట తెదేపా జిల్లా మాజీ అధ్యక్షుడు తిక్కారెడ్డి, ఎమ్మెల్సీ బీటీనాయుడు, తెదేపా బాధ్యుడు రాఘవేంద్రరెడ్డి, ఆలూరు తెదేపా బాధ్యురాలు వైకుంఠం జ్యోతి ఉన్నారు. అనంతరం శ్రీమఠం పీఠాధిపతిపతి సుబుదేంద్ర తీర్థులు ఆశీస్సులు అందజేశారు.

స్వామిని దర్శించుకొని వస్తున్న వైద్యుడు గురురాజరావు

ఘనంగా వేమన జయంతి

ఎమ్మిగనూరు గ్రామీణం, న్యూస్‌టుడే: పట్టణంలోని రెడ్డి కల్యాణ మండపం స్థలం వద్ద సోమవారం వేమన జయంతిని రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నాయకులు రఘునాథ్‌రెడ్డి, పురుషోత్తంరెడ్డి, విశ్వనాథ్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, కాంత్‌రెడ్డి, గజేంద్ర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వేమన చిత్రపటానికి నివాళులర్పిస్తున్న రెడ్డి సంఘం నాయకులు

పెద్దకడబూరు, న్యూస్‌టుడే: మండల కేంద్రంలోని జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో సోమవారం ఉపాధ్యాయులు వేమన జయంతిని ఘనంగా నిర్వహించారు. ప్రధానోపాధ్యాయురాలు ఉమారాజేశ్వరి వేమన శతకం గూర్చి వివరించారు.

టీకాతో గర్భాశయ క్యాన్సర్ దూరం

కోడుమూరు గ్రామీణం, కోడుమూరు పట్టణం, న్యూస్‌టుడే: హెచ్‌పీవీ టీకాతో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌తో చనిపోయే వారి శాతాన్ని తగ్గించవచ్చునని డీపీఎంవో డా. శైలేష్ పేర్కొన్నారు. లద్దగిరి పీహెచ్‌సీలో సోమవారం ఏఎన్ఎంలకు, ఎంఎల్‌హెచ్‌పీలకు, ఆశా వర్కర్లకు, అంగన్‌వాడీ కార్యకర్తలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ 14 సంవత్సరాల బాలికలకు ఉచితంగా టీకాలను వేయనున్నట్లు తెలిపారు. కోడుమూరులో పీహెచ్‌సీ కోలోకేటెడ్ వైద్యాధికారి శ్రీమంత్ మాదన్న శిక్షణ ఇచ్చారు. డీపీవో విజయరాజు, డా.భాస్కర్, సిబ్బంది శ్రీనివాసయాదవ్, కృష్ణమోహన్, కమాల్‌సాహెబ్ పాల్గొన్నారు.

ఉచిత పశు అంబులెన్స్ సేవలు ప్రారంభం

మంత్రాలయం గ్రామీణం(కౌతాళం), న్యూస్‌టుడే: ఉచిత పశు అంబులెన్స్ సేవలను సోమవారం మాధవరంలో మంత్రాలయం తెదేపా బాధ్యుడు రాఘవేంద్ర రెడ్డి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. నిర్దేశిత తేదీల్లో గ్రామాలకు ఈ వాహనం వెళ్లి పశువులకు వైద్య సేవలను అందిస్తుందన్నారు. కార్యక్రమంలో ఏడీ వెంకట సుబ్బయ్య, రాములు నాయక్, డిఆర్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

సేవలను ప్రారంభిస్తున్న రాఘవేంద్ర రెడ్డి, అధికారులు

రక్తదానం చేసి ప్రాణదాతలు కండి

ఎమ్మిగనూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: ఆపదలో ఉండి అవసరమైన వారికి రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆది నాగేష్ అన్నారు. సోమవారం ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ప్రైవేట్ అంబులెన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిబిరం నిర్వహించారు. 25 మంది రక్తదానం చేశారు. మెడికల్ అధికారిణి భార్గవి, టెక్నీషియన్లు దొరబాబు, అశోక్, సురేష్ అంబులెన్స్ అధ్యక్షుడు సొహెల్‌బాషా, సురేంద్ర, మహబూబ్, ఫరీద్ తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న సూపరింటెండెంట్ ఆది నాగేష్

పదింతల ప్రోత్సాహం..

★ ప్రత్యేక తరగతులతో రాణిస్తున్న విద్యార్థులు

పాఠశాలలో ప్రత్యేక తరగతుల్లో చదువుతున్న విద్యార్థులు

గూడూరు గ్రామీణం, న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలు చేపడుతోంది. అందులో భాగంగా పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులు శత శాతం ఉత్తీర్ణత సాధించేలా విద్యాశాఖ ప్రణాళిక అమలు చేస్తోంది. ఈ కార్యక్రమాన్ని గత ఏడాది డిసెంబర్ 6వ తేదీ నుంచి ఈ ఏడాది మార్చి 14వ తేదీ వరకు ప్రణాళికాబద్ధంగా కార్యక్రమం అమలయ్యేందుకు చర్యలు చేపట్టారు.

● గూడూరు మండలంలోని గూడూరు పట్టణంలో బాలుర, బాలికలు, కేజీబీవీ, జూలకల్లు ఆదర్శ పాఠశాల, గుడిపాడు, పెంచికలపాడు, చనుగొండ్ల, మునుగాల జడ్పీ ఉన్నత పాఠశాలల్లో 2025-26లో పది పరీక్షలు రాసేందుకు 467 మంది విద్యార్థులు సిద్ధమవుతున్నారు.

● విద్యార్థులకు ప్రతిరోజు ఉదయం 8 నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 4గంటల నుంచి 5 గంటల వరకు ప్రత్యేక స్టడీ అవర్స్ నిర్వహిస్తున్నారు. విద్యార్థులను వారి స్థాయిని బట్టి గ్రేడ్లుగా విభజించారు. ప్రతి రోజు 20 మార్కులకు స్లిప్ టెస్ట్ నిర్వహిస్తారు. వాటిలో విద్యార్థులకు వచ్చిన మార్కులను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్ చేస్తూ విద్యార్థులకు తెలియజేస్తున్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.

● వెనుకబడిన విద్యార్థుల కోసం ప్రత్యేక స్టడీ మెటీరియల్‌ను రూపొందించారు. కానీ కొన్ని పాఠశాలలకు వాటిని సరఫరా చేయలేదు. దీంతో విద్యార్థులు సొంత డబ్బులు వెచ్చించి జిరాక్సు తీసుకుంటున్నారు. దీంతో వారిపై ఆర్థిక భారం పడుతోంది.

● ఆదివారం, రెండో శనివారం కూడా తరగతులు నిర్వహిస్తున్నారు. సెలవు రోజుల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు తరగతులు ఉంటాయి.

● విద్యార్థులు ఉదయం వచ్చి సాయంత్రం వరకు పాఠశాలలో ఉంటున్నారు. దీంతో సాయంత్రం వేళ ఆకలికి అలమటిస్తున్నారు. దాతలు స్పందించి స్నాక్స్ లాంటివి అందిస్తే విద్యార్థులకు ఉపయుక్తంగా ఉంటుంది.

అదనపు సమయం వెచ్చించి - నాసీర్ హుస్సేన్, ప్రధానోపాధ్యాయుడు

విద్యార్థి జీవితంలో మైలురాయి లాంటి పదో తరగతిలో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించేందుకు కృషి చేస్తున్నాం. అదనంగా సమయం వెచ్చించి సాయంత్రం 7 గంటల వరకు ప్రత్యేకంగా స్టడీ అవర్స్‌ను పాఠశాల ఆవరణలోనే నిర్వహిస్తున్నా. వెనుకబడిన విద్యార్థులకు సబ్జెక్టుకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకునేందుకు 100 రోజుల ప్రణాళిక బాగా ఉపయోగపడుతుంది. శత శాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా కృషి చేస్తున్నాం.

క్రైం కార్నర్

వ్యక్తి మృతదేహం లభ్యం

కోడుమూరు, న్యూస్‌టుడే: కోడుమూరు పట్టణంలోని స్థానిక వైఎస్ఆర్ విగ్రహం సమీపంలోని ముళ్ల కంప చెట్లలో సోమవారం ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతుడిని బోయ నాగరాజు(56)గా గుర్తించారు. నాగరాజు గత 20 రోజుల క్రితమే తప్పిపోయినట్లు కుటుంబ సభ్యులు కోడుమూరు పట్టణ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నాగరాజు కొడుకు శ్రీనివాసులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

దారి తగాదా.. వ్యక్తికి జైలుశిక్ష

సి.బెళగల్, న్యూస్‌టుడే: మండలంలోని గొల్లలదొడ్డి గ్రామంలో పొలానికి సంబంధించిన దారి విషయంపై గ్రామానికి చెందిన రైతులు కుర్వ కేశారం, లింగన్నలు ఘర్షణ పడ్డారు. ఈవిషయంపై లింగన్న స్థానిక పోలీసు స్టేషనులో కేశారంపై ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేశారాంను అరెస్టు చేసి రిమాండుకు తరలించారని ఎస్సై వేణుగోపాల్ రాజ్ తెలిపారు.

కోట్ల సర్కిల్‌ను ఢీకొట్టిన ప్రైవేటు బస్సు

కోడుమూరు, న్యూస్‌టుడే: బళ్లారి నుంచి హైదరాబాద్ వెళుతున్న ఓ ప్రైవేటు బస్సు కోడుమూరు పట్టణంలోని కోట్ల సర్కిల్‌ను తెల్లవారుజామున వేగంగా ఢీకొంది. ఈ ఘటనలో కోట్ల సర్కిల్ ఓ వైపు ధ్వంసమైంది. బస్సులో ప్రయాణిస్తున్న ఓ మహిళకు గాయాలయ్యాయి. మిగతా ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనపై కోడుమూరు ఎస్సై డీవైస్వామి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

(c) eenadu

కర్నూలు
•కర్నూలు • పాణ్యం

పంట ఉత్పత్తుల తూకాలను పరిశీలిస్తున్న సూపర్‌వైజర్లు

తూకాల్లో మోసాలకు పాల్పడితే చర్యలు

కర్నూలు మార్కెట్, న్యూస్‌టుడే : కర్నూలు వ్యవసాయ మార్కెట్‌లో పంట ఉత్పత్తుల క్రయ విక్రయాల సందర్భంగా తూకాల్లో మోసాలకు పాల్పడితే చర్యలు తప్పవని మార్కెట్ కమిటీ సూపర్‌వైజర్లు శివన్న, కేశవరెడ్డి, నగేష్ హెచ్చరించారు. కర్నూలు మార్కెట్‌లో సోమవారం వారు పంట ఉత్పత్తుల తూకాలను తనిఖీ చేశారు. కమీషన్ ఏజెంట్లు, వ్యాపారులు, కాటాదారులు కచ్చితమైన తూకాలు వేయాలన్నారు.

చలో దిల్లీని విజయవంతం చేద్దాం

కర్నూలు విద్య, న్యూస్‌టుడే : ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఫిబ్రవరి 5న నిర్వహించనున్న చలో దిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు జనార్దన్ పిలుపునిచ్చారు. నగరంలోని సలాంఖాన్ భవనంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. చలో దిల్లీలో అధిక సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొనాలని కోరారు.

మేమున్నాం.. మీకు తోడుగా..

(10 AM TO 1 PM) కర్నూలు : 80085 52632, కర్నూలు గ్రామీణ : 85010 05408, ఓర్వకల్లు : 63004 66875

కర్నూలు నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే : ?: బిర్లాగడ్డ రైల్వే వంతెన కింది రహదారిలో చెత్త, వ్యర్థాలు పేరుకుపోయాయి. శుభ్రంగా చేయించాలి. - శ్రీనివాసులు

?: రోజావీధి, ప్రకాష్‌నగర్‌లలో కాలువలు చెత్తాచెదారం, వ్యర్థాలతో పూడిపోయాయి. కాలనీల్లో మురుగునీరు నిల్వచేరి దుర్వాసన వ్యాపిస్తోంది. - స్థానికులు

✔: నగరంలో రహదారులు, మురుగు కాలువలను శుభ్రం చేయిస్తాం. – నగరపాలక అధికారులు

కల్లూరు గ్రామీణ, న్యూస్‌టుడే : ?: దిన్నెదేవరపాడు గ్రామంలో మట్టిరోడ్లు గుంతలమయంగా మారాయి. రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది. - సత్యనారాయణ

✔: క్షేత్రస్థాయిలో సమస్యను పరిశీలించి రహదారికి మరమ్మతులు చేయిస్తాం. - పంచాయతీ అధికారులు

పన్నులు చెల్లించకపోతే చర్యలు తప్పవు

కర్నూలు నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే : నగరపాలక సంస్థకు పన్నులు చెల్లించని మొండి బకాయిదారులపై చర్యలు తప్పవని అదనపు కమిషనర్ ఆర్జీవీ కృష్ణ హెచ్చరించారు. నగర వ్యాప్తంగా నుంచి ఆస్తి పన్ను వసూళ్లను ముమ్మరం చేశారు. సోమవారం 12 మంది మొండి బకాయిదారుల ఆస్తులను సీజ్ చేశారు. స్టేడియం రోడ్డులోని కర్నూలు క్లబ్‌కు సంబంధించి రూ.7.25 లక్షల బకాయిలు ఉండటంతో ఆ వాణిజ్య సముదాయాన్ని జప్తు చేశారు. బకాయిలు చెల్లించిన తర్వాత తిరిగి తాళాలు అప్పగించారు. గాంధీనగర్ బిషప్‌చర్చి వెనుక నివసిస్తున్న ఓ బకాయిదారుడు ఎనిమిదేళ్లుగా రూ.2.12 లక్షల ఆస్తి పన్ను చెల్లించకపోవడంతో కుళాయి కనెక్షన్ తొలగించారు. వెంకటరమణ కాలనీలోని ఓ వాణిజ్య సముదాయాన్ని సీజ్ చేయడానికి వెళ్లగా నిర్వాహకులు వెంటనే రూ.4 లక్షలు చెల్లించారు. మిగిలిన బకాయిలను త్వరలో చెల్లిస్తామని రాతపూర్వకంగా హామీ ఇచ్చారు. బస్టాండ్ పరిసరాల్లో మూడు దుకాణాలు, చెక్‌పోస్టు సమీపంలో ఒకటి, బిర్లా కాంపౌండ్‌లో మరో దుకాణాన్ని సీజ్ చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ సతీష్‌కుమార్‌రెడ్డి, కార్యదర్శి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

దుకాణాన్ని జప్తు చేస్తున్న అధికారులు

సొంతింటి స్వప్నం.. పునాదులకే పరిమితం

■ నత్తనడకన పీఎంఏవై అర్బన్ గృహాల నిర్మాణం ■ పురోగతిపై దృష్టిపెట్టని యంత్రాంగం

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే : పట్టణ పేదల సొంతింటి కల సాకారం చేయాలన్న సదాశయంతో కూటమి ప్రభుత్వం పీఎంఏవై అర్బన్ 2.0 కింద పలువురికి పక్కా ఇళ్లు మంజూరు చేసింది. క్షేత్రస్థాయిలో అధికారుల పర్యవేక్షణ లోపం.. బిల్లుల మంజూరులో జాప్యం కారణంగా నిర్మాణాల్లో పురోగతి కరవైంది. చాలా ఇళ్ల నిర్మాణమే ప్రారంభం కాలేదు. మొదలు పెట్టినవి కూడా బేస్‌మెంట్ దశలోనే ఉన్నాయి. అధికారులు స్పందించి బిల్లులు అందేలా చూడాలని లబ్ధిదారులు కోరుతున్నారు.

కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలో పీఎంఏవై అర్బన్ 2.0 ఇళ్ల పరిస్థితి..

మంజూరైన మొత్తం ఇళ్లు	844
నిర్మాణం ప్రారంభం కానివి	677
బేస్‌మెంట్ దశకంటే దిగువన ఉన్నవి	126
బేస్‌మెంట్ స్థాయి వరకు నిర్మించినవి	41

కర్నూలులో లబ్ధిదారు ఫొటో తీస్తున్న హౌసింగ్ ఏఈ కృష్ణమూర్తి, సిబ్బంది

ఒక్క బిల్లూ అందలేదు

బేస్‌మెంట్ వరకు ఇళ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు ఇప్పటి వరకు ఒక్క బిల్లు కూడా అందలేదు. అధికారులు ఇప్పటి వరకు మొదటి బిల్లు మాత్రమే అప్లోడ్ చేశారు. అది కూడా ఖాతాలకు జమ కాలేదు. దీంతో అప్పులు చేసి ఇంటి నిర్మాణం చేపట్టాల్సి వస్తోంది. ఈ కారణంగా చాలామంది నిర్మాణాల పట్ల మొగ్గు చూపడం లేదు. బిల్లులు చెల్లించడంతో పాటు లబ్ధిదారులకు అవగాహన కల్పించి నిర్మాణాలు ప్రారంభించి త్వరగా పూర్తి చేసుకునేలా అధికారులు చర్యలు చేపట్టాల్సిన ఆవశ్యకత ఉంది.

సిబ్బంది కొరతతో ఇబ్బంది

☛ కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలో 677 మంది ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించనే లేదు. ఇంటి నిర్మాణాలకు సంబంధించి జియో ట్యాగింగ్ చేయడంతో పాటు వర్క్‌ఇన్‌స్పెక్టర్, హౌసింగ్ ఏఈ, సచివాలయ ఉద్యోగులు ఫొటోలు తీసి పీఎంఏవై అర్బన్ 2.0 యాప్‌లో అప్లోడ్ చేయాల్సి ఉంది. ఒక ఏఈ, ఇద్దరు వర్క్ ఇన్‌స్పెక్టర్లు మాత్రమే ఉండటంతో ఈ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. సిబ్బంది కొరత వేధిస్తోంది.

☛ ప్రతి ఇంటి నిర్మాణాన్ని ఏఈ తనిఖీలు చేయాల్సి ఉంది. నిర్మాణ ఫొటోలను అప్లోడ్ చేయడంలో జాప్యం జరుగుతోంది. ఇళ్లు నిర్మించుకునేలా లబ్ధిదారులను ప్రోత్సహించడంలో అటు హౌసింగ్, ఇటు సచివాలయ ఉద్యోగులు విఫలమవుతున్నారు.

చికిత్స పొందుతున్న వారితో మాట్లాడుతున్న కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు

క్షతగాత్రులకు ఎంపీ పరామర్శ

కర్నూలు వైద్యాలయం, న్యూస్‌టుడే : తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా వేముల సమీపంలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి కర్నూలు సర్వజన వైద్యశాలలో చికిత్స పొందుతున్న వారిని ఎంపీ బస్తిపాటి నాగరాజు సోమవారం పరామర్శించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆసుపత్రి పర్యవేక్షకుడు డాక్టర్ వెంకటేశ్వర్లును కోరారు.

గడువులోగా సమస్యలు పరిష్కరించాలి

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే : పీజీఆర్ఎస్‌కు వచ్చే ప్రజా సమస్యలను నిర్దేశిత గడువులోగా సంతృప్త స్థాయిలో పరిష్కరించాలని కలెక్టర్ డా.ఎ.సిరి అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్, జేసీ నూరుల్ ఖమర్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. కార్యక్రమంలో డీఆర్వో వెంకటనారాయణమ్మ, హౌసింగ్ పీడీ చిరంజీవి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

వినతులు స్వీకరిస్తున్న కలెక్టర్ డా.సిరి, జేసీ నూరుల్ ఖమర్

కలెక్టరేట్‌లో భాజపా జనతా వారధి

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే : ప్రజలు ఎదుర్కొంటున్న భూ సంబంధిత, ఇతర సమస్యలను సత్వరమే పరిష్కరించాలని భాజపా జిల్లా అధ్యక్షుడు ఎ.రామకృష్ణ కలెక్టర్‌ను కోరారు. స్థానిక కలెక్టరేట్‌లో భాజపా ఆధ్వర్యంలో సోమవారం జనతా వారధి కార్యక్రమం నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడి ఆధ్వర్యంలో నాయకులు ప్రజల నుంచి వినతులు స్వీకరించి సంబంధిత శాఖల అధికారులు, కలెక్టర్‌కు అందజేశారు.

రాజశ్యామల నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం

కర్నూలు ఆధ్యాత్మికం, న్యూస్‌టుడే : స్థానిక సూర్యనారాయణస్వామి ఆలయంలోని మహాగౌరి అమ్మవారికి రాజశ్యామల నవరాత్రి (గుప్త నవరాత్రులు) ఉత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. అమ్మవారి మూలవిరాట్టుకు ప్రత్యేక అలంకరణ చేసి పూజలు నిర్వహించారు. లలితా పారాయణం చేశారు. ఈనెల 27వ తేదీ వరకు ఉత్సవాలు కొనసాగుతాయని నిర్వాహకులు తెలిపారు.

● మాఘమాసం తొలి సోమవారాన్ని పురస్కరించుకుని శివాలయాల్లో ప్రత్యేక పూజలు జరిగాయి. గణేష్‌నగర్ సీతారామాంజనేయ స్వామి ఆలయంలోని అమృతేశ్వరుడు, నెహ్రూనగర్‌లోని మహబలేశ్వరస్వామి ఆలయం, అయ్యప్ప ఆలయాల్లో శివలింగాలకు రుద్రాభిషేకం నిర్వహించి, శివస్తుతి పారాయణం చేశారు.

అలంకరణలో మహాగౌరి అమ్మవారు

హరిహర క్షేత్రంలో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం

కర్నూలు ఆధ్యాత్మికం, న్యూస్‌టుడే : కర్నూలు సంకల్‌బాగ్‌లోని హరిహర క్షేత్రంలో శ్రీదేవి, భూదేవి సహిత వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు సోమవారం శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ దంపతులు ధ్వజారోహణ చేసి ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా టీజీ మాట్లాడుతూ.. రూ.కోటి వ్యయంతో ఆలయ అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. పది రోజులపాటు నిర్వహించే ఉత్సవాల్లో భక్తులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. నగర బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు సండేల్ చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రతిరోజూ ఆలయంలో హోమం, ప్రత్యేక పూజలు కొనసాగుతాయని తెలిపారు. కార్యక్రమంలో సంఘం గౌరవాధ్యక్షుడు చెరువు వెంకట దుర్గాప్రసాద్, ఉపాధ్యక్షుడు కంచుగంటల శ్యాంసుందరావు, కార్యదర్శి చల్లా నాగరాజు మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు టీజీ దంపతులు, మంత్రి భరత్ సతీమణి శిల్పా భరత్ ఆలయ ఆవరణలో యాగశాలను ప్రారంభించారు. వారిని వేదపండితులు ఆశీర్వదించి, ప్రసాదం అందచేశారు.

ధ్వజారోహణ చేస్తున్న మాజీ ఎంపీ టీజీ వెంకటేష్, బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు

తెలుగుతోటలో యోగి వేమన విగ్రహావిష్కరణ

కర్నూలు నగరం, న్యూస్‌టుడే : నగరంలోని మద్దూరునగర్‌లో ఉన్న తెలుగుతోటలో ఏర్పాటు చేసిన యోగి వేమన విగ్రహాన్ని మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ, రెడ్ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బిర్రు ప్రతాపరెడ్డి, సంఘం ప్రతినిధులు సోమవారం ఆవిష్కరించారు. నిర్వాహకులు మాట్లాడుతూ.. విగ్రహం ఏర్పాటుకు పల్లె శ్రీధర్‌రెడ్డి, కొండా వెంకటేశ్వరరెడ్డి సహకరించారని వెల్లడించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, ఎస్వీ మోహన్‌రెడ్డి, కంగాటి శ్రీదేవి, కేవీ సుబ్బారెడ్డి, డా.కేజీ గోవిందరెడ్డి, నందిరెడ్డి సాయిరెడ్డి, రమాకాంతరెడ్డి, టి.ప్రతాపరెడ్డి పాల్గొన్నారు.

యోగి వేమన విగ్రహాన్ని ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ, రెడ్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు బిర్రు ప్రతాపరెడ్డి, తదితరులు

కర్నూలు నగరం, న్యూస్‌టుడే : పద్య సూక్తులతో ప్రజలను చైతన్యవంతులను చేసిన యోగి వేమన చిరస్మరణీయుడని టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య పేర్కొన్నారు. యోగి వేమన జయంతి సందర్భంగా స్థానిక టీజీవీ కళాక్షేత్రంలో సోమవారం ప్రజాకవి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో యాగంటీశ్వర్, దస్తగిరి, రాముడు, సామ్యూల్, వెంటేశ్వర్లు, ఇనాయతుల్లా తదితరులు పాల్గొన్నారు.

● జిల్లా పరిషత్ మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో యోగి వేమన జయంతి కార్యక్రమం నిర్వహించారు. కార్యాలయ ఏవోలు, ఉద్యోగులు వేమన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

కర్నూలు విద్య : పాతబస్తీలోని కేవీఆర్ పాఠశాలలో సోమవారం యోగి వేమన జయంతి నిర్వహించారు. ప్రిన్సిపల్ శ్రీనివాసరెడ్డి, వైస్ ప్రిన్సిపల్ రవి, ఉపాధ్యాయులు, విద్యార్థులు వేమన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.

కల్లూరు గ్రామీణ, న్యూస్‌టుడే: త్రైత సిద్ధాంత ప్రబోధ సేవాసమితి, ఇందూ జ్ఞాన వేదిక కల్లూరు కమిటీ ఆధ్వర్యంలో కల్లూరులో సోమవారం యోగి వేమన ప్రతిమ ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, కాటసాని రామిరెడ్డి, ఎస్వీ మోహన్‌రెడ్డి, డిప్యూటీ మేయర్ సిద్ధారెడ్డి రేణుక, కేవీ సుబ్బారెడ్డి హాజరై పూజలు నిర్వహించారు.

వేమన ప్రతిమను ఊరేగిస్తున్న ప్రతినిధులు

ఆరోగ్యంపై అప్రమత్తత అవసరం

ఓర్వకల్లు, న్యూస్‌టుడే: ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని హుసేనాపురం ఆరోగ్య కేంద్రం వైద్యురాలు రేఖ సూచించారు. స్థానిక ఆస్పత్రిలో సోమవారం గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్‌కు ముందస్తు చికిత్సగా ఇచ్చే హెచ్‌పీవీ వ్యాక్సిన్ గురించి శిక్షణ తరగతులు నిర్వహించారు. 14 ఏళ్ల బాలికలకు ఈ వ్యాక్సిన్ వేయించాలని ఆమె కోరారు. కార్యక్రమంలో ఎంపీహెచ్‌ఈవో విలియం రాబర్ట్, పర్యవేక్షకులు ప్రకాష్, సిలువ జ్యోతి, పంచాయతీ కార్యదర్శి క్రిష్ణమూర్తి, సిబ్బంది పాల్గొన్నారు.

విజేతలకు బహుమతుల ప్రదానం

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే : జాతీయ వినియోగదారుల వారోత్సవాల సందర్భంగా గత నెల 24న జిల్లా, రాష్ట్రస్థాయిలో నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు సోమవారం బహుమతులు ప్రదానం చేశారు. స్థానిక కలెక్టరేట్‌లోని జేసీ ఛాంబర్‌లో జిల్లా సంయుక్త కలెక్టర్ నూరుల్ ఖమర్ రూ.5 వేల ప్రోత్సాహక నగదు, జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల అధికారి రాజారఘువీర్, ఆర్ఐవో జి.లాలెప్ప, వినియోగదారుల రక్షణ మండలి కార్యదర్శి శివమోహన్‌రెడ్డి, కేవీఆర్ బాలికల కళాశాల అధ్యాపకులు సి.ప్రభుచరణ్, డా.జి.శ్రీనివాసులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

విద్యార్థినికి బహుమతి అందజేస్తున్న జేసీ నూరుల్ ఖమర్

సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం

సమస్య తెలుసుకుంటున్న నగరపాలక కమిషనర్ విశ్వనాథ్

కర్నూలు నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే : నగర ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు నగరపాలక కమిషనర్ పి.విశ్వనాథ్ పేర్కొన్నారు. స్థానిక ఎస్బీఐ కాలనీలోని నగరపాలక సమావేశ భవనంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజల నుంచి 24 వినతులను స్వీకరించారు. వాటిని పరిశీలించి త్వరగా పరిష్కరించాలని ఆయా విభాగాల అధికారులను ఆదేశించారు. కాలనీల్లో నెలకొన్న సమస్యలను వీలైన త్వరగా పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో మేనేజర్ చిన్నరాముడు, ఎస్ఈ జె.రమణమూర్తి, ప్రజారోగ్య అధికారి డా. నాగప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

ఎల్ఐసీని బలోపేతం చేద్దాం

చంద్రశేఖర్‌బోస్‌కు నివాళులు అర్పిస్తున్న ఉద్యోగులు, వివిధ సంఘాల నాయకులు

కర్నూలు వెంకటరమణ కాలనీ, న్యూస్‌టుడే : అఖిల భారత బీమా ఉద్యోగుల సంఘం వ్యవస్థాపక నేత చంద్రశేఖర్ బోస్ స్ఫూర్తితో ఎల్ఐసీని బలోపేతం చేసుకోవాలని ఎల్ఐసీ ఉద్యోగుల సంఘం జిల్లా కార్యదర్శి సునీయకుమార్ పిలుపునిచ్చారు. ఈనెల 16న మృతి చెందిన చంద్రశేఖర్ బోస్‌కు స్థానిక ఎల్ఐసీ కార్యాలయం ముందు సంఘం జిల్లా అధ్యక్షుడు మక్బుల్అహ్మద్ అధ్యక్షతన సోమవారం ఉద్యోగులు నివాళులర్పించారు. నాయకులు మాట్లాడుతూ ఎల్ఐసీ ప్రైవేటీకరణ, వందశాతం ఎఫ్‌డీఐకు వ్యతిరేకంగా పోరాటాలకు సిద్ధం కావాలన్నారు. కార్యక్రమంలో వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు అజయ్, గజేంద్ర, వెంకటేష్, ఉద్యోగులు రమేష్, షేకుంబి, పద్మశ్రీ, అనురాధ, ఉస్మాన్‌బాషా తదితరులు పాల్గొన్నారు.

భావనారాయణస్వామి కల్యాణోత్సవానికి ఆహ్వానం

కర్నూలు నగరం, న్యూస్‌టుడే : కర్నూలు మున్సిపల్ ఎగ్జిబిషన్ మైదానంలో ఈనెల 25వ తేదీ నిర్వహించే భద్రావతి, భావనారాయణస్వామి వార్ల కల్యాణోత్సవానికి హాజరుకావాలని కర్నూలు పద్మశాలీ సంఘ సభ్యులు రాయలసీమ విశ్వవిద్యాలయం ఉప కులపతి డా.వెంకట బసవరావును ఆహ్వానించారు. ఈమేరకు సోమవారం వారు వీసీని కలిసి ఆహ్వానపత్రిక అందజేశారు. భావనారాయణస్వామి ఆలయ కమిటీ అధ్యక్షుడు ఎర్ర నాగుశేషయ్య, సభ్యులు శ్రీరాములు, ఊట్ల రాఘవేంద్ర, దాసాపతి చిన్నయ్య, గంజి రమణ పాల్గొన్నారు.

దాడికి పాల్పడ్డ నిందితులపై చర్యలకు డిమాండు

కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహిస్తున్న మాల ఐకాస నాయకులు

కల్లూరు గ్రామీణ, న్యూస్‌టుడే: దళిత యువకుడు పడాల్ సునీల్‌బాబుపై దాడికి పాల్పడ్డ నిందితులపై కఠిన చర్యలు చేపట్టాలని రాయలసీమ మాల ఐకాస నాయకులు డిమాండు చేశారు. కలెక్టరేట్ ఎదుట సోమవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ..దళిత యువకుడిపై దాడి జరిగి పది రోజులైనా నిందితులపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం బాధాకరమన్నారు.

డప్పు కళాకారుల సమస్యలు పరిష్కరించాలి

కల్లూరు గ్రామీణ, న్యూస్‌టుడే : డప్పు కళాకారుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఏపీ డీకేఎస్ జిల్లా కార్యదర్శి కరుణాకర్ డిమాండు చేశారు. స్థానిక కలెక్టరేట్ ఎదుల ఉన్న మహాత్మాగాంధీ విగ్రహం వద్ద సోమవారం డప్పు కళాకారులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆన్‌లైన్‌లో డప్పు కళాకారుల పింఛను నమోదు ప్రక్రియను వెంటనే ప్రారంభించాలన్నారు. కార్యక్రమంలో ఏపీ డీకేఎస్ అధ్యక్షుడు గర్జి అంజి, ఉపాధ్యక్షుడు తిమ్మన్న, కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షురాలు విజయమ్మ, నాయకులు మదనగోపాల్ తదితరులు పాల్గొన్నారు.

ధర్నా నిర్వహిస్తున్న నాయకులు, డప్పు కళాకారులు

శ్రీమఠంలో స్వర్ణ పల్లకి సేవ

మంత్రాలయం గ్రామీణం, న్యూస్‌టుడే: మంత్రాలయం శ్రీగురురాఘవేంద్ర స్వామి మఠంలో సోమవారం స్వర్ణ పల్లకి సేవ ఘనంగా నిర్వహించారు. ఉదయాన్నే స్వామివారి మూల బృందావనానికి ప్రత్యేక పూజలు, అలంకరణ చేశారు. స్వామివారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.

సంక్షిప్త సమాచారం

కర్నూలు వెంకటరమణ కాలనీ, న్యూస్‌టుడే : విద్యుత్తుశాఖ ఎస్ఈ ఆర్.ప్రదీప్‌కుమార్‌ను సోమవారం మర్యాదపూర్వకంగా కలిసినట్లు కూటమి ఎస్సీ జేఏసీ ఛైర్మన్ కాశపోగు గిడ్డన్న, వైస్ ఛైర్మన్ వేల్పుల గోపాల్, నాగరాజు, భాస్కరరావు తెలిపారు. ఎస్ఈ మాట్లాడుతూ పీఎం సూర్యఘర్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లాలని.. విద్యుత్తు సంబంధిత సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని వారిని కోరారు.

కర్నూలు వెంకటరమణ కాలనీ, న్యూస్‌టుడే : దేశంలో మహిళలపై జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా పోరాటాలకు సిద్ధం కావాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) నాయకురాలు నిర్మల పిలుపునిచ్చారు. ఇందిరాగాంధీనగర్‌లో సోమవారం ఐద్వా జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. జనవరి 25 నుంచి 28వ తేదీ వరకు హైదరాబాద్‌లో ఐద్వా మహాసభలు నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు.

కర్నూలు వెంకటరమణ కాలనీ, న్యూస్‌టుడే : భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరించకపోతే గత ప్రభుత్వానికి పట్టిన గతే ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి కూడా పడుతుందని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణ, భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నరసింహులు హెచ్చరించారు. స్థానిక కార్మికశాఖ కార్యాలయం ముందు సోమవారం వారు ధర్నా నిర్వహించారు.

కల్లూరు గ్రామీణ, న్యూస్‌టుడే: క్యాన్సర్ రాకుండా ముందస్తుగా 14 ఏళ్లు నిండిన బాలికలకు ఉచితంగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ వేస్తామని డా.మోతిలాల్‌నాయక్ తెలిపారు. కల్లూరు పీహెచ్‌సీలో సోమవారం స్త్రీలలో వచ్చే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌పై ఏఎన్ఎంలు, ఎంఎల్‌హెచ్‌పీలు, అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

కర్నూలు నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఏకీకృత కుటుంబ సర్వేకు ప్రజలు సహకరించాలని నగరపాలక కమిషనర్ పి.విశ్వనాథ్ సోమవారం ఒక ప్రకటనలో కోరారు.

నీరందక వెక్కిళ్లు.. రాకపోకలకు వెతలు

■ పైపులైన్ల మార్పు పనుల్లో తీవ్ర జాప్యం ■ రహదారులపై మట్టికుప్పలతో కష్టాలు

కర్నూలు మార్కెట్, న్యూస్‌టుడే : నగరపాలక సంస్థ పరిధిలోని కల్లూరు అర్బన్ కాలనీల్లో చేపట్టిన పైపులైన్ల మార్పిడి పనుల్లో జాప్యం శాపంగా మారింది. సీసీరోడ్లపై భారీ గుంతలు తవ్వారు. రహదారులపై మట్టికుప్పలు వేశారు. పనులు నత్తనడకన చేస్తుండటంతో రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. నిత్యం రద్దీగా ఉండే రహదారులపై గుంతలు, మట్టికుప్పలు ప్రమాదకరంగా మారాయి. మరోవైపు లీకేజీల కారణంగా ప్రజలకు సక్రమంగా తాగునీరు అందడం లేదు. పనులు త్వరగా పూర్తిచేసి సీసీరోడ్లకు కాంక్రీటు మిశ్రమంతో మరమ్మతులు చేయించాలని ఆయా కాలనీల వాసులు కోరుతున్నారు.

వీకర్‌సెక్షన్ కాలనీ ఆటోస్టాండ్ నుంచి ఐజీబీసీ కాలనీ వైపు వెళ్లే రహదారి పక్కన తాగునీటి పైపులైన్ల ఏర్పాటు పనులు నత్తనడకన సాగుతున్నాయి. దారంతా మట్టికుప్పలు ఉండటంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

ఎడాపెడా తవ్వేశారు

ఐజీబీసీ కాలనీ, వీకర్‌సెక్షన్ కాలనీ, ఎన్టీఆర్‌నగర్, బీసీకాలనీ తదితర ప్రాంతాల్లో కొన్నేళ్లుగా తాగునీటి పైపులైన్ల లీకేజీలు వేధిస్తున్నాయి. నిత్యం పెద్దఎత్తున తాగునీరు వృథాగా పోతోంది. ఈ సమస్య పరిష్కారం కోసం రెండు వారాల కిందట పాత గొట్టాల స్థానంలో కొత్త పైపులైన్ల ఏర్పాటు పనులు చేపట్టారు. ఎన్టీఆర్‌నగర్, వీకర్‌సెక్షన్ కాలనీ మీదుగా పెద్దపాడు వరకు పైపులైన్ల నిర్మాణం చేపట్టారు. ఈ పనులు ఇంత వరకు పూర్తవలేదు. కొన్నిచోట్ల వాల్వుల దగ్గర పైపులు లీకవుతున్నాయి. దీంతో వేలాది కుటుంబాలకు తాగునీరు సక్రమంగా అందక అవస్థలు పడుతున్నారు.

వీకర్‌సెక్షన్ కాలనీలో మలుపు వద్ద గుంతలు తవ్వి రోడ్డుపై మట్టికుప్పలు వేయడంతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. ఉదయం, సాయంత్రం వేళ తీవ్ర ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది.


ఆటోస్టాండ్ నుంచి ఎన్టీఆర్‌నగర్‌లోని రెండు నీళ్లట్యాంకుల వైపు వెళ్లే ప్రధాన రహదారిలో కొత్తగా పైపులైన్లు ఏర్పాటు చేసినా.. నీరు వృథా అవుతోంది. వృథాను అరికట్టి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని స్థానికులు విన్నవిస్తున్నారు.

టవర్ల ఎత్తు పెంపునకు చర్యలు

కర్నూలు వెంకటరమణ కాలనీ, న్యూస్‌టుడే : నగర పరిధిలో హైటెన్షన్ విద్యుత్తు లైనుకు సంబంధించిన పలు టవర్ల ఎత్తు పెంచేందుకు చర్యలు చేపట్టినట్లు ఏపీ ట్రాన్స్‌కో (ఓఅండ్ఎం) ఎస్ఈ జి.వెంకటేశులు తెలిపారు. హెచ్‌టీ లైన్ల కింద ఉన్న గృహాల్లో నివసిస్తున్న ప్రజలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నట్లు వెల్లడించారు. హెచ్‌టీ తీగల వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై 'నగరంలో హైటెన్షన్' శీర్షికన 'ఈనాడు'లో సోమవారం ప్రచురితమైన కథనానికి ఎస్ఈ స్పందించారు. ఈ హెచ్‌టీ లైన్ల కింద లేదా సమీప ప్రాంతాల్లో భవన నిర్మాణాలకు అనుమతులు ఇవ్వకుండా సంబంధిత మున్సిపల్ అధికారులకు సూచనలు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం కర్నూలు నగరం వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో హెచ్‌టీ లైన్ల మళ్లింపు సాధ్యం కాదన్నారు. తీగలు తక్కువ ఎత్తుతో ఉన్న ప్రాంతాలను పరిశీలించి కర్నూలు- నందికొట్కూరు సింగిల్ సర్క్యూట్ లైనులో 10 నుంచి 12 టవర్ల ఎత్తు పెంచేలా చర్యలు చేపట్టామన్నారు. హైటెన్షన్ లైన్లు వెళ్తున్న ప్రాంతాల్లో ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి ప్రజలను అప్రమత్తం చేస్తున్నట్లు వివరించారు.

వినియోగదారులకు అందుబాటులో ఉండాలి

కర్నూలు వెంకటరమణ కాలనీ, న్యూస్‌టుడే : విద్యుత్తు శాఖ అధికారులు, సిబ్బంది వినియోగదారులకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆ శాఖ ఎస్ఈ (ఆపరేషన్స్) ఆర్.ప్రదీప్‌కుమార్ ఆదేశించారు. నగరంలోని విద్యుత్తు భవన్‌లో సోమవారం నిర్వహించిన డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమంలో ఆయన వినియోగదారుల సమస్యలు తెలుసుకున్నారు. వాటిని పరిష్కరించి నాణ్యమైన సరఫరా అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

జాతీయస్థాయి రగ్బీ పోటీలకు మధు ఎంపిక

కల్లూరు గ్రామీణ, న్యూస్‌టుడే: పదో జాతీయస్థాయి సబ్‌జూనియర్ బాలుర రగ్బీ ఛాంపియన్‌షిప్ పోటీలకు కర్నూలు ఎస్టీ ఆశ్రమ పాఠశాల విద్యార్థి కె.మధు ఎంపికైనట్లు ఆ పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ రమ్య తెలిపారు. ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్‌లో ఈనెల 20 నుంచి 23వ తేదీ వరకు నిర్వహించే ఈ పోటీల్లో విద్యార్థి పాల్గొంటున్నట్లు చెప్పారు. కర్నూలులో గతేడాది డిసెంబరులో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో విద్యార్థి ప్రతిభ కనబరచి, ఆంధ్రప్రదేశ్ జట్టుకు ఎంపికైనట్లు పీడీ పేర్కొన్నారు.

శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవి ఆత్మార్పణ దినోత్సవం

శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవి ఆత్మార్పణ దినోత్సవం పురస్కరించుకొని రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మాజీ ఎం.పి. శ్రీ టి.జి.వెంకటేష్ గారికి మరియు రాష్ట్ర పరిశ్రమలు & వాణిజ్యం, ఆహారశుద్ధి శాఖల మంత్రి శ్రీ టి.జి.భరత్ గారికి, NDA కూటమి వారికి శ్రీ ఆర్యవైశ్య సంఘం సభ్యుల తరఫున కృతజ్ఞతలు...

సి.రాజశేఖర్, ప్రెసిడెంట్, E.S.N.మూర్తి, సెక్రటరి
కమిటీ సభ్యులు, కల్లూరు వాసవి ఆర్యవైశ్య సంఘం.

(c) eenadu

ఈనాడు

ఒంగోలు 20-1-2026 మంగళవారం సిటీ సంపుటి 24 సంచిక 200

THE LARGEST CIRCULATED TELUGU DAILY

రూ. 6-50 పేజీలు 14 www.eenadu.net

Ongole, Visakhapatnam, Hyderabad, Vijayawada, Tirupati, Ananthapuramu, Karimnagar, Rajamahendravaram, Suryapet, Guntur, Nellore, Srikakulam, Kurnool, Tadepalligudem, Warangal, Kadapa, Nizamabad, Khammam, Mahaboobnagar, Chennai, Bengaluru

(c) eenadu

సిక్సర్లు కొట్టిన ఉత్సాహం

'ఈనాడు' సెంట్రల్ ఆంధ్రా ప్రాంతీయ స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం

పోటీల ప్రారంభ సమావేశంలో మాట్లాడుతున్న తుళ్లూరు డీఎస్పీ మురళీకృష్ణ, వేదికపై 'ఈనాడు' గుంటూరు యూనిట్ ఇన్‌ఛార్జి వెంకటేశ్వర్లు, ధనిక్ భారత్ ప్రతినిధి బండ్లమూడి శ్రీనివాసరావు, చలపతి ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ నాగశ్రీనివాసరావు

గుంటూరు క్రీడలు, తాడికొండ, న్యూస్‌టుడే: 'ఈనాడు' ఆధ్వర్యంలో మోతడక చలపతి ఇంజినీరింగ్ కళాశాలలోని హిల్‌వ్యూ స్టేడియంలో ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ ప్రజెంట్స్ ఈనాడు స్పోర్ట్స్ లీగ్ (ఈఎస్ఎల్) సెంట్రల్ ఆంధ్రా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ పోటీలు సోమవారం ప్రారంభమయ్యాయి. సీనియర్స్ విభాగంలో గుంటూరు-పశ్చిమ గోదావరి, జూనియర్స్ విభాగంలో గుంటూరు-కృష్ణా జట్లు తలపడ్డాయి. తుళ్లూరు డీఎస్పీ మురళీకృష్ణ, ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ ప్రతినిధి బండ్లమూడి శ్రీనివాసరావు, 'ఈనాడు' గుంటూరు యూనిట్ ఇన్‌ఛార్జి వెంకటేశ్వర్లు క్రీడాకారుల్ని పరిచయం చేసుకుని పోటీలు ప్రారంభించారు. ఈసందర్భంగా డీఎస్పీ మురళీకృష్ణ మాట్లాడుతూ యువతలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు 'ఈనాడు' ఎన్నో ఏళ్లుగా క్రికెట్ పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. క్రీడల్లో పాల్గొనడం వల్ల విద్యార్థుల్లో శారీరక దారుఢ్యం పెంపొందడంతో పాటు క్రమశిక్షణ అలవడతాయన్నారు. ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ ప్రతినిధి బండ్లమూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రస్తుతం యువత చిన్న వయసులోనే మత్తు పదార్థాలకు ఆకర్షితులవుతున్నారని, క్రీడల్లో రాణిస్తే వాటికి దూరంగా ఉంటారని తెలిపారు. క్రీడల్లో విద్యార్థులను భాగస్వాములను చేసేందుకు పోటీల నిర్వహణకు ప్రోత్సాహం అందిస్తున్నామని పేర్కొన్నారు. క్రీడల ద్వారా విద్యార్థుల్లో చిన్ననాటి నుంచే గెలుపు, ఓటములను సమానంగా తీసుకోవడం అలవాటవుతుందన్నారు. 'ఈనాడు' గుంటూరు యూనిట్ ఇన్‌ఛార్జి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ క్రీడాకారుల్లో ప్రతిభ వెలికితీసేందుకు 'ఈనాడు' నిర్వహిస్తున్న పోటీలకు ధనిక్ భారత్ ఎడ్యుకేషన్, చలపతి విద్యా సంస్థల యాజమాన్యాలు ఎంతగానో సహకరిస్తున్నాయని తెలిపారు. క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటాలని పిలుపునిచ్చారు.

EENADU SPORTS LEAGUE 2025

Title Sponsor: ధనిక్ భారత్ విద్యా సంస్థలు IIT-JEE | NEET

Protein Partner: NECC నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ (Non-Govt. Public Charitable Trust)

Regional Sponsor: CITY Chalapathi Institute of Technology AUTONOMOUS MOTHADAKA CAMPUS

Gift Partner: KL (DEEMED TO BE UNIVERSITY)

Beverage Partner: CMR SHOPPING MALL The joy of life ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ | ఒడిశా | కర్ణాటక

Digital Partner: ఈనాడు.నెట్ ETV BHARAT

TV Partner: ETV ఆంధ్రప్రదేశ్

Organised by ఈనాడు

సీనియర్స్‌లో విజేతగా నిలిచిన పశ్చిమ గోదావరి జట్టు

ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ స్టార్ క్రికెటర్ ఆఫ్ ది మ్యాచ్

జయంత్ సాయి

సాయిరామ్

జూనియర్స్‌లో గెలుపొందిన కృష్ణా జిల్లా జట్టు

పశ్చిమ గోదావరి జట్టు జయకేతనం

మొదటి మ్యాచ్ సీనియర్స్ విభాగంలో పశ్చిమ గోదావరి-గుంటూరు జిల్లా జట్ల మధ్య జరిగింది. టాస్ గెలిచిన పశ్చిమ గోదావరి జట్టు బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన గుంటూరు జట్టు 16 ఓవర్లలో 99 పరుగులకే ఆలౌటైంది. తర్వాత పశ్చిమ గోదావరి జట్టు 12.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 102 పరుగులు చేసి విజయాన్ని సొంతం చేసుకుంది. జయంత్ సాయి 22 బంతుల్లో 26 పరుగులు, 4 వికెట్లు తీసి జట్టుకు విజయాన్ని అందించాడు. గుంటూరు బౌలర్లు శ్రీహరి మూడు, ఆదిత్య 2 వికెట్లు తీసినా పశ్చిమ గోదావరి జట్టు గెలుపును ఆపలేకపోయారు.

అదరగొట్టిన కృష్ణా జట్టు

రెండో మ్యాచ్ జూనియర్స్ విభాగంలో కృష్ణా-గుంటూరు జిల్లా జట్ల మధ్య జరిగింది. టాస్ గెలిచిన గుంటూరు జిల్లా జట్టు బౌలింగ్‌ను ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన కృష్ణా జిల్లా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 190 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇచ్చింది. అనంతరం గుంటూరు జట్టు 16 ఓవర్లలో 90 పరుగులకే ఆలౌటైంది. భారీ తేడాతో కృష్ణా జట్టు ఘన విజయం సాధించింది. సాయిరామ్ 40 బంతుల్లో మూడు ఫోర్లు, మూడు సిక్స్‌లు బాది 56 పరుగులు చేయడంతో పాటు బౌలింగ్‌లో 2 వికెట్లు తీశాడు. ఆల్‌రౌండ్ ప్రతిభతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

నేడు జరిగే మ్యాచ్‌ల షెడ్యూల్

వేదిక: చలపతి ఇంజినీరింగ్ కళాశాలలోని హిల్‌వ్యూ స్టేడియం, మోతడక

సీనియర్స్: మొదటి మ్యాచ్.. నెల్లూరు × పశ్చిమ గోదావరి

రెండో మ్యాచ్.. కృష్ణా × ప్రకాశం

జూనియర్స్: మొదటి మ్యాచ్.. ప్రకాశం × పశ్చిమ గోదావరి

రెండో మ్యాచ్.. నెల్లూరు × కృష్ణా

సమస్యల పరిష్కారానికి అధికారులు చొరవ చూపాలి

అర్జీలను స్వీకరిస్తున్న సంయుక్త కలెక్టర్ శ్రీనివాసులు, డీఆర్వో ఓబులేసు

మార్కాపురం, న్యూస్‌టుడే: ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించడానికి అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని మార్కాపురం జిల్లా సంయుక్త కలెక్టర్ పులి శ్రీనివాసులు అధికారులను ఆదేశించారు. మార్కాపురం కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంతో పాటు రెవెన్యూ క్లినిక్‌లను నిర్వహించారు. మీ కోసంలో జేసీ శ్రీనివాసులుతో పాటు ఇన్‌ఛార్జి డీఆర్వో చిన్న ఓబులేసు ఇతర అధికారులు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ అర్జీలను ఆయా శాఖల అధికారులకు పంపించి సత్వర పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. డీఆర్వో చిన్న ఓబులేసు, మార్కాపురం ఇన్‌ఛార్జి ఉప కలెక్టర్ వెంకట శివరామిరెడ్డి, కనిగిరి ఆర్డీవో కేశవర్ధన్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. **● మొత్తం 168 అర్జీల స్వీకరణ :** జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి 168 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. 92 రెవెన్యూకు సంబంధించినవి ఉన్నాయి. అధికంగా భూ సమస్యలే ఉన్నట్లు అధికారులు చెప్పారు.

● ఎస్పీ కార్యాలంలో 37 దరఖాస్తుల స్వీకరణ : మార్కాపురం అర్బన్: సకాలంలో ప్రజలకు సేవ చేయడమే పోలీసుల మొదటి కర్తవ్యమని ఎస్పీ హర్షవర్ధన్ రాజు అన్నారు. సోమవారం స్థానిక ఎస్పీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నాలుగు నియోజక వర్గాల నుంచి 37 మంది వివిధ సమస్యలు చెప్పేందుకు వచ్చారు. అర్జీదారులకు సత్వరం న్యాయం జరిగేలా చూస్తామన్నారు.

● జిల్లా జేసీని కలిసి లీడ్ బ్యాంకు మేనేజరు : మార్కాపురం, న్యూస్‌టుడే: మార్కాపురం జిల్లా సంయుక్త కలెక్టర్ పులి శ్రీనివాసులును సోమవారం ఉమ్మడి జిల్లా లీడ్ బ్యాంకు మేనేజరు రమేష్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జేసీకి పూల మొక్క అందజేసి బ్యాంకుల ద్వారా రైతులకు అందజేస్తున్న రుణాలు, చిన్న తరహా పరిశ్రమలకు అందిస్తున్న రుణాలను జేసీకి వివరించారు. రైతులు, పొదుపు సంఘాల మహిళలకు విరివిగా రుణాలు అందజేస్తున్నట్లు తెలిపారు.

అవసరాలకు తగినట్లు వసతులు: ఎస్పీ

సిబ్బందికి సూచనలు చేస్తున్న ఎస్పీ హర్షవర్ధన్ రాజు

మార్కాపురం అర్బన్, న్యూస్‌టుడే: నూతన జిల్లాకు అనుగుణంగా అన్ని విభాగాలు సమర్థంగా పనిచేసేలా జిల్లా కార్యాలయాన్ని తీర్చిదిద్దాలని ఎస్పీ హర్షవర్ధన్ రాజు సిబ్బందికి సూచించారు. సోమవారం స్థానిక జిల్లా కార్యాలయ ప్రాంగణాన్ని ఎస్పీ సందర్శించారు. జరుగుతున్న పనులను పరిశీలించి పెండింగ్‌లో ఉన్న పనులను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. కార్యాలయంలో ఉండే పలు భవనాలను పరిశీలించారు. అవసరాలను గుర్తించి ఏ విధంగా వాటిని వినియోగించుకోవాలో అంచనా వేయాలన్నారు. అక్కడ భద్రతా ఏర్పాట్లు, పరిశుభ్రత, మౌలిక వసతుల సదుపాయాలపై పలు సూచనలు చేశారు. **● పరిష్కార వేదికలో 37 అర్జీలు :** స్థానిక ఎస్పీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించగా నాలుగు నియోజక వర్గాల నుంచి 37 మంది వివిధ సమస్యలు చెప్పేందుకు వచ్చారని ఎస్పీ తెలిపారు. వీటిని త్వరగా పరిష్కరిస్తామన్నారు.

టీకాలతోనే రోగాలకు అడ్డుకట్ట

మాట్లాడుతున్న డీఎంహెచ్‌వో డాక్టర్ డి.వెంకటేశ్వర్లు

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: వ్యాధి నిరోధక టీకాలను సకాలంలో ఇవ్వడం ద్వారా రోగాలను అరికట్టవచ్చని డీఎంహెచ్‌వో డాక్టర్ డి.వెంకటేశ్వర్లు తెలిపారు. సోమవారం స్థానిక జీజీహెచ్ సమావేశ మందిరంలో పీహెచ్‌సీ వైద్యాధికారులకు శిక్షణ ఇచ్చారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న డీఎంహెచ్‌వో మాట్లాడుతూ.. ప్రతి శిశువుకు షెడ్యూలు ప్రకారం వ్యాక్సిన్లు అందించాలన్నారు. టీకాలు వేశాక ఏఎన్ఎంలు వారి వివరాలు ఆర్‌సీహెచ్ పోర్టల్‌లో నిక్షిప్తం చేయాలన్నారు. గర్భిణులకు వ్యాక్సిన్ ఇచ్చాక వారి ఎంసీపీ కార్డులో తప్పకుండా నమోదు చేయాలన్నారు. ప్రతి బుధ, శనివారాల్లో జరిగే వ్యాక్సినేషన్ కార్యక్రమంలో తల్లీబిడ్డలు, గర్భిణులు పాల్గొనేలా ముందుగా గ్రామాల్లో ప్రచారం చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎన్‌సీడీ నోడల్ అధికారి డాక్టర్ భగీరథి, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ కమలశ్రీ తదితరులు పాల్గొన్నారు.

ఇంటి స్థలం.. ఇంకెప్పుడు?

● అయిదేళ్లుగా విశ్రాంత సైనికుల పోరు

న్యూస్‌టుడే, మార్కాపురం

సరిహద్దుల్లో దేశం కోసం రక్షణగా నిలిచిన విశ్రాంత సైనికులంటే ప్రతి ఒక్కరు గౌరవంగా చూస్తారు. అలాంటి వారు జానెడు ఇంటి జాగా కోసం సంవత్సరాలుగా ఆందోళన చెందాల్సి వస్తోంది. ఇలాంటి పరిస్థితి మార్కాపురంలో నెలకొంది.

మొత్తం 700 మంది ఉన్నారు

మార్కాపురం పశ్చిమ ప్రాంతంలో విశ్రాంత సైనికులు అధిక సంఖ్యలో ఉన్నారు. పదవీ విరమణ పొందిన సమయంలోనే అయిదు ఎకరాల వ్యవసాయ భూమితో పాటు 175 గజాల ఇంటి స్థలం కూడా ఇవ్వాలని ప్రభుత్వ ఉత్తర్వులు కూడా ఉన్నాయి. అయితే మార్కాపురం కేంద్రంగా విశ్రాంత సైనికుల ఉద్యోగుల సంఘంతో పాటు విశ్రాంత సైనికుల హౌసింగ్ బోర్డు సంక్షేమ సొసైటీ పేరుతో అయిదు ఏళ్లుగా తమ సమస్యను పరిష్కరించాలని ఆందోళనను కొనసాగిస్తున్నారు.

● మార్కాపురం మున్సిపల్, మార్కాపురం, తర్లుపాడు, కొనకనమిట్ల, పొదిలి, యర్రగొండపాలెం, పుల్లలచెరువు, త్రిపురాంతకం, పెద్దదోర్నాల, పెద్దారవీడు మండలాల పరిధిలో 700 మంది విశ్రాంత సైనికులు ఉన్నట్లు సంఘం ప్రతినిధులు తెలిపారు. రెండు నియోజకవర్గాల్లో ఉన్న విశ్రాంత సైనికులకు కలిపి ఒక సైనిక కాలనీ ఏర్పాటు చేయాలని రెండు సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లా కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దారు అధికారులతో పాటు ఎంపీ, ఎమ్మెల్యేలను కూడా కలిసి సైనిక కాలనీ ఏర్పాటు చేయడానికి స్థలం కేటాయించాలని కోరారు. ఇప్పటి వరకు ఒక్కరు కూడా స్పందించలేదని విశ్రాంత సైనికులు వాపోతున్నారు.

మార్కాపురంలో ఆందోళన చేస్తున్న విశ్రాంత సైనికులు

ప్రభుత్వం తక్షణమే స్పందించాలి

మార్కాపురంలో మాజీ సైనికుల కోసం సైనిక కాలనీ ఏర్పాటుకు ప్రభుత్వం తక్షణమే స్పందించి స్థలం కేటాయించాలి. మా ఇక్కట్లు గమనించాలి.

- ఎం.చిన్నయ్య, సొసైటీ అధ్యక్షుడు, మార్కాపురం

అధికారులు సహకరించాలి

అధికారులు స్పందించి ఎక్కడైనా కనీసం వంద ఎకరాల్లో కాలనీ ఏర్పాటు చేయాలి. ఇందుకు స్థలం ఎంపిక చేయడానికి పరిశీలనకు సహకరించాలి. మా అవస్థలు తీర్చాలి.

- ఎస్.హరినారాయణరెడ్డి, విశ్రాంత సైనికుల సంఘం అధ్యక్షుడు, మార్కాపురం

ధాతు లోపం.. అధిగమిస్తేనే లాభం

ముడత తెగులు సోకిన ఆకు

ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లోని బత్తాయి తోటలు ప్రస్తుతం కొత్త చిగుళ్లు తొడగడం, పూత వచ్చే దశలో ఉన్నాయి. సూక్ష్మధాతు లోపాలను అధిగమిస్తే మేలైన దిగుబడులు సాధించవచ్చని ఉద్యాన శాఖ అధికారి గోపీచంద్ తెలిపారు.

◗ ఇనుప ధాతు లోపం..: ఇది తీవ్రమైనప్పుడు లేత ఆకులు పూర్తిగా పసుపు లేదా తెలుపు రంగులోకి మారుతాయి. లేత చిగుళ్ల చివరి నుంచి ఎండిపోతాయి. కాయ పరిమాణం, నాణ్యత తగ్గుతుంది. నివారణకు 10 లీటర్ల నీటికి 20 గ్రా. ఫెర్రస్ సల్ఫేట్ (అన్నభేది), 5.0 గ్రా. నిమ్మ ఉప్పు కలిపిన ద్రావణాన్ని కొత్తగా చిగురు తొడుగుతున్న సమయంలో 15 రోజుల వ్యవధితో 2 నుంచి 3 సార్లు పిచికారీ చేయాలి.

◗ బోరాన్..: దీని లోపంతో ఆకులు మందంగా తయారవుతాయి. వాటి చివర్లు లోపలికి ముడుచుకొని ఉంటాయి. ఆకుల అడుగు భాగంలో ఈనెలు ఉబ్బి ఉంటాయి. కాయలు గట్టిపడి ఆకారాన్ని కోల్పోతాయి. నివారణకు 10 లీటర్ల నీటికి 20 గ్రా. బోరాక్స్ కలిపిన ద్రావణాన్ని కొత్తగా చిగురు తొడుగుతున్న సమయంలో 15 రోజుల వ్యవధిలో రెండు, మూడు సార్లు పిచికారీ చేయాలి.

◗ మెగ్నీషియం..: ఈ లోపం ఎక్కువగా ఉన్నప్పుడు ఆకులు త్వరగా రాలిపోతాయి. పూత సైతం రాలి, కాపు తగ్గుతుంది. నివారణకు 10 లీటర్ల నీటికి 20 గ్రా. మెగ్నీషియం సల్ఫేట్ కలిపిన ద్రావణాన్ని కొత్తగా చిగురు తొడుగుతున్న సమయంలో 15 రోజుల వ్యవధిలో 2 నుంచి 3 సార్లు పిచికారీ చేయాలి.

◗ మాంగనీస్..: ఈనెల మధ్య భాగం పచ్చదనం కోల్పోయి పసుపు లేదా తెలుపు రంగుకు మారుతుంది. నివారణకు 10 లీటర్ల నీటికి 20 గ్రా. మాంగనీస్ సల్ఫేట్ కలిపిన ద్రావణాన్ని కొత్తగా చిగురు తొడుగుతున్న సమయంలో 15 రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి.

◗ రాగి ధాతు: కాయలు, లేత ఆకులపై మధ్య ఈనెకు రెండు వైపులా పసుపు రంగు మచ్చలు ఏర్పడతాయి. ఆకులు త్వరగా రాలిపోతాయి. తీవ్రమైతే ఆకులు పూర్తిగా రాలిపోయి లేత కొమ్మలు పైనుంచి కిందకి ఎండిపోతాయి. కాయలపై తుప్పు మచ్చలు గజ్జి ఏర్పడతాయి. నివారణకు రాగి సంబంధిత శిలీంధ్ర నాశనిలు పిచికారీ చేస్తే లోపాన్ని నివారించవచ్చు.

-న్యూస్‌టుడే, కంభం

మీ కోసం

ప్రస్తుతం మిరప పంటలో రసం పీల్చే, తామర పురుగులు, తెల్లనల్లి, తెల్లదోమ ఉద్ధృతి అధికంగా ఉంది. ఈ పురుగులు ఆశించినప్పుడు కనపడే ప్రధాన లక్షణాలు చేపట్టాల్సిన నివారణ చర్యలను ఒంగోలు డివిజన్ ఉద్యాన శాఖాధికారిణి సంధ్య వివరించారు. -న్యూస్‌టుడే, నాగులుప్పలపాడు

నల్ల తామరను తరిమేద్దాం.. మిరపను రక్షిద్దాం

రైతుకు సూచనలిస్తున్న ఉద్యాన అధికారిణి సంధ్య

◗ నల్లతామర పురుగు: పిల్ల పురుగులు ఆకుల అడుగు భాగంలో చేరి రసం పీల్చడం వల్ల ఆకులు ఎర్రబారి రాగి రంగులోకి వస్తాయి. తల్లి పురుగులు ఎక్కువగా మిరప పూతలో కనిపిస్తాయి. ఆకులు, పువ్వులు, కాయల మీద ఆశించి పంటకు నష్టం చేకుర్చుస్తాయి. నివారణకు బ్రోఫ్లానిలైడ్ 20 ఇసి-34 మి.లీ, ఫ్లుక్సామెటమైడ్ 20 ఇసి- 160 మి.లీ, డైమిథోయేట్ 30 ఇసి- 400 మిలీ, ఫిప్రోనిల్ 80% డబ్ల్యూజీ 40 గ్రా., ఫిప్రోనిల్ 5% ఎస్‌సీ 400 మి.లీ, స్పైరోటెట్రామాట్ 15.3% ఓడి 200 మి.లీ, థయామిథాక్సమ్ 25% డబ్ల్యూజీ 80 గ్రా., స్పైనేట్రమ్ 11.7% ఎస్‌సీ 200 మి.లీ పురుగు మందులను వీటిలో ఒకటి తరువాత ఒకటి మార్చి పిచికారీ చేయాలి. పురుగు మందుల మీదే ఆధారపడకుండా తప్పనిసరిగా వేపనూనె, గానుగ నూనెలను కూడా పంట మీద తగిన జాగ్రత్తలతో పిచికారీ చేయాలి.

◗ తెల్లదోమ: మిరప ఆకులు చిన్నవిగా మారి పైకి ముడుచుకొని పడవ ఆకారంలోకి మారుతాయి. ఈనెలు ఆకుపచ్చగా, ఈనెల మధ్య లేత ఆకుపచ్చ లేదా పసుపుపచ్చ రంగు కలిగి ఉంటాయి. ఆకుల మీద బొబ్బలుగా ఏర్పడి ముడుచుకొంటాయి. నివారణకు వేప గింజల కషాయం, 1.5 గ్రా. ఎసిఫెట్, 1.25 మి.లీ ట్రైజోఫాస్, 0.3 గ్రా. అసిటామిప్రిడ్, 0.2 గ్రా. థయోమిథాక్సామ్, 1 మి.లీ డయామెసిఫిన్ పురుగు మందులను 7 నుంచి 10 రోజులు వ్యవధిలో పిచికారి చేయాలి.

◗ తెల్లనల్లి : దీని నివారణకు నీటిలో కరిగే గంధకం 3 గ్రా., ప్రోపర్‌గైట్ 2 మి.లీ, హెక్సిథియాజోక్స్ 1 మి.లీ, స్పైరోమెసిఫిన్ 1 మి.లీ ఒక లీటరు నీటికి కలుపుకొని మొక్కలపై పిచికారీ చేయాలి.

రైతేరాజు

కొత్తపట్నం గ్రామానికి చెందిన పురిణి మల్లేశ్వరి అనే మహిళా రైతు సేంద్రియ విధానంలో పంటలు సాగుచేస్తూ లభాలు ఆర్జిస్తున్నారు. ఒడుదొడుకులను అధిగమిస్తూ ఆమె ఎలా ముందుకు సాగుతున్నారో తెలుసుకుందామిప్పుడు. -న్యూస్‌టుడే, కొత్తపట్నం

సేంద్రియ సాగు.. రాబడి బాగు



మహిళా రైతు మల్లేశ్వరి సాగుచేసిన వేరుశనగ పంట

'సొంతపొలం ఎకరన్నరలో ప్రకృతి వ్యవసాయ విధానం ద్వారా పంటలు పండించాలనుకున్నాం. అందుకోసం సంబంధిత సిబ్బందిని కలిసి అవగాహన పెంచుకున్నాం. భూమిని ముందుగా దున్ని సాగుకు సిద్ధం చేశాం. ప్రకృతిసాగులో పొలాన్ని రెండుగా విభాజించాం. ఎకరా ఇరవై సెంట్లలో ఏ గ్రేడ్ పద్ధతిలో వేరుశనగ, బెండ, అలసంద, పొద్దు తిరుగుడు, ఆముదం, టమోట, మొక్కజొన్న పంటలు వేశాం. ఏటీఎం పద్ధతిలో 30 సెంట్లలో గోరుచిక్కుడు, మిర్చి, వంగ, గోంగూర, పాలకూర, చుక్కకూర, మెంతుకూర తదితర 20 రకాలు.. అన్నీ కలిపి మొత్తం 30 రకాల పంటలు వేశాం. ప్రకృతి వ్యవసాయ సిబ్బంది సూచనల మేరకు కషాయాలు, ద్రావణాలు సొంతగా పొలంలోనే తయారు చేసుకొని పంటలపై పిచికారీ చేస్తున్నాం. ఏటీఎం పద్ధతిలో వేసిన పంటల వల్ల నిత్యం ఆదాయం వస్తుంది. మరికొన్ని పంటలను మూడు నెలలకు ఒకసారి విక్రయిస్తాం. ఆర్గానిక్ దుకాణాలకు, కలెక్టరేట్ వద్ద స్టాల్స్ ఏర్పాటు చేసి అమ్మకాలు చేస్తున్నాం. ఖర్చులు పోను రూ. రెండున్నర లక్షల వరకు ఆదాయం వస్తుంది' అని ఆమె తెలిపారు.

సమస్య • పరిష్కారం

◗ సమస్య: మా గేదెకు మూడు సార్లు ఎద సూది వేయించినా కట్టు నిలబడలేదు. కారణం ఏమిటి?

- శ్రీనివాసులు, రావిపాడు

సమాధానం: పశువును పరీక్షించి తగిన చికిత్స చేసిన తర్వాత పశువైద్యుని సలహా మేరకు తగిన సమయంలో ఎద సూది వేయించాలి.

◗ సమస్య: మాకు కొన్ని పొట్టేళ్ల పిల్లలు ఉన్నాయి. అవి పెద్దగా బరువు పెరగడం లేదు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.

- సుబ్బయ్య, కందులాపురం

◗ పొట్టేళ్ల పిల్లలకు ప్రత్యేకమైన ఆహారం అవసరం. వాటిని 3 నెలల వయసులోనే తల్లి నుంచి వేరు చేసి రోజుకు 100 నుంచి 150 గ్రాముల మిశ్రమ దాణా 9 నెలలు ఇస్తూ పాక్షిక సాంద్రత పద్ధతిలో ధాన్యపు జాతి పశుగ్రాసాలు, జనుము వంటి గ్రాసాలు అందించాలి.

-న్యూస్‌టుడే, బేస్తవారపేట గ్రామీణం

బాలచంద్రుడు, పశువైద్యాధికారి, రావిపాడు

కమనీయం.. కాశినాయన గ్రామోత్సవం

జ్యోతులతో మహిళలు

సీతారామపురం, న్యూస్‌టుడే : శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సీతారామపురం మండలంలోని బెడుసుపల్లిలో అవధూత కాశినాయన జయంత్యుత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయం నుంచి ఆదివారం అర్ధరాత్రి దాటాక ప్రత్యేక రథంపై కాశినాయన విగ్రహాన్ని భక్తుల జయజయధ్వానాల మధ్య గ్రామోత్సవం కమనీయంగా సాగింది. ముందుగా 108 మంది మహిళలు కలశాలతో పూజలు చేశారు. అనంతరం జ్యోతి కలశాలతో కొందరు, దివిటీలతో మరికొందరు వాహనం ముందు నడిచారు. భక్తుల కోసం ఉచితంగా ఆటోలు, బస్సు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో జిల్లావాసులతో పాటు, కడప, ప్రకాశం, కర్నూలు, గుంటూరు జిల్లాలకు చెందిన భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. ఉదయగిరి సీఐ వెంకట్రావు మార్గదర్శకత్వంలో సీతారామపురం ఎస్సై శివకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

విభాగినిని ఢీకొట్టి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి

టంగుటూరు, న్యూస్‌టుడే: స్వగ్రామం నుంచి హైదరాబాద్ వెళుతూ మార్గం మధ్యలో జరిగిన ప్రమాదంలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతిచెందిన సంఘటన సోమవారం వల్లూరు సమీపంలో 16వ నంబరు జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. సేకరించిన సమాచారం మేరకు.. నెల్లూరు జిల్లా గూడూరుకు చెందిన బొమ్మిడి మోహన్(28).. హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల స్వగ్రామం వచ్చిన అతడు.. తిరుగు ప్రయాణంలో ద్విచక్ర వాహనంపై హైదరాబాద్‌కు బయలుదేరాడు. మార్గం మధ్యలో ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం వల్లూరు వద్ద రహదారి విభాగినిని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న హైవే పోలీసులు, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మృతుడి వద్ద లభించిన ఆధారాలతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని ఒంగోలు రిమ్స్‌కి తరలించారు.

విద్యుత్తు చౌర్యంపై రూ.1.33 లక్షల అపరాధ రుసుం

మార్కాపురం, న్యూస్‌టుడే: మార్కాపురం విద్యుత్తు శాఖ పరిధిలో విద్యుత్తు చౌర్యానికి పాల్పడుతున్న వారిపై కేసులు నమోదు చేసినట్లు ఏడీఈ సీయానాయక్ సోమవారం తెలిపారు. స్థానిక విద్యుత్తు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సోమవారం మార్కాపురం విద్యుత్తుశాఖ సెక్షన్ పరిధిలోని మండల, పట్టణంలో 39 బృందాలుగా విడిపోయిన అధికారులు 2,113 విద్యుత్తు సర్వీసులను తనిఖీ చేసినట్లు చెప్పారు. ఈ తనిఖీల్లో విద్యుత్తు చౌర్యానికి పాల్పడుతున్న 60 సర్వీసులకు రూ.1.33 లక్షలు అపరాధ రుసుం విధించినట్లు తెలిపారు. దాడుల్లో ఈఈ నాగేశ్వరరావు, విజిలెన్స్ డీపీడీ డీఈ హేమలత, ఏఈ నాగేంద్రారెడ్డి, పలువురు అధికారులు పాల్గొన్నారు.

ప్రకాశం జిల్లాలో బ్రాయిలర్ ధరలు (కిలో 1కి రూ.లలో)

వెన్‌కాబ్: బ్రాయిలర్ ఫారం ధర - 164, రిటైల్ లైవ్ - 191, చికెన్ విత్ స్కిన్ - 277, చికెన్ స్కిన్‌లెస్- 315

EENADU Classifieds

BUSINESS SERVICES

బంగారం బ్యాంకులలో/ ఏ ఇతర ప్రైవేటు సంస్థలలో తాకట్టులో ఉన్నవి విడిపించి ఈరోజు మార్కెట్ ధర ప్రకారం కొనబడును. (స్పాట్ క్యాష్). Ph: 8142292071.

కీర్తిమెడికల్ స్టోర్స్ కనిగిరిలో పనిచేయుటకు ఫార్మశిస్ట్స్ (మెడికల్ ఫీల్డ్‌లో అనుభవం కలవారు) కావలెను. జీ: 15K to 25K. 9154569446(H.R).

చీమకుర్తి శ్రీ శ్రీనివాస స్టోన్ క్రషర్స్‌లో పనిచేయుటకు కంప్యూటర్ అనుభవం గల అకౌంటెంట్ కావలెను.మంచి జీతం+భోజనం 8500042999,7729040207.

TO LET

COMMERCIAL

ఒంగోలు సౌత్ బైపాస్ రోడ్ అన్నా బత్తిన (రిలయన్స్‌మార్ట్ +SB1వున్న) కాంప్లెక్స్‌లో 3rd ఫ్లోర్(10,000SFT) గలది. బ్యాంక్, జిమ్, రెస్టారెంట్, హోటల్స్, ఆఫీసులకు అద్దెకు ఇవ్వబడును. ✆9866073868, 8142146612

JOBS

WANTED SALES Executives Cashunut Marketing Experience in FMCG Product Salary: Nagotiable Contact: 91771 71877, 81217 52497 R: Dharma Enterprises behind Bapuji Market Complex, Islampet Ongole. Walk-in-Interview on 18-1-2026, 19-1-2026, 20-1-2026.

Telecallers(F) Qualification: Any Degree. Age: 18 to 30Yrs. Salary: 10K to 15K+ Incentive. CHANDU EDUCATIONAL CONSULTANCY, Lawyerpet, Ongole. ✆ 7729873052, 9133996028.

వంట మాస్టర్ కావలెను ఒంగోలులోని శారదాకాలేజీ ఆఫ్ ఫిజియోథెరపి, VIP రోడ్ఎక్స్‌టెన్షన్, ఒంగోలు నందు వంట మాస్టర్ కావలెను. Con:70134 48102.

Exp. నర్సులు/ ఆయాలు/ వార్డ్ బాయ్స్ కావలెను. జీతం: Rs: 20,000/- నుండి 25,000/- వరకు. కూకట్‌పల్లిలో Hyd ✆ 6302532832, 8019117633.

FACULTY/ TEACHERS

ఒంగోలు EURO - KIDS PRE స్కూల్‌లో పనిచేయుటకు టీచర్స్ (పార్ట్‌టైం/ ఫుల్‌టైం) కావలెను. అర్హత: డిగ్రీ, స్పోకెన్ ఇంగ్లీష్ వారికి ప్రాధాన్యత. ✆ 9000984429

SECURITY GUARDS

కనిగిరి, కావలి, ఒంగోలు బ్యాంక్ నందు పని చేయడానికి 60 సం॥ లోపు సెక్యూరిటీ గార్డ్స్ కావలెను. ✆ 93927 11998, 08812-235528.

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తా పత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటన దారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయం లో తప్పు, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బు ను వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్‌లిస్టులో ఉంచే మ రియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

ఈనాడు
మార్కాపురం
మంగళవారం 20 జనవరి 2026

22న ఈనాడు 50, ఈటీవీ 30 వసంతాల వేడుకలు

ఒంగోలు సాంస్కృతికం, న్యూస్‌టుడే: తెలుగువారి ప్రియ పత్రిక 'ఈనాడు' దిన పత్రిక 50 వసంతాలు పూర్తి చేసుకుంది. తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచింది. ఈటీవీ.. మీటీవీ అంటూ మూడు దశాబ్దాలుగా ఈటీవీని తెలుగు ప్రజలు అక్కున చేర్చుకున్నారు. ఈ సందర్భంగా ఈనాడు 50, ఈటీవీ 30 వసంతాల వేడుకలకు ఒంగోలు వేదిక కాబోతోంది. ఈనెల 22న ఒంగోలు మినీ స్టేడియంలో ఈ వేడుకలు సాయంత్రం 6 గంటల నుంచి జరగనున్నాయి. సినీ గీతాలు, డ్యాన్స్ పెర్ఫార్మెన్స్‌లతో ఉర్రూతలూగించేలా పలు కార్యక్రమాలు దీనిలో ఉంటాయి. ప్రముఖ సినీ నేపథ్య గాయనీ గాయకులు కార్తిక్, కారుణ్య, మాళవిక, ధనుంజయ్, దామిని, రోహిత్ సహా పలువురు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు. ఈటీవీ ఢీ షో ఫేమ్ చిట్టి మాస్టర్ బృందం డాన్స్‌లతో అలరిస్తారు. బుల్లితెర ప్రయోక్త రవి యాంకర్‌గా వ్యవహరిస్తారు. ఆద్యంతం వినోదభరితంగా సాగే ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే పాస్‌లు తప్పనిసరి.

రేపు పాస్‌ల పంపిణీ

★ జనవరి 21న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మినీ స్టేడియం వద్ద పరిమిత సంఖ్యలో పాస్‌లు పంపిణీ చేస్తారు.

★ పాస్‌తో పాటు ప్రత్యేక ఆకర్షణగా ఇచ్చే రిస్ట్ బ్యాండ్‌లను ధరించిన వారికి మాత్రమే ప్రవేశం ఉంటుంది.

లఘు శ్యామలగా జగదాంబ

శ్యామలా నవరాత్రుల్లో భాగంగా మార్కాపురంలోని జగదాంబ అమ్మవారు లఘు శ్యామలాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. – న్యూస్‌టుడే, మార్కాపురం పట్టణం

రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయ్!

◗ జిల్లా విభజన తరువాత వెబ్‌ల్యాండ్ నవీకరించక సమస్య

ప్రకాశం నుంచి వీడి నాలుగు నియోజకవర్గాలతో కొత్తగా మార్కాపురం జిల్లా ఏర్పడినా... ఆ మేరకు రెవెన్యూ భూములు విభజించి, ఆన్‌లైన్‌లో నవీకరించలేదు. దీంతో 1బీ, అడంగళ్లు రాక పొలాల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. ఇటు ప్రకాశంలో కలిసిన అద్దంకి, కందుకూరు నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. న్యూస్‌టుడే – గిద్దలూరు పట్టణం, అద్దంకి

కనిపించని సమాచారం...

జిల్లాల పునర్విభజన జరిగితే ఆ మేరకు రెవెన్యూ రికార్డులను రాష్ట్ర సీసీఎల్ఏ అధికారులు వెబ్ ల్యాండ్‌లో మార్చాల్సి ఉంటుంది. ప్రస్తుతం మీభూమి పోర్టల్‌లో రెవెన్యూ భూముల వివరాలు అందుబాటులోకి వచ్చాయి. వెబ్‌ల్యాండ్‌లో మాత్రం రికార్డులను ఆధునికీకరించ లేదు. రైతులు తమ పొలాలను విక్రయించి రిజిస్ట్రేషన్ చేయించుకునే సమయంలో... తహసీల్దారు డిజిటల్ సంతకంతో కూడిన 1బీ, అండగల్‌ను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో తప్పనిసరిగా అందజేయాలి. వీటి కోసం మీసేవా కేంద్రాలు, సచివాలయాల్లో సంప్రదిస్తే... డేటా అందుబాటులో లేదు, తహసీల్దారు కార్యాలయంలో సంప్రదించాలని సూచిస్తున్నట్లు సిబ్బంది చెబుతున్నారు. ఆ మేరకు తహసీల్దారు కార్యాలయాలకు వెళ్తే వెబ్ ల్యాండ్ సర్వర్ పనిచేయడం లేదని అధికారులు చెబుతున్నారు. దీంతో వ్యక్తిగత అవసరాల కోసం పొలాలు విక్రయించిన రైతులు... రిజిస్ట్రేషన్లు కాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర ఉన్నతాధికారులు చొరవ చూపి సమస్య పరిష్కారంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

అద్దంకిలోనూ అంతే...

బాపట్ల నుంచి ప్రకాశంలో కలిసిన అద్దంకి నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. గత పది రోజులుగా స్థలాలకే తప్ప పొలాలకు రిజిస్ట్రేషన్లు కావడం లేదు. అద్దంకి కార్యాలయంలో రోజుకు నాలుగైదు పొలాల రిజిస్ట్రేషన్లు జరుగుతుండేవి. తద్వారా రూ.5 లక్షల మేర ప్రభుత్వ ఖజానాకు జమయ్యేది. 1బీ, అడంగళ్లు రాక ప్రస్తుతం ఈ ప్రక్రియ నిలిచినట్లు సబ్ రిజిస్ట్రార్ నవకుమార్ తెలిపారు. విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లిందని... త్వరలోనే సమస్య పరిష్కారమవుతుందని తెలిపారు.

ఘాట్ రోడ్డులో గుండె దడ

◗ ప్రమాదకరంగా నంద్యాల, శ్రీశైలం మార్గాలు

◗ మలుపుల్లో హెచ్చరికలూ కరవు

రాయలసీమ నుంచి రాజధానికి వెళ్లే ప్రయాణికులు, శ్రీశైల మల్లికార్జునుడి దర్శనాలకు వెళ్లే భక్తులు... ఆయా ఘాట్ రోడ్లలో బిక్కుబిక్కుమంటూ రాకపోకలు సాగించాల్సి వస్తోంది. కనీస నిర్వహణ, రక్షణ చర్యలు కొరవడడం... రద్దీ పెరిగినా దారులు విస్తరణకు నోచకపోవడంతో తరచూ దుర్ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఏళ్లుగా కొనసాగుతన్న సమస్యపై యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. –ఈనాడు, ఒంగోలు; న్యూస్‌టుడే గిద్దలూరు, పెద్దదోర్నాల

ప్రాణాలు తీస్తున్న పాత వంతెన

అనంతపురం - అమరావతి జాతీయ రహదారిలో భాగంగా ఉన్న నంద్యాల ఘాట్ రోడ్డు విస్తరణకు నోచుకోలేదు. వందేళ్ల క్రితం అప్పటి అవసరాలకు అనుగుణంగా నిర్మించిన మార్గమే నేటికీ ఆధారంగా ఉంది. జిల్లా వరకు 17 కి.మీ. పరిధిలో విస్తరించి ఉంది. ఈ దారిలో ఉన్న బ్రిటిష్ కాలం నాటి వంతెన దిగువ నుంచి రహదారిపైకి వెళ్లే క్రమంలో ఉన్న మలుపు ప్రాణాలను హరిస్తోంది. రాత్రి వేళ దారి సరిగా కనిపించక తరచూ దుర్ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. సరకు లోడుతో వచ్చే వాహనాలు నియంత్రణ కోల్పోయి వంతెనను ఢీకొంటున్నాయి. మూడు నెలల వ్యవధిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారంటే ఇక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. పొరపాటున ఇక్కడ లారీ చిక్కుకుంటే... ఇటుగా వచ్చే మిగతా వాహనదారులు రాత్రంతా జాగారం చేయాల్సిందే. వంతెన దిమ్మె తొలగించి రహదారిని విస్తరించాల్సి ఉంది. పాత బొగద టన్నెల్ వద్ద 'యు' ఆకారంలోని మలుపు... ఆ దిగువనే ఉన్న మరో మలుపులో ప్రమాదాలు సర్వసాధారణంగా మారాయి. ఎక్కడా హెచ్చరిక బోర్డులు సైతం లేవు.

నంద్యాల మార్గంలో ప్రమాదకరంగా మారిన మలుపు

శ్రీశైలం ఘాట్‌లోని మలుపు వద్ద అదుపుతప్పి రక్షణ గోడ పైకెక్కిన బస్సు (పాత చిత్రం)

నంద్యాల మార్గం		శ్రీశైలం ఘాట్
12	మూడేళ్లలో జరిగిన ప్రమాదాలు	23
7	మృతులు	7
12	క్షతగాత్రులు	30

కనీస నిర్వహణా కరవే...

పెద్దదోర్నాల నుంచి శ్రీశైలం శిఖరం వరకు... మొత్తం 39 కిలోమీటర్ల దారిలో అడగడుగునా ప్రమాదం పొంచి ఉంది. చింతల నుంచి తుమ్మలబయలు కొండ ఎక్కే సమయంలో ఎక్కువగా దుర్ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఎకో టూరిజం, చినారుట్లలోని మూలమలుపులు అత్యంత ప్రమాదకరంగా మారాయి. అటవీ అనుమతులు లేక ఈ రోడ్డు విస్తరణకు నోచుకోలేదు. మరోవైపు శ్రీశైల క్షేత్రానికి వచ్చే భక్తులు ఏటా పెరుగుతోంది. మరోవైపు ఘాట్ రోడ్డులో రెయిలింగ్ సైతం సరిగాలేదు. మూలమలుపుల వద్ద ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించేలా కొన్ని చోట్ల ఏర్పాటు చేసిన దర్పణాలు, హెచ్చరిక సూచికలు దెబ్బతిన్నాయి. రక్షణగోడ బాగు చేయడంతో పాటు... రహదారికి మరమ్మతులు చేయాల్సి ఉంది.

ఇంటర్ పరీక్షలకు పక్కాగా ఏర్పాట్లు

కలెక్టరేట్, న్యూస్‌టుడే: ఇంటర్మీడియట్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ పి.రాజాబాబు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సంబంధిత అధికారులతో సోమవారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 27 నుంచి ప్రయోగ, ఫిబ్రవరి 23 నుంచి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పలు సూచనలు చేశారు. ప్రశ్న, సమాధాన పత్రాలు తరలింపు సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పరీక్షల సమయంలో నిరంతర విద్యుత్తు సరఫరా, విద్యార్థులకు ఇబ్బంది లేకుండా రవాణా సౌకర్యం, వైద్య శిబిరాల ఏర్పాటు తదితర అంశాలపై చర్చించారు. 67 కేంద్రాల్లో పబ్లిక్ పరీక్షలు జరగనున్నాయని... ఉమ్మడి జిల్లా పరిధిలో 42,756 మంది హాజరు కానున్నట్లు తెలిపారు. ఆర్ఐవో ఆంజనేయులు, డీఎంహెచ్‌వో వెంకటేశ్వర్లు, డీఈవో రేణుక, విద్యుత్తు శాఖ ఎస్ఈ కట్టా వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

పరీక్షల పరంగా విద్యార్థుల సందేహాల నివృత్తికి ఆర్ఐవో కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటుకు నిర్ణయించారు. మంగళవారం నుంచే ఇది అందుబాటులోకి రానుంది. అవసరమైన వారు ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల మధ్య 08592 281275; 95020 23072 నంబర్లకు ఫోన్ చేయవచ్చు.

ఈ-క్రాప్ కష్టాలకు చెల్లు!

◗ రబీ నుంచి నూతన విధానం అమలు

న్యూస్‌టుడే – ఒంగోలు వ్యవసాయం

ఈ-క్రాప్ నమోదులో ఎదురవుతున్న గందరగోళానికి తెరదించుతూ రాష్ట్ర వ్యవసాయశాఖ ఈ రబీ సీజన్ నుంచి కొత్త విధానం అమల్లోకి తెచ్చింది. ఇందులో భాగంగా వివరాల నమోదుకు ముందు, చేశక, ధ్రువీకరణ కోసం మొత్తం మూడుసార్లు రైతుల చరవాణికి సంక్షిప్త సందేశాలు (ఎస్ఎంఎస్) వస్తాయి. ఫోన్ వినియోగించలేని వారికి సమీప రైతు సేవా కేంద్రాల సిబ్బంది సహకారం అందిస్తారు. అందుబాటులో లేని రైతులు, నిరక్షరాస్యులకు పాత విధానంలోనే ఈకేవైసీ ద్వారా వివరాలు నమోదు చేస్తారు.

ముండ్లమూరు మండలంలో ఈ-క్రాప్ నమోదు చేస్తున్న సిబ్బంది

గడవు... ఫిబ్రవరి 25

రబీకి సంబంధించి ప్రకాశం, మార్కాపురం జిల్లాల పరిధిలో 8,86,218 భూకమతాలను ఈ-క్రాప్ నమోదు చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. సాగు చేసినా, చేయకపోయినా సర్వే నంబరులో ఉన్న భూ వివరాలను యాప్‌లో నమోదు చేస్తారు. ఇప్పటివరకు 90 వేల కమతాలను ఈ-క్రాప్ చేశారు. ఫిబ్రవరి 25లోగా మొత్తం ప్రక్రియ పూర్తిచేయాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఫలానా రోజున పంట నమోదుకు వస్తున్నట్లు రైతు మొబైల్‌కు గ్రామ సహాయకులు ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం ఇస్తారు. ఆ రోజున రైతు సమక్షంలో వివరాలు నమోదు చేసి... మరోసారి ఎస్ఎంఎస్ చేస్తారు. ఏమైనా లోటుపాట్లు ఉంటే ఉంటే గ్రామ సహాయకుడికి తెలియజేయాలి. లేనిపక్షంలో ఆమోదిస్తున్నట్లు ఆన్‌లైన్‌లోనే ధ్రువీకరించాలి.

మరింత పారదర్శకత...

నూతన విధానంలో మరింత పారదర్శకత పెరుగుతుందని జేడీఏ ఎస్.శ్రీనివాసరావు తెలిపారు. గతంలో ఒక పంట బదులు మరొకటి నమోదు కావడం, పూర్తి విస్తీర్ణం చేర్చకపోవడం వంటి సమస్యలపై తరువాత అర్జీలు సమర్పించేవారని... ఇకపై ఆ సమస్య ఉండదని వివరించారు. మార్కాపురం, ప్రకాశంలో మొత్తం 528 రైతు సేవా కేంద్రాలున్నాయి. వీటి పరిధిలో రోజుకు 26,276 పంట వివరాలు నమోదు చేయాలని లక్ష్యంగా నిర్దేశించినట్లు తెలిపారు. ఈ ప్రక్రియ పూర్తయితే... పంట నష్టం వాటిల్లినప్పుడు స్పష్టమైన వివరాలు అందుబాటులో ఉంటాయన్నారు.

మారుతీనగర్‌లో వివరాలు పరిశీలిస్తున్న సభ్యులు

నక్ష సర్వేపై కేంద్ర బృందం ఆరా

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: ఒంగోలు నగరంలో చేపట్టిన నక్ష సర్వే తీరును కేంద్ర బృందం సోమవారం పరిశీలించింది. ముందుగా నగర పాలక సంస్థ అధికారులతో సమావేశమయ్యారు. ఇప్పటివరకు సేకరించిన వివరాలను కమిషనర్ వెంకటేశ్వరరావు వారికి తెలియజేశారు. అనంతరం మారుతీనగర్, ఎన్జీవో కాలనీ, కొణిజేడు బస్టాండ్ సమీప సచివాలయాలను సందర్శించి ఇంటింటి సర్వేపై ఆరా తీశారు. ఈ ప్రక్రియ పూర్తిచేస్తే కార్పొరేషన్‌కు రూ.50 కోట్లు నిధులు వస్తాయి. తొలిదశ పూర్తయిందున ముందుగా రూ.30 కోట్లు అందజేయనున్నారు. బృందంలో ప్రాజెక్టు మేనేజర్ డాక్టర్ బ్రిజేష్ సక్లానీ, జీఐఎస్ సాంకేతిక నిపుణులు డాక్టర్ మండవీ మిశ్రా, రాష్ట్ర ప్రతినిధులు పీఎంయూ బృందం నాయకుడు శ్రీనివాసరావు, డీడీ అనిత పాల్గొన్నారు.

రేపు... రంగోత్సవ్ పోటీలు

సంతనూతలపాడు, న్యూస్‌టుడే: మైనంపాడు డైట్‌లో ఈ నెల 21న జిల్లా స్థాయిలో రంగోత్సవ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ సామా సుబ్బారావు తెలిపారు. చిత్రలేఖనం, చేతిరాత, రంగోలీ, పంజాబీ జానపద నృత్యం, రోల్ ప్లే-వికసిత్ భారత్ అంశాల్లో... ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న ఆరు నుంచి పదో తరగతి విద్యార్థులు పోటీపడవచ్చన్నారు. ప్రతిభ చాటిన వారు జనవరి 23న రాష్ట్రస్థాయిలో జరిగే పోటీల్లో పాల్గొంటారని చెప్పారు. ఆసక్తిగలవారు మంగళవారం (20 తేదీ) సాయంత్రంలోగా పేర్లు నమోదు చేసుకోవాలి... ఇతర వివరాలకు 99632 44468, 94908 35684 నంబర్లలో సంప్రదించవచ్చని పేర్కొన్నారు.

రైతేరాజు ధాతు లోపం.. అధిగమిస్తేనే లాభం 10లో..

దివ్య చరితం... జాతీయతా భావం

ఒంగోలు నగరంలోని పీవీఆర్ ఉన్నత పాఠశాల మైదానం వేదికగా నిర్వహిస్తున్న ఎన్టీఆర్ కళాపరిషత్ ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. సోమవారం... శ్రీ నళినీ ప్రియ కూచిపూడి నృత్యనికేతన్ వారు ప్రదర్శించిన శిర్డీ సాయి దివ్య చరితం నృత్య రూపకం వీక్షకులను కట్టిపడేసింది. మత సామరస్యం, దేశభక్తిని మిళితం చేస్తూ సాగిన ప్రదర్శన ఆహూతులను మరో లోకానికి తీసుకెళ్లింది. దాదాపు నలభై మంది విద్యార్థులు ఇందులో భాగస్వాములయ్యారు. – న్యూస్‌టుడే, ఒంగోలు సాంస్కృతికం

ఆగని గ్రానైట్ అక్రమం!

న్యూస్‌టుడే – యర్రగొండపాలెం పట్టణం

ప్రైవేటు సంస్థకు గ్రానైట్ సీనరేజీ వసూళ్ల బాధ్యత అప్పగించినా బండల అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడడం లేదు. చీమకుర్తి పరిసరాల నుంచి యర్రగొండపాలెం మీదుగా హైదరాబాద్ తరలిపోతున్న లారీలే ఇందుకు నిదర్శనం. కొద్ది రోజుల క్రితం వై.పాలెంలోని టోల్ ప్లాజా వద్ద పోలీసులు తనిఖీలు చేస్తుండగా... నిబంధనలకు విరుద్ధంగా పాలిష్ బండలు తరలిస్తున్న లారీ చిక్కింది. తరువాత ఎటువంటి చర్యలు లేక ఆ విషయం మరుగున పడిపోయింది. ఈ నేపథ్యంలో మార్కాపురం సేల్స్ టాక్స్ అసిస్టెంట్ కమిషనర్ పి.నరసింహులు ఆధ్వర్యంలో ఈ నెల 13న రాత్రి... టోల్‌ప్లాజా వద్ద సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. ఎటువంటి బిల్లులు లేకుండా చీమకుర్తి నుంచి హైదరాబాద్ వెళ్తున్న రెండు లారీలను పట్టుకున్నారు. వీటిని వై.పాలెం పోలీసు స్టేషన్‌కు తరలించి... మైనింగ్ అధికారులకు సమాచారం ఇచ్చినట్లు అసిస్టెంట్ కమిషనర్ తెలిపారు. మార్కాపురం మైనింగ్ ఏడీ రవిప్రసాద్‌ను సంప్రదించగా... ఆయా లారీలను పరిశీలించి అక్రమమని తేలితే జరిమానా విధిస్తామన్నారు.

వై.పాలెం పోలీసు స్టేషన్‌లో ఉంచిన లారీ

ఎన్నికల అధికారులకు ఉత్తమ పురస్కారాలు

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: ఎస్ఐఆర్‌లో భాగంగా చేపట్టిన ఓటర్ల జాబితా స్వచ్ఛీకరణకు సంబంధించి ఉమ్మడి జిల్లాకు చెందిన ముగ్గురు ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్లు (ఎస్‌డీసీ)కు ఉత్తమ ఎలక్టోరల్ అవార్డుకు ఎంపికయ్యారు. వీరిలో గిద్దలూరు ఈఆర్వో, మార్కాపురం ఇన్‌ఛార్జి ఉప కలెక్టర్ ఎం.వెంకట శివరామిరెడ్డి; సంతనూతలపాడు ఈఆర్వో, కేఆర్ఆర్‌సీ ఎస్‌డీసీ కె.మాధురి; పొదసరపరాల విజిలెన్స్-1 ఎస్‌డీసీ, కొండపి ఈఆర్వో ఎ.కుమార్‌తో పాటు... కలెక్టరేట్ ఎన్నికల విభాగం పర్యవేక్షకులు సీహెచ్. శ్రీనివాసరావు ఉన్నారు. జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈ నెల 25న నిర్వహించనున్న వేడుకలో గవర్నర్ చేతుల మీదగా వీరు పురస్కారాలు అందుకోనున్నారు. రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ అధికారి వివేక్ యాదవ్ సోమవారం ఈ వివరాలు వెల్లడించారు.

వెలిగొండ నిర్వాసితులకు త్వరలో పరిహారం

మార్కాపురం, న్యూస్‌టుడే: పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహారం చెల్లించేందుకు రూ.80 కోట్లు అవసరమని ప్రతిపాదనలు పంపుతున్నట్లు మార్కాపురం ఇన్‌ఛార్జి ఉప కలెక్టర్ వెంకట శివరామిరెడ్డి తెలిపారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన సమావేశంలో వివరాలు వెల్లడించారు. ముంపు గ్రామాలైన లక్ష్మీపురం, సాయిరాంనగర్, అక్కచెరువు తండా, సుంకేసుల, కృష్ణానగర్, రామలింగేశ్వరపురం, చింతలముడిపి, కాటంరాజు తండాల్లోని వారికి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద పరిహారం చెల్లించనున్నట్లు చెప్పారు. ఓసీ, బీసీల్లో అర్హులైన కుటుంబాలకు రూ.11.76 లక్షలు, ఎస్సీలకు రూ.12.50 లక్షలు, ఎస్టీలకు రూ.13.10 లక్షలు చొప్పున ప్రభుత్వం అందజేస్తుందన్నారు. మార్చి నెలాఖరుకు వారి ఖాతాల్లో ఈ మొత్తం జమయ్యే అవకాశం ఉందన్నారు

నిండా మునిగిన అండర్ పాస్!

ఇదేదో కాలువపై నిర్మించిన రైల్వే వంతెన అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్లే. ఒంగోలు మండలం కరవది రోడ్డులో నిర్మించిన అండర్ పాస్ ఇది. గతంలో ఈ మార్గంలో వాహనాలు రాకపోకలు సాగించేవి. తరువాత ఇక్కడ రైల్వేలైను పనులు చేసి లెవలింగ్ సరిగా చేయకపోవడంతో... సమీప వాగు, గుండ్లకమ్మ నుంచి వచ్చే నీరంతా ఇక్కడ నిలిచి రాకపోకలు స్తంభించాయి. ప్రస్తుతం గేటు పడితే చాలా సమయం నిరీక్షించాల్సి వస్తోందని... అండర్ పాస్ పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని వాహనదారులు విజ్ఞప్తి చేస్తున్నారు. – ఈనాడు, ఒంగోలు; న్యూస్‌టుడే, ఒంగోలు గ్రామీణం

ఉద్యాన రైతుల విజ్ఞానయాత్ర

దర్శి, కురిచేడు, అద్దంకి, సింగరాయకొండ పరిసర ప్రాంతాలకు చెందిన 35 మంది రైతులు రెండు రోజుల విజ్ఞానయాత్ర నిమిత్తం ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సోమవారం బయలుదేరారు. కలెక్టర్ పి.రాజాబాబు జెండా ఊపి ప్రారంభించారు. కుప్పం, పలమనేరు, గంగపాలెం, మదనపల్లె పరిసర ప్రాంతాల్లో ఉద్యాన పంటల సాగు, ఉత్పత్తులకు విలువ జోడింపు, ప్రాసెసింగ్ యూనిట్ల నిర్వహణపై అవగాహన పెంచేందుకు ఈ యాత్ర ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లా ఉద్యాన అధికారి గోపీచంద్, అధికారులు రవి, వంశీకృష్ణ పాల్గొన్నారు. – న్యూస్‌టుడే, కలెక్టరేట్

కలగానే మిర్చి యార్డు

న్యూస్‌టుడే – మార్కాపురం

మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి నియోజకవర్గాల్లో మిర్చి సాగు ఎక్కువ. గుంటూరు యార్డుకు వెళ్లే ఉత్పత్తిలో ఎక్కువ భాగం ఈ ప్రాంతం నుంచే వెళ్తుంది. ఈ నేపథ్యంలో స్థానికంగానే మిర్చియార్డు ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఏళ్లుగా ఉన్నా సాకారం కావడం లేదు. గత ఏడాది సెప్టెంబరులో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లోనూ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఇప్పటికైనా ఆ దిశగా అడుగులు పడితే దాదాపు నలభై వేల మంది రైతులకు మేలు కలుగుతుంది.

ఏటా తప్పని వ్యయప్రయాసలు...

ఖరీఫ్, రబీ కలిపి మార్కాపురం జిల్లా పరిధిలో దాదాపు 65 వేల ఎకరాల్లో మిర్చి సాగవుతుంది. సగటున 13.10 లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తోంది. ఏటా ప్రతికూలతలు ఎదురవుతున్నా, సాగు ఖర్చులు పెరుగుతున్నా గిట్టుబాటు దక్కుతుందన్న ఆశతో రైతులు ముందడుగు వేస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తయితే పంట ఉత్పత్తిని గుంటూరు తరలించేందుకు రైతులు నానా అవస్థలు పడుతున్నారు. అక్కడకు వెళ్లినా చాలాసార్లు మద్దతు ధర లభించక నిరీక్షణ తప్పడం లేదు. కొన్ని సందర్భాల్లో సరకు వెనక్కు తేవడం అదనపు భారం కావడంతో వచ్చిన ధరకు అమ్ముకోవాల్సి వస్తోంది. మార్కాపురంలో మినీ మిర్చి యార్డు ఏర్పాటు చేస్తే... రవాణా ఖర్చులతో పాటు వ్యయప్రయాసలూ తప్పుతాయని రైతులు చెబుతున్నారు. ఈ విషయమై మార్కాపురం వ్యవసాయ మార్కెట్ యార్డు కార్యదర్శి కోటేశ్వరరావు మాట్లాడుతూ... విషయాన్ని ఇప్పటికే ఉన్నతాధికారులకు నివేదించామని తెలిపారు.

(c) eenadu

కనిగిరి

• కనిగిరి • గిద్దలూరు

ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం

అర్జీదారుని సమస్య వింటున్న ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి

రాచర్ల, న్యూస్‌టుడే : ప్రజా సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు. స్థానిక మండల పరిషత్తు కార్యాలయంలో సోమవారం ప్రజాదర్బార్ కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించేందుకే మండల స్థాయిలో అర్జీలు స్వీకరిస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలు తెలుసుకొని కొన్నింటిని అక్కడికక్కడే పరిష్కరించారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డు ఛైర్మన్ బాలయ్య, రాష్ట్ర బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ డైరెక్టర్ యోగానంద్, జీవన్‌రెడ్డి, ఎంపీడీవో వెంకట్రామిరెడ్డి, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, నాయకులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

రవీంద్రపై ఆరోపణలు నిరాధారం

మాట్లాడుతున్న ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు నాయబ్‌రసూల్

సి.ఎస్.పురం, న్యూస్‌టుడే: తన సర్వీస్ రిజిస్టర్‌లో జరిగిన తప్పులు సవరించాలని కోరుతున్న ఉపాధ్యాయుడు రవీంద్రపై అక్రమ డిప్యుటేషన్ అంటూ ఓ ఉపాధ్యాయ సంఘం చేసిన ఆరోపణలు నిరాధారమని ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు షేక్ నాయబ్‌రసూల్ తెలిపారు. స్థానిక ప్రధాన ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో సోమవారం ఏపీటీఎఫ్ సమావేశం జరిగింది. పామూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 830 మంది విద్యార్థులున్నారని ఒక్క మ్యాథ్స్ టీచర్ మాత్రమే ఉన్నారని, గణిత ఉపాధ్యాయుడు అవసరమని అధికారులు ఆర్డర్ ఇచ్చి పంపించడం వల్ల రవీంద్ర డిప్యుటేషన్‌పై పనిచేస్తున్నారన్నారు. అందులో అక్రమాలు, అవినీతి ఏముంటుందని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే ఇచ్చిన హామీ ప్రకారం 30 శాతం ఐఆర్ చెల్లించాలని, పీఆర్‌సీని నియమించాలని, ఉద్యోగ విరమణ చేసిన ఉపాధ్యాయులకు రావాల్సిన అన్ని రకాల చెల్లింపులను చెల్లించాలని డిమాండ్ చేశారు. ఏపీటీఎఫ్ జిల్లా కార్యదర్శి జి.రామకృష్ణ, మండల ప్రధాన కార్యదర్శి ఆనంద్‌బాబు, నాయకులు పాల్గొన్నారు.

కనిగిరిలో కార్డెన్ సెర్చ్

☛ ఆటోలు, బైకులు స్వాధీనం

పత్రాలులేని వాహనాల వద్ద సీఐ శ్రీనివాసులు, పోలీసులు

కనిగిరి, న్యూస్‌టుడే: కనిగిరి పట్టణంలోని దొరువుబజారు, కాశిరెడ్డినగర్‌లలో డీఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్ ఆధ్వర్యంలో సీఐ ఉప్పు శ్రీనివాసులు సోమవారం కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. గంజాయి దందా నిర్వహిస్తున్నారన్న అనుమానంతో కొందరి గృహాలను తనిఖీ చేశారు. డాక్యుమెంట్ లేని మూడు ఆటోలను, 10 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిని గుర్తించేందుకు ఈ తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. సరైన పత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ తనిఖీల్లో పీసీ పల్లి ఎస్సై కోటయ్య, ఎస్‌హెచ్‌వో శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

▸ **పామూరు:** పామూరులోని అంకాళమ్మ వీధి, విరాట్ నగర్ ప్రాంతాల్లో పోలీసులు కార్డెన్ సెర్చ్ కార్యక్రమం నిర్వహించారు. అనుమానిత వ్యక్తులు, పాత నేరస్థుల ఇళ్లు, గ్రామ శివార్లు, ముఖ్య కూడళ్లు, దుకాణాల్లో తనిఖీలు చేపట్టారు. నేరాల నియంత్రణ, అక్రమ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు ఈ తనిఖీలు నిర్వహించినట్లు సీఐ మాకినేని శ్రీనివాసరావు తెలిపారు. పత్రాలు లేని 13 బైకులు, రెండు ఆటోలను సీజ్ చేశారు. కార్యక్రమంలో వెలిగండ్ల, సీఎస్ పురం, పామూరు ఎస్సైలు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

గ్రామాల్లో పశువైద్య శిబిరాల ఏర్పాటు

పీసీపల్లి: అన్ని గ్రామాల్లో ఉచిత పశువైద్య శిబిరాలు నిర్వహించి పాడి రైతుల ఆదాయం పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని పశువైద్యాధికారి ఎం.ఆవులరెడ్డి అన్నారు. సోమవారం తలకొండపాడులో ఉచిత వైద్య శిబిరం నిర్వహించి రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మేకలు, గొర్రెలు, కోళ్లు, గేదెలకు రోగ నిరోధకశక్తి, ఇతర జబ్బుల నివారణకు మందులు పంపిణీ చేశారు. ఈ వైద్య శిబిరాలు ఈ నెల 31 వరకు మండలంలోని అన్ని గ్రామాల్లో నిర్వహిస్తామన్నారు.

అనాథల బతుకుల్లో ఉషస్సులు

☛ రూ.లక్షలు వెచ్చిస్తున్న విశ్రాంత సైనికుడు

న్యూస్‌టుడే, బేస్తవారపేట

జేబీకే పురానికి చెందిన విశ్రాంత సైనికోద్యోగి పల్లెబోయిన గోపాల్ సమాజ హితం, సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఆయన అనాథలు, అభాగ్యులకు అండగా నిలుస్తున్నారు. రూ.లక్షల నగదు అందించి..వారి జీవితాలను తీర్దిదిద్ది ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు.

జేబీకే పురానికి చెందిన గోపాల్ సైన్యంలో దాదాపు పది హేడేళ్లు నిరుపమాన సేవలందించి 2015లో పదవీ విరమణ పొందారు. ఆయనకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. 2015లో కుమారుడు జయ వెంకటరాజు ఇంటర్ చదువుతున్న సమయంలో బలవన్మరణానికి పాల్పడటంతో ఆయన కుంగిపోయారు. నాటి నుంచి రూ.లక్షలు వెచ్చించి అనాథలు, దీనులకు ఆపన్న హస్తం అందిస్తున్నారు.

దిక్కుతోచని వారికి..

జేబీకే పురానికి చెందిన ఆరవీటి శ్రీనివాసులు, ఉమ దంపతులు అనారోగ్యంతో మృతి చెందగా వారి పిల్లలు భావన, యశ్వంత్, కీర్తన అనాథలయ్యారు. దీంతో గోపాల్ తన పింఛన్ నగదు రూ.56 వేలతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు, సామాజిక మాధ్యమాల ద్వారా రూ.5.5 లక్షలు సేకరించి చిన్నపాటి ఇంటిని నిర్మించి వారికి అందించారు. అమ్మాయి ఒక్కొక్కరి పేరిట రూ.60 వేలు, యశ్వంత్ పేరిట మరో రూ.40 వేలు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయించారు. ముగ్గురి పోషణ బాధ్యత తీసుకున్నారు. గ్రామంలో మతిస్థిమితం లేని ఆదిలక్ష్మమ్మకు రూ.70 వేలు దానం చేశారు. కొంత నగదు సేకరించి ఇంటి నిర్మాణం చేపట్టి ఆమెకు అందించారు. రమణమ్మ అనే మహిళకు తాను చేయూతనివ్వడంతో పాటు చందాలు సేకరించి రూ.3 లక్షలు సమకూర్చి ఇంటి నిర్మాణం చేయిస్తున్నారు.

అనాథ చిన్నారులతో విశ్రాంత సైనికోద్యోగి గోపాల్

ఆధ్యాత్మిక సేవలో..

గ్రామంలో పోలేరమ్మ గుడిపై గోపుర నిర్మాణానికి రూ.10 లక్షలు వెచ్చించారు. పెద్దారవీడులోని కాటమరాజు ఆలయంలో భక్తులకు ట్యాంకర్ల ద్వారా నీరందిస్తున్నారు. ఇప్పటి వరకు రూ.20 లక్షల వరకు సొంత నిధులు వెచ్చించానని ఆయన చెప్పారు. పేద మహిళల కాన్పు కోసం ప్రత్యేక వాహనాన్ని పంపి వారిని వైద్యశాలకు చేరుస్తున్నారు. దివ్యాంగులకు మూడు చక్రాల సైకిళ్లు అందిస్తున్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా..

(10 AM TO 1 PM)

కనిగిరి : 8008574114

గిద్దలూరు పట్టణం : 8008574135

మీ ప్రాంతంలో ఏ ప్రజా సమస్యనైనా పరిష్కరించే క్రమంలో 'ఈనాడు' మీకు తోడుగా ఉంటుంది. వివరాలను, చిత్రాలను వాట్సాప్ ద్వారా పంపవచ్చు. లేదా ఫోన్లో వివరించవచ్చు. వాటిని బాధ్యుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తాం.

హనుమంతునిపాడు, న్యూస్‌టుడే

?: హాజీపురం అడ్డరోడ్డువద్ద సాగర్ పైప్‌లైన్ నుంచి నీరు లీకవుతుంది. దీంతో మెగా ట్యాంకుకు నీరు చేరడంలేదు. చర్యలు తీసుకోగలరు. – సుధాకర్, హాజీపురం

✓: పైప్‌లైన్ మరమ్మతులు చేసి వెంటనే చర్యలు తీసుకుంటాం. – శ్రీకాంత్, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ

స్మార్ట్ మైక్రోస్కోప్ రూపొందించిన మధును అభినందిస్తున్న ప్రధానోపాధ్యాయుడు

దక్షిణభారత వైజ్ఞానిక ప్రదర్శనకు మధు

కంభం, న్యూస్‌టుడే: రావిపాడు ఉన్నత పాఠశాల సైన్సు ఉపాధ్యాయుడు ఎ.మధుసూదనరావు ఆవిష్కరించిన స్మార్ట్ మైక్రోస్కోప్‌ను దక్షిణ భారతదేశ సైన్సు ఫెయిర్‌లో ప్రదర్శించారు. సోమవారం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఈ ప్రదర్శనను ప్రారంభించారు. రాష్ట్రం తరఫున ఈ ప్రాజెక్టు ఎంపికైందని, జాతీయ స్థాయికి కూడా ఎంపికవుతుందని మధు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆయన్ను పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బాలసుబ్రహ్మణ్యం అభినందించారు.

వృద్ధులకు పద్య పోటీలు

గిద్దలూరు పట్టణం: గిద్దలూరులోని రామకృష్ణ ధ్యానమందిరంలో సోమవారం వేమన జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. 60 సంవత్సరాలు పైబడిన వారికి పద్య పోటీలు నిర్వహించారు. ఇందులో ఎం.శివరంగారెడ్డి, కొండారెడ్డి, పరుచూరి వసుంధర బహుమతులు దక్కించుకున్నారు. వారికి వేమన సంస్థ ఛైర్మన్ పి.హనుమంతారెడ్డి, అతిథులు బహుమతులు అందజేశారు.

సహాయ ప్రభుత్వ న్యాయవాదిగా రంగారెడ్డి

గిద్దలూరు పట్టణం, న్యూస్‌టుడే : గిద్దలూరు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ కోర్టు సహాయ ప్రభుత్వ న్యాయవాదిగా ముత్తుముల రంగారెడ్డిని నియమిస్తూ సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన ఈ పదవిలో మూడేళ్లపాటు కొనసాగనున్నారు. ఆయను గిద్దలూరు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు పి.శేషశయనారెడ్డి, సభ్యులు అభినందనలు తెలిపారు.

నారాయణస్వామి ఆదాయం రూ.1,78,261

సి.ఎస్.పురం, న్యూస్‌టుడే: జిల్లాలో ప్రసిద్ధి గాంచిన మిట్టపాలెం నారాయణస్వామి దేవస్థానం ఆదివారం ఆదాయం రూ.1,78,261 వచ్చిందని ఆలయ కార్యనిర్వహణాధికారి ఎస్.నరసింహబాబు తెలిపారు. స్వామివారి దర్శన టిక్కెట్ల విక్రయం ద్వారా రూ.70,490, లడ్డూ ప్రసాదం అమ్మకం ద్వారా రూ.14,550, పంచామృత అభిషేకానికి రూ.27,580 ఆదాయం వచ్చినట్లు చెప్పారు. శాశ్వత అన్నదాన పథకానికి రూ.65,641 విరాళం రాగా అందులో చెన్నపునాయునిపల్లికి చెందిన జక్కా హరిప్రసాద్, నందిని దంపతులు రూ.15,000 నగదును ఇచ్చినట్లు పేర్కొన్నారు.

మరింత పారదర్శకంగా ఈ-పంట నమోదు

కనిగిరి, న్యూస్‌టుడే: ప్రభుత్వం ఈ-పంట నమోదులో 2025-26లో మార్పులు తీసుకొచ్చి మరింత పారదర్శకంగా చేసిందని కనిగిరి ఏడీఏ షేక్ జైనులాబ్దిన్ తెలిపారు. సోమవారం చినఅలవలపాడు, మాచవరం గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పించారు. తప్పులు నమోదైతే ఫిర్యాదు చేసేందుకు, అన్నీ సక్రమంగా ఉంటే ధ్రువీకరించేందుకు అవకాశం కల్పించినట్లు చెప్పారు. ఇందుకోసం వెబ్‌సైట్‌లో రైతు ఆధార్ నంబరు ద్వారా లాగిన్ అవ్వొచ్చని చెప్పారు. రబీలో సాగుచేస్తున్న పంటల వివరాలను ఫిబ్రవరి 22లోగా నమోదు చేయాలన్నారు. కార్యక్రమంలో గ్రామ వ్యవసాయ సహాయకులు పాల్గొన్నారు.

చినఅలవలపాడు రైతులతో మాట్లాడుతున్న ఏడీఏ జైనులాబ్దిన్

మహర్షి కుటుంబసభ్యుల పరామర్శకు వెళుతున్న రామచంద్రయాదవ్

'బీసీలపై ప్రభుత్వం చిన్నచూపు'

పీసీపల్లి, న్యూస్‌టుడే : బీసీలపై రాష్ట్ర ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని బీసీవైపీ అధ్యక్షుడు బోడే రామచంద్రయాదవ్ అన్నారు. బొట్లగూడూరులో ఇటీవల జరిగిన దాడిలో గాయపడ్డ ఆటో డ్రైవర్ మహర్షి కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా గుంటుపల్లిలో సోమవారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బాధితుడికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మహర్షిని స్తంభానికి కట్టేసి దాడి చేయడం అమానుషమని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీసీలంతా ఐక్యంగా ఉండి తమ హక్కుల కోసం పోరాడాలన్నారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకూ పోరాడతామన్నారు. అనంతరం ఆయన బొట్లగూడూరులో నిరసన వ్యక్తం చేసేందుకు వెళ్లగా, పోలీసులు వారించి పంపించేశారు. కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం శోచనీయం

పీసీపల్లి, న్యూస్‌టుడే: ఇటీవల బొట్లగూడూరులో ఆటో డ్రైవర్ మహర్షిపై దాడిచేసిన వారందరినీ అరెస్టు చేయాలని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు హనీఫ్ డిమాండ్ చేశారు. సోమవారం మండలంలోని గుంటుపల్లిలో బాధితుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం శోచనీయమన్నారు. కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు వీరయ్య, మాలకొండయ్య, ఆర్యవైశ్య సంఘం నాయకులు చిన సుబ్బారావు, సీఐటీయూ నాయకులు మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు.

పేదలకు గొడుగుల పంపిణీ

కనిగిరి, న్యూస్‌టుడే: కనిగిరి పట్టణంలోని చెప్పులు కుట్టుకునే పేదలకు దాత అందజేసిన గొడుగులను సీఐ ఉప్పు శ్రీనివాసులు సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెప్పులు కుట్టుకునే వారికి ఇవి ఎంతో ప్రయోజనకంగా ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ వై.రూప్‌కుమార్, రాచపూడి స్వర్ణబాబు, రవి, రంగారావు, నజీర్, కాశిరెడ్డి, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థుల సామర్థ్యాలు పరిశీలిస్తున్న ఎంఈవో-2 శ్రీనివాసులు

పాఠశాలల్లో దస్త్రాల పరిశీలన

కంభం, న్యూస్‌టుడే : మండలంలోని జంగంగుంట్ల, కందులాపురం ప్రభుత్వ పాఠశాలలను ఎంఈవోలు శ్రీనివాసులు, అబ్దుల్ సత్తార్ సోమవారం తనిఖీ చేశారు. విద్యార్థుల సామర్థ్యాలు, పలు రకాల దస్త్రాలు పరిశీలించారు. మధ్యాహ్న భోజనాన్ని రుచి చూశారు. కందులాపురంలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.

పైపులైన్ దెబ్బతిని నీరంతా నేల పాలు

బేస్తవారపేట మండలంలోని గొట్టమిండ్లలో నిర్మాణంలో ఉన్న నూతన అంగన్‌వాడీ భవన కేంద్రం వద్ద మంచినీటి కుళాయి నుంచి నీరంతా వృథాగా పోతోంది. కుళాయి పైపు తుప్పుపట్టి పగిలిపోవడంతో నీరంతా నేల పాలయి బురదమయంగా మారుతోంది. సమస్య పరిష్కరించాలని స్థానికులు వేడుకుంటున్నా యంత్రాంగం స్పందన కరవైంది. **బేస్తవారపేట, న్యూస్‌టుడే**

శిథిల రోడ్లకు ఇక సొబగులు

నియోజకవర్గంలో రహదారుల నిర్మాణానికి రూ.6.8 కోట్లు మంజూరైనట్లు పంచాయతీరాజ్ డీఈ సుబ్బారెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి చొరవతో నిధులు మంజూరైనట్లు చెప్పారు. నర్సిరెడ్డిపల్లి వెళ్లే రహదారి, రాచర్ల మండలంలోని అక్కపల్లి సమీపంలో అసంపూర్తిగా ఉన్న దారి, బేస్తవారపేట మండలం మోక్షగుండం నుంచి ఖాజీపురం వెళ్లే రహదారి, నరవ - బయనపల్లి, అంబవరం - ఉప్పలపాడు, గౌతవరం రోడ్డు బాగు చేసేందుకు నిధులు మంజూరైనట్లు పేర్కొన్నారు. వాటిని బీటీ రోడ్లుగా నిర్మించనున్నట్లు చెప్పారు. **కంభం, న్యూస్‌టుడే**

గోడపత్రాలు ఆవిష్కరిస్తున్న సీపీఎం నాయకులు

రైతు నేతపై పీడీ యాక్టు నమోదు తగదు

పామూరు: పామూరులో రైతు ఉద్యమ నేత అప్పలరాజును వెంటనే విడుదల చేయాలని సోమవారం సీపీఎం ఆధ్వర్యంలో గోడపత్రాలు ఆవిష్కరించారు. సీపీఎం నాయకులు సయ్యద్ హనీఫ్ మాట్లాడుతూ, పీడీ యాక్ట్ పేరుతో ప్రజా ఉద్యమాలను అణచివేయలేరన్నారు. రైతుల కోసం పోరాడుతున్న అప్పారావును తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

▸ **సి.ఎస్.పురం:** రైతు సంఘం కార్యదర్శి అప్పలరాజుపై పెట్టిన పీడీ యాక్ట్ రద్దు చేయాలని రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఊసా వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. సోమవారం ప్రజాసంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్ సమావేశాన్ని స్థానిక నారాయణస్వామి దుకాణ సముదాయంలో సోమవారం ఎం.రత్నారెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. అనకాపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్‌కు వ్యతిరేకంగా ప్రజలు పోరాడుతుంటే దానికి మద్దతుగా అప్పలరాజు ఉన్నారన్న అక్కసుతో పీడీ యాక్టు ప్రయోగించడం దుర్మార్గమని ఆరోపించారు. కార్యక్రమంలో నాయకులు రాజ్యలక్ష్మి, వెంకటేశ్వరరెడ్డి పాల్గొన్నారు.

ప్రయాణానికి తప్పని నరకయాతన

కనిగిరి, న్యూస్‌టుడే: కనిగిరి ఆర్టీసీ ప్రాంగణం సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు ప్రయాణికులతో కిటకిట లాడింది. సంక్రాంతి పండుగకు వచ్చిన వారు విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు వెళ్లేందుకు డిపోకు వచ్చారు. ఆర్టీసీ యాజమాన్యం ప్రత్యేకంగా బస్సులు నడుపుతున్నా పెద్ద ఎత్తున జనం రావడంతో బస్సులు కిక్కిరిశాయి. దీంతో వారు గంటల తరబడి వేచి చూశారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం అదనపు బస్సులు నడుపుతున్నామని, మరికొన్నింటిని నడపనున్నట్లు డిపో మేనేజర్ సయానాబేగం తెలిపారు.

కనిగిరి ఆర్టీసీ డిపోలో వేచి ఉన్న ప్రయాణికులు

▸ **కంభం :** సంక్రాంతి సెలవులు ముగియడంతో పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు నగరాలకు పయనమయ్యారు. సొంతూళ్ల నుంచి వారు కంభం బస్‌స్టాండ్, రైల్వేస్టేషన్‌కు రావడంతో ఆ ప్రాంతాలు కిక్కిరిశాయి. విజయవాడ, గుంటూరు వైపు వెళ్లే రైళ్లలో రద్దీ ఎక్కువగా కనిపించింది. వాటిలో కాలుమోపేందుకు కూడా వీలు లేకపోవడంతో కొందరు తమ ప్రయాణాలు వాయిదా వేసుకున్నారు. కళాశాలలు, పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. మరికొందరు అవస్థలు పడుతూ ప్రయాణాలు సాగించారు.

కార్మికురాలిపై కేసు నమోదు తగదు

గిద్దలూరు పురపాలక కార్యాలయం వద్ద కార్మికుల నిరసన

గిద్దలూరు పట్టణం, న్యూస్‌టుడే : ఒంగోలు నగరంలో పారిశుద్ధ్య కార్మికురాలు టి.విజయపై అక్రమంగా కేసు నమోదు చేయడం అన్యాయమని గిద్దలూరు పురపాలక కార్మిక సంఘం నాయకుడు మురళీ డిమాండ్ చేశారు. సోమవారం ఉదయం ఆమెకు మద్దతుగా గిద్దలూరు పురపాలక కార్మికులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. యూనియన్ కార్యదర్శిగా పనిచేస్తున్న విజయకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా పనిలోకి రాకుండా ఆపడం అమానుషమన్నారు. కార్యక్రమంలో సిటు నాయకుడు టి.ఆవులయ్య, కార్మిక సంఘం నాయకులు డి.రంగయ్య, చంటయ్య, ఏసుబాబు, పాపయ్య, నారాయణమ్మ తదితరులు పాల్గొన్నారు.

సచివాలయ వ్యవస్థ.. సమకూరక అవస్థ

• నేటికీ పూర్తికాని నిర్మాణాలు

అసంపూర్తిగా ఉన్న చిన్నగానిపల్లి సచివాలయం

కంభం, న్యూస్‌టుడే

పాలన ప్రజలకు చేరువ చేయాలనే ఉద్దేశంతో వైకాపా ప్రభుత్వం ప్రారంభించిన సచివాలయాల పనులు అర్ధాంతరంగా నిలిచిపోవడంతో కష్టాలు తప్పడం లేదు. రెండువేల జనాభా ఉన్న పంచాయతీల్లో వీటిని నెలకొల్పేందుకు అప్పటి పాలకులు ముందుకొచ్చారు. ఒక్కో భవనాన్ని సుమారు రూ.40 లక్షలతో నిర్మించేందుకు సంకల్పించారు. నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో 85 సచివాలయాలను ఏర్పాటు చేశారు. వాటిల్లో 67 నిర్మాణాలు పూర్తి చేసినట్లు అధికారులు చెబుతున్నారు. పలు భవనాలను ఇప్పటికీ ఆయా పంచాయతీలకు అప్పగించలేదు. మరికొన్నిచోట్ల నాసిరకంగా నిర్మించడంతో దెబ్బతిన్నాయి. గిద్దలూరుకు 17, కొమరోలు -13, రాచర్ల -13, అర్ధవీడు -12, బేస్తవారపేట -16, కంభం - 14 సచివాలయాలు మంజూరు చేసింది.

పూర్తిస్థాయిలో నిధులివ్వక..

గిద్దలూరు నియోజకవర్గంలో పలు సచివాలయ భవనాల నిర్మాణానికి అప్పటి వైకాపా ప్రభుత్వం పూర్తిస్థాయిలో నిధులు మంజూరు చేయలేదు. దీంతో గుత్తేదారులు పనులను నిలిపివేశారు. చాలాకాలం నిధుల మంజూరు కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చింది. నియోజకవర్గంలో సుమారు 20 వరకూ ఇప్పటికీ అసంపూర్తిగా ఉన్నాయి. కొన్ని గ్రామాల్లో ఇరుకైన అద్దె భవనాల్లో కార్యాలయాలు నిర్వహిస్తున్నారు. కంభం మండలంలోని జంగంగుంట్లలో ఇరుకైన భవనంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. కందులాపురం సచివాలయం -3ని గతంలో ఆ ప్రాంతంలోని ఓ అద్దె భవనంలో నిర్వహించేవారు. అద్దెను చెల్లించలేక కందులాపురం -2 భవనంలోనే సచివాలయం -3 కార్యకలాపాలు జరుగుతున్నాయి. రాచర్ల మండలం చిన్నగానిపల్లి సచివాలయ నిర్మాణం అసంపూర్తిగా ఉంది. దాని చుట్టూ పిచ్చిచెట్లు పెరిగిపోయాయి. యర్రబాలెంలో నాసిరకంగా నిర్మించడంతో దెబ్బతింది. కూటమి ప్రభుత్వం వాటిని పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఆగిపోయిన సచివాలయ నిర్మాణాలను పూర్తి చేసేందుకు కొన్నింటికి ప్రతిపాదనలు పంపించినట్లు పంచాయతీరాజ్ డీఈ సుబ్బారెడ్డి తెలిపారు.

వందరోజుల ప్రణాళికతో మంచి ఫలితాలు

హనుమంతునిపాడు, న్యూస్‌టుడే: విద్యార్థులకు వందరోజుల ప్రణాళికతో మంచి ఫలితాలు సాధ్యమని డిప్యూటీ డీఈవో శ్రీనివాసరావు అభిప్రాయపడ్డారు. ఆయన సోమవారం మహమ్మదాపురం జడ్పీ పాఠశాలలో స్టడీక్లాసులను ఆకస్మికంగా తనిఖీచేసి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం పాఠశాలలో లైబ్రరీని పరిశీలించి విద్యార్థులు వినియోగించుకునేలా చూడాలన్నారు. నూరుశాతం ఫలితాలు సాధించాలని సూచనలిచ్చారు. చదువుల ప్రణాళిక గురించి హెచ్‌ఎం రాధాకృష్ణను అడిగి తెలుసుకున్నారు. ప్రగతి నివేదికలు పరిశీలించారు. ఆయన వెంట ఉపాధ్యాయులు ఉన్నారు.

విద్యార్థినులతో మాట్లాడుతున్న డిప్యూటీ డీఈవో శ్రీనివాసులు

(c) eenadu

మార్కాపురం

•మార్కాపురం •యర్రగొండపాలెం

సుస్థిర పాలనే కూటమి ప్రభుత్వ ధ్యేయం

మార్కాపురం గ్రామీణం, న్యూస్‌టుడే: గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించి ప్రజలకు సుస్థిరమైన పాలన అందించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని మార్కాపురం శాసనసభ్యుడు కందుల నారాయణ రెడ్డి అన్నారు. ఆయన ప్రత్యేక చొరవతో పట్టాలెక్కిన మండలంలోని బోడపాడు - పెద్దయాచవరం గ్రామాలను కలిపే అంతర్గత రోడ్డు నిర్మాణానికి సోమవారం భూమిపూజ చేశారు. రెండు గ్రామాలను కలుపుతూ సుమారు రూ.1.5 కోట్లతో 2.4 కి.మీ. పొడవుతో ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులతో ఈ రహదారి నిర్మాణం జరగనుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. కార్యక్రమంలో ఎంపీడీవో బాలచెన్నయ్య, ఏపీడీ నిర్మలాదేవి, పంచాయతీరాజ్ ఏఈ మోహన్‌రాజు తదితరులు పాల్గొన్నారు.

భూమిపూజలో పాల్గొన్న ఎమ్మెల్యే నారాయణరెడ్డి

సత్వర న్యాయమే పోలీసుల లక్ష్యం: ఎస్పీ

న్యూస్‌టుడే, మార్కాపురం అర్బన్:

సకాలంలో ప్రజలకు సేవ చేయడమే పోలీసుల మొదటి కర్తవ్యమని ఎస్పి హర్షవర్ధన్ రాజు అన్నారు. సోమవారం స్థానిక ఎస్పీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నాలుగు నియోజక వర్గాల వివిధ సమస్యలు చెప్పేందుకు అర్జీదారులు వచ్చారు. వృద్ధుల వద్దకు స్వయంగా ఎస్పీ వచ్చి మాట్లాడారు. బాధితులకు న్యాయం చేసే లక్ష్యంగా ప్రతి ఒక్కరు పనిచేయాలన్నారు.

అర్జీలు స్వీకరిస్తున్న ఎస్పి హర్షవర్ధన్ రాజు

ఉద్యోగం పేరిట మోసపోయా

ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని తన వద్ద విజయవాడకు చెందిన ఓ మహిళ సుమారు రూ.24 లక్షలు తీసుకుంది. వడ్డీలకు తెచ్చి నగదు ఇచ్చి మోసపోయా. సత్వరం న్యాయం చేయండి. - రామాంజనేయులు, రాయవరం

ఆస్తి వివాదం పరిష్కరించండి

మా అన్నదమ్ముల ఆస్తుల విషయంలో పోలీసులు జోక్యం చేసుకుంటున్నారు. ఏంచేయాలో పాలుపోవడంలేదు. దీనివల్ల తనకు ఆర్థికంగా నష్టం కలుగుతోంది. పరిష్కరించి న్యాయం చేయాలి. - బత్తుల కొండారెడ్డి, కనిగిరి

భాజపా జనతా వారధి నిర్వహణ

మార్కాపురం, న్యూస్‌టుడే: భాజాపా ఆధ్వర్యంలో స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జనతా వారధి కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి తంగిరాల అశోక్‌రెడ్డి ఆధ్వర్యంలో అర్జీదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. అనంతరం ఆయన జేసీతో మాట్లాడారు. కార్యక్రమంలో గిద్దలూరు, కనిగిరి, నియోజకవర్గాల ఇన్‌ఛార్జి జేవీ.నారాయణ, నాయకులు మద్దెల లక్ష్మి, షబానా తదితరులు పాల్గొన్నారు.

పట్టాలతోనే సరిపెట్టారు!

❑ కాలనీల లబ్ధిదారులను నేటికీ వదలని వైకాపా పొరపాట్లు

న్యూస్‌టుడే, మార్కాపురం:

మార్కాపురం డివిజన్లో గత వైకాపా పొరపాట్లు నేటికీ ప్రజలను వీడటంలేదు. జగనన్న కాలనీ పేరుతో పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చారుగానీ స్థలాలు ఇవ్వలేదు. దీంతో తప్పనిసరై లబ్ధిదారులు నేటికీ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.

2,000 మందికి కాలనీ ఏర్పాటు

మార్కాపురం మండలంలోని ఇడుపూరు గ్రామంలో పట్టణ పరిధిలోని ప్రజలకు జగనన్నకాలనీ ఏర్పాటు చేశారు. ఈ కాలనీలో సుమారు 2 వేల మందికి ఇంటి స్థలాలు మంజూరు చేశారు. ప్రస్తుతం 1,400 నివాసాలను జేఎన్ఆర్ గుత్తేదారు సంస్థ నిర్మాణాలు చేపడుతోంది. పట్టణంలోని సుమారు 500 మందికి ఇంటి పట్టాల్లో ఒకరికి ఇచ్చిన నంబర్ మరొకరికీ ఇలా.. అనేక మంది పట్టాలు తారుమారు చేశారు. ఎవరి ఇంటి స్థలం ఎక్కడ ఉందో అర్థం కాకపోవడంతో పాటు స్థలం చూపించాలని నేటికీ లబ్ధిదారులు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు.

నేటికీ అర్జీలు వస్తూనే ఉన్నాయి

తమకు స్థలాలు ఇవ్వాలని కోరుతూ జిల్లాలోని మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు నియోజకవర్గాల్లో ఉన్న మండలాల నుంచి నేటికీ ఎక్కువగా ఫిర్యాదులు అధికారులకు అందుతున్నాయి.

● మార్కాపురం మండలంలోని చింతకుంట గ్రామానికి చెందిన 17 మంది లబ్ధిదారులకు 2019 చివరలో జగనన్న కాలనీలో ఇంటి పట్టాలు ఇచ్చారు. అయితే స్థలం గ్రామానికి దూరంగా ఉందని ఎవరూ స్థలం తీసుకునేందుకు ముందుకు రాలేదు. అధికారులు మరో రెండు చోట్ల స్థలాలు పరిశీలించినా కాలనీ ఏర్పాటు చేయలేదు.

● మార్కాపురం మండలంలోని వేములకోట, కొట్టాపల్లె, వేములపేట మూడు గ్రామాలకు చెందిన అర్హులైన పేదలకు జగనన్నకాలనీలో రెండో విడత కింద ఇంటి పట్టాలను సుమారు 50 మంది వరకు మంజూరు చేశారు. పట్టాలు కూడా లబ్ధిదారులకు అందించారు. ఇచ్చిన పట్టాలకు స్థలాలు ఎక్కడ ఉన్నాయో చూపించక పోవడంతో లబ్ధిదారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. కనీసం కూటమి ప్రభుత్వమైనా తమను ఆదుకోవాలని కోరుతున్నారు.

ఇడుపూరులో అభివృద్ధికి దూరంగా జగనన్న కాలనీ

మేమున్నాం.. మీకు తోడుగా.. (10 AM TO 1 PM)
మార్కాపురం : 8008631313
యర్రగొండపాలెం : 8008552658

పెద్దదోర్నాల, న్యూస్‌టుడే:

?: కటకానిపల్లెలో చెరువుకు వెళ్లే రహదారిలో చిల్లచెట్లు ఏపుగా పెరిగి వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
– నగేష్, కటకానిపల్లె

✓: త్వరలో చిల్లచెట్లను తొలగించి వాహనాల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చూస్తాం.
– సుబ్బారెడ్డి, పంచాయతీరాజ్ ఏఈ, దోర్నాల.

యర్రగొండపాలెం పట్టణం, న్యూస్‌టుడే:

?: పట్టణంలోని ప్రధాన రహదారికి ఇరువైపులా మురికి కాలువల్లో నీరు పారక నిల్వ ఉండి దుర్వాసన వస్తోంది. రోగాలు వ్యాప్తి చెందక ముందే కాలువల్లో పూడిక తీయాలి.
– సురేష్, స్థానికుడు

✓: త్వరలో ప్రధాన కాలువల్లో పూడిక తీత చేపట్టి సమస్య తీరుస్తాం. పారిశుద్ధ్య చర్యలు చేపడతాం.
– రామసుబ్బయ్య, పంచాయతీ కార్యదర్శి

కొనకనమిట్ల, న్యూస్‌టుడే:

?: మండలంలోని సిద్ధవరం- పెదారికట్ల రోడ్డు చిల్లచెట్లతో మూసుకుపోయింది. రెండు కిలో మీటర్ల మేర ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక ప్రమాదాలు జరుగుతున్నాయి. రాత్రి పూట మూలమలుపులు తెలియక అవస్థలు పడుతున్నారు. వెంటనే పరిష్కరించండి.
– ఈశ్వరయ్య, సిద్ధవరం

✓:రహదారి మరమ్మతులకు ప్రతిపాదనలు పంపించాం. నిధులు మంజూరైతే సమస్య పరిష్కరిస్తాం. – పాపారావు. ర.భ శాఖ, కొనకనమిట్ల

తర్లుపాడు, న్యూస్‌టుడే:

?: కలుజువ్వలపాడు పంచాయతీలోని గండ్లోపల్లెకు కొండారెడ్డిపల్లి గ్రామం నుంచి వెళ్లే రహదారి మొత్తం ముళ్లపొదలతో నిండిపోయి ప్రజల రాకపోకలకు ఇబ్బందిగా ఉంది. ముళ్ల చెట్లను తొలగించమని కోరుతున్నాం.
– వెంకటేశ్వర్లు, గండ్లోపల్లి.

✓: త్వరలోనే కొండారెడ్డిపల్లి నుంచి గండ్లోపల్లికి వెళ్లే రహదారి వెంబడి ముళ్ల చెట్లను తొలగిస్తాం. – **రమేష్, పంచాయతీ అధికారి, కలుజువ్వలపాడు.**

?: తుమ్మల చెరువులోని చెత్త మొత్తం కాశీం స్వామి దర్గా వద్ద చేరుతోంది. దర్గాకు వచ్చే భక్తులు చెత్తా చెదారం వల్ల ఇబ్బందులు పడుతున్నారు. – **మీరావలి, తుమ్మలచెరువు.**

✓: దర్గా చుట్టూ ఉండే చెత్తను తొలగిస్తాం.
– **పద్మ, పంచాయతీ అధికారి, తుమ్మలచెరువు.**

యూనియన్ బ్యాంకు ప్రధాన కార్యాలయం మార్పు

మార్కాపురం, న్యూస్‌టుడే: మార్కాపురం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధానశాఖ కార్యాలయాన్ని మార్కాపురం- కంభం రోడ్డులోకి మారుస్తున్నట్లు మేనేజరు కె.వెంకట ప్రతాప్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 21వ తేదీన నూతన బ్యాంకు కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నట్లు చెప్పారు.

నేడు విద్యుత్తు ఛార్జీలపై ప్రజాభిప్రాయ సేకరణ

మార్కాపురం: స్థానిక విద్యుత్తు కార్యాలయం ఆవరణలో ఈ నెల 20వ తేదీన విద్యుత్తు ఛార్జీల టారిఫ్‌లపై ఏపీ విద్యుత్తు నియంత్రణ మండలి ఆదేశాల మేరకు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనున్నారు. ఈ విషయాన్ని మార్కాపురం విద్యుత్తుశాఖ ఈఈ నాగేశ్వరరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రజాభిప్రాయ సేకరణ ఉంటుందన్నారు.

అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు

పెద్దదోర్నాల: పెద్దదోర్నాలలో కళాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలను ఆకట్టుకున్నాయి. ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకుని తెదేపా నాయకుల ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి ఆర్టీసీ బస్టాండు ఆవరణ, ప్రభుత్వ ఉన్నత పాఠశాల సమీపంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద చింతామణి, శ్రీకృష్ణ రాయబారం నాటకాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా వక్తలు కళా రంగ అభివృద్ధికి ఎన్టీఆర్ చేసిన కృషిని కొనియాడారు.

పది విద్యార్థులకు చేయూత

పెద్దదోర్నాల: ఎగువ చెర్లోపల్లె జడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు పూర్వ విద్యార్థి పాత్లావత్ రాముానాయక్ సోమవారం స్టడీ మెటీరియల్ అందజేశారు. ప్రధానోపాధ్యాయుడు పేరయ్య, తల్లిదండ్రుల కమిటీ ఛైర్మన్ కె.పోలయ్య, ఉపాధ్యాయులు, గ్రామపెద్దలు పాల్గొన్నారు.

ఆక్రమణలు స్వచ్ఛందంగా తొలగించండి

పొదిలి, న్యూస్‌టుడే: పొదిలి పట్టణంలోని వ్యాపారులు ఆర్ అండ్ బీ రహదారిని ఆక్రమించి షెడ్లు వేసుకుంటే తొలగించాలని కమిషనరు ఎ.మారుతీరావు కోరారు. సోమవారం ఉదయం కొత్తూరు కూడలి, పెద్దబస్టాండ్, రథంరోడ్డు, చిన్నబస్టాండ్ ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. గత కమిషనరు ఆర్‌అండ్‌బి స్థలం మీదకు వచ్చినవ్యాపారులను వెనక్కి వెళ్లేలా చేశారని, మళ్లీ ఇప్పుడు అదే స్థానంలో వ్యాపారులు గ్రావెల్ తోలిచదును చేస్తున్నారన్నారు. అలా చేసిన వారు స్వచ్ఛందంగా తొలగించు కోవాలన్నారు. ● నగర పంచాయతీ సిబ్బంది వందశాతం పన్నులు వసూలు చేయాలని నగర పంచాయతీ కమిషనరు ఎ.మారుతీరావు అన్నారు. సోమవారం సచివాలయం, నగర పంచాయతీ సిబ్బందితో సమావేశమై మాట్లాడారు. సమావేశంలో ఏఈ శంకర్‌నాయక్, సిబ్బంది పాల్గొన్నారు.

హోటల్ యజమానితో మాట్లాడుతున్న కమిషనరు మారుతీరావు

కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి

మార్కాపురం పట్టణం: ఒంగోలు కార్పొరేషన్‌లో అక్రమంగా తొలగించిన మున్సిపల్ కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ మార్కాపురం మున్సిపల్ కార్యాలయం ముందు సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు డీకెఎం.రఫీ మాట్లాడుతూ సమస్యలపై నిరసన తెలియజేసే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుందని తెలిపారు. లేనిపక్షంలో యూనియన్ సంఘాల ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ యూనియన్ నాయకులు కె.సుబ్బరాయుడు, జి.హరి, ఎస్‌కె.సలాంఖాన్, చెన్నకేశవులు, యూసఫ్ తదితరులు పాల్గొన్నారు.

మున్సిపల్ కార్యాలయం ముందు నిరసన తెలుపుతున్న సీఐటీయూ, మున్సిపల్ యూనియన్ నాయకులు

అధిక పాల ఉత్పత్తికి జాగ్రత్తలు అవసరం

పొదిలి, న్యూస్‌టుడే: మండలంలోని కుంచేపల్లిలో సోమవారం పశువైద్యాధికారి డాక్టర్ ఇట్లా బ్రహ్మయ్య ఆధ్వర్యంలో పశు ఆరోగ్య వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో 30 దూడలకు, 1500 గొర్రెలకు, మేకలకు నట్టల నివారణ మందులు పంపిణీ చేశారు.

కల్వర్టులు ప్రమాదకరం.. నిత్యం కలవరం

పొదిలి పాతూరులోని పెద్దచెరువు, చిన్నచెరువు అలుగు కాలువలపై ఉన్న కల్వర్టులు ప్రమాదకరంగా ఉన్నాయి. సుమారు నాలుగు దశాబ్దాల క్రితం ఏర్పాటుచేసిన కల్వర్టులు మరమ్మతుల్లేక పూడిపోయాయి. చిన్న చెరువు అలుగు నీరు పారేందుకు తూర్పుపాలెం - పడమటిపాలెం మధ్యలో, పెద్దచెరువు అలుగునీరు పారే నవాబుమిట్ట - మసీదుతోటలకు వెళ్లే మార్గాల్లో కల్వర్టులు ఉన్నాయి. చెరువులకు భారీగా నీరు వస్తే కల్వర్టులపై నుంచి నీరుపారి రాకపోకలు ఆగిపోయిన సందర్భాలు ఉన్నాయి. అలుగు కాలువల నిండా మురుగు, వ్యర్థాలతో నిండిపోయింది. అధికారులు స్పందించి కల్వర్టుల స్థానంలో వంతెనలు నిర్మించాలని కోరుతున్నారు. **పొదిలి, న్యూస్‌టుడే:**

ఈ రోడ్డు బాగుపడేదెప్పుడు?

యర్రగొండపాలెం నుంచి త్రిపురాంతకం వెళ్లే రహదారి దశాబ్దకాలంగా అధ్వానంగా మారినా పట్టించుకునే వారు లేకపోయారు. ముఖ్యంగా ఈ రోడ్డు వై.పాలెం బీసీ కాలనీ వద్ద నుంచి కిలో మీటర్ మేర గుంతల మయంగా మారింది. దీంతో వాహనదారులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ రహదారిని డబుల్ రోడ్డుగా నిర్మిస్తామని అప్పటి వైకాపా ప్రభుత్వంలో పార్టీ నాయకులు నమ్మబలికారు. కానీ కార్యరూపం దాల్చలేదు. రోడ్డుపై మురికి నీరు పారుతూ దోమలు వ్యాప్తి చెందుతున్నాయి. ఇదే రోడ్డుపై నిత్యం రాజధాని అమరావతికి, గుంటూరు, విజయవాడ, నూజివీడు తదితర నగరాలకు బస్సులు, వివిధ వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. రోడ్డు బాగలేక అవస్థలు పడుతున్నామని వెంటనే కొత్త రోడ్డు వేయాలని వాహనదారులు, స్థానికులు కోరుతున్నారు. **యర్రగొండపాలెం పట్టణం, న్యూస్‌టుడే:**

నిధుల్లేవని...సగంలోనే ఆపేశారు



తెదేపా ప్రభుత్వం గతంలో కొనకమనమిట్ల మండలంలో వ్యవసాయ శాఖ శాశ్వత భవనం కోసం నిర్మాణం ప్రారంభించింది. ఇంతలోనే అధికారం మారడంతో వైకాపా ప్రభుత్వం సకాలంలో నిధులు మంజూరు చేయలేదు. దీంతో గుత్తేదారుడు పనులు మధ్యలోనే నిలిపివేశారు. దీంతో ఎమ్మార్సీ కార్యాలయంలోని ఓ చిన్న గదిలో వ్యవసాయ కార్యాలయం ఏర్పాటు చేసి అధికారులు విధులు నిర్వహిస్తున్నారు. అసలే ఇరుకుగా ఉన్న గదిలో విత్తనాలు, పరికరాలు ఉంచాలంటే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వీటితో పాటు తమ విధులు నిర్వహించడానికి, సమావేశాల ఏర్పాటు చేసుకోవడానికి ఇక్కట్లు తప్పడం లేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి శాశ్వత భవనం పనులు పూర్తి చేయాలని రైతులు కోరుతున్నారు. **కొనకనమిట్ల, న్యూస్‌టుడే:**

ఘనంగా కుసుమహరనాథుల గ్రామోత్సవం

పొదిలి, న్యూస్‌టుడే: కుసుమ హరనాథ ప్రచార సంస్థ 80 ఏళ్లుగా కుసుమ హరనాథుల విశ్వప్రేమ సందేశాలను, ఆశయాలను ప్రచారం చేయడమే ధ్యేయంగా పనిచేస్తుందని కుసుమ హరనాథ ప్రచార సంస్థ అధ్యక్షులు కరంచంద్ అన్నారు. పొదిలిలో జరుగుతున్న కుసుమ హరనాథ ఆనంద మేళోత్సవంలో భాగంగా సోమవారం జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు. పొదిలిలోని కుసుమహరనాథ భక్తబృందం ఆధ్వర్యంలో విజయవంతంగా కార్యక్రమాలు చేయడం అభినందనీయమన్నారు. అనంతరం రాష్ట్ర కమిటీ సభ్యులు సమావేశమై పలు విషయాలపై చర్చించారు. ముందుగా కుసుమ హరనాథులకు సామూహిక కుంకుమ, 108 మంది దంపతులతో పుష్పార్చన నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని ఆశీర్వచనాలు పొందారు. ఈ కార్యక్రమంలో కుసుమ హరనాథ భక్తబృందం గునుపూడి మధుసూదనరావు, భాస్కరరావు, రాష్ట్ర, జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

చిన్నబస్టాండులో భక్తుల కోలాటం

అభివృద్ధి పనులపై పర్యవేక్షణ

పెద్దారవీడు: గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నట్లు ఎంపీడీవో జాన్ సుందరం అన్నారు. సోమవారంస్థానికంగా మాట్లాడారు. గ్రామాల్లో సచివాలయాల పనితీరును, సిబ్బంది హాజరును పరిశీలించాలని సూచించారు.

31 వరకు ఉచిత పశు వైద్య శిబిరాలు

తర్లుపాడు, న్యూస్‌టుడే: మండలంలోని అన్ని గ్రామాల్లో ఈ నెల 19 నుంచి 31వ తేదీ వరకు పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో ఉచిత పశు ఆరోగ్య శిబిరం నిర్వహిస్తున్నట్టు మండల పశువైద్యాధికారి విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు.

గణతంత్ర వేడుకల ఏర్పాట్లపై సమీక్ష

మార్కాపురం, న్యూస్‌టుడే: పండగ వాతావరణంలో గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించాలని జిల్లా సంయుక్త కలెక్టర్ పులి శ్రీనివాసులు అధికారులను ఆదేశించారు. స్థానిక ఉప కలెక్టర్ కార్యాలయంలో సోమవారం సాయంత్రం జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవ నిర్వహణకు ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ ఏర్పాట్లలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజా ప్రతినిధులను ఆహ్వానించడం, ప్రొటోకాల్ విషయంలో ఎలాంటి లోపాలు ఉండకూడదన్నారు. దేశభక్తి ప్రతిబింబించేలా సాంస్కృతిక కార్యక్రమాలను చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో ఇన్‌ఛార్జి డీఆర్వో చిన్న ఓబులేసు, ఇన్‌ఛార్జి ఉప కలెక్టర్ వెంకట శివరామిరెడ్డి, డీఎస్పీ నాగరాజు, వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు పాల్గొన్నారు.

వై.పాలెంలో పోలీసుల కట్టడి.. ముట్టడి

యర్రగొండపాలెం పట్టణం, న్యూస్‌టుడే: వై.పాలెం పట్టణంలోని తిరుమలగిరి కాలనీ వద్ద రహదారిలో సోమవారం పోలీసులు కట్టడి ముట్టడి (కార్డెన్ సెర్చ్) నిర్వహించారు. స్థానిక సీఐ అజయ్‌కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పత్రాలు లేని 20 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. సీఐ మాట్లాడుతూ ఇటీవల ద్విచక్ర వాహనాల దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయని, గంజాయి అక్రమ రవాణ జరుగుతోందని, నాటు సారా కాస్తున్నారని వచ్చిన సమాచారంతో కార్డన్ సెర్చి నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వీటిపై కాలనీ ప్రజలకు అవగాహన కలిగించారు. గంజాయి, సారా సరఫరా చేసే వ్యక్తులను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వై.పాలెం, పుల్లలచెరువు ఎస్సైలు చౌడయ్య, సంపత్‌కుమార్, 20 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

పత్రాలు లేని ద్విచక్ర వాహనాలను సీజ్ చేసిన సీఐ అజయ్‌కుమార్, ఎస్సైలు

ఇంటి స్థలాల కోసం విశ్రాంత సైనికుల ఆందోళన

మార్కాపురం: మార్కాపురం కలెక్టర్ కార్యాలయం ఎదుట విశ్రాంత సైనికుల సంఘం ఆధ్వర్యంలో ఇంటి స్థలాల కోసం సోమవారం ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. మార్కాపురం విశ్రాంత సైనిక ఉద్యోగుల హౌసింగ్ బోర్డు సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎం.చిన్నయ్య, విశ్రాంత సైనికుల సంఘం యూనియన్ అధ్యక్షుడు శీలం హరినారాయణరెడ్డిల పర్యవేక్షణలో విశ్రాంత సైనికులు ర్యాలీగా వచ్చి డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని జేసీ శ్రీనివాసులుకు అందజేశారు. ధర్నాకు రైతు సంఘం జిల్లా కార్యదర్శి గాలి వెంకటరామిరెడ్డి మద్దతు తెలిపారు. కె.భాషా, నాగయ్య, తిరుపతిరెడ్డి, కృష్ణయ్య, తిరుమలయ్య పాల్గొన్నారు.

'మాకు న్యాయం చేయండి'

మార్కాపురం: పోలీసులు కేసు నమోదు చేసినా నిందితులను అరెస్టు చేయడంలో జాప్యం జరుగుతోందని, మాకు న్యాయం చేయాలని బేస్తవారిపేట మండలంలోని పి.వెంకటాపురం గ్రామానికి చెందిన మీనిగ పుల్లయ్య ఆధ్వర్యంలో ఆయన కుటుంబ సభ్యులు, గ్రామస్థులు సోమవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. పుల్లయ్య మాట్లాడుతూ తన తల్లి మీనిగ సుబ్బలక్ష్మమ్మ 2024లో రైతులు ఏర్పాటుచేసిన విద్యుత్తు తీగలు తగిలి మృత్యువాత పడిందన్నారు. దీనిపై కేసు నమోదైనా నిందితులను అదుపులోకి తీసుకోవడం లేదన్నారు. తక్షణమే జిల్లా అధికారులు స్పందించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గురవయ్య, వెంకటయ్య, ప్రసాద్, మహేష్, కుటుంబ సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

నిరసన వ్యక్తం చేస్తున్న బేస్తవారిపేట, పి.వెంకటాపురం గ్రామస్థులు

బస్టాండ్లు కిటకిట..

న్యూస్‌టుడే, మార్కాపురం, పొదిలి, త్రిపురాంతకం:

జిల్లాలో మార్కాపురం, పొదిలి, వై.పాలెం తదితర ప్రాంతాల్లోని ఆర్టీసీ బస్టాండ్లు సోమవారం ప్రయాణికులతో కిటకిటలాడాయి. సంక్రాంతి పర్వదినం ముగిసిన నేపథ్యంలో స్వగ్రామాల నుంచి పట్టణాలకు వెళ్లే వారితో మార్కాపురం జిల్లా ఆర్టీసీ బస్టాండ్ ఉదయం నుంచే రద్దీగా మారిపోయింది. జిల్లా కేంద్రం నుంచి శ్రీశైలం, ఒంగోలు, గుంటూరు, విజయవాడ, హైదరాబాద్, గిద్దలూరు, కనిగిరి, యర్రగొండపాలెం, కడప, కర్నూలు, పోరుమామిళ్ల, అనంతపురం, ఆత్మకూర్, నంద్యాల, తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు వెళ్లే వారితో అడుగు తీసి అడుగు వేయలేనంతగా బస్టాండ్ మారిపోయింది. ఒంగోలు వెళ్లడానికి సకాలంలో బస్సులు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

● పొదిలి ఆర్టీసి బస్టాండ్‌లో ఒంగోలు, గుంటూరు, విజయవాడ వెళ్లే ప్రయాణికుల కోసం డీఎం శంకరరావు ఆధ్వర్యంలో అదనపు సర్వీసులు ఏర్పాటు చేశారు. అప్పటికప్పుడు అదనపు సిబ్బందిని పిలిపించి బస్సులను సమకూర్చారు. పొదిలి-ఒంగోలుకు ఎన్ని బస్సులు వేసినా ప్రయాణికుల రద్దీ సాయంత్రం మూడు గంటల వరకు కొనసాగింది. హైదరాబాదుకు రెగ్యులర్ సర్వీసులతో పాటు ఐదు అదనపు సర్వీసులు నడిపారు.

● త్రిపురాంతకం బస్టాండ్‌లో గుంటూరు, విజయవాడ వెళ్లేందుకు మధ్యాహ్నం వరకు వందల మంది ప్రయాణికులు వేచి ఉండాల్సి వచ్చింది. ఏ బస్సు వచ్చినా వెంటనే ఎక్కేందుకు ఒకరినొకరు తోసుకుంటూ వెళ్లారు.

త్రిపురాంతకం: బస్సుల కోసం..

మార్కాపురం ఆర్టీసీ ప్రాంగణంలో.. రద్దీ

పొదిలి: బస్సు ఎక్కేందుకు పోటీపడుతున్న ప్రయాణికులు

షార్ట్ సర్క్యూట్‌తో లారీకి మంటలు

మార్కాపురం: మార్కాపురం పట్టణ శివారులో సోమవారం సాయంత్రం షార్ట్ సర్క్యూట్‌తో ఓ లారీకి మంటలు అంటుకున్నాయి. దీంతో సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. మార్కాపురం అగ్నిమాపకశాఖ అధికారి రేగలగడ్డ రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం మార్కాపురం పట్టణ శివారులోని రవాణశాఖ కార్యాలయానికి సమీపంలో ఓ ప్రైవేటు సంస్థకు చెందిన డ్రైవింగ్ స్కూల్ లారీని పార్కింగ్ చేసి ఉంచినట్లు చెప్పారు. సాయంత్రం సమయంలో ఒక్కసారిగా లారీ ముందు భాగంలో మంటలు వ్యాపించి కాలిపోతున్నట్లు సమాచారం వచ్చినట్లు తెలిపారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది సకాలంలో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసినట్లు చెప్పారు. ఈ అగ్ని ప్రమాదంలో సుమారు రూ.4 లక్షల నష్టం వాటిల్లినట్లు తెలిపారు.

PUBLIC NOTICE

Under the instructions of my client Shriram Finance Ltd., Rep by it's Branch Manager, **Markapur** Branch, Prakasam District. I issue the following **PUBLIC NOTICE** to general public.

One **Sriram Nagaiah,** S/o Anjaiah, Door No. 1-20-33-3-13-A, S.C., B.C., Colony, **MARKAPUR** Town, Post and Mandal, Prakasam District **intends** to create equitable mortgage over the following schedule property of **him.** As such if any one have any claims, charges, mortgages, sale agreements, Court attachments, Court disputes etc. should be informed by them to me within seven days from the date of this public notice. Otherwise later objection will not bind my client in this regard.

SCHEDULE: Prakasam District, Ongole Registration District, Markapur Sub - District, Markapur Municipality Limits, **Vacant site** in **Sy.No. 478/2** to the extent of **120 sq.yrds** and **RCC Roof Building** constructed therein about 20 years ago in the extent of **784 sq.feet** bearing Door No. 1/203-A-33-5, Bounded by **East:** Rastha, **West:** Site sold by Dodda Krishna Reddy to other, **North:** Building of Sriram Ramanjaneyulu, **South:** Building of Sriram Muddamma.

Sd/- SHAIK YUSUF ALI, B.Com, LL.B.,
Advcocate & Legal Adviser for
Markapur Shriram Finance Ltd.,
Date: 19.01.2026 10th ward, MARKAPUR - 533 316
Prakasam District. Cell No. 94405 65787

(c) eenadu

ఈనాడు
నంద్యాల
మంగళవారం జనవరి 20, 2026

విజయ డెయిరీలో ఎన్నికల సందడి

నంద్యాల వ్యవసాయం, న్యూస్‌టుడే: విజయ డెయిరీ నంద్యాల పాలకవర్గ సభ్యుల ఎన్నికకు (2025-26 సంవత్సరం) నోటిఫికేషన్ విడుదల చేసినట్లు ఎన్నికల అధికారి హరిబాబు ఓ ప్రకటనలో తెలిపారు. కర్నూలు జిల్లా పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార సమితి లిమిటెడ్ (విజయ డెయిరీ) నంద్యాల పాలకవర్గ సభ్యులుగా ఉన్న ముగ్గురికి ఈనెల 31వ తేదీతో పదవీకాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో వారి స్థానాల్లో కొత్త సభ్యులను ఎన్నుకునేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు. 23వ తేదీ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి పరిశీలన చేస్తారు. 24వ తేదీ సాయంత్రం 4 గంటల్లోపు నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. 29వ తేదీ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని ఎన్నికల అధికారి పేర్కొన్నారు.

పండగ ముగిసింది.. పల్లె కదిలింది

సంక్రాంతి సెలవులు ముగిసిన నేపథ్యంలో జనం తమ స్వప్రాంతాలకు తిరుగు పయనమయ్యారు. ఈ నేపథ్యంలో నంద్యాల పట్టణంలోని ఆర్టీసీ బస్టాండు కిటకిటలాడింది. వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు భారీగా తరలివచ్చారు. మరోవైపు రద్దీకి తగ్గట్టు బస్సులు లేకపోవడంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. వచ్చిన బస్సుల్లో ఎక్కేందుకు పోటీ పడ్డారు. - న్యూస్‌టుడే, నంద్యాల బొమ్మలసత్రం

కరుణ చూపుతేనే బతుకు

కుమారుడితో శివమ్మ

పేదరికం వెన్నాడుతున్నా.. భార్యాభర్తలిద్దరూ ముందుకు సాగారు. తమ రెక్కల కష్టంతో కుటుంబానికి ఆసరాగా ఉంటూ వచ్చారు. ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా కలసికట్టుగా ఎదుర్కొనేవారు. ఉన్నదాంట్లో సంతృప్తి చెందుతూ కాలం గడిపేవారు. విధి చిన్నచూపు చూడడంతో ఆ కుటుంబంలో కష్టాలు మొదలయ్యాయి. ఆత్మకూరు మండలం వడ్ల రామాపురం గ్రామానికి చెందిన శివమ్మ తన భర్త స్వాములుతో కలిసి కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవారు. వీరికి ఇద్దరు కుమారులు శ్రీలక్ష్మణ్, శ్రీవిష్ణువర్ధన్ ఉన్నారు. ఐదేళ్ల కిందట శివమ్మ నరాలకు సంబంధించిన వ్యాధి బారిన పడింది. చిన్నగా ప్రారంభమైన ఈ సమస్య ఏడాదికే తీవ్రరూపం దాల్చడంతో చూపు కోల్పోయింది. రెండు కళ్లు కనిపించకుండా పోయాయి. ఫలితంగా ఆమె ఇంటికే పరిమితమయ్యారు. దీంతో కుటుంబ భారమంతా స్వాములు పైనే పడింది. ఒకవైపు భార్య ఆరోగ్యం కోసం సంపాదించిన మొత్తంలో కొంత ఖర్చు చేస్తూ.. మరోవైపు కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఇంట్లో బాధ్యతలన్నీ చూసుకుని కూలీ పనులకు వెళ్లడం కష్టంగా మారింది. ఈయనకు సెంటు భూమి లేదు. కుటుంబ బాధ్యత రోజురోజుకు పెరగడంతో స్వాములు జీవితం చీకటిమయంగా మారింది. పని దొరకని రోజు పస్తులుండాల్సిన పరిస్థితి. తన భార్యకు అంధుల కోటా కింద పింఛను మంజూరు చేయాలని నాలుగేళ్లుగా తహసీల్దారు, ఆర్డీవో కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ప్రయోజనం లేకపోయిందని స్వాములు వాపోయారు. అధికారులు స్పందించి ఆదుకోవాలని విన్నవించారు. - న్యూస్‌టుడే, నంద్యాల పట్టణం

అక్రమాలు స్కానింగ్ చేయాల్సిందే

■ రూ.కోట్లు వెచ్చిస్తున్నా సేవలు అంతంతే

సర్వజన ఆసుపత్రిలోని సీటీ స్కాన్ కేంద్రం

ఈనాడు, నంద్యాల: నంద్యాల ప్రభుత్వాసుపత్రిలో ఎంఆర్ఐ., సీటీ స్కాన్ తీసే బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఏజెన్సీ గత కొన్నేళ్లుగా నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తోంది. రోగులకు సీటీ స్కాన్, ఎంఆర్ఐ తీసే బాధ్యతను 2018, 2019లో గుంటూరులోని 'ఎన్.ఆర్.ఐ. అకాడమీ ఆఫ్ సైన్సెస్'కు అప్పట్లో ప్రభుత్వం అప్పగించింది. ఆ తర్వాతి కాలంలో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు చేయడంతో జిల్లా సర్వజన ఆస్పత్రిగా మార్చారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు సీటీ, ఎంఆర్ఐను సదరు ఏజెన్సీనే తీస్తోంది.

పేరుకుపోయిన విద్యుత్తు బకాయిలు

నంద్యాల సర్వజన ఆసుపత్రిలో ఆ సంస్థ వినియోగించుకున్న విద్యుత్తుకు సంబంధించి వారే బిల్లులు చెల్లించాల్సి ఉంది. 2024 సెప్టెంబరు నాటికి ఆ సంస్థ రూ.93.53 లక్షలకుపైగా బకాయిలు ఉన్నాయి. గతంలో అధికారులు 11 సార్లు నోటీసులు జారీ చేసినా పట్టించుకోకపోవడం గమనార్హం. దీనిపై గతంలో రాష్ట్రస్థాయి అధికారులకు ఫిర్యాదు చేశారు.

గాడితప్పుతున్న పాలన

నంద్యాల సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా విధులు నిర్వర్తించిన డాక్టర్ మల్లీశ్వరి ఆరు నెలల కిందట బదిలీ అయ్యారు. దీంతో ఇన్‌ఛార్జి బాధ్యతలను డాక్టర్ జిలానీకి అప్పగించారు. శాశ్వత పర్యవేక్షకుడు లేకపోవడంతో సర్వజన ఆసుపత్రి పాలన గాడి తప్పిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్కానింగ్ కేంద్రంపై ఉన్న విమర్శలపై వివరణ కోసం 'ఈనాడు' ప్రతినిధి సూపరింటెండెంట్‌కు ఫోన్ చేయగా స్పందించలేదు.

భారీగా నిధులు చెల్లిస్తున్నా..

- సర్వజన ఆస్పత్రిలో నెలకు సీటీ స్కాన్లు 1,200 నుంచి 1,500 వరకు, ఎంఆర్ఐలు 750-900 వరకు తీస్తుంటారు. ఒక్కో సీటీ స్కాన్‌కు రూ.1,400, ఎంఆర్ఐ తీసేందుకు రూ.2,600 చొప్పున ప్రభుత్వం చెల్లిస్తోంది. అయినప్పటికీ కొందరు రోగుల నుంచి సిబ్బంది డబ్బులు డిమాండు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. అదే విషయాన్ని గతంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ రాష్ట్రస్థాయి అధికారులకు ఫిర్యాదు చేశారు.
- ఒప్పందం ప్రకారం స్కానింగ్ కేంద్రంలో 24 గంటలపాటు సిబ్బంది ఉండాలి. నిపుణులను ఏర్పాటు చేసుకుని షిఫ్టుల ప్రకారం పని చేయించుకోవాల్సి ఉంది. నిబంధనల మేరకు మూడు షిఫ్టుల్లో ముగ్గురిని నియమించాల్సి ఉండగా ఇద్దరితోనే నడిపిస్తున్నా అధికారులు పట్టించుకోవడంలేదు.
- సీటీ, ఎంఆర్ఐకు సంబంధించి ఒక్కో విభాగానికి ముగ్గురు చొప్పున ఉండాల్సి ఉండగా ఇద్దరు చొప్పున మాత్రమే ఉన్నారు.
- గుండెకు పేస్‌మేకర్ ఉంటే ఎంఆర్ఐ చేయకూడదు. అలాంటివి గుర్తించేందుకు మెటల్ డిటెక్టర్ ఉండాలి. కీలక పరికరం మరమ్మతులకు గురైనా పట్టించుకోవడం లేదు.

రబీ సాగు సలహాలకు ఫోన్ చేయండి

ఎమ్మిగనూరు వ్యవసాయం, ఎమ్మిగనూరు న్యూస్‌టుడే: ఉమ్మడి జిల్లాలో రబీలో సస్యరక్షణ సమస్యలపై సందేహాల నివృత్తికి 'ఈనాడు' ఆధ్వర్యంలో మంగళవారం ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహించనున్నారు. పంటల్లో తెగుళ్లు, పురుగు సమస్య, వ్యవసాయ అనుబంధ రంగాలైన గొర్రెలు, కోళ్ల పెంపకంలో సమస్యలను శాస్త్రవేత్తలకు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చు. రైతుల తెలిపే సమస్యలకు అధికారులు సమాధానాలు ఇవ్వనున్నారు.

సమయం: ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు

చరవాణి నంబర్లు : 77023 66115, 96032 93514, 93460 45968

పతకాల వెంకటసుబ్బమ్మ

చదువుపై మక్కువతో మూడు పీజీలు పూర్తి చేయడమే కాకుండా.. ఆటలపై ఆసక్తితో వివిధ క్రీడాంశాల్లో నైపుణ్యం సాధించారు వై.వెంకటసుబ్బమ్మ. డోన్‌లోని జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో భౌతికశాస్త్ర ఉపాధ్యాయురాలు వెంకటసుబ్బమ్మ నిత్యం క్రీడల్లో సాధన చేస్తూ పతకాలు సొంతం చేసుకుంటున్నారు. రాష్ట్ర, జాతీయ స్థాయి హైజంప్, పరుగు పందెం పోటీల్లో పాల్గొంటున్నారు. 50 ఏళ్ల వయస్సులోనూ అథ్లెటిక్స్‌లో పోటీల్లో రాణించడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు. 2024 జనవరిలో వైజాగ్‌లో జరిగిన 41వ రాష్ట్ర స్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీల్లో 50 ప్లస్ విభాగం హర్డిల్స్, హైజంప్‌లో రెండు స్వర్ణాలు, 200 మీటర్ల పరుగు పందెంలో వెండి పతకాన్ని కైవసం చేసుకున్నారు. 2024 ఫిబ్రవరిలో హరియాణాలో ఆల్ ఇండియా మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో 50 ప్లస్ హర్డిల్స్‌లో వెండి పతకం సాధించారు. 2024 డిసెంబరు జిల్లాస్థాయి ఉపాధ్యాయినుల త్రోబాల్ పోటీల్లో జిల్లా జట్టులో ప్రాతినిధ్యం వహించి రజత పతకం సాధించడంలో కీలకంగా వ్యవహరించారు. 2025 ఫిబ్రవరిలో హైదరాబాద్‌లో జరిగిన జాతీయ స్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీల్లో 55 ప్లస్ పరుగు పందెంలో ద్వితీయ స్థానంలో నిలిచారు. 2025 నవంబరులో విజయవాడలో ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ ఎంప్లాయీస్ వారు నిర్వహించిన రాష్ట్రస్థాయి చదరంగం పోటీల్లో పాల్గొని కాంస్య పతకం సాధించారు. రాష్ట్ర, జాతీయ వైజ్ఞానిక ప్రదర్శనలో విద్యార్థులను సమాయత్తం చేసే గైడ్ టీచర్‌గానూ వ్యవహరించడం విశేషం. - న్యూస్‌టుడే, డోన్ పట్టణం

అర్ధనారీశ్వర వ్రతం

పూజల్లో పాల్గొన్న మహిళలు
ప్రత్యేక అలంకరణలో వాసవీమాత

నంద్యాల గాంధీచౌక్, న్యూస్‌టుడే: నంద్యాల పట్టణం మెయిన్‌బజార్‌లో ఉన్న వాసవి కన్యకా పరమేశ్వరిదేవి ఆలయంలో సోమవారం అర్ధ నారీశ్వర వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వాసవీమాత ఆత్మార్పణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉదయం అమ్మవారికి అభిషేకం నిర్వహించారు. అనంతరం మహిళలు సౌందర్య లహరి పారాయణ చేశారు. పూజల్లో ఆర్యవైశ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సీతారాములపై అచంచల భక్తి

■ రూ.2 కోట్ల ఆస్తిని ఆలయానికి ధారాదత్తం చేసిన దంపతులు

పెద్దవీరభద్రుడు, వెంకటేశ్వరమ్మ దంపతులను సన్మానించిన గ్రామస్థులు

ప్యాపిలి, న్యూస్‌టుడే: ప్యాపిలి మండలంలోని జలదుర్గం గ్రామానికి చెందిన బొచ్చు పెద్ద వీరభద్రుడు, వెంకటేశ్వరమ్మ దంపతులు జలదుర్గం రెవెన్యూ పరిధిలో ఉన్న తమ యావదాస్తి అయిన ఎనిమిదెకరాల తోటను(సుమారు రూ.2 కోట్ల విలువ) అదే మండలంలోని మాధవరం గ్రామంలోని సీతారాముల దేవాలయానికి దానం చేశారు. పెద్దవీరభద్రుడు, వెంకటేశ్వరమ్మ పేర్ల మీద సర్వే నెంబరు 760, 773లో ఉన్న భూమిని దానం చేశారు. సంతానం లేని వృద్ధ దంపతులకు మాధవరం గ్రామంలో నివాసం ఉంటున్న గ్రామస్థులు, పెద్దలను ఒప్పించి తమ యావదాస్తిని రిజిస్ట్రేషన్ కార్యాలయంలో సోమవారం స్వామిపేరుపై రిజిస్ట్రేషన్ చేయించారు. సీతారాముల మీద భక్తితో ఆస్తిని ఆలయానికి దానం చేసినట్లు వృద్ధ దంపతులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా దాత దంపతులను మాధవరం గ్రామస్థులు సన్మానించి ఊరేగించారు. వృద్ధ దంపతులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఆ వృద్ధ దంపతులు చేసిన త్యాగానికి మన స్ఫూర్తిగా అభినందించారు.

భవితకు అందని ప్రత్యేక పాఠం

■ సిబ్బంది కొరతతో అవస్థలు

చిన్నారికి ఫిజియోథెరపీ చేస్తున్న వైద్యుడు

డోన్ పట్టణం, న్యూస్‌టుడే: ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల ఆరోగ్యం, జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు భవిత కేంద్రాలు ఏర్పాటయ్యాయి. శారీరక సమస్యలతో సతమతమవుతున్న పిల్లలకు ఏపీ సమగ్రశిక్షా ఇన్‌క్లూసివ్ ఎడ్యుకేషన్ కింద ఆయా కేంద్రాల్లో ఫిజియోథెరపీతోపాటు ఐఈఆర్టీల ద్వారా వివిధ అంశాల్లో బోధనా ప్రమాణాలను పెంపొందిస్తుంటారు. ఫిజియోథెరపిస్టులు, ఐఈఆర్టీల కొరతతో కొన్ని ప్రాంతాల్లో చిన్నారులకు సేవలందడం లేదు.

సేవలు అంతంతమాత్రమే

- కర్నూలు జిల్లాలో 26 భవిత కేంద్రాల్లో ఫిజియోథెరపీ సేవలు అందించేందుకు తొమ్మిది మంది వైద్యులు అవసరం కాగా.. ఐదుగురే ఉన్నారు. ఒక్కో వైద్యుడు రెండు, మూడు మండలాల్లో సేవలు అందిస్తున్నారు. ఆదోని, కౌతాళం, కోసిగి, ఎమ్మిగనూరు, మంత్రాలయం, నందవరం, హొళగొంద, ఆస్పరి, పెద్దకడబూరు, దేవనకొండ, కోడుమూరు, గోనెగండ్ల మండలాల్లో పిల్లలకు సేవలు అందడం లేదు. మొత్తం 52 ఐఈఆర్టీలకుగాను 47 మంది పనిచేస్తున్నారు.
- నంద్యాల జిల్లాలో 29 కేంద్రాలకుగాను 10 మంది ఫిజియోథెరపీ వైద్యులు అవసరం కాగా.. 8 మంది మాత్రమే ఉన్నారు. వీరిలో కొందరు మూడు మండలాల చొప్పున సేవలు అందిస్తున్నారు. పాములపాడు, వెలుగోడు, నంద్యాల, కొత్తపల్లి, శ్రీశైలం మండలాల్లో వైద్యుల కొరత ఉంది. మొత్తం 58 ఐఈఆర్టీలకుగాను 56 మంది ఉన్నారు. కొత్తపల్లి, శ్రీశైలం మండలాల్లో ఐఈఆర్టీల కొరతతో పిల్లలకు శిక్షణ ఇవ్వలేని పరిస్థితి నెలకొంది.

గౌరవ వేతనం పెంపుపై ఆశలు

గతంలో తెదేపా ప్రభుత్వ హయాంలో ఆయా కేంద్రాల్లో ఒక శిబిరానికి గాను వైద్యులకు రూ.1,250 అందేది. వైకాపా హయాంలో కోత పెట్టి రూ.950 మాత్రమే ఇచ్చారు. ప్రస్తుతం రూ.1,199 ఇస్తున్నారు. గౌరవ వేతనం మరింత పెంచాలని వైద్యులు కోరుతున్నారు.

ఏ విభాగంలో ఎంతమంది	కర్నూలు	నంద్యాల
ప్రత్యేక అవసరాలవారు	4,863	5,115
భవిత కేంద్రాలకు వచ్చేవారు	498	591
ఫిజియోథెరపీ సేవలు అందుకునేవారు	455	555
ఇంటి వద్ద సేవలు పొందేవారు	245	280
పాఠశాలలకు వెళ్లలేక అలవెన్స్ పొందేవారు	---	280
ఉపకారం అందుకునే వైకల్య బాలికలు	---	1,455

నిధులు సమృద్ధి.. పనుల్లో ఏదీ వృద్ధి

■ 40 రోజుల్లో రూ.222 కోట్లు ఖర్చు చేయాలి

■ లేకుంటే మురిగిపోయే పరిస్థితి

నంద్యాల పట్టణం, న్యూస్‌టుడే : ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉపాధి హామీ పథకం అమలు అంతంతమాత్రంగానే ఉంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఉమ్మడి జిల్లాలో గతేడాది ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు రూ.240 కోట్ల మెటీరియల్ కాంపోనెంట్ నిధులతో పల్లె పండగ-1.0, 2.0 కింద రహదారులు, గోకులం షెడ్లు, ప్లాంటేషన్, సోక్‌పిట్స్ నిర్మాణాలకు ఆమోదం లభించింది. వీటిల్లో ఇప్పటివరకు రూ.18 కోట్ల విలువైన పనులు మాత్రమే జరిగాయి. నిధులు సమృద్ధిగా ఉన్నా ఖర్చు చేయలేని పరిస్థితి నెలకొంది. త్వరలో ఆర్థిక సంవత్సరం ముగియనుంది. ఇప్పటికీ రూ.కోట్ల నిధులు మూలుగుతున్నాయి. పనులు ఫిబ్రవరి నెలాఖరులోగా పూర్తి చేసి మార్చి 10వ తేదీలోగా బిల్లులు అప్‌లోడ్ చేయాలన్న స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. సకాలంలో ఖర్చు చేయకుంటే ఇవి మురిగిపోయే పరిస్థితి నెలకొంది.

ఏప్రిల్ నుంచి నూతన పథకం

ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ప్రస్తుతమున్న ఉపాధిహామీ పథకం స్థానంలో కేంద్ర ప్రభుత్వం కొత్తగా వీబీ జీ రామ్ జీ పథకం అమలులోకి తీసుకొస్తోంది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం ఇటీవల కొన్ని ఉత్తర్వులు ఇచ్చింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి మంజూరైన నిధులు కచ్చితంగా ఖర్చు చేయాలని సూచించింది. గతంలోలా ఒక సంవత్సరం నుంచి మరో ఏడాది నిధులు ఖర్చు చేసుకునే వెసులుబాటు ఉండదు. ఈ నేపథ్యంలో ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఫిబ్రవరి నెలాఖరులోగా నిధులు పూర్తిగా వెచ్చించి పనులు పూర్తి చేయాల్సి ఉంది.

జిల్లా	కేటాయించిన పనులు	పూర్తైనవి	వివిధ దశల్లో ఉన్నవి
కర్నూలు	31,745	498	11,786
నంద్యాల	29,083	307	13,386

ప్రణాళికలు రూపొందిస్తూ..

కర్నూలు జిల్లాలో పత్తికొండ, మంత్రాలయం, ఎమ్మిగనూరు, కోడుమూరు, ఆలూరు, నంద్యాల జిల్లాలోని డోన్, బనగానపల్లి, శ్రీశైలం, నందికొట్కూరు, ఆళ్లగడ్డ, నంద్యాల నియోజకవర్గాల్లోని వివిధ గ్రామాల్లో మంజూరైన పనులను త్వరగా పూర్తి చేసేందుకు డ్వామా అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. పని పూర్తైన వెంటనే బిల్లులు అప్‌లోడ్ చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. అవి ఎంతవరకు పూర్తవుతాయన్నది వేచి చూడాల్సి ఉంది. 40 రోజుల్లో రూ.222 కోట్ల పనులు సాధ్యమా? అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

అరకొరగా చేసి..

- ఉమ్మడి కర్నూలు జిల్లాలో 60 వేలకుపైగా పనులు కేటాయించగా.. ఇప్పటివరకు 805 మాత్రమే పూర్తయ్యాయి. మరికొన్ని పనులు వివిధ దశల్లో ఉన్నాయి.
- కర్నూలు జిల్లాలో 8,100 ఫారంపాండ్స్ నిర్మాణానికి రూ.55.08 కోట్లు మంజూరవగా.. ఇప్పటివరకు 2,900 మాత్రమే పూర్తయ్యాయి. నంద్యాల జిల్లాలో 3,149 పనులకుగాను 1,409 వరకు పూర్తి చేశారు. 437 పనులు ప్రగతిలో ఉండగా.. మిగిలినవి అసలు ప్రారంభమే కాలేదు.
- నంద్యాల జిల్లాలో రూ.2.77 కోట్ల వ్యయంతో 4,615 ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టాలని లక్ష్యం విధించగా 881 పనులు మాత్రమే పూర్తయ్యాయి. కర్నూలు జిల్లాలో 2,616 ఇంకుడు గుంతలకుగాను 1137 మాత్రమే నిర్మించారు.

నిబంధనలు పాటించకుంటే యమపురికే

రహదారి భద్రతా మాసోత్సవాల నేపథ్యంలో ప్రమాదాల నివారణకుగాను మోటారు వాహనాల తనిఖీ అధికారి టి.క్రాంతికుమార్, పట్టణ, గ్రామీణ సీఐలు ఇంతియాజ్‌బాషా, రాకేష్, ఎస్సై శరత్‌కుమార్‌రెడ్డిలు వినూత్న రీతిలో వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నారు. డోన్‌కు చెందిన శంకర్ యముడిగా, శేఖర్ చిత్రగుప్తుడిగా, మరో ఇద్దరు వ్యక్తులు యమభటులుగా వేషాలు ధరించి 44వ నంబరు జాతీయ రహదారిపై మ్యాక్స్-4 హోటల్ వద్ద వాహనదారులను చైతన్యపరిచారు. నాలుగు చక్రాల వాహనదారులు సీటు బెల్టు ధరించాలని, ద్విచక్ర వాహనదారులు శిరస్త్రాణంతో ప్రయాణించాలంటూ పుష్పగుచ్ఛాలు అందించారు. నిబంధనలు పాటించకుంటే యమపురికే అంటూ హెచ్చరికలు జారీ చేశారు. - న్యూస్‌టుడే, డోన్ పట్టణం

ముద్ర రుణం.. వ్యాపారానికి ఊతం

కొత్తగా వ్యాపారం పెట్టుకోవాలనుకునే వారికి... విస్తరించుకోవాలనుకునే వారిని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ముద్ర యోజన (పీఎంఎంవై) ద్వారా తోడ్పాటు అందిస్తోంది. ముద్ర రుణాలు అందించడం ద్వారా పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన వ్యాపారులకు ఆసరాగా ఉంటోంది. నంద్యాల జిల్లాలో మొత్తం 246 ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో 42,613 మందికి రూ.64,770 కోట్ల ముద్ర రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకు జిల్లాలో 14,488 మందికి రూ.241.05 కోట్ల రుణాలు ఇచ్చినట్లు లీడ్ బ్యాంకు మేనేజరు రవీంద్ర కుమార్ తెలిపారు. - న్యూస్‌టుడే, నంద్యాల రైతునగరం

ముద్ర రుణాల కింద అందించిన మొత్తం (రూ.కోట్లల్లో)

ఆర్థిక సంవత్సరం	ఖాతాలు	రుణం
2022-23	86,041	60.604
2023-24	1,00805	73.681
2024-25	1,03,913	87.288
2025-26	59,398	71.268 (డిసెంబరు)

ఎంత మొత్తం ఇస్తారు

ఈ పథకం ద్వారా 'శిశు, కిశోర్, తరుణ్, తరుణ్ ప్లస్' పేర్లతో నాలుగు రకాలుగా రుణాలు ఇస్తున్నారు. శిశు రుణం కింద రూ.50 వేలు, కిశోర్.. రూ.5 లక్షల వరకు, తరుణ్.. రూ.10 లక్షల వరకు, తరుణ్ ప్లస్ కింద రూ.20 లక్షల వరకు రుణం ఇస్తున్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునేవారు, విస్తరించాలనుకునేవారు ఈ పథకాలను వినియోగించుకోవచ్చు.

ఎలా తీసుకోవాలి

- బ్యాంకుకు వెళ్తే డిజిటల్ విధానంలో ఎలా దరఖాస్తు చేయాలో అధికారులు తెలియజేస్తారు.
- రుణం పొందాలనుకునేవారు అదే యూనిట్‌పై మరో బ్యాంకులో ఎటువంటి పరిస్థితుల్లో రుణం తీసుకొని ఉండకూడదు.
- ఎంఎస్ఎంఈ యూనిట్లకైతే ఉద్యమ్ పోర్టల్‌లో వివరాలు నమోదు చేసుకొని ఉండాలి.
- ఆయా బ్యాంకు విధానాలపై వడ్డీ రేట్లు ఆధారపడి ఉంటాయి. తీసుకున్న మొత్తాన్ని ఐదేళ్లలోపు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.

దూసుకొచ్చిన మృత్యువు

■ తల్లీకుమార్తె దుర్మరణం

■ ఆసుపత్రికి వెళ్తుండగా ఘటన

లక్ష్మీదుర్గ, రాధ (పాత చిత్రాలు)

కుమార్తెను ఆసుపత్రికి తీసుకెళ్తున్న కుటుంబంలో రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదం నింపింది. కారును బొలెరో వాహనం ఢీకొట్టడంతో చిన్నారితో పాటు తల్లి దుర్మరణం చెందారు. మిగతా వారు చికిత్స పొందుతున్నారు. తెలంగాణ రాష్ట్రం మహబూబ్‌నగర్ జిల్లా మూసాపేట మండలం జానంపేట వద్ద 44వ జాతీయ రహదారిపై సోమవారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఎమ్మిగనూరుకు చెందిన బసిరెడ్డి, రాధ (38) దంపతులు. వీరికి కుమార్తె లక్ష్మీదుర్గ(9), కుమారుడు రాజీవ్‌రెడ్డి ఉన్నారు. లక్ష్మీదుర్గకు మాటలు సరిగ్గా రానందున చికిత్స కోసం కారులో హైదరాబాద్ బయలుదేరారు. హైదరాబాద్ నుంచి కర్నూలు వైపు బొలెరో వెళ్తోంది. జానంపేట వద్ద రోడ్డుపై నిలిచిపోయిన ట్రాలీ ఆటోను తప్పించే క్రమంలో బొలెరో డ్రైవర్ వాహనాన్ని ఒక్కసారిగా కుడి వైపునకు తిప్పారు. ఈ క్రమంలో విభాగినిని దాటి. . అవతలి వైపు రోడ్డుపై వెళ్తున్న బసిరెడ్డి కారును ఢీకొంది. రాధ అక్కడికక్కడే మృతి చెందారు. లక్ష్మీదుర్గ మహబూబ్‌నగర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. బసిరెడ్డితో పాటు కుమారుడు రాజీవ్‌రెడ్డి, బంధువులు పార్వతి, నాగార్జునరెడ్డి, బొలెరో డ్రైవర్ హనుమంతు, పక్కనే ఉన్న శివప్రసాద్‌ను మహబూబ్‌నగర్ ఆసుపత్రికి తరలించారు. - న్యూస్‌టుడే, ఎమ్మిగనూరు

పాణ్యం.. పరిశ్రమల కేంద్రం

పాణ్యం, పాణ్యం గ్రామీణ, న్యూస్‌టుడే : పరిశ్రమలకు కేరాఫ్‌గా పాణ్యం మారుతోంది. మండల పరిధిలో ఇప్పటికే వివిధ పరిశ్రమల నిర్మాణాలు జరుగుతున్నాయి. యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది. పెట్టుబడులను ఆకర్షిస్తోంది. అవసరమైన సదుపాయాలు కల్పిస్తోంది. ఈ నేపథ్యంలో పారిశ్రామికవేత్తలు సైతం ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే పాణ్యం మండలం పిన్నాపురంలో ఆసియాలోనే అతిపెద్ద సోలార్ పంప్డ్ స్టోరేజీ విద్యుదుత్పత్తి కేంద్రం నిర్మిస్తున్నారు. దీంతోపాటు కందికాయపల్లె, ఆలమూరు గ్రామాల పరిధిలో సోలార్ పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయి. గడివేముల మండలంలోని గని తదితర ప్రాంతాల్లో ఇప్పటికే సోలార్ పరిశ్రమలు ఏర్పాటు చేశారు.

ఏపీఐఐసీకి 48.89 ఎకరాలు

యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించే ఉద్దేశంతో చిన్నతరహా పరిశ్రమలు ఏర్పాటుకు అధికారులు భూసేకరణ చేశారు. పాణ్యం సమీపంలోని సుగాలిమెట్ట వద్ద 50.89 ఎకరాలు ప్రభుత్వ స్థలాన్ని సేకరించారు. ఇందులో ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటుకుగాను ఏపీఐఐసీకి 48.89 ఎకరాలు కేటాయించారు. ఈ భూముల్లో చిన్నతరహా పరిశ్రమ ఏర్పాటుకు స్థలాలు కేటాయించాలని నిర్ణయించారు. పశువుల వసతిగృహం కోసం రెండెకరాలు కేటాయించి ఆయా సంస్థలకు అప్పగించారు. మరోవైపు పర్యాటక శాఖకు 5 ఎకరాలు కేటాయించి వారికి అప్పగించారు. ఉద్యానవన శాఖకు 7 ఎకరాలు, రవాణా శాఖకు ఏడెకరాలు కేటాయించాలని ప్రతిపాదనలు వచ్చాయని.. వాటిని పరిశీలిస్తున్నామని అధికారులు పేర్కొన్నారు.

స్థానిక యువతకు లబ్ధి

ఉద్యానవన శాఖకు కేటాయించే 7 ఎకరాల్లో మిల్లెట్, కంది ప్రాసెసింగ్ యూనిట్లతోపాటు పలు కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు వచ్చాయి. పరిశ్రమల పార్కుకు కేటాయించిన ఈ స్థలంలో వివిధ కర్మాగారాలు ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించనున్నారు. ఫలితంగా స్థానిక యువతకు మేలు జరగనుంది.

"పరిశ్రమల పార్కుకు సుగాలిమెట్ట వద్ద ఏపీఐఐసీకి 48.89 ఎకరాలు కేటాయించాం. మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్, డ్రైవింగ్ ట్రాక్ ఏర్పాటుకు ప్రతిపాదనలు వచ్చాయి" అని తహసీల్దారు నరేంద్రనాథ్‌రెడ్డి చెప్పారు.

రెవెన్యూ క్లినిక్‌కు 185 వినతులు

నంద్యాల పట్టణం, న్యూస్‌టుడే: నంద్యాలలో నిర్వహించిన రెవెన్యూ క్లినిక్‌కు 185 వినతులు అందాయి. స్థానిక పీజీఆర్ఎస్ హాల్‌లో సోమవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో అడంగల్ సవరణకు సంబంధించి 43, చుక్కల భూముల క్రమబద్ధీకరణకు 19, అసైన్డ్, భూ ఆక్రమణలకు సంబంధించి 21, రెవెన్యూ కోర్టు విచారణలు 26, సర్వే, రీ సర్వే 43, దేవాదాయ, వక్ఫ్ భూములకు 33 వినతులు అందాయి. అర్జీలను కలెక్టర్ రాజకుమారి పరిశీలించి వినతుల నమోదు విధానం, అర్జీదారులకు కల్పిస్తున్న సౌకర్యాలను సమీక్షించారు.

(c) eenadu

దుమ్ము రేగి.. అవస్థలు మిగిల్చి

బనగానపల్లి-కోవెలకుంట్ల ప్రధాన రహదారిలో గులాంనబీపేట-అమడాల మెట్ట మధ్య పది రోజులుగా రహదారి మరమ్మతుల పనులు జోరుగా సాగుతున్నాయి. ప్రధాన రహదారి కావడంతో పెద్దసంఖ్యలో వాహనాల రాకపోకలు సాగుతుంటాయి. మరమ్మతుల కారణంగా భారీ వాహనాలు వచ్చినప్పుడు భారీగా దుమ్మురేగుతోంది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఏమాత్రం ఆదమరిచినా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. దుమ్మూధూళి రేగకుండా నీటిని చల్లాలని ప్రయాణికులు కోరుతున్నారు. – న్యూస్‌టుడే, బనగానపల్లి గ్రామీణం

వైకుంఠ వాసుడా.. భూలోక దేవుడా..

గ్రామంలో ఊరేగుతున్న స్వామివార్ల పల్లకి

కోటకందుకూరు(ఆళ్లగడ్డ గ్రామీణం), న్యూస్‌టుడే: అహోబిలం లక్ష్మీనృసింహ స్వామి పార్వేటోత్సవం వైభవంగా సాగుతోంది. స్వామి ఊరూరా తిరుగుతూ ప్రజలతో విశేష పూజలందుకుంటున్నారు. స్వామి పల్లకి సోమవారం కోటకందుకూరు గ్రామంలో కొలువుదీరింది. ఊళ్లోని తెలుపులపై ప్రహ్లాదవరదస్వామి, జ్వాలా నృసింహస్వామి ఆశీనులు కాగా భక్తులు ఊరేగింపుగా తరలివచ్చి స్వామిని దర్శించుకున్నారు. చిరుకానుకలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. తమ ఇళ్ల ముంగిటకు వచ్చిన స్వామి పల్లకిని భుజాలపై మోస్తూ భక్తిని చాటుకున్నారు. స్వామి రాకతో గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది.

నేటి నుంచి ఈఎస్‌ఎల్ ప్రాంతీయ క్రికెట్ పోటీలు

జూనియర్ విభాగంలో తలపడనున్న జట్లు

అనంతపురం క్రీడలు, న్యూస్‌టుడే: ఈనాడు స్పోర్ట్స్ లీగ్ ప్రాంతీయ స్థాయి క్రికెట్ టోర్నీ మంగళవారం నుంచి మొదలవుతుంది. జిల్లాస్థాయి టోర్నీలో ఛాంపియన్లుగా నిలిచిన రాయలసీమ జిల్లాల జట్లు తలపడనున్నాయి. విన్సెంట్ డీపాల్ మైదానం వేదికగా రెండు రోజులు, రాయలసీమ క్రికెట్ మైదానంలో ఫైనల్ పోటీ ఉంటుంది. ధనిక్ భారత్ విద్యాసంస్థల సమర్పణలో రెండో అంచెలో జరిగే ఈ పోటీల్లో అనంతపురం జిల్లాతో పాటు చిత్తూరు, కర్నూలు, కడప జిల్లాల జట్లు పాల్గొంటున్నాయి. గత నెలలో ఈఎస్‌ఎల్ జిల్లాస్థాయి క్రికెట్ టోర్నీ ముగిసిన విషయం తెలిసిందే. గ్రామీణ క్రికెటర్లలో దాగిన ప్రతిభను వెలికితీయాలన్న సంకల్పంతో 15వ సారి ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఈఎస్ఎల్ గిన్నిస్ బుక్ రికార్డులకు ఎక్కిన విషయం తెలిసిందే. రాయలసీమ రాకర్స్‌గా ఏ జట్లు అవతరిస్తాయో తెలియాలంటే మరో మూడు రోజులు వేచి చూడాల్సిందే. ప్రాంతీయ స్థాయి పోటీల్లో ప్రతి మ్యాచ్‌కు 20 ఓవర్లు నిర్ణయించారు.

EENADU SPORTS LEAGUE 2025

జూనియర్ విభాగంలో నేటి పోటీలు

- ఉదయం 9 గంటలకు **అనంతపురం** × **కడప**
- మధ్యాహ్నం 1.30 గంటలకు **చిత్తూరు** × **కర్నూలు**

Title Sponsor: ధనిక్ భారత్ విద్యా సంస్థలు IIT-JEE | NEET

Protein Partner: NECC నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ (Non-Govt. Public Charitable Trust)

Beverage Partner: CMR SHOPPING MALL The joy of life ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ | ఒడిశా | కర్ణాటక

Regional Sponsor: MITS DEEMED TO BE UNIVERSITY MADANAPALLE INSTITUTE OF TECHNOLOGY & SCIENCE www.mits.ac.in

Gift Partner: KL (DEEMED TO BE UNIVERSITY)

Digital Partner: ఈనాడు.నెట్ ETV BHARAT

TV Partner: ETV ఆంధ్రప్రదేశ్

Organised by ఈనాడు

పోలీస్ పీజీఆర్ఎస్‌కు 93 ఫిర్యాదులు

బాధితుల నుంచి సమస్యలు తెలుసుకుంటున్న ఎస్పీ సునీల్ షొరాణ్

నంద్యాల నేరవిభాగం, న్యూస్‌టుడే: తన భర్త చిన్నయోబు రోజు మద్యం తాగి వచ్చి తనను, పిల్లలను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని, తనకు న్యాయం చేయాలని గోవింద పల్లె గ్రామానికి చెందిన రామలక్ష్మమ్మ ఎస్పీ సునీల్ షొరాణ్‌కు ఫిర్యాదు చేశారు. సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన పోలీస్ పీజీఆర్ఎస్‌కు 93 ఫిర్యాదులు వచ్చినట్లు ఎస్పీ తెలిపారు. ఆయన బాధితుల నుంచి ఫిర్యాదులను స్వయంగా స్వీకరించి సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులతో మాట్లాడారు. వాటిపై పూర్తిస్థాయి విచారణ జరిపి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చట్ట పరిధిలో ఉన్న సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపాలన్నారు. నిర్ణీత గడువు లోపల అర్జీలను పరిష్కరించాలని ఆదేశించారు.

వచ్చిన అర్జీల్లో కొన్ని..

◆ గిద్దలూరు గ్రామానికి చెందిన భూషణం అనే వ్యక్తి తన పొలానికి వెళ్లే మార్గంలో గుంత తవ్వి దారి మూసివేశాడని.. దీంతో పొలానికి రస్తా లేక 5 ఎకరాల పొలం బీడుగా మారిందని కొలిమిగుండ్ల మండలం కోటపాడు గ్రామానికి చెందిన మూల వెంకటేశ్వరరెడ్డి ఎస్పీకి ఫిర్యాదు చేశారు. రస్తా కోసం వెళితే బెదిరింపులకు గురిచేస్తున్నారని వాపోయారు.

◆ భూమి కొలతలకు ఆటంకం కలిగిస్తూ వారసత్వంగా తనకు రావాల్సిన బంగారం, నగదు ఇవ్వకుండా అక్రమంగా అడ్డుకుంటున్న పెద్ద నారాయణ రెడ్డిపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని ఈర్నపాడు గ్రామానికి చెందిన హరికుమార్ రెడ్డి అర్జీ అందించారు.

◆ తనకు ఉద్యోగం ఇప్పిస్తానని హైదరాబాద్‌కు చెందిన సంపత్‌కుమార్‌రెడ్డి తన నుంచి రూ.6.60 లక్షలు తీసుకున్నాడని.. ఉద్యోగం ఇప్పించకుండా, డబ్బులు తిరిగి ఇవ్వకుండా మోసం చేశాడని నంద్యాల పట్టణానికి చెందిన శ్రీధర్ రావు ఎస్పీ ఎదుట వాపోయారు.

నేత్రపర్వంగా పల్లకి ఉత్సవం

ఉత్సవంలో పాల్గొన్న అర్చకులు, భక్తులు

ఉత్సవంలో పాల్గొన్న అర్చకులు, భక్తులు

యాగంటి(బనగానపల్లి గ్రామీణం),న్యూస్‌టుడే: యాగంటి ఉమామహేశ్వరస్వామి ఆలయంలో సోమవారం ఆలయాధికారి పాండురంగారెడ్డి ఆధ్వర్యంలో నేత్రపర్వంగా పల్లకి ఉత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పల్లకిని అందంగా అలంకరించి ఉత్సవ విగ్రహాలుంచి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పల్లకితో ప్రాకార ఉత్సవం గావించారు. కార్యక్రమంలో ఆలయ ఛైర్మన్ మౌళీశ్వరరెడ్డి, పాతపాడు సర్పంచి మహేశ్వరరెడ్డి, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.

సూక్ష్మపోషకం.. పంటలకు కీలకం

✦ లోపిస్తే ఉత్పాదకతపై ప్రభావం

ఎమ్మిగనూరు వ్యవసాయం, న్యూస్‌టుడే: పంట ఉత్పాదకత పెంపులో కీలకమైన సూక్ష్మపోషకాలు జిల్లా పశ్చిమ ప్రాంతంలో లోపించాయి. పలు మండలాల్లో సేకరించిన నమూనాలను ల్యాబ్‌లో పరీక్షించగా భూముల్లో సగానికి పైగా సూక్ష్మపోషకాలు లోపం ఉన్నట్లు తేలింది.

జిల్లా పశ్చిమ ప్రాంతంలోని ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆస్పరి, నందవరం, పెద్దకడబూరు, ఆలూరు, హాలహర్వి, హొళగుంద, చిప్పగిరి, ఆదోని, కౌతాళం, కోసిగి మండలాల్లో 12,971 మట్టి నమూనాలు సేకరించి ఎమ్మిగనూరు దగ్గర ఉన్న ముగతి భూసార పరీక్ష కేంద్రంలో పరీక్షించారు. పరీక్షల్లో జింకు, ఇనుము, మాంగనీస్, రాగి, బోరాన్, మాలిబ్డినం పరీక్షించారు. ఇనుము 73.12శాతం, జింకు 59.09శాతం, మాంగనీస్ 49.60శాతం లోపం ఉంది. రాగి 7.19శాతం, బోరాన్ 2.85శాతం మాత్రమే తక్కువగా ఉన్నాయి.

❑ **జింకు:** మొక్కల్లోని చాలా ఎంజైములు ఉత్పత్తిలో సాయపడుతుంది. ఆక్సిన్ తయారీలో ఉపయోపడుతుంది. జింకు లోపం వల్ల ఈనెల మధ్య పచ్చదనం కోల్పోవటం, కణుపుల మధ్య దూరం తగ్గడం, ఆకుల పరిమాణంలో బాగా క్షీణత, ఎదుగుదల లోపం ఉంటుంది.

❑ **ఇనుము:** ఇనుము కిరణజన్య సంయోగక్రియలో పత్రహరితం తయారీలో ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఇనుము లోపం ఎక్కువగా మెగ్నీషియం, క్యాల్షియం ఉన్న నేలల్లో గమనించవచ్చు. ఈనెల మధ్య పచ్చదనం కోల్పోయి ఆకు మొత్తానికి విస్తరించడం, తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఆకులు పూర్తిగా తెలుపు రంగుకు మారుతాయి.

❑ **మాంగనీస్:** పంట ఉత్పత్తికి తక్కువ మోతాదులో అవసరమైన సూక్ష్మపోషకం ఇది. మొక్కల్లోని ఇనుపధాతు కదలికను ప్రభావితం చేసి పత్రహరితం తయారీలో దోహదపడుతుంది. లేత ఆకులపై మొదటగా అధికంగా ప్రభావం కనిపిస్తుంది. ఈనెలు పచ్చగా ఉండి పసుపు, ఎరుపు రంగుతో కూడిన బూడిద రంగులోకి మారుతుంది. ఆకులు ముడుచుకుపోవటం, ఈనెల దగ్గర ఆకృతి కోల్పోతుంది. పంట పక్వానికి చేరే దశలో ఆకులు మందంగా మారుతాయి.

పరీక్షలకు సేకరించిన మట్టి నమూనాలు

❑ ముగతి భూసార పరీక్ష కేంద్రం ఏడీఏ అశోక్ వర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ.. పంట ఉత్పాదకత పెరిగేందుకు దోహదపడే సూక్ష్మపోషకాల లోపం లేకుండా చూసుకోవాలి. రైతులు భూసార పరీక్షలు చేయించుకొని లోపం ఉంటే వాటి భర్తీకి సంబంధించిన సూక్ష్మపోషకాలు వేసుకోవాలి.

వినతులను నాణ్యతతో పరిష్కరించాలి

వినతులను పరిశీలిస్తున్న కలెక్టర్

నంద్యాల పట్టణం, న్యూస్‌టుడే: ప్రజా వినతులపై ప్రత్యేక దృష్టి సారించి నాణ్యతతో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా కలెక్టరేట్‌లో సోమవారం ప్రజల నుంచి ఆమె వినతులు స్వీకరించారు. కార్యక్రమానికి 138 వినతులు అందాయి. ఆమె మాట్లాడుతూ.. నిర్ణీత గడువు దాటిన 3017 దరఖాస్తులను త్వరగా పూర్తి చేయాలన్నారు. పెండింగ్‌లో ఉన్న పౌర సరఫరాల శాఖ, విద్యుత్తు, అటవీ, పంచాయతీరాజ్ తదితర శాఖల్లోని ఆడిట్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కె.కార్తీక్, డీఆర్వో రామునాయక్ తదితరులు పాల్గొన్నారు.

పత్తి విత్తనాలు స్వాధీనం

నంద్యాల వ్యవసాయం, న్యూస్‌టుడే: అనుమతి పత్రాలు లేని సుమారు రూ.91 లక్షలు విలువజేసే పత్తి విత్తనాలను విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సీజ్ చేసినట్లు మండల వ్యవసాయాధికారి ప్రసాదరావు తెలిపారు. సోమవారం నంద్యాల పరిధిలోని పత్తి విత్తనశుద్ధి కేంద్రాలపై అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. విజిలెన్స్ అధికారి విశ్వనాథ్, సీఐ పవన్‌కిషోర్, ఎస్సై వెంకటప్రసాద్, ఏవో ప్రసాదరావు అధికారుల బృందం పలు కేంద్రాల్లో తనిఖీలు చేశారు. స్టాక్ వివరాలు, అనుమతి పత్రాలను పరిశీలించారు.

SHRIRAM Finance **శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్**

రిజిస్టర్డ్ ఆఫీస్: శ్రీ టవర్స్, ప్లాట్ నెం. 14ఎ, సౌత్ ఫేస్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, గిండి, చెన్నై-600032. బ్రాంచి ఆఫీస్: డి.నెం. 25/586, 1వ అంతస్తు, గుప్తా బిల్డింగ్స్, శ్రీనివాస నగర్, నంద్యాల-518501.

(రూల్ 8 (1) ప్రకారం) **భౌతిక స్వాధీనత ప్రకటన** (స్థిరాస్తి కొరకు)

సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ది ఫైనాన్షియల్ అస్సెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ యాక్ట్, 2002 (54 ఆఫ్ 2002) ప్రకారం (శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ లిమిటెడ్, చెన్నైలోని ఎన్‌సిఎల్‌టి యొక్క ఆర్డర్ ప్రకారం "శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్ లిమిటెడ్"తో విలీనం చేయబడిందని సమాచారం. తదనంతరం "శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్ లిమిటెడ్ పేరు ది. 30-11-2022 నుండి "శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్" గా అమలులోకి వచ్చేలా మార్చబడినది. ది. 30-11-2022 నాటి ఇన్‌కార్పొరేషన్ సర్టిఫికేట్‌ను చూడగలరు) మెస్సర్స్ శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ యొక్క అధీకృత అధికారి అయిన ఈ దిగువ సంతకందారు సెక్యూరిటీ ఇంటరెస్ట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ రూల్స్, 2002 నందలి సెక్షన్ 13(12)కు అనుబంధమైన రూల్ 3 ప్రకారము సంక్రమించిన అధికారములతో ఋణగ్రహీతలు: **1. నేసా శ్రీనివాసులు,** తండ్రి: నేసా వెంకటస్వామి, హెచ్.నెం: 27/328/ఎ1, బొమ్మల సత్రం, నంద్యాల (గ్రామం), నంద్యాల (మండలం), కర్నూలు (జిల్లా), పిన్ కోడ్: 518501. **2. బాల వెంకటపతి నేసా,** తండ్రి: నేసా వెంకటస్వామి, హెచ్.నెం: 27/328/ఎ2, బొమ్మల సత్రం, నంద్యాల, కర్నూలు (జిల్లా), పిన్ కోడ్: 518501. **3. పి. చెన్నయ్య,** తండ్రి: పి. చిన్న చెన్నయ్య, హెచ్.నెం: 27-328-ఎ3, మూలసాగరం, రైల్వే స్టేషన్ సమీపంలో, నంద్యాల, కర్నూలు (జిల్లా), పిన్ కోడ్: 518501 వారు అగ్రిమెంట్ నెం. **NADYITF2201310017** తాలూకు చెల్లించవలసిన డిమాండ్ నోటీసు ప్రకారం బకాయి మొత్తం **రూ. 32,88,190/-** (అక్షరాలా ముప్పై రెండు లక్షల ఎనభై ఎనిమిది వేల నూట తొంభై రూపాయలు మాత్రమే) + వడ్డీ మరియు జరిమానాలతో గల కాంట్రాక్చువల్ ఛార్జీలతో కలిపి నోటీసు తేది నుండి 60 రోజులలోగా చెల్లించవలసినదిగా **తేది. 18.12.2023**న డిమాండ్ నోటీసు జారీ చేయబడింది.

ఋణగ్రహీతలు బకాయి సొమ్మును తిరిగి చెల్లించుటలో విఫలమైనందున ఈ దిగువ సంతకందారు సదరు చట్టం ప్రకారం **కర్నూలు వద్ద గౌరవనీయ చీఫ్ జ్యూడీషియల్ మేజిస్ట్రేట్ కమ్ ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జ్, సి.ఆర్.ఎల్. ఎం.పి.నెం.292/2025** ద్వారా సదరు చట్టములోని సెక్షన్ 13(4)కు అనుబంధమైన సదరు రూల్స్ నందలి రూల్ 9 ప్రకారము దిగువ పేర్కొన్న ఆస్తిని తేది. **13-01-2026**న భౌతికంగా స్వాధీనత తీసుకోవడమైనదని ఋణగ్రహీతలకు ప్రత్యేకంగా మరియు సాధారణ ప్రజానీకమునకు ఇందుమూలముగా తెలియజేయునది.

ఈ ఆస్తి విషయమై ఎవరు ఎటువంటి లావాదేవీలు జరుపరాదని, ఎటువంటి లావాదేవీలైనా ప్రస్తుతం చెల్లించవలసిన బకాయి మొత్తం **రూ. 32,88,190/-** (అక్షరాలా ముప్పై రెండు లక్షల ఎనభై ఎనిమిది వేల నూట తొంభై రూపాయలు మాత్రమే) + ఇప్పటి వరకు వడ్డీ మరియు ఇతర కాస్టులు, కాంట్రాక్చువల్ ఛార్జీలు మరియు ఖర్చులతో కలిపి శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ వారి ఛార్జీకి లోబడి ఉండునని ప్రత్యేకించి ఋణగ్రహీతలకు మరియు సాధారణ ప్రజానీకానికి హెచ్చరించడమైనది.

తనఖా పెట్టిన స్థిరాస్తి వివరములు

కర్నూలు జిల్లా, నంద్యాల రిజిస్ట్రేషన్ జిల్లా, సిరివెళ్ల సబ్ జిల్లా, ఆళ్లగడ్డ మండలం, బొతులూరు గ్రామ పంచాయతీ మరియు గ్రామ ఖాతాల ప్రకారం సర్వే నెం. 347/1బి2 లో విస్తీర్ణం ఎకరా 0.31 సెంట్లు లేదా 0.125 హెక్టార్లు, సర్వే నెం. 347/2ఎ, విస్తీర్ణం ఎకరా 0.12 సెంట్లు లేదా 0.048 హెక్టార్లు మొత్తం భూమి విస్తీర్ణం ఎకరా 0.43 సెంట్లకు హద్దులు: **తూర్పు:** సంజీవ రాయుడు గారి భూమి, **పడమర:** ఎన్.హెచ్ రోడ్డు, **ఉత్తరం:** నేసా పద్మావతి గారి భూమి, **దక్షిణం:** నేసా బాల వెంకటపతి గారి భూమి. పైన పేర్కొన్న హద్దుల మధ్య ఉన్న ఎకరా 0.43 సెంట్ల భూమి మరియు దానికి సంబంధించిన అన్ని రకాల సులభ హక్కులతో కలిపి.

తేది: 13.01.2026 అధీకృత అధికారి
ప్రదేశం: నంద్యాల శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్

SHRIRAM Finance **శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్**

రిజిస్టర్డ్ ఆఫీస్: శ్రీ టవర్స్, ప్లాట్ నెం. 14ఎ, సౌత్ ఫేస్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, గిండి, చెన్నై-600032. బ్రాంచి ఆఫీస్: డి.నెం. 25/586, 1వ అంతస్తు, గుప్తా బిల్డింగ్స్, శ్రీనివాస నగర్, నంద్యాల-518501.

(రూల్ 8 (1) ప్రకారం) **భౌతిక స్వాధీనత ప్రకటన** (స్థిరాస్తి కొరకు)

సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ది ఫైనాన్షియల్ అస్సెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ యాక్ట్, 2002 (54 ఆఫ్ 2002) ప్రకారం (శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ లిమిటెడ్, చెన్నైలోని ఎన్‌సిఎల్‌టి యొక్క ఆర్డర్ ప్రకారం "శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్ లిమిటెడ్"తో విలీనం చేయబడిందని సమాచారం. తదనంతరం "శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్ లిమిటెడ్ పేరు ది. 30-11-2022 నుండి "శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్" గా అమలులోకి వచ్చేలా మార్చబడినది. ది. 30-11-2022 నాటి ఇన్‌కార్పొరేషన్ సర్టిఫికేట్‌ను చూడగలరు) మెస్సర్స్ శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ యొక్క అధీకృత అధికారి అయిన ఈ దిగువ సంతకందారు సెక్యూరిటీ ఇంటరెస్ట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ రూల్స్, 2002 నందలి సెక్షన్ 13(12)కు అనుబంధమైన రూల్ 3 ప్రకారము సంక్రమించిన అధికారములతో ఋణగ్రహీతలు: **1. సి.ఎస్. సుజన కుమారి,** భర్త: ఎ. చంద్ర మోహన్ రెడ్డి, హెచ్.నెం: 5-8-2, పాతూరు వీధి, ఆళ్లగడ్డ, నంద్యాల (జిల్లా), పిన్ కోడ్: 518543. **2. ఎ. రాజేశ్వర రెడ్డి,** తండ్రి: ఎ. చంద్ర మోహన్ రెడ్డి, హెచ్.నెం: 5-8-2, పాతూరు వీధి, ఆళ్లగడ్డ, నంద్యాల (జిల్లా), పిన్ కోడ్: 518543. **3. ఎ. గంగాధర్ రెడ్డి,** తండ్రి: ఎ. ఈశ్వర రెడ్డి, హెచ్.నెం: 5-8-15, పాతూరు వీధి, ఆళ్లగడ్డ, నంద్యాల (జిల్లా), పిన్ కోడ్: 518543 వారు అగ్రిమెంట్ నెం. **NADY1TF2202280007** తాలూకు చెల్లించవలసిన డిమాండ్ నోటీసు ప్రకారం బకాయి మొత్తం **రూ. 27,03,901/-** (అక్షరాలా ఇరవై ఏడు లక్షల మూడు వేల తొమ్మిది వందల ఒక్క రూపాయలు మాత్రమే) + వడ్డీ మరియు జరిమానాలతో గల కాంట్రాక్చువల్ ఛార్జీలతో కలిపి నోటీసు తేది నుండి 60 రోజులలోగా చెల్లించవలసినదిగా **తేది. 10.07.2024**న డిమాండ్ నోటీసు జారీ చేయబడింది.

ఋణగ్రహీతలు బకాయి సొమ్మును తిరిగి చెల్లించుటలో విఫలమైనందున, వారికి ప్రత్యేకంగా మరియు సాధారణ ప్రజలకు ఈ ప్రకటన ద్వారా తెలియజేయడమేమనగా, అధీకృత అధికారి అయిన దిగువ సంతకందారు, చట్టం యొక్క సెక్షన్ 13(4) ప్రకారం కింద వివరించబడిన ఆస్తిని స్వాధీనం తీసుకున్నారు. అలాగే అధీకృత అధికారి చట్టంలో సెక్షన్ 14 లోని రూల్ 9 ప్రకారం, **13 జనవరి 2026** న అధీకృత అధికారి ఆ ఆస్తిని నేరుగా భౌతిక స్వాధీనం చేసుకోవడమైనదని ఋణగ్రహీతలకు ప్రత్యేకంగా మరియు సాధారణ ప్రజానీకమునకు ఇందుమూలముగా తెలియజేయనది.

ఈ ఆస్తి విషయమై ఎవరు ఎటువంటి లావాదేవీలు జరుపరాదని, ఎటువంటి లావాదేవీలైనా ప్రస్తుతం చెల్లించవలసిన బకాయి మొత్తం **రూ. 27,03,901/-** (అక్షరాలా ఇరవై ఏడు లక్షల మూడు వేల తొమ్మిది వందల ఒక్క రూపాయలు మాత్రమే) + ఇప్పటి వరకు వడ్డీ మరియు ఇతర కాస్టులు, కాంట్రాక్చువల్ ఛార్జీలు మరియు ఖర్చులతో కలిపి శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ వారి ఛార్జీకి లోబడి ఉండునని ప్రత్యేకించి ఋణగ్రహీతలకు మరియు సాధారణ ప్రజానీకానికి హెచ్చరించడమైనది.

తనఖా పెట్టిన స్థిరాస్తి వివరములు

కర్నూలు జిల్లా, నంద్యాల రిజిస్ట్రేషన్ జిల్లా, ఆళ్లగడ్డ సబ్ జిల్లా, ఆళ్లగడ్డ మండలం, ఆళ్లగడ్డ గ్రామ పంచాయతీ మరియు గ్రామ ఖాతాల ప్రకారం: వార్డు నెం. 1, బ్లాక్ నెం. 1, లక్ష్మీపురం వీధి (కరణమయ్య వీధి) నందు గల సర్వే నెం. 120/ఎ లోని 279 చదరపు గజాల స్థలం మరియు దానిలో నిర్మించబడిన షెడ్డు. **హద్దులు: తూర్పు:** లక్ష్మీ ప్రసన్న థియేటర్, **పడమర:** అల్ల చంద్ర మోహన్ రెడ్డి స్థలం, **ఉత్తరం:** నూకల గొల్ల నాగమునీ గారి ఖాళీ స్థలం మరియు 1 గజం వెడల్పు గల రోడ్డు, **దక్షిణం:** ఎ. సుజన కుమారి గారికి చెందిన తొట్టి. స్థలంలో కొలతలు: తూర్పు నుండి పడమరకు 31 అడుగులు లేదా 9.449 మీటర్లు మరియు ఉత్తరం నుండి దక్షిణానికి 81 అడుగులు లేదా 24.688 మీటర్లు. మొత్తం 279 చ.గ.ల విస్తీర్ణం గల స్థలం, దానిలో నిర్మించిన షెడ్డు, దానికి అమర్చబడిన అన్ని అమరికలు మరియు దానికి అనుబంధంగా ఉన్న స్థలంతో కలిపి.

తేది: 13.01.2026 అధీకృత అధికారి
ప్రదేశం: నంద్యాల శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్

పూతదశలో సస్యరక్షణ తప్పనిసరి

ఎమ్మిగనూరు వ్యవసాయం, చాగలమర్రి, న్యూస్‌టుడే: మామిడి పూత దశలో యాజమాన్య పద్ధతులు పాటించడం వల్ల మంచి దిగుబడులు పొందవచ్చునని బనవాసి కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ రాఘవేంద్రచౌదరి, ఉద్యాన అధికారి దస్తగిరి తెలిపారు. తోటలో అన్ని చెట్లకు ఒకేసారి పూత రావడానికి, పురుగులు, తెగుళ్ల బారిన పడకుండా యాజమాన్య, సస్యరక్షణ చర్యలను వివరించారు. లీటరు నీటిలో పూత ప్రారంభ దశలో 13.0.45(పొటాషియం నైట్రేట్) 10గ్రాములు+ఆర్కా మామిడి స్పెషల్ ఐదు గ్రాములు కలిపి పిచికారీ చేయాలి. ఈ ద్రావణాన్ని 7-10 రోజుల వ్యవధిలో రెండు, మూడు సార్లు పిచికారీ చేయాలి. దీని వల్ల పూత బలంగా వస్తోంది. పూత రాలడం తగ్గి కాయలు పట్టడం మెరుగవుతుంది.

● తోటల్లో పూత రాకపోతే.. లీటరు నీటిలో 13.0.45 (పొటాషియం నైట్రేట్) 10గ్రాములు లేదా ఆర్కామామిడి స్పెషల్ ఐదు గ్రాములు కలిపి వారం వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేసుకోవాలి.

● పిందెలు కాసిన తర్వాత ఎర్రగా మారి రాలిపోతుంటే.. కాయలు పెరిగేందుకు లీటరు నీటికి ఆర్కా మామిడి స్పెషల్ (బోరాన్, జింక్ పోషకాలు ఉంటాయి) ఐదు గ్రాములు లేదా ప్లానోఫిక్స్ 0.25మి.లీ. కలిపి పిచికారీ చేయాలి.

● ఫిబ్రవరిలో కాయ బఠాణీ గింజ పరిమాణంలో ఉన్నప్పుడు కాయ పరిమాణం పెరిగేందుకు తగినంత నీటి తడులు అందించాలి. పదేళ్ల పైబడిన ఒక చెట్టుకు యూరియా 750 గ్రాములు, పొటాష్ 500 గ్రాములు వేర్ల చుట్టూ వేసి మట్టి వేసి పూడ్చాలి. తేనె మంచు పురుగు వల్ల పూత నల్లగా మారి రాలిపోతుంటే.. నివారణకు ఇమిడాక్లోప్రిడ్ 0.5మి.లీ.+హెక్సాకొనజోల్ 2మి.లీ. లేదా బూప్రోఫుజిన్ 1.6 మి.లీ.+థియోఫనేట్‌మిథైల్ ఒక గ్రాము కలిపి ఏదో ఒక మందు పిచికారీ చేసుకోవాలి.

రైతేరాజు — సందేహాలు సమాధానాలు

సమస్య: మొక్కజొన్న ఆకుల్లో గుండు సూది మాదిరిగా రంధ్రాలు పడుతున్నాయి. పొడవాటి చిల్లులు వరుసగా కనిపిస్తున్నాయి. నివారణ తెలపండి.
– మహేశ్వరరెడ్డి, పాతపాడు

సమాధానం: పంటలో కాండం తొలుచు పురుగు ఆశించి ఉండొచ్చు. పైరు మొలకెత్తిన 20 రోజులు దాటిన పంటలోకి వస్తాయి. పిల్ల పురుగులు మొదట ఆకులపై పత్రహరితాన్ని గోకి తింటాయి. తర్వాత ముడుచుకొని ఉన్న ఆకు ద్వారా కాండంలోకి వెళ్తాయి. లార్వాలు ఎదిగే అంకురాన్ని తినడంతో మొవ్వు చనిపోయి ఎండిపోతుంది. దీన్నే రెడ్ హార్ట్ అంటారు. నివారణకు పొలంలో కలుపు, చెత్తాచెదారం లేకుండా చేసుకోవాలి. ట్రైకోగ్రామా కిలోనిస్ పరాన్న జీవి గ్రుడ్లను ఎకరాకు 2-3ట్రైకోకార్డ్స్ రూపంలో రెండు విడతలుగా 12, 22 రోజుల పైరు దశలో విడుదల చేయాలి. లేదా 200 లీటర్ల నీటికి మోనోక్రోటోఫాస్ 36 ఎస్.ఎల్. ఎకరాకు 320 మి.లీ. లేదా క్లోరాంట్రినిలిప్రోల్ (కొరజెన్, రైనాక్సిపర్ లాంటివి) ఎకరాకు 60 మి.లీ.ను కలిపి పైరు మొలకెత్తిన 10 నుంచి 12 రోజులకు పిచికారీ చేయాలి. ఉద్ధృతి ఎక్కువగా ఉంటే కార్బోఫ్యూరాన్ 3జీ గుళికలను ఎకరాకు మూడు కిలోల చొప్పున పైరు మొలకెత్తిన 30 రోజులకు ఆకుల సుడుల్లో వేయాలి.

డాక్టర్ బాలరాజు, శాస్త్రవేత్త

సమస్య: వరి నాటే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించండి.
– చిన్న వెంకటరెడ్డి, ఇల్లూరుకొత్తపేట

సమాధానం: రైతులు వరి నాటే సమయంలో నారుకట్టలు శుద్ధి చేసి నాటితే మంచిది. మాగాణిలో వరినాటే చోట పక్కనే ఓ పది అడుగుల చతురస్రాకారంలో కయ్యను ఏర్పాటు చేసుకోవాలి. అందులో రెండు అంగుళాల నీటిని నిల్వ చేసుకోవాలి. కయ్యలో కిలో సుడోమాన్, ఒక కిలో పీఎస్‌బీ జీవన ఎరువులు కలిపి ఆ నీటిలో నారు కట్టను అరగంట పాటు వేర్లు నానేలా ఉంచి వెంటనే తీసుకెళ్లి నాటు వేయాలి.
– న్యూస్‌టుడే, బనగానపల్లి

లాభాలు తెచ్చిన కాకర

గోనెగండ్ల, న్యూస్‌టుడే: తక్కువ పెట్టుబడితో అధిక లాభాల పంట పండించి లాభాలు గడిస్తున్నారు గోనెగండ్ల మండలం వీరంపల్లి గ్రామానికి రైతు పి.సురేష్. తనకున్న మూడెకరాల పొలంలో రబీ సీజన్‌లో రూ.36 వేల పెట్టుబడితో ఎకరంలో కాకర పంట సాగు చేశారు. సాగు అవసరాలకు రూ.5వేలు, దుక్కి మందులు రూ.3500, విత్తనాలకు రూ.వెయ్యి, నాటు ఖర్చు రూ.1500, మూడుసార్లు కలుపు నివారణకు రూ.5 వేలు, పిచికారీ మందులు రూ.5 వేలు కూలీల ఖర్చు రూ.15వేలు ఖర్చు చేసినట్లు రైతు వివరించారు. రెండు నెలల్లో ఎనిమిది కోతలకు గాను 30 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ధర కూడా అనుకూలంగా ఉండటం వల్ల రూ.2 లక్షల పంట పండింది. పంట కాలం ముగిసింది. ఇంకా రూ.50 వేల వరకు పంట దిగుబడి వచ్చే అవకాశం ఉందన్నారు.

కాకర పంటను చూపుతున్న రైతు సురేష్

ఆగిపోయిన బోట్లు.. ప్రయాణికుల అవస్థలు

బోటు నిర్వాహకులతో మాట్లాడుతున్న పోలీసులు

కొత్తపల్లి, న్యూస్‌టుడే: సిద్దేశ్వరం నుంచి సోమశిలకు కృష్ణానదిలో ప్రయాణికులను చేరవేసే బోటు నిర్వాహకుల మధ్య వివాదం చోటు చేసుకోవడంతో బోట్లు నిలిచిపోయాయి. ఇరువురి బోటు నిర్వాహకులు శుక్రవారం వాగ్వాదానికి దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని గొడవ సర్దుమణిగించారు. బోట్ల ప్రయాణం ఆగిపోవడంతో సింగోటం జాతరకు వెళ్లే భక్తులు ఇబ్బందులు పడుతున్నారు.

ఆర్టీసీ బస్సు కండక్టర్ డబ్బులు చోరీ

ప్రయాణికులను తనిఖీ చేస్తున్న పోలీసులు

పాణ్యం (గ్రామీణం), న్యూస్‌టుడే: నంద్యాల నుంచి బనగానపల్లి వెళ్తున్న ఆర్టీసీ బస్సులో కండక్టర్ బ్యాగ్ నుంచి డబ్బులు చోరీ చేసిన ఘటన పాణ్యంలో చోటు చేసుకుంది. సోమవారం మధ్యాహ్నం నంద్యాల నుంచి బయలుదేరిన ఆర్టీసీ బస్సులో కదలడానికి వీల్లేకుండా ప్రయాణికులు ఎక్కారు. ప్రయాణికులకు టికెట్ ఇచ్చే సమయంలో కండక్టర్ రాజేశ్వరి తగిలించుకున్న బ్యాగ్ నుంచి గుర్తుతెలియని వ్యక్తులు డబ్బులు దొంగలించారు. రూ.6,570 నగదు చోరీకి గురైనట్లు గుర్తించిన కండక్టర్ డ్రైవర్‌కు చెప్పడంతో బస్సును నేరుగా పాణ్యం పోలీసుస్టేషన్ వద్దకు తీసుకెళ్లారు. పోలీసుస్టేషన్ వద్ద బస్సులో ప్రయాణికులను ఒక్కొక్కరిని తనిఖీ చేశారు. దీంతో ఒక మహిళ వద్ద డబ్బులు గుర్తించి కేసు నమోదు చేసినట్లు ఎస్సై నరేంద్రకుమార్‌రెడ్డి తెలిపారు.

ఆటో ఢీకొని వృద్ధురాలి మృతి

రత్నమ్మ (పాత చిత్రం)

ఆళ్లగడ్డ, న్యూస్‌టుడే: పట్టణంలోని మెయిన్ బజారులో జరిగిన రహదారి ప్రమాదంలో గుర్రం రత్నమ్మ(60) మృతి చెందారు. శ్మశానం కాలనీలో ఉంటూ కూలీ పనులు చేసే ఈమె సోమవారం వేకువజామున నడిచి వెళ్తుండగా ఆటో ఢీకొంది. తీవ్రంగా గాయపడిన ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా కోలుకోలేక మృతి చెందారు. ఘటనపై పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

వైకాపా నాయకుల అరెస్ట్

నంద్యాల గ్రామీణం, న్యూస్‌టుడే: మండలంలోని కొత్తపల్లె గ్రామానికి చెందిన తెదేపా నాయకుడు మోహన్ సుదర్శనరెడ్డిపై శుక్రవారం దాడి చేసి గాయపర్చిన వైకాపా నాయకులు చెన్నారెడ్డి, కేశవరెడ్డి, వెంకటలక్ష్మిరెడ్డి, శివారెడ్డిలను గ్రామీణ పోలీసులు అరెస్ట్ చేసినట్లు గ్రామీణ సీఐ ఈశ్వరయ్య తెలిపారు. వైకాపా నాయకులు సోమవారం కొత్తపల్లె మెట్ట నుంచి భీమవరం గ్రామానికి వెళ్లే రహదారిలో ఉన్నారనే సమాచారం మేరకు సీఐ సిబ్బందితో కలిసి వెళ్లి వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.

EENADU Classifieds

BUSINESS SERVICES

కర్నూలులో శ్రీ మల్లికార్జున ఫర్నిచర్ షోరూంలో పనిచేయుటకు సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను. అర్హత: డిగ్రీ, 1సం||అనుభవం, ఇంగ్లీషు మాట్లాడటం రావాలి. ✆ 98493 50328

BUSINESS OFFER

మీ బంగారం, వెండి, డైమండ్స్ బ్యాంక్స్/ఫైనాన్స్‌లో తాకట్టు ఉన్నవి మా డబ్బుతో విడిపించి కొంటాము. స్పాట్ క్యాష్/షిఫ్టింగ్ గోల్డెన్ ట్రేడింగ్ కం|| ✆ 73821 14647.

DRIVERS

16 టైర్ల లారీ డ్రైవర్లు కావలెను

కర్నూలు నుండి కర్ణాటక కు సిమెంట్‌ను రవాణా చేయుటకు భారీ వాహన లైసెన్స్, ఎ.సి. వాహనాలను నడుపుటలో అనుభవమున్న డ్రైవర్లు కాంట్రాక్ట్ పద్ధతిపై కావలెను.

16 - 20 రోజుల డ్యూటీకి సమర్థతకు అనుగుణంగా ₹35,200/- నుండి ₹46,667/- వరకు ప్రోత్సాహకాలు కలవు

₹ 6 లక్షలకు ప్రమాదబీమా కల్పించబడును.

వివరాలకు సంప్రదించండి: 63005 31102, 040-67751284, 63005 31020

REAL ESTATE

మణికంఠ హోమ్స్ వారి లక్ష్మీగ్రీన్ వ్యాలి పసుపుల గ్రామ పరిధిలో నూతన వెంచర్ నందు ప్లాట్లు & ఇండ్లు కట్టించి బ్యాంక్ లోన్ సౌకర్యంతో ఇవ్వబడును. శ్రీరామ్:99853 43829.

PLOT FOR SALE

కర్నూలు సిటీలోని కల్లూరు చెన్నమ్మ సెంటర్ వద్ద 28X12 అ.ల స్థలం అతి తక్కువ ధరకు అమ్మబడును. సంప్రదించండి. Cell: 81426 65521.

LEASE/ RENT

కడప జిల్లా జమ్మలమడుగు ప్రాంతంలో రెండు అగ్రికల్చర్ గోడౌన్లు లీజుకు/ బాడుగకు ఇవ్వబడును. ఒక్కొక్క గోడౌన్ 30,240 చ|| అ|| 72 అడుగులు వెడల్పు, 400 అడుగులు పొడవు, 18 అడుగులు ఎత్తు ఉన్నాయి. నీటి వసతి & ట్రాన్స్‌ఫార్మర్ కలదు. ✆ 99634 78103.

TO LET

COMMERCIAL

కర్నూలు మద్దూరు నగర్ దగ్గర, OCM టైలర్ షాపు ప్రక్కన 2+4 షాపులు బాడుగకు కలవు. షాపులకు, క్లినిక్స్ కు అనుకూలం. సంప్ర: 98492 26953.

JOBS

ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థలో పనిచేయుటకు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్/ టెలీకాలర్స్ కావలెను. జీతం: 10,000/- నుండి 15,000/- ఫిక్స్‌డ్ సాలరీ, నో టార్గెట్, సంప్ర: 63007 25354.

EENADU CLASSIFIEDS — అన్నిరకాల బిజినెస్ వ్యవహారాలు

B/W 5 లైన్ల ప్రకటన రూ. 470/- మాత్రమే.

కలర్ 5 లైన్ల ప్రకటన రూ. 555/- మాత్రమే.

ప్రకటనలపై 5% GST వర్తించును.

వివరాలకు: 99899 97628

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు నరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

(c) eenadu

నంద్యాల

•నంద్యాల • నందికొట్కూరు • శ్రీశైలం • పాణ్యం

ప్లాస్టిక్ కవర్లు విక్రయిస్తే చర్యలు

నంద్యాల పురపాలకం, న్యూస్‌టుడే: పట్టణంలో నిషేధిత ప్లాస్టిక్ కవర్లు విక్రయిస్తే చర్యలు తప్పవని పురపాలక కమిషనర్ బండి శేషన్న వ్యాపారులను హెచ్చరించారు. పట్టణంలోని భైర్మల్‌వీధి, గాంధీచౌక్ తదితర ప్రాంతాల్లో సోమవారం ఆయన పర్యటించారు. పలు దుకాణాలను తనిఖీ చేశారు. పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ కవర్లను స్వాధీనం చేసుకున్నారు.

సమాచార లభ్యతతో పర్యాటకం అభివృద్ధి

నంద్యాల పట్టణం: పర్యాటకులకు అవసరమైన సమాచారాన్ని సులభంగా అందుబాటులో ఉంచడం ద్వారా వారి సంఖ్య జిల్లాలో పెరుగుతుందని కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు. స్థానిక పీజీఆర్ఎస్ హాల్‌లో సోమవారం పర్యాటక శాఖ సమాచార స్టిక్కర్లను ఆవిష్కరించారు. ఆమె మాట్లాడుతూ.. పర్యాటక శాఖ ద్వారా అభివృద్ధి చేసిన బిల్వ స్వర్గం గుహలు, వాల్మీకి గుహలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు వారి క్షేత్ర పర్యటనల్లో ఈ గుహలను చేర్చాలని డీఈవోను ఆదేశించారు.

ఉచితంగా క్యాన్సర్ పరీక్షలు

శ్రీశైలం ఆలయం, న్యూస్‌టుడే: శ్రీశైలంలోని కాకతీయ అన్నదాన సత్రంలో ఈనెల 24, 25 తేదీల్లో ఉచిత క్యాన్సర్ పరీక్షలు జరుగనున్నాయి. ఉదయం 9 నుంచి 3 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. హైదరాబాద్‌కు చెందిన బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో పరీక్షలు జరగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

మేమున్నాం.. మీకు తోడుగా..

(10 AM TO 1 PM)
నందికొట్కూరు : 94403 61729
ఆత్మకూరు : 90149 09024
నంద్యాల : 98853 28120

ఆత్మకూరు పట్టణం, న్యూస్‌టుడే: ?: నంద్యాల మలుపులో బస్‌షెల్టర్ వద్ద అపరిశుభ్ర వాతావరణం నెలకొంది. **- నాగన్న, ప్రయాణికుడు,** ✔: సమస్యను పరిశీలించి పరిష్కరిస్తాం. **- జీవన్, శానిటరీ ఇన్‌స్పెక్టరు.**

?: నేతాజీనగర్‌లో దుకాణం వద్ద ఉన్న వీధి దీపం వెలగడం లేదు. **- షాకీర్, స్థానికుడు.** ✔: వీధి దీపానికి మరమ్మతులు చేయిస్తాం. **- షాహీర్‌బాషా, పురపాలక ఏఈ**

మిడుతూరు, న్యూస్‌టుడే : ?: మండలంలోని 49బన్నూరు గ్రామంలో కుక్కల బెడద అధికమైంది. **- వెంకటేశ్వర్లు, గ్రామస్థుడు,** ✔: సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటాం. **- వినయ్, గ్రామ కార్యదర్శి.** ?: మండలంలోని పీరు సాహెబ్‌పేట- కడుమూరు గ్రామాల మధ్య ఉన్న ప్రధాన రహదారిని ఆనుకుని నాపరాతి గనుల గుంతలు ఉన్నాయి. రక్షణ గోడ నిర్మించాలి. **- తిరుపాల్, స్థానికుడు.** ✔: సమస్యను గ్రామ సర్పంచి, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు చేపడతాం. **- కళ్యాణ్ సింగ్, తాత్కాలిక కార్యదర్శి.**

నంద్యాల పురపాలకం, న్యూస్‌టుడే: ?: పట్టణంలోని చాంద్‌బాడ, దేవనగర్ వీధుల్లో వీధిలో వీధికుక్కల బెడద అధికమైంది. బయటికెళ్లాలంటే భయంగా ఉంది. **- శేఖర్, శీను, స్థానికులు** ?: తెలుగుపేట ఈద్గా వద్ద కాల్వలు సరిగా శుభ్రం చేయడం లేదు. **- రవి, స్థానికుడు** ✔: పలు ప్రాంతాల్లో కుక్కలను పట్టించే కార్యక్రమం చేపట్టాం. సిబ్బందిని పంపి కాల్వలను శుభ్రం చేయిస్తాం. **- లక్ష్మీనారాయణ శర్మ, శానిటరీ ఇన్‌స్పెక్టర్**

నంద్యాల గ్రామీణం, న్యూస్‌టుడే: ?: పాండురంగాపురం నుంచి తొగడ్చేడు గ్రామానికి వెళ్లే రహదారిపై జంతు కళేబరాలను పడేస్తున్నారు. రాకపోకల సమయంలో దుర్వాసనతో ఇబ్బందికరంగా ఉంది. **- రుద్ర, స్థానికుడు** ✔: స్థానికులతో మాట్లాడి జంతు కళేబరాలను రోడ్డుపై వేయకుండా చర్యలు తీసుకుంటాం.

- వెంకటసుబ్బారెడ్డి, పశుసంవర్ధక శాఖ ఏడీ

పట్టణంలో సమస్యలా.. ఫోన్ చేయండి

నంద్యాల పట్టణంలో ప్రధాన కూడళ్లలో చెత్తను డంపింగ్ యార్డుకు తరలించడం లేదా..? ఇంటింటి చెత్త సేకరణ, తాగునీటి సరఫరాలో లోపాలు, లీకేజీలతో ఇబ్బందులా? వీధి దీపాలు వెలగడం లేదా..? ఇళ్ల నిర్మాణానికి దరఖాస్తు చేసుకున్నా అనుమతులు రావడం లేదా? ఇళ్ల యజమానుల పేర్ల మార్పిడిలో సమస్యా..? ఆస్తి పన్ను మదింపులో ఇబ్బందులున్నాయా? అయితే మీ సమస్యలు తెలపడానికి 'ఈనాడు' అవకాశం కల్పిస్తోంది. నంద్యాల పురపాలక కమిషనర్ శేషన్నతో మంగళవారం ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది.

తేదీ: 20.1.2026
సమయం: ఉదయం 10 నుంచి 11 గంటల వరకు
ఫోన్ నెం: 9849905860

దర్జాగా కట్టేస్తున్నారు

☛ విద్యుత్తు స్తంభాలపై ప్రచారపర్వం
☛ ఇష్టారాజ్యంగా ఫ్లెక్సీలు, బ్యానర్ల ఏర్పాటు

నంద్యాల రైతునగరం, న్యూస్‌టుడే: పట్టణంలో ఎక్కడికక్కడ వెలుస్తున్న ఫ్లెక్సీల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. రహదారుల మధ్యనున్న విభాగినులు, గోడలు, ఖాళీ స్థలాలు.. చివరకు విద్యుత్తు స్తంభాలను వదలకుండా ఫ్లెక్సీలు, బ్యానర్లు, బోర్డులు కడుతున్నారు. రోజుల తరబడి వాటిని తొలగించడం లేదు. దీంతో వీటి పక్క నుంచి ప్రయాణించాలంటేనే ప్రజలు హడలిపోతున్నారు. రహదారులపై ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనదారులపై ఫ్లెక్సీలు పడి గాయపడిన ఘటనలు ఉన్నాయి.

నూనెపల్లెలో విద్యుత్తు స్తంభాలకు ఇనుప కడ్డీలతో ఏర్పాటు చేసిన ప్రచార ఫ్లెక్సీ

రద్దీ ప్రాంతాల్లో..

నిత్యం ప్రజలు సంచరించే వ్యాపార, వాణిజ్య సముదాయాలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, బ్యాంకులు, ఆసుపత్రులు, పాఠశాలలు, ఇలా ఎక్కడ చూసినా నేమ్ బోర్డులు, ఫ్లెక్సీలు పెడుతున్నారు. రోజులు తరబడి వాటిని అలాగే వదిలేస్తుండటంతో వాటి ఫ్రేమ్‌లు తుప్పు పట్టి ప్రమాదకరంగా మారుతున్నాయి.

విద్యుత్తు సరఫరాకు అంతరాయం

పట్టణంలో విద్యుత్తు స్తంభాలు 6,700, నియంత్రికలు 850 ఉన్నాయి. 11 కేవీ విద్యుత్తు తీగలు 170 కి.మీ., 33 కేవీ 20 కి.మీ. మేర విస్తరించి ఉన్నాయి. స్తంభాలకు అనధికారికంగా బ్యానర్లు ఏర్పాటు చేస్తున్నారు. విద్యుత్తు సరఫరా ఉండగానే స్తంభాలు ఎక్కి వాటిని కడుతున్నారు. పెద్ద గాలులు, వర్షాలకు విద్యుత్తు తీగలపై ఫ్లెక్సీలు, చెట్ల కొమ్మలు పడి విద్యుత్తు అంతరాయం ఏర్పడుతోంది.

ఎక్కడెక్కడంటే...

- నంద్యాల నూనెపల్లె పురపాలక పాఠశాల ఎదుట విద్యుత్తు స్తంభాలకు ప్రమాదకరంగా పెద్ద ఫ్లెక్సీ బోర్డును ఏర్పాటు చేశారు.
- టెక్కె మార్కెట్ యార్డు ఎదురుగా ఉరుసుకు సంబంధించి పెద్ద ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఉరుసు ముగిసినా దాన్ని తొలగించలేదు.
- భరతమాత గుడికి వెళ్లే దారిలో రెండు విద్యుత్తు స్తంభాల మధ్య ఇనుప ప్రచార బోర్డును ఏర్పాటు చేశారు. వర్షాలు కురిసినపుడు విద్యుదాఘాతానికి గురయ్యే అవకాశం ఉంది.
- కుబ్రా ఫంక్షన్ హాల్ వద్ద, పెద్ద చర్చి ఎదుట విద్యుత స్తంభాలకు పండగల శుభాకాంక్షలు తెలుపుతూ రాజకీయ నాయకుల ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ఇంతవరకు తొలగించలేదు.
- పట్టణంలో రైల్వే స్టేషన్ నుంచి చామకాల్వ, సంజీవనగర్ గేట్ నుంచి శ్రీనివాస సెంటర్, శ్రీనివాస సెంటర్ నుంచి నూనెపల్లె వరకు డివైడర్ల మధ్యలో విద్యుత్తు స్తంభాలకు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అధికారులు చర్యలు చేపట్టి వాటన్నింటిని తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.

వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి

నంద్యాల పాతపట్టణం: చట్ట పరిధిలో జరుగుతున్న మార్పులు, శాంతి భద్రతల విషయంలో కొత్తగా తలెత్తే సమస్యలపై అవగాహన కలిగి ఉండాలని ఏఎస్పీ యుగంధర్ బాబు సూచించారు. నిరంతరం వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలన్నారు. స్థానిక పోలీసు కార్యాలయ మైదానంలో సోమవారం జిల్లా సాయుధ పోలీసు బలగాలు ఏర్పాటు చేసిన మొబిలైజేషన్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో మన విధుల్లో ఎదుర్కొబోయే అవరోధాలను అధిగమించేలా సంసిద్ధమవ్వాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా సాయుధ బలగాల డీఎస్పీ శ్రీనివాసులు, రిజర్వు సీఐ బాబు, ఆర్ఎస్సై మనోహర్, ఉమామహేశ్వర్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

సమస్యలు పరిష్కరించండి

నంద్యాల పట్టణం, న్యూస్‌టుడే: గోస్పాడు మండలం కృష్ణాపురంలో విద్యుదాఘాతంతో ఆస్తి నష్టంతో పాటు గేదెలు కోల్పోయిన బాధితులకు నష్ట పరిహారం అందించాలని భాజపా నాయకులు కోరారు. ప్రజలకు, ప్రభుత్వానికి వారధి భాజపా కార్యక్రమంలో భాగంగా సోమవారం పార్టీ జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్‌కు వివిధ సమస్యలపై ఎనిమిది వినతిపత్రాలు అందజేశారు.

ప్రమాదం కలిగించెట్టు

ఆత్మకూరు పట్టణ శివారులో శ్రీశైలం వెళ్లే మార్గంలో ఓ చెట్టు ప్రమాదకరంగా మారింది. జాతీయ రహదారి 340సీ పక్కన ఉన్న ఓ చింత చెట్టు కూలిపోయి రహదారిపైకి వాలింది. నెల రోజులు గడుస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. జాతీయ రహదారి కావటంతో నిత్యం చిన్న, మధ్య, భారీ వాహనాలు వేలల్లో తిరుగుతున్నాయి. రాత్రి సమయంలో ఆ చెట్టు కనబడకపోతే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అధికారులు చెట్టును తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు. **- న్యూస్‌టుడే, ఆత్మకూరు పట్టణం**

మురుగు కదలక.. నీరు పారక

నంద్యాల పట్టణం టెక్కె నుంచి పాలిటెక్నిక్ కళాశాలకు వెళ్లే దారిలో కాల్వల్లో చెత్త, వ్యర్థాలు పేరుకుపోయాయి. దీంతో మురుగు ముందుకు కదలడం లేదు. ఆ కాల్వ దోమలకు నిలయంగా మారింది. ఫలితంగా దుర్వాసన, దోమలతో బెడదతో ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు కాల్వలోని వ్యర్థాలను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు. **- న్యూస్‌టుడే, నంద్యాల రైతునగరం**

కాల్వ తవ్వారు.. ఇబ్బందులు పెంచారు

నంద్యాల ఆర్టీసీ బస్టాండ్ నిత్యం ప్రయాణికులతో రద్దీగా ఉంటుంది. ఆవరణలోని వర్షం, మురికి నీరు వెళ్లడానికి గత నాలుగు నెలల కిందట రోడ్డుకు ఇరువైపుల పనులు చేపట్టి మధ్యలోనే ఆపేశారు. కాల్వ తవ్విన చోట ప్రమాద సూచికలు ఏర్పాటు చేయలేదు. రాత్రి సమయంలో వాహనాలు ఎదురెదురుగా వస్తే దారికి ఇరువైపుల ఉన్న గుంతల్లో పడే ప్రమాదం ఉంది. అదే దారిలో ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. ప్రమాదాలు జరగక ముందే పనులు పూర్తి చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. **-న్యూస్‌టుడే, నంద్యాల బొమ్మలసత్రం**

న్యాయవాదిపై బైండోవర్ కేసు

నంద్యాల గ్రామీణం, న్యూస్‌టుడే: పట్టణానికి చెందిన న్యాయవాది దాసరి చిన్నలింగమయ్యపై సోమవారం గ్రామీణ పోలీసులు బైండోవర్ కేసు నమోదు చేశారు. నంద్యాల తహసీల్దారు ఎదుట హాజరుపర్చగా రూ.లక్ష పూచీకత్తుతో విడుదల చేసినట్లు గ్రామీణ సీఐ ఈశ్వరయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన నంద్యాల చుట్టు పక్కల ప్రాంతాల్లో ఖాళీ స్థలాలకు తప్పుడు పత్రాలు సృష్టించి, నిజమైన హక్కుదారులను బెదిరిస్తూ వారి వద్ద నుంచి బలవంతంగా డబ్బులు చేస్తున్నారన్నారు. అలా ఇవ్వని వారిని అట్రాసిటీ కేసుల పేరుతో బెదిరిస్తూ, సామాజిక మాధ్యమాల్లో వారి గౌరవానికి భంగం కలిగించేలా దుష్ప్రచారం చేస్తున్నాడన్నారు. ఆయనపై తాలూకా పోలీసు స్టేషన్‌లో మూడు, ఒకటో పట్టణ పోలీసు స్టేషన్లో 1, రెండోపట్టణ పోలీస్ స్టేషన్‌లో 2, మూడో పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఒక కేసు నమోదయ్యాయన్నారు. ఇంకా పలు ఫిర్యాదులు వచ్చాయని.. అవి పరిశీలనలో ఉన్నాయని పేర్కొన్నారు. ఇంకా ఎవరైనా బాధితులు ఉంటే సంబంధిత పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేయవచ్చునని సీఐ వెల్లడించారు.

కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న డప్పు కళాకారులు

డప్పు కళాకారులను ఆదుకోవాలని డిమాండ్

నంద్యాల రైతునగరం, న్యూస్‌టుడే: డప్పు కళాకారుల సమస్యలు పరిష్కరించాలని సంఘం జిల్లా అధ్యక్షురాలు రంగమ్మ, కుల వివక్ష పోరాట సంఘం నాయకులు ఏసురత్నం, నరసింహ డిమాండ్ చేశారు. నంద్యాల కలెక్టర్ కార్యాలయం ఎదుట సోమవారం డప్పు కళాకారులు, కేవీపీఎస్ నాయకులు ధర్నా చేపట్టారు. వారు మాట్లాడుతూ.. డప్పు కళాకారులకు ఇస్తున్న పింఛను రూ.8 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో కార్యాలయం ఏర్పాటు చేసి శిక్షణ ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో హుసేనమ్మ, జయమ్మ, లింగస్వామి, తిరుపాలు, అయ్యన్న, చౌడయ్య తదితరులు పాల్గొన్నారు.

సంక్షిప్త సమాచారం

పులిమద్ది (నంద్యాల గ్రామీణం): మండలంలోని పులిమద్ది శివారులోని కుందూనది ఒడ్డున ఉన్న 315 కేవీ విద్యుత్తు నియంత్రికలోని ఆయిల్, రాగి తీగలను శనివారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించినట్లు గ్రామ సర్పంచి రాఘురామిరెడ్డి, తెదేపా నాయకుడు అమరేంద్రరెడ్డిలు తెలిపారు. ఈ మేరకు సోమవారం రాత్రి గ్రామీణ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు.

నందికొట్కూరు గ్రామీణం: ఎమ్మెల్యే గిత్తా జయసూర్య, ఎంపీ బైరెడ్డి శబరి స్పందించి శ్రీశైలం వెనుక జలాల్లో కోల్పోయి, పెండింగ్‌లో ఉన్న జీవో 98 ఉద్యోగాల నియామకానికి చర్యలు తీసుకోవాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు రమేశ్‌బాబు, సీపీఎం నాయకులు ఫకీర్‌సాహెబ్‌లు అన్నారు. పట్టణంలో సోమవారం 98జీవో సంఘం నాయకులతో సమావేశమయ్యారు.

నంద్యాల రైతునగరం: ఉపాధి హామీ పథకాన్ని యాథావిధిగా కొనసాగించాలని సీపీఎం జిల్లా కారదర్శి రమేష్‌కుమార్, జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు నాగరాజు కోరారు. పట్టణంలోని సీపీఎం కార్యాలయంలో సోమవారం ఆ పార్టీ నాయకులు 'ఇంటింటికి ఉపాధి కల్పించాలి' అనే కార్యక్రమగోడపత్రాలను ఆవిష్కరించారు.

నంద్యాల రైతునగరం: నంద్యాలలో విలేకరిపై దాడికి యత్నించిన వారిపై చర్యలు తీసుకోవాలని సీపీఐ జిల్లా కార్యదర్శి రంగనాయుడు, సహాయ కార్యదర్శి బాబాఫక్రుద్దీన్ ఒక ప్రకటనలో డిమాండు చేశారు.

నంద్యాల పురపాలకం: స్వచ్ఛ సర్వేక్షణ్‌లో భాగంగా నంద్యాల పట్టణంలో పారిశుద్ధ్య పనులు చేస్తున్న కార్మికులకు రూ.1.02 లక్షల చెక్కును పట్టణంలోని ఎల్‌టీపీలు అందజేశారు. చెక్కును సోమవారం పురపాలక కమిషనర్ బండి శేషన్నకు అందజేశారు.

పగిడ్యాల: పగిడ్యాలలోని మినుము, కంది, మొక్కజొన్న పంటలను ఏవో మురళీధర్ పరిశీలించారు. రైతులకు సూచనలు చేశారు.

శ్రీశైలం ఆలయం: శ్రీశైలానికి 2 కి.మీ దూరంలోని సాక్షిగణపతి వద్ద కారు, ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటన సోమవారం చోటు చేసుకుంది. ప్రమాదంలో తుగ్గలి మండలం అమినాబాద్‌కు చెందిన అశోక్, సురేంద్రకు గాయాలయ్యాయి. వారికి సున్నిపెంట సీహెచ్‌సీకి, అనంతరం కర్నూలుకు తరలించారు.

నంద్యాల పురపాలకం: నంద్యాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రత్యేక పారిశుద్ధ్య చర్యలు చేపట్టినట్లు పురపాలక కమిషనర్ బండి శేషన్న పేర్కొన్నారు. పట్టణంలోని లలితానగర్, పాటు శివారు ప్రాంతాలైన ఉడుమాల్పురం, వెంకటేశ్వర పురం తదితర ప్రాంతాల్లో శానిటరీ ఇన్‌స్పెక్టర్ లక్ష్మీనారాయశర్మ ఆధ్వర్యంలో సోమవారం కాల్వల్లో పూడికతీత పనులు చేపట్టారు.

మహానంది: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం మహానందిలో దేవస్థానం ఆధ్వర్యంలో ఆలయ సంప్రదాయం ప్రకారం గంగా కామేశ్వరీదేవి సహిత మహానందీశ్వర స్వామివార్లకు ఘనంగా పల్లకోత్సవం నిర్వహించారు.

నంద్యాల రైతునగరం: బండి ఆత్మకూరులో నంద్యాల-కల్వకుర్తి 167కే రహదారి కోసం అక్రమంగా స్థల సేకరణ కారణంగా పేదలు నివాసాలు కోల్పోతారని రైతు సంఘం జిల్లా కార్యదర్శి రామచంద్రుడు, మండల కార్యదర్శి రత్నమయ్య అన్నారు. నంద్యాల కలెక్టర్ కార్యాలయం ఎదుట సోమవారం బండి ఆత్మకూరు గ్రామ ప్రజలు, రైతు సంఘం నాయకులు ఆందోళన చేపట్టారు.

గొప్ప సంఘ సంస్కర్త యోగి వేమన

వేమన శతక పుస్తకాలతో విద్యార్థులు

నంద్యాల పాతపట్టణం: తన పద్యాల ద్వారా వేమన సమాజంలోని మూఢనమ్మకాలను పారదోలి, మానవతా విలువలను చాటి చెప్పారని ఏఎస్పీ యుగంధర్‌బాబు అన్నారు. యోగి వేమన జయంతి సందర్భంగా సోమవారం స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో వేమన చిత్రపటానికి నివాళి అర్పించారు. కార్యక్రమంలో సాయుధ బలగాల డీఎస్పీ శ్రీనివాసులు, రిజర్వు సీఐ మంజునాథ్, ఆర్ఎస్సై హర్షవర్ధన్ పాల్గొన్నారు.

నంద్యాల పట్టణం, న్యూస్‌టుడే: వేమనవాదం సామాజిక చైతన్యాన్ని రగిలించిందని నంద్యాల జిల్లా సాహితీ స్రవంతి అధ్యక్షుడు ఎం.శ్రీనివాసమూర్తి పేర్కొన్నారు. సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో సోమవారం స్థానిక పింగళి సూరన శాఖా గ్రంథాలయంలో యోగి వేమన జయంతిని నిర్వహించారు.

నంద్యాల పట్టణం, న్యూస్‌టుడే: యోగి వేమన రచించిన పద్యాలు సమాజానికి నైతిక బోధనను అందించాయని జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి పేర్కొన్నారు. చిన్ననాటి నుంచే వాటిని అధ్యయనం చేయడం ద్వారా వ్యక్తిత్వ వికాసం సాధ్యమవుతుందని ఆమె తెలిపారు. యోగి వేమన జయంతి సందర్భంగా స్థానిక కలెక్టరేట్‌లో సోమవారం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.

నివాళి అర్పిస్తున్న ఏఎస్పీ, సిబ్బంది

ఆక్రమణల తొలగింపు

నంద్యాల పురపాలకం, న్యూస్‌టుడే: నంద్యాల పట్టణంలో రోజురోజుకూ ఆక్రమణలు పెరిగిపోతున్నాయి. పాదబాటలు సైతం ఆక్రమణకు గురవుతున్నాయని 'ఈనాడు'లో ఈ నెల 18న 'పాదబాటలు.. యథేచ్ఛగా ఆక్రమణలు' అనే శీర్షికన కథనం ప్రచురితమైంది. దీంతో కమిషనర్ స్పందించి సోమవారం పట్టణంలోని గాంధీచౌక్, వివేకనంద సెంటర్‌లలో పాదబాటలపై ఆక్రమణలను తొలగించారు. ఆయన మాట్లాడుతూ పాదబాటలపై దుకాణదారులు వ్యాపార సామగ్రిని ఉంచరాదన్నారు. ఆయన వెంట డీఈ నాగభూషణ్‌రెడ్డి, అధికారులు, సచివాలయ కార్యదర్శులు ఉన్నారు.

అర్హత ఉన్నా.. కనికరం చూపరు

నంద్యాల పట్టణం, న్యూస్‌టుడే: 'కదల్లేకుండా ఉన్నాను.. కనికరించండి' అని వేడుకుంటున్నా కనరు, వినరు. పేద కుటుంబం అంటే పట్టించుకోరు. నంద్యాల పట్టణం వైఎస్సార్ నగర్‌కు చెందిన 32 ఏళ్ల లక్ష్మీదేవి ఏడేళ్ల క్రితం అనారోగ్యం బారిన పడ్డారు. ఆసుపత్రికి తీసుకుపోగా నరాల వ్యాధి అని వైద్యులు తేల్చారు. అప్పటి నుంచి నడువలేక మంచానికే పరిమితమయ్యారు. ఆమె బాగోగులన్నీ భర్తే చూసుకుంటున్నారు. 2019లో సదరం శిబిరానికి వెళ్లితే వైద్యులు 90 శాతం వైకల్యం ఉన్నట్లు ధ్రువీకరణ పత్రం ఇచ్చారు. అది కూడా ఐదేళ్ల కాలానికే. అన్ని అర్హతలు ఉండి ఏడేళ్లుగా చక్రాల కుర్చీతో పింఛను కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా అధికారులకు ఆమె గోడు పట్టడం లేదు. రెండేళ్ల క్రితం నడుం దగ్గర నొప్పి రావడంతో వైద్యులు చికిత్స చేశారు. ఇలా ఏదో ఒక అనారోగ్య సమస్యతో మందులకు వ్యయం చేయాల్సి వస్తోందని వాపోతున్నారు. పింఛను వస్తే నెలవారీ మందులకు ఆసరాగా ఉంటుందని విన్నవిస్తున్నారు.

లక్ష్మీదేవి

ఆర్టీసీ బస్సులో కొట్టేసిన 6 తులాల బంగారం స్వాధీనం

ఎల్బీనగర్ క్రైం: ఆర్టీసీ బస్సులో దుండగులు కొట్టేసిన 6 తులాల బంగారాన్ని ఎల్బీనగర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కర్నూలు జిల్లా సిద్దాపురం ముఠాకు చెందిన నలుగురు నిందితులను అరెస్టుచేసి సోమవారం రిమాండుకు తరలించారు. తుర్కయాంజాల్ సమీపంలోని మన్నెగూడలో నివసించే కృష్ణ నందిత ఈ నెల 8న పక్కింటి మహిళతో కలిసి మలక్‌పేటలోని ఓ నగల దుకాణానికి వెళ్లింది. అక్కడ రూ.8లక్షలు ఖర్చుచేసి 4 బంగారు గాజులను కొనుగోలు చేసింది. ఇబ్రహీంపట్నం వెళ్లే బస్సు ఎక్కి, ఆధార్ కార్డు తీసే సమయంలో పర్సు జిప్పు తెరిచి ఉంది. గాజులు కనిపించలేదు. ఎల్బీనగర్ ఠాణాలో ఫిర్యాదు చేసింది. ఆమె ప్రయాణించిన దారంతా సీసీ కెమెరాలను పరిశీలించారు. దిల్‌సుఖ్‌నగర్‌లో బస్సు ఎక్కే సమయంలోనే చోరీ జరిగినట్లు గుర్తించారు. నిందితులు దిల్‌సుఖ్‌నగర్‌లో బస్సు ఎక్కి ఎంజీబీఎస్ వరకు ప్రయాణించినట్లు తెలుసుకొన్నారు. సాంకేతిక ఆధారాలతోపాటు నిందితులు నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలంలోని సిద్దాపురానికి చెందిన తమ్మిశెట్టి వాణి(26), ఆమె సమీప బంధువు గోగుల దానమ్మ(55)గా గుర్తించారు. వీరితోపాటు నిందితులకు షెల్టర్ ఇచ్చి సహకరించిన వాణి తమ్ముడు వరసైన తమ్మిశెట్టి రాజు, అతని భార్య నాగమణిని పోలీసులు అరెస్టుచేసి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు.

పశు పోషణలో జాగ్రత్తలు తీసుకోవాలి

కొత్తపల్లి, న్యూస్‌టుడే: పశు పోషణలో జాగ్రత్తలు తీసుకోవాలని పశు వైద్యాధికారి అశోక్ కుమార్ రైతులకు సూచించారు. పెద్దగుమ్మడాపురంలో ఉచిత పశువైద్య శిబిరం సోమవారం ఏర్పాటు చేశారు. గొర్రెలు, మేకలకు రోగ నివారణ మందులు పంపిణీ చేశారు. కాలానికి అనుగుణంగా వచ్చే రోగాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు.

బండిఆత్మకూరు, న్యూస్‌టుడే: పశువులకు వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పశు వైద్యాధికారిణులు అనూష, జ్యోష్ణలు అన్నారు. బండిఆత్మకూరు, పార్నపల్లె పశువైద్యశాల ఆధ్వర్యంలో బండిఆత్మకూరు, శింగవరం గ్రామాల్లో సోమవారం పశువైద్య శిబిరం నిర్వహించారు. సుమారు 1300 వివిధ రకాల బర్రెలు, గొర్రెలకు వ్యాక్సిన్‌లు వేశారు. గర్భకోశ సంబంధిత పశువులను పరిశీలించి మందులు అందజేశారు.

గ్రామీణ క్రీడాకారుడికి సన్మానం

ఆత్మకూరు పట్టణం, న్యూస్‌టుడే: మండలంలోని కొట్టాలచెరువు గ్రామానికి చెందిన క్రీడాకారుడు మండ్ల ప్రసాద్‌ను సోమవారం డీఎస్పీ రామాంజినాయక్ సత్కరించారు. మండ్ల ప్రసాదు సీనియర్ ఖోఖో విభాగంలో జాతీయస్థాయి అల్టిమేట్‌కు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా డీఎస్పీ రామాంజినాయక్ మాట్లాడుతూ.. తల్లిదండ్రులు తమ పిల్లల్లోని ప్రతిభను గుర్తించి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో తెదేపా నాయకులు శివప్రసాద్‌రెడ్డి, పోచా మల్లికార్జునరెడ్డి పాల్గొన్నారు.

క్రీడాకారుడిని సన్మానిస్తున్న డీఎస్పీ రామాంజినాయక్

వడ్డె ఓబన్న విగ్రహం ఏర్పాటు చేయాలి

నంద్యాల రైతునగరం, న్యూస్‌టుడే: నంద్యాలలో వడ్డె ఓబన్న విగ్రహం ఏర్పాటు చేయాలని వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మీకాంతయ్య, రాష్ట్ర కార్యదర్శి చల్లా వెంకటేష్ డిమాండు చేశారు. పట్టణంలో వైఎస్సార్ సెంటనరీ హాల్‌లో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో కలెక్టర్ రాజకుమారికి సోమవారం వడ్డెర సంఘం నాయకులు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో శ్రీను, నారాయణ, నాగేంద్రకుమార్, వెంకటేశ్వర్లు, నాగరాజు పాల్గొన్నారు.

సేవలను విస్తృతం చేస్తాం

నంద్యాల గాంధీచౌక్, న్యూస్‌టుడే: దివ్యాంగులకు సేవలను విస్తృతం చేస్తామని నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షుడు డా.రవికృష్ణ పేర్కొన్నారు. దివ్యాంగుల సేవా సంఘం కార్యాలయంలో సోమవారం లయన్స్ జిల్లా ప్రథమ వైస్ గవర్నర్ విరూపాక్షారెడ్డి, ఆర్.వి.రావుల ఆధ్వర్యంలో దివ్యాంగులకు చక్రాల కుర్చీలను అందజేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రమణయ్య, లయన్స్ రీజనల్ ఛైర్మన్ సుధాకర్‌రెడ్డి, జోన్ ఛైర్మన్ నిజాముద్దీన్, నాగరాజు, మహబూబ్‌బాషా, రవిప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

దివ్యాంగులకు చక్రాల కుర్చీలు అందజేస్తున్న లయన్స్ క్లబ్ సభ్యులు

నలుగురు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు

పాణ్యం గ్రామీణం, న్యూస్‌టుడే: పాఠశాలకు ఆలస్యంగా వచ్చినందుకు నలుగురు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు ఇచ్చినట్లు ఎంఈవో కోటయ్య తెలిపారు. సోమవారం పాణ్యం అయ్యపురెడ్డి కాలనీలోని ప్రాథమిక పాఠశాలను ఉదయం డీఈవో జనార్దన్ రెడ్డి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. పాఠశాలలో అయిదుగురు ఉపాధ్యాయులు ఉండగా ప్రార్థన సమయానికి హెచ్ఎం మహ్మద్‌రఫి మాత్రమే హాజరయ్యారు. దీంతో డీఈవో ఆదేశాల మేరకు నలుగురికి నోటీసులు ఇచ్చామన్నారు.

దుకాణాలకు వేలాలు నిర్వహిస్తాం

నంద్యాల పురపాలకం: పట్టణంలోని పురపాలక దుకాణాలకు వేలాలు నిర్వహించి, ఆదాయాన్ని పెంచుతామని పురపాలక కమిషనర్ బండి శేషన్న పేర్కొన్నారు. పట్టణంలోని గుర్రాలపేట వద్ద ఉన్న పురపాలక పాఠశాల ప్రాంతం, అనకలపేటలో ఉన్న పురపాలక గదులను ఆయన తనిఖీ చేశారు.

మల్లన్నకు వెండి రథోత్సవం

శ్రీశైలం ఆలయం, న్యూస్‌టుడే: శ్రీశైల మహాక్షేత్రంలో సోమవారం భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లకు నేత్రశోభితంగా వెండి రథోత్సవం జరిగింది. ఆలయ ప్రాంగణంలో రాత్రి 7 గంటలకు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు చేసి, సహస్ర దీపాలంకరణ సేవ నిర్వహించారు. తర్వాత ఉత్సవమూర్తులను వెండి రథంపై కొలువుదీర్చి శివనామ స్మరణలతో ఆలయ ప్రాంగణంలో ఉత్సవం నిర్వహించారు.

స్వామి, అమ్మవార్లకు వెండి రథోత్సవం నిర్వహిస్తున్న సిబ్బంది

శ్రీశైలం ఆలయం, న్యూస్‌టుడే: శ్రీశైలంలోని దేవస్థానానికి చెందిన దుకాణాలకు సోమవారం వేలం పాటలు ప్రారంభమయ్యాయి. మల్లికార్జున స్వామి కల్యాణమండపం వద్ద బహిరంగ వేలం పాటలు నిర్వహించేందుకు ఆయా విభాగాల అధికారులకు ఈవో ప్రత్యేక విధులు కేటాయించారు. శ్రీశైలం ఒకటో పట్టణ, రెండో పట్టణ సీఐలు జీవన్ గంగనాథ్‌బాబు, ఘంటా సుబ్బారావు ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఆక్రమించి.. అభివృద్ధిని అడ్డగించి

◆ పూర్తి స్థాయిలో తొలగింపు అవసరం

పాణ్యం గ్రామీణం: పాణ్యంలోని ప్రధాన కూడలి నుంచి బస్టాండ్ వరకు జరుగుతున్న రహదారి విస్తరణ పనులకు ఆక్రమణలు అడ్డుగా మారాయి. రూ.2.50 కోట్లతో 3 కిలోమీటర్ల మేర చేపట్టిన విస్తరణ పనులకు పాణ్యం ప్రభుత్వ ఉన్నత పాఠశాల వద్ద అక్రమంగా ఏర్పాటు చేసుకున్న దుకాణాల తొలగింపు వివాదంగా మారింది. బస్టాండ్ నుంచి ప్రభుత్వ పాఠశాల మీదుగా ఎంపీడీవో కార్యాలయం వరకు ప్రధాన రహదారిని యథేచ్ఛగా ఆక్రమించుకుని దుకాణాలు ఏర్పాటు చేసుకున్నారు. కొందరు షెడ్లు, బంకులు ఏర్పాటు చేసుకోగా మరికొందరు ఇళ్లను నిర్మించుకుని బాడుగలకు ఇచ్చుకోవడం గమనార్హం. ప్రస్తుతం అధికారులు అక్రమ తొలగింపు పనులు చేపడుతున్నారు. పూర్తి స్థాయిలో తొలగించాల్సిన అవసరముంది

నిలిచిపోయిన రహదారి నిర్మాణ పనులు

అందరూ సహకరిస్తేనే

రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా అక్రమంగా నిర్మించుకున్న దుకాణాల తొలగింపుపై రాజకీయం చోటు చేసుకుంది. ఆక్రమణలు తొలగించడానికి వెళ్లిన అధికారులకు దుకాణదారులు రాజకీయ నాయకుల పేర్లు చెప్పి పబ్బం గడుపుకొన్నారు. దీంతో రోజుల తరబడి తొలగింపు వివాదం కొనసాగి పనులు ఆలస్యమయ్యాయి. సోమవారం ఆక్రమణల తొలగింపు నేపథ్యంలో అధికారులు, ఆక్రమణల మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసుల సాయంతో అధికారులు ఆక్రమణల తొలగింపు చేపట్టారు. పాణ్యంలో అభివృద్ధి పనులు జరుగుతుంటే అడ్డుకోవడం దారుణమని ఎంపీటీసీ మాజీ సభ్యుడు సిమెంట్ శ్రీనివాసులు పేర్కొన్నారు. అధికారులు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా విధులు నిర్వర్తించాలని కోరారు.

(c) eenadu

మౌలాలి స్వామి ఉరుసుకు ఏర్పాట్లు

ప్యాపిలి, న్యూస్‌టుడే: పోతుదొడ్డి గ్రామంలో మౌలాలిస్వామి ఉరుసు మహోత్సవం నిర్వహించనున్నట్లు గ్రామపెద్దలు తెలిపారు. ఈ నెల 22న స్వామి వారి గంధం, 23న షంషేర్, 24న ఉరుసు జరగనున్నట్లు పేర్కొన్నారు. ఉత్సవాలకు ఉమ్మడి కర్నూలు జిల్లాతో పాటు పలు జిల్లాల నుంచి ప్రజలు పెద్దఎత్తున హాజరవుతారని తెలిపారు.

విద్యార్థులకు ట్రంకు పెట్టెల అందజేత

బేతంచెర్ల, న్యూస్‌టుడే: పట్టణానికి చెందిన బుగ్గన రమణారెడ్డి, వై.రాంభూపాల్‌రెడ్డిలు స్థానిక అన్నపూర్ణ చిన్నపిల్లల అనాథ ఆశ్రమంలోని విద్యార్థులకు ట్రంకు పెట్టెలను సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనాథ విద్యార్థులకు తమవంతుగా తోడ్పాటు అందిస్తామన్నారు. కష్టపడి చదివితే తమవంతు సహకారం అందిస్తామని వారు తెలిపారు.

ఆళ్లగడ్డ

• ఆళ్లగడ్డ • బనగానపల్లి • డోన్

వీధిదీపాల ఏర్పాటుకు చర్యలు

యర్రగుంట్ల (శిరివెళ్ల), న్యూస్‌టుడే: మండలంలోని యర్రగుంట్ల సర్వీసు రహదారిపై వీధిదీపాలు వెలగని సమస్యపై 'ఈనాడు' 'మేమున్నాం.. మీకు తోడుగా'లో వార్త ప్రచురితమైంది. దీనిపై సోమవారం స్పందించిన నేషనల్ హైవే ఏజెన్సీ వారు సర్వీస్ రహదారిపై విద్యుత్తు స్తంభాలకు నూతన ఎల్‌ఈడీ దీపాల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా..

(10 AM TO 1 PM)
ఆళ్లగడ్డ: 8008 574916
డోన్ పట్టణం: 94408 57790
బనగానపల్లె: 80085 73763

శిరివెళ్ల: ?: మండలంలోని శిరివెళ్ల మహమ్మదీయపేటలో వేగనియంత్రికలు ఏర్పాటు చేయాలి. - **షేక్ ఖాజా, స్థానికుడు.** ✔: వేగనియంత్రికల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం. - **అశ్విన్‌కుమార్, ఇన్‌ఛార్జి ఈవో, శిరివెళ్ల.**

ఆళ్లగడ్డ గ్రామీణం:?: పాతకందుకూరు గ్రామంలో ఊరకుంట వద్ద ఉన్న నీటి ట్యాంకులపై మూత లేదు. - **పుల్లయ్య, పాతకందుకూరు.** ✔: మూతలు ఏర్పాటు చేయిస్తాం. - **ఏసుదాస్, పంచాయతీ కార్యదర్శి.**

కొలిమిగుండ్ల: ?:గొర్విమానుపల్లె గ్రామంలోని ఎస్సీ కాలనీలో చాలా చోట్ల వీధి దీపాలు వెలగటం లేదు. - **కాలనీ వాసులు** ✔: వీధి దీపాలు వెలిగేలా చర్యలు తీసుకుంటాం. - **చంద్రమౌళీశ్వరగౌడ్, డిప్యూటీ ఎంపీడీవో.**

కోవెలకుంట్ల గ్రామీణం: ?:బిజనవేముల- అమడాల దారిలో మురుగు కాల్వపై పిచ్చిమొక్కలు పెరిగాయి. - **బాషా, స్థానికుడు.** ✔: సిబ్బందితో పిచ్చిమొక్కలను తొలగిస్తాం. - **సలీంబాషా, పంచాయతీ కార్యదర్శి.**

డోన్ పట్టణం:?: కొత్త ఇందిరానగర్‌కు చెత్త సేకరణకు మినీ ఆటో రావడం లేదు. ఇళ్ల వద్ద చెత్త పేరుకుపోతోంది. - **విజయలక్ష్మి, కొత్త ఇందిరానగర్.**

✔:మినీ ఆటోను పంపించేందుకు చర్యలు తీసుకుంటాం. - **రంగన్న, శానిటరీ అధికారి.**

పేదల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం

బాధితురాలికి చెక్కు అందిస్తున్న ఎమ్మెల్యే కోట్ల

బేతంచెర్ల, న్యూస్‌టుడే: పేదల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆదిశగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే కోట్ల జయ సూర్యప్రకాష్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం బేతంచెర్ల తెదేపా కార్యాలయంలో తెదేపా మండల కన్వీనర్ ఉన్నం ఎల్లనాగయ్య, పట్టణ అధ్యక్షురాలు బుగ్గన ప్రసన్నలక్ష్మిలతో కలిసి ఎనిమిది మంది బాధితులకు రూ.6,12,698 విలువ చేసే ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మండలంలో పల్లె పండగ 2.0 కార్యక్రమంలో భాగంగా రూ.3 కోట్లతో సీసీ రోడ్లు, మురుగు కాల్వల నిర్మాణం వంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. కార్యక్రమంలో తెదేపా వార్డు కౌన్సిలర్లు అంజి, రాంగోపాల్, నాయకులు బుగ్గన ప్రభాకర్‌రెడ్డి, పోలూరు శ్రీనివాసరెడ్డి, భీమేష్‌రెడ్డి, ఉన్నం రఘు, రవీంద్రనాయక్, దస్తగిరి తదితరులు పాల్గొన్నారు.

సచివాలయం.. సేవలు గగనం

★ సమయపాలన పాటించని సిబ్బంది

ప్రజలకు ధ్రువపత్రాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు.. ఇలా ఏ సేవలు కావాలన్నా గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్లాల్సిందే. తీరా అక్కడికి వెళ్లి చూసేసరికి సిబ్బంది సమయానికి రాకపోవడం, కార్యాలయాల్లో లేకపోవడం వంటి కారణాలతో గంటలు, రోజుల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి చాలా చోట్ల నెలకొంది.

పరిశీలన

సర్వే పనుల్లో నిమగ్నం

బనగానపల్లి పట్టణంలో 5 సచివాలయాలు ఉన్నాయి. ఐదో సచివాలయంలో సోమవారం డిజిటల్, వెల్ఫేర్ అసిస్టెంట్ మాత్రమే ఉన్నారు. పంచాయతీ కార్యదర్శి పోస్టు ఖాళీగా ఉంది. మహిళా పోలీసు సిబ్బంది ప్రసూతి సెలవులో ఉన్నారు. మిగిలిన సిబ్బంది వివిధ రకాల సర్వేలకు వెళ్లినట్లు సిబ్బంది తెలిపారు. అయితే పంచాయతీ కార్యదర్శి లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నట్లు సిబ్బంది చెప్పారు. సర్వేలు చేయడానికి వెళ్తే కేంద్రాన్ని మూసి వెళ్లాల్సిన పరిస్థితి ఉందని వివరించారు. - న్యూస్‌టుడే, బనగానపల్లి గ్రామీణం

కార్యాలయంలో ఒక్కరే మిగిలారు

◆ డోన్ పట్టణంలోని ప్రజలకు పలు రకాల సేవలను అందించేందుకు 16 సచివాలయాలను ఏర్పాటు చేశారు. వాటిల్లో 126 పోస్టులకు గాను 116 మంది సిబ్బంది పని చేస్తున్నారు. పట్టణంలోని 2, 3, 4 వార్డులకు సంబంధించి కురుకుంద కాలనీలో 3వ సచివాలయంలో సోమవారం అడ్మిన్ ఆదినారాయణ ఒక్కరే ఉండటం గమనార్హం. మిగతా సిబ్బంది సర్వే పనుల నిమిత్తం క్షేత్రస్థాయికి వెళ్లినట్లు అడ్మిన్ తెలిపారు. ఇక్కడ పది పోస్టులకు గాను ఏడుగురు పనిచేస్తున్నారు. ఏఎన్ఎం హేమలత ఎన్సీడీసీడీ సర్వే చేసేందుకు, మహిళా పోలీసు, వార్డు వెల్ఫేర్ సెక్రెటరీ, వార్డు ప్లానర్, డేటా ప్రాసెసింగ్ సెక్రెటరీ, శానిటేషన్ సెక్రెటరీలు ఏకీకృత కుటుంబ సర్వే చేసేందుకు క్షేత్రస్థాయిలోకి వెళ్లినట్లు అడ్మిన్ తెలిపారు.

◆ వీరు సర్వే కోసం ఫీల్డ్‌కు వెళ్తే.. వారి స్థానంలో సేవలు అంతంతమాత్రంగానే అందుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. వార్డు అమినిటీస్ నవీన్ ఈ సచివాలయంలో పనిచేస్తూ కొన్ని నెలల కిందట శిరివెళ్ల మండలంలోని హౌసింగ్ డిపార్ట్‌మెంట్‌కు డిప్యుటేషన్‌పై వెళ్లారు. వీఆర్వో ఒకరు ఉండగా.. అతను తహసీల్దారు కార్యాలయంలో పని చేస్తుండటం గమనార్హం. - న్యూస్‌టుడే, డోన్ పట్టణం

క్షేత్రస్థాయిలో లేకపోతే చర్యలు - హరిప్రసాద్, డోన్ మున్సిపల్ కమిషనర్

యాప్‌లో హాజరు వేయకపోతే ఏడాదిలో 15 రోజులు క్యాజువల్ లీవ్ కింద పోతాయి. బయటికి ఎక్కడికి వెళ్లినా మూవ్‌మెంట్ రిజిస్టర్‌లో నమోదు చేయాలి. సర్వే పనుల నిమిత్తం క్షేత్రస్థాయిలో లేకపోతే చర్యలు తీసుకుంటాం.

అందరి సహకారంతో పట్టణాభివృద్ధి

సమావేశంలో మాట్లాడుతున్న మున్సిపల్ ఛైర్మన్ రాజేష్

డోన్ పట్టణం, న్యూస్‌టుడే: స్థానిక పురపాలక సంఘం కార్యాలయంలో సోమవారం మున్సిపల్ ఛైర్మన్ సప్తశైల రాజేష్ అధ్యక్షతన మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశాన్ని నిర్వహించారు. అజెండాలో రూపొందించిన 54 అంశాలను కౌన్సిల్ ముందు ఉంచగా. . వాటన్నింటినీ సభ్యులు ఆమోదం తెలిపారు. అందరి సహకారంతో పట్టణాభివృద్ధి సాధ్యమని ఛైర్మన్ సప్తశైల రాజేష్ తెలిపారు. పట్టణంలో పందుల స్వైరవిహారం అధికంగా ఉండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెదేపా మున్సిపల్ వైస్ ఛైర్మన్ కొట్రికె హరికిషన్ అధికారులపై మండిపడ్డారు. చర్యలు తీసుకుంటామని కమిషనర్ ప్రసాద్‌గౌడ్ తెలియజేశారు. పట్టణంలో కోతుల బెడద ఎక్కువైందని పలువురు కౌన్సిలర్లు కౌన్సిల్ దృష్టికి తీసుకువచ్చారు. వాటిని పట్టుకుని దూరంగా తరలించేందుకు కృషి చేస్తామని కమిషనర్ పేర్కొన్నారు.

పాడిరంగానికి ప్రాధాన్యం

డోన్, న్యూస్‌టుడే: పశుసంపద వృద్ధి చెందితేనే రైతులకు ఆర్థికవృద్ధి ఉంటుందని ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి అన్నారు. సోమవారం పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో ఉచిత పశువైద్య శిబిరాల గోడపత్రాలను ఆయన ఏడీ నాగరాజుతో పాటు, పశువైద్య అధికారులతో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు, పశుపోషకుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం అన్నారు. పశుసంపదను వృద్ధి చేసేందుకు ప్రభుత్వం ఎన్నో రాయితీలు కల్పిస్తుందన్నారు.

తాగునీటి సరఫరాలో అంతరాయం

డోన్ పట్టణం, న్యూస్‌టుడే: పైప్‌లైన్ మరమ్మతుల కారణంగా తాగు నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడినట్లు మున్సిపల్ కమిషనర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 21, 22వ తేదీల్లో నీటి సరఫరాలో అంతరాయం ఉంటుందన్నారు. పట్టణ ప్రజలు గమనించి నీటిని పొదుపుగా వాడుకోవాలని కోరారు. మరమ్మతులు అనంతరం ఈ నెల 23వ తేదీ ఉదయం నీటి సరఫరా ఉంటుందన్నారు. పురపాలక సంఘానికి ప్రజలు సహకరించాలని కోరారు.

కిటకిటలాడిన బస్సు ప్రాంగణం

బనగానపల్లి పట్టణంలోని బస్ స్టేషన్ ప్రయాణికులతో సోమవారం కిటకిటలాడింది. సంక్రాంతి సెలవులు ముగిసిన నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రయాణికులు తిరుగు ప్రయాణం చేస్తుండటంతో ప్రాంగణం కిక్కిరిసింది. బస్సుల కోసం నిరీక్షించారు. వచ్చిన బస్సుల్లో సీట్లు దొరక్క నిలబడి ప్రయాణించారు. పల్లె ప్రాంతాలకు బస్సులు దొరక్క ఆటోలను ఆశ్రయించారు. మరిన్ని సర్వీసులు పెంచాలని కోరుతున్నారు. - న్యూస్‌టుడే, బనగానపల్లి గ్రామీణం

అసంపూర్తిగా కార్యాలయ భవనం

బేతంచెర్ల మండల పరిధిలోని ఆర్ఎస్ రంగాపురం గ్రామంలోని సచివాలయ భవనం అసంపూర్తిగా మిగిలింది. వైకాపా హయాంలో నాలుగేళ్ల క్రితం గుత్తేదారులు నిర్మాణం ప్రారంభించి సుమారు 60 శాతం పనులు పూర్తి చేసి వదిలేశారు. దీంతో సచివాలయాన్ని పాత పంచాయతీ కార్యాలయంలోనే నిర్వహిస్తున్నారు. సంబంధిత అధికారులు పరిశీలించి భవన నిర్మాణం పూర్తికి చర్యలు చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు. - న్యూస్‌టుడే, ఆర్ఎస్ రంగాపురం (బేతంచెర్ల)

పెరిగిన కంపచెట్లు.. ప్రయాణ కష్టాలు

కొలిమిగుండ్ల మండలంలోని కమ్మవారిపల్లె నుంచి లక్ష్మంపల్లెకు రహదారి అభివృద్ధి గురించి అధికారులు పట్టించుకోక పోవటంతో పాటు ఇటీవల కురిసిన వర్షాలకు కంపచెట్లు రోడ్డుకు ఇరువైపులా పెరిగిపోయాయి. దీంతో రహదారి కుంచించుకు పోయి, వాహనాలు ఎదురుపడినప్పుడు ముందుకు సాగలేని పరిస్థితి నెలకొంది. ద్విచక్ర వాహనదారులకు కంపచెట్ల ముళ్ల గుచ్చుకుని గాయాల పాలవుతున్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. - న్యూస్‌టుడే, సంజామల, కొలిమిగుండ్ల

బస్సు సీట్లు దొరక్క ఇక్కట్లు

సంక్రాంతి పండగ ముగిసింది. స్వగ్రామాలకు వెళ్లిన ప్రజలు ఉద్యోగ నిర్వహణ, ఉపాధి నిమిత్తం పట్టణాలకు తిరుగు ప్రయాణమయ్యారు. బస్సులు రద్దీగా ఉండటంతో కర్నూలు నుంచి అనంతపురం వెళ్తున్న ధర్మవరం డిపోనకు చెందిన బస్సులో ప్రయాణికులతో పూర్తిగా నిండిపోయింది. ఫుట్ బోర్డుపై, బ్యానెట్‌పై, ఊరి పేరు సూచించే అద్దాల బోర్డు వద్ద కూర్చుని భయం భయంగానే గమ్యం చేరుకోవాలని ప్రయాణాలు సాగించారు. - న్యూస్‌టుడే, డోన్

కోటకందుకూరులో యువకుల రక్తదానం

కోటకందుకూరు(ఆళ్లగడ్డ గ్రామీణం), న్యూస్‌టుడే: ఆపదలో సమయానికి స్పందించి రక్తదానం చేసి ప్రాణ ప్రదాతలుగా నిలవాలని ఆళ్లగడ్డ బ్లడ్ డోనార్స్ బృందం అధ్యక్షుడు మహమ్మద్ హుశేన్ కోరారు. ఆళ్లగడ్డ మండలంలోని కోటకందుకూరు గ్రామంలో లక్ష్మీనృసింహస్వామి పార్వేటోత్సవం సందర్భంగా గ్రామ యువత ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. 20 మంది యువకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేశారు. ఆ రక్తాన్ని నంద్యాల బ్లడ్ సెంటర్ నిర్వాహకులకు అందజేశారు. కార్యక్రమంలో అచ్చు, గ్రామ యువకులు పాల్గొన్నారు.

రక్తదానం చేస్తున్న యువతతో బృంద సభ్యులు

సంక్షిప్త సమాచారం

చాగలమర్రి, న్యూస్‌టుడే: చాగలమర్రి మండల ఎస్సైగా రాజారెడ్డి సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.

శిరివెళ్ల, న్యూస్‌టుడే: గ్రామీణ ప్రాంతాల్లోని పాడి రైతులు జాగ్రత్తలు పాటించాలని గోవిందపల్లె పశువైద్యశాఖ అధికారి డా.శ్రీనివాసులు పేర్కొన్నారు. కోటపాడులో గ్రామంలో కొనసాగుతున్న పశుగణన సర్వే ప్రక్రియను ఆయన సోమవారం పరిశీలించారు.

శిరివెళ్ల, న్యూస్‌టుడే: గ్రామాల్లో ప్రజా సమస్యలపై వచ్చే అర్జీలను నిర్ణీత వ్యవధిలో పరిష్కరించాలని ఎంపీడీవో శివమల్లేశ్వరప్ప పేర్కొన్నారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

చాగలమర్రి, న్యూస్‌టుడే: గ్రామాల్లో ప్రకృతి వ్యవసాయంతో సాగు చేయగా వచ్చిన దిగుబడులను స్థానిక ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో స్టాల్ ఏర్పాటు చేసి విక్రయించారు. ప్రకృతి వ్యవసాయ ఇన్‌ఛార్జి కదిరిబాషా, కమ్యూనికేషన్స్ అధికారి అభిషేక్ పాల్గొన్నారు.

బేతంచెర్ల, న్యూస్‌టుడే: తెలుగు సాహిత్యంలో గొప్ప కవి, సంఘ సంస్కర్త, తత్వవేత్త యోగి వేమన అని మండల రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్ష కార్యదర్శులు భాస్కర్ రెడ్డి, రామ్మోహన్‌రెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని రెడ్డి సంక్షేమ సంఘం కార్యాలయంలో యోగి వేమన జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.

బేతంచెర్ల, న్యూస్‌టుడే: ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం కృషి చేయాలని తెదేపా సింగిల్ విండో అధ్యక్షులు ఉన్నం చంద్రశేఖర్, పట్టణ కార్యదర్శి షేక్షావలి చౌదరి పేర్కొన్నారు. హెచ్‌కొట్టాల మెట్ట వద్ద ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు సోమవారం స్థల పరిశీలన చేశారు.

డోన్, న్యూస్‌టుడే: డోన్‌లో సినీ హీరో ఎన్టీఆర్ అభిమానుల సంఘం ఆధ్వర్యంలో నూతన క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. కలచట్ల చంద్రశేఖర్, రంగారెడ్డి, విజయ్‌కుమార్, తిమ్మరాజు పాల్గొన్నారు.

డోన్ పట్టణం, న్యూస్‌టుడే: సంక్రాంతి కానుకగా బకాయిలు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంపై పట్ల ఏపీ ఎన్జీవో తాలూకా సంఘం నాయకులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. డోన్ తాలూకా ఎన్జీవో అసోసియేషన్ డైరీలు, క్యాలెండర్‌ను సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్‌రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు.

ప్యాపిలి, న్యూస్‌టుడే: ప్యాపిలి పోలీసు స్టేషన్ పరిధిలో ప్రమాదాలను తగ్గించేందుకు ఎస్సై నాగార్జున సోమవారం ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఓబుల్‌దేవ్ చెరువు జంక్షన్, వైభవ్ దాబా, ప్యాపిలి పట్టణం వద్ద రహదారులపై రంబుల్ స్ట్రిక్స్, జీబ్రా లైన్స్‌లను వేయించారు.

కోవెలకుంట్ల, న్యూస్‌టుడే: రైతులు పంట నమోదు తప్పనిసరిగా చేయించుకోవాలని ఏవో సుధాకర్ రెడ్డి అన్నారు.

కోవెలకుంట్ల, న్యూస్‌టుడే: సైబర్ నేరాలపై యువత అప్రమత్తంగా ఉండాలని ఎస్సై మల్లికార్జున రెడ్డి అన్నారు. పాండురంగ స్వామి ఆలయ సమీపంలో యువతకు సైబర్ నేరాలు, రోడ్డు భద్రతపై సోమవారం అవగాహన కల్పించారు.

సంజామల, న్యూస్‌టుడే: ముక్కమల్లలో వ్యవసాయ పంపుసెట్ చోరీ గురైనట్లు ఎస్సై రమణయ్య సోమవారం చెప్పారు. దర్యాప్తు చేస్తున్నామన్నారు.

బనగానపల్లి, న్యూస్‌టుడే: హుసేనాపురం సమీపంలోని జూదం ఆడుతున్న ఆరుగురిని అరెస్టు చేసినట్లు సీఐ ప్రవీణ్‌కుమార్ సోమవారం తెలిపారు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు సీఐ వెల్లడించారు.

ఆలయాల్లో ప్రత్యేక పూజలు

బనగానపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: నందవరం గ్రామంలోని చౌడేశ్వరి అమ్మవారి ఆలయ అభివృద్ధికి బనగానపల్లి పట్టణానికి చెందిన ఎచ్‌హెచ్.శంకర్‌రెడ్డి, వెంకటలక్ష్మమ్మ కుటుంబ సభ్యులు రూ.1,03,516 విరాళాన్ని ఆలయ అభివృద్ధి కమిటీ ఛైర్మన్ పీవీ కుమార్‌రెడ్డికి సోమవారం అందజేశారు. యాగంటి ఆలయ అభివృద్ధికి విజయవాడకు చెందిన శ్రీనివాసరావు, శ్రీదేవి దంపతులు రూ.10 వేల నగదును ఆలయాధికారి పాండురంగారెడ్డికి సోమవారం అందజేశారు. మీరాపురం గ్రామానికి చెందిన మల్లికార్జునరెడ్డి, జనార్దన్‌రెడ్డిలు రూ.30 వేల విలువ చేసే 13 సిమెంట్ బెంచీలను సోమవారం వితరణ చేశారు. వీటిని పోలిమేర పెద్దమ్మ ఆలయం, పాతపాడు సుంకులమ్మ ఆలయం వద్ద ఏర్పాటు చేశారు.


బనగానపల్లి గ్రామీణం: విరాళం అందజేస్తున్న దాతలు

డోన్, న్యూస్‌టుడే: డోన్ పాతబుగ్గ శివాలయంలో మాఘమాస పూజలు సోమవారం ప్రారంభమయ్యాయి. భక్తులు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. మధ్యాహ్నం భక్తులకు అన్నదానం చేశారు. ఆలయ నిర్వాహకులు బైసాని రాజు తదితరులు పాల్గొన్నారు.

చాగలమర్రి, న్యూస్‌టుడే: పట్టణంలోని రామలింగేశ్వరాయలంలో సోమవారం పల్లకి ఉత్సవం వైభవంగా నిర్వహించారు. ఆలయం అధ్యక్షులు వీరం రెడ్డి భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అర్చకులు నాగభూషణం, శివస్వాములు పాల్గొన్నారు.

విద్యార్థిని చదువుకు చేయూత

చిన్నవంగలి (చాగలమర్రి), న్యూస్‌టుడే: మండలంలోని చిన్నవంగలి గ్రామంలో 2024లో మట్టిమిద్దె కూలి టి.లక్ష్మీప్రసన్న కుటుంబ సభ్యులు మృతిచెందారు. ఈ నేపథ్యంలో లక్ష్మీప్రసన్నకు కలెక్టరు అండగా నిలిచారు. విషాదం జరిగిన సమయంలో నంద్యాల జిల్లా కలెక్టరు ఇచ్చిన మాట ప్రకారం విద్యార్థిని చదువు ఖర్చులు భరించారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఫీజుకు సంబంధించిన చెక్కును సోమవారం విద్యార్థిని లక్ష్మీప్రసన్నకు కలెక్టర్ రాజకుమారి అందజేశారు. కార్యక్రమంలో గ్రామ తెదేపా నాయకులు అనిల్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

లక్ష్మీప్రసన్నకు చెక్కు అందిస్తున్న కలెక్టర్

గ్రామాల్లో పశువైద్య శిబిరాలు

యు.కొత్తపల్లె(డోన్), న్యూస్‌టుడే: పశువులకు సకాలంలో వైద్యం అందిస్తేనే వాటి ఆరోగ్యం బాగుంటుందని పశుసంవర్ధకశాఖ ఏడీ డా.నాగరాజు అన్నారు. సోమవారం యు.కొత్తపల్లె గ్రామంలో పశువైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా పశువులకు వ్యాధి పరీక్షలు నిర్వహించి ప్రత్యేక చికిత్సలు అందించారు. పశువులు, జీవాలకు నట్టల నివారణ మందులు తాగించారు. కార్యక్రమంలో డా.పద్మావతి, గౌసియాబేగం, సిబ్బంది మహమ్మద్‌రఫి, నవ్య, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

జీవాలకు టీకా వేస్తున్న ఏడీ నాగరాజు తదితరులు

ముత్యాలపాడు(చాగలమర్రి), న్యూస్‌టుడే: గ్రామాల్లో పాడి రైతులు పశువులకు సంక్రమించే సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పశు సంవర్ధకశాఖ ఆళ్లగడ్డ ఉప సంచాలకులు డా.డి.వి. రమణయ్య తెలియజేశారు. ముత్యాలపాడు గ్రామంలో సోమవారం పశువైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు.

ఈ-పంట నమోదు తప్పనిసరి

రుద్రవరం, న్యూస్‌టుడే: రుద్రవరం మండల పరిధిలో ఈ-పంట నమోదు కార్యక్రమాన్ని వ్యవసాయాధికారిణి సుమతి సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండలంలో రబీలో ఇప్పటి వరకు 26,500 ఎకరాల్లో పంటలు సాగు చేశారన్నారు. అయితే ఈ-పంట నమోదు మాత్రం ఆశించినంతగా జరగలేదన్నారు. రైతులు సహకరించి పంట నమోదు చేసుకోవాలన్నారు.

ఆహార కల్తీపై అవగాహన అవసరం

డోన్, న్యూస్‌టుడే: ఆహార కల్తీపై ప్రజల్లో అవగాహన రావాలని డోన్ తహసీల్దారు రవికుమార్ అన్నారు. సోమవారం వినియోగదారుల రక్షణ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర పౌరసరఫరాలశాఖ ముద్రించిన గోడపత్రాలను విడుదల చేశారు. అనంతరం వాటిని వినియోగదారుల సంఘాలకు పంపించారు. తినుబండారాలు పార్శిళ్లు తీసుకుంటున్నారే కానీ వచ్చిన వాటికి సరైన బిల్లులు తీసుకోవటం లేదన్నారు. కార్యక్రమంలో నాగరాజు, ఆర్ఐ మస్తాన్, హుసేనప్ప, మధుశేఖర్, భరణి రమేష్ పాల్గొన్నారు.

గోడపత్రాలు విడుదల చేస్తున్న తహసీల్దారు రవికుమార్ తదితరులు

ఆర్ఎస్ రంగాపురంలో రీసర్వే

బేతంచెర్ల, న్యూస్‌టుడే: మండలంలోని ఆర్ఎస్ రంగాపురం గ్రామంలో భూ రీసర్వే ప్రక్రియను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఉప తహసీల్దార్ మహేశ్వరరెడ్డి సోమవారం తెలిపారు. మంగళవారం రీసర్వే పనులు ప్రారంభమవుతుందని, రైతులు చూపిన హద్దుల ప్రకారం కొలతలు తీసుకుంటామని పేర్కొన్నారు. రైతులు అవసరమైన ధ్రువపత్రాలను తీసుకొని రావాలని సూచించారు.

కంచె తొలగించాలని వినతి

డోన్ పట్టణం, న్యూస్‌టుడే: పట్టణంలోని ఎల్‌పి నంబరు 20/1976లో ప్రజల సౌకర్యార్థం కేటాయించిన స్థలంలో ప్రభుత్వం వారు పార్కు నిర్మించి అందుబాటులోకి తీసుకువచ్చారని మున్సిపల్ వైస్ ఛైర్మన్ జాకీర్ హుస్సేన్‌తో పాటు పలువురు కౌన్సిలర్లు పేర్కొన్నారు. కొందరు పార్కుకి ఇరువైపులా ఉన్న రస్తాలను ఆక్రమించుకుని కంచె వేసి తిరిగేందుకు వీలులేకుండా చేశారని ఆరోపించారు. పలు జీవోల ప్రకారం ప్రభుత్వ రోడ్లు, ఖాళీ స్థలాలు ఆక్రమణకు గురికాకుండా కాపాడాలని కోరారు. ఈ మేరకు వినతిపత్రాన్ని సోమవారం ఛైర్మన్ సప్తశైల రాజేష్‌కు అందజేశారు.

ఏడాదిన్నర గడుస్తున్నా ప్రగతి శూన్యం

బేతంచెర్ల, న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడిచినప్పటికీ పట్టణాన్ని ఎన్ని కోట్లు వెచ్చించి అభివృద్ధి చేశారో చెప్పాలని నగర పంచాయతీ ఛైర్మన్ చలంరెడ్డి అన్నారు. సోమవారం వైకాపా కార్యాలయంలో ఎంపీపీ బుగ్గన నాగభూషణం రెడ్డి, బాబుల్‌రెడ్డి, మూర్తుజావలి తదితరులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణ అభివృద్ధి గురించి తెదేపా నాయకులు రాజకీయం చేయడం దారుణమన్నారు.

పోగొట్టుకున్న బ్యాగ్ అప్పగింత

ఆళ్లగడ్డ, న్యూస్‌టుడే: చాగలమర్రికి చెందిన ఫరీదా అనే మహిళ నంద్యాలకు వెళ్తుండగా హ్యాండ్ బ్యాగ్ పోగొట్టుకున్నారు. అందులో రూ.18,500 నగదు, ఒక ఆండ్రాయిడ్ ఫోన్, రూ.1.5 లక్షల నగలు ఉన్నాయి. బ్యాగ్ పోయిన విషయాన్ని ఆమె వెంటనే చాగలమర్రి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్సై రాజారెడ్డి, సిబ్బంది సీసీ కెమెరాలను పరిశీలించి బ్యాగ్ స్వాధీనం చేసుకుని తిరిగి ఫరీదాకు అప్పగించారు.

విద్యుత్తు సరఫరాలో అంతరాయం

చాగలమర్రి, న్యూస్‌టుడే: పట్టణంలో ఫీడర్-2 పరిధిలో మరమ్మతుల కారణంగా మంగళవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఉంటుందని ఎస్ఈ రమణయ్య తెలియజేశారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.

రక్షణ లేని ప్రయాణాలు.. గాల్లో ప్రాణాలు

కోవెలకుంట్ల, కొలిమిగుండ్ల, సంజామల, న్యూస్‌టుడే: రోడ్డు ప్రమాదాలు ప్రజలను భయపెడుతున్నాయి. అతివేగం, మద్యం తాగి నడపడం, నిబంధనలు పాటించకుండా అజాగ్రత్తగా వాహనాలు నడపుతుండటంతో నిత్యం ఎక్కడో ఒకచోట రోడ్డు ప్రమాదాలు జరిగి జనాలు ప్రాణాలు కోల్పోతున్నారు. వారిపై ఆధారపడిన కుటుంబాలు రోడ్డున పడాల్సి వస్తోంది. రెండు నెలల కిందట హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రయివేట్ ట్రావెల్ బస్సు కర్నూలు సమీపంలోని చిన్నటేకూరు వద్ద ప్రమాదం జరిగి 20 మంది సజీవ దహనమయ్యారు. ఈ ఘటన పలువురిని తీవ్రంగా కలచివేసింది. వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా అప్రమత్తంగా ఉంటూ జాగ్రత్తలు తీసుకొని రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తే రోడ్డు ప్రమాదాలను తగ్గించవచ్చు.

కోవెలకుంట్లలో ప్రమాదకరంగా జోలదరాశి మలుపు

ఇటీవల దుర్ఘటనలు

● కోవెలకుంట్ల మండలంలోని భీమునిపాడు దగ్గర ఐదు నెలల కిందట ఓ వ్యక్తి క్రిష్టిపాడు నుంచి ద్విచక్ర వాహనంపై కోవెలకుంట్లకు వస్తుండగా బొలెరో వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు.

● రేవనూరు గ్రామంలోని ఆర్టీసీ బస్టాండ్ దగ్గర క్రిస్మస్ పండుగ ముగిశాక ఓ వ్యక్తి రోడ్డుపై నిలబడి ఉండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో దారుణంగా మృతి చెందాడు.

● సంజామల మండలంలోని రెడ్డిపల్లె దగ్గర రైల్వే వంతెన సమీపంలోని మలుపు దగ్గర రెండు ద్విచక్రవాహనాలు ఢీకొని ఇద్దరు మృతి చెందారు.

ప్రమాదకర ప్రాంతాలివే..

● కోవెలకుంట్ల మండలంలో భీమునిపాడు దాటాక కుందరవాగు వంతెనపై రక్షణ గోడలు లేకపోవడం, ఇరుకైన మార్గం కావడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. భీమునిపాడు గ్రామం దగ్గర ఉన్న మలుపులు, కోవెలకుంట్ల నుంచి నంద్యాలకు వెళ్లే మార్గంలో జోలదరాశి మలుపు, రేవనూరు మలుపు, కోవెలకుంట్ల నుంచి గుల్లదుర్తి వెళ్లే మార్గంలో, సౌదరదిన్నె, అమడాల మార్గాల్లో, వెలగటూరు మార్గంలో కాశినాయన ఆశ్రమం దగ్గర ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి.

● సంజామల మండలంలో ముదిగేడు రోడ్డు దగ్గర ఆలయ సమీపంలో, పేరుసోముల నుంచి తిమ్మనాయునిపేటకు వెళ్లేదారిలో మలుపు ప్రమాదాలకు నిలయంగా మారింది.

● కొలిమిగుండ్ల మండలంలో కస్తూర్బా పాఠశాల దగ్గర, జమ్ములమడుగు ప్రధాన రహదారిలో, బందార్లపల్లె చెక్‌పోస్టు సమీపం, బెలుం మలుపు, నాయునిపల్లె దగ్గర ప్రమాదాలు జరుగుతున్నాయి.

● అవుకు జలాశయం దగ్గర ప్రమాదకరంగా మలుపులు ఉన్నాయి. ఈ ప్రాంతంలో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.

● బనగానపల్లి మండలంలోని నందివర్గం సమీపంలో కొత్తూరుకు వెళ్లే దారిలో, నందవరం, పలుకూరు గ్రామాలకు వెళ్లే దారుల్లో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.

యాగంటి ఆలయ అభివృద్ధికి సహకరించండి

ఆర్డీవో నరసింహులును సన్మానిస్తున్న ఆలయ ఛైర్మన్ మౌళీశ్వరరెడ్డి

బనగానపల్లి, న్యూస్‌టుడే: యాగంటి ఆలయం అభివృద్ధికి సహకరించాలని ఛైర్మన్ బండి మౌళీశ్వరరెడ్డి ఆర్డీవో నరసింహులును కోరారు. ఆయన సోమవారం తహసీల్దారు కార్యాలయంలో ఆర్డీవోను కలిసి సన్మానించారు. అనంతరం మౌళీశ్వరరెడ్డి మాట్లాడుతూ.. మహాశివరాత్రి ఏర్పాట్లలో భాగంగా పార్కింగ్ స్థలం కేటాయించాలని తెలిపారు. మహాశివరాత్రి ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా తగు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆలయానికి సంబంధించిన భూముల వివరాలపై చర్చించారు. ఆలయంలో ఉన్న సమస్యలను ఆయనకు తెలిపారు. ప్రధానంగా యాగంటి ఆలయానికి కొంత ప్రభుత్వ స్థలం కేటాయించాలని కోరారు. కార్యక్రమంలో తహసీల్దారు నారాయణ రెడ్డి, ఈవో పాండురంగారెడ్డి పాల్గొన్నారు.

(c) eenadu

ఈనాడు పల్నాడు

మంగళవారం జనవరి 20, 2026

బస్సు ఎక్కే క్రమంలో తోపులాట

నలుగురు మహిళలు సహా ఐదుగురికి గాయాలు

వినుకొండ, న్యూస్‌టుడే: సంక్రాంతి పండగ సెలవుల అనంతరం తిరుగు పయనంలో అపశ్రుతి చోటు చేసుకుంది. వినుకొండ ఆర్టీసీ బస్టాండులో సోమవారం బస్సు ఎక్కే క్రమంలో జరిగిన తోపులాటలో ఐదుగురు గాయపడ్డారు. ఆర్టీసీ అద్దె బస్సు గ్యారేజీ నుంచి బయటకు వస్తుండగా ప్రయాణికులు ఒక్కసారిగా ఎక్కేందుకు పరుగులు తీశారు. డ్రైవర్ ఆపకుండా ముందుకు వెళ్తుండగా గేటు వద్ద తోపులాట జరిగి ప్రయాణికులు అదుపు తప్పి కిందపడ్డారు. వెంటనే ఆర్టీసీ సిబ్బంది బస్సును ఆపి పక్కన పెట్టించారు. ఈ ఘటనలో నూజండ్ల మండలం నాగిరెడ్డిపల్లెకు చెందిన కోటేశ్వరమ్మ, పుల్లలచెరువుకు చెందిన ఎస్తేరమ్మ చేతులు విరిగాయి. బొల్లాపల్లి మండలం వెల్లటూరుకు చెందిన బెల్లకొండ వెంకటేశ్వర్లు చేతి గూడకు దెబ్బ తగిలింది. ఇదే మండలం కంద్రికకు చెందిన మెహావత్ మంత్రిబాయికి కుడికాలు విరిగింది. వీరందరూ ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరి చికిత్స పొందుతున్నారు. బొల్లాపల్లి మండలానికి చెందిన మరో వృద్ధురాలికి స్వల్ప గాయం కావడంతో ప్రాథమిక చికిత్స అనంతరం వెళ్లినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. సమాచారం అందుకున్న పోలీసులు పట్టణ సీఐ ప్రభాకర్ ఆధ్వర్యంలో బస్టాండుకు చేరుకుని ప్రయాణికులను క్రమబద్ధీకరించారు. బస్సుల్లో ఎక్కించారు. డిపో మేనేజర్ జవ్వాజి నాగేశ్వరావు మాట్లాడుతూ విజయవాడ మార్గంలో రోజూ తిరిగే 29 సర్వీసులతోపాటు అదనంగా మరో నాలుగు నడిపినట్లు తెలిపారు.

స్కాన్ చెయ్.. చరిత్ర చదివెయ్

నాగార్జునకొండ మ్యూజియంలో శిల్పాలకు క్యూఆర్ కోడ్

జిల్లాలోని నాగార్జునకొండ మ్యూజియంలో పురాతన శిల్పాల వివరాలు తెలిపేలా క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేశారు. నాగార్జున సాగర్ డ్యాం నిర్మించేటప్పుడు ఆ ప్రాంతంలోని పురాతన శిల్ప సంపదను కాపాడేందుకు తవ్వకాలు జరిపారు. అందులో బయల్పడిన పురాతన శిల్పాలను మ్యూజియంలో సందర్శనకు ఉంచి కాపాడుతున్నారు. సందర్శకులు నాటి చరిత్ర, వివరాలు తెలుసుకునేందుకు వీలుగా మ్యూజియంలో ఏర్పాటు చేసిన 175 పురాతన శిల్పాలకు క్యూఆర్ కోడ్‌లు ఏర్పాటుచేశారు. స్కాన్ చేయగానే తెలుగు, హిందీ, ఇంగ్లిషు భాషల్లో ఆ శిల్పానికి సంబంధించిన వివరాలు ప్రత్యక్షమవుతాయి. సందర్శకులు స్మార్ట్ ఫోన్‌తో స్కాన్ చేసి శిల్పాల చారిత్రక నేపథ్యం తెలుసుకోవచ్చుని మ్యూజియం క్యూరేటర్ కమల్‌హాసన్ తెలిపారు.

– ఈనాడు, అమరావతి

తిరుగు పయనం నరకప్రాయం

సరిపడా బస్సుల్లేక అగచాట్లు
కిటకిటలాడిన ఆర్టీసీ బస్టాండ్లు

ఈనాడు, నరసరావుపేట, న్యూస్‌టుడే, మల్లమ్మసెంటర్, వినుకొండ: సంక్రాంతి పండగకు పల్లెలకు వచ్చిన వారు తిరుగు పయనంలో నరకం చూశారు. సరిపడా బస్సులు లేక.. ఉన్న వాటిలో ఎక్కలేక నానాఅవస్థలు పడ్డారు. జిల్లాలోని బస్టాండ్లన్నీ సోమవారం ప్రయాణికులతో కిటకిటలాడాయి. జన జాతరను తలపించాయి. రద్దీని అంచనా వేయడంలో ఆర్టీసీ అధికారులు విఫలమయ్యారు. చిన్నపిల్లలు, సామగ్రి, వృద్ధులతో వచ్చినవారు బస్సులు ఎక్కలేక గంటలకొద్దీ పడిగాపులు కాశారు. చాలాచోట్ల సరిపడా కుర్చీల్లేక నిల్చొని తీవ్ర అసహనానికి లోనయ్యారు.

వినుకొండ బస్టాండ్ సాయంత్రం వరకు ప్రయాణికులతో కిటకిటలాడుతూనే ఉంది. బస్సులు గ్యారేజ్ నుంచి బస్టాండ్‌లోని ప్లాట్‌ఫాంలపైకి రాకముందే నిండిపోయాయి. నరసరావుపేటలో అయితే బస్సులను పక్కన నిలుపుదల చేసినా ఎక్కి గంటలకొద్దీ నిరీక్షించారు. ప్లాట్‌ఫాంలపైకి రాకముందే ఫుల్ అయిపోవడంతో సీట్ల కోసం కుస్తీలు పడ్డారు. ఒకటో పట్టణ పోలీసులు ప్రయాణికుల రద్దీని క్రమబద్ధీకరించారు.

నరసరావుపేట బస్టాండులో రద్దీ

అదనపు బస్సులు హైదరాబాద్‌కేనా?

పండగలొస్తే అదనపు సర్వీసులు నడుపుతున్నామని చెప్పే అధికారులు వాటిని కేవలం హైదరాబాద్‌కే పరిమితం చేస్తున్నారు. విజయవాడ, చీరాల, మాచర్ల ప్రాంతాలకు రోజువారీ సర్వీసులే నడుపుతున్నారు. వినుకొండ - విజయవాడ, మాచర్ల - గుంటూరు, పిడుగురాళ్ల - విజయవాడ, నరసరావుపేట - చీరాల, నరసరావుపేట - మాచర్ల రూట్లు సాధారణ రోజుల్లోనే వంద శాతం ఆక్యుపెన్సీతో నడుస్తాయి. అలాంటిది పండగలొస్తే రద్దీ విపరీతంగా ఉంటుంది. అయినా అరకొర అదనపు సర్వీసులతో సరిపెట్టారు.

ముందస్తు ప్రణాళిక ఏదీ?

ఆదివారం అమావాస్య కావడంతో సంక్రాంతి పండగకు వచ్చిన వారు చాలా మంది తిరుగుపయనమవలేదు. సోమవారం రద్దీ ఉంటుందని ఆర్టీసీ అధికారులు ముందస్తుగా అంచనా వేసుకుని దానికి అనుగుణంగా ఏం చేయాలో సిద్ధమవ్వాలి. కానీ అలా చేసినట్లు ఎక్కడా కనిపించలేదు. వినుకొండ నుంచి విజయవాడకు వెళ్లే సర్వీసులన్నీ ఉదయం నుంచే రద్దీగా వెళ్తున్నా క్రమబద్ధీకరించడంలో స్థానిక సిబ్బంది విఫలమవడం వల్లే మధ్యాహ్నం తోపులాట జరిగింది. విజయవాడకు కాకుండా గుంటూరు వరకు కొన్ని సర్వీసుల్ని నడిపినా బాగుండేది. అదీ చేయలేదు. ముందస్తుగా పోలీసుల సాయం తీసుకోలేదు.

సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీ, చిత్రంలో కలెక్టర్, ఎమ్మెల్యేలు

దిశానిర్దేశం చేసేవారేరీ?

ఐదుగురు ఎమ్మెల్యేలు గైర్హాజరు

ఈనాడు, నరసరావుపేట: మూడు నెలలకోసారి జరిగే జిల్లా అభివృద్ధి, పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశానికి ఐదుగురు ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. ఇన్‌ఛార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ హాజరుకాలేదు. ఫలితంగా నియోజకవర్గాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులపై అంతంత మాత్రంగానే చర్చ జరిగింది. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, కలెక్టర్ కృతికా శుక్లా అధికారులు చెప్పేవాటిని విని.. కొన్నింటిపై ప్రశ్నించి ఆయా పనులు త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. ❖ నరసరావుపేట చిత్రాలయ కూడలి వద్ద నిర్మించే ఆర్‌యూబీకి ఆర్డీవో మధులత సహకరించడం లేదని, పట్టణంలోని చెత్తంతా రైల్వే ట్రాక్ పరిసరాల్లో వేస్తున్నారని, అయినా మున్సిపాలిటీ వారు పట్టించుకోవడం లేదని గుంటూరు రైల్వే డివిజన్ అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. ❖ నరసరావుపేట, వినుకొండ రైల్వేస్టేషన్ల నిర్వహణ ఘోరంగా ఉంటోందని ప్రయాణికుల నుంచి ఫీడ్‌బ్యాక్ వస్తోందని.. చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రైల్వే అధికారులకు సూచించారు. ❖ చెంచు కాలనీల్లో అమలు చేసే పథకాలపై పూర్తిస్థాయి నివేదికలతో అధికారులు రాకపోవడంపై ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం రోజుల్లో తనకు నివేదిక పంపాలన్నారు. మాచర్ల, నరసరావుపేట ఎమ్మెల్యేలు బ్రహ్మారెడ్డి, అరవిందబాబు, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్, జీడీసీసీ బ్యాంకు ఛైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, జడ్పీ ఛైర్‌పర్సన్ హెనీ క్రిస్టినా, జడ్పీ సీఈవో జ్యోతిబసు, అధికారులు పాల్గొన్నారు.

బ్యాంకు సమస్యలా.. పరిష్కారం ఇలా!

అంబుడ్స్‌మెన్‌తో సత్వర స్పందన

సత్తెనపల్లి, న్యూస్‌టుడే

ఆర్థిక వ్యవహారాలన్నీ బ్యాంకు ఖాతాలతో ముడిపడి ఉంటున్నాయి. డిజిటల్ చెల్లింపులు పెరుగుతున్నాయి. వాటిల్లో పొరపాట్లు జరుగుతున్నాయి. సరైన అవగాహన లేక బ్యాంకు సంబంధ సమస్యలతో ఎక్కువమంది ఇబ్బందిపడుతున్నారు. తమ ప్రమేయం లేకుండానే ఖాతాలో నగదు పోయిందని.. ఖాతా స్తంభించిందని, చెక్ సొమ్ము ఖాతాలో జమ కాలేదని, సంక్షేమ పథకాల లబ్ధి జమ అయినట్లు సచివాలయ రికార్డుల్లో చూపిస్తున్నా బ్యాంకు ఖాతాలో పడలేదని.. ఇలా ఎన్నో సమస్యలు వెంటాడుతున్నాయి. వీటికి టోల్ ఫ్రీ నంబర్లతోపాటు అంబుడ్స్‌మెన్ వ్యవస్థతో సులువుగా పరిష్కరించుకునే వెసులుబాటు ఉంది.

బ్యాంకులో ఖాతాదారులు

సాధారణంగా బ్యాంకుల్లో సమస్యలు టోల్‌ఫ్రీ నంబర్లు, నేరుగా వెళ్లి చేసే ఫిర్యాదులతో పరిష్కారం అవుతాయి. కొన్ని ఫిర్యాదులతో కూడా పరిష్కారం కావు. బ్యాంకు అధికారులు సక్రమంగా స్పందించరు. ఫిర్యాదు చేసిన నెల రోజుల్లో అధికారుల నుంచి సరైన స్పందన లేకపోతే అంబుడ్స్‌మెన్ అనే న్యాయ వ్యవస్థను సంప్రదించవచ్చు. టోల్‌ఫ్రీ నంబరు 14448కి ఫోన్‌చేసి సమస్యను తెలియజేయవచ్చు లేదా సీఎంఎస్.ఆర్‌బీఐ.ఓఆర్‌జీ అనే పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. అపరిష్కృత సమస్యలకు అంబుడ్స్‌మెన్ ద్వారా పరిష్కారం లభిస్తుంది. ఫిర్యాదులపై సత్వర స్పందన ఉంటుంది.

టోల్‌ఫ్రీ నంబర్లు ఇవీ..

యూనియన్ బ్యాంకు 1800 208 2244

కెనరా బ్యాంకు 1800 1030

ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు 1800 425 2045

స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా 1800 1234

జిల్లాలో అన్ని రకాల బ్యాంకులు : 47

బ్రాంచిల సంఖ్య: 315

డిపాజిట్లు : 11865.84 కోట్లు (గత ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి)

అడ్వాన్సులు : 30129.54 కోట్లు

మొత్తం లావాదేవీలు : 41995.38 కోట్లు

యువ చైతన్యం.. ప్రజాస్వామ్యం పరిపుష్టం

మూడు నెలలకు ఒకసారి ఓటర్ల నమోదు

నరసరావుపేట, న్యూస్‌టుడే: ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలంటే 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటుహక్కు పొందడమే కాకుండా ప్రతి ఎన్నికలోనూ ఆ హక్కును సద్వినియోగం చేసుకోవాలి. అర్హులైన యువత చాలా మంది ఓటు హక్కుకు దూరంగా ఉంటున్నారు. ఎన్నికల సంఘం, అధికారులు వెంటపడి మరీ యువతను ఓటర్లుగా నమోదు చేయాల్సి వస్తోంది. ఏడాదికి ఒకసారి ఓటరు నమోదు ప్రక్రియ చేపడితే ఎక్కువమంది నమోదు కావట్లేదని ప్రతి మూడు నెలలకు ఒకసారి ఆ అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించింది. ఓటరుగా నమోదులో యువత చైతన్యం ప్రజాస్వామ్యానికి మేలిమలుపు అయ్యే అవకాశముంది.

కేంద్ర ఎన్నికల సంఘం ఏటా జనవరి 1వ తేదీతోపాటు ఏప్రిల్ 1, జులై 1, అక్టోబరు 1 నాటికి 18 ఏళ్ల వయసు నిండిన వారంతా ఓటరుగా నమోదయ్యేందుకు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించింది. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు వేయాలంటే ఓటరుగా నమోదవడం తప్పనిసరి. జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో 18 ఏళ్లు నిండిన యువత వేలల్లో ఉన్నారు. వారంతా ఓటరుగా నమోదవ్వాల్సిన అవసరముంది.

❖ జిల్లాలో ప్రస్తుతం 17,39,013 మంది ఓటర్లు ఉన్నారు. గతంలో 299 పోలింగ్ కేంద్రాలు ఉండగా ప్రతి 1200 మంది ఓటర్లకు ఒక కేంద్రం ఏర్పాటుచేయాలనే ఎన్నికల సంఘం ఆదేశాలతో నూతనంగా మరో 23 ఏర్పాటు చేశారు. ఎన్నికల నిర్వహణకు 322 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఈఆర్‌వోలు తెలిపారు. 18 ఏళ్లు నిండిన యువత కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిక వెబ్‌సైట్ నుంచి ఓటు హక్కు కోసం ఫారం-6 దాఖలు చేయాలని ఎన్నికల అధికారులు సూచిస్తున్నారు.

22న కోటప్పకొండకు ఉప ముఖ్యమంత్రి రాక

నరసరావుపేట వ్యవసాయం, న్యూస్‌టుడే: ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ ఈ నెల 22న కోటప్పకొండకు రానున్నట్లు డిప్యూటీ సీఎం పేషీ నుంచి కలెక్టర్ కార్యాలయానికి సోమవారం సమాచారం అందింది. దీనిని ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు ధ్రువీకరించారు. పంచాయతీరాజ్ నిధులతో కొత్తపాలెం నుంచి కోటప్పకొండ వరకు నిర్మించిన నూతన రహదారిని ప్రారంభించడంతోపాటు త్రికోటేశ్వర స్వామిని దర్శించుకుంటారని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

ఎక్కడి ఎఫ్‌సీలు అక్కడే

గురజాల: వాహనాలకు సామర్థ్య ధ్రువపత్రాలు స్థానిక రవాణా శాఖ కార్యాలయాల్లోనే పొందవచ్చని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సాఫ్ట్‌వేర్‌ను ఆయా కార్యాలయాల్లో అందుబాటులోకి తీసుకురావడానికి మరో రెండు రోజులు పట్టే అవకాశం ఉందని డీటీవో సంజీవ్‌కుమార్ తెలిపారు. 'దూరాభారం' శీర్షికన ఈ నెల 17న 'ఈనాడు'లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. కలెక్టర్ కృతికా శుక్లా డీటీవో సంజీవ్‌కుమార్ నుంచి వివరణ తీసుకున్నారు. వాహనదారులు ఇబ్బందులు పడుతున్న మాట నిజమేనని డీటీవో తెలిపారు. స్థానికంగా ఎఫ్‌సీ పొందే అవకాశం లభించడంతో వాహనదారులకు ప్రయోజనం కలగనుంది.

మూలమలుపులు.. మృత్యుకుహరాలు!

ఈనాడు, నరసరావుపేట, న్యూస్‌టుడే, యడ్లపాడు, వినుకొండ రూరల్, రాజుపాలెం

జాతీయ రహదారుల వద్ద సర్వీసు రోడ్లు లేక సమీప గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామీణులు తమ రోజువారీ పనుల రీత్యా రోడ్లు దాటుతూ తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. కొందరు మృత్యువాత పడుతుండగా, మరికొందరు గాయాలపాలవుతున్నారు. గుంటూరు- అనంతపురం, గుంటూరు- చిలకలూరిపేట జాతీయ, అద్దంకి- నార్కట్‌పల్లి రాష్ట్రీయ రహదారుల్లో చాలాచోట్ల సర్వీసు రోడ్లు లేవు. ఫలితంగా ప్రమాదాలకు ఆస్కారం ఏర్పడుతోంది.

❖ గుంటూరు - అనంతపురం జాతీయ రహదారి వినుకొండ మండలం కొత్తపాలెం వద్ద ఎస్ ఆకారంలో ప్రమాదకరంగా ఉంటుంది. ఇక్కడ సర్వీసు రోడ్డు నిర్మించలేదు. మూడేళ్ల కిందట ఓ లారీ ఇళ్లలోకి దూసుకుపోవడంతో ఒకరు చనిపోగా, ముగ్గురు గాయపడ్డారు.

కొత్తపాలెం వద్ద సర్వీసు రోడ్డు లేని జాతీయ రహదారి

➻ సర్వీసు రోడ్లు లేక తరచూ ప్రమాదాలు

➻ రెండేళ్లలో 22 మంది మృత్యువాత

సర్వీసు రోడ్లు లేనిచోట రెండేళ్ల కాలంలో ఇలా..

ప్రాంతం	ప్రమాదాలు	మృతులు	క్షతగాత్రులు
కొత్తపాలెం	10	8	25
వంకాయలపాడు	12	5	9
దాచేపల్లి	19	7	13
పెదనెమలిపురి	14	2	18

❖ గుంటూరు- చిలకలూరిపేట జాతీయ రహదారిలోని యడ్లపాడులో సర్వీసు రోడ్డు అసంపూర్తిగా ఉంది. గతేడాది డిసెంబర్లో నాదెండ్లకు చెందిన ఊరుగొండ్ల వేణు(34) నడిచి వెళ్తుండగా ఆటో ఢీకొంది. అతను అక్కడికక్కడే మృతి చెందాడు. గతేడాది జూన్‌లో యడ్లపాడుకు చెందిన ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు ద్విచక్ర వాహనంపై వెళ్తూ వంకాయలపాడు వద్ద సర్వీసు రోడ్డు లేకపోవడంతో లారీ ఢీకొని తీవ్రంగా గాయపడ్డారు.

❖ అద్దంకి - నార్కట్‌పల్లి రాష్ట్రీయ రహదారిలో పెదనెమలిపురి, శ్రీనివాసనగర్‌ల వద్ద సర్వీసు రోడ్లు లేవు. పెదనెమలిపురి గ్రామంలోని మూలమలుపు వద్ద ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి.

❖ గుంటూరు- మాచర్ల జాతీయ రహదారి దాచేపల్లి మీదుగా వెళ్తుంది. ఏదైనా పట్టణం మీదుగా జాతీయ రహదారి వెళ్తే బైపాస్ నిర్మించాలి. కానీ ఇక్కడ నిర్మించలేదు. ఫలితంగా ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయి. రహదారికి రెండువైపులా పట్టణం విస్తరించడం.. వాణిజ్య అవసరాల రీత్యా వచ్చేవారు భారీ వాహనాల రాకపోకలతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నెలకో రోడ్డు ప్రమాదం జరగడం ఇక్కడ నిత్యకృత్యంగా మారింది.

కలం పట్టి.. కవిత రాసి..

గణతంత్ర వేడుకకు గురుకుల పాఠశాల విద్యార్థిని ఎంపిక

న్యూస్‌టుడే, గుళ్లపల్లి (చెరుకుపల్లి గ్రామీణ)

వెంకటరమ్య

దిల్లీలో జనవరి 26న నిర్వహించే గణతంత్ర వేడుకల్లో పాల్గొనేందుకు కేంద్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపట్టింది. పాఠశాల విద్యార్థులకు వీర్‌గాథ ప్రాజెక్టు-2ను గతేడాది అక్టోబరులో నిర్వహించింది. దేశవ్యాప్తంగా వంద పాఠశాలల నుంచి వంద మంది విద్యార్థులను ఎంపిక చేసింది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల నుంచి ఇద్దరేసి చొప్పున ఎంపికయ్యారు. సర్కారు బడి విద్యార్థుల్లో బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం కావూరు వినయాశ్రమం ప్రభుత్వ బాలికల గురుకుల పాఠశాల విద్యార్థిని కూచిపూడి వెంకటరమ్య ఎంపికయ్యారు.

వ్యవసాయ కుటుంబం : వెంకటరమ్యది రేపల్లె మండలం అడవిపాలెం. బాలిక తల్లి చనిపోగా.. తండ్రి వ్యవసాయ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఈమెకు అక్క, తమ్ముడు ఉన్నాడు. ఉన్నత విద్య అభ్యసించి మంచి కొలువు సాధించి కుటుంబానికి అండగా నిలవాలన్నదే తన లక్ష్యమని వెంకటరమ్య చెబుతోంది.

ఎంపిక ఇలా.. యుద్ధంలో దేశం తరపున వీరోచితంగా పోరాడి ప్రాణత్యాగం చేసిన యోధుల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం వీర్‌గాథ ప్రాజెక్టు-2ను నిర్వహిస్తోంది. వీరుల త్యాగాలు.. వారి పోరాటాలపై కవితలను ఛార్టులపై రాసి విద్యార్థులు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేశారు. ఇందులో పాల్గొన్న వారిలో విజేతలను కేంద్రం ఈ నెల మొదటివారంలో ప్రకటించింది. వినయాశ్రమం ప్రభుత్వ బాలికల గురుకుల పాఠశాలకు చెందిన 8వ తరగతి విద్యార్థిని కూచిపూడి వెంకటరమ్య విజేతగా నిలిచింది. చిన్నారి గ్యాలంటరీ అవార్డు గ్రహీత సుబేదార్ మేజర్ బానాసింగ్‌పై రచించిన 'సియాచిన్ సింహం' కవితకు న్యాయనిర్ణేతలు ముగ్ధులయ్యారు. రాష్ట్రం తరపున నలుగురు విజేతల్లో రమ్యను ప్రథమురాలిగా ప్రకటించారు. ఈ నెల 26న దిల్లీలో జరిగే గణతంత్ర వేడుకలకు బాలికకు కేంద్రం ఆహ్వానం పంపించిందని పాఠశాల ప్రిన్సిపల్ విజయలక్ష్మి తెలిపారు.

ఉత్తమ ప్రదర్శన 'ఇది అతని సంతకం'

అనంతవరం (యద్దనపూడి), న్యూస్‌టుడే: ఎన్టీఆర్ కళాపరిషత్తు 4వ తెలుగు రాష్ట్రాల స్థాయి నాటికల పోటీల్లో ఉత్తమ ప్రదర్శనగా అభినయ ఆర్ట్స్ గుంటూరు వారి 'ఇది అతని సంతకం' ప్రథమ బహుమతి గెలుపొందింది. ఉత్తమ ద్వితీయ ప్రదర్శనగా గోవాడ క్రియేషన్స్, హైదరాబాద్ వారి 'అమ్మ చెక్కిన బొమ్మ' నిలిచింది. తృతీయ ప్రదర్శనగా స్వర్ణ సూర్య డ్రామా లవర్స్ హైదరాబాద్ వారి 'స్త్రీ మాత్రే నమః', జ్యూరీ కింద యంగ్ థియేటర్ ఆర్గనైజేషన్ విజయవాడ వారి 'ధర్మో రక్షతి' ఎంపికైనట్లు న్యాయనిర్ణేతలు అజయ్‌కుమార్, అమరేంద్ర, శశిమోహన్, రామకృష్ణలు తెలిపారు. సోమవారం అనంతవరం కళా పరిషత్తు నాటికల పోటీల ముగింపు వేడుకల్లో విజేతల వివరాలు వెల్లడించారు. ఉత్తమ నటుడిగా డి.పవన్‌కుమార్ (మమ్మల్ని బ్రతకనివ్వండి), నటిగా బి.జ్యోతిరాజ్ (అమ్మ చెక్కిన బొమ్మ), దర్శకుడిగా ఎన్.రవీంద్రరెడ్డి (ఇది అతని సంతకం), ఉత్తమ ప్రతి నాయకిగా జ్యోతిరాణి (కన్నీటికి విలువెంత), రచయితగా చెరుకూరి సాంబశివరావు (మంచి మనసులు), బాల నటుడిగా భానుప్రకాశ్ (అమ్మచెక్కిన బొమ్మ), హాస్యనటుడిగా ప్రసాద్ (ఇదేనా ధర్మం ఇదే నా ధర్మం), ఉత్తమ సంగీత దర్శకుడిగా యు.నాగరాజు (అమ్మ చెక్కిన బొమ్మ), ద్వితీయ నటుడిగా చిరంజీవి కార్తీక్ (స్త్రీ మాత్రే నమః), ద్వితీయ నటిగా ఎం.రాధ (దేవుడ్ని చూశా), క్యారెక్టర్ యాక్టర్‌గా గంగోత్రి సాయి (దేవుడ్ని చూశా), విశిష్ట నటిగా హర్షిణి (అమ్మ చెక్కిన బొమ్మ) ఎంపికయ్యారు. మరో ఏడు ప్రదర్శనలకు ప్రత్యేక బహుమతులు అందజేశారు.

బహుమతులు గెలుపొందిన కళాకారులతో పరిషత్తు ప్రతినిధులు

నిఘా నీడలో ఇంటర్ పరీక్షలు

సత్తెనపల్లి, న్యూస్‌టుడే

జిల్లాలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు నిఘా నీడలో జరగబోతున్నాయి. ప్రాక్టికల్స్‌తో పాటు రెగ్యులర్ కేంద్రాలు అన్నింటిలోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. పరీక్షలను రాష్ట్ర స్థాయి నుంచి నిరంతరం పర్యవేక్షించనున్నారు. పరీక్ష కేంద్రాల్లో ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలను ఇంటర్ బోర్డు ప్రధాన కార్యాలయంలోని కంట్రోల్ రూమ్‌తోపాటు కమాండ్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేశారు. ప్రయోగ పరీక్షల్లో మాయ చేద్దామని భావిస్తున్న వారి ఆటను నిఘా నీడ కట్టించబోతోంది.

పరీక్ష కేంద్రాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు

ఇంటర్మీడియట్ పరీక్షల్లో శత శాతం ఉత్తీర్ణతకు సంకల్ప్ పేరుతో అన్ని ప్రభుత్వ యాజమాన్య జూనియర్ కళాశాలల్లో వంద రోజుల ప్రణాళిక అమలు చేస్తున్నారు. రోజూ స్లిప్ టెస్టులు నిర్వహించి పబ్లిక్ పరీక్షల భయం పోగొడుతున్నారు. ప్రతి విద్యార్థి ఉత్తీర్ణత సాధించడంతో పాటు ఎక్కువ మంది అత్యధిక మార్కులు పొందేలా బోధన, పునశ్చరణ చేయిస్తున్నారు.

పరీక్షలన్నీ నిఘా నీడలో జరుగుతాయని జిల్లా ఇంటర్ బోర్డు పర్యవేక్షకాధికారిణి లీలావతిదేవి తెలిపారు. మాస్ కాపీయింగ్‌కు అవకాశం లేకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రాక్టికల్స్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు.

జిల్లాలో ఇలా..

మొత్తం ఇంటర్ కళాశాలలు : 131

రెగ్యులర్ పరీక్ష కేంద్రాలు : 49

రెగ్యులర్ విద్యార్థులు : ప్రథమ సంవత్సరం 17,740 మంది, ద్వితీయ సంవత్సరం 16,631

ప్రాక్టికల్స్ పరీక్ష కేంద్రాలు : 77

ప్రాక్టికల్ పరీక్షల తేదీలు (ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు) : ఫిబ్రవరి ఒకటి నుంచి 10 వరకు

ప్రాక్టికల్స్‌కు హాజరయ్యే విద్యార్థులు : 12,604 మంది

ఒకేషనల్ విద్యార్థులకు ప్రయోగ పరీక్షల తేదీలు : ఈ నెల 27 నుంచి ఫిబ్రవరి 10 వరకు

మొత్తం ఒకేషనల్ విద్యార్థులు : 2,082 మంది

ఇక నిరంతర వెలుగులు

ఊపందుకున్న ఆర్‌డీఎస్ఎస్ పనులు

నరసరావుపేట, న్యూస్‌టుడే

పట్టణాలతో పాటు గ్రామాల్లో 24 గంటల పాటు త్రీఫేజ్ విద్యుత్తు సరఫరాకు కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన ఆర్‌డీఎస్ఎస్ (రీవ్యాప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్) పనులు జిల్లాలో జోరుగా సాగుతున్నాయి. గ్రామాల్లోని గృహాలు, పరిశ్రమలు.. ఇలా అన్ని కేటగిరీలకు 24 గంటల విద్యుత్తు అందనుంది. ముఖ్యంగా రైస్ మిల్లులు, పిండి మిషన్లు, ధాన్యం మిల్లింగ్, ఉద్యాన పంట ఉత్పత్తులు, ఆహార పదార్థాల తయారీ పరిశ్రమలకు మేలు జరగనుంది.

ఇప్పటివరకు గృహ, వాణిజ్య, వ్యవసాయ, పారిశ్రామిక కనెక్షన్లు అన్నీ ఒకే ఫీడర్‌లో ఉండటంతో ఇబ్బంది ఎదురవుతోంది. వ్యవసాయానికి 9 గంటల నిరంతరాయ విద్యుత్తు సరఫరాకు ప్రతిబంధకంగా మారుతోంది. వ్యవసాయ కనెక్షన్ల వరకు వేరు చేస్తున్నారు. వాటికి 9 గంటల విద్యుత్తు సరఫరా చేసి మిగిలిన వాటికి 24 గంటల వెలుగులు అందించే పనులు చేపడుతున్నారు. ఓవర్ లోడ్ ఉన్న ఫీడర్లనూ వేరు చేస్తున్నారు.

పనులు చేస్తున్న సిబ్బంది

☛ తొలుత ఈ పథకాన్ని మార్చిలోపు పూర్తి చేయాలని లక్ష్యం ఉండగా పనుల్లో జాప్యంతో ఆగస్టు వరకు పొడిగించారు. కేంద్రం పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం డిస్కంలతో 40 శాతం నిధులు వెచ్చించి ఆర్‌డీఎస్ఎస్ అమలు చేస్తోంది.

జిల్లాలో ప్రాజెక్టు వ్యయం : రూ.161 కోట్లు

ఇప్పటివరకు వెచ్చించింది : రూ.60.50 కోట్లు

❖ జిల్లావ్యాప్తంగా 27 బృందాల్లో 269 మంది నిపుణులైన అధికారులు, సిబ్బంది ప్రత్యేక పనుల్లో పాల్గొంటున్నారు.

❖ 11 కేవీ ఫీడర్ల నుంచి వ్యవసాయ కనెక్షన్లు వేరు చేసేందుకు 130 ఫీడర్ల మార్పిడి పనులు చేపట్టాల్సి ఉండగా ఇప్పటికే 58 పూర్తి చేశారు. మరో 14 తుది దశలో ఉన్నాయి.

❖ 33 కేవీ ఫీడర్ల పరిధిలో ఓవర్‌లోడ్ ఉన్న 9 చోట్ల పనులు చేపట్టాల్సి ఉండగా ఇప్పటికే 2 ఫీడర్ల మార్పిడి పనులు పూర్తయ్యాయి. మరోచోట తుదిదశలో ఉన్నాయి. 11 కేవీ ఓవర్ లోడ్ ఫీడర్లు 30 మార్చాల్సి ఉండగా ఇప్పటికే 22 మార్చారు. మరో రెండుచోట్ల పనులు పూర్తయ్యాయి. ఫీడర్లు మార్చినచోట వెంటనే త్రీఫేజ్ విద్యుత్తు సరఫరాకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్ఈ డాక్టర్ విజయకుమార్, టెక్నికల్ ఈఈ రామసుబ్బారావు 'న్యూస్‌టుడే'కు తెలిపారు.

నీటి నియంత్రణకు సెన్సార్ల ఏర్పాటు

బొల్లాపల్లి (మార్టూరు), న్యూస్‌టుడే: సాగు, తాగునీటి అవసరాలు తీర్చే అద్దంకి బ్రాంచ్ కెనాల్(ఏబీసీ)పై నీటి నియంత్రణకు సెన్సార్లు అందుబాటులోకి వచ్చాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన వీటిని రామకూర్ హెడ్ రెగ్యులేటర్ పరిధిలోని యద్దనపూడి, పమిడిపాడు, కోటపాడు మేజర్లతో పాటు చిమ్మిరిబండ హెడ్ రెగ్యులేటర్‌పై ఏర్పాటు చేశారు. కాలువలో నీటి ప్రవాహ వేగం, నీటి పరిమాణం తీరును ఉన్నతాధికారులు అద్దంకిలోని ఎన్నెస్పీ కార్యాలయానికి అనుసంధానమైన వ్యవస్థ నుంచి పర్యవేక్షించే వీలు కల్పించారు. క్షేత్రస్థాయికి వెళ్లే అవసరం లేకుండానే కాలువల్లో నీటి ప్రవాహ పరిస్థితిని గుర్తించే వీలుందని కొనంకి సబ్ డివిజన్ జలవనరుల శాఖ డీఈ స్వామి తెలిపారు.

యద్దనపూడి మేజరు కాలువపై ఇలా..

(c) eenadu

TENALI MUNICIPALITY,
E-procurement Short Tender notice

E-procurement Short tender NIT No. 10 & 17/2025-26/ General Funds & UPHC Govt Grant Online tenders are hereby invited from the contractors/ contracting agencies for No.of tender Works:3 for Estimate amount of Rs. 55.80 Lakhs. The tender document is available for download from 20-01-2026 (04.00pm) onwards and last date for bid submission for tender is on 27-01-2026 (02.30pm), Further details can be seen at 'e'procurement market Place i.e., "www.ap procurement. gov.in".

Sd/- COMMISSIONER, TENALI MUNICIPALITY

వ్యవసాయ మార్కెట్ కమిటి, గుంటూరు

ఆర్‌సి.నెం. 221A/2025 **టెండరు నోటీసు** తేది: 19-01-2026

వ్యవసాయ మార్కెట్ కమిటి, గుంటూరు మార్కెట్ యార్డు, గుంటూరు నందు ఒక సంవత్సర కాలమునకు రెండు క్యాంటీన్లు నిర్వహణ మరియు ఉచిత అల్పాహారము మరియు భోజనము ఏర్పాటు, ప్రింటింగ్, స్టేషనరీ, ఎలక్ట్రికల్ ఐటమ్స్ కొనుగోలు నిమిత్తము అర్హత కలిగిన సంస్థల వారి నుండి టెండర్లు ఆహ్వానించబడమైనది.

టెండరు షెడ్యూలు ఇచ్చుతేది : ది.21-01-2026 నుండి 28-01-2026 సాయంత్రం గం॥ 5.00 వరకు
టెండరు దాఖలు తేది : ది.29-01-2026న ఉదయము గం॥ 10.30 నుండి మధ్యాహ్నము గం॥ 1.00 వరకు
టెండరు తెరచు తేది : ది.29-01-2026 సాయంత్రం గం॥ 4.00లకు

ఇతర వివరములకు మరియు టెండరు షెడ్యూళ్ళకు కార్యాలయపు పనిదినములు నందు పనివేళలలో సంప్రదించవలెను.

శ్రీ అసుతోష్ శ్రీవాత్సవ, I.A.S., జాయింట్ కలెక్టరు మరియు పర్సన్ ఇన్-ఛార్జీ వ్యవసాయ మార్కెట్ కమిటి, గుంటూరు

శ్రీమతి A.చంద్రిక, B.Tech ఉన్నత శ్రేణి కార్యదర్శి వ్యవసాయ మార్కెట్ కమిటి, గుంటూరు

OFFICE OF THE SUPERINTENDENT :: GOVT. GENERAL HOSPITAL :: GUNTUR.

Rc.No.2234/F2-HDS/2025 Dated:17.01.2026

TENDER NOTICE

Sealed Tenders are invited for repair and replacement of Body stretcher u 304 Zindal Steel full polish and Fabrication work at B-Chamber of the cold chamber in the Mortuary, Government General Hospital, Guntur.

Sale of Tender Forms From : 21.01.2026
Last Date for Sale of Tender Forms : 28.01.2026 up to 5.00 PM
Last Date for submission of Sealed Tender : 31.01.2026 up to 3.00 PM
Opening of Tenders : 03.02.2026 12.00 Noon

The Sealed Tenders will be opened in the presence of the Tender Committee constituted by the Superintendent, GGH, Guntur and the representatives of the Tenderer / Authorized person should attend on 03.02.2026 at 12.00 Noon without fail.

The Tender application can be obtained on payment of fees of Rs.3,000/- at Hospital Stoppage Counter, GGH Guntur.

SUPERINTENDENT
Govt. General Hospital, Guntur

यूनियन बैंक ऑफ इंडिया / యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాంతీయ కార్యాలయము, నరసరావుపేట. కాకుమాను టవర్స్ ఎదురు, డి.నెం.522-1, ఫస్ట్ ఫ్లోర్, రెడ్డినగర్, నరసరావుపేట-522601.

బంగారు ఆభరణాల విలువ నిర్ధారకుల ఎంపానెల్‌మెంట్ కొరకు ప్రకటన

బంగారు ఆభరణాల విలువ నిర్ధారకులు/ వృత్తి పనివారిని జాబితాలో చేర్చేందుకు మేము ఉద్దేశిస్తున్నాము. బంగారు ఆభరణాల విలువ మదింపు మరియు బరువు తూకము వేయు ప్రక్రియలో శాఖలకు సహాయం అందించడం కోసము వారు వినియోగించుకోబడతారు. జాబితాలో చేర్చబడే విలువ నిర్ధారకుల సేవలు పూర్తిగా కాంట్రాక్టు ప్రాతిపదికన ఉంటాయి. భవిష్యత్‌లో పార్ట్‌టైమ్‌గా లేదా ఫుల్ టైమ్‌గా ఏ సమయములోనైనా విలువ నిర్ధారకునిగా ఉపాధికల్పన కొరకు వారు క్లెయిమ్ చేయుటకు వీలులేదు.

1) దిగువ తెలిపిన శాఖలకు బంగారు నగల అప్రైజర్లు కావలెను.

బ్రాంచి పేరు: నడికుడి బ్రాంచి, ఫోన్: 9966319293
బ్రాంచి పేరు: రెంటపాళ్ళ బ్రాంచి, ఫోన్: 8639909582
బ్రాంచి పేరు: పిడుగురాళ్ళ బ్రాంచి, ఫోన్: 9666161629
బ్రాంచి పేరు: సత్తెనపల్లి రోడ్డు బ్రాంచి, నరసరావుపేట, ఫోన్: 9951979799

2) రిజర్వ్ ప్యానెల్ మరియు రీఅప్రైజర్ అవసరార్థం నరసరావుపేట ప్రాంతీయ కార్యాలయానికి కావలసినది

ఏరియా పేర్లు
వినుకొండ క్లస్టర్-1, ఫోన్: 8497882838

ఈ (1) వ్యక్తి, ఆయా ఏరియాలలో ఒక వ్యక్తిని నియమిస్తారు. ఈ (1) వ్యక్తి ప్రాంతీయ కార్యాలయ పరిధిలో ఎక్కడైనా పనిచేయవలసి ఉంటుంది.

అర్హత :
- దరఖాస్తుదారులు భారత జాతీయులై ఉండాలి మరియు శాఖ సమీప ప్రాంతంలో శాశ్వత నివాసి అయి ఉండి వాణిజ్యం/ వ్యాపారం వృత్తి మరియు కెవైసి కలిగి ఉండవలెను.
- దరఖాస్తుదారు సంబంధిత రంగములో కనీసము 5 సంవత్సరములు అనుభవం కలిగి వుండాలి. దరఖాస్తుదారు తగిన గుర్తింపుతో స్థానిక బులియన్ మార్కెట్‌లో సభ్యుడై ఉండాలి.
- దరఖాస్తుదారు ఎమ్.ఎస్.ఎమ్.ఇ. సంస్థ, బంగారు ఆభరణాల సంఘం మరియు గోల్డ్‌స్మిత్ అసోసియేషన్ మొదలగు వంటి ట్రెనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లచే జారీ చేయబడిన ఆభరణాల తయారీలోని అనుభవ సర్టిఫికేట్ ప్రధానంగా కలిగి ఉండాలి. బంగారు ఆభరణాలు పరీక్షించే లైసెన్స్ కలిగి ఉన్న దరఖాస్తుదారులకు ప్రాధాన్యత ఇవ్వబడును.
- ఉపాధికల్పన సహాయంతో సరళీకృతమైన సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాలి.
- దరఖాస్తుదారు గతంలో ఎటువంటి క్రిమినల్ నేరానికి పాల్పడి ఉండకూడదు. మరియు కారాగార శిక్ష విధించబడి ఉండకూడదు.
- దరఖాస్తుదారు అతను/ ఆమె జాబితాలో చేర్చబడుతున్న శాఖలో ఏ సిబ్బందికి దగ్గరి బంధువై ఉండకూడదు. ఇతర బ్యాంకుల ప్యానెల్ లో ఇప్పటికే ఉన్నవారు బ్యాంక్/ ఎఫ్ఐ నుండి నో అబ్జక్షన్ సర్టిఫికేట్‌తో దరఖాస్తు చేయవచ్చును. అయితే అర్హత పొందినవారికి మరియు ప్రత్యేకించి మా బ్యాంక్ వద్ద పనిచేయుటకు ఆసక్తి కలిగి ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వబడును.
- బంగారు ఆభరణాల విలువ నిర్ధారకులకు బ్యాంకు నియమనిబంధనల ప్రకారము నిర్ధారణ రుసుము చెల్లించబడును. దరఖాస్తు స్వీకరించుటకు/ తిరస్కరించుటకు అనేది బ్యాంక్ యొక్క విచక్షణాధికారం మేరకు ఉంటుంది. మరియు దీనికి సంబంధించి తదుపరి ఉత్తరప్రత్యుత్తరములు స్వీకరించబడవు.
- తదుపరి వివరాలు మరియు దరఖాస్తు కొరకు పైన పేర్కొన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క రీజనల్ ఆఫీస్ ను సంప్రదించవలెను.
- అప్రైజర్‌కు నిర్ణయించిన కనీస విద్యార్హత 10వ తరగతి ఉత్తీర్ణత.
- అప్రైజర్ కు కనీస వయస్సు 30 సం॥లు మరియు గరిష్ట వయస్సు 65 సం॥లుగా పరిమితి విధించబడినది.
- దరఖాస్తు దాఖలుకు చివరి తేది. 23.01.2026, సా. 5.00 గం.ల వరకు

పోలీసు కస్టడీకి పిన్నెల్లి సోదరులు

గురజాల (మాచర్ల): జంట హత్య కేసులో నిందితులుగా ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి, ఏ8గా ఉన్న వెంకటరెడ్డి లను మూడు రోజుల పోలీసు కస్టడీకి మాచర్ల అదనపు జూనియర్ సివిల్ జడ్జి శ్రీనివాస్ కల్యాణ్ అనుమతి ఇచ్చారు. ఈనెల 20, 21, 22 తేదీల్లో జైలు ఆవరణ లోనే విచారించాలని సూచించారు. గుంటూరు జిల్లా జైలులో ఉన్న వెంకటరెడ్డిని నెల్లూరు జిల్లా కారాగారంలో ఉన్న పిన్నెల్లి సోదరుల వద్దకు తీసుకుపోయి అక్కడ విచారించాల్సి ఉంది. ఆమేరకు మంగళవారం ఉదయం వెంకటరెడ్డిని నెల్లూరుకు తరలించే అవకాశం ఉంది.

హత్య కేసు నిందితులకు రిమాండ్

మాచవరం: పిన్నెల్లిలోని మందా సాల్మన్ హత్య కేసులో నిందితులు మోటమర్రి పేతురు, అతని తమ్ముడు కాంతారావులను పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం రాత్రి పిడుగురాళ్ల జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి టి ప్రవల్లిక ఎదుట హాజరుపరచగా నిందితులకు ఈనెల 30వరకు రిమాండ్ విధించారు. వారిని గురజాల సబ్‌జైలుకు తరలించినట్లు గురజాల డీఎస్పీ జగదీష్ సోమవారం తెలిపారు.

సిక్సర్లు కొట్టిన ఉత్సాహం

'ఈనాడు' సెంట్రల్ ఆంధ్రా ప్రాంతీయ స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం

సమావేశంలో మాట్లాడుతున్న తుళ్లూరు డీఎస్పీ మురళీకృష్ణ, వేదికపై 'ఈనాడు' గుంటూరు యూనిట్ ఇన్‌ఛార్జి వెంకటేశ్వర్లు, ధనిక్ భారత్ ప్రతినిధి బండ్లమూడి శ్రీనివాసరావు, చలపతి ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ నాగశ్రీనివాసరావు

గుంటూరు క్రీడలు, తాడికొండ, న్యూస్‌టుడే: 'ఈనాడు' ఆధ్వర్యంలో మోతడక చలపతి ఇంజినీరింగ్ కళాశాలలోని హిల్‌వ్యూ స్టేడియంలో ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ ప్రజెంట్స్ ఈనాడు స్పోర్ట్స్ లీగ్ (ఈఎస్ఎల్) సెంట్రల్ ఆంధ్రా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ పోటీలు సోమవారం ప్రారంభమయ్యాయి. సీనియర్స్ విభాగంలో గుంటూరు-పశ్చిమ గోదావరి, జూనియర్స్ విభాగంలో గుంటూరు-కృష్ణా జట్లు తలపడ్డాయి. తుళ్లూరు డీఎస్పీ మురళీకృష్ణ, ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ ప్రతినిధి బండ్లమూడి శ్రీనివాసరావు, 'ఈనాడు' గుంటూరు యూనిట్ ఇన్‌ఛార్జి వెంకటేశ్వర్లు క్రీడాకారుల్ని పరిచయం చేసుకుని పోటీలు ప్రారంభించారు. ఈసందర్భంగా డీఎస్పీ మురళీకృష్ణ మాట్లాడుతూ యువతలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు 'ఈనాడు' ఎన్నో ఏళ్లుగా క్రికెట్ పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. క్రీడల్లో పాల్గొనడం వల్ల విద్యార్థుల్లో శారీరక దారుఢ్యం పెంపొందడంతో పాటు క్రమశిక్షణ అలవడతాయన్నారు. ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ ప్రతినిధి బండ్లమూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రస్తుతం యువత చిన్న వయసులోనే మత్తు పదార్థాలకు ఆకర్షితులవుతున్నారని, క్రీడల్లో రాణిస్తే వాటికి దూరంగా ఉంటారని తెలిపారు. క్రీడల్లో విద్యార్థులను భాగస్వాములను చేసేందుకు పోటీల నిర్వహణకు ప్రోత్సాహం అందిస్తున్నామని పేర్కొన్నారు. క్రీడల ద్వారా విద్యార్థుల్లో చిన్ననాటి నుంచే గెలుపు, ఓటములను సమానంగా తీసుకోవడం అలవాటవుతుందన్నారు. 'ఈనాడు' గుంటూరు యూనిట్ ఇన్‌ఛార్జి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ క్రీడాకారుల్లో ప్రతిభ వెలికితీసేందుకు 'ఈనాడు' నిర్వహిస్తున్న పోటీలకు ధనిక్ భారత్ ఎడ్యుకేషన్, చలపతి విద్యా సంస్థల యాజమాన్యాలు ఎంతగానో సహకరిస్తున్నాయని తెలిపారు. క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటాలని పిలుపునిచ్చారు.

Aster Ramesh HOSPITALS We'll Treat You Well
EENADU SPORTS LEAGUE 2025
Title Sponsor: ధనిక్ భారత్ విద్యా సంస్థలు IIT-JEE | NEET
Protein Partner: నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ (Non-Govt. Public Charitable Trust) NECC
Regional Sponsor: City Chalapathi Institute of Technology AUTONOMOUS MOTHADAKA CAMPUS
Gift Partner: KL (DEEMED TO BE UNIVERSITY)
Beverage Partner: CMR SHOPPING MALL The joy of life ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ | ఒడిశా | కర్ణాటక
Digital Partner: ఈనాడు.నెట్ ETV BHARAT
TV Partner: ETV ఆంధ్రప్రదేశ్
Organised by ఈనాడు ఉత్తరాంధ్ర క్లబ్

సీనియర్స్‌లో విజేతగా నిలిచిన పశ్చిమ గోదావరి జట్టు

ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ స్టార్ క్రికెటర్ ఆఫ్ ది మ్యాచ్

జయంత్ సాయి

సాయిరామ్

జూనియర్స్‌లో గెలుపొందిన కృష్ణా జిల్లా జట్టు

పశ్చిమ గోదావరి జట్టు జయకేతనం

మొదటి మ్యాచ్ సీనియర్స్ విభాగంలో పశ్చిమ గోదావరి-గుంటూరు జిల్లా జట్ల మధ్య జరిగింది. టాస్ గెలిచిన పశ్చిమ గోదావరి జట్టు బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన గుంటూరు జట్టు 16 ఓవర్లలో 99 పరుగులకే ఆలౌటైంది. తర్వాత పశ్చిమ గోదావరి జట్టు 12.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 102 పరుగులు చేసి విజయాన్ని సొంతం చేసుకుంది. జయంత్ సాయి 22 బంతుల్లో 26 పరుగులు, 4 వికెట్లు తీసి జట్టుకు విజయాన్ని అందించాడు. గుంటూరు బౌలర్లు శ్రీహరి మూడు, ఆదిత్య 2 వికెట్లు తీసినా పశ్చిమ గోదావరి జట్టు గెలుపును ఆపలేకపోయారు.

అదరగొట్టిన కృష్ణా జట్టు

రెండో మ్యాచ్ జూనియర్స్ విభాగంలో కృష్ణా-గుంటూరు జిల్లా జట్ల మధ్య జరిగింది. టాస్ గెలిచిన గుంటూరు జిల్లా జట్టు బౌలింగ్‌ను ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన కృష్ణా జిల్లా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 190 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇచ్చింది. అనంతరం గుంటూరు జట్టు 16 ఓవర్లలో 90 పరుగులకే ఆలౌటైంది. భారీ తేడాతో కృష్ణా జట్టు ఘన విజయం సాధించింది. సాయిరామ్ 40 బంతుల్లో మూడు ఫోర్లు, మూడు సిక్స్‌లు బాది 56 పరుగులు చేయడంతో పాటు బౌలింగ్‌లో 2 వికెట్లు తీశాడు. ఆల్‌రౌండ్ ప్రతిభతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

నేడు జరిగే మ్యాచ్‌ల షెడ్యూల్

వేదిక: చలపతి ఇంజినీరింగ్ కళాశాలలోని హిల్‌వ్యూ స్టేడియం, మోతడక
సీనియర్స్: మొదటి మ్యాచ్.. నెల్లూరు × పశ్చిమ గోదావరి
రెండో మ్యాచ్.. కృష్ణా × ప్రకాశం
జూనియర్స్: మొదటి మ్యాచ్.. ప్రకాశం × పశ్చిమ గోదావరి
రెండో మ్యాచ్.. నెల్లూరు × కృష్ణా

జగన్ ఎన్ని అడ్డంకులు సృష్టించినా రాష్ట్రాభివృద్ధిని అడ్డుకోలేరు: మంత్రి

చిలకలూరిపేట గ్రామీణ: రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నాయకత్వంలో పెద్ద ఎత్తున జరుగుతున్న అభివృద్ధిని వైకాపా అడ్డుకుంటూ విషం చిమ్మే పనిలో ఉందని... పెట్టుబడులు పెట్టేందుకు వచ్చినవారిని జగన్ బెదిరిస్తున్నారని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఆగ్రహం వ్యక్తం చేశారు. చిలకలూరిపేటలో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఆధ్వర్యంలో జరుగుతున్న జాతీయస్థాయి ఎడ్ల బలప్రదర్శన పోటీలను సోమవారం ఎమ్మెల్యేలు ప్రత్తిపాటి పుల్లారావు, డాక్టర్ చదలవాడ అరవిందబాబు, శ్రావణ్‌కుమార్‌లతో కలిసి రెండు పళ్ల విభాగంలో విజేతలకు బహుమతులు అందజేశారు. మంత్రి పార్థసారథి మాట్లాడుతూ జగన్ ఎన్ని అడ్డంకులు సృష్టించిన పీపీపీ విధానం ద్వారా వైద్య కళాశాలలు ఏర్పాటుచేస్తామన్నారు. గ్రామాల్లో గొడవలు జరిగితే జగన్ కులాలు, మతాలను రెచ్చగొడుతున్నారని, ఇది మంచి పద్ధతి కాదని హితవుపలికారు. ఎమ్మెల్యేలు డాక్టర్ చదలవాడ అరవింద బాబు, శ్రావణ్‌కుమార్ మాట్లాడుతూ ఎడ్ల బల ప్రదర్శనలు రైతులకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తాయన్నారు. పోటీలు నిర్వహిస్తున్న ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావును కొనియాడారు. ★ పాలపళ్ల విభాగంలో పెదకూరపాడుకు చెందిన కన్నెదార రామ్‌తేజ్ చౌదరి ఎడ్ల జత ప్రథమ స్థానం, బయ్యారం, జె.పంగులూరుకు చెందిన తల్లపనేని సధీర్‌కు చెందిన ఎడ్ల జత ద్వితీయ, వినుకొండకు చెందిన డాక్టర్ కాకాని వెంకట సురేంద్రకు చెందిన ఎద్దు తృతీయ స్థానం సాధించాయి. యజమానులకు నగదు బహుమతులను ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అందజేశారు.

పోటీల్లో పాల్గొన్న ఎడ్లజతతో పార్థసారథి, పక్కన ఎమ్మెల్యేలు ప్రత్తిపాటి, శ్రావణ్‌కుమార్

అర్జీల పరిష్కారానికి ప్రత్యేక దృష్టితో పనిచేయండి: కలెక్టర్

నరసరావుపేట వ్యవసాయం, న్యూస్‌టుడే: ప్రజా సమస్యల పరిష్కార వేదిక అర్జీల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి పెట్టి పనిచేయాలని ఆయా శాఖల జిల్లా అధికారులను కలెక్టర్ కృతిక శుక్లా ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం పీజీఆర్ఎస్ నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి కలెక్టర్, డీఆర్వో మురళి తదితర జిల్లా అధికారులు 96 అర్జీలను స్వీకరించారు. రెవెన్యూ క్లినిక్‌కు 40 అర్జీలు వచ్చినట్లు తెలిపారు. రెవెన్యూ క్లినిక్‌లో ఆర్డీవోలు మురళీకృష్ణ, రమణకాంత్‌రెడ్డి, మధులత అర్జీలు స్వీకరించి, అర్జీదారుల సందేహాలను నివృత్తి చేశారు. తొలుత కలెక్టర్ కృతికా శుక్లా రెవెన్యూ క్లినిక్‌ను సందర్శించి అర్జీల నుంచి వినతులను స్వీకరించి వారితో మాట్లాడారు.

పంట రుణాలు నిర్ణయించేందుకు సమావేశం

నరసరావుపేట వ్యవసాయం: రైతులు సాగు చేసే పంటలకు అయ్యే ఖర్చు బట్టి స్కేల్ ఆఫ్ ఫైనాన్సు కింద మంజూరు చేసే రుణాలను నిర్ణయించేందుకు సమావేశం నిర్వహించామని కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. కలెక్టరేట్‌లో సోమవారం 2026-27 డీఎల్‌టీసీ (జిల్లా సాంకేతిక కమిటీ) సమావేశం నిర్వహించారు. సమావేశంలో వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్థకశాఖ, ప్రకృతి వ్యవసాయ శాఖ అధికారులు పంటలకు అయ్యే ఖర్చులను అభ్యుదయ రైతులతో చర్చించారు. చర్చల అనంతరం గత ఏడాది మంజూరు చేసిన రుణాలకు పదిశాతం కలిపి అదనంగా ఎకరాకు రుణం మంజూరు చేయాలని నిర్ణయించారు. సమావేశంలో పలువురు రైతులు మిర్చి సాగుకు ఖర్చు ఎక్కువ అవుతుందని 15 శాతం కలిసి రుణం ఇవ్వాలని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. అ మేర పరిశీలించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. నాబార్డు, ఎల్‌డీఎం, వివిధ బ్యాంకర్లు, డీపీవో జగ్గారావు, అమలకుమారి పాల్గొన్నారు.

వికలాంగురాలి సమస్య వింటున్న కలెక్టర్ కృతికా శుక్లా

ఆర్థిక మోసాలపై అధిక ఫిర్యాదులు

మల్లమ్మ సెంటర్ (నరసరావుపేట), న్యూస్‌టుడే: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన ప్రతి ఫిర్యాదును పరిష్కరించనున్నట్లు ఎస్పీ బి కృష్ణారావు తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు. బాధితుల గోడు ఆలకించి సత్వరమే పరిష్కారం చూపుతామన్నారు. ఆర్థిక లావాదేవీలు-16, భార్యభర్తల తగాదాలు-14, భూవివాదాలు-11, ఇతరులు-31 మొత్తం 72 అర్జీలు అందినట్లు తెలిపారు. * దాచేపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి కుటుంబ అవసరాల నిమిత్తం 2023 డిసెంబరులో ఇంటి పత్రాలు తాకట్టు పెట్టి ఓ ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీలో రూ.2.50 లక్షలు తీసుకున్నారు. రూ.6,130 చొప్పున 25 నెలలు కిస్తీలు కట్టారు. కిస్తీలు పూర్తిగా చెల్లించి ఇంటి పత్రాలు అడగ్గా ఇంకా రూ.2,18,719 అదనంగా కట్టాలని వేధిస్తున్నారు. మోసం చేసి పత్రాలు ఇవ్వకుండా వేధిస్తున్న ఫైనాన్స్ కంపెనీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధితుడు ఎస్పీని కోరారు. * పెదకూరపాడు మండలం గారపాడుకు చెందిన ఓ వ్యక్తి తన కుమారుడికి కేంద్ర ప్రభుత్వ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానని కడప జిల్లా రాజంపేట మండలం ఎగువపేటకు చెందిన ఓ వ్యక్తి రూ.35.18 లక్షలు తీసుకున్నాడు. ఏళ్ల గడుస్తున్నా ఉద్యోగం ఇప్పించకుండా, నగదు ఇవ్వకుండా వేధిస్తున్నాడు. నిందితుడిపై చర్యలు తీసుకోవాలని బాధితుడు ఎస్పీని ఆశ్రయించారు.

మహిళ సమస్య తెలుసుకుంటున్న ఎస్పీ కృష్ణారావు

శివరాత్రికి 550 బస్సులు సరిపోతాయా?

కోటప్పకొండ తిరునాళ్లపై రెండో సమీక్ష నేడు

ఈనాడు, నరసరావుపేట: పల్నాడు మహాజాతర కోటప్పకొండ తిరునాళ్లకు 550 బస్సులు సరిపోతాయా? అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇటీవల జరిగిన మొదటి సమీక్ష సమావేశంలో డీపీటీవో అజితకుమారి తిరునాళ్లకు 550 బస్సులు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. స్త్రీశక్తి పథకం అమల్లోకి వచ్చాక మహిళలతో బస్సులు నిండిపోతున్నాయి. పండగల సందర్భంగా ఆలయాల సందర్శనకు మహిళలు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని వినియోగించుకుంటున్నారు. జిల్లాలో చాలా శైవక్షేత్రాలు ఉన్నాయి. మహాశివరాత్రికి అమరావతి, సత్రశాల, కోటప్పకొండ ఆలయాలకు భక్తులు పోటెత్తుతారు. శివరాత్రి రోజు మహిళా భక్తుల సంఖ్య విపరీతంగా పెరగనుంది. సుమారు మూడు లక్షల మందికి పైగా కొండపైకి వచ్చే అవకాశం ఉండగా.. దీనికి మహిళలు తోడైతే 550 బస్సులు సరిపోవు. మహిళలను దృష్టిలో పెట్టుకొని ఆర్టీసీ అధికారులు బస్సుల సంఖ్య పెంచేలా ఇప్పటి నుంచే కసరత్తు చేయాలని జిల్లా వాసులు కోరుతున్నారు. కోటప్పకొండ తిరునాళ్ల ఏర్పాట్లపై రెండో సమీక్ష సమావేశం మంగళవారం కోటప్పకొండపై జరగనుంది. సమావేశంలో వీఐపీ పాస్‌లు, బస్సుల కేటాయింపుపై అధికారులు చర్చించి ముందుకెళ్లాలని భక్తులు కోరుతున్నారు.

ఉద్యాన కేంద్రం నిర్మాణ పనుల పరిశీలన

గుండ్లపల్లి(నకరికల్లు), న్యూస్‌టుడే: పంటల సాగులో అన్నదాతలు మెరుగైన పద్ధతులను అవలంబించి నాణ్యమైన దిగుబడులు సాధించే లక్ష్యంతో గుండ్లపల్లిలో 25 ఎకరాల విస్తీర్ణంలో నిర్మితమవుతున్న సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నిర్మాణ పనులను ఇజ్రాయెల్ దేశ అధికార బృందం సోమవారం పరిశీలించింది. జిల్లా ఉద్యానవన అధికారులు వారికి పనుల వివరాలు తెలిపారు. తొలిదశలో కూరగాయలు, మొక్కల నర్సరీలు పెంచేందుకు రూ.15 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న షేడ్‌నెట్, పాలీహౌస్‌లను ఇజ్రాయిల్ ఎంబసీ సారా వోల్గా యానోవస్కీతో కలసి జిల్లా ఉద్యానశాఖాధికారి వెంకట్రావు పరిశీలించారు. గడువులోపు పనులు పూర్తిచేయాలని గుత్తేదారులను ఆదేశించారు. వారివెంట ఉద్యాన సంయుక్త సంచాలకులు మునిరెడ్డి, అధికారులు శేఖర్‌బాబు, సాయికిరణ్, నబి రసూల్, మోహన్‌లు ఉన్నారు.

ఇజ్రాయెల్ బృందానికి పనుల వివరాలు తెలుపుతున్న అధికారులు

గంజాయి తరలిస్తున్న ఇద్దరి అరెస్టు

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే: అనకాపల్లిలోని కృష్ణాపురం ఏలేరు కాలువ వద్ద ఐదు కేజీల గంజాయి తరలిస్తున్న ఇద్దరిని అనకాపల్లి పట్టణ పోలీసులు సోమవారం పట్టుకున్నారు. పల్నాడు జిల్లా వినుగొండ మండలం ఉప్పరపాలెం గ్రామానికి చెందిన గొర్ల పుల్లయ్య, తిరుమల్ల బ్రహ్మయ్య చినగంట్యాడ కుంచమాంబ కాలనీలో ఉంటున్నారు. గ్యాస్‌స్టౌలు మరమ్మతు చేసుకుని జీవించే వీరికి గంజాయి తాగే అలవాటు ఉంది. అనకాపల్లి సమీపంలోని సుబ్రహ్మణ్య కాలనీకి చెందిన ఒకరి వద్ద రూ. 43 వేలకు 5 కేజీల గంజాయి కొనుగోలు చేసి బైక్‌పై వెళ్తుండగా పోలీసులకు సమాచారం అందింది. ఇద్దరి నిందితులను పట్టణ ఎస్సై డి.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పట్టుకున్నారు. గంజాయి స్వాధీనం చేసుకున్నారు. గంజాయి అమ్మిన వ్యక్తి పరారీలో ఉండడంతో గాలిస్తున్నారు.

ఉరేసుకుని యువకుడి బలవన్మరణం

ప్రసాద్ (పాత చిత్రం)

దాచేపల్లి: దాచేపల్లి మండలం తంగెడ గ్రామ పరిధిలో సోమవారం ఉదయం ఓ యువకుడు ఉరి వేసుకుని బలవన్మరణం చెందాడు. గ్రామానికి చెందిన దేవళ్ల ప్రసాద్ (23) డిగ్రీ తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. తండ్రి పెద్దిరాజు కొంతకాలం క్రితం అనారోగ్యంతో మృతి చెందడంతో తల్లితో కలిసి ఉంటున్నాడు. సోదరుడికి వివాహం కాగా వేరుగా ఉంటున్నాడు. అతను పనిమీద గుంటూరు వెళుతూ ఆదివారం రాత్రి తన భార్యకు తోడుగా ఉండమని తల్లికి చెప్పాడు. ఇంట్లో ఒకడే ఉన్న ప్రసాద్ ఫ్యాన్‌కు ఉరి వేసుకొన్నాడు. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న ఎస్సైలు పాపారావు, ఖాశింవలి కేసు నమోదు చేసి మృతదేహాన్ని గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతికి కారణాలు తెలియాల్సి ఉంది. ఆదివారం రాత్రి ఫోన్ చేస్తే భోజనం చేసి పడుకున్నానని చెప్పాడని, ఉదయం ఇలా చనిపోయాడని తల్లి కన్నీరు మున్నీరుగా విలపించింది.

బ్రాయిలర్ ధరలు (కిలో కి రూ.లలో)

వెన్‌కాబ్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర - 164, రిటైల్ ధర - 191, చికెన్ విత్‌స్కిన్ - 277, చికెన్ స్కిన్‌లెస్ - 315.
కృష్ణా జిల్లాలో: వెన్‌కాబ్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర -157 రిటైల్ ధర 184 చికెన్ విత్ స్కిన్ - 267 చికెన్ స్కిన్‌లెస్ - 304.
అమరావతి పౌల్ట్రీ ఫార్మర్స్ & ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర - 180, 189, 200 చికెన్ విత్ స్కిన్ - 350 చికెన్ స్కిన్‌లెస్ - 360.

తండ్రి మృతి.. తల్లడిల్లిన చిన్నారులు

జగపతిబాబు (పాత చిత్రం)

రోదిస్తున్న భార్య, పిల్లలు

దాచేపల్లి, న్యూస్‌టుడే: దాచేపల్లి పట్టణంలోని ఓ పెట్రోల్ బంకులో పనిచేస్తున్న గామాలపాడుకు చెందిన జగపతిబాబు(27) సోమవారం సాయంత్రం ద్విచక్ర వాహనంపై గురజాల వెళుతూ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. నడికుడి సమీపంలో ఎదురుగా వచ్చిన టాటా ఏస్ వాహనం అదుపుతప్పి ఢీకొనడంతో ప్రమాదం చోటుచేసుకుంది. జగపతిబాబుకు భార్య రవళి, కుమారుడు సాత్విక్ (5), కుమార్తె హేమశ్రీ (4) ఉన్నారు. మృతి విషయం తెలిసి భార్య కన్నీరు మున్నీరుగా విలపించింది. తండ్రి విగతజీవిగా పడి ఉండటం, ఏడుస్తున్న తల్లి, బంధువులను చూసి పిల్లలు ఇద్దరూ తల్లడిల్లారు. తమకు దిక్కెవరు నాన్నా అన్నట్లు చిన్నారుల ఏడుపు, వారి చేష్టలను చూసిన స్థానికులు సైతం కంటతడి పెట్టారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పాపారావు తెలిపారు.

EENADU e Classifieds

BUSINESS SERVICES

బంగారం బ్యాంకులలో/ ఏ ఇతర ప్రైవేటు సంస్థలలో తాకట్టులో ఉన్నవి విడిపించి ఈరోజు మార్కెట్ ధర ప్రకారం కొనబడును. (స్పాట్ క్యాష్). Ph: 8142292071.

బంగారం కొనబడును. బ్యాంకులలో, ఇతర ప్రైవేట్ సంస్థలలో తాకట్టులో ఉన్నమీ బంగారం విడిపించి అధిక ధరకు కొనబడును. (స్పాట్ క్యాష్) ✆ 87907 41166.

JOBS

DSA ఏజన్సీ గుంటూరు నందు పనిచేయుటకు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను. ఫోన్: 99489 35879, 80081 00872.

గుంటూరులో మా ఇంటి నుండి Online Job చేయుటకు ఒక మహిళా ఉద్యోగి కావలెను. 63093 17089.

కావలెను: Vicks & Tide Company నందు పనిచేయుటకు ★ సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ 2) డెలివరీ బాయ్స్ లొకేషన్: సత్తెనపల్లి, గుంటూరు, నరసరావుపేట. Age: 18-45Yrs. ఆకర్షణీయమైన జీతం+ ఇన్సెంటివ్స్. ✆ 97051 23436, 95812 34542, 95812 34411.

యాడ్ ఏజన్సీ నందు పనిచేయుటకు అకౌంటెంట్ 2 సం అనుభవం కలిగి హిందీ మాట్లాడే (స్త్రీ) కావలెను. శాలరీ 25,000/- టైమింగ్స్ 9.30 A.M. to 8 P.M. అడ్రస్ అరుండల్‌పేట, 3/3, గుంటూరు-02, కాంటాక్ట్: 77028 34555.

సూపర్‌వైజర్స్, M.S. Office లో అనుభవం గల కంప్యూటర్ ఆపరేటర్స్ కావలెను. బోయపాలెం, వంకాయలపాడులోని ప్రముఖ ఫ్యాక్టరీ కొరకు. ✆:8686935606.

గుంటూరు నగరము నందు గల బాలుర హాస్టల్‌కు భార్యాభర్తలయిన జంట వాచ్‌మెన్‌గా పనిచేయుటకు కావలెను. వసతి, భోజన సౌకర్యము ఉచితముగా కల్పించబడును. ✆: 93919 34949.

Exp. నర్సులు/ ఆయాలు/ వార్డ్ బాయ్స్ కావలెను. జీతం: Rs: 20,000/- నుండి 25,000/- వరకు. కూకట్‌పల్లిలో Hyd. ✆ 6302532832, 8019117633.

SECURITY GUARDS

సెక్యూరిటీగార్డులు కావలెను. గుంటూరు లక్ష్మీపురం రోడ్‌లో ప్రముఖ జ్యూయలరీమాల్‌లో పనిచేయుటకు. జీతము: 14,000/-. PF+ESI, భోజనం కలదు. ✆ 7285963951/ 8099444758.

TOURS AND TRAVELS

20వ తేదీ నుండి 5 డేస్ మేడారం జాతర కాళేశ్వరం మేడిగడ్డ గోవా హంపి గోకర్ణ ముడేశ్వర్ స్వర్ణగిరి ముచింతల్ 6900/- స్లీపర్ బస్ 9848782131.

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు. ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

Book your 5 lines Classified Colour Rs.770/- 3Ads Package Rs.1945/- 5 lines Classified B/W Rs.650/- 3Ads Package Rs.1625/- ప్రకటనపై 5% జి.ఎస్.టి. అదనం

తక్కువ బడ్జెట్‌లో మీ అవసరాలు తీర్చే ఏకైక మార్గం.. ఈనాడు లో ప్రకటన ఇవ్వటం పూర్తి వివరాలకు సంప్రదించండి: 8008510541

91.9FM Vijayawada ఈ FM 91.9 Mee FM
ఈఎఫ్ఎమ్ కార్యక్రమాలు
సోమవారం నుంచి శుక్రవారం

కార్యక్రమము	ప్రసార వేళలు
ఉషోదయం	ఉ. 5 - ఉ. 7
ఈ-మార్నింగ్స్	ఉ. 7 - ఉ. 11
నువ్వా నేనా	ఉ. 11 - మ. 2
సత్యభామ	మ. 2 - సా. 5
లైట్ తీస్కో	సా. 5 - రా. 9
సరదాగా కాసేపు	రా. 9 - రా. 12
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా. 12 - తె. 5

/Eenadufm
For Advertising on Eenadu FM Contact 80080 03297

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు
Cell: 80085 10541
ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి
Cell: 80085 14589

నరసరావుపేట

• నరసరావుపేట • వినుకొండ • చిలకలూరిపేట

డివైడర్‌కు రంగులు వేసే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే అరవిందబాబు

పట్టణ సుందరీకరణకు రూ.50 లక్షలు మంజూరు

నరసరావుపేట సెంట్రల్, న్యూస్‌టుడే: మహాశివరాత్రి సందర్భంగా పట్టణంలో భక్తుల సౌకర్యం నిమిత్తంతో పాటు పట్టణ సుందరీకరణకు ప్రభుత్వం రూ.50 లక్షలు మంజూరు చేసిందని ఎమ్మెల్యే అరవిందబాబు తెలిపారు. పట్టణ సుందరీకరణలో భాగంగా డివైడర్లకు రంగులు వేసే కార్యక్రమాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో మున్సిపల్ డీఈ రఫీ, ఏఈ జ్యోతి, కూటమి నాయకులు పాల్గొన్నారు.

అన్నప్రసాద వితరణకు రూ.2 లక్షల విరాళం

నరసరావుపేట వ్యవసాయం: ప్రముఖ శైవ పుణ్యక్షేత్రమైన కోటప్పకొండలో త్రికోటేశ్వరస్వామి దేవస్థానంలో నిర్వహించే అన్నప్రసాద వితరణకు తెలంగాణ రాష్ట్రం సికింద్రాబాద్ నియోజకవర్గం సైనికపురికి చెందిన విజయ్‌కాంత్ కోటేశ్వరన్ రూ.2 లక్షలు విరాళం అందించారని ఆలయ ఈవో డి.చంద్రశేఖరరావు సోమవారం తెలిపారు.

ఈవో చంద్రశేఖరరావుకు డీడీ అందజేస్తున్న దాత విజయ్‌కాంత్ కోటేశ్వరన్

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

నరసరావుపేట అర్బన్ : 80085 73156
యడ్లపాడు : 8008145652 వినుకొండ గ్రామీణ : 9440009293

? చిలకలూరిపేట ఆర్టీసీ బస్టాండు ప్రాంగణంలో గుంతలు ఏర్పడటంతో బస్సుల రాకపోకల సమయంలో ప్రయాణికులు కుదుపులకు గురవుతున్నారు. **- లక్ష్మణరావు** ✔ బస్టాండు ప్రాంగణంలోని రహదారిపై ఉన్న గుంతలు పూడ్చి ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటాం. **-రాంబాబు, డిపో మేనేజర్**
– న్యూస్‌టుడే, చిలకలూరిపేట పట్టణం

? పట్టణంలోని ఏబీఎం కాంపౌండ్‌లో తమ ఇళ్లకు వెళ్లే దారిలో కుక్కల బెడద పెరిగి పిల్లలను కరుస్తున్నాయి. **- ప్రసాద్** ✔ కుక్కలను పట్టుకునేవారిని పిలిపించి ఇబ్బంది లేకుండా చేస్తాం. **- ఇస్మాయిల్, శానిటరీ ఇన్‌స్పెక్టర్, వినుకొండ** –న్యూస్‌టుడే, వినుకొండ

25న పాటకచేరి

నాదెండ్ల(చిలకలూరిపేట గ్రామీణ): నాదెండ్లలో 25న స్థానిక ఆంజనేయ స్వామి ఆలయ కళావేదికలో పాటకచేరి నిర్వహిస్తున్నట్లు తెదేపా సీనియర్ నాయకుడు వేములపల్లి వెంకటేశ్వర్లు సోమవారం తెలిపారు. అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

23న సామూహిక విద్యాభ్యాసం

చిలకలూరిపేట పట్టణం, న్యూస్‌టుడే: చిలకలూరిపేట బాబూజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బ్రిలియంట్ విద్యా సంస్థల సముదాయంలో చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం నిర్వహిస్తున్నట్లు పాఠశాల నిర్వాహకులు మద్దిరాల శ్రీనివాసరావు సోమవారం తెలిపారు. సరస్వతీదేవి జన్మించిన పుణ్యతిథి మాఘ శుద్ధ పంచమి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని,వివరాలకు 81259 68508ను సంప్రదించాలని కోరారు.

నిర్మించారు.. నిరుపయోగంగా వదిలేశారు

నరసరావుపేట సెంట్రల్, న్యూస్‌టుడే

ఉచిత విద్య, వసతికి దూరమవుతున్న మైనార్టీ విద్యార్థులు

గత తెదేపా ప్రభుత్వం మైనార్టీ విద్యార్థుల విద్యాభివృద్ధికి రూ కోట్లు వెచ్చించి నిర్మించి ప్రారంభించిన బాలికల వసతి గృహం, ఐటీఐ కళాశాల నేటికి తరగతులు ప్రారంభం కాలేదు. దీంతో మైనార్టీ విద్యార్థులు ఉచిత విద్యకు, వసతికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లా కేంద్రమైన నరసరావుపేటకు కూతవేటు దూరంలో ములకలూరు గ్రామం వద్ద రూ.2 కోట్ల 10 లక్షలతో బాలుర, బాలికలకు వసతి గృహాలతో పాటు ఐటీఐ కళాశాల నిర్మాణానికి అప్పటి సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు 2015 ఆగస్టులో శంకుస్థాపన చేశారు. 2019 నాటికి నిర్మాణాలను పూర్తి చేసి ప్రారంభోత్సవం చేశారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైకాపా ఆ భవనాల నిర్వహణ గురించి పట్టించుకోకపోవటంతో అవి నిరుపయోగంగా మారాయి. అంతేకాక ఇక్కడ పని చేస్తున్న వాచ్‌మెన్‌కు ఏడాది నుంచి జీతభత్యాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

మైనార్టీ ఐటీఐ కళాశాల

కూటమి ప్రభుత్వంపైనే ఆశలు

గత తెదేపా హయాంలో ప్రారంభోత్సవానికి నోచుకున్న మైనార్టీ బాలుర, బాలికల వసతి గృహాలు, మైనార్టీ ఐటీఐ కళాశాల భవనాలను కూటమి ప్రభుత్వం అయినా వినియోగంలోకి తీసుకురావాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు. వినియోగంలోకి తీసుకువస్తే విద్యార్థులకు వసతి, విద్య సౌకర్యాలు ఒనకూరడంతో పాటు ఎంతో మేలు జరుగుతుందని చెబుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే అరవిందబాబు ప్రత్యేక చొరవ తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు.

పోస్టుల భర్తీకి నివేదిక పంపాం

బాలికల, బాలుర వసతి గృహాలతో పాటు ఐటీఐ కళాశాల నిర్మాణాలు పూర్తయ్యాయి. అందులో విధులు నిర్వహించేందుకు అవసరమైన సిబ్బంది నియామకానికి సంబంధించి పోస్టులు భర్తీ చేయాలని ప్రభుత్వానికి నివేదిక పంపాం. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రాగానే వసతి గృహాలు, కళాశాల నిర్వహణ ప్రారంభిస్తామని జిల్లా మైనార్టీ వెల్ఫేర్ అధికారి పార్థసారథి తెలిపారు.
- పార్థసారథి, జిల్లా మైనార్టీ వెల్ఫేర్ అధికారి

అన్నసంతర్పణ

వినుకొండ: త్రిపురాపురం మేజర్ కాలువ సాగు నీటి పంపిణీ కమిటీ అధ్యక్షుడు గంగినేని రాఘవరావు తన మనవరాలు పుట్టిన రోజు సందర్భంగా సోమవారం అన్న క్యాంటీన్‌లో 700 మందికి అన్నసంతర్పణ చేశారు.

బహుమతుల అందజేత

వేల్పూరు(శావల్యాపురం), న్యూస్‌టుడే: ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా వేల్పూరు లైబ్రరీ కూడలి వద్ద తెదేపా ఆధ్వర్యంలో నిర్వహించిన రంగవల్లి పోటీల్లో గెలుపొందిన విజేతలకు సోమవారం బహుమతులను అందచేశారు. ప్రథమ బహుమతి రూ. 10,116 పెరంబుదూరి సరస్వతీ, ద్వితీయ బహుమతి రూ. 7.116 తోట కోటేశ్వరమ్మ, తృతీయ బహుమతి రూ. 5116 వడ్లమూడి ఆదిలక్ష్మి, నాల్గో బహుమతి రూ. 3116 పెరంబుదూరు లక్ష్మీ పద్మావతి, ఐదో బహుమతి రూ. 2116 దేవళ్ల సారికలకు జడ్పీటీసీ సభ్యురాలు పారా హైమావతి చేతుల మీదుగా అందజేశారు.

వ్యక్తిగత తగాదాలకు రాజకీయ రంగు పులమడం వైకాపాకు అలవాటు

నీటి కొళాయిని ప్రారంభిస్తున్న ప్రభుత్వ విప్ జీవీ

వినుకొండ, న్యూస్‌టుడే: వ్యక్తిగత తగాదాలకు రాజకీయ రంగు పులమడం వైకాపాకు అలవాటుగా మారిందని ప్రభుత్వ చీఫ్‌విప్ జీవీ ఆంజనేయులు విమర్శించారు. గురజాల నియోజకవర్గంలోని పిన్నెల్లిలో ఇద్దరి మధ్య గొడవల వల్ల సాల్మన్ హత్య జరిగిందని దానికి తెదేపాకు సంబంధం లేదన్నారు. వినుకొండ పురపాలకసంఘంలోని 27 వార్డులో సోమవారం రూ.3లక్షలతో నిర్మించిన సీసీ అప్రోచ్, విద్యుత్తు నియంత్రిక ప్రారంభ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అనంతరం పట్టణంలోని నిరుపేదలకు రూ.200లకే ఇళ్లకు కొళాయి కనెక్షన్ ఇస్తున్నట్లు జీవీ ఆంజనేయులు తెలిపారు. 30 వార్డులో మంజూరైన మూడు కొళాయి కనెక్షన్లను ఆయన ప్రారంభించారు. ఎన్నికల్లో తాను ఇచ్చిన హామీ మేరకు ఇప్పటి వరకు కొళాయి వసతి లేని 200 మందిని గుర్తించినట్లు తెలిపారు. ధరావతు సొమ్మును వారి తరపున తానే సొంతంగా మున్సిపాలిటీకి చెల్లిస్తానని తెలిపారు. కొళాయి కనెక్షన్‌కు రూ.10వేలు వంతున సుమారు రూ.20లక్షలకు పైగా పురపాలక సంఘం ఆదాయం కోల్పోతున్నప్పటికీ పేదల సంక్షేమం కోసం ఉచితంగా ఇస్తున్నామని తెలిపారు. మున్సిపల్ కమిషనర్ సుభాష్‌చంద్రబోస్, కౌన్సిలర్ షకీల, తెదేపా పట్టణ అధ్యక్షుడు బొంకూరి రోశయ్య తదితరులు పాల్గొన్నారు.

ఒరిగిన విద్యుత్తు స్తంభం సరిజేత

నూజండ్ల: ఒరిగిన విద్యుత్తు స్తంభాన్ని ఆ శాఖ అధికారులు, సిబ్బంది సోమవారం సరి చేశారు. 13న ఈనాడులో ఒరిగి పోతోంది. .ఓ కన్నేయరూ అన్న శీర్షికతో వార్త ప్రచురితమైంది. స్పందించిన అధికారులు ములకలూరు వెళ్లే రహదారి పక్కన పొలాల్లో ఒరిగిన స్తంభాన్ని సరిచేయించినట్లు ఏడీఏ శ్రీనివాసరావు తెలిపారు.

యోగి వేమన బోధనలు సమాజానికి దిశా నిర్దేశం

నరసరావుపేట వ్యవసాయం, న్యూస్‌టుడే: సమాజంలోని మూఢ నమ్మకాలను ఖండిస్తూ, సమానత్వం, నైతికత, మానవతా విలువలను తన పద్యాల ద్వారా ప్రజలకు అందించిన మహనీయుడు యోగి వేమన అని కలెక్టర్ కృతికా శుక్లా అన్నారు. కలెక్టరేట్‌లో యోగి వేమన జయంతి పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి జిల్లా అధికారులతో కలిసి ఆమె పూలమాలలు వేసి నివాళి అర్పించారు. డీఆర్వో మురళి తదితరులు పాల్గొన్నారు.

మల్లమ్మ సెంటర్(నరసరావుపేట), న్యూస్‌టుడే: సమాజాన్ని జాగృతి పరిచే నీతి సూత్రాలు ప్రజలకు అందజేసిన మార్గదర్శకులు యోగి వేమన అని ఎస్పీ కృష్ణారావు పేర్కొన్నారు. యోగి వేమన జయంతి పురస్కరించుకుని జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.

వేమన చిత్ర పటం వద్ద నివాళి అర్పిస్తున్న కలెక్టర్ కృతికా శుక్లా, అధికారులు

ముగిసిన కళాపరిషత్తు నాటకోత్సవాలు

వినుకొండ రూరల్, న్యూస్‌టుడే: పెదకంచర్ల గ్రామంలో నిర్వహిస్తున్న గ్రామీణ కళాపరిషత్తు నాటకోత్సవాలు ముగిశాయి. నాలుగు రోజులుగా జరిగిన ఈ నాటికల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లోని కళాకారులు పాల్గొన్నారని నిర్వాహకుడు, దర్శకుడు ముత్తినేని గిరిబాబు తెలిపారు. చివరి రోజు హైదరాబాద్‌కు చెందిన ఉప్పుటూరి రవీంద్రచే మేజిక్ షో, చిన్నారుల డ్యాన్స్ పోటీలు, ఇంద్రప్రస్థం, కన్నీటికి విలువెంత నాటికలు ప్రదర్శించగా వీక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రామినేని రామకోటయ్య పురస్కారాన్ని గాయకుడు, నటుడు మందా వెంకట్రావుకు దర్శకుడు మాదాల కృష్ణ, మాదాల పాపయ్య పురస్కారాన్ని నటుడు, దర్శకుడు నంబుల వెంకటేశ్వర్లుకు గిరిబాబు అందజేశారు. చిన్నారుల డ్యాన్స్ పోటీల్లో గెలుపొందిన వారికి నగదు బహుమతులు అందజేశారు.

కన్నీటికి విలువెంత నాటికలోని ఓ సన్నివేశం

క్రికెట్ పోటీల్లో విజేతలు వీరే

నూజండ్ల, న్యూస్‌టుడే: క్రికెట్ పోటీల విజేతగా ముతరాసు పాలెం జట్టు నిలిచింది. మారెళ్లవారిపాలెంలో వారం రోజుల నుంచి జరుగుతున్న ప్రకాశం, బాపట్ల, పల్నాడు, గుంటూరు జిల్లాల స్థాయి సంక్రాంతి క్రికెట్ పోటీలు సోమవారం ముగిశాయి. విజేతగా నిలిచిన ముతరాసుపాలెం జట్టుకు రూ. 40,116, రన్నర్స్‌గా నిలిచిన ఈదర జట్టుకు రూ. 25,116, మూడో స్థానంలో నిలిచిన రవ్వారం జట్టుకు రూ. 10,116 అందజేశారు. క్రికెట్ పోటీల్లో ప్రతిభ కనబర్చిన వారికి జ్ఞాపికలు, ప్రోత్సాహక బహుమతులను కమిటీ పెద్దలు అందజేశారు.

విజేతలకు నగదు, కప్పు అందజేస్తున్న కమిటీ పెద్దలు

జట్టుకు ఎంపిక

నరసరావుపేట క్రీడలు, న్యూస్‌టుడే: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం క్రికెట్ జట్టుకు వాగ్దేవి డిగ్రీ కళాశాల విద్యార్థి ఆర్.వెంకట సుబ్బారావు ఎంపికయ్యాడని ప్రిన్సిపల్ కపిలవాయి రాజేంద్రప్రసాద్ సోమవారం తెలిపారు. ఏఎన్‌యూ అంతర్ కళాశాలల క్రికెట్ పోటీల్లో వెంకట సుబ్బారావు బౌలింగ్‌లో ప్రతిభ చూపి ఈ ఘనత సాధించాడు. ఈ నెల 27 నుంచి ఫిబ్రవరి 3వరకు మైసూర్‌లోని జేఎస్ఎస్ టెక్నికల్ యూనివర్సిటీ నందు జరిగే సౌత్ జోన్ అంతర విశ్వవిద్యాలయాల పురుషుల క్రికెట్ పోటీల్లో ఏఎన్‌యూ జట్టు తరుపున ప్రాతినిధ్యం వహించనున్నట్లు కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ రాయల శ్రీనివాసరావు తెలిపారు.

అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్‌గా నాగేశ్వరరావు

నరసరావుపేట లీగల్, న్యూస్‌టుడే: నరసరావుపేట సీనియర్, జూనియర్, సివిల్ జడ్జి కోర్టుల అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడరుగా పట్టణానికి చెందిన సీనియర్ న్యాయవాది సీహెచ్ నాగేశ్వరరావును నియమిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. నాదెండ్ల మండలం తూబాడుకు చెందిన ఆయన గతంలో మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్‌గా, నరసరావుపేట న్యాయవాద సంఘ ఉపాధ్యక్షుడిగా సేవలందించారు. ఈ సందర్భంగా ఆయన్ను పలువురు సీనియర్, జూనియర్ న్యాయవాదులు అభినందనలు తెలిపారు.

22న ప్రజావేదిక

నాదెండ్ల(చిలకలూరిపేట గ్రామీణ), న్యూస్‌టుడే: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి (జీరామ్‌జీ) సంబంధించి నాదెండ్ల మండలంలోని 14 గ్రామ పంచాయతీల్లో 2024 ఏప్రిల్ 1నుంచి మార్చి 31 2025 వరకు జరిగిన పనులపై 17వ విడత సామాజిక తనిఖీ నిర్వహించారు. అందులో గుర్తించిన అంశాలపై 22న ఉదయం 10 గంటలకు నాదెండ్ల ఎంపీడీవో కార్యాలయం వద్ద ప్రజావేదిక ఏర్పాటు చేసినట్లు ఎంపీడీవో కార్యాలయ అధికారులు తెలిపారు.

కుండీలు సరే... మొక్కలేవి...

పట్టణంలో పచ్చదనం పేరుతో గత పాలకులు రూ.లక్షలు ఖర్చు చేశారు. కానీ అవి ఎక్కడా ఆచరణకు నోచుకోలేదు. ప్రస్తుతం పట్టణంలో ఎక్కడా చూసినా కుండీలు కనిపిస్తున్నాయి కానీ మొక్కలు కనిపించడంలేదు. బస్టాండ్‌లో కుండీలు పగిలిపోయి ఉండగా గుంటూరు, చిలకలూరిపేట రోడ్లలో కుండీలున్నా మొక్కలు లేకపోవటంతో పుర ప్రజలు అధికారుల తీరును ప్రశ్నిస్తున్నారు. ఈ విషయాన్ని మున్సిపల్ డీఈ రఫీ దృష్టికి తీసుకెళ్లగా వెంటనే మొక్కలు నాటిస్తామని చెప్పారు. **- న్యూస్‌టుడే, నరసరావుపేట**

దారి అధ్వానం.. ప్రయాణం భయం

వినుకొండ కారంపూడి రోడ్డు నుంచి బ్రాహ్మణపల్లి మీదగా విఠంరాజుపల్లి వెళ్లే పంచాయతీరాజ్ రోడ్డు అధ్వానంగా తయారైంది. మోకాలి లోతు గుంతలుపడి ద్విచక్ర వాహనాలు సైతం వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. కారంపూడి రోడ్డు నుంచి నరసరావుపేట రోడ్డుకు వెళ్లే వారికి ఇది చాలా దగ్గర కావడంతో నిత్యం ఈరోడ్డు నుంచే కార్లు, లారీలు తిరుగుతుండేవి. వీటికి తోడు రెండు గ్రామాల రైతులు పొలాలకు వెళ్లేది కూడా ఈ మార్గం నుంచే అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి మరమ్మత్తులు చేపట్టాలని కోరుతున్నారు. దీనిపై పీఆర్ ఏఈ శ్రీనివాసరావును సంప్రదించగా ఇప్పటికే ప్రతిపాదనలు పంపామన్నారు.
- న్యూస్‌టుడే, వినుకొండ రూరల్

నాణ్యత లేని పనులు.. సిబ్బందికి అవస్థలు

గత వైకాపా ప్రభుత్వ హయాంలో నిర్మించిన గ్రామ సచివాలయ నిర్మాణ పనుల్లో డొల్లతనం బయట పడింది. నాణ్యతలేని సామగ్రి వినియోగంతో గ్రామ సచివాలయ భవనాలు, అందులోని మరుగుదొడ్లు వినియోగానికి పనికి రాకుండా పోతున్నాయి. నాదెండ్ల సచివాలయం-1లో నిర్మించిన మరుగుదొడ్లు వినియోగించకుండానే అధ్వాన స్థితికి చేరాయి. తలుపులు నాణ్యత లేక పగిలిపోయాయి. అందులోని ఇతర సామగ్రికి పగుళ్లు ఏర్పడ్డాయి. దీంతో ప్రస్తుతం సిబ్బంది తమ అవసరాలు తీర్చుకునేందుకు సమీపంలోని సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహానికి పరుగులు తీయాల్సిన దుస్థితి నెలకొంది. **- న్యూస్‌టుడే, యడ్లపాడు**

పూర్తయితేనే గిరి ప్రదక్షిణ

వినుకొండ ఇలవేల్పు కొండపైన వెలసిన రామలింగేశ్వరస్వామి గుడి జీర్ణోద్ధరణలో భాగంగా సుమారు రూ.7 కోట్లతో గుడి నిర్మిస్తున్నారు. దీంతో పాటు భక్తులు సులువుగా స్వామిని దర్శించుకునేందుకు కొండపైకి ఘాట్ రోడ్ 50శాతం పూర్తి చేశారు. ఈ పనులు కొనసాగుతుండగా ఇదే సమయంలో గిరి ప్రదక్షిణ పేరుతో మొదలు పెట్టిన కొండ చుట్టూ రోడ్డు మాత్రం ఆగిపోయింది. మొత్తం మూడు కిలోమీటర్ల పొడవున నిర్మించ తలపెట్టారు. అందులో ఉపాధి నిధులతో 600 మీటర్ల పొడవున 40 అడుగుల వెడల్పుతో సీసీ రోడ్డు నిర్మించారు. మరో రూ.కోటి మున్సిపల్ నిధులతో కిలోమీటరు పొడవున మట్టి రోడ్డు ఏర్పాటు చేశారు. మిగిలిన భాగం పూర్తి కాకుండా రెండేళ్లుగా ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. దీంతో గిరి ప్రదక్షిణ భక్తుల కలగా మారింది. గుడి, ఘాట్ రోడ్డుతో పాటు గిరి ప్రదక్షిణ రోడ్డు నిర్మించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. **- న్యూస్‌టుడే, వినుకొండ**

పశు ఆరోగ్య శిబిరాలు సద్వినియోగం చేసుకోవాలి

నరసరావుపేటసెంట్రల్, న్యూస్‌టుడే: రైతులు పశు ఆరోగ్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పశు వైద్యాధికారి శ్రీనివాసరావు అన్నారు. మండలంలోని చిన్నతురకపాలెంలో సోమవారం పశు ఆరోగ్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ 31 వరకు పశు ఆరోగ్య శిబిరాలు కొనసాగుతాయని తెలిపారు. గర్భకోశ వ్యాధుల నిర్ధారణ, వ్యాధి నిరోధక టీకాలు వేస్తామని వివరించారు. 37 పశువులకు టీకాలు, 57 పశువులకు నట్టల నివారణ మందులు వేశారు.

వ్యక్తిగత బెదిరింపులు తగదు

వినుకొండ, న్యూస్‌టుడే: శావల్యాపురం గ్రామ పంచాయతీ నిధులు దుర్వినియోగంపై ప్రశ్నించినందుకు తనను తెదేపా నాయకులు బెదిరిస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగం ఉపాధ్యక్షుడు జుజ్జూరి ఐరామ్మూర్తి ఆరోపించారు. వైకాపా కార్యాలయంలో సోమవారం ఆ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఎంఎన్ ప్రసాద్‌తో కలిసి సమావేశం నిర్వహించారు. ఎన్టీఆర్ బీసీలకు సముచిత స్థానం కల్పిస్తే ఆయన వర్ధంతి సభలో ఆదివారం తనను కొందరు తెదేపా నాయకులు హెచ్చరిస్తూ మాట్లాడారని చెప్పారు. ఆత్మ గౌరవంతో రాజకీయాలలో ఎదిగానని ఇలాంటి బెదిరింపులకు తాను భయపడేది లేదన్నారు.

ప్రజా సమస్యలు పరిష్కరిస్తాం

నరసరావుపేట వ్యవసాయం, న్యూస్‌టుడే: జనతా వారధి కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యలను గుర్తించి వాటిని అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం లభించేలా కృషి చేస్తుందని భాజపా జిల్లా అధ్యక్షుడు ఏలూరి శశికుమార్ అన్నారు. రెవెన్యూ సమస్యలు, రీసర్వేలో జరిగిన తప్పులను సవరించాలని, రొంపిచర్ల మండలం సంతగుడిపాడులో వెటర్నరీ పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సోమవారం భాజపా నేతలు కలెక్టర్ కృతికా శుక్లాను కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలో సుమారు 20 సమస్యలపై అర్జీలు ఇచ్చామన్నారు. కార్యక్రమంలో జనతా వారధి జిల్లా కమిటీ కన్వీనర్ మల్లెల శివ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

పచ్చి మిర్చి అధరహో

బొల్లాపల్లి, న్యూస్‌టుడే: పచ్చి మిరప రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన ధరలతో రైతులు మంచి లాభం పొందే అవకాశం ఉంది. సంక్రాంతి పండగ తర్వాత ధర అనూహ్యంగా పెరిగింది. సోమవారం బొల్లాపల్లి మండలం వెల్లటూరు గ్రామం నుంచి హైదరాబాద్ బోయిన్‌పల్లి మార్కెట్ వ్యాపారులు తమ ఏజెంట్ల ద్వారా రైతు ధర బ్యాడిగ రకం కిలో రూ.35కు కొనుగోలు చేశారు. 341 రకం రూ.25కు కొనుగోలు చేశారు. ఇక్కడ పండే పచ్చి మిర్చికి నాణ్యత లభిస్తుండటంతో ఇక్కడి నుంచి సరుకు హైదరాబాద్ వెళ్లిన తర్వాత శీతల గది సౌకర్యం ఉన్న లారీల్లో ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. ఈ ఏడాది మిరప పైరు నల్ల తామర పురుగు ప్రభావంతో దిగుబడులు తగ్గిపోయాయి. దీంతో ధరలు పెరగడంతో రైతులు కోతలకు ముందుకు వచ్చి పంట విక్రయిస్తున్నారు మరో వైపు గుంటూరు మార్కెట్ యార్డులో ఎండు మిరప ధరలు కూడా ఊపందుకున్నాయి.

పొలంలో పచ్చి మిర్చి బస్తాలు

కళాకారులను ప్రోత్సహించడం అభినందనీయం

చిలకలూరిపేట పట్టణం, న్యూస్‌టుడే: చిలకలూరిపేట కళాతోరణం 21వ వార్షికోత్సవం, ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకుని చిలకలూరిపేట ప్రత్తిపాటి గార్డెన్స్‌లో తెలుగు సినీ సంగీత విభావరి కార్యక్రమం నిర్వహించారు. పాల్గొన్న ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం సినీ పాటలు నిర్వహించి కళాకారులను ప్రోత్సహిస్తున్న కళాతోరణం నిర్వాహకుడు మేకపోతుల వెంకటేశ్వర్లు అభినందించారు. అనంతరం విజేతలకు బహుమతులను అందజేశారు. కళాతోరణానికి సహకరిస్తున్న రాష్ట్ర గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ కందుల రమణ, వైద్యుడు రామకృష్ణను సన్మానించారు.

మాట్లాడుతున్న ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు

జాగ్రత్తలతోనే ప్రమాదాల నివారణ

డ్రైవర్లకు సూచనలిస్తున్న ఎంవీఐ గోపాల్

చిలకలూరిపేట గ్రామీణ: బస్సులు నడిపే సమయంలో డ్రైవర్లు అన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా ప్రమాదాల జరగకుండా నివారించవచ్చని చిలకలూరిపేట ఎంవీఐ ఎన్.గోపాల్ తెలిపారు. చిలకలూరిపేట సాదినేని చౌదరయ్య హెల్త్ క్లబ్‌లో జిల్లా రవాణాశాఖ అధికారి సంజీవకుమార్ ఆదేశాల మేరకు ప్రైవేటు పాఠశాలల బస్సు డ్రైవర్లకు మ్యాక్స్ విజన్ ఆసుపత్రి సహకారంతో ఉచిత బీపీ, కంటి పరీక్షలు సోమవారం నిర్వహించారు. బస్సులు నడిపే సమయంలో తీసుకోవాల్సిన రహదారి భద్రతా జాగ్రత్తలపై డ్రైవర్లకు అవగాహన కల్పించారు.

చికిత్స పొందుతూ యువతి మృతి

చిలకలూరిపేట పట్టణం, న్యూస్‌టుడే: తల్లి మందలించిందని ఎలుకల మందు తాగిన యువతి చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన చిలకలూరిపేటలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మార్టూరు మండలం ద్రోణాదులకు చెందిన భార్యాభర్తలు జి.మరియుదాసు, పావని మూడేళ్ల కిందట పట్టణంలోని ఆదిఆంధ్రా కాలనీలో నివసిస్తున్నారు. మరియదాసు బేల్దారి పని చేస్తుంటాడు. వీరికి కుమారుడు, కుమార్తె అనురాధ(18) ఉన్నారు. పదో తరగతి వరకు చదువుకున్న అనురాధ ఇంట్లోనే ఉంటుంది. ఈ క్రమంలో ఈనెల 12న ఇంటి పనులు సరిగా చేయడం లేదని తల్లి కుమార్తెని మందలించింది. మనస్తాపానికి గురైన యువతి ఈనెల 13న ఎలుకల మందు పేస్టును నీటిలో కలుపుకొని తాగింది. తల్లిదండ్రులు ముందుగా చిలకలూరిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం గుంటూరు జీజీహెచ్‌కు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

గంజాయి కేసులో యువకుల అరెస్టు

చిలకలూరిపేట గ్రామీణ, న్యూస్‌టుడే: నాదెండ్ల మండలం గణపవరం పరిధిలోని ప్రసన్న వంశీకృష్ణ స్పిన్నింగ్ మిల్లు వద్ద ఆదివారం అర్ధరాత్రి అనుమానాస్పదంగా తిరుగుతున్న చిలకలూరిపేట పట్టణానికి చెందిన ఏడుగురు యువకులను ఎస్సై వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. వారిని తనిఖీ చేయగా వారి వద్ద 1.5 కిలోల గంజాయి దొరికింది. షేక్ అఫ్రోజ్, సూరం శివ, టి.మణికంఠ, చెల్లి కార్తీక్, గేరపాటి వరప్రసాద్, షేక్ వెంకట మీర, పొలసు ఉదయ్‌కిరణ్ అరెస్టు చేసినవారిలో ఉన్నారు.

వ్యాక్సిన్.. స్క్రీనింగ్ పరీక్షలతో గర్భాశయ క్యాన్సర్ నివారణ

నరసరావుపేట వ్యవసాయం, న్యూస్‌టుడే: అవగాహన లేమితోనే మహిళలు గర్భాశయ క్యాన్సర్ బారిన పడుతున్నారని, తగిన సమయంలో వ్యాక్సిన్ తీసుకోవడం, స్క్రీనింగ్ పరీక్షల ద్వారా ఈ మహమ్మారిని నివారించవచ్చని రోటరీ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 3150 గవర్నర్ డాక్టర్ ఎం.వి.రామ్ ప్రసాద్ అన్నారు. నరసరావుపేట రోటరీ క్లబ్, ఈశ్వర్ ఇంజినీరింగ్ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ విభాగం సంయుక్తంగా సర్వైకల్ క్యాన్సర్ నివారణకు వాక్సినేషన్ శిబిరాన్ని సోమవారం లైఫ్ లైన్ హాస్పిటల్‌లో ఆయన ప్రారంభించారు. వాక్సినేషన్ కార్యక్రమంలో 809 మంది చిన్నారులకు వ్యాక్సిన్ వేసినట్లు రోటరీ క్లబ్ నరసరావుపేట అధ్యక్షుడు షేక్ కరీమ్ తెలిపారు.

టీకా వేస్తున్న వైద్య సిబ్బంది

ఆసుపత్రి గేటు మూసుకోదు.. తెరుచుకోదు

చిలకలూరిపేట పట్టణం చీరాల రోడ్డులోని 100 పడకల ఏరియా ఆసుపత్రి ప్రధానగేటు తుప్పుపట్టి ఒరిగిపోయి ఉంది. గేటు కింద భాగంలో మట్టికొట్టుకుపోయి ఉంది. దీంతో గేటు తెరుచుకోదు... మూసుకోదు. గేటు ఉన్నా ఉపయోగం లేదు. ఇది అలంకారప్రాయంగా మారింది. ప్రతిరోజు వందల సంఖ్యలో రోగులు వచ్చిపోయే ఆసుపత్రికి కనీసం గేటు కూడా సరిగా లేకపోవడంతో పలువురు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. గేటు ఎప్పుడూ తెరిచి ఉండటంతో కుక్కలు, పందులు సంచరిస్తుండటంతో రోగులకు అసౌకర్యంగా మారింది. సమస్యను ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీనివాసరావు దృష్టికి తీసుకెళ్లగా ఆసుపత్రిలో ప్రస్తుతం ఉన్న ప్రధాన గేటును తొలగించి నూతన గేటును త్వరలో ఏర్పాటు చేస్తామన్నారు.
- న్యూస్‌టుడే, చిలకలూరిపేట పట్టణం

ప్రకృతి వ్యవసాయంతో ఆరోగ్యకరమైన జీవనం

నరసరావుపేట వ్యవసాయం: కల్తీలేని ఆహారం భావితరాలకు అందించేందుకు కృషి చేయాలని, సిబ్బంది ప్రకృతి వ్యవసాయాన్ని గ్రామాల్లో వెలుగులోకి తీసుకురావాలని జిల్లా ప్రాజెక్టు మేనేజరు కె.అమలకుమారి అన్నారు. రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ పథకంలో భాగంగా కొత్తగా ఎంపికైన గ్రామాల ఐసీఆర్‌పీలకు ఐదు రోజులు శిక్షణ కార్యక్రమంసోమవారం ప్రారంభించి మాట్లాడారు.

ఇళ్లలోకి నీరు రాకుండా చర్యలు తీసుకోవాలి

వినుకొండ: ఎన్నెస్పీ పంట కాలువ కట్ట తెగి తమ ఇళ్లలోకి నీరు వస్తున్నాయని మండలంలోని విఠంరాజుపల్లె శివారు రామిరెడ్డిపేట వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈమేరకు సోమవారం పీడీఎం నాయకులతో కలిసి తహసీల్దారు సురేష్‌కు వినతి పత్రం అందజేశారు. కాలువ కట్ట తెగినచోట మరమ్మతులు చేసి నీరు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

బాల్య వివాహాల నిర్మూలనకు కృషి

ఈపూరు, న్యూస్‌టుడే: బాల్య వివాహాలు ఒక సాంఘిక దురాచారం అని వీటివల్ల బాలికల విద్య, రక్షణ, ఆరోగ్యం వారి అభ్యున్నతికి ఆటంకం కలుగుతుందని ఈపూరు సీడీపీవో ఈపూరు వాణి అన్నారు. బాల్య వివాహాల నిర్మూలనకు జాతీయ ప్రచార కార్యక్రమంలో భాగంగా సోమవారం ఈపూరు సచివాలయంలో అవగాహన సదస్సు నిర్వహించారు.

(c) eenadu

సత్తెనపల్లి

•సత్తెనపల్లి • పెదకూరపాడు • మాచర్ల • గురజాల

ధర అదిరింది.. పంట పండింది

రెంటచింతల, న్యూస్‌టుడే: నియోజకవర్గంలో 20 రోజులుగా మిర్చి రైతులు బిజీగా ఉన్నారు. మార్కెట్‌లో డిమాండ్ ఉండటంతో కొనుగోలుకు వ్యాపారులే పొలాల వద్దకు వచ్చి కేజీకి రూ.30-35 వరకు ధర చెల్లిస్తున్నారు. వెల్దుర్తి, గురజాల, రెంటచింతల తదితర మండలాల్లో సుమారు 50 వేల ఎకరాల్లో మిర్చి సాగు అయ్యింది. నీళ్లు పుష్కలంగా ఉండటం, తెగుళ్లు సోకక పోవడంతో పంట దిగుబడి బాగుంది. నిత్యం మండలానికి 2, 3 లారీల చొప్పున పచ్చిమిర్చి లోడుతో దిల్లీ, మధ్యప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు వెళుతున్నాయి. ఎకరాకు 50 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తోందని మిట్టగుడిపాడు రైతు శివారెడ్డి తెలిపారు. విక్రయ సొమ్ము తక్షణమే అందుతుండటంతో అప్పుల భారం తగ్గించుకుంటున్నామని చెప్పారు.

మిట్టగుడిపాడులో మిర్చితోట

సీటు దొరికితే అదృష్టమే

సత్తెనపల్లి, న్యూస్‌టుడే : ఆర్టీసీ బస్సులో సీటు దొరికితే అదృష్టమే అన్నట్లుగా మారింది సంక్రాంతి తిరుగు ప్రయాణాల్లో ప్రయాణికుల పరిస్థితి. సోమవారం సత్తెనపల్లి డిపో పరిధిలో పండగకు దూరప్రాంతాల నుంచి వచ్చిన వారంతా ఒకేసారి తిరుగు ప్రయాణమయ్యారు. దీంతో బస్సుల కోసం వందలమంది పడిగాపులు కాయాల్సి వచ్చింది. సీటు కోసం ప్రయాణికులు పోటీపడ్డారు. సత్తెనపల్లి నుంచి గుంటూరు, విజయవాడ, హైదరాబాద్ ప్రయాణాలకు రద్దీ కనిపించింది.

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

సత్తెనపల్లి: 80085 73171 పెదకూరపాడు: 80088 31888
కారంపూడి: 80085 73185 గురజాల: 80085 7 3176

? దాచేపల్లి మండలం కేసానుపల్లి గ్రామంలో డ్రెయిన్లు శుభ్రం చేయడంలేదు. దోమలు, దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నాం.- **నాగరాజు, స్థానికుడు.** ✔ అన్ని వీధులకు సిబ్బందిని పంపిస్తున్నాం. వెంటనే శుభ్రం చేయిస్తాను. **-కోటి, పంచాయతీ కార్యదర్శి -న్యూస్‌టుడే, దాచేపల్లి,** ? పట్టణంలోని నందిగామ డొంక రోడ్డులో నుంచి నాగార్జుననగర్‌కు వెళ్లే రోడ్డులో చెత్త, వ్యర్థాలు కుప్పలుగా నాలుగైదు చోట్ల రోడ్డుపైనే పడేస్తున్నారు. దుర్వాసన, దోమల బెడద ఎక్కువగా ఉంది. చెత్త, వ్యర్థాలు తొలగించి రోడ్లను పరిశుభ్రంగా మార్చాలి. **- స్థానికులు, నాగార్జుననగర్.** ✔ వ్యర్థాలు తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా మారుస్తాం. రోడ్లపై చెత్త పడేసే వారికి జరిమానాలు విధిస్తాం. **- విజయసారథి, శానిటరి ఇన్‌స్పెక్టర్. -న్యూస్‌టుడే, సత్తెనపల్లి**

అంతర్గత రోడ్లు.. పాఠశాలలకు ప్రహరీలు

✿ నియోజకవర్గానికి రూ.3.50 కోట్ల నిధులు ✿ త్వరితగతిన పనుల పూర్తికి మార్గదర్శకాలు

సత్తెనపల్లి, నకరికల్లు, న్యూస్‌టుడే

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న చిన్నారుల భద్రత, రక్షణకు పెద్దపీట వేసేలా ప్రహరీ గోడల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. అలానే గ్రామాల్లో అంతర్గత రోడ్లు, సీసీ డ్రెయిన్లు, డబ్ల్యూబీఎం(మెటల్) రోడ్ల నిర్మాణానికి నిధులొచ్చాయి. ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ విజ్ఞప్తి మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ కమిషనర్ స్పందించారు. ఆయన సూచనల మేరకు సత్తెనపల్లి నియోజకవర్గానికి రూ.3.50 కోట్ల ప్రత్యేక ఉపాధి నిధులు అభివృద్ధి పనులకు కేటాయిస్తూ జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. పంచాయతీరాజ్ జిల్లా ఇంజినీరింగ్ విభాగం పనులు పర్యవేక్షించనుండగా, వెంటనే పనులు ప్రారంభించి త్వరితగతిన పూర్తి చేసేలా మార్గదర్శకాలు జారీ అయ్యాయి.

పాఠశాలలు ఇవే

సత్తెనపల్లి మండలంలోని అబ్బూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఇదే మండలంలోని గోరంట్ల ఎంపీపీఎస్ పాఠశాల, ముప్పాళ్ల మండలంలోని దమ్మాలపాడు ఎంపీపీఎస్ (ఏబీఎం), బొల్లవరం ఎంపీపీఎస్, మాదల ఎంపీపీఎస్ (జీపీ), నార్నెపాడు ఎంపీపీఎస్ (ఎల్ఈ), ఇదే గ్రామంలోని ఎంపీపీఎస్ (పీఎస్), రాజుపాలెం మండలంలోని బీరవల్లిపాయ ఎంపీపీఎస్‌లో ప్రహరీ గోడల నిర్మాణం చేపట్టనున్నారు. గోరంట్లకు రూ.6 లక్షలు, నార్నెపాడు ఎల్ఈకి రూ.6 లక్షలు, అదే గ్రామంలోని పీఎస్‌కు రూ.7 లక్షలు మినహాయించి మిగిలిన అన్ని పాఠశాలల ప్రహరీ గోడల నిర్మాణానికి రూ.10 లక్షలు చొప్పున కేటాయించారు.

నిధులు మంజూరైన బొల్లవరం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల

రోడ్లు ఎక్కడంటే

నకరికల్లు గ్రామంలో సీసీ రోడ్లు, సీసీ డ్రెయిన్లు నాలుగు ప్రాంతాల్లో చేపట్టేందుకు రూ.కోటి, రాజుపాలెం మండలంలోని అంచులవారిపాలెం, రెడ్డిగూడెం, నెమలిపురిలో రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణానికి రూ.40 లక్షలు, ముప్పాళ్ల మండలంలోని ఇరుకుపాలెంలో సీసీ డ్రెయిన్ నిర్మాణానికి రూ.10 లక్షలు, సత్తెనపల్లి మండలంలోని నందిగామ, గుడిపూడి, పెదమక్కెన, కొమెరపూడి, కట్టమూరు, కంటెపూడిలో సీసీ రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణానికి రూ.90 లక్షలు మంజూరయ్యాయి. సత్తెనపల్లి మండలంలోని కందులవారిపాలెంలో మెటల్ రోడ్డు నిర్మాణానికి రూ.25 లక్షలు, కట్టావారిపాలెంలో మెటల్ రోడ్డు నిర్మాణానికి రూ.25 లక్షలు కేటాయించారు. ఉపాధి నిధులతో నాలుగు మండలాల్లో మొత్తం 24 పనులు చేపట్టేందుకు జిల్లా కలెక్టర్ పరిపాలనా అనుమతులు ఇచ్చినట్లు పీఆర్ ఇంజినీర్లు తెలిపారు.

ప్రణాళికాబద్ధంగా గ్రామాల అభివృద్ధి

అమరావతి, న్యూస్‌టుడే: వంద రోజులు వంద గ్రామాలు కార్యక్రమం ద్వారా గ్రామాలలో సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారం కోసం డీపీఆర్ తయారు చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి గ్రామాల అభివృద్ధికి శ్రీకారం చుట్టనున్నట్లు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ అన్నారు. సోమవారం మండల పరిధిలోని జూపూడిలో ప్రజల వద్దకు ప్రవీణ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సభ నిర్వహించి గ్రామస్థుల నుంచి అర్జీలు స్వీకరించారు. పెన్షన్లు, ఇళ్ల స్థలాలు, ఇళ్ల కోసం అర్జీలు వచ్చాయి. అనంతరం అధికారులు, గ్రామ సచివాలయ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే సూచించారు. గ్రామ సచివాలయ సిబ్బంది సమస్యపై అవగాహన పెంచుకోవాలన్నారు. అనంతరం బీసీ కాలనీలో నూతనంగా నిర్మించిన సీసీ రహదారిని ప్రారంభించారు. సమీపంలోని ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులను పలకరించి వారికి అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. తహసీల్దార్ డానియేలు, ఎంపీడీవో శివపార్వతి, ఎన్ఆర్ఐ మాగులూరి భానుప్రకాష్, తెదేపా నేతలు రాజు, నరసింహారావు, కోటయ్య, కనకరాజు, శ్యామ్ పాల్గొన్నారు.

సీసీ రహదారిని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్

విద్యుత్తు ధరలపై ప్రజాభిప్రాయ సేకరణ

సత్తెనపల్లి, న్యూస్‌టుడే : ఆంధ్రప్రదేశ్ విద్యుత్తు నియంత్రణ మండలి(ఏపీఈఆర్సీ) 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి విద్యుత్తు ధరలపై బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణ సమావేశాన్ని నిర్వహిస్తోంది. ఈ నెల 22, 23 తేదీల్లో విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించనున్న సమావేశంలో విద్యుత్తు యూనిట్ల రేట్లు, వివిధ కేటగిరీల టారిఫ్‌లపై వినతులు, అభిప్రాయ సేకరణ, ధరలు, ప్రతిపాదనలపై బహిరంగ విచారణ చేస్తారని విద్యుత్తుశాఖ పల్నాడు ఎస్ఈ డాక్టర్ పి.విజయ్‌కుమార్ తెలిపారు. తమ అభిప్రాయాలను వినియోగదారులు వ్యక్తిగతంగా లేదా వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఏపీఈఆర్సీకి తెలియజేయవచ్చన్నారు. ఔత్సాహికులు తమ పేర్లను ముందుగానే నరసరావుపేటలోని పల్నాడు సర్కిల్ కార్యాలయం లేదా డివిజన్ కార్యాలయాల్లో నమోదు చేసుకోవాలని ఎస్ఈ కోరారు.

చింతపల్లి మేజరులో నాచు తొలగింపు

క్రోసూరు(అచ్చంపేట) న్యూస్‌టుడే: బెల్లంకొండ బ్రాంచి ఎన్నెస్పీ కాలువ నుంచి చింతపల్లి మేజరు వరకు 14కిలోమీటర్ల పొడవునా కాలువలో నాచును సోమవారం తొలగించారు. ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ఆదేశాల మేరకు డీసీ ఛైర్మన్ దూళ్ల సాంబశివరావు నేతృత్వంలో ట్రాక్టర్‌తో పనులు చేపట్టారు. ఎన్నెస్పీ క్రోసూరు సబ్ డివిజన్ డీఈఈ ప్రవీణ్‌కుమార్, ఏఈ శ్రీనివాసరావులు పర్యవేక్షించారు. దొడ్లేరు నీటి సంఘం అధ్యక్షుడు విష్ణుమూర్తి, రైతుల ప్రతినిధులు కాలువ వెంబడి నాచుతొలగించే పనిలో పాల్గొన్నారు.

పాడిపరిశ్రమ అభివృద్ధికి వెన్నుదన్ను

అచ్చంపేట, దాచేపల్లి, గురజాల, దుర్గి, బెల్లంకొండ: రెంటచింతల, న్యూస్‌టుడే: క్రోసూరు (న్యూస్‌టుడే): పాడిపరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలుస్తోందని పెదకూరపాడు పశువైద్య ప్రాంతీయ సహాయ సంచాలకులు డాక్టర్ కొమ్మినేని శివసారథిబాబు పేర్కొన్నారు. సోమవారం క్రోసూరు మండలం పీసపాడులో ఉచిత పశు ఆరోగ్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కరపత్రాలు ప్రదర్శించారు. సంచార పశుఆరోగ్యసేవా వాహనం సేవలను రైతులు, పశువుల యజమానులు ఉపయోగించుకోవాలని సూచించారు. మండల పశువైద్యులు బషీర్, సర్పంచి రామయ్య, సిబ్బంది పాల్గొన్నారు. శిబిరంలో 112 పశువులకు చికిత్సలు చేశారు. మందులు అందజేశారు. ❖ అచ్చంపేట మండలం చెరుకుంపాలెం గ్రామంలో ఉచిత పశు ఆరోగ్య శిబిరాన్ని మండల పశువైద్యులు ప్రతాప్‌రెడ్డి, పశుగణ సహాయకులు కంభాల శ్రీనివాసరావు ప్రారంభించారు. ❖దాచేపల్లి మండల పరిధిలోని కొత్తూరు, శ్రీనగర్ గ్రామల్లో పశువులకు ఉచితంగా చికిత్సలు అందించారు. పశుసంవర్ధక శాఖ వైద్యుడు నార్ల చెన్నయ్య, ఎల్ఎస్ఏ చంద్రశేఖర్, రమ్య, పద్మ, అక్షిత, పూజిత, లావణ్య, భవాని, రామకృష్ణ, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ❖ గురజాల మండలం దైద గ్రామంలో 498 గొర్రెలకు నట్టల నివారణ మందు, 198 మేకలకు బొబ్బవ్యాధికి టీకాలు, 78 కోళ్లకు కొక్కెర వ్యాధి సోకకుండా మందులు, 45 గేదెలకు, 23 ఆవులకు ఉచితంగా వైద్యపరీక్షలు నిర్వహించి మందులు అందించారు. ❖ మూగజీవాలకు సోకే వ్యాధుల పట్ల అన్నదాతలు అప్రమత్తంగా ఉండాలని తుమ్మకోట పశువైద్యుడు మల్లారెడ్డి అన్నారు. శిబిరంలో 409 పశువులకు వైద్య సేవలు అందించినట్లు వైద్యులు నాగార్జున వెల్లడించారు. ❖ పశువుల బీమా పథకాన్ని పశు యజమానులు సద్వినియోగం చేసుకోవాలని స్థానిక పశువైద్యులు దైద దిలీప్ పేర్కొన్నారు. సర్పంచి జక్కా రమేష్, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ❖ బెల్లంకొండలోని పశువైద్య కేంద్రంలో రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి పీఎస్కే మస్తాన్ షరీఫ్, బెల్లంకొండ సర్పంచ్ గడ్డిపర్తి జ్యోతి సముద్రం పాల్గొని పశువైద్య శిబిరం పోస్టర్లు ఆవిష్కరించారు.

రాజానగర్‌లో జీవాలకు నట్టల నివారణ మందు తాపిస్తున్న సిబ్బంది

పీసపాడులో శిబిరాన్ని ప్రారంభిస్తున్న వైద్యులు

31 ద్విచక్ర వాహనాల స్వాధీనం

భృగుబండ (సత్తెనపల్లి గ్రామీణ), న్యూస్‌టుడే: రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అసాంఘిక చర్యలను నియంత్రించేందుకే అనేక పల్లెల్లో ఆకస్మిక సోదాలు నిర్వహిస్తున్నట్లు డీఎస్పీ ఎం.హనుమంతరావు తెలిపారు. సత్తెనపల్లి మండలం భృగుబండలో డీఎస్పీ నేతృత్వంలో సుమారు 90 మంది సిబ్బందితో సోమవారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. అనుమతి పత్రాలులేని 31 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఆరు మారణాయుధాలు గుర్తించారు. డీఎస్పీ మాట్లాడుతూ యువత గంజాయి మత్తుకు అలవాటు పడుతూ అసాంఘిక చర్యలకు పాల్పడుతోందన్నారు. రాకపోకల్లో విధిగా శిరస్త్రాణం ధరించాలని ద్విచక్ర వాహన చోదకులతో ప్రమాణం చేయించారు. గ్రామీణ సీఐ ఎం.హైమారావు, పి.సురేష్, కిరణ్, ఎస్సైలు అమీనుద్దీన్, అనిల్‌కుమార్, మణికృష్ణ, సబ్‌డివిజన్‌లోని ఏఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.

గ్రామస్థులతో మాట్లాడుతున్న డీఎస్పీ హనుమంతరావు

కళాకారులకు సత్కారం

సత్తెనపల్లి, న్యూస్‌టుడే : ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా కళాకారులు రాంబాబు, రత్నరాజ్, లక్ష్మయ్య, ప్రసాదరావు, చంద్రరావు, సాయి, రమాదేవి, ఉపాధ్యాయుడు సుభానిలను సత్కరించారు. తెలుగుదేశం పార్టీ సాంస్కృతిక విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు కొండ్రు హనుమంతరావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో తొలుత ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. నాయకులు వెంకటకోటయ్య, బాపయ్యచౌదరి, ప్రముఖ న్యాయవాది పాములయ్య, ఆర్టీసీ ఉద్యోగి శేఖర్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

కళాకారులతో నిర్వాహకులు

మరుగుదొడ్డి లేక చిన్నారుల అవస్థ

అమరావతి, న్యూస్‌టుడే : అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారులకు కనీస సౌకర్యాలు అందించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. మండల పరిధిలోని జూపూడి అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారుల కోసం నిర్మించిన మరుగుదొడ్డి నిర్వహణ లేక నిరుపయోగంగా మారింది. గదికి ఉన్న తలుపులు విరిగిపడిపోయాయి. లోపల అంతా అధ్వానంగా ఉండటంతో చిన్నారులు రోడ్డు మీదే మల, మూత్ర అవసరాలు తీర్చుకోవాల్సి వస్తోంది. అధికారులు నిర్లక్ష్యం కారణంగా చిన్నారులు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చిన్నారులకు మరుగుదొడ్డి సౌకర్యం కల్పించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

నేడు రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు

గురజాల, న్యూస్‌టుడే : రోడ్డు భద్రతా వారోత్సవాలలో భాగంగా మంగళవారం చల్లగుండ్ల గార్డెన్స్ ఆవరణలో ఆటో, లారీ, స్కూల్ బస్సుల డ్రైవర్లకు అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు మాచర్ల ఎంవీఐ డి.శేషిరెడ్డి తెలిపారు. డ్రైవర్లకు బీపీ, షుగర్ వంటి పరీక్షలు చేయించడం, రోడ్డు ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై డీటీవో జి.సంజీవ్‌కుమార్, డీఎస్పీ జగదీష్, వైద్యులు చల్లగుండ్ల శ్రీనివాస్ మాట్లాడుతారని పేర్కొన్నారు. డ్రైవర్లు పాల్గొని అవగాహన పెంచుకోవాలని సూచించారు.

తప్పిన పెను విద్యుత్తు ప్రమాదం

ముప్పాళ్ల, న్యూస్‌టుడే : త్రుటిలో పెను విద్యుత్తు ప్రమాదం తప్పిన సంఘటన మండలంలోని దమ్మాలపాడులో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. ఆ గ్రామంలో ప్రధాన రహదారిలో సీసీ డ్రెయిన్ నిర్మాణ పనులు పూర్తవ్వకపోవడంతో అటుగా వెళ్లాల్సిన వాహనాలు మరో దారిలో ప్రయాణిస్తున్నాయి. దీంతో రద్దీ ఏర్పడింది. విద్యార్థులతో వచ్చిన పాఠశాల బస్సు ప్రధాన విద్యుత్తు తీగను తగలడంతో అది తెగి పడింది. బస్సు కొంత దూరం వెళ్లిన తర్వాత తీగ కింద పడి అగ్గి రవ్వలు రేగాయి. అదే సమయంలో ప్రజల రాకపోకలు కూడా లేకపోవడంతో ప్రమాదం తప్పింది. స్థానికులు వెంటనే అప్రమత్తమై విద్యుత్తుశాఖ అధికారులకు సమాచారం అందజేసి సరఫరా నిలుపుదల చేశారు.

విద్యుత్తు తీగ తెగి పడి రాజుకున్న మంటలు

దళితుల మధ్య గొడవలు పెట్టొద్దు

పిడుగురాళ్ల, న్యూస్‌టుడే: అన్నదమ్ముల్లా కలిసి ఉండే దళితుల మధ్య గొడవలు పెట్టవద్దని తెదేపా రాష్ట్ర ఎస్సీసెల్ ఉపాధ్యక్షుడు గనిపల్లి శ్యామ్ అన్నారు. సోమవారం పట్టణంలోని తెదేపా కార్యాలయంలో నియోజకవర్గం ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో విలేకర్ల సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ నరసరావుపేట నుంచి కాసు మహేష్‌రెడ్డి గురజాలకు వచ్చి దళితుల మధ్య చిచ్చుపెడుతున్నారని, వారి మాటలు నమ్మి మోసపోవద్దని దళితులకు సూచించారు. దళితులు ఐక్యంగా ఉండాలన్నారు. ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు కత్తి ప్రసాద్ మాట్లాడుతూ పిన్నెలిలో జరిగిన గొడవకు, తెదేపాకు ఏలాంటి సంబంధం లేదన్నారు. మాజీ ఎమ్మెల్యే మహేష్‌రెడ్డి ఆసుపత్రికి వెళ్లిన తరువాత సాల్మన్ మృతిచెందడంపై అనేక అనుమానాలు ఉన్నాయన్నారు. ఎస్సీసెల్ గురజాల నియోజకవర్గం అధ్యక్షుడు ఏసిపోగు రాంబాబు, పట్టణ తెదేపా అధ్యక్షుడు పిల్లి చెన్నారావు, మాజీ ఎంపీపీ కత్తి సరోజని, మందా డేవిడ్, ఎల్.కొండలు, సీహెచ్.దుర్గారావు, జి.మాణిక్యరావు తదితరులు పాల్గొన్నారు.

కార్మికులకు రక్షణ పరికరాలివ్వాలి

అమరావతి, న్యూస్‌టుడే: అమరావతి పంచాయతీ పరిధిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు రక్షణ పరికరాలు ఇవ్వాలని సీఐటీయూ సభ్యుడు బి సూరిబాబు కోరారు. సోమవారం పంచాయతీ ఈవో నాగరాజుకు వినతి పత్రం అందజేశారు. కార్మికులకు మూడేళ్ల నుంచి పరికరాలు ఇవ్వలేదన్నారు. బకాయిలు వెంటనే చెల్లించాలని కోరారు.

పేదలకు దుస్తులు పంపిణీ

విప్పర్ల(క్రోసూరు): తెదేపా వ్యవస్థాపక అధ్యక్షుడు స్వర్గీయ ఎన్టీరామారావు వర్ధంతి పురస్కరించుకొని ఆదివారం రాత్రి క్రోసూరు మండలం విప్పర్ల గ్రామంలో పేదలకు చెరుకూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ చేశారు. అనంతరం అన్నదానం చేశారు. తెదేపా నేతలు మన్నెం శ్రీనివాసరావు, నాయకులు పాల్గొన్నారు.

మాజీ ఎంపీపీ కుటుంబానికి పరామర్శ

క్రోసూరు(అచ్చంపేట) న్యూస్‌టుడే: క్రోసూరు మండలం అందుకూరులో సోమవారం మాజీ ఎంపీపీ, తెదేపా నేత దిగుమర్తి అప్పారావు మాతృమూర్తి శివమ్మ(90) మృతిచెందారు. ఆమె మృతదేహాన్ని నియోజకవర్గ తెదేపా నేతలు కంచేటి సాయిబాబు, గుంటూరు మిర్చి యార్డు మాజీ ఛైర్మన్ వెన్నా సాంబశివారెడ్డి, మన్నెం శ్రీనివాసరావు, మాజీ ఎంపీపీ వెంకట్రామిరెడ్డి, గుడిపూడి బాషా, యోహాను తదితరులు నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు.

జనసేన నేతకు నివాళి

మాచర్ల, న్యూస్‌టుడే : పట్టణానికి చెందిన జనసేన నేత భైరు రామకృష్ణ గుండెనొప్పితో మృతిచెందటం బాధాకరమని జనసేన అధికార ప్రతినిధి ప్రసాదరావు అన్నారు. పూలదండ ఘనంగా నివాళి అర్పించారు. రూ.10వేలు ఆర్థిక సహాయం చేశారు. కార్యక్రమంలో షరీఫ్, శ్రీను, శివ, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.

పూలు కోస్తూ పరలోకాలకు..

శివారెడ్డి (దాచిన చిత్రం)

అబ్బరాజుపాలెం(పెదకూరపాడు), న్యూస్‌టుడే: విద్యుదాఘాతంతో ప్రైవేటు ఎలక్ట్రీషియన్ మృతిచెందిన ఘటన పెదకూరపాడు మండలం అబ్బరాజుపాలెం గ్రామంలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. మోదుగుల శివారెడ్డి(42) గ్రామంలో వ్యవసాయ పనులతోపాటూ ప్రైవేటుగా విద్యుత్ పనులు నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఆదివారం రాయపాటి అంజయ్య ఇంటి సమీపంలో విద్యుత్తు నియంత్రిక పక్కన పూలు కోసే క్రమంలో సర్వీసు వయర్లకు చేతులు తగిలి ప్రమాదం జరిగింది. ఒంటికి మంటలు అంటుకున్నాయి. స్థానికులు వెంటనే లైన్‌మెన్‌కు చెప్పి విద్యుత్తు సరఫరా నిలిపివేయించారు. తీవ్రంగా గాయపడ్డ శివారెడ్డి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతిడి భార్య లక్ష్మీరాజేశ్వరి ఫిర్యాదు మేరకు సోమవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అల్లురెడ్డి తెలిపారు. మృతుడికి ఇద్దరు సంతానం.

చలో దిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి

దుర్గి: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ఫిబ్రవరి 5న తలపెట్టిన చలో దిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎస్టీయూ నేతలు పిలుపు నిచ్చారు. సోమవారం స్థానిక మండల విద్యావనరుల కేంద్రంలో ఎస్టీయూ పాకెట్‌డైరీని ఎంపీడీవో సుగుణ ఆవిష్కరించారు. డైరీలో మండలంలోని అన్నిశాఖల అధికారుల చరవాణి నంబర్లు ఇతర సమాచారం ఉంచడం ఉపయోగకరమని అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఎంఈవో బెంజిమెన్, ఉపాధ్యాయ రాష్ట్రసంఘం నేతలు అనంతరామయ్య, నాగరాజు, శ్రీనివాసరావు, ఏడుకొండలు ఉన్నారు.

పాకెట్ డైరీ ఆవిష్కరణలో ఎంపీడీవో సుగుణ తదితరులు

సాంకేతికతతో జాగ్రత్తగా మెలగాలి

అమరావతి, న్యూస్‌టుడే: కృత్రిమ మేధతో సాంకేతికంగా కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్న తరుణంలో ప్రపంచ వేదికపై విద్యార్థులు అత్యంత జాగ్రత్తగా మెలగాలని ఎన్నారై మాగులూరి ఫౌండేషన్ ప్రతినిధి మాగులూరి భాను ప్రకాష్ అన్నారు. సోమవారం ఆయన అమరావతి మండలం లింగాపురంలో జడ్పీపాఠశాలలో పదో తరగతి విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యాభివృద్ధికి కృషి అవసరమన్నారు.

విద్యార్థులకు సూచనలిస్తున్న భానుప్రకాష్

వివాహిత అదృశ్యంపై కేసు నమోదు

ముప్పాళ్ల, న్యూస్‌టుడే : వివాహిత అదృశ్యంపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అనిల్‌కుమార్ తెలిపారు. మండలంలోని ఓ గ్రామానికి చెందిన వివాహిత(26)కు అచ్చంపేట మండలానికి చెందిన వ్యక్తితో వివాహమైంది. పిల్లలు లేకపోవడంతో భర్తతో స్వల్ప విభేదాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో కొన్ని రోజులుగా పుట్టింటికి వచ్చి ఉంటున్న ఆమె ఈ నెల 18న ఇంట్లో నుంచి తండ్రి చరవాణి తీసుకుని అదృశ్యమైంది. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో వృద్ధుడికి గాయాలు

ముప్పాళ్ల: మండలంలోని చాగంటివారిపాలెంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వృద్ధుడికి గాయాలయ్యాయి. వృద్ధుడు సత్యనారాయణ ఇంట్లో వ్యర్థాల్ని తీసుకొచ్చి సత్తెనపల్లి-నరసరావుపేట ప్రధాన రహదారి పక్కనే పడేసి ఇంటికి తిరిగి వెళ్తుండగా ద్విచక్ర వాహనాన్ని ఆటో ఢీకొంది. సత్యనారాయణ తలకు గాయమై అపస్మారకస్థితిలోకి వెళ్లారు. కుటుంబ సభ్యులు ఆయనను నరసరావుపేటలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అనిల్‌కుమార్ తెలిపారు.

జాతీయస్థాయి పోటీలకు ఆనంద్

మాచర్ల, న్యూస్‌టుడే : స్థానిక సెయింట్ ఆన్స్ విద్యార్థి అందుగుల ఆగస్త్య ఆనంద్ జాతీయస్థాయి సబ్ జూనియర్ సాఫ్ట్‌బాల్ పోటీల్లో నాల్గో స్థానం సాధించినట్లు ప్రిన్సిపల్ సిస్టర్ తమ్మా సుజాత తెలిపారు. ఇటీవల హర్యానాలో సబ్‌జూనియర్ పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ఆనంద్‌ను ఉపాధ్యాయులు అభినందించారు. కార్యక్రమంలో సిస్టర్ శ్వేత, పీఈటీ ముత్తెకుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఆనంద్‌ను అభినందిస్తున్న ఉపాధ్యాయులు

సేవా కార్యక్రమాలు అభినందనీయం

మాచర్ల: పేదలకు సేవచేసేందుకు సేవాసంస్థలు ఆసక్తి చూపటం అభినందనీయమని నెహ్రూనగర్ తండా ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు, వైద్యుడు దశరథ్ చౌహాన్ అన్నారు. సోమవారం తండాలో జరిగిన కార్యక్రమంలో వ్యవసాయ పరికరాలకు రూ.20వేలు, పేద విద్యార్థి అంజినాయక్‌కు రూ.10వేలు, జయరాం నాయక్ వైద్యం కోసం రూ.15 వేలు అందజేశారు. సంఘం నేతలు సక్రునాయక్, కృష్ణనాయక్ పాల్గొన్నారు.

లైవ్ సర్టిఫికెట్, పథకాలు పునురుద్ధరణ

కారంపూడి, న్యూస్‌టుడే: కారంపూడి మండలం పేటసన్నెగండ్ల గ్రామానికి చెందిన గాడిపర్తి అనంతరామయ్య బ్రతికుండగానే చనిపోయినట్లు ధ్రువీకరణ పత్రం మంజూరు చేసిన వైనంపై ఈనాడులో ఈనెల 11న 'నేను బ్రతికే ఉన్నా' శీర్షికతో కథనం ప్రచురితమైంది. కలెక్టరు కృతికా శుక్లా స్పందించి బాధితుడికి లైవ్ సర్టిఫికెట్‌ను మంజూరు చేయడంతోపాటు ఈకేవైసీ చేయించారు. కలెక్టర్ ఆదేశాలతో బాధితుడికి అన్ని పథకాలు వర్తించేలా చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.

పడకేసిన పారిశుద్ధ్యం.. వార్డులు అస్తవ్యస్తం

పిడుగురాళ్ల, న్యూస్‌టుడే

లైమ్‌సిటీలో పారిశుద్ధ్యం అధ్వానంగా తయారైంది. చాలా ప్రాంతాల్లో మురుగునీరు పారుదల కాలువల్లో మురుగు ముందుకు కదలడం లేదు. పది రోజులకు ఒకసారి కూడా పూడిక తీయకపోవడంతో కాలువల్లో దుర్గంధం వెదజల్లుతోంది. పారిశుద్ధ్య విభాగంలో పని చేసే వారిలో కొంతమంది హాజరు వేయించుకొని బయటకు వెళుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. దాంతోపాటు కొంతమంది హాజరై పనుల్లో పాల్గొనటం లేదు. పారిశుద్ధ్య విభాగంలో కార్మికులు, డ్రైవర్లు, సూపర్‌వైజర్లు 129 మంది పనిచేస్తుండగా, నిత్యం 110-115 మంది మాత్రమే హాజరు ఉంటోంది. ప్రతి వార్డుకు ఇద్దరు కార్మికులు చెత్త సేకరించి, కాలువలు శుభ్రం చేయాల్సి ఉంది. పెద్ద వార్డుల్లో ఇద్దరు కార్మికులతో కాలువలు తీయడం, ఇంటింటికి వెళ్లి చెత్త సేకరించడం కష్టంగా మారిందని కార్మికులు వాపోతున్నారు.

చెరువు కట్ట బజారులో కాలువలో నిలిచిన మురుగునీరు

వార్డులు 33.. కార్మికులు 66

పురపాలకసంఘంలో 33 వార్డులు, 75వేల జనాభా, 20 వేల కుటుంబాలు ఉన్నాయి. 33 వార్డుల్లో 66 మంది కార్మికులు పనిచేస్తున్నారు, వీరితోపాటు డ్రైవర్లు 12-13 మంది, సూపర్‌వైజర్లు 6 గురు ఉన్నారు. ఈలెక్కన పనిచేసే కార్మికులు 85 మందే. ప్రతి రెండు వార్డులకు శానిటరీసెక్రటరీలు, ఆరుగురు సూపర్‌వైజర్లు ఉన్నారు. పురపాలకసంఘంలో ప్రధానరోడ్డులో దుర్గంధం వెదజల్లుతోంది. పట్టణ పరిధిలోనే కార్మికులు చెత్తను సేకరిస్తూ, కాల్వలు తీస్తారు, శివారు కాలనీల్లో అరకొరే. పారిశుద్ధ్యాన్ని మెరుగు పరిచి పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. దీనిపై శానిటరీ సెక్రటరీ సురేష్‌నాయక్ మాట్లాడుతూ కొత్త కార్యాలయ భవనంలో పనులు, సంక్రాంతి పండగ కారణంగా వార్డుల్లో కార్మికులు సక్రమంగా పనిచేయలేదని చెప్పారు. పారిశుద్ధ్యం మెరుగు పరుస్తామని తెలిపారు.

గుర్తు తెలియని వాహనం ఢీకొని..

పిడుగురాళ్ల: ద్విచక్ర వాహనంపై వస్తున్న వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొని గాయపడిన సంఘటన సోమవారం మండలంలోని కామేపల్లి రంగుల మిల్లు సమీపంలో చోటుచేసుకుంది. గంగిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన భూపతిరావు పిడుగురాళ్ల వైపు వస్తున్నారు. కామేపల్లి సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని భూపతిరావుకు గాయాలై కోమాలోకి వెళ్లారు. చికిత్స కోసం పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు కాలేదని పోలీసులు తెలిపారు.

బహిరంగ ప్రకటన

నా క్లయింటు పల్లెర్ల భారతి భర్త హనిమిరెడ్డి, ప్రస్తుతం మాచర్ల నివాసం, పల్నాడు జిల్లా అను వారి నుండి సమాచారం పొంది తెలియజేయునది.

నా క్లయింటు ఈ దిగువ షెడ్యూలు ఆస్థియొక్క సంపూర్ణ హక్కుభుక్త యజమానియై ఉన్నారు. నా క్లయింటు శ్రీ మాచర్ల కోర్టులో ఓ.ఎస్.38/2017 మరియు 39/2017 అను దావాలను కూడా షెడ్యూలు ఆస్తికి సంబంధించి దాఖలు చేయగా ప్రస్తుతం పెండింగ్‌లో యున్నవి. కాగా కొందరు వ్యక్తులు షెడ్యూలు ఆస్తికి సంబంధించి తప్పుడు పత్రాలు తయారు చేసి విక్రయించాలనే ప్రయత్నంలో ఉన్నారని నా క్లయింటుకు తెలసినది. కావున షెడ్యూలు ఆస్థికి సంబంధించి ఇతరులు ఎట్టి లావాదేవీలు జరపరాదని తెలియజేయడమైనది. అట్లు జరిపిన యెడల నా క్లయింటు సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకోగలరని తెలియజేయడమైనది.

షెడ్యూలు

1. వెల్దుర్తి మండలం, శిరిగిరిపాడు గ్రామ సర్వేనెం. 535/1లో య.0-06సెంట్లు.
2. వెల్దుర్తి మండలం, శిరిగిరిపాడు గ్రామ సర్వేనెం. 534/1లో య.0-16సెంట్లు.

ఇట్లు
గట్ల సత్యనారాయణరెడ్డి, అడ్వకేట్,
మాచర్ల, పల్నాడు జిల్లా

(c) eenadu

తట్టలో పిల్లాడు.. ఎటెళ్తాడో చూడు

తట్టలో కొమ్మల మధ్య బాలుడు

పార్వతీపురం గ్రామీణం: పార్వతీపురం మండలం అడ్డూరివలసలో 'పిల్లి పండగ' (పాండవుల పండగ) సోమవారం ఘనంగా నిర్వహించారు. తట్టలో పిల్లాడ్ని కూర్చోబెట్టి.. చుట్టూ మామిడి, వేప కొమ్మలతో అలంకరించారు. దీన్ని మేళ తాళాల మధ్య ఊరేగించారు. గ్రామ వీధుల్లో ముగ్గులు వేసి దేవతను ఆహ్వానించారు. ఏటా సంక్రాంతి తర్వాత వచ్చే సోమవారం పిల్లి పండగ చేయడం ఆచారమని అర్చకుడు ఎల్లందొర చెప్పారు. చివరిలో పిల్లాడు ఎటువెళితే ఆ దిశగా వేటకు వెళ్తామన్నారు.

ప్రయాణికులూ మీ భద్రత.. మా బాధ్యత

పండగ తిరుగు ప్రయాణాలతో ఆర్టీసీ కాంప్లెక్స్‌లు కిటకిటలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో చోరీలు జరగకుండా పోలీసులు డ్రోన్ కెమెరాతో నిఘా పెట్టారు. సోమవారం పాలకొండ కాంప్లెక్స్‌లో రద్దీపై డ్రోన్ చిత్రమిది. విలువైన ఆభరణాలు, నగదు బ్యాగ్‌లు జాగ్రత్తగా ఉంచుకోవాలని పోలీసులు సూచించారు. – న్యూస్‌టుడే, పాలకొండ

అధికారులూ.. మీ సొంత వాహనమైతే ఇలానే చేస్తారా?

మూడు నెలలే సేవలు!

స్వీపింగ్ యంత్రం.. పట్టణదారులు శుభ్రం చేసేందుకు **రూ.15 లక్షలతో** 2018లో కొనుగోలు చేశారు. మూడు నెలలు పురవీధులను శుభ్రం చేసింది. ఇంజిన్‌లో చిన్నపాటి మరమ్మతులు వచ్చాయని మూలన కూర్చోబెట్టారు. ఈదురు గాలులకు చెట్ల కొమ్మలు విరిగి మీదపడి అద్దాలు పగిలాయి.

న్యూస్‌టుడే, సాలూరు

ముచ్చటపడి కొనుగోలు చేసిన ద్విచక్ర వాహనం, కారు మరమ్మతులకు గురైతే గంటలు, రోజుల వ్యవధిలో బాగుచేయించుకుంటాం. అలాంటిది రూ.లక్షల సర్కారీ సొమ్ము వెచ్చించి కొనుగోలు చేసిన వాహనాలు చిన్నచిన్న మరమ్మతులతో మూలకు చేరితే పట్టించుకునేవారే లేరు. సరికొత్త వాహనాలను సమకూర్చితే మట్టిలో కలిపేశారు. ఇంకా విశేషం ఏమిటంటే.. చోదకుడు లేడనే సాకుతో కొత్త వాహనం వినియోగించకుండా వదిలేస్తే అదీ మూలకు చేరింది. ఇదీ పారిశుద్ధ్య నిర్వహణలో ఒకప్పుడు జాతీయ స్థాయి గుర్తింపు పొందిన సాలూరు మున్సిపాల్టీలో పరిస్థితి.

కొత్త వాహనమే వినియోగించక!



సెప్టిక్ ట్యాంకు శుభ్రత వాహనం.. పట్టణంలో సామాజిక మరుగుదొడ్లు శుభ్రం చేసేందుకు **రూ.20 లక్షల** నిధులతో 2024లో దీన్ని కొనుగోలు చేశారు. చోదకులు లేరని వినియోగించకుండా మూలన పెట్టారు. దీంతో ఇంజిన్ పాడై.. టైర్లు పగిలాయి.

మళ్లీ ప్రతిపాదనలు చేస్తాం

వాహనాల మరమ్మతులకు గతంలో టెండర్లు పిలవగా గుత్తేదారులు ముందుకు రాలేదు. వాహనాలు వినియోగంలోకి తీసుకువచ్చేందుకు మళ్లీ ప్రతిపాదనలు చేస్తామని పుర డీఈ ప్రసాద్ తెలిపారు.

పదేళ్లుగా పట్టించుకోలే..

టిప్పర్.. పదేళ్లుగా మరమ్మతులు చేయక మట్టిలో కలిసింది. 2012లో **రూ.8 లక్షలతో** కొనుగోలు చేశారు. మూడేళ్లపాటు సేవలందించింది. టైర్లు, బ్యాటరీ పాడయ్యాయని మూలకు చేర్చారు. మరమ్మతుల కోసం అప్పట్లో రూ.45 వేలతో ప్రతిపాదనలు చేశారు. నిధులు లేవంటూ మట్టిలో పెట్టడంతో తుక్కుగా మారింది.

ఏడాదిన్నరగా వదిలేశారు..

కంపాక్టర్.. పురవీధుల్లో సేకరించిన చెత్తను డంపింగ్ యార్డుకు తరలించే దీన్ని **రూ.40 లక్షలతో** కొనుగోలు చేస్తే ఏడాదిపాటు సేవలందించింది. మరమ్మతులని ఏడాదిన్నరగా మూలన పెట్టారు. అద్దె వాహనాలతో నెట్టుకొస్తున్నారే తప్ప దీన్ని బాగు చేయడం లేదు.

నైతికత.. నెగ్గితేనే భవిత

న్యూస్‌టుడే, పార్వతీపురం పట్టణం

ఇంటర్ విద్యార్థులకు నైతిక విలువలపై పరీక్షల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక వీరి భవితకు ఈ పరీక్షలు ఎంతో కీలకం కానున్నాయి. ఇందులో ఉత్తీర్ణత సాధిస్తేనే మిగతా పరీక్షలకు అర్హత పొందుతారు. ఈ విలువలకు తోడు పర్యావరణ పరిరక్షణలోనూ బాధ్యత పెంపొందించేందుకు ఈ పరీక్షలను తప్పనిసరి చేశారు. ఇన్నాళ్లూ ఈ పరీక్షలు రాస్తే ఉత్తీర్ణత మార్కులు వేసి పని అయిపోయిందనిపించేవారు. ఇప్పుడు పద్ధతి మార్చారు. పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. అందుకు తగ్గట్టుగా యంత్రాంగం ఏర్పాట్లు చేపట్టింది. ఈనెల 21న నైతిక విలువలు, 23న పర్యావరణంపై పరీక్ష ఉంటుంది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహిస్తారు.

● ఇంటర్ విద్యార్థులకు విలువలపై పరీక్షలు

హాజరుకానున్న 17,530 మంది

జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, కేజీబీవీలు 28, మోడల్ స్కూల్స్, సాంఘిక, గిరిజన సంక్షేమ కళాశాలలు 18, ప్రైవేటు కాలేజీలు 36 ఉన్నాయి. వీటిలో మొత్తం 17,530 మంది చదువుతున్నారు. ఇందులో ప్రథమ ఏడాది సాధారణ కోర్సుల విద్యార్థులు 5,936 మంది, వృత్తి విద్యా కోర్సుల వారు 2,849 మంది ఉన్నారు. ద్వితీయ ఏడాదికి సంబంధించి సాధారణ కోర్సుల్లో 6,127 మంది, ఒకేషనల్ విద్యార్థులు 2,616 మంది ఉన్నారు. వీరంతా పరీక్షలకు సిద్ధమవుతున్నారు.

కట్టుదిట్టంగా : నైతిక విలువలు, పర్యావరణ పరిరక్షణపై పరీక్షల నిర్వహణ పక్కాగా జరిగేలా చర్యలు తీసుకున్నాం. ప్రభుత్వ నిబంధనల మేరకు కట్టుదిట్టంగా జరిపిస్తామని డీఐఈవో వై.నాగేశ్వరరావు 'న్యూస్‌టుడే'తో అన్నారు.

తప్పితే ఆగినట్లే..

ఇంటర్ నుంచి పై చదువులకు వెళ్లాలనుకొనే విద్యార్థులు ఈ పరీక్షలో తప్పినట్లయితే నిబంధనల ప్రకారం ముందుకు సాగలేని పరిస్థితి. ఉత్తీర్ణత సాధిస్తేనే మిగతా వాటికి సార్థకత ఉంటుంది. వంద మార్కులకు ప్రశ్నాపత్రం ఉంటుంది. పరిసరాల పరిశుభ్రత, పాలిథిన్ నిషేధం, ఇంధన పొదుపు తదితర వాటిపై ఫొటోలతో రూపొందించే చిన్న ప్రాజెక్టులకు ప్రాక్టికల్స్ కింద మార్కులు లభిస్తాయి.

ఐస్‌క్రీం ఇంజినీర్లు

– న్యూస్‌టుడే, పార్వతీపురం, గరుగుబిల్లి గ్రామీణం

వారిద్దరూ మిత్రులు. స్వగ్రామాలు పక్కపక్కనే.. తల్లిదండ్రులు రైతులు.. పిల్లలను ఉన్నతంగా చదివించాలనే ఆశతో పల్లె నుంచి పార్వతీపురంలో ఒకే పాఠశాలలో చేర్చారు. అక్కడ స్నేహితులైన వారి చదువులు ఒకేలా సాగాయి. ఇంజినీరింగు పూర్తి చేశారు. ఉద్యోగాల్లో చేరినా.. భిన్నంగా ఏదైనా చేయాలని తపన పార్వతీపురం రప్పించింది. పట్టణంలో ఐస్‌క్రీం తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసి.. విజయవంతంగా నడుపుతున్నారు యువకులు సందీప్, సోమశేఖర్.

● జియ్యమ్మవలస మండలం రామినాయుడువలసకు చెందిన అక్కేన సందీప్ మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. మూడో ఏడాదిలోనే క్యాంపస్ నియామకంలో కేరళలో ఉద్యోగం పొందారు. అక్కడికి వెళ్లి, ప్రకృతి, ఫలాలు, వాటిని ప్రజలు వ్యాపారానికి వినియోగిస్తున్న తీరును గమనించారు. ఆ ఆలోచనను వ్యాపారానికి అనువుగా మలచుకున్నారు.

● కురుపాం పంచాయతీ సీతంపేట గ్రామస్థుడు తెంటు సోమశేఖర్. మెకానికల్ ఇంజినీరింగ్ చదివారు. కోయంబత్తూరులో ఉద్యోగం చేశారు. సందీప్‌తో ఉన్న సాన్నిహిత్యంతో వ్యాపారంలోకి దిగారు.

ఐస్‌క్రీమ్‌ను తయారు చేస్తున్న సోమశేఖర్

ఆలోచన.. ఆచరణ వారిదే

● కేరళలో పండ్లతో తయారుచేసే పదార్థాలను చూసి, మన్యం ప్రాంతంలో దొరికే పండ్లతో ఐస్‌క్రీం తయారు చేయాలనే ఆలోచన చేశారు.

● నేరేడు, అరటి, జామ, సీతాఫలం, మామిడి, సపోటా, అనాస, పనస, జీడిపప్పు, వేరుశెనగ, డ్రాగన్, కోకో వంటి వాటిని ఉపయోగిస్తున్నారు.

● సీజన్ వారీగా పండ్లు కొనుగోలు చేసి, రసాన్ని సేకరిస్తున్నారు. దాన్ని శీతలీకరించి, భద్రపరిచి, ఐస్‌క్రీమ్‌లో వాడుతున్నారు.

● కృత్రిమ రుచులు కాకుండా, అసలైన పండ్ల రసాలతో ఉత్పత్తులు తయారు చేస్తుండటంతో 'నేచ్యురిక్స్' అని పేరు పెట్టి, మార్కెట్‌లోకి దిగారు.

● గరుగుబిల్లి, పార్వతీపురం మండలాల్లో రైతుల నుంచి గేదె పాలు, జీసీసీ నుంచి జీడి కొనుగోలు చేసి, వినియోగిస్తున్నారు.

● ఏపీ, తెలంగాణా రాష్ట్రాల్లో ఇప్పటివరకు ఎనిమిది ఫ్రాంఛైజ్‌లతో ఉత్పత్తులను అందిస్తున్నారు.

రూ.కోటి పెట్టుబడితో..

చిన్న తరహా పరిశ్రమగా నమోదు చేసి, రూ.కోటితో ఐస్‌క్రీం వ్యాపారాన్ని ప్రారంభించాం. కేవలం లాభం కోసం కాకుండా పండ్లు, పాడి రైతులకు సహకారం, ఈ ప్రాంతం ఉనికి చాటేందుకు దీన్ని ఏర్పాటు చేశాం. ప్రస్తుతం మాతోపాటు మరో ఎనిమిది మంది మహిళలు పని చేస్తున్నారు. త్వరలోనే పార్వతీపురం పట్టణంలో సొంతంగా అమ్మకం కేంద్రాన్ని ఏర్పాటు చేస్తాం.
– సందీప్, సోమశేఖర్

సరకును శీతలీకరిస్తున్న సందీప్

ఈ-నారీ.. అభివృద్ధి భేరి

న్యూస్‌టుడే, పార్వతీపురం

సంఘాల బలోపేతానికి అడుగులు

ఈ-నారీ, సీఆర్పీల వ్యవస్థపై డీఆర్డీఏ సిబ్బందికి శిక్షణ

పేదరిక నిర్మూలనా కార్యక్రమంలో భాగంగా మహిళలను అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా నడిపించేందుకు ప్రభుత్వం వివిధ కార్యక్రమాలను అమలు చేస్తోంది. వీటి ప్రయోజనాలు అందాలంటే.. అన్నిస్థాయిల్లో మహిళా సమాఖ్యలు బలోపేతం కావాలి. ఇప్పటికే మండల, జిల్లా స్థాయిల్లో మహిళా సంఘాల్లో చురుకైన వారిని సీఆర్పీలుగా నియమించి వారి సేవలను వినియోగించుకుంటున్నారు. గ్రామస్థాయిలోనూ ఇదే తరహాలో సంఘాలను పటిష్ఠపరిచేందుకు సహకారం అందించే వ్యవస్థగా 'ఈ-నారీ' సీఆర్పీను సెర్ప్ అందుబాటులోకి తీసుకువస్తోంది.

నెలకు 8 రోజులే పని

ఈ-నారీ/సీఆర్పీలకు నెలకు 8 రోజులు మాత్రమే పని ఉంటుంది. ఆ రోజుల్లో మాత్రమే సేవలు అందిస్తారు. రోజుకు రూ.300 వంతున గౌరవ వేతనం ఇస్తారు. అంటే నెలకు గరిష్ఠంగా రూ.2,400 పొందే వీలుంది.



అర్హత ఇదే: ★ సంఘ సభ్యురాలై.. 18-35 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. పదో తరగతి ఉత్తీర్ణురాలై, ఆండ్రాయిడ్ ఉపయోగించడం తెలిసి, సొంత చరవాణి ఉండాలి. ఎన్యూమరేటరుగా పనిచేసిన వారికి ప్రాధాన్యం ఉంటుంది. సంఘ కార్యకలాపాల్లో చురుగ్గా ఉండాలి.

నేటి నుంచి శిక్షణ: ఈ-నారీ, సీఆర్పీల ఎంపిక ప్రక్రియ, ఆపై శిక్షణ కార్యక్రమాలు నిర్వహించేందుకు మంగళవారం నుంచి ప్రతి మండలంలో కార్యాచరణ ప్రారంభిస్తున్నాం. ఇదంతా అయిదు రోజుల్లో ముగించాలని సెర్ప్ ఆదేశించింది.
- సుధారాణి, డీఆర్డీఏ పీడీ

ప్రతి పది వీవోలకు ఒకరు

★ గ్రామాలను స్వయం సహాయక సంఘాల సంఖ్య ఆధారంగా రెండుగా విభజించారు.

★ 25 గ్రామైక్య సంఘాల కంటే తక్కువ ఉన్న గ్రామాలు ఒక కేటగిరీ, ఎక్కువ ఉన్న గ్రామాలు రెండో కేటగిరీగా గుర్తించారు.

★ మొదటి కేటగిరీలో ఇద్దరు 'ఈ-నారీ'/సీఆర్పీ ఉంటారు. వారికి కేటాయించిన పది సంఘాలకు సంస్థాగత నిర్మాణం, హెచ్‌డీ, బ్యాంకు లింకేజీ, జీవనోపాధులకు సంబంధించిన కార్యక్రమాలు అన్నీ చేస్తారు.

★ ఎక్కువ వీవోలు ఉన్న గ్రామాల్లో ప్రతి పది సంఘాలకు ఒక ఈ-నారీ/సీఆర్పీలు ఉంటారు. వారికి కేటాయించిన సంఘాల్లో సంస్థాగత నిర్మాణం, హెచ్‌డీ, బ్యాంకు లింకేజీ కార్యక్రమాలు చూస్తారు.

★ మరో ఇద్దరు సీఆర్పీలు జీవనోపాధులకు సంబంధించిన విధులు నిర్వహించేలా సహకరిస్తారు.

★ సభ్యులకు యాప్‌ల నిర్వహణలోనూ అవగాహన కల్పించాలి.

గుండెపోటు, కేన్సర్ తస్మాత్ జాగ్రత్త
డాక్టర్ రెడ్డి టోటల్ బాడీ చెకప్ సెంటర్
కలెక్టర్ ఆఫీస్ జంక్షన్, కోస్టల్ బేటరీ రోడ్డు, కెనరా బ్యాంక్ ప్రక్కనఉన్న LUCID బిల్డింగ్, 4వ అంతస్తు, విశాఖపట్నం
శరీరంలో సైలెంట్‌గా దాగిఉన్న గుండెపోటును మరియు కేన్సర్‌ను 6 నెలల ముందుగానే గుర్తించే టోటల్ బాడీ చెకప్

రూ. 7,500/- విలువచేయు పరీక్షలు కేవలం 3,500/- కే
ప్రముఖ హృద్రోగ నిపుణులు, చికిత్సరత్న డా॥ జి. శివప్రసాద్‌రెడ్డి గారి పర్యవేక్షణలో చేయబడును.
9393752255, 9393122525
ఈ పథకం 10 రోజులు మాత్రమే ప్రతి ఆదివారం శెలవు

7 రోజులు.. రూ. 4.39 కోట్లు

ప్రత్యేక బస్సులతో ఆర్టీసీకి లాభం

న్యూస్‌టుడే, పార్వతీపురం, కలెక్టరేట్ ప్రాంగణం

పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్స్‌లో ప్రయాణికులు

సంక్రాంతి పండగకు ఎక్కడెక్కడో ఉన్న వారంతా స్వగ్రామాలకు చేరుకునేందుకు ఆర్టీసీ బస్సుల సేవలను వినియోగించుకున్నారు. వారిని స్వస్థలాలకు చేర్చేందుకు ఈనెల 10 నుంచి 18 వరకు ఆర్టీసీ ప్రత్యేకంగా బస్సులను నడిపింది. జిల్లా పరిధిలోని పార్వతీపురం, సాలూరు, పాలకొండ డిపోల నుంచి పండగ రోజుల్లో విశాఖకు బస్సులు నడిపారు. మూడు డిపోల్లో 9,65,104 మంది ప్రయాణికులు సేవలను వినియోగించుకున్నారు. ఫలితంగా సంస్థకు రూ.4,39,13,860 ఆదాయం సమకూరింది. ఈ మేరకు ప్రజారవాణా జిల్లా అధికారి వెంకటేశ్వరరావు 'న్యూస్‌టుడే'కు వివరాలు వెల్లడించారు.

మహిళలే అధికం

◆ పురుషుల కంటే మహిళలే బస్సు ప్రయాణానికి ప్రాధాన్యం ఇచ్చారు. జిల్లావ్యాప్తంగా వారం రోజుల్లో ప్రయాణించిన వారిలో 53 శాతం మంది మహిళలే. మొత్తం 5,37,028 మంది మహిళలు ప్రయాణించారు.

డిపో	మొత్తం ప్రయాణికులు	ఆదాయం
పాలకొండ	3,51,943	1,43,83,474
పార్వతీపురం	3,52.454	1,64,32,867
సాలూరు	2,60,706	1,30,94,249

జలజల రావాలి.. గలగల పారాలి

తోటపల్లి పనులు నేడు పునఃప్రారంభం

న్యూస్‌టుడే, పార్వతీపురం

పార్వతీపురం డివిజన్‌లో తోటపల్లి జలాశయం మిగులు పనులు పునః ప్రారంభించేందుకు గుత్తేదారులు ముందుకు వచ్చారు. మంగళవారం నుంచి ప్యాకేజీ-1 కింద రూ.58 కోట్లతో చేపట్టాల్సిన పనులను తిరిగి ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సీతానగరం మండలం సువర్ణముఖి వద్ద వరద నీరు బయటకు వెళ్లేందుకు వీలుగా ఏర్పాటు చేసిన ఎస్కేప్ ఛానల్ వద్ద లాంఛనంగా ప్రారంభించనున్నారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 25 శాతంలోపు జరిగిన పనులను ఆపేయాలని ఇంజినీరింగు శాఖలకు ప్రభుత్వం ఆదేశించింది. తోటపల్లి జలాశయం పనులు కూడా ఆలోపు ప్రగతిలో ఉన్నప్పటికీ.. అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని కొనసాగించేందుకు అనుమతించాలని జలవనరుల శాఖ ఇంజినీరింగు అధికారులు ప్రభుత్వాన్ని కోరారు. జల వనరులశాఖ ఉన్నతాధికారుల నుంచి సూత్రప్రాయ సూచనలు రావడంతో పనులు ప్రారంభించడానికి మార్గం సుగమమయ్యింది. గుత్తేదారులకు చెల్లించాల్సిన రూ.3.50 కోట్ల బకాయిలు కూడా ప్రభుత్వం విడుదల చేసింది. ఒకవేళ నిధుల సమస్య వస్తే పూర్వోదయ పథకం కింద కేంద్రం నిధులు అందించేలా ప్రతిపాదించిన ప్రాజెక్టుల్లో తోటపల్లి కూడా ఉంది.

తోటపల్లి కాలువ పనులు చేయాల్సిన ప్రాంతాన్ని పరిశీలిస్తున్న ఈఈ మన్మథరావు, డీఈఈ రఘునాథ్

చేయాల్సిన పనులివి

◆ నదిలో రక్షణ పనులు చేపట్టాలి. గట్టు కోతకు గురికాకుండా గేబియన్లు నిర్మించాలి.

◆ సువర్ణముఖి, వేగావతి నదుల కాలువలు, లైనింగ్ అనుసంధానించే పనులు చేపట్టాలి.

◆ సర్‌ప్లస్ ఛానళ్లు, నాలుగు స్ట్రక్చర్లు నిర్మించాలి.

◆ కాలువ లోతు ఎక్కువగా ఉన్నచోట్ల పూడికతీత తదితర పనులు చేయాలి.

నీరు ఆపి.. అప్పగిస్తున్నాం: కాలువల్లో నీటి ప్రవాహాన్ని ఆపాం. తడారిన తర్వాత నిర్మాణాలు చేపట్టాల్సి ఉంటుంది. ఇప్పటికైతే వీలున్నచోట్ల ప్రారంభించేలా చర్యలు చేపడుతున్నాం. సువర్ణముఖి ఎస్కేప్ ఛానల్ దగ్గర మంగళవారం పనులు ప్రారంభిస్తాం.
- హెచ్.మన్మథరావు, ఈఈ, తోటపల్లి ప్రాజెక్టు

WALK-IN INTERVIEW
NCL GROUP NAGARJUNA RMC
NCL Industries Limited, a leading Building Materials Manufacturing Company is looking for suitable candidates for its Ready Mix Concrete (RMC) Division.
Sales Assistants – Ready Mix Concrete (RMC)
• Location : Kovvada
Qualification: 10th / Intermediate with preferably Min. 2yrs. Experience in Sales / any work experience. Two wheeler is mandatory.
Interested Candidates may walk-in for interview at the below mentioned venue, along with resume, Certificates and a photograph.
Date: 20.01.2026 (Tuesday)
Time: 10.00 am to 5.00 pm
Venue: Nagarjuna RMC
Sy.No.38-9 To 38-19,Kovvada Gram Panchayat, Poosapatirega Mandal, Vizianagaram District - 535204
Contact No. 9121709494 / 9133330238
mail bio-data to careers@nclind.com
Scan the QR code for location details.
NCL INDUSTRIES LIMITED

ఫిబ్రవరి నుంచి వేసవి ప్రణాళిక అమలు

కలెక్టర్ ప్రభాకరరెడ్డి

పార్వతీపురం, న్యూస్‌టుడే: రానున్న వేసవిని ఎదుర్కొనేందుకు మండలాల వారీగా ప్రణాళికను సిద్ధం చేయాలని కలెక్టర్ ప్రభాకరరెడ్డి ఆదేశించారు. సోమవారం పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో జిల్లాస్థాయి అధికారులతో చర్చించారు. గత ఏడాది ఎదుర్కొన్న ఇబ్బందులు.. ఈసారి వాటిని నివారించేందుకు చేపట్టాల్సిన చర్యలు తదితర అంశాలను ప్రణాళికలో పొందుపరచాలన్నారు. ఫిబ్రవరి నుంచి వేసవి ప్రణాళికను అమలు చేయాలని కలెక్టర్ అన్నారు.

★ శంబర జాతరకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి. జిల్లా సంస్కృతిని ప్రతిబింబించేలా కళా రూపాలను ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేయాలి. ముస్తాబు, గ్రామ ముస్తాబు, గృహ ముస్తాబు, బాల్య వివాహాల నివారణ వంటి అంశాలను తీసుకుని లఘు ప్రదర్శనలు రూపొందించాలన్నారు. ★ 2025-26 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం నుంచి వచ్చిన నిధుల వినియోగం, ఇంకా మిగులు నిధులు, వాటిని మార్చి నెలాఖరులోగా ఖర్చు చేయడానికి ఉన్న ప్రణాళికను అన్ని శాఖలు సమర్పించాలి.

నెలాఖరులో ఏనుగుల సంరక్షణ కేంద్రం

గుచ్చిమిలో ఏర్పాటు చేస్తున్న ఏనుగుల సంరక్షణా కేంద్రాన్ని ఈనెలాఖరులో ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ అటవీ శాఖ అధికారులను ఆదేశించారు.

★ పశువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు జిల్లాస్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని జేసీ యశ్వంత్‌కుమార్‌రెడ్డికి సూచించారు. వాట్సప్ గ్రూపులను ఏర్పాటు చేసి, అధికారులను సభ్యులుగా చేర్చాలని ఆదేశించారు.

పశువైద్య శిబిరాన్ని ప్రారంభిస్తున్న కలెక్టర్

పాడి పరిశ్రమతో ఆర్థిక పరిపుష్టి

పార్వతీపురం గ్రామీణం: జిల్లాలో పశు సంపద రెండింతలు కావాలని, పాడి పరిశ్రమతో రైతులు ఆర్థిక పరిపుష్టి సాధించాలని కలెక్టర్ ప్రభాకరరెడ్డి అన్నారు. నర్సిపురం పంచాయతీ కారాడవలసలో పశు వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. జిల్లాలో వ్యవసాయం తరువాత పాడి పెంపకం ద్వితీయ స్థానంలో ఉందన్నారు. జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి ఎస్.మన్మథరావు, ఇన్‌ఛార్జి సబ్‌కలెక్టరు సుధారాణి, వైద్యాధికారి జైకిరణ్, నాయకులు పాల్గొన్నారు.

రైతేరాజు 6లో

20వ వర్ధంతి

మంచికి మారుపేరుగా మా అందరి హృదయాలలో చెరగని ముద్రవేసిన మీ మధుర స్మృతులు మా మదిలో మెదులుతూనే ఉన్నాయి. మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ... అశ్రునయనాలతో...
భార్య: అప్పికొండ అనూరాధ సర్పంచ్, కొట్టక్కి
కుమార్తె: లక్ష్మి అల్లుడు: పెంటల విజయ్‌కుమార్
మనుమరాలు : బోష్మిక
కుమారుడు: అప్పికొండ కిషోర్‌నాయుడు కోడలు: సరళ
అన్నదమ్ములు - చెల్లెలు/మరదట్లు
కీ॥శే॥ శ్రీరాములు నాయుడు Ex. MPP, రామభద్రపురం - సరస్వతి ZPTC, రామభద్రపురం మండలం
లక్ష్మునాయుడు, TPRO(Rtd) - యామినీదేవి, TPRO(Rtd)
రామారావునాయుడు SEE, APPCB - శ్రీమహాలక్ష్మి
లక్ష్మణరావునాయుడు, Technical Officer, Forest Dept. - సరస్వతి
చెల్లి - బావ: కొండపల్లి సతీల - కొండలరావు, Ex.MPP, గంట్యాడ
కీ॥శే॥ అప్పికొండ సూరినాయుడు
Ex. సర్పంచ్, కొట్టక్కి గ్రామం, రామభద్రపురం మండలం
జననం: 04-05-1959, మరణం: 20-01-2006
కుటుంబ సభ్యులు మరియు బంధుమిత్రులు, కొట్టక్కి గ్రామ ప్రజలు

సందర్భమేదైనా ఈనాడును చేసుకోండి వేదిక
మీ బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులకు ఈనాడు లో ప్రకటనల ద్వారా తెలియజేయండి

ఈనాడు యాడ్స్ ద్వారా తెలియజేయండి
ప్రకటనల కొరకు సంప్రదించండి
9000866020, 8008597609

(c) eenadu

ఆదర్శనీయుడు గుండ అప్పల సూర్యనారాయణ

చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ

కలెక్టరేట్(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ మృతి పార్టీకి తీరని లోటని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. సోమవారం అరసవల్లిలోని అప్పల సూర్యనారాయణ ఇంటికి చేరుకుని ఆయన చిత్రపటం వద్ద నివాళులర్పించారు. అనంతరం ఆయన భార్య, మాజీ ఎమ్మెల్యే లక్ష్మీదేవిని పరామర్శించి ఓదార్చారు. అప్పలసూర్యనారాయణ నిజాయతీగా ప్రజలకు సేవలందించారన్నారు. ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ ఆమె వెంట ఉన్నారు.

'ఆర్వోబీ ప్రతిపాదన ఏకపక్షం'

విజయనగరం అర్బన్, న్యూస్‌టుడే: గ్రామంలో పూర్వం నుంచి ఉన్న ప్రధాన రహదారిని విస్మరించి, వ్యవసాయ భూములు, గ్రామ ప్రధాన జలవనరుల మీదుగా ఏకపక్షంగా ప్రతిపాదించిన కొత్త రైల్వే ఓవర్ బ్రిడ్జి(ఆర్వోబీ) నిర్మాణంతో నష్టం జరుగుతోందని గరివిడి మండలం కొండలక్ష్మీపురానికి చెందిన రక్షణ దళాల సిబ్బంది శనపతి శివ, గడుల రమేష్, జమ్ము రామునాయుడు సోమవారం కలెక్టరేట్‌లోని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అధికారులకు ఫిర్యాదు చేశారు. స్థానిక తహసీల్దారు క్షేత్ర పరిశీలనలో తప్పుడు వివరాలు చూపించారని తెలిపారు.

PUBLIC NOTICE

Under the instructions of my client **M/S SHRIRAM FINANCE LIMITED, Parvathipuram Branch, Parvathipuram Manyam District,** I issue the following notice to general public. My client intends to grant loan to **SMT. VARRI UMA @ UMADEVI** W/o Late V Venkala Ramana by keeping the below mentioned schedule property as security by way of Registered Mortgage. As such if any one have any claims, charges, mortgages Sale Agreements, Court Attachments, Court disputes etc., shall be informed to the address mentioned below in-writing within seven days from the date of this notices. Otherwise, later objections will not bind my client in this regard.

SCHEDULE OF THE PROPERTY

Erstwhile Vizianagaram District, Presently Parvathipuram Manyam District, Parvathipuram Sub-District, Parvathipuram Municipality, Belgam Village accounts 12th ward, 34th block, Near Bangaramma Colony, covered by S. No.522-2 part, **Plot no.4** measuring East to West 71 feet or 21.65 meters and North to South 20 feet or 6.10 meters totaling 157.77 Sq. yards or 132.53 Sq. meters of vacant site is bounded by:

EAST	20 feet wide road
SOUTH	Plot No.5 site
WEST	Wet land of Devarapalli Raja Rao
NORTH	Plot no.3 site

KODURI SREENIVASA RAO
SMT. SIVA KUMARI JALADI
Advocates,
S-2, Bharat Apartments, Seethammadhara, Visakhapatnam-13.
Visakhapatnam Dt.19.01.2026.
Mobile No.9885166648
Mail: sreenivaskoduri@gmail.com

చికెన్ ధరలు

రకం	(బ్యాగ్)లైవ్	డ్రెస్డ్	స్కిన్‌లెస్
బ్రాయిలర్	162	294	304

IN THE HONOURABLE COURT OF THE V ADDL DISTRICT AND SESSIONS CUM WOMEN COURT JUDGE AT VIZIANAGARAM
M.O.P. 543/2025

Between
Biddika Laxmi etc., ..Petitioners
And
Kanakala Suresh etc., ..Respondents.

To, R2-Karri Suresh S/o Ramu, Hindu, aged 40 years, Owner of lorry A.P. 39TA 5299, R/o Sriramnagar Colony, Salur, parvatipuram Manyam District.

NOTICE

Please take Notice that the above M.O.P.543/2025 stands posted to 3-02-2026 for notice to the above respondent No. 2. You should appear in person or through an Advocate at 10-30 A.M on the above said date in the above Honourable Court.

If you fail to appear on the said date the above matter will be decided exparte.

Bandaru Sanjeeva Rao, B.Sc.BL
Advocate for petitioner
H.I.G.-5, Alakananda Colony,
Sai Baba Temple Road,
VIZIANAGARAM-535 003
Ph: 08922-277556, Cell: 9440165520

NCL GROUP **WALK-IN INTERVIEW** NAGARJUNA RMC

NCL Industries Limited, a leading Building Materials Manufacturing Company is looking for suitable candidates for its **Ready Mix Concrete (RMC) Division.**

Sales Assistants – Ready Mix Concrete (RMC)

- **Location : Vellanki**

Qualification: 10th / Intermediate with preferably Min. 2yrs. Experience in **Sales / any work experience**. Two wheeler is mandatory.

Interested Candidates may **walk-in** for interview at the below mentioned venue, along with resume, Certificates and a photograph.

Date: 21.01.2026 (Wednesday)
Time: 10.00 am to 5.00 pm
Venue: Nagarjuna RMC
Sy. No. 228/1&5,Vellanki Village, Anandapuram Mandal, Bhimili Post, Behind Bk Steel Ltd, Visakhapatnam-531163

Contact No. 9121709494 / 9133330238
mail bio-data to **careers@nclind.com**

Scan the QR code for location details.

NCL INDUSTRIES LIMITED

EENADU Classifieds

HEALTH & CARE

NEURO

నిర్మల న్యూరో & జనరల్ మెడికల్ సెంటర్
Dr.Nirmala Vangapandu
మెదడు, నరములు & వెన్నముక వ్యాధి నిపుణులు
R.T.C.కాంప్లెక్స్ ఎదురుగా, INOX మల్టీప్లెక్స్ పక్కన వీధి, VZM
FOR APPOINTMENT : 63054 71147

REAL ESTATE

FLAT FOR SALE

3BHK Flat For Sale G2, 1st Floor E/F, 1380 Sft, Bhagyalakshmi Enclave Easy buy showroom backside Ring Rd. VZM ✆9182650432.

ప్రకటన చిన్నదైనా స్పందన అతివేగం
ఈనాడు క్లాసిఫైడ్స్
5 లైన్ల ప్రకటన కేవలం 315 /- (GST 5% అదనం) మాత్రమే
సంప్రదించండి: 8008597609

VZM రామనారాయణం టెంపుల్ దగ్గర వుడా లేఅవుట్‌లో 3BHK 1st ఫ్లోర్ & జమ్మునారాయణపురంలో 100గ|| ఇల్లు కలదు. సం|| 8919905161.

HOUSE FOR SALE

Independent House for Sale 267 Sq.Y N/F, Ground / First Floor, at K.L.Puram, VZM C: 8074031348, 9705563456.

PLOT FOR SALE

CMR Layout 267 Sq.Y (40X60) S/F, Vuda Site for Sale,. Near to Vizag Road, Vizianagaram C: 8074031348, 9705563456.

JOBS

Wanted Experienced Female Tele Callers for Akshaya Industries Wholesale Furniture Factory at Raghu College, Tagarapuvalasa, Vizianagaram. Fixed Salary + Incentives. ✆ 8096806969.

హేలాపురి ఫ్యామిలీ రెస్టారెంట్, RTC కాంప్లెక్స్ దరి, విజయనగరంలో పనిచేయుటకు వెయిటర్స్ కావలెను. (పార్ట్ టైం & ఫుల్ టైం) Cont: 8978898343.

అన్ని అవుట్‌సోర్సింగ్ పద్ధతిలో పనిచేయుటకు సూపర్‌వైజర్స్, కంప్యూటర్ ఆపరేటర్స్, ఫైర్ & సేఫ్టీ, సెక్యూరిటీ, హౌస్ కీపింగ్, హెల్పర్స్. 10th- డిగ్రీ, ITI, B.టెక్. జీ: 18K-35K. ✆ 9030569428, 9573635594.

Exp. నర్సులు/ ఆయాలు/ వార్డ్ బాయ్స్ కావలెను. జీతం: Rs: 20,000/- నుండి 25,000/- వరకు. కూకట్‌పల్లిలో Hyd ✆ 6302532832, 8019117633.

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

ఈఎస్ఎల్ ప్రాంతీయ సమరానికి సై

నేటి నుంచి నార్త్ ఆంధ్రా స్థాయి ఈనాడు క్రికెట్ పోటీలు

శ్యామలాసెంటర్, న్యూస్‌టుడే: ఈనాడు స్పోర్ట్సు లీగ్ (ఈఎస్ఎల్) టోర్నమెంట్ ప్రాంతీయ సమరానికి రంగం సిద్ధమైంది. క్రికెట్‌లో ప్రతిభావంతుల్ని వెలికితీసేందుకు నిర్వహిస్తున్న ఈఎస్ఎల్ క్రికెట్ పండగ రెండో దశకు చేరుకుంది. రాజమహేంద్రవరంలోని గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ (జీజీయూ)లో 'ఈనాడు క్రికెట్ నార్త్ ఆంధ్రాస్థాయి పోటీలు' మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. గత నెల 27 నుంచి ఈ నెల 7వరకు హోరాహోరీగా జరిగిన జిల్లా స్థాయి పోటీల్లో సీనియర్స్, జూనియర్స్ విభాగాల్లో విజేతలుగా నిలిచిన జట్లు నార్త్ ఆంధ్రాస్థాయి పోటీల్లో తలపడనున్నాయి. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, రాజమహేంద్రవరం జట్ల మధ్య జరిగే ఈ పోటీలను నాకౌట్, టీ-20 ఓవర్ల విధానంలో నిర్వహించనున్నారు.

EENADU SPORTS LEAGUE 2025

వేదిక : గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ మైదానం -I, రాజమహేంద్రవరం

జూనియర్స్ విభాగం : ఉదయం 8.30కు రాజమహేంద్రవరం X విశాఖ
సీనియర్స్ విభాగం : మధ్యాహ్నం 1.30కు రాజమహేంద్రవరం X విశాఖ

Title Sponsor: ధనిక్ భారత్ విద్యా సంస్థలు IIT-JEE | NEET
Protein Partner: నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ (Non-Govt. Public Charitable Trust) "Sunday ho yah Monday roz khao ande"
Beverage Partner: CMR SHOPPING MALL The joy of life
Gift Partner: KL (DEEMED TO BE UNIVERSITY)
Regional Sponsor: GGU GODAVARI GLOBAL UNIVERSITY RAJAMAHENDRAVARAM, A.P. Call: 994 999 3483 | www.ggu.edu.in
TV Partner: ఈటీవీ ఆంధ్రప్రదేశ్
Digital Partner: ఈనాడు.నెట్, ETV BHARAT
FM Partner: Mee FM
Organised by: ఈనాడు

గోడప్రతులు విడుదల చేస్తున్న కలెక్టర్, జేసీ, జేడీ తదితరులు

బుక్ చేస్తే.. డ్రోన్ వస్తుంది

మొబైల్ యాప్‌లో సౌలభ్యం

పార్వతీపురం, న్యూస్‌టుడే: రైతులు వ్యవసాయ ఖర్చును నియంత్రించుకొనేందుకు వీలుగా ఎరువులు, క్రిమి సంహారకాలు చల్లేందుకు డ్రోన్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చారు. జిల్లాలో ఎనిమిది కేంద్రాల్లో 'డ్రోన్లు' అందుబాటులో ఉన్నాయి. రైతులు మొబైల్ యాప్‌లో బుకింగు చేసుకొనేందుకు వీలుగా వ్యవసాయశాఖ ప్రత్యేక యాప్‌ను రూపొందించింది. సోమవారం కలెక్టర్ ప్రభాకరరెడ్డి, జేసీ యశ్వంత్‌కుమార్ రెడ్డి, వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులు యాప్ సేవలపై రైతులకు అవగాహన కల్పించే గోడ ప్రతులను విడుదల చేశారు.

- గూగుల్ ప్లేస్టోర్‌లో 'ఊబరైజేషన్ ఆఫ్ కిసాన్ డ్రోన్' యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని అందుబాటులో ఉన్న డ్రోన్లను వినియోగించుకోవచ్చు.
- లేదా ప్రచార ప్రతులపై ఉన్న క్యూఆర్ కోడ్‌ను రైతులు స్కాన్ చేసి బుక్ చేసుకొనే అవకాశం ఉంది.
- ఎక్కువ విస్తీర్ణంలో పురుగు మందు పిచికారీ చేయడానికి డ్రోన్లను వినియోగించడం ద్వారా ఖర్చు తగ్గుతుంది. యాప్‌లో డ్రోను నిర్వాహకుల వివరాలు, ఫోను నంబర్లు కూడా ఉంటాయి. వివరాలకు రైతు సేవా కేంద్రాల్లోని వ్యవసాయ సహాయకులను సంప్రదించాలి.

జిల్లాలో అందుబాటులో ఉన్నవి..

గ్రామం	డ్రోన్ యూనిట్ పేరు	ఫోను నంబరు
బూర్జ	శ్రీవెంకటసాయి	94415 68712
లక్ష్మీపురం	జైశ్రీమన్నారాయణ	90328 17286
మాతుమూరు	శ్రీపైడితల్లమ్మ	99125 06737
ఎంఆర్‌నగర్	శ్రీలక్ష్మీకిసాన్	97011 63928
తోణాం	బంగారమ్మ	78937 41562
చిదిమి	వీరఘట్టం అగ్రిఅలైడ్	94404 01987
రావివలస	రవిసోనాజాజో కర్షక్	63038 33342
అరసాడ	శ్రీసోమేశ్వరస్వామి అగ్రోస్	83176 83541

కలెక్టరేట్ వద్ద వృద్ధుడి ఆత్మహత్యాయత్నం

వెంకటరమణను స్టేషన్‌కు తీసుకెళ్తున్న పోలీసు

విజయనగరం అర్బన్, న్యూస్‌టుడే: 'భూమి విషయమై బంధువులు కొందరు రౌడీషీటర్ల ద్వారా బెదిరిస్తున్నారు. నన్ను హత్య చేసేందుకు యత్నిస్తున్నారు. పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందనలేదు. అందుకే ఆత్మహత్య చేసుకోవడానికి నిర్ణయించా' అంటూ సోమవారం బొబ్బిలికి చెందిన వృద్ధుడు బి.వెంకటరమణ విజయనగరం కలెక్టరేట్ వద్ద ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన సోమవారం కలకలం రేపింది. పోలీసుల వివరాల ప్రకారం.. వెంకటరమణకు గ్రామంలోని ఓ భూమి విషయంలో బంధువులతో కొన్నేళ్లుగా వివాదం ఉంది. దీనిపై ఫిర్యాదు పత్రాలు, భూవివాద పత్రాలున్న రెండు సంచులతో ఆయన సోమవారం కలెక్టరేట్‌లో జరుగుతున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక వద్దకు వచ్చారు. అక్కడి సెక్యూరిటీ సిబ్బంది అతను పట్టుకున్న ఓ సంచిలో పెట్రోల్ సీసా ఉండడం గుర్తించి, అదుపులోకి తీసుకున్నారు. కుటుంబ ఆస్తి తగాదా విషయంలో బంధువుల బెదిరింపులకు మనస్తాపానికి గురై ఈ నిర్ణయం తీసుకున్నట్లు అతను తెలిపారు. గతంలో దీనిపై ఉన్నతాధికారులకు, 2023 నుంచి గ్రీవెన్స్‌లో అధికారులకు పలుమార్లు ఫిర్యాదులు చేసినా స్పందన లేదని వాపోయాడు. బొబ్బిలి ఆర్డీవో రామ్మోహనరావు, తహసీల్దారు శ్రీను వచ్చి మాట్లాడారు. ఈ సమస్యపై గతంలో అతని కుటుంబ సభ్యులతో మాట్లాడామన్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు అనంతరం అతనిని ఒకటో పట్టణ పోలీసుస్టేషన్‌కు తరలించారు.

రైలు నుంచి జారిపడి ఒకరి మృతి

సాయికృష్ణ (పాతచిత్రం)

జామి, న్యూస్‌టుడే: రైలు ఎక్కే క్రమంలో ప్రమాదవశాత్తు జారిపడి జామికి చెందిన వ్యక్తి మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. జీఆర్పీ ఎస్సై లక్ష్మి తెలిపిన వివరాల ప్రకారం.. జామి గ్రామానికి చెందిన జయంతి సాయికృష్ణ(47) హైదరాబాద్ వెళ్లేందుకు దువ్వాడలో కదులుతున్న రైలు ఎక్కుతూ పట్టుతప్పి చక్రాల కింద పడిపోయారు. దీంతో అతని కాళ్లు నుజ్జు అయ్యాయి. అపస్మారక స్థితిలో ఉన్న క్షతగాత్రుడ్ని విశాఖ కేజీహెచ్‌కు తరలించగా అప్పటికే మృతి చెందారని వైద్యులు తెలిపారు. సమాచారమందుకున్న కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకోగా సోమవారం శవ పరీక్ష నిర్వహించి మృతదేహాన్ని వారికి అప్పగించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. సాయికృష్ణ తల్లిదండ్రులకు ఆరుగురు సంతానం కాగా ఈయనే చిన్నవాడు. ఇంకా వివాహం కాలేదు. హైదరాబాద్‌లోని కాచీగూడ సమీపంలో పని చేస్తుండేవాడు. సంక్రాంతికి స్వగ్రామం వచ్చి అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లతో సంతోషంగా గడిపిన వ్యక్తి తిరుగు ప్రయాణంలో మృతిచెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

పెళ్లి కావడంలేదని యువకుడి ఆత్మహత్య

కోరాడ వెంకటేశ్వర్లు (పాత చిత్రం)

చీపురుపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: పెళ్లి కావడంలేదనే మనస్తాపంతో యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ఘటన చీపురుపల్లి మండలంలో చోటుచేసుకుంది. శ్రీకాకుళం జీఆర్పీ ఎస్సై మధుసూదనరావు తెలిపిన వివరాల ప్రకారం.. చీపురుపల్లి మండలం కర్లాం గ్రామానికి చెందిన కోరాడ వెంకటేశ్వర్లు (45) పదో తరగతి వరకు చదివాడు. గ్రామంలో చిన్న దుకాణం నిర్వహిస్తూ.. జీవనం సాగిస్తున్నాడు. తన తోటి వారందరికీ వివాహాలవుతున్నా.. తనకు కావడం లేదని తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఈ క్రమంలో సోమవారం చీపురుపల్లి రైల్వేస్టేషన్ సమీపంలోని పుర్రేయవలస-కాపుశంభాం మధ్య రైలు కిందపడి మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో జీఆర్పీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆరా తీశారు. మృతుడి తండ్రి మూడేళ్ల కిందట చనిపోయారు. ఇద్దరు తోబుట్టువులకు వివాహాలయ్యాయి. తల్లి లవకుమారి ఉన్నారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

వివాహిత మృతి కేసులో మూడేళ్ల జైలు

అయ్యన్నపేట, పూసపాటిరేగ, న్యూస్‌టుడే: మహిళకు వరకట్నం వేధింపులు, హత్య కేసులో ఆమె భర్తకు జైలు శిక్ష, జరిమానా విధించినట్లు ఎస్పీ ఏఆర్. దామోదర్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా బూర్జ గ్రామానికి చెందిన మడపాన సుధీర్‌కు పొందూరు మండలం ఎగటిపేట గ్రామానికి చెందిన సోనియాతో 2021లో వివాహం జరిగింది. అనంతరం జిల్లాలోని పూసపాటిరేగ మండలం సాలిపేటకు వలస వచ్చారు. సుధీర్, అతని తల్లిదండ్రులు అదనపు కట్నం కోసం సోనియాను శారీరకంగా, మానసికంగా వేధించారు. తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె 15 డిసెంబరు 2021న పూసపాటిరేగలోని తన నివాసంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె తల్లి జి.పైడమ్మ ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్సై జయంతి సుధీర్‌పై వరకట్న వేధింపులు, హత్యానేరం కింద కేసు నమోదు చేశారు. దీనిపై నేరం రుజువు కావడంతో విజయనగరం 5వ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి ఎన్.పద్మావతి నిందితుడికి మూడేళ్ల జైలుశిక్ష, రూ.5వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చినట్లు ఎస్పీ వెల్లడించారు.

'వారికి బీసీలంటే చిన్నచూపు'

మాట్లాడుతున్న రాష్ట్ర దాసరి కార్పొరేషన్ ఛైర్మన్ రత్నాజీ తదితరులు

కొత్తవలస, న్యూస్‌టుడే: వైకాపా నేతలకు బీసీలంటే గిట్టదని రాష్ట్ర దాసరి కార్పొరేషన్ ఛైర్మన్ పీవీ రత్నాజీ అన్నారు. కొత్తవలసలోని తెదేపా కార్యాలయంలో మండలాధ్యక్షుడు కె.వెంకటరమణతో కలిసి సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కిందస్థాయి నుంచి ఎదిగిన బీసీ నేతలను హత్యా రాజకీయాలతో వైకాపా అణచివేస్తోందన్నారు. తుని నియోజకవర్గంలోని కోటనందూరు మండలం అల్లిపూడి గ్రామానికి చెందిన తెదేపా నాయకుడు, బీసీ నేత లాలం బంగారయ్యను కిరాతకంగా హతమార్చడమే ఇందుకు నిదర్శనమన్నారు. అధికారం కోల్పోవడంతో బడుగు, బలహీన వర్గాలపై దాడులకు పాల్పడుతున్నారన్నారు. వారి పాలనలో బీసీల సంక్షేమ పథకాల నిధులను దారి మళ్లించారని ఆరోపించారు. సమావేశంలో తెదేపా నాయకులు లెంక శ్రీను, బి.రమేష్, పి.శ్రీను తదితరులు పాల్గొన్నారు.

పోక్సో కేసులో 20 ఏళ్ల జైలుశిక్ష

విజయనగరం నేరవార్తా విభాగం, అయ్యన్నపేట, న్యూస్‌టుడే: బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో అరెస్టయిన పూసపాటిరేగ మండలం పేరాపురం గ్రామానికి చెందిన పాండ్రంకి సురేష్‌పై నేరం రుజువుకావడంతో 20 ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ సోమవారం పోక్సో న్యాయస్థానం తీర్పునిచ్చింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఖజానారావు తెలిపిన వివరాల ప్రకారం.. పేరాపురానికి చెందిన సురేష్ ప్రేమ పేరుతో ఓ బాలికను నమ్మించి శారీరక సంబంధం ఏర్పరచుకుని, మోసం చేశాడు. ఆమె ఫిర్యాదుమేరకు పూసపాటిరేగ పోలీసులు కేసు నమోదు చేసి అతన్ని కోర్టులో హాజరుపర్చారు. విచారణ అనంతరం న్యాయమూర్తి అతనికి శిక్షతోపాటు రూ.2,500 జరిమానా, బాలికకు రూ.5 లక్షల పరిహారం మంజూరు చేశారు.

విగ్రహం ధ్వంసం చేసింది వైకాపా కార్యకర్తలే

ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు

లక్కవరపుకోట, న్యూస్‌టుడే: మండలంలోని సీతారాంపురం గ్రామంలో ఈ నెల 16న ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసం చేసిన కేసులో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ ఆర్.గోవిందరావు సోమవారం తెలిపారు. సీతారాంపురానికి సమీపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని వైకాపా కార్యకర్తలైన గ్రామానికి చెందిన తూర్పాటి అనిల్(26), అతని స్నేహితుడు కొట్యాడ గ్రామ శివారు నాయుడుపేటకు చెందిన జుత్తాడ రవిచంద్ర(26) ఈ నెల 16న రాత్రి 12 గంటల సమయంలో ధ్వంసం చేశారు. ఈ ఘటనపై ముక్కా కిశోర్‌కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. విగ్రహం ధ్వంసం చేయడానికి వారు వినియోగించిన ఇనుప రాడ్లు, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. వీరిని గొల్జాం గ్రామ కూడలి వద్ద అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. సీఐ ఎల్.అప్పలనాయుడు, ఎస్సై నవీన్ పడాల్ ఉన్నారు.

వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ గోవిందరావు

రుచికి రుచి.. ఆదాయానికి ఆదాయం

చెరకు పంట

మంగళపాలెం బంగారుతీగ చెరకు పంటతో లాభాలు

కొత్తవలస, న్యూస్‌టుడే: విజయనగరం జిల్లా కొత్తవలస ప్రాంతంలో పండించే బంగారుతీగ రకం చెరకుకు డిమాండు ఉంది. ఎక్కువగా మండలంలోని మంగళపాలెం రైతులు ఈ పంట పండిస్తున్నారు. తినడానికి మెత్తగా.. నిండుగా రసంతో తీపిగా, రుచికరంగా ఉండడం దీని ప్రత్యేకం. సాధారణ రకం చెరకు పంచదార ఉత్పత్తి, చెరకు రసం కోసం సాగుచేస్తుంటారు. ఈ రకం చెరకు గట్టిగా ఉంటుంది. ప్రస్తుతం ద్రాక్ష రకం చెరకు మార్కెట్‌లోకి అందుబాటులోకి వచ్చినా బంగారుతీగ రుచి ఉండడం లేదు. పదేళ్ల కిందట అప్పటి వ్యవసాయాధికారి సూచనలతో ఈ రకం పంట సాగు ప్రారంభించారు. వీటి గడలు అయిదారు అడుగుల పొడవు ఉంటాయి. చెరకు గడ ధర రూ.75 నుంచి రూ.100 వరకు పలుకుతుంది. ఒక ముక్కకు 10-15 గడలు వస్తాయి. సెంటులో 160 ముక్కలకు 1600 గడలు వస్తాయి. ఒక్కోగడ రూ.80 చొప్పున విక్రయించగా 1,28,000 ఆదాయం వస్తోంది. సాగవుతాయి. కూలీలు, ఎరువులు, నీరు పెట్టుబడిగా రూ.60 వేలు పోగా రూ.68 వేలు లాభం వస్తుంది.

సాగు ఇలా..

తొలుత గొప్పులు తవ్వి, చెరకు ముక్కలను కొత్త సంవత్సరంలో నాటుతారు. ★ ప్రతి మొక్కకు నీరందేలా కాలువలు తీస్తారు. ఎరువులు వేస్తారు. ★ పుచ్చురాకుండా ఉద్యానాధికారి సూచనలతో మందులు వేస్తారు. ★ 15 రోజులకోసారి గడ బయటకు కనిపించకుండా మొక్క ఆకుల్ని చుట్టి కడతారు. ★ గడ నిటారుగా పెరగడానికి కర్రలు కడతారు. ఇలా తొమ్మిది నెలలపాటు సేవ చేస్తారు. ★ ఈవిధంగా శ్రమ ఎక్కువగా ఉండడం వల్ల నేటి తరం రైతులు దీని సాగుపై వెనుకంజ వేస్తున్నారు. తొమ్మిది నెలల్లో పంట చేతికి వస్తుందని, సరైన సస్యరక్షణ చర్యలు చేపడితే ఈ పంటకు లాభాలు వస్తాయని రైతు శ్రీను చెబుతున్నారు.

రైతేరాజు

కొబ్బరిలో నల్లి నివారణ చర్యలిలా..

తెగులు ఆశించిన కొబ్బరి

కొబ్బరి చెట్లను ఆశించే ఇరియోఫిడ్ నల్లి నివారణకు రైతులు తగిన సస్యరక్షణ చర్యలు పాటించాలని కురుపాం ఉద్యానశాఖాధికారిణి సీహెచ్.గిరిజ సూచించారు. నల్లి ఆశించిన కాయలు, పిందెలను తోట నుంచి ఏరివేసి నాశనం చేయాలి. ఏడాదికోసారి ఒక్కో చెట్టుకు 5-10 కిలోల వేప పిండిని పాదుల్లో వేయాలి. అంతరపంటలుగా కోకో, అరటి, కంద, పసుపు వేయాలి. దీంతో నల్లి ఉద్ధృతిని తగ్గించవచ్చు. వేపనూనెను లీటరు నీటికి 5.0 మి.లీ. కలిపి గెలలపై పడేలా పిచికారీ చేయాలి. 10 మి.లీ. వేప రసాయనానికి 10 మి.లీ. నీరు కలిపి వేరు ద్వారా మొక్కకు అందించాలి. వేరు ద్వారా ఏడాదికి మూడుసార్లు మందుని మొక్కలకు అందించాలి.
– న్యూస్‌టుడే, కురుపాం

సస్యరక్షణతోనే తోటల్లో దిగుబడులు

కురుపాం గ్రామీణం, న్యూస్‌టుడే: సరైన సస్యరక్షణ చర్యలతో పంటను పురుగులు, తెగుళ్ల నుంచి కాపాడుకోవచ్చని విజయనగరం ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త **డా.కె.లక్ష్మణ్** అన్నారు. రైతుల ప్రశ్నలకు సమాధానమిచ్చారు.

? : ప్రశ్న: జీడిమామిడి కాండంలో పురుగు తొలిచి మొక్క చనిపోతుంది. ఏం చేయాలి? **- అనిల్ దొర, భామిని**

☛ : సమాధానం: కాండం, వేరు తొలిచే పురుగు నిర్లక్ష్యం చేసిన ముదురు తోటలను మాత్రమే ఆశిస్తుంది. నివారణకు చెట్ల కాండం మొదలు, భూమిపైన కనపడే వేర్లను సన్నని ఇనుప తీగతో చేసిన బ్రష్‌తో తుడవాలి. పూర్తిగా తడిచేలా 5శాతం వేపనూనె ద్రావణాన్ని నాలుగు నెలలకోసారి ఏడాదిలో పిచికారీ చేయాలి. పురుగు ఆశించిన చెట్ల నుంచి బంక కారుతుంటుంది. వెంటనే బెరడ చెక్కి రంధ్రం నుంచి సన్నని ఇనుపచువ్వ సాయంతో లద్దెపురుగును తొలగించి, లీటరు నీటికి కార్బరిల్ 4 గ్రాములు కలిపి వేయాలి.

? : జీడి పూత నిలబడాలంటే సస్యరక్షణ ఏం పాటించాలి? **- భాస్కరరావు, దురిబిలి**

☛ : తొలగించిన కొమ్మల గాయాలపై లీటరు నీటికి బ్లైటాక్స్ 10 గ్రా. కలిపి పిచికారీ చేయాలి. దీనివల్ల తెగుళ్లు సోకవు. కొత్త చిగుళ్లు వచ్చి పూత వస్తుంది. పశువుల గత్తం 50 కిలోలు, సూపర్ పాస్ఫేట్ 2 కిలోలు, పొటాష్ కిలో చొప్పున కలిపి ఒక్కో చెట్టుకు వేయడంతో చిగురు బాగా వస్తుంది. లీటరు నీటికి మోనోక్రోటోఫాస్ లేదా క్లోరిపైరిఫాస్ 1.5 మి.లీ. సాఫ్ పొడి 2 గ్రా. కలిపి వేస్తే తెగుళ్లు, పురుగులను నివారించొచ్చు.

ఫోన్ కొట్టు.. సలహా పొందు

జీవాల పెంపకంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి. పశువులు, మేకలకు వ్యాధులు సోకకుండా ముందస్తు ఎలాంటి టీకాలను వేయాలి. దాణా, కోళ్ల పెంపకంలో జాగ్రత్తలు వంటి సలహాల కోసం 83328 18498 నంబరును సంప్రదించాలని కురుపాం పశువైద్యురాలు కె.శైలజ తెలిపారు.

కుండీల్లో కూరగాయల సాగు బాగు

గుమ్మలక్ష్మీపురం, న్యూస్‌టుడే: పెరడు లేనివారు మొక్కలను కుండీల్లో పెంచవచ్చని, సరైన జాగ్రత్తలు పాటిస్తే తాజా కూరగాయలను ప్రతిరోజూ ఆహారంగా తీసుకోవచ్చని వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త తేజేశ్వరరావు సూచించారు. కుండీలను బాల్కని, వరండాల్లో మిద్దెలపై ఉంచి మొక్కలను పెంచవచ్చు. ఇసుక, మట్టి, పశువుల ఎరువు కలిపిన మిశ్రమంతో వాటిని నింపాలి. అధిక తేమ బయటికి వెళ్లేందుకు వీలుగా ప్రతి దానికీ అడుగున బెజ్జాలుంచాలి. ఇవి పూడికపోకుండా పెంకు ముక్కలు బెజ్జంపైన పేర్చాలి. మిరప, టమాటా, దనియాలు, బెండ వంటి కూరగాయలను వీటిల్లో పెంచవచ్చు. ఒక పంట తర్వాత కుండీలోని మట్టినంతా బయటకు తీసి అందులో వేర్లు లేకుండా శుభ్రం చేసి కొన్ని రోజులు ఎండలో ఉంచాలి. తర్వాత ఈ మట్టిలో ఏదైనా జీవన ఎరువు, వర్మీకంపోస్టు సగం కలిపి కుండీలో నింపి మొక్కలు వేయొచ్చు. సరైన సమయంలో కాలాన్ని బట్టి, మొక్క పొడవు, పంటను బట్టి నీటి తడులిస్తూ ఉండాలి. పట్టణాల్లో పెరటిపంట సాధ్యం కాని వారికి ఈ సాగు ఎంతగానో ఉపయోగపడుతుంది.

(c) eenadu

ఎప్పుడొస్తుందో.. ఎక్కడ ఆగుతుందో?

సీతానగరం సువర్ణముఖి నదిపై నిర్మించిన నూతన వంతెనపై ఇటీవల వాహనాల రాకపోకలు ప్రారంభమయ్యాయి. అయితే ఇక్కడ ఏ బస్సు ఎక్కడ ఆపుతున్నారో తెలియని గందరగోళ పరిస్థితి నెలకొంది. పండగకు స్వగ్రామాలకు వచ్చిన వారు తిరుగు ప్రయాణంలో పాట్లు పడ్డారు. డ్రైవర్లు ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో పాయింట్ కంటే దూరంగా బస్సులు నిలిపి పరుగులు పెట్టించారు. హనుమాన్ కూడలి నుంచి నూతన వంతెన వరకు రహదారికి ఇరువైపులా ఎండలో ఇలా పడిగాపులు తప్పలేదు. వంతెన ప్రారంభించాక బస్టాండ్ నిర్మిస్తామని ర.భ.శాఖ డీఈ అప్పాజీ తెలిపారు. – న్యూస్‌టుడే, సీతానగరం

అసంపూర్తి పనులతో అవస్థలు

పనుకుపేట గ్రామ రక్షిత తాగునీటి పథకం ఓవర్ హెడ్ ట్యాంకు నిర్మాణ పనులు ఏడాది క్రితం చివరి దశలో నిలిచిపోయాయి. దీంతో గ్రామస్థులు తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారు. రెండేళ్ల కిందట నేలపై ఉన్న ట్యాంకును తొలగించి.. ఓవర్ హెడ్ ట్యాంకు నిర్మాణ పనులు ప్రారంభించారు. కొన్ని కారణాలతో పనులు ఆపేశారు. ఇలా అసంపూర్తిగా మిగలడంతో తాగునీటి సరఫరా వీలులేకుండా పోయింది. ప్రస్తుతం పాత ఊరులోని వారంతా గొట్టపు బావులపైనే ఆధారపడుతున్నారు. పనుల పూర్తికి చర్యలు తీసుకుంటామని ఏఈ పవన్‌కుమార్ 'న్యూస్‌టుడే'కు తెలిపారు. – న్యూస్‌టుడే, సీతానగరం

గోతులైనా పూడ్చండి సార్..

మక్కువ మండల కేంద్రం సువర్ణముఖి నదిపై నిర్మించిన దశాబ్దాల కాలం నాటి వంతెన శిథిలావస్థకు చేరుకుంది. దీనిపైనే ఒడిశా వాసులతోపాటు 100 గ్రామాలకు చెందిన ప్రజలు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. వంతెనకు ఇరువైపులా రక్షణ గోడ పాడై విరిగిపోవడంతో ప్రయాణికులు భయాందోళన చెందుతున్నారు. శంబర జాతర ఉన్నా.. కనీసం మరమ్మతులు చేయడం లేదని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గోతులైనా పూడ్చాలని కోరుతున్నారు. – న్యూస్‌టుడే, మక్కువ

మురుగు చెంతే నివాసం

పాలకొండ పట్టణంలో వాడుక నీరు ఖాళీ స్థలాల్లో చేరి.. మురుగు గుంతలుగా మారుతున్నాయి. గారమ్మ కాలనీలో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. నివాసాలు మురుగుకూపాల మధ్య దర్శనమిస్తున్నాయి. వర్షం కురిస్తే ఇళ్లల్లోకి మురుగు చేరుతోంది. కొండవీధి వెనుకవైపు, ఎన్‌కే రాజపురం, సరస్వతీనగర్, ఎంఎంనగర్, ప్రభుత్వాసుపత్రి వెనుకవైపు ఉన్న కాలనీల్లోనూ ఇదే దుస్థితి. పక్కా కాలువ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని, ఖాళీ స్థలాలు శుభ్రం చేయిస్తామని పుర కమిషనర్ రత్నరాజ్ పేర్కొన్నారు.

– న్యూస్‌టుడే, పాలకొండ గ్రామీణం

ఎండకు ఎండి.. వానకు తడిసి

వీరఘట్టం మేజర్ పంచాయతీ కార్యాలయం ఆవరణలో చెత్త సేకరణ ట్రాక్టర్ మూలకు చేరింది. వానకు తడిసి, ఎండకు ఎండి చెత్త, తుప్పల మధ్య దర్శనమిస్తోంది. చాలా కాలం క్రితం చిన్న మరమ్మతులకు గురైన వాహనాన్ని బాగు చేయకుండా వదిలేయడంతో ఇలా పూర్తిగా పాడైపోయింది. అధికారులు ఇప్పటికైనా స్పందించి చర్యలు తీసుకోవాలని, రూ.లక్షల ప్రజాధనం వృథా చేస్తున్నారని గ్రామస్థులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని ఎంపీడీవో బి.వెంకటరమణ 'న్యూస్‌టుడే'తో అన్నారు.

– న్యూస్‌టుడే, వీరఘట్టం

మేమున్నాం.. మీకు తోడుగా (10 AM TO 1 PM)

పార్వతీపురం	8008566244
పాలకొండ	8008574299
సాలూరు	8008786820
కురుపాం	9849044696

?: భాసూరు గ్రామ రహదారి గుంతలమయంగా మారింది. - **ఈశ్వరరావు, స్థానికుడు** ★ మరమ్మతులు చేపట్టి సమస్యను పరిష్కరిస్తాం

- **ఎం.రవి, పంచాయతీ రాజ్ ఈఈ**

– న్యూస్‌టుడే, పాలకొండ గ్రామీణం

?: నారన్నాయుడువలస నుంచి శ్రీరంగరాజపురానికి తలపెట్టిన.. తారురోడ్డు నిర్మాణం అసంపూర్తిగా ఉంది. - **శ్రీరంగరాజపురం గ్రామస్థులు** ★ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి చర్యలు చేపడతాను. - **అంబేడ్కర్, జేఈ** – న్యూస్‌టుడే, బలిజిపేట

?: కాశాపేట రైస్‌మిల్లు వద్ద రహదారిపైకి మురుగు నీరు వస్తోంది. - **అప్పారావు, స్థానికుడు** ★ చర్యలు తీసుకుంటాం. - **శ్రీలక్ష్మి, పంచాయతీ కార్యదర్శి** – న్యూస్‌టుడే, సీతానగరం

?: మొండెంఖల్లు పంచాయతీ కేంద్రంలో వీధి కాలువలు పూర్తిస్థాయిలో లేక వాడుక, మురుగు పేరుకుపోతోంది. - **శంకరరావు, స్థానికుడు** ★ కాలువల నిర్మాణానికి చర్యలు తీసుకుంటాం.

- **ఉమామహేశ్వరి, ఎంపీడీవో**

– న్యూస్‌టుడే, కురుపాం గ్రామీణం

?: నర్సిపురం ఉన్నత పాఠశాల మార్గంలో పశువుల ఆసుపత్రి వద్ద రోడ్డు పాడైంది. సైకిళ్లపై వస్తున్న విద్యార్థులు పడిపోతున్నారు. - **ఈశ్వర రావు, విద్యార్థి తండ్రి** ★ పరిశీలించి, చర్యలు తీసుకుంటాం. - **పాపారావు, ఉప ఎంపీడీవో**

– న్యూస్‌టుడే, పార్వతీపురం గ్రామీణం

?: గుమ్మిడి గుడ్డివలస ప్రధాన వీధి సిమెంటు రోడ్డు పూర్తిగా పాడవడంతో రాకపోకలకు ఇబ్బందిగా ఉంది. - **గ్రామస్థులు** ★ బాగుకు చర్యలు చేపడతాం. - **ఫరూక్, జేఈ** – న్యూస్‌టుడే, పాచిపెంట

భవనానికి మరమ్మతులు

స్పందనకు వందనం

గుమ్మలక్ష్మీపురం, న్యూస్‌టుడే: గుమ్మలక్ష్మీపురం మండల పరిషత్ కార్యాలయ భవనం శిథిలావస్థకు చేరడంతో వర్షాకాలంలో పైకప్పు నుంచి నీరు లీకయ్యేది. దీంతో సిబ్బంది, ప్రజల ఇబ్బందులపై 'ఈనాడు'లో వెలువడిన 'శిథిల భవనం.. పట్టించుకోని వైనం' కథనానికి అధికారులు స్పందించారు. రూ.4 లక్షలతో మరమ్మతులు చేసి, రంగులు వేశారు.

అవే సమస్యలు.. సరిచేసే వారేరీ?

పీజీఆర్ఎస్‌లో అర్జీల స్వీకరణ

– న్యూస్‌టుడే, పార్వతీపురం పురపాలక

పురపాలక సంఘం పరిధిలో ప్రజల నుంచి వచ్చే వినతుల్లో చాలా వరకు సాధారణమైనవే. డ్రైనేజీ సమస్య పరిష్కరించాలని, ఇంటి పన్ను సరిచేయాలని, కుక్కల బెడద తీర్చాలని, వార్డుల్లో అభివృద్ధి పనులు చేపట్టాలని పట్టణ ప్రజలు తరచూ అధికారులకు వినతులు ఇస్తున్నారు. వాటి పరిష్కారం విషయంలో నిర్లక్ష్యం, పారదర్శకత లోపంతో పదేపదే అవే ఇబ్బందులను 'ప్రజా సమస్యల పరిష్కర వేదిక' (పీజీఆర్ఎస్)లో ప్రస్తావిస్తున్నారు. సోమవారం పుర కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన వినతులు ఇలా...

ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్న కలెక్టర్ ప్రభాకరరెడ్డి

అమ్మానాన్న లేరు.. కార్డు ఇప్పించండి

పార్వతీపురం పట్టణంలోని కొత్త వీధికి చెందిన కె.యోగీశ్వరి తల్లిదండ్రులు చనిపోయారు. తమ్ముడితో కలిసి అమ్మమ్మ దగ్గర ఉంటూ డిగ్రీ చదువుతోంది. రేషన్ కార్డు లేకపోవడంతో ప్రభుత్వ పథకాల లబ్ధి అందడం లేదు. మంజూరు చేసి తమ చదువుకు సహకరించాలని ఆమె విన్నవించారు. తల్లిదండ్రుల మరణ ధ్రువీకరణ పత్రం కూడా అందించాలని కోరారు. ఈ సమస్యపై ఇప్పటికే పలుమార్లు అధికారుల్ని కలిసినట్లు పేర్కొన్నారు.

ఒకే ఇంటికి రెండు పన్నులు

పట్టణంలోని కొత్తవలస రాజీవ్ కొత్త పోలమ్మ కాలనీకి చెందిన రామలక్ష్మి ఇంటికి పురపాలక రెవెన్యూ విభాగం రెండుసార్లు ఆస్తి పన్ను వసూలు చేస్తున్నారు. ఒక అసెస్‌మెంట్ నంబరుతో ప్రతి ఏడాది ఆస్తి పన్ను వసూలు చేస్తున్నారు. ఇటీవల అదే ఇంటికి 2011 నుంచి 2025 వరకు ఆస్తి పన్ను బకాయి రూ.12 వేలు చెల్లించమని నోటీసు ఇచ్చారు. దీనిపై ఆమె అధికారులకు ఫిర్యాదు చేశారు.

ఇప్పటికే నాలుగుసార్లు చెప్పా..



బెలగాం చర్చివీధికి చెందిన బి.మన్మథరావు తన ఇంటి వద్ద డ్రైనేజీ సమస్యని పరిష్కరించాలని గత ఏడాది అక్టోబరు నుంచి నాలుగుసార్లు విన్నవించారు. నేటికీ పరిష్కారం కాలేదు. అధికారులు పట్టించుకోవడం లేదని, అయిదోసారి దరఖాస్తు ఇచ్చానని అసహనం వ్యక్తం చేశారు. వినతిని పరిశీలించిన కలెక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి పురపాలక టీపీఎస్‌ని పిలిచి వివరణ అడిగారు. అతను ఏదో చెప్పే ప్రయత్నం చేయగా.. తనకు దస్త్రం రూపంలో కావాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయంత్రంలోగా సరైన చర్యలు తీసుకుని తెలియజేయాలని.. లేదంటే విధుల నుంచి తొలగించండని కమిషనరు పావనిని ఆదేశించారు.

జాప్యాన్ని సహించేది లేదు

పీజీఆర్ఎస్‌లో ప్రజల నుంచి వచ్చే వినతుల పరిష్కారంలో జాప్యం జరిగితే సహించేది లేదని కలెక్టర్ ఎన్.ప్రభాకర రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. పురపాలక కార్యాలయంలో 15 మంది నుంచి అర్జీలు స్వీకరించారు. క్షేత్రస్థాయిలో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పుర అధ్యక్షురాలు బి.గౌరీశ్వరి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఐటీడీఏకు 14 వినతులు

సమస్యలు తెలుసుకుంటున్న ఐటీడీఏ ఏపీవో చిన్నబాబు

సీతంపేట, న్యూస్‌టుడే: సీతంపేట ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం సహాయ ప్రాజెక్టు అధికారి(ఏపీవో) జి.చిన్నబాబు ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఐటీడీఏ పరిధిలోని వివిధ ప్రాంతాలకు చెందిన గిరిజనులు హాజరై తమ వ్యక్తిగత, గ్రామ సమస్యలపై 14 వినతులు అందజేశారు. భామిని మండలం పాలిష్‌కోటకు చెందిన ఎస్.మాలతి, జంకన్నలు పెండింగ్‌లో ఉన్న ఇంటి బిల్లులు చెల్లించాలని, అదే గ్రామానికి చెందిన జమ్మన్న ప్రభుత్వం తరపున తనకు న్యాయవాదిని ఏర్పాటు చేయాలని కోరారు. ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలో ఇంటి పేరు మార్చాలని బి.జర్మియ, ప్రభుత్వం ద్వారా మంజూరైన గ్యాస్‌ను వేరే వ్యక్తి తీసుకున్నారని.. తిరిగి ఇప్పించాలని వి.భవానీ వినతి పత్రాలు అందజేశారు. సీతంపేట మండలం గోలుకుప్పగూడకు చెందిన ప్రమీల స్థానిక ప్రాంతీయాసుపత్రిలో జీఎన్ఎం ఇంటర్న్‌షిప్ చేయడానికి అనుమతి ఇవ్వాలని అర్జీ అందించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఈవో పి.నారాయుడు, జీసీసీ మేనేజర్లు దాసరి కృష్ణ, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.

కుటుంబ కలహాలే ఎక్కువ

వివరాలు తెలుసుకుంటున్న ఎస్పీ మాధవరెడ్డి

పార్వతీపురం పట్టణం, న్యూస్‌టుడే: జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ మాధవరెడ్డి సోమవారం 'ప్రజా సమస్యల పరిష్కార వేదిక' నిర్వహించారు. వివిధ ప్రాంతాలకు చెందిన 11 మంది ఫిర్యాదులు చేశారు. వీటిలో ఎక్కువగా భార్య, భర్తల గొడవలు, కుటుంబ కలహాలే ఉన్నాయి. అధిక వడ్డీలు, ప్రేమ పేరుతో మోసం తదితర ఫిర్యాదులు వచ్చాయి. చట్ట పరిధి మేరకు చర్యలు తీసుకోవాలని ఎస్పీ సంబంధిత స్టేషన్లకు సూచించారు. డీసీఆర్బీ సీఐ ఆదాం, సీసీఎస్ సీఐ అప్పారావు, ఎస్సై రమేష్‌నాయుడు ఉన్నారు.

ఆయనపై చర్యలు తీసుకోండి

సాలూరు, న్యూస్‌టుడే: పండగ సమయంలో విధులకు 10 నిమిషాలు ఆలస్యంగా వెళ్లిన పారిశుద్ధ్య కార్మికుడు శ్రీనివాసరావుపై దురుసుగా ప్రవర్తించి, దాడికి పాల్పడిన శానిటరీ సెక్రటరీపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కార్మికులు సోమవారం పుర కార్యాలయం వద్ద నిరసనకు దిగారు. పారిశుద్ధ్య అధికారి బాలకృష్ణకు కార్మిక సంఘ అధ్యక్ష, కార్యదర్శులు టి.రవి, రాముడు తదితరులు వినతి పత్రం ఇచ్చారు.

తల్లికి కుంకుమార్చన

పాలకొండ గ్రామీణం, న్యూస్‌టుడే: పాలకొండ పురటాల పోలమాంబ ఆలయంలో శ్యామలాదేవి నవరాత్రి ఉత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించారు. ★ సీతంపేట: తుంబ కొండ-జల్లార వద్ద కొలువై ఉన్న శ్రీ పెద్దమ్మ, పిన్నమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు ముగ్రాటలు పట్టుకొని కొండకు తరలివచ్చారు.

అడుగుకో గుంత.. ఇల్లు చేరేవరకు చింత

జియ్యమ్మవలస మండలంలో బీజేపురం నుంచి గెడ్డతిరువాడ మీదుగా ఇటిక, తురక నాయుడువలస వైపు వెళ్లే బీటీ రహదారి అధ్వానంగా ఉంది. చోదకులు, పాదచారులు అవస్థలు పడుతున్నారు. గతంలో వేసిన బీటీ రహదారి పూర్తిగా పాడై, రాళ్లు తేలిపోయి, గోతులు ఏర్పడ్డాయి. సమీపంలో చెరువు, పొలాలు ఉండటంతో గోతుల్లో నీరు చేరి.. తరచూ ఇబ్బందులు తప్పడం లేదు. ఈ మార్గంలో నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ప్రతిపాదనలు పంపామని, అనుమతులు రాగానే పనులు చేపడతామని ఆర్‌అండ్‌బీ జేఈ సుశీల అన్నారు. – న్యూస్‌టుడే, జియ్యమ్మవలస

నిధుల దుర్వినియోగంపై ఫిర్యాదు

కురుపాం గ్రామీణం, న్యూస్‌టుడే: కురుపాం మేజర్ పంచాయతీలో నిధుల దుర్వినియోగంపై దర్యాప్తు చేపట్టాలని వార్డు సభ్యులు జి.నాగరాజు, కె.నగేష్, వి.సరస్వతి తదితరులు కోరారు. సోమవారం పార్వతీపురం కలెక్టరేట్‌లో ఫిర్యాదు చేశారు. ★ పాచిపెంట: పాచిపెంటలో కల్యాణ మండపం నిర్మాణానికి టీటీడీ నిధుల మంజూరు కోరుతూ కలెక్టరుకు దండిఏడు కొండలరావు వినతి పత్రం అందజేసినట్లు ఎంపీడీవో పాత్రో తెలిపారు.

ప్రయాణానికి పాట్లు

పండగ ముగియడంతో స్వగ్రామాల నుంచి పట్టణాలకు పయనమవుతున్న ప్రయాణికులతో పాలకొండ ఆర్టీసీ కాంప్లెక్సు సోమవారం ఇసుక వేస్తే రాలనంత రద్దీగా మారింది. ఆదివారం అమావాస్య కావడంతో సోమవారం తిరుగు ప్రయాణాలకు సిద్ధం అయ్యారు. పాలకొండ కాంప్లెక్సు కిటకిటలాడింది. దీన్ని దృష్టిలో ఉంచుకని అదనపు బస్సులను ఆర్టీసీ నడిపింది.

– న్యూస్‌టుడే, పాలకొండ

మొక్కజొన్న పంట ధ్వంసం

భామిని, న్యూస్‌టుడే: తువ్వకొండల నుంచి ఇటీవల వచ్చిన కరిరాజుల గుంపు కోసలి, ఘనసర, తాలాడ, కీసర గ్రామాల్లో రైతులు సాగు చేస్తున్న మొక్కజొన్న పంటను సోమవారం సాయంత్రం ధ్వంసం చేసింది. దీంతో అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేలల్లో పెట్టుబడులు పెట్టామని, తీరా ఒక్క పైసా కూడా చేతికి అందేలా లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఏడాదిపాటు దినపత్రిక వితరణ

బలిజిపేట గ్రామీణం, న్యూస్‌టుడే: పెదపెంకి గ్రామంలో ఈర్ల సంజీవినాయుడు స్వచ్ఛందంగా నిర్వహిస్తున్న నేతాజీ గ్రంథాలయానికి పెనుబోతు దుర్గాప్రసాద్ ఏడాదిపాటు దినపత్రికను వితరణగా అందజేసేందుకు ముందుకు వచ్చారు. గ్రామస్థులు, దాతల సాయంతో సేవా కార్యక్రమాలు కొనసాగిస్తానని సంజీవినాయుడు అన్నారు.

చోదకులకు అవగాహన కల్పించండి

పార్వతీపురం పురపాలక, న్యూస్‌టుడే: ద్విచక్ర వాహన చోదకులు విధిగా శిరస్త్రాణం ధరించేలా పెట్రోలు బంకు వద్ద యజమానులు అవగాహన కల్పించాలని పట్టణ సీఐ బి.వెంకటరావు తెలిపారు. సోమవారం పట్టణంలోని పెట్రోలు బంకు యజమానులతో సమావేశమై, మాట్లాడారు. శిరస్త్రాణం ప్రాధాన్యత తెలియజేసేలా బంకుల వద్ద బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. రహదారిపై కదలికలు తెలిసేలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. ఎస్సై గోవింద్ పాల్గొన్నారు.

హానికర పదార్థాలు లేవు

గుమ్మలక్ష్మీపురం, న్యూస్‌టుడే: వనకాబడిలో నలుగురు వ్యక్తులు జీలుగుకల్లు తాగి అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. ఈ మేరకు కల్లు సేకరించి రసాయనిక పరీక్షలు చేయగా.. అందులో ఎలాంటి హానికర పదార్థాలు కలపలేదని తేలినట్లు కురుపాం ఎక్సైజ్ సీఐ శ్రీనివాసరావు తెలిపారు.

ఉపాధ్యాయుడికి తీవ్ర గాయాలు

పాలకొండ, న్యూస్‌టుడే: పాలకొండకు చెందిన ఉపాధ్యాయుడు రవిశంకర్ ద్విచక్ర వాహనాన్ని మరో బైక్ ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డారు. శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం తోటవాడ పాఠశాలలో పనిచేస్తున్న ఆయన సోమవారం సాయంత్రం విధులు ముగించుకుని వస్తుండగా పాలకొండ-శ్రీకాకుళం రోడ్డులో గాయత్రీ మంత్రాలయం సమీపంలో ప్రమాదం జరిగింది. స్థానికులు 108 వాహనంలో పాలకొండ ప్రాంతీయాసుపత్రికి తరలించారు. పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

కాంగ్రెస్ బలోపేతానికి కృషి

కురుపాం గ్రామీణం: కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలని ఏఐసీసీ సభ్యురాలు వి.శృతీదేవి కోరారు. కురుపాం కోటలో శ్రేణులతో మాట్లాడారు. క్షేత్రస్థాయిలో కార్యక్రమాల నిర్వహణ గురించి చర్చించారు. పార్టీలో చేరిన పలువురికి కండువాలు వేసి ఆహ్వానించారు. పార్టీ కో-ఆర్డినేటర్ చిన్నారావు, ఎం.ఫ్రాన్సిస్, కె.జయరాం తదితరులు ఉన్నారు.

వసతి లేక విద్యకు దూరం

పీజీ కోర్సుల్లో చేరేందుకు విద్యార్థుల వెనకడుగు

సాలూరు, న్యూస్‌టుడే: పట్టణ ప్రభుత్వ డిగ్రీ, పీజీ కాలేజీలో డిమాండ్ ఉన్న కోర్సులు ఉన్నప్పటికీ అసౌకర్యాలతో విద్యార్థులు చేరేందుకు ఆసక్తి చూపడం లేదు. అయిదేళ్ల కిందట వరకు పీజీ కోర్సు ఆర్గానిక్ కెమిస్ట్రీలో 30 సీట్లు ఉండగా.. 10 నుంచి 15 మంది విద్యార్థులు మాత్రమే చేరారు. గతేడాది కేవలం అయిదుగురు మాత్రమే ఉన్నారు. ఈ ఏడాది 14 మంది కోర్సులో చేరడంతో తరగతులు కొనసాగుతున్నాయి. లేదంటే కోర్సుపై ఆశలు వదులుకోక తప్పదు. అధికారులు ఇకనైనా దృష్టి సారించాలి.

★ కంప్యూటర్ కోర్సుకు విద్యార్థులు ప్రాధాన్యత ఇవ్వడంతోపాటు.. ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉండడంతో పీజీ సెంటరుకు ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ కోర్సు 2023లో మంజూరైంది. ఏయూ అధికారులు కౌన్సిలింగ్ సమయంలో కళాశాలను వెనక్కు పెట్టడంతో ఒక్క సీటు భర్తీ కాలేదు. 2024-25లో కేవలం ఒక విద్యార్థి మాత్రమే సాలూరు పీజీ కాలేజీ కోరారు. 2025-26 విద్యా సంవత్సరంలో నలుగురు విద్యార్థులు ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్‌లో చేరారు. తక్కువ మందితో నిర్వహణ సాధ్యం కాదని వీరిని బదిలీ చేశారు.

రెండేళ్లుగా పునాదుల్లోనే కళాశాల వసతి గృహం పనులు

ఆగిన నిర్మాణం.. కళాశాలలో చేరే దూర ప్రాంత, గిరిజన విద్యార్థుల కోసం రూ.3.10 కోట్లతో మూడేళ్ల కిందట వసతి గృహ నిర్మాణ పనులు ప్రారంభించారు. పునాదులు, పిల్లర్ల పనులు జరిగాయి. దీనికి గత ప్రభుత్వం బిల్లులు చెల్లించక పనులు నిలిచాయి. ఈ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నిర్వహించే కౌన్సిలింగ్‌లో సాలూరు కళాశాల విద్యార్థులకు వసతి సమస్య అని తెలిసిన వెంటనే సీటును రద్దు చేసుకుంటున్నారు. విజయనగరం, గజపతినగరం, గరివిడి కాలేజీల్లో హాస్టల్ సౌకర్యం ఉందని ఇక్కడ చేరిన విద్యార్థులు బదిలీపై పోతున్నారు.

వెంటాడుతున్నాయి..

పీజీ కోర్సులో చేరే విద్యార్థులు ఏటా రూ.42వేలు ఫీజు చెల్లించాలి. గత ప్రభుత్వం మూడేళ్లుగా ఫీజు రీయంబర్స్‌మెంట్ చేయలేదు. దీంతో, ఫీజులు చెల్లించలేని దుస్థితి. హాస్టల్, సరిపడా తరగతి గదులు, మరుగుదొడ్లు లేవు. కళాశాలను ఎక్సలెన్స్ సెంటర్‌గా గుర్తించినప్పటికీ నిధులు కేటాయించడం లేదు.

నిధులు రావాల్సి ఉంది..

కంప్యూటర్ సైన్స్, ఆర్గానిక్ కెమిస్ట్రీ పీజీ కోర్సులకు మంచి డిమాండ్ ఉంది. కానీ, ఫీజు రీయంబర్స్‌మెంట్ రాక, వసతి లేక వెనకడుగు వేస్తున్నారు. సమస్యల పరిష్కారానికి ప్రతిపాదనలు పంపాం. నిధులు రావాల్సి ఉందని కళాశాల ప్రిన్సిపల్ జి.శ్రీనివాసరావు తెలిపారు.

పాడి సంపద వృద్ధిచెందాలి



గోడపత్రికల ఆవిష్కరణలో ప్రభుత్వ విప్ జగదీశ్వరి తదితరులు

కొమరాడ, న్యూస్‌టుడే: గ్రామీణ ప్రాంతాల్లో పాడి సంపద వృద్ధి చెందేలా చర్యలు తీసుకోవాలని పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ దినకుమార్ అన్నారు. సోమవారం పరుశురాంపురం, మార్కొండపుట్టి, సివినిలో పశువైద్య శిబిరాలను నిర్వహించారు. ప్రభుత్వం నుంచి పశువులు, గొర్రెలు, కోళ్ల పెంపకానికి బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం కల్పిస్తున్నట్లు చెప్పారు. అలాగే బీమా సదుపాయం కూడా ఉందన్నారు. 300 పశువులు, కోళ్లకు నట్టల నివారణ టీకాలు వేశారు. చూడి పరీక్షలు నిర్వహించారు. పశువైద్యాధికారి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ★ జియ్యమ్మవలస: చినకుదమలో జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ డొంకాడ రామకృష్ణ పశువైద్య శిబిరాల గోడపత్రికలను ఆవిష్కరించి, కార్యక్రమాన్ని ప్రారంభించారు. పశువైద్యాధికారి మునికుమార్, సిబ్బంది ఉన్నారు. ★ గుమ్మలక్ష్మీపురం: పశువైద్య శిబిరాలకు సంబంధించిన గోడపత్రికలను ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి గుమ్మలక్ష్మీపురంలో సోమవారం విడుదల చేశారు. వైద్యులు లక్ష్మణరావు, శైలజ, కూటమి నాయకులు ఉన్నారు. ★ కురుపాం గ్రామీణం: కురుపాంలో పశువైద్యాధికారిణి కె.శైలజ శిబిరం నిర్వహించి దూడలు, గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందు వేయించారు. ★ పాచిపెంట: విశ్వనాథపురం, మంచాడవలస గ్రామాల్లో నిర్వహించిన పశువైద్య శిబిరాల్లో 450 మూగజీవాలకు వైద్య సేవలు అందించారు. చూడి నిర్ధారణ పరీక్షలు, నట్టల నివారణ, వొల్తి తదితర రోగాలకు వైద్యం, వంద గొర్రెలకు వ్యాధి నిరోధక టీకాలు వేశారు. సాలూరు ఏడీ గంగాధరరావు, వైద్యులు ఎంవీ.రమణ, ప్రియాంక, సిబ్బంది, పాడి రైతులు పాల్గొన్నారు.

గర్భిణులకు ప్రత్యేక పరీక్షలు

పార్వతీపురం గ్రామీణం, న్యూస్‌టుడే: గ్రామీణ ప్రాంతాల్లో గర్భిణులకు ప్రత్యేక పరీక్షలు నిర్వహించి, మందులు అందించాలని జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి విజయమోహన్ ఆదేశించారు. బందలుప్పి పీహెచ్‌సీని తనిఖీ చేశారు. బాలికలు, గర్భిణుల్లో రక్తహీనత లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. మందుల నిల్వలు పరిశీలించి, దస్త్రాలు తనిఖీ చేశారు. వైద్యాధికారి శంకరరావు, పర్యవేక్షకుడు శ్రీరాములు, సిబ్బంది తదితరులు ఉన్నారు.

గర్భిణిని పరీక్షిస్తున్న డీఐవో విజయమోహన్

మా గ్రామంలోనే కొనసాగించాలి

అంగన్‌వాడీ కేంద్రం వద్ద లబ్ధిదారులు, చిన్నారులు

సీతంపేట, న్యూస్‌టుడే: తమ గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని ఎప్పటిలాగే ఇక్కడే కొనసాగించాలని పెద్దపల్లంకివలస గ్రామస్థులు సోమవారం అధికారులను కోరారు. ఈ కేంద్రాన్ని ఇటీవల పెద్దపల్లంకికి మార్చారని, లబ్ధిదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు. పెద్దపల్లంకిలో పిల్లలు, గర్భిణులు, బాలింతలు ఎక్కువ మంది ఉండడంతో ఉన్నతాధికారుల సూచనలతో తాత్కాలికంగా నిర్వహిస్తున్నామని ఐసీడీఎస్ అధికారులు తెలిపారు. సమస్యను అధికారులకు చెబుతామన్నారు.

హెల్మెట్ లేకపోతే ప్రవేశం లేదు

సీతంపేట, న్యూస్‌టుడే: రోడ్డు భద్రత- మన అందరి బాధ్యత పేరిట పోలీసులు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. 'హెల్మెట్ లేకపోతే ఆడలి వ్యూపాయింట్‌లోకి ప్రవేశం లేద'ని ఘాట్ రోడ్డులో ఎస్సై వై.అమ్మనరావు సోమవారం ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఆడలి వ్యూ పాయింట్ మార్గంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, వాహనదారులు, పర్యాటకులు పూర్తిస్థాయిలో సహకరించి ప్రమాదాల నివారణకు పాటుపడాలన్నారు. ఆటో డ్రైవర్లతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి రోడ్డు ప్రమాదాల నివారణకు చేపట్టాల్సిన అంశాలపై సూచనలు చేశారు. సిబ్బంది ఉన్నారు.

సమావేశానికి అధికారుల గైర్హాజరు



మాట్లాడుతున్న ఎంపీడీవో వసంతకుమారి

భామిని, న్యూస్‌టుడే: మండల సర్వసభ్య సమావేశానికి అధికారులు గైర్హాజరు కావడంతో ఎంపీపీ శాంతికుమారి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం నిర్వహించిన ఈ సమావేశానికి నాలుగు శాఖల అధికారులు మాత్రమే హాజరై మమ అనిపించడంపై ప్రశ్నించారు. మండలంలో ఏనుగుల వల్ల పంటలు ధ్వంసం అవుతున్నాయని, వాటిని తరలించాలని రైతన్నలు కోరారు. భామినిలో ఏవో లేక కార్యాలయం వద్ద పడిగాపులు కాయాల్సి వస్తోందని వాపోయారు. ఎరువులు బహిరంగ మార్కెట్‌లో అధిక ధరలకు కొనాల్సి వచ్చిందన్నారు. ఆర్‌డబ్ల్యుఎస్ ఏఈ సందీప్, ప్రత్యేక ఆహ్వానితులు తోట సింహాచలం, కె.చిరంజీవి, ఐసీడీఎస్ సీడీపీవో శాంతిభవాని, ఏపీవో బాబురావు, ఏపీఎం చక్రపాణి, పలువురు ఎంపీటీసీలు, సర్పంచులు పాల్గొన్నారు.

(c) eenadu

ఈనాడు పోలవరం

మంగళవారం జనవరి 20, 2026

రాత్రంతా అడవే ఆ పసికందు తల్లి

న్యూస్‌టుడే, చింతూరు

తల్లి పొత్తిళ్లలో, నునువెచ్చని ఆచ్ఛాదనలో హాయిగా నిద్రించాల్సిన ఆ పసికందుకు రాత్రంతా ముళ్లపొదలే ఆవాసమయ్యాయి. కడుపు నిండా పాలిచ్చి, కంటినిండా నిద్రపుచ్చాల్సిన తల్లి ఏమైందో తెలియదు.. కళ్లుకూడా సరిగా తెరవని తనను నిర్దయగా ముళ్లపొదల్లో విసిరివెళ్లిందెవరో అర్థంకాదు.. తల్లి గర్భం నుంచి బయటకొచ్చి గంటలు గడవకముందే ఒంటరిగా మారింది. ఒంటిపై పేలిక కూడా లేకుండా, కారడవిలో రాత్రంతా చల్లగాలుల్ని భరిస్తూ గుక్కపెట్టి ఏడుస్తూనే ఉంది. మరుసటి రోజు అటుగా వెళ్తున్న దంపతులు ఆ పసికందు ఆక్రందనను విని, అక్కున చేర్చుకోకుంటే ఈ అమానవీయ ఘటన వెలుగుచూసేది కాదు.

● చింతూరు మండలం మదుగూరు అటవీ ప్రాంతంలోని పొదల్లో ఓ నవజాత శిశువును వదిలి వెళ్లిపోయిన ఘటన సోమవారం వెలుగుచూసింది. పోలీసులు కథనం ప్రకారం.. ఆదివారం రాత్రి జన్మించిన శిశువు ఉదయానికి పొదల్లో ప్రత్యక్షమైంది. శిశువు గుక్కపెట్టి ఏడుస్తుంటే.. వ్యవసాయ పనులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న పొడియం గంగయ్య, కన్నమ్మలు గుర్తించి అంగన్‌వాడీ సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన వారు అక్కడికి చేరుకొని చింతూరు సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించి శిశువుకు వైద్య సేవలు అందించారు. శిశువు పరిస్థితి విషయంగా ఉందని వైద్యులు తెలిపారు.

చింతూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శిశువు

సీఐ గోపాలకృష్ణ, ఎస్సై రమేశ్‌లు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

మల్టీ స్పెషాలిటీ పనులు శరవేగం..

న్యూస్‌టుడే, రంపచోడవరం

ఏజెన్సీలో అత్యవసర పరిస్థితుల్లో మెరుగైన వైద్య సేవలు పొందాలంటే గిరిజనులు కిలోమీటర్లకొద్దీ ప్రయాణించక తప్పదు.. ఈ క్రమంలో చాలామంది మార్గంమధ్యలోనే ప్రాణాలు కోల్పోతున్నారు. ఆదివాసీల అవస్థలు తొలగించేందుకు రంపచోడవరంలో ఏపీఎం ఎస్‌ఐడీసీ ఆధ్వర్యంలో తలపెట్టిన మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణాన్ని గత వైకాపా ప్రభుత్వం ఆదిలోనే గాలికొదిలేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దృష్టి సారించి శరవేగంగా పనులు చేస్తోంది.

● పోలవరం జిల్లా కేంద్రం రంపచోడవరంలో 2022, ఫిబ్రవరిలో వైకాపా ప్రభుత్వం రూ.49.26 కోట్లతో మల్టీస్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులు ప్రారంభించింది. నిబంధనల ప్రకారం 22 నెలల్లో పూర్తి చేయాలి. గత ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవటంతో పిల్లర్ల దశలోనే నిలిచిపోయింది. ఏడాదిపాటు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. అనంతరం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం నిధులు కేటాయించి, పూర్వ గుత్తేదారుతోనే ఏడాది క్రితం పనులు ప్రారంభించింది. ప్రాంతీయ ఆసుపత్రి సమీపంలోనే 4.48 ఎకరాల విస్తీర్ణంలో రెండు అంతస్తుల్లో నిర్మిస్తున్నారు. కాంక్రీటు పనుల్లో 80శాతం పూర్తికాగా మరికొద్ది నెలల్లో అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు.

రంపచోడవరం: నిర్మాణంలో ఉన్న ఆసుపత్రి భవనం

● జిల్లాకేంద్రంలో 80 శాతం పూర్తయిన ఆసుపత్రి నిర్మాణం

అందుబాటులో వైద్య నిపుణులు

మల్టీస్పెషాలిటీ కేంద్రంలో ఓపీ సేవలతో పాటు వార్డుల్లో చికిత్సకు 146 బెడ్లు ఏర్పాటుచేస్తారు. శస్త్రచికిత్సల నిర్వహణకు ఓటీలు అందుబాటులోకి వస్తాయి. ఆసుపత్రిలో 50 మంది వైద్య నిపుణులు పనిచేస్తారు. కార్డియాలజీ, న్యూరో, క్యాన్సర్, ఆర్థోపెడిక్, ఈఎన్‌టీ వంటి ప్రత్యేక వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. స్కానింగ్, ఎక్స్‌రే, రక్త పరీక్షల విభాగాలకు సంబంధించి ప్రత్యేక ల్యాబ్‌లను ఏర్పాటు చేయటం ద్వారా రోగ నిర్ధారణ, చికిత్స ఒకేచోట ఉండేలా చూడాలని నిర్ణయించారు.

ఏంతో అవసరం..

రంపచోడవరంలో 100 పడకల ప్రాంతీయ ఆసుపత్రి ఉంది. తగిన పరికరాలు, ప్రత్యేక వైద్యనిపుణులు లేకపోవటంతో అత్యవసర పరిస్థితుల్లో మెరుగైన వైద్యానికి కాకినాడ, రాజమహేంద్రవరం రిఫర్ చేస్తున్నారు. దీంతో రోగులు, కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

చింతూరుకు.. వంద పడకల యోగం

న్యూస్‌టుడే, చింతూరు

చింతూరు సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని వంద పడకల ఆసుపత్రిగా మార్పు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వు జారీ చేసింది. విలీన మండలాల్లో వసతుల కల్పనలో భాగంగా గతేడాది మంత్రివర్గ సమావేశంలోనే కూటమి ప్రభుత్వం చింతూరు వైద్యశాలను 100 పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేయాలని నిర్ణయించారు. తాజాగా ఉత్తర్వులు జారీ కావటంతో ముంపు మండలాల్లో మెరుగైన వైద్యానికి దారులు ఏర్పడ్డాయి.

చి: ఆసుపత్రిలో వైద్యం చేయించుకుంటున్న రోగులు

సివిల్ ఆసుపత్రి నుంచి..

రాష్ట్ర విభజనకు ముందు చింతూరు వైద్యశాల ఆరు పడకల సామర్థ్యంతో ఉండేది. విభజన అనంతరం తెదేపా ప్రభుత్వం 2018లో సామాజిక ఆరోగ్య కేంద్రంగా మార్పు చేసింది. 2022 నుంచి ప్రత్యేక నిపుణులతో వైద్య సేవలు మెరుగుపరిచింది. సామాజిక ఆరోగ్య కేంద్రంగా మార్పు చేసినా పూర్తిస్థాయి వైద్య సేవలు అందకపోయేవి. సీరియస్ కేసులను ప్రధాన కేంద్రాలైన భద్రాచలం, రాజమండి, కాకినాడ ఆసుపత్రులకు తరలించేవారు. గత ఏడాది సుమారు 500మందికి వైద్యం అందించే పరిస్థితి లేక రిఫరల్ చేయటం గమనార్హం. చింతూరు, వరరామచంద్రాపురం, కూనవరం, ఎటపాక మండలాలతో పాటు పక్కనే ఉన్న ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల్లోని సరిహద్దు గ్రామాల రోగులు ఈ ఆసుపత్రికి చికిత్సల కోసం వస్తున్నారు. కూటమి ప్రభుత్వం ప్రస్తుతం ఇచ్చిన జీవోతో వీరందరికీ ఎంతో సాంత్వన సమకూరుతుంది.

మరో 56 పోస్టులు..

ఏరియా ఆసుపత్రిగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం రూ.3.44 కోట్లు విడుదల చేసింది. ఆర్ఎంవో స్థాయి వైద్యాధికారితోపాటు అన్ని రకాల వైద్య నిపుణులను నియమించనున్నారు. ఆసుపత్రికి అదనంగా 56 పోస్టులు మంజూరు చేశారు. ఎండీ, జనరల్ సర్జన్, చర్మవ్యాధి నిపుణులు, చిన్నపిల్లల వైద్యులు, ఈఎన్‌టీ, ఎముకల వైద్యులు, హెడ్‌నర్సులు 4, స్టాఫ్‌నర్సులు 24 మంది అందుబాటులోకి రానున్నారు. ప్రభుత్వ నిర్ణయం ముంపు మండలాల ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

ప్రధాన పాఠ్యాంశాలను అభ్యాసం చేయిస్తున్న ఉపాధ్యాయుడు

ఇలా సాధిస్తున్నారు..!

మోతుగూడెం, న్యూస్‌టుడే: విద్యార్థులు ఎక్కువ మార్కులు సాధించాలంటే ప్రైవేటు పాఠశాలలోనే చదివించాలన్న అభిప్రాయం చాలామందిలో ఉంటుంది. ఇందుకు భిన్నంగా గుర్తేడు మండలం బొడ్డగండి పంచాయతీలోని డొంకరాయి జడ్పీ ఉన్నత పాఠశాల ప్రైవేటు పాఠశాలలను వెనక్కి నెట్టి పదో తరగతిలో అయిదేళ్లుగా ఉత్తమ ఫలితాలు సాధిస్తోంది. 2024లో బి.స్నేహ అనే విద్యార్థిని 553 మార్కులతో మండలంలో ప్రథమంగా నిలిచింది. సమష్టి కృషితోనే ఈ ఫలితాలు సాధ్యమవుతున్నాయని ప్రధానోపాధ్యాయుడు ప్రవీణ్ నాయక్ తెలిపారు.

విద్యా సంవత్సరం	ఉత్తీర్ణత శాతం
2020–21	100
21–22	100
22–23	90
23–24	85
24–25	88

ఇవీ విజయ సూత్రాలు

▲ 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ప్రతీ రోజు 8 నుంచి 9 గంటల వరకు ముఖ్యమైన పాఠ్యాంశాన్ని పునఃశ్చరణ చేయడం.

▲ సబ్జెక్టుల వారీగా ప్రశ్నపత్రాలు సాధన చేయించి, విద్యార్థుల సందేహాలు నివృత్తి చేయడం.

▲ విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంచడానికి ప్రేరణ తరగతులు.

▲ ఆరోగ్యంగా ఉండేందుకు పాటించాల్సిన ఆహార నియమాలపై అవగాహన.

▲ పూర్వ విద్యార్థుల సహకారంతో పదో తరగతి విద్యార్థులకు అల్పాహారం అందించటం.

22న పవర్ కెనాల్‌కు ట్రయల్ రన్

మోతుగూడెం, న్యూస్‌టుడే: లోయరు సీలేరు ప్రాజెక్టులోని డొంకరాయి పవర్ కెనాల్‌కు డిసెంబర్ 20న ప్రారంభించిన అత్యవసర పనులు ముగిశాయి. మంగళ, బుధ వారాల్లో క్షేత్రస్థాయిలో అధికారులు పనులు పరిశీలించి, 22న ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. డొంకరాయి పవర్ కెనాల్‌కు రూ.1.50 కోట్లతో నెల రోజుల క్రితం పనులు ప్రారంభించారు. కాంక్రీట్, లైనింగ్ ప్యానల్స్ మరమ్మతులు, గట్ల గ్రౌటింగ్, ప్లాస్టరింగ్ పనులు పూర్తి చేశారు. ఈ నెల 22న కెనాల్ నుంచి నీటిని దిగువకు విడుదల చేసేందుకు జెన్‌కో అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. కేంద్ర కార్యాలయం నుంచి ఆదేశాల నేపథ్యంలో ఆదివారం సాయంత్రానికి పనులు కొలిక్కి తెచ్చినట్టు సివిల్ ఇంఛార్జి ఈఈ ఎం.శ్రీనివాసరావు తెలిపారు.

నిర్మాణ పనుల్లో నిమగ్నమైన కూలీలు

సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వీడండి

గ్రీవెన్సులో పీవో స్మరణ్‌రాజ్

రంపచోడవరం, న్యూస్‌టుడే: గిరిజనుల సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం విడనాడి పరిష్కారానికి చొరవ చూపాలని రంపచోడవరం ఐటీడీఏ పీవో, ఇన్‌ఛార్జి జేసీ బచ్చు స్మరణ్‌రాజ్ ఆదేశించారు. సోమవారం స్థానిక ఐటీడీఏ సమావేశ మందిరంలో ఏపీవో డీఎన్‌వీ రమణ, డీడీ రుక్మాంగదయ్య, ఈఈ శ్రీనివాసరావుతో కలసి పీవో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. మొత్తం 37 వినతులు వచ్చాయి. పీవో మాట్లాడుతూ గ్రీవెన్సులో వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరించేలా అధికారులు పనిచేయాలన్నారు. వచ్చిన వినతులు, పరిష్కార వివరాలను నివేదించాలని ఆదేశించారు. వెటర్నరీ డీడీ షరీఫ్, ఏజెన్సీ డీఈవో మల్లేశ్వరరావు, సబ్ కలెక్టర్ కార్యాలయ ఏవో సావిత్రి, జీసీసీ డీఎం జయశ్రీ తదితరులు పాల్గొన్నారు.

సమస్యలు వింటున్న ఐటీడీఏ పీవో, ఇన్‌ఛార్జి జేసీ స్మరణ్‌రాజ్

భూవివాదాలు లేకుండా చూడండి

ఏజెన్సీలో గిరిజనుల భూసమస్యలు పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నట్టు ఐటీడీఏ పీవో, ఇన్‌ఛార్జి జాయింట్ కలెక్టర్ స్మరణ్‌రాజ్ పేర్కొన్నారు. స్థానిక ఐటీడీఏ సమావేశ మందిరంలో రెవెన్యూ, భూసంబంధ, వెబ్‌ల్యాండ్ సమస్యలపై జిల్లా స్థాయి అధికారులతో సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ అర్హతను పరిగణలోకి తీసుకొని పరిష్కార దిశగా ముందుకెళ్లాలన్నారు.

రైతేరాజు
అన్నదాతకు అండగా నిలిచేందుకు విభిన్న కథనాల సమాహారం -6లో

నెత్తురోడుతున్న.. ప్రగతి మార్గాలు..!

కూడళ్ల వద్ద తరచూ ప్రమాదాలు

☛ 216 జాతీయ రహదారిపై కోరింగ పోలీసు స్టేషన్ పరిధిలో గత రెండేళ్లలో 102 ప్రమాదాలు జరిగాయి. యానాం నుంచి మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు గురైనవారే ఎక్కువగా ఉన్నారు.

☛ 2025 మే 17న తుని మండల పరిధిలోని డిగ్రీ కళాశాల ఎదురుగా ఆగి ఉన్న లారీని కారు ఢీ కొని నలుగురు ప్రాణాలు కోల్పోయారు.

☛ గతేడాది తూర్పుగోదావరి జిల్లా కొంతమూరు సమీపంలో ఓ మలుపు వద్ద లారీ డ్రైవర్ వెనుక వాహనాలను గుర్తించకుండా యుటర్న్ తీసుకోవడంతో వెనుక నుంచి కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే చనిపోయారు.

ఈనాడు, కాకినాడ

రహదారులు ప్రగతికి చిహ్నాలుగా చెబుతారు. అలాంటి రోడ్లు వాహన చోదకుల అతి వేగం, ఏమరపాటు కారణంగా రక్తమోడుతున్నాయి. 16, 216 నంబర్ల జాతీయ రహదారులు విశాలంగా ఉండటంతో వెనుకా ముందు చూసుకోకుండా వాహనాలను వేగంగా నడుపుతున్నారు. ట్రాఫిక్ నిబంధనలు మీరడం, రోడ్ల నిర్మాణంలో లోపాలు, వాహనాల సమస్యలు ప్రమాదాలకు కారణమవుతున్నాయి.

గత ఏడాది జరిగిన ప్రమాదాలు పరిశీలిస్తే..

జిల్లా	ప్రమాదాలు	మరణాలు
కాకినాడ	803	330
తూర్పుగోదావరి	837	328
అంబేడ్కర్ కోనసీమ	618	225

ఈ ప్రాంతాల్లోనే ఎక్కువ

◆ కాకినాడ జిల్లా.. తుని, తాళ్లరేవు మండలం కోరంగి, అన్నవరం, గండేపల్లి, ప్రత్తిపాడు, సామర్లకోట, గొల్లప్రోలు పోలీస్ స్టేషన్ల పరిధిలో..

◆ తూర్పుగోదావరి జిల్లా.. రాజానగరం, దేవరపల్లి ప్రాంతాలు

◆ కోనసీమ జిల్లా.. కొత్తపేట, రామచంద్రపురం, రావులపాలెం, ముమ్మిడివరం కూడళ్లు

రెప్పపాటులో..

కత్తిపూడి నుంచి ఒంగోలు (ఎన్‌హెచ్-216) చెన్నై, కోల్‌కత్తా (ఎన్‌హెచ్-16) మార్గాలు నిత్యం వాహనాలతో రద్దీగా ఉంటాయి. వాహనాలను అమిత వేగంతో దూసుకుపోతున్నారు. రాత్రి వేళల్లో విశ్రాంతి తీసుకోకుండా నడిపేస్తున్నారు. రెప్పపాటులో వాహనాలు డివైడర్లపైకి దూసుకెళుతున్నాయి. ఆగి ఉన్న వాహనాలను ఢీకొంటున్నాయి. ఈ రెండు రహదారులపై 2024లో 392, గత ఏడాది 403 ప్రమాదాలు నమోదయ్యాయి. రెండేళ్లలో 176 మంది చనిపోయారు. బండి నడుపుతూ చరవాణి మాట్లాడుతుండటం, ఏకాగ్రత లేకుండా ఉండటంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.

కాకినాడ జిల్లాలో ఇటీవల జరిగిన ప్రమాదం

ఉమ్మడి జిల్లాలో రహదారులు (కి.మీ.లలో) ■ ఎన్‌హెచ్-16: 140 ■ ఎన్‌హెచ్-216: 150 ■ ఎన్‌హెచ్-216ఏ: 70 ■ స్టేట్ హైవే: 404 ■ మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్లు: 756

ఉపాధిని కొండెక్కించారు..!

న్యూస్‌టుడే, కూనవరం

ఉమ్మడి రాష్ట్రంలో భద్రాచలం డివిజన్‌కే తలమానికంగా ఉన్న కూనవరం మండలంలోని పైదిగూడెం ఉద్యానవనం నేడు వెలవెలబోతోంది. ఎందరో ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులను విశేషంగా ఆకర్షించిన ఈ ఉద్యానం ప్రభ కోల్పోయి కళాహీనంగా మారింది. కార్యక్రమ ఉద్దేశాన్ని అధికారులు అటకెక్కించటంతో కొండరెడ్లు మళ్లీ కొండపైకి చేరారు. వృథాగా మారిన భూములకు పూర్వ వైభవం తెచ్చి, తమకు జీవనోపాధి చూపాలని గిరిజనులు కోరుతున్నారు.

● 1990వ దశకంలో అప్పటి ఐటీడీఏ అధికారులు పైదిగూడెంలో వందెకరాల్లో ఉద్యానవనాన్ని ఏర్పాటుచేశారు. కూనవరం, వీఆర్‌పురం, ఎటపాక, చింతూరు మండలాల్లోని కొండరెడ్డి కుటుంబాలను గుట్టల పైనుంచి కిందకు తీసుకొచ్చి ఇక్కడ ఉపాధి చూపటం దీని ఉద్దేశం. పలు రకాల పూల మొక్కలతో పాటు వివిధ రకాల పండ్ల మొక్కలు (మామిడి, జీడిమామిడి, జామ, రేగి, నిమ్మ, దానిమ్మ, కొబ్బరి) పెంచారు. కొండరెడ్డి కుటుంబాలకు ఇక్కడే పట్టు పురుగుల పెంపకంపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. మొక్కలకు అంటుకట్టడం, వెదురుతో కళాకృతుల తయారీపైనా మెలకువలు నేర్పారు. సాగుకు కొంత భూమిని వరి పండించడానికి వినియోగించేవారు. ఇవన్నీ కొండరెడ్లకు జీవన వనరుగా ఉపయోగపడేవి. వందెకరాల్లో ఖాళీ లేనంతగా తోటలతో కళకళలాడినంత కాలం వీరికి పనులకు ఢోకా ఉండేదికాదు.

▲ నిరుపయోగంగా వంద ఎకరాల ఉద్యానం

బీడుగా మారిన విలువైన భూములు

నిర్వహణ భారంగా మారిందని..

కాలక్రమంలో కాపరులు లేక పండ్ల తోటలు పశువుల పాలయ్యాయి. తోటలన్నీ మాయం కావడంతో కొందరు కొండరెడ్లు గుట్టలపై చేరారు. రాష్ట్ర విభజన తరువాత ఏర్పడిన ప్రభుత్వం వీరిని ఆదుకునేందుకు పండ్ల మొక్కలకు అంటుకట్టే పనులు కొనసాగించింది. దీంతో వీరికి ఉపాధి అందేది. రెండేళ్లుగా ఇక్కడ ఆ పనులనూ ఆపివేశారు. అధికారులనడిగితే నిర్వహణ భారంగా మారిందంటున్నారు. ప్రస్తుతం ఉద్యానవనంలో భూములన్నీ బీడులుగా మారాయి. ఉన్న మామిడి ఫలసాయాన్ని ఐటీడీఏ అధికారులు ఏడాదికోమారు వేలం నిర్వహించి వారే సొంతం తీసుకుంటున్నారు. స్థానిక కుటుంబాలు ఉపాధి, వ్యవసాయ పనులపై ఆధారపడుతున్నారు. ఇక్కడ భూమి నిరుపయోగంగా మారగా, నీటి వనరులను ఇతర ప్రాంత రైతులు వినియోగించుకుని సాగు చేసుకుంటున్నారు. వృథాగా ఉన్న భూములను గిరిజనులకు పంచి వారితో సాగు చేయిస్తే మేలు చేసినట్టవుతుంది.

26న జూనియర్ కళాశాల మైదానంలో వేడుకలు

రంపచోడవరం, న్యూస్‌టుడే: జిల్లాకేంద్రంలో గణతంత్ర వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు ఐటీడీఏ పీవో, జాయింట్ కలెక్టర్ స్మరణ్‌రాజ్ పేర్కొన్నారు. ఈ నెల 26న స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో వివిధ శాఖల స్టాల్స్ ఏర్పాటుతోపాటు ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసాపత్రాలందిస్తామన్నారు. వేడుకల్లో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని పీవో సర్మణ్‌రాజ్ అధికారులను ఆదేశించారు.

కాళ్లరిగేలా తిరుగుతున్నా.. కనికరించరేం

– న్యూస్‌టుడే, రంపచోడవరం

అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా తమ సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో వ్యయప్రయాసలు భరిస్తూ గ్రీవెన్సులో వినతి పత్రాలందిస్తున్నా బుట్టదాఖలవుతున్నాయని ఆవేదన చెందుతున్నారు. సోమవారం గ్రీవెన్స్‌కు హాజరైన బాధితులను 'న్యూస్‌టుడే' పలకరించింది.

ఆన్‌లైన్ కాక ఇబ్బందులు..



పోలవరం ప్రాజెక్టులో ముంపునకు గురైన నాగుళ్లపల్లి, ముషినిగుంట, పోతవరం-2, కంబలంపాలేనికి చెందిన నిర్వాసితులకు ప్రభుత్వం భూమికి భూమి ఇచ్చారు. అయితే వీటిని ఆన్‌లైన్ చేయలేదు. అన్నదాత సుఖీభవ పథకంతోపాటు సబ్సిడీపై విత్తనాలు అందుకోలేకపోతున్నారు. న్యాయం చేయాలని నాలుగేళ్లుగా ఐటీడీఏ, సబ్‌కలెక్టర్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా పరిష్కారం కాలేదు. **- సోది వెంకన్నదొర, గిరిజనుడు, నాగుళ్లపల్లి**

నిధులు మంజూరైనా ప్రయోజనం లేదు

దేవీపట్నం మండలం వెలగపల్లి చప్టా, దొనలంక మీదుగా సీహెచ్ గంగవరం, పెదనూతులు లింకు రోడ్డు వరకు ఏడు కి.మీ. బీటీ రోడ్డు నిర్మాణానికి రూ.5.31 కోట్లు మంజూరయ్యాయి. 2020లో ప్రారంభించిన పనులు 2023 నాటికి పూర్తి చేయాలి. నేటికీ అసంపూర్తిగా ఉంది. సగంసగం మాత్రమే చేశారు. మూడేళ్లుగా వినతి పత్రాలు అందిస్తున్నా ప్రయోజనం లేదు. **- కోట్ల శివారెడ్డి, సర్పంచి, పాముగండి**

'తెలుగు ప్రజల జీవితాల్లో వేమన కవిత్వం ఓ భాగం'

వి.ఎల్.పురం, న్యూస్‌టుడే: యోగి వేమన గొప్ప తెలుగు కవి అని, ఆయన పద్యాలు సులభంగా అర్థమయ్యేలా ఉండటంతో కాలాతీతంగా నిలిచి తెలుగు ప్రజల జీవితంలో ఒక భాగమయ్యాయని ఇన్‌ఛార్జి కలెక్టర్(ఎఫ్‌ఏసీ) మేఘాస్వరూప్ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో యోగి వేమన జయంతి నిర్వహించారు. తొలుత చిత్రపటానికి వాళి అర్పించారు. ఆయన మాట్లాడుతూ వేమన గొప్పదనాన్ని సీపీ బ్రౌన్ ప్రపంచానికి పరిచయం చేశారని, మన భాష, సంస్కృతి, విలువలను ప్రపంచం గుర్తించడం గర్వకారణమన్నారు. పలు పద్యాలను విద్యార్థులు వినిపించారు. జిల్లా రెవెన్యూ అధికారి సీతారామమూర్తి, ప్రభుత్వ సంగీత కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసరావు, సత్యసాయి గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ గురువారెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు.

జాతీయ రహదారిపై దట్టమైన పొగమంచు

సంక్రాంతికి కొద్ది రోజుల ముందు తగ్గుముఖం పట్టిన పొగమంచు మళ్లీ కమ్ముకుంటోంది. చలిగాలులకు మన్యం గజగజ వణుకుతోంది. రాజవొమ్మంగిలో సోమవారం ఉదయం 516-ఈ జాతీయ రహదారిపై దట్టమైన పొగమంచు కురిసింది. 8.30 గంటలు దాటినా మంచు తెరలు వీడలేదు. వాహనదారులు లైట్లు వెలిగించి రాకపోకలు సాగించారు. రాత్రులు సైతం చలి అధికంగా ఉండటంతో చిన్నారులు, వృద్ధులు, పాదచారులు ఇబ్బంది పడుతున్నారు. రాజమహేంద్రవరం నుంచి విజయనగరం వరకు వెళ్లే 516-ఈ జాతీయ రహదారిపై వాహన చోదకులు జాగ్రత్తగా రాకపోకలు సాగించాలని పోలీసులు సూచిస్తున్నారు.



– న్యూస్‌టుడే, రాజవొమ్మంగి

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు సంప్రదించండి
Cell: 80085 97607
ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి
Cell: 80082 34669

(c) eenadu

ఈఎస్ఎల్ ప్రాంతీయ సమరానికి సై

నేటి నుంచి నార్త్ ఆంధ్రా స్థాయి ఈనాడు క్రికెట్ పోటీలు

శ్యామలా సెంటర్, న్యూస్‌టుడే: ఈనాడు స్పోర్ట్స్ లీగ్ (ఈఎస్ఎల్) టోర్నమెంట్ ప్రాంతీయ సమరానికి రంగం సిద్ధమైంది. క్రికెట్‌లో ప్రతిభావంతుల్ని వెలికితీసేందుకు నిర్వహిస్తున్న ఈఎస్ఎల్ క్రికెట్ పండగ రెండో దశకు చేరుకుంది. రాజమహేంద్రవరంలోని గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ (జీజీయూ)లో 'ఈనాడు క్రికెట్ నార్త్ ఆంధ్రాస్థాయి పోటీలు' మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. గత నెల 27 నుంచి ఈ నెల 7వరకు హోరాహోరీగా జరిగిన జిల్లా స్థాయి పోటీల్లో సీనియర్స్, జూనియర్స్ విభాగాల్లో విజేతలుగా నిలిచిన జట్లు నార్త్ ఆంధ్రాస్థాయి పోటీల్లో తలపడనున్నాయి. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, రాజమహేంద్రవరం జట్ల మధ్య జరిగే ఈ పోటీలను నాకౌట్, టీ-20 ఓవర్ల విధానంలో నిర్వహించనున్నారు.

వేదిక : గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ మైదానం -I, రాజమహేంద్రవరం

జూనియర్స్ విభాగం : ఉదయం 8.30కు రాజమహేంద్రవరం X విశాఖ

సీనియర్స్ విభాగం : మధ్యాహ్నం 1.30కు రాజమహేంద్రవరం X విశాఖ

EENADU SPORTS LEAGUE 2025

Title Sponsor: ధనిక్ భారత్ విద్యా సంస్థలు IIT-JEE | NEET

Protein Partner: నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ (Non-Govt. Public Charitable Trust) NECC "Sunday ho yah Monday roz khao ande"

Beverage Partner: CMR SHOPPING MALL The joy of life ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ | ఒడిశా | కర్ణాటక

Gift Partner: KL (DEEMED TO BE UNIVERSITY)

Regional Sponsor: GGU GODAVARI GLOBAL UNIVERSITY RAJAMAHENDRAVARAM, A.P. Call: 994 999 3483 | www.ggu.edu.in

Medical Partner: GSL

TV Partner: ETV ఆంధ్రప్రదేశ్

Digital Partner: ఈనాడు.నెట్ ETV BHARAT

FM Partner: ఈ FM Mee FM

Organised by: ఈనాడు

మహిళా కానిస్టేబుల్‌కు మంత్రి లోకేశ్ ప్రశంస

రంగంపేట: రోడ్డుపై వాహనాలు నిలిచిపోవడంతో విధి నిర్వహణలో లేకపోయినా.. బిడ్డను చంకనెత్తుకుని ట్రాఫిక్‌ను చక్కదిద్దిన రంగంపేటకు చెందిన మహిళా కానిస్టేబుల్ జయశాంతిపై ప్రసంశల వర్షం కురుస్తోంది. ఆమె చొరవ గురించి తెలుసుకున్న విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ అభినందించారు. ఆ మేరకు ఆమెను ట్యాగ్‌చేస్తూ సోమవారం ట్విట్టర్‌లో పోస్టుచేశారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పురస్కారం అందించాలని జిల్లా ఎస్పీ నరసింహకిషోర్‌కు సూచించినట్లు సమాచారం. జయశాంతి సేవలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో నెటిజన్లు అభినందిస్తున్నారు.

బిడ్డనెత్తుకుని ట్రాఫిక్ విధుల్లో కానిస్టేబుల్ జయశాంతి

సజ్జనార్ కితాబు: ఒక చేతిలో పేగుబంధం.. మరో చేతిలో సమాజ బాధ్యత.. అంటూ హైదరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ జయశాంతిని ప్రశంసిస్తూ ఎక్స్‌లో పోస్టు చేశారు. ఆమె సమయస్ఫూర్తి.. విధి నిర్వహణలో నిబద్ధత ఆదర్శనీయమని కితాబుచ్చారు.

రోడ్ల దుస్థితికి వైకాపా పాలకులే కారణం

నిడదవోలు: గత పాలకుల నిర్లక్ష్యం కారణంగానే రహదారులు ప్రస్తుతం అధ్వాన స్థితిలో ఉన్నాయని మంత్రి దుర్గేష్ అన్నారు. నిడదవోలు నియోజకవర్గంలో సోమవారం అభివృద్ధి పనులను పరిశీలించారు. సింగవరం నుంచి నందమూరు వరకు నాబార్డు నిధులతో చేపట్టిన 2.5 కి.మీ.ల రహదారి నిర్మాణంపై ఆరా తీశారు. పల్లెపండగ రెండు విడతల్లో 450 గ్రామీణ రహదారులు నిర్మించామన్నారు. పీఆర్ ద్వారా మరో రూ.28 కోట్లతో కొత్త రహదారులకు అనుమతులొచ్చాయన్నారు. కానూరు-ఉసులుమర్రు రహదారిని పెరవలి-కాపవరం వరకు పొడిగించే యోచనలో ఉన్నామన్నారు.

రహదారులను పరిశీలిస్తున్న మంత్రి దుర్గేష్

సచివాలయం.. సతమతం

ఆన్‌లైన్ సేవలు.. అందక తిప్పలు

యాతన..: తరచూ మొరాయించే కంప్యూటర్లు, పనిచేయని ఇన్వర్టర్లు, ఇంకులేని ప్రింటర్లు, స్టేషనరీ కొరత.. ఇంత జరుగుతున్నా.. మరమ్మతులకు నిధులుండవు. వెరసి గ్రామ, వార్డు సచివాలయాల దుస్థితి ఇదీ.

వేదన..: కంప్యూటర్లు, ప్రింటర్లు తరచూ పనిచేయకపోవడం.. వాటిని బాగు చేసే పరిస్థితి లేకపోవడంతో సిబ్బంది అవస్థలు పడుతున్నారు. సాంకేతిక ఇబ్బందుల కారణంగా ఆన్‌లైన్ సేవలు అందక ప్రజలూ ఆవేదన చెందుతున్నారు.

ఆ కారణాన..: ఒక్కో సచివాలయానికి రెండు కంప్యూటర్లతోపాటు ఒక ప్రింటర్, ఒక ఇన్వర్టర్ చొప్పున గత వైకాపా ప్రభుత్వం సమకూర్చినప్పటికీ నాణ్యత లేనివి సరఫరా చేయడంతో త్వరగా పాడై తరచూ మొరాయిస్తున్నాయి. నాటి రైతు భరోసా కేంద్రాలకు కూడా ఒక కంప్యూటర్‌తోపాటు వివిధ పరికరాలు అందించినప్పటికీ వాటి పరిస్థితీ అలాగే ఉంది. కొన్ని సచివాలయాలతో పాటు రైతుసేవా కేంద్రాల్లో పనిచేయని సాంకేతిక పరికరాలకు సిబ్బంది తమ జేబులోని డబ్బు ఖర్చుచేయాల్సివస్తోందని వాపోతున్నారు.

విజ్ఞాపన..: కంప్యూటర్లు, ప్రింటర్ల సమస్యతో ధ్రువీకరణ పత్రాలకు వచ్చేవారు యాతనపడుతున్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో వెంటనే నిధులు కేటాయించి వాటికి మరమ్మతులు చేపట్టాలని, లేదంటే కొత్తవి సమకూర్చాలని ప్రజలు కోరుతున్నారు.

గ్రామ సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది

సాంత్వన..: గ్రామ, వార్డు సచివాలయాలకు కొత్త కంప్యూటర్లు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందని జిల్లా ఇన్‌ఛార్జి అధికారిణి వీణాదేవి తెలిపారు. ఇప్పటికే కొన్ని జిల్లాల్లోని సచివాలయాలకు కొత్త కంప్యూటర్లు, ప్రింటర్లు సరఫరా అయ్యాయని, త్వరలో మన జిల్లాకు రానున్నాయని ఆమె అంటున్నారు.

– న్యూస్‌టుడే, వి.ఎల్.పురం(రాజమహేంద్రవరం)

జిల్లాలో వ్యవస్థ స్వరూపం	
మొత్తం సచివాలయాలు	: 512
గ్రామ సచివాలయాలు	: 393
వార్డు సచివాలయాలు	: 119
పనిచేస్తున్న సిబ్బంది	: 4,067

గురువుల జ్ఞాన ప్రబోధతో ఆధ్యాత్మిక ప్రశాంతత

గాడ్ నుంచి జ్ఞాపికలు స్వీకరిస్తున్న ప్రదీప్, సరస్వతి, ఎల్వీ సుబ్రహ్మణ్యం

రాయవరం: గురువుల జ్ఞాన ప్రబోధతోనే భక్తుల జీవితాల్లో ఆధ్యాత్మిక ప్రశాంతత కలుగుతుందని రాష్ట్ర హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి, రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం అన్నారు. వెదురుపాక విజయదుర్గా పీఠంలో యర్రాపగడ రామకృష్ణ అధ్యక్షతన పీఠాధిపతి వాడ్రేవు వెంకట సుబ్రహ్మణ్యం (గాడ్) 90వ జన్మదిన వేడుకల్లో సోమవారం వారు మాట్లాడారు. ఆధ్యాత్మికవేత్త, ప్రసారభారతి విశ్రాంత ఉప సంచాలకుడు ఆర్.అనంత పద్మనాభరావు మాట్లాడుతూ గురువు బోధనలు పాటిస్తేనే ఆత్మజ్ఞానంతో పాటు మానసిక సంతృప్తి కలుగుతుందన్నారు. పీఠాధిపతి గాడ్ భక్తులనుద్దేశించి మాట్లాడుతూ ఆపన్నులను ఆదుకోవడం ద్వారానే ముక్తి పొందగలమన్నారు. ఎమ్మెల్యేలు వేగుళ్ల జోగేశ్వరరావు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, వారణాసి చింతమణి గణపతి ఆలయ అర్చకులు చల్లా జగన్నాథశాస్త్రి, మహమహోపాధ్యాయ డా.విశ్వనాథ గోపాలకృష్ణశాస్త్రి, డా.గొర్తి సుబ్రహ్మణ్యశాస్త్రి, డా.చిలకపాటి విజయ రాఘవాచార్యులు, డా.ఆకెళ్ల విభీషణ శర్మ, డా.విశ్వనాథ గోపాలకృష్ణశాస్త్రి, వస్త్రవ్యాపారి తుమ్మిడి రామ్‌కుమార్, జీఎస్ఎల్ వైద్య కళాశాల అధినేత డా.గన్ని భాస్కరరావు తదితరులు మాట్లాడారు. యర్రాప్రగడ రామకృష్ణ రచించిన 'రాముడు వచ్చాడు' పుస్తకాన్ని అతిథులు ఆవిష్కరించారు. డా.జీఎస్ఎన్ రెడ్డి, వరలక్ష్మి తదితరులు పీఠాధిపతి ఆశీస్సులు అందుకున్నారు. పీఠం పర్యవేక్షకుడు బాపిరాజు, పీఆర్వో వాడ్రేవు వేణుగోపాల్ (బాబీ), విజయదుర్గా సేవా సమితి ప్రతినిధులు గాదే భాస్కరనారాయణ, సత్యవెంకట కామేశ్వరి, బలిజేపల్లి రమ, పెదపాటి శ్రీనివాసమూర్తి, కనకదుర్గ, బుజ్జి, కోట సునీల్‌కుమార్, కందర్ప హనుమాన్ పాల్గొన్నారు.

బస్సులను తనిఖీ చేస్తున్న రవాణాశాఖాధికారులు

అధిక టికెట్ ధరలు.. 35 బస్సులపై కేసులు

రావులపాలెం పట్టణం: అధిక ధరలకు టికెట్లు విక్రయించి ప్రయాణికులను తీసుకువెళ్తున్న 35 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదు చేసినట్లు జిల్లా రవాణాశాఖాధికారి దేవిశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. సంక్రాంతి పండగ ముగిసిన అనంతరం తిరుగు ప్రయాణమైన ప్రయాణికుల నుంచి అధికంగా టికెట్ ధరలు వసూలు చేస్తున్న సంఘటనలపై రావులపాలెం జాతీయ రహదారిపై తనిఖీలు నిర్వహించామన్నారు. మొత్తం 35 బస్సులపై కేసులు నమోదు చేసి రూ.5,47,600 అపరాధ రుసుము విధించినట్లు తెలిపారు. కాకినాడ నుంచి బెంగళూరు వెళుతున్న బస్సు పన్ను కట్టకపోవడంతో సీజ్ చేసి రూ.2,40,000 జరిమానా విధించామన్నారు. తనిఖీల్లో రవాణా శాఖాధికారులు రాజేంద్రప్రసాద్, శ్రీనివాస్, రవికుమార్, సురేష్‌కుమార్, షణ్ముఖ శ్రీనివాస్, కౌశిక్ పాల్గొన్నారు.

మధ్యవర్తిత్వ విధానంపై శిక్షణ

కంబాలచెరువు(రాజమహేంద్రవరం), న్యూస్‌టుడే: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మధ్యవర్తిత్వ విధానాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడంలో భాగంగా 40 గంటల శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతోందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత పేర్కొన్నారు. సోమవారం రాజమహేంద్రవరంలోని జిల్లాకోర్టు ఆవరణలో సుప్రీంకోర్టు మధ్యవర్తిత్వం, రాజీ ప్రాజెక్టు కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. న్యాయాధికారులు ఒక కేసు మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కార సాధ్యమవుతుందని నిర్ధారించినప్పుడు వాటిని ఆ కేంద్రానికి సిఫారసు చేస్తారన్నారు. నిబంధనల మేరకు జ్యుడీషియల్ అధికారి లేదా న్యాయవాదిని మధ్యవర్తిగా నియమించి తదుపరి సమస్యలు తలెత్తకుండా సహేతుకమైన పరిష్కారం చూపేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇలా పరిష్కారమైన కేసులపై తిరిగి అప్పీల్‌కు అవకాశం ఉండదన్నారు. ఈ నెల 23 వరకు న్యాయసేవల అథారిటీ కాన్ఫరెన్సు హాలులో శిక్షణ తరగతులు జరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో డీఎల్ఎస్ఏ కార్యదర్శి ఎన్.శ్రీలక్ష్మి, మీడియేషన్ మాస్టర్ శిక్షకుడు(దిల్లీ) ఎస్‌హెచ్ సురేందర్‌సింగ్, మీడియేషన్ మాస్టర్ శిక్షకుడు(కేరళ) ఎండీ షిరాజ్, ఇతర న్యాయమూర్తులు, 35 మంది న్యాయవాదులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత

23 నుంచి ప్లంబింగ్‌లో ఉచిత శిక్షణ

నరసాపురం గ్రామీణ, న్యూస్‌టుడే: నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ (ఎన్ఏసీ) ఆధ్వర్యంలో ఈ నెల 23 నుంచి పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం పెదమైనవానిలంకలోని డిజిటల్ సామాజిక భవనంలో ప్లంబింగ్‌లో ఉచిత శిక్షణ తరగతులు నిర్వహిస్తామని ఆ సంస్థ సహాయ సంచాలకుడు ఎం.వసంతరావు తెలిపారు. తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల పరిధిలో ఎస్ఎస్‌సీ, ఐటీఐ- సివిల్, మెకానికల్, డిప్లొమా-సివిల్, మెకానికల్ కోర్సుల్లో ఉత్తీర్ణులైన యువత అర్హులని తెలిపారు. శిక్షణ సమయంలో వసతి, భోజన సదుపాయం కల్పిస్తామన్నారు. పూర్తి వివరాల కోసం 91105 77979, 99123 22445, 98482 66647 నంబర్లలో సంప్రదించవచ్చన్నారు.

ఆటో ఢీకొని హోంగార్డు మృతి

వీరబాబు (పాత చిత్రం)

రాజానగరం: రామస్వామిపేట వద్ద గూడ్స్ ఆటో ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన ఇటీవలె చోటుచేసుకుంది. సీఐ ప్రసన్నవీరయ్యగౌడ్ వివరాల ప్రకారం..తొండంగి మండలం శృంగవృక్షం గ్రామానికి చెందిన మానం వీరబాబు(47) రంగంపేట పోలీస్‌స్టేషన్‌లో హోంగార్డు. ఆదివారం రాత్రి విధుల నిమిత్తం అనపర్తి సర్కిల్ ఆఫీసుకు ద్విచక్రవాహనంపై వెళ్లి రాత్రి 12 గంటలప్పుడు తిరిగి రంగంపేట వస్తున్నాడు. రామస్వామిపేట ఏడీబీరోడ్డులోని ఆంజనేయస్వామి విగ్రహం సమీపంలో గూడ్స్ ఆటో వీరబాబు వాహనాన్ని ఢీకొంది. తలకు గాయమై అతను అక్కడికక్కడే మృతి చెందారు. అతని భార్య రామలక్ష్మీదేవి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. మృతుడికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

బాలికపై యువకుడి అసభ్య ప్రవర్తన

సీతానగరం (కోరుకొండ): సీతానగరం మండలం శెట్టిబలిజపేటకు చెందిన బాలికను ఓ యువకుడు అసభ్యంగా ప్రవర్తించిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఐ రాంకుమార్ తెలిపిన వివరాలు.. సీతానగరం మండలం చినకొండేపూడికి చెందిన యువకుడు పి.చిట్టిబాబు ఎలక్ట్రికల్ పని చేస్తుంటాడు. స్థానికంగా ఉన్న శెట్టిబలిజపేటకు అప్పుడప్పుడు మద్యం తాగేందుకు వెళుతుంటాడు. ఈ నెల 16న మద్యం మత్తులో వెళ్తుండగా అతడి చేయి ఓ బాలికకు తగిలింది. ఈ క్రమంలో అతను బాలికపై అసభ్యంగా ప్రవర్తించాడు. సోమవారం శెట్టిబలిజపేటలోని దుకాణంలో మద్యం తాగి వెళ్తుండగా బాలిక తండ్రి యువకుడిని టెలిఫోన్ స్తంభానికి కట్టేశారు. అతడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు యువకుడిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు.

తనపై దాడి చేశారంటూ ఫిర్యాదు

దళిత యువకుడైన తనను స్తంభానికి కట్టి దాడి చేశారని చిట్టిబాబు ఫిర్యాదు చేశారు. బాలిక తండ్రిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసునమోదు చేయగా డీఎస్పీ శ్రీకాంత్ దర్యాప్తు చేస్తున్నారు.

చెట్టు పైనుంచి జారిపడి వ్యక్తి మృతి

రాజవొమ్మంగి: ముర్లవానిపాలేనికి చెందిన సోముల సోమరాజు (45) తాటికల్లు సేకరించేందుకు చెట్టు ఎక్కారు. అదుపు తప్పి కిందపడిపోవడంతో గాయాలయ్యాయి. పీహెచ్‌కే తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సోమరాజు మృతితో గ్రామంలో విషాదం నెలకొంది.

EENADU Classifieds

BUSINESS SERVICES

బంగారం బ్యాంకులలో/ ఏ ఇతర ప్రైవేటు సంస్థలలో తాకట్టులో ఉన్నవి విడిపించి ఈరోజు మార్కెట్ ధర ప్రకారం కొనబడును. (స్పాట్ క్యాష్). Ph: 8142292071.

బంగారం బ్యాంకులలో, ముత్తూట్, మనప్పురం, ఇతర ప్రైవేటుసంస్థల్లో తాకట్టులోఉన్నవి విడిపించి ఈరోజు మార్కెట్‌ధర ప్రకారం కొనబడును. స్పాట్‌క్యాష్ ✆ 9849138626

FINANCIAL SERVICES

ఆంధ్రప్రదేశ్‌లో Govt. ఉద్యోగస్తులకు, రిటైర్డ్ పెన్షనర్లకు సులభ వాయిదా లేదా నెలవారీ వడ్డీ పద్ధతిలో పర్సనల్ లోన్స్. అయోధ్య కోఆపరేటివ్ సొసైటి, ✆7386201191.

PROFESSIONAL SERVICES

VAASTU

మీ ఇల్లు, ఆఫీసు, స్థలాలకు వాస్తు సరిచేసుకోండి. కొత్త ఇంటి నిర్మాణంకై వాస్తు డ్రాయింగ్స్ ఇస్తాం. వాస్తు సలహాలకు hrvasthuyoutube Cont. Cell: 9246624248.

REAL ESTATE

LAND FOR SALE

KAKINADA RURAL

కరప గ్రామంలో 1.4 ఎకరాల మెట్టభూమి మరియు 150 గజాల ఇండ్ల స్థలము అమ్మకమునకు కలదు. Cont. Cell: 80748 99712, 86888 84081.

GENERAL

పెద్దాపురం జగ్గంపేట రోడ్డు కాట్రావులపల్లి గ్రామంలో 2.5 ఎకరాల హౌస్ సైట్ అమ్మకం. ఎకరా: 70 లక్షలు. ఫోన్: 96204 74470.

JOBS

Wanted Co-Ordinators, PRO's, Teachers for Primary & HS, Teachers for all Subjects. Thejus High School, DWM, Rjy(R), ✆ 9848225858

Wanted Male Counselors and Admission Dept. Staff Qualification any Degree. Age Limit: 25 to 45 Years having Experience in Educational Organisations will be preferable. Salary upto: 18,000/- working Location: Master Minds College, Rajahmundry. Contact: 9248733370.

WANTED Collection Boys, Lady Receptionist, Driver for a Chit Fund Company, Vidyuth Nagar, Kakinada. Contact: 79898 79447.

ప్రముఖ ఫైనాన్స్ & ఇన్సూరెన్స్ కంపెనీలో జాబ్ చేయుటకు అభ్యర్థులు కావలెను. మార్కెటింగ్ అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత. జీతం: 20K to 30K. ✆ 83328 80781

రాజమండ్రి, కోరుకొండ రోడ్డులో మా ఇంటివద్ద 2 సంవత్సరాల పిల్లల ఆలన పాలన చూసుకొనుటకు ★ కేర్‌టేకర్స్ కావలెను. Cont. Cell: 77999 88168.

మండపేట టౌన్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ షోరూంకి సె.గార్డ్స్, ఆఫీస్ బాయ్స్ (జీ.12 వేలు) హౌస్ కీపింగ్ (జీ. 9 వేలు) కావలెను. ✆ 96763 92502, 97054 06949.

హైదరాబాద్‌లో వృద్ధులను, పిల్లలను, పేషెంట్లకు, సేవ, ఇంటి, వంటపనులు చేయుటకు స్త్రీలు/ఆయాలు/నర్సులు, కేర్ టేకర్స్ కావలెను.జీతం: 15-20వేలు+రూం+బో. ప్రీ.9346705231.

ప్రముఖ రియల్ సంస్థ RJY బ్రాంచ్‌లో వ: 40 సం|| పైబడి M/F మార్కెటింగ్‌కు, (Govt./ గెజిటెడ్ ఆఫీసర్స్ Rtd./ Pvt.), AGMsగా చేయడానికి కావలెను (Salary + ఇన్సెంటివ్స్ T&C). 9398033529

రాజమండ్రి నందు DTP డిజైనర్స్, ఫ్లెక్స్ వర్కర్స్ (బోర్డ్స్ ఫిటింగ్), TATA ACE డ్రైవర్స్, హెల్పర్స్ M/F కావలెను. Contact Cell: 92466 57116.

రాజమండ్రిలో ప్రముఖ హాస్పిటల్‌లో పనిచేయుటకు క్వాలిఫైడ్ నర్సింగ్ స్టాఫ్, రిసెప్షనిస్ట్, ఎనస్తీషియా టెక్నీషియన్, అకౌంటెంట్స్, ఫార్మాసిస్ట్స్ కావలెను. ✆ 89199 09790.

రాజమండ్రి భీమవరంలో ప్రైకం., బ్యాంక్స్, షోరూమ్స్ నందు సెక్యూరిటీ గార్డ్స్ & సూపర్‌వైజర్స్ కావలెను. రూం+బో., జీ: 12-15 వేలు. రాజ్ సెక్యూరిటీ, దేవిచౌక్, Rjy, 9392269369.

Exp. నర్సులు/ ఆయాలు/ వార్డ్ బాయ్స్ కావలెను. జీతం: Rs: 20,000/- నుండి 25,000/- వరకు. కూకట్‌పల్లిలో Hyd ✆ 6302532832, 8019117633.

నెక్ సూచించిన కోడిగుడ్ల ధర
★ For the Information of Trade & Industry
★ తూర్పుగోదావరి జోన్ ప్లాస్టిక్ ట్రేలో సరఫరా చేసే ఫారం గేటు ధర రూ. 4-95 పైII
అనపర్తి ఆఫీసు: 08857-226908

EENADU for Advertisement Contact: 8008597607

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్-లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

ధరవరలు

అంబాజీపేట కొబ్బరి మార్కెట్

కొబ్బరి (క్వింటాళ్లలో)		ధర (రూ.లలో)
కొత్తకొబ్బరి		18,000
కురిడీ (వెయ్యింటికి):		
పాతకాయ:	గండేరా	27,000
	గటగట	25,000
కొత్తకాయ:	గండేరా	26,000
	గటగట	24,000
నీటి కాయ (వెయ్యింటికి):		
పాత (ముక్కుడు) కాయ		16,000-18,000
కొత్త (పచ్చి) కాయ		16,000-17,000
కొబ్బరినూనె మార్కెట్:		
15 కిలోలు		5,000
కిలో		350

గమనిక: అంబాజీపేట కొబ్బరి మార్కెట్ ధరలు ప్రతి బుధ, శనివారాల్లో మాత్రమే మారుతాయి.

వెన్‌కాబ్ చికెన్ ధర కిలోకు రూ.లలో

ఫారంరేటు	157-00
రిటైల్ లైవ్	184-00
డ్రెస్డ్	267-00
స్కిన్‌లెస్	304-00

ఒక్కో మునక్కాడ రూ.20

తాళ్లపూడి, న్యూస్‌టుడే: చలి, మంచు ప్రభావంతో పూత, పిందె రాలిపోతోంది. సరైన దిగుబడి లేక మునక్కాడ ధరకు రెక్కలొచ్చాయి. తాళ్లపూడిలో సోమవారం జరిగే వారపుసంతలో మునక్కాడలు అంతంత మాత్రంగానే వచ్చాయి. సాధారణ రోజుల్లో 500కిలోలు వచ్చేవి. అప్పుడు మూడు మునగకాడలను రూ.20 విక్రయించేవారు. ప్రస్తుతం టోకుమార్కెట్లో కిలో రూ.150 నుంచి రూ.200 వరకు ఉంది. ఒక్కో కాడ రూ.20 చొప్పున ధర ఉండటంతో అమ్మేవారికి గిట్టుబాటు కాక.... కొనేవారు కొనలేని పరిస్థితి నెలకొంది.

92.7 FM Rajamahendravaram ఈ FM 92.7 Mee FM

ఈఎఫ్ఎమ్ కార్యక్రమాలు

సోమవారం నుంచి శుక్రవారం

కార్యక్రమము	ప్రసార వేళలు
ఉషోదయం	ఉ॥ 5 - ఉ॥ 7
ఈ-మార్నింగ్స్	ఉ॥ 7 - ఉ॥ 11
నువ్వా నేనా	ఉ॥ 11 - మ॥ 2
సత్యభామ	మ॥ 2 - సా॥ 5
లైట్ తీస్కో	సా॥ 5 - రా॥ 9
సరదాగా కాసేపు	రా॥ 9 - రా॥ 12
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా॥ 12 - తె॥ 5

/Eenadufm

For Advertising on Eenadu FM Contact 9000180626, 9989993175

సంఘటితంగా మారి.. అన్నదాతకు సాయపడి..

రైతేరాజు

న్యూస్‌టుడే, అంబాజీపేట

కొబ్బరి రైతుల సమస్యలను సంఘటితంగా పరిష్కరించుకోవాలనే ఉద్దేశంతో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట కేంద్రంగా 2017లో కృషీవల కోకోనట్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ సంస్థను ఏర్పాటు చేసుకున్నారు. 430 మందితో ప్రారంభమై ప్రస్తుతం వీరి సంఖ్య 1680కి చేరింది. జిల్లాలోని అన్ని గ్రామాల నుంచి సభ్యులను చేర్చుకున్నారు. వీరిలో కొందరు షేర్ క్యాపిటల్ తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ సంస్థను గుర్తించింది. భారత ప్రభుత్వ సహకారంతో 2020లో క్వాయర్ పరిశ్రమను అయినవిల్లి మండలం నేదునూరులో స్థాపించారు. డొక్క వృథాగా పోకుండా పీచు, తాళ్లు, పొట్టుతో పరిశ్రమలు నెలకొల్పారు. వీటితో పాటు నర్సరీ సైతం ఏర్పాటు చేసి తక్కువ ధరకు మొక్కలు అందిస్తున్నారు.

పలు కార్యక్రమాలు..

● సంస్థ ద్వారా వేపగింజలు కొనుగోలు చేసి పొడిగా మార్చి కొబ్బరి చెట్లకు తెగుళ్లు రాకుండా ట్రైకోడెర్మా విరిడీ శిలీంద్రాన్ని తయారు చేసి రైతులకు ఇస్తున్నారు.

● నాణ్యమైన మొక్కలు, వానపాములు, వివిధ రకాల సేంద్రియ ఎరువులను తయారు చేసి అందుబాటులో ఉంచుతున్నారు. ప్రాచుర్యం పొందిన బయోచార్‌ను అతి తక్కువ ధరకు అందిస్తున్నారు.

● కొబ్బరిపొట్టును సులభంగా తయారు చేయడానికి అనేక రకాలైన పద్ధతులను ప్రయోగాత్మకంగా పరిశీలించి వీటిలో ఉత్తమమైన విధానాలను అభివృద్ధి చేశారు. దీన్ని సేద్యానికి అనుగుణంగా మార్చుతున్నారు. ఇది ఎంతోమంది కార్మికులకు ఉపాధిని కల్పిస్తోంది.

కృషీవల కోకోనట్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ సంస్థ

స్ఫూర్తి

● కొబ్బరి చిప్పలను పైరాలసిస్, సంప్రదాయ పద్ధతుల్లో బొగ్గుగా మార్చి బయోచార్ తయారీకి వినియోగిస్తున్నారు.

● మేలురకం మామిడి, సపోట, నిమ్మ, నారింజ, బత్తాయి, కొబ్బరి, అరటి, పనస, సీతాఫలం, నేరేడు వంటి వివిధ రకాల మొక్కలు సేకరించి రైతులకు అందుబాటు ధరల్లో సరఫరా చేస్తున్నారు.

● బహిరంగ మార్కెట్‌లో కొబ్బరి ధరలు భారీగా పతనమైన సందర్భంలో నాఫెడ్ ద్వారా ఆయిల్‌ఫెడ్‌కు నోడల్ ఏజెంట్‌గా ఉండి రైతులకు కనీస మద్దతు వచ్చేలా చేస్తున్నారు.

● రైతులకు ఎప్పటికప్పుడు అవగాహన సదస్సులు నిర్వహిస్తూ సాగులో అధునాతన విధానాలు వివరిస్తున్నట్లు సంస్థ ఛైర్మన్ వీరరాఘవులు,సభ్యులు తెలిపారు.

వరిసాగులో సమగ్ర సస్యరక్షణ

దాళ్వా వరిపంట

గొల్లప్రోలు, న్యూస్‌టుడే: దాళ్వా వరిసాగులో సమగ్ర సస్యరక్షణతో నాణ్యమైన, అధిక దిగుబడులు పొందొచ్చు. పంటపై ఆశించే తెగుళ్లు, నివారణ చర్యల గురించి జిల్లా ఏరువాక కేంద్రం **కోఆర్డినేటర్ చల్లా వెంకట నరసింహారావు** వివరించారు.

✦ జింక్‌లోపం కారణంగా నాట్లు వేసిన కొద్దిరోజులకు ఆకు చివరలు ఎండి, ఎదుగుదల తగ్గుతుంది. నివారణకు ఆఖరి దమ్ములో ఎకరాకు 20 కేజీలు జింక్‌సల్ఫేట్ వేయాలి. లోప లక్షణాలు కనిపించిన వెంటనే లీటరు నీటికి జింక్‌సల్ఫేట్ కలిపి పిచికారీ చేయాలి. భాస్వరం ఎరువు, పురుగు మందుతో కలిపి వాడకూడదు. ✦ దోమపోటు రాకుండా ముందస్తుగా మందులు పిచికారీ చేయడం సరైన విధానం కాదు. సుడిదోమ ఉనికి గమనిస్తే నివారణకు ఎసిఫేట్ 1.5 గ్రాములు లేదా పైమెట్రోజైన్ 0.6 గ్రాములు లేదా డైనోటెఫ్యూరాన్ 0.4 గ్రాములు లేదా ట్రైఫ్లూమిజోపిరిమ్ 0.48 మిల్లీలీటర్ల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ✦ బ్యాక్టీరియా, ఎండాకు తెగులు ఆశిస్తే నివారణకు నత్రజని ఎరువుల వాడకం నిలిపివేయాలి. మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎకరాకు 20 కేజీలు చల్లాలి. ఉధృతి తగ్గడానికి ప్లాంటోమైసిన్ 1.0 గ్రాములు, కాపర్ ఆక్సీక్లోరైడ్ 3.0 గ్రాములు లీటరు నీటికి పిచికారీ చేయాలి. ✦ పొడ తెగులు ఆశిస్తే నివారణకు హెక్సాకొనాజోల్ 2.0 మిల్లీగ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ✦ సుడిదోమ, అగ్గితెగులు ఒకేసారి కనిపిస్తే ట్రైఫ్లూమీజోపైరం 0.48 మిల్లీలీటర్లు, ఐసోప్రోథయోలిన్ 1.5 మిల్లీ లీటర్ల మందును లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి.

తెలుసుకుందాం..

శీతాకాలం.. చేపల సాగులో అప్రమత్తం

మీ కోసం

ఉప్పలగుప్తం, న్యూస్‌టుడే: శీతాకాలంలో చేపలకు సోకే పలు రకాల వ్యాధులు, నివారణ పద్ధతులను ఎఫ్‌డీవో బి.హేమానంద్ వివరించారు. ఈ కాలంలో వాతావరణ మార్పుల కారణంగా చేపలు తక్కువ ఆహారం తీసుకుంటాయి. దీంతో ఎదుగుదల లోపిస్తుంది. వాటి కదలికలు సైతం తక్కువగా ఉంటాయి. నివారణకు చెరువు అడుగు భాగాన్ని, నీటిని శుభ్రంగా ఉంచుకోవాలి.

పట్టుబడి చేసిన చేపలు

✤ శంకుపూత... మొప్పలపై సగ్గుబియ్యం వంటి పొక్కులు వస్తాయి. వీటివల్ల ప్రాణవాయువు అందక చేపలు ఇబ్బంది పడతాయి. నివారణకు ఫార్మలిన్ మందును ఎకరాకు ఒక లీటరు చొప్పున చెరువులో చల్లాలి. ఎకరాకు బీకేసీ 300 మిల్లీలీటర్లు లేదా అయోడిన్ అర లీటరు చల్లాలి.

✤ శంకుజలగ... మొప్పలపై శంకుజలగ ఆవరించడం వల్ల జిగురులాంటి ద్రవం ఏర్పడి అతుక్కుని చేపలు ఊపిరాడక చనిపోతాయి. వ్యాధి నివారణకు బుటాక్స్ మందును ఎకరా చెరువుకు 150 మిల్లీలీటర్లు చల్లాలి. 24 గంటల తర్వాత తగిన మోతాదులో ఆల్బెండజోల్ మందును మేతలో కలిపి అందించాలి.

అంటుకట్టి.. ఆదాయం చేతపట్టి

ఉండ్రాజవరం, న్యూస్‌టుడే: అంటు మొక్కలు కట్టడంలో ఉండ్రాజవరం మండలం తాడిపర్రు గ్రామానికి చెందిన యువరైతు నార్ని హరిది అందెవేసిన చేయి. తన రెండెకరాల పొలంలో కొంతభాగంలో మేలుజాతి జామ తదితర మొక్కలు నాటారు. కొంతవరకు ఎదిగిన తర్వాత 15 చొప్పున అంట్లు కట్టారు. కట్టిన అంటు 2 నెలలకు తయారవుతుంది. అనంతరం వాటిని వేరు చేస్తున్నారు. పొలంలో సుమారు 600 జామ చెట్లు ఉండగా ఏడాదికి 5 పర్యాయాలు చొప్పున కట్టిన అంటుమొక్కలు వస్తున్నాయి. ఏడాదికి సుమారు 40 వేల వరకు ఉత్పత్తి చేస్తున్నారు. ఉభయగోదావరి జిల్లాలతో పాటు తెలంగాణ తదితర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. ఎక్కువ దిగుబడినిచ్చే తైవాన్ రకాలు పెంచుతున్నారు. ఒక మొక్క రూ.100 నుంచి రూ.120 వరకు విక్రయిస్తున్నారు. జామతో పాటు పలు రకాల పండ్ల మొక్కలు అంటు కట్టడం ద్వారా మంచి ఆదాయం పొందుతున్నట్లు రైతు హరి తెలిపారు.

చెట్టుకు కట్టిన అంటు మొక్కలు

నార్ని హరి

(c) eenadu

మేమున్నాం.. మీకు తోడుగా

ఉ॥ 10 - మ॥ 1 రంపచోడవరం 9490877172 అడ్డతీగల 9491575045 దేవీపట్నం 7673936638 గంగవరం 9493541083

సమస్య: చేతిపంపు మరమ్మతులకు గురై వారం రోజులు గడుస్తున్నాయి. తాగునీటికి ఇబ్బంది పడుతున్నాం. చర్యలు చేపట్టాలి.

- చదల కన్నపురెడ్డి, పైదిగూడెం

సమాధానం: రెండు రోజుల్లో సమస్య పరిష్కరిస్తాం. మరమ్మతులు చేయిస్తాం.

- ఆశీర్వాదం, ఎంపీడీవో, కూనవరం - న్యూస్‌టుడే, కూనవరం

వ్యర్థాల తొలగింపు

ఈనాడు కథనానికి స్పందన

మారేడుమిల్లి, న్యూస్‌టుడే: మారేడుమిల్లిలో సోమవారం పారిశుద్ధ్య పనులు చేపట్టారు. వీధులను శుభ్రం చేసి దారులపై ఉన్న వ్యర్థాలను తొలగించారు. మారేడుమిల్లి పర్యాటకంగా అభివృద్ధి చెందుతుంది. దీంతో సంక్రాంతి నేపథ్యంలో అధికంగా సందర్శకులు ఇక్కడి తరలివచ్చారు. పర్యాటకులు వారి వెంట తీసుకువచ్చే ఆహార పదార్థాలు, ప్లాస్టిక్ నీళ్లసీసాలు, కాగితాలు ఎక్కడికక్కడే పడేయడంతో దారులు అపరిశుభ్రంగా మారాయి. దీనిపై ఈ నెల 18న 'శుభ్రత ఏదీ..?' శీర్షికతో 'ఈనాడు'లో వార్త ప్రచురితమైంది. దీనికి గ్రామ పంచాయతీ, అటవీశాఖ సిబ్బంది స్పందించారు. చెత్తను శుభ్రం చేసే పనులు చేపట్టారు.

పర్యాటకం.. ప్రకృతి అందాలు పదిలం

✦ అటవీశాఖ ఆధ్వర్యంలో చర్యలు ✦ సందర్శకులకు అవగాహన కలిగించేలా బోర్డులు

మారేడుమిల్లి, న్యూస్‌టుడే: మారేడుమిల్లి పర్యాటకంగా రోజురోజుకు అభివృద్ధి చెందుతుంది. నిత్యం వందలాది మంది పర్యాటకులు దూర ప్రాంతాల నుంచి వాహనాల్లో తరలివస్తున్నారు. ఆహ్లాదకరమైన వాతావరణం.. దట్టమైన అటవీ ప్రాంతాలు.. జలపాతాలు.. సెలయేర్లు పర్యాటకులను కట్టిపడేస్తాయి. దీంతో సందర్శకులు రెండు, మూడు రోజులు ఇక్కడే బస చేస్తున్నారు. ఓ వైపు మన్యం పర్యాటకంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ మరో వైపు కాలుష్య కారకంగా మారే ప్రమాదం కూడా ఉంది. పర్యాటకులు ప్లాస్టిక్ వస్తువులను అటవీ ప్రాంతాల్లో విపరీతంగా పడేసి వెళ్లిపోతున్నారు. మిగిలిపోయిన ఆహార వ్యర్థాలను వన్యప్రాణులు తిని తీవ్ర అనారోగ్యాలకు గురై మృత్యువాత పడుతున్నాయి. దీనిపై అటవీశాఖ ఇప్పటికే చర్యలు చేపట్టింది.

ప్లాస్టిక్ వస్తువులు అడవిలో వేయకూడదంటూ ఏర్పాటు చేసిన బోర్డు

అవగాహన కల్పించేలా..

అటవీ ప్రాంతాలను అపరిశుభ్రంగా మార్చడం, విపరీతంగా ప్లాస్టిక్ వినియోగించడంతో భవిష్యత్తులో కలిగే అనర్థాలపై పర్యాటకులకు, ప్రజలకు అవగాన కల్పిస్తున్నారు. దీనిలో భాగంగా రంపచోడవరం-మారేడుమిల్లి, మారేడుమిల్లి-చింతూరు అంతర్రాష్ట్ర దారుల వెంబడి పర్యావరణంపై అవగాహన కల్పిస్తూ బోర్డులు ఏర్పాటు చేశారు. ప్రజలు, పర్యాటకులతో అటవీ ప్రాంతాలకు జరుగుతున్న నష్టాలను, వాటి నివారణ పద్ధతులను వాటి ద్వారా సవివరంగా వివరించారు.

✦ వన్యప్రాణులు సంచరించే ప్రదేశం కావడంతో వాటి మనుగడకు హాని తలపెట్టే పనులు చేయరాదు. ✦ ఒక్క సారి వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువులను వినియోగించరాదు. ✦ అడవిలో నిప్పు పెట్టడం, వంటలు చేయడం వంటివి చేయరాదు. ✦ మద్యం సీసాలు పగులకొట్టడం, జంతువులను వేటాడడం నేరం ✦ జలపాతాలు, వాగుల్లో వద్ద ప్రమాద హెచ్చరికలు ✦ సీతాకోకచిలుకలకు నిలయమైన మారేడుమిల్లి ప్రాంతాన్ని కలుషితం చేయరాదు. అంటూ పలు రకాల సూచనలను రాసి ఉంచారు.

చర్యలు చేపడుతున్నాం..

పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్నాం. అన్ని రకాలుగా అవగాహన కల్పిస్తున్నాం. జంతువులతో పాటు, అటవీ ప్రాంతాలకు నష్టం వాటిల్లకుండా జాగ్రత్త చర్యలు చేపడుతున్నాం. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బోర్డుల ద్వారా మేలు జరిగే అవకాశం ఉంది.

- ఆజాద్, అటవీశాఖ రేంజ్ అధికారి, మారేడుమిల్లి

పూర్వ విద్యార్థుల సమ్మేళనం

కూనవరం, న్యూస్‌టుడే: పోచవరం కాలనీ ప్రాథమిక పాఠశాలలో 2003 నుంచి 2006 వరకు విద్యనభ్యసించిన పూర్వ విద్యార్థులు సోమవారం అదే పాఠశాలలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. చిన్ననాటి జ్ఞాపకాలను మననం చేసుకున్నారు. నాటి గురువులు అమరేశ్వరరావు, రాంబాబు, స్వామికి సన్మానం చేసి జ్ఞాపికలు అందించారు. అనంతరం సహపంక్తి భోజనాలు చేశారు. తెదేపా మండల అధ్యక్షుడు ఎడవల్లి బాస్కర్ రావు మాట్లాడారు.

గురువులను సన్మానిస్తున్న పూర్వ విద్యార్థులు

రేంజర్, బీట్ అధికారి సస్పెన్షన్?

వై.రామవరం(అడ్డతీగల), న్యూస్‌టుడే: రంపచోడవరం డివిజన్ పరిధిలోని ఓ రేంజ్ అధికారి, బీట్ అధికారి సస్పెండ్ అయినట్లు సోమవారం కొన్ని ప్రసార మాధ్యమాల్లో వార్తలు ప్రసారమయ్యాయి. దీనిపై సబ్ డీఎఫ్ఓ సుబ్బారెడ్డిని వివరణ కోరగా సస్పెన్షన్‌పై ఇప్పటి వరకు ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి ఉత్తర్వులు రాలేదన్నారు. అటవీ సంపద పక్కదారి పట్టిన ఘటనపై విచారణ చేసిన వాస్తవమేనని, విచారణ నివేదిక తన వద్దకు రాలేదన్నారు.

శిరస్త్రాణం తప్పనిసరి

వై.రామవరం, న్యూస్‌టుడే: ప్రతీ ఒక్కరు శిరస్త్రాణం ధరించాలని డీఎస్పీ సాయిప్రశాంత్ అన్నారు. సోమవారం వై.రామవరం పోలీసు స్టేషన్‌ను సందర్శించిన ఆయన అనంతరం వారపు సంతలో పర్యటించారు. వాహనదారులకు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించారు. మద్యం మత్తులో డ్రైవింగ్ చేయొద్దని, ప్రతి ఒక్కరికీ లైసెన్స్ ఉండాలన్నారు. సీఐ నరసింహమూర్తి, ఎస్సై పృథ్వీయాదవ్ ఉన్నారు.

రోడ్డు భద్రతా నియమాలు పాటించండి

రాజవొమ్మంగి, న్యూస్‌టుడే: వాహనదారులు తప్పనిసరిగా రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని రాజవొమ్మంగి ఎస్సై శివకుమార్ సూచించారు. స్థానిక శ్రీవేంకటేశ్వర థియేటర్ సమీపాన సోమవారం వాహనాలు తనిఖీ చేశారు. రాజవొమ్మంగి మీదుగా ఏలేశ్వరం, జగ్గంపేట, కాకినాడ, రాజమహేంద్రవరం, నర్సీపట్నం, అడ్డతీగల వెళ్లే వాహనాలను తనిఖీ చేశారు. శిరస్త్రాణం ధరించాలని, మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని, మద్యం మత్తులో వాహనాలు నడపొద్దన్నారు. నిబంధనలు అతిక్రమించిన ఆరుగురికి రూ.4,400 అపరాధ రుసుం విధించారు.

వీఆర్‌పురం సంతలో మాట్లాడుతున్న సీఐ కన్నప్పరాజు

'వెబ్ లింకులతో తస్మాత్ జాగ్రత్త'

వరరామచంద్రాపురం, న్యూస్‌టుడే: సెల్‌ఫోన్‌లో వస్తున్న వెబ్ లింకుల విషయంలో వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని ఎటపాక సీఐ కన్నప్పరాజు సూచించారు. వీఆర్‌పురంలో సోమవారం వారపు సంతలో ఆయన సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. కొత్త లింకుల జోలికి వెళ్లొద్దని, ఆధార్, బ్యాంక్ ఖాతాల వివరాలను గోప్యంగా ఉంచుకోవాలన్నారు. ఇన్‌ఛార్జి ఎస్సై రామకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.

ప్రమాదకరంగా గొయ్యి...

గంగవరం సినిమా హాల్ వీధిలో రక్షిత మంచినీటి పైప్ లైన్ గొయ్యి ప్రమాదకరంగా మారింది. కొన్ని రోజుల క్రితం గంగవరం-గోకవరం ప్రధాన రహదారి పక్కన రక్షిత మంచినీటి పైప్‌లైన్ మరమ్మతుల కోసం పంచాయతీ సిబ్బంది ఈ గొయ్యి తీసి వదిలేశారు. మరోపక్క పైప్‌లైన్ మరమ్మతులు చేసినా తాగునీరు వృథాగా పోతుందని స్థానికులు చెబుతున్నారు. అధికారులు స్పందించి గోతిని పూడ్చి, నీటి వృథా అరికట్టాలని కోరుతున్నారు. - న్యూస్‌టుడే, గంగవరం

రహదారి పూర్తిచేయండి సారూ..?

మారేడుమిల్లి నుంచి వేటుకూరు, పందిరిమామిడికోట, ఇవ్వంపల్లి, భీమవరం మీదుగా చింతలపూడి వెళ్లే ప్రధాన రహదారిని రెండు దశాబ్దాల క్రితం నిర్మించారు. పూర్తిగా శిథిలావస్థకు చేరుకోవడంతో కూటమి ప్రభుత్వం రహదారిని పునఃనిర్మించడానికి ఏడాది క్రితం నిధులు మంజూరు చేసింది. పనులు ప్రారంభించి దారంతా తవ్వేసి.. మెటల్ వేసి వదిలేశారు. పనులు మాత్రం పూర్తి కాలేదు. దీంతో ఆయా పంచాయతీల పరిధిలోని గ్రామాల ప్రజలు రాకపోకలకు ఇబ్బంది పడుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి, చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

- న్యూస్‌టుడే, మారేడుమిల్లి

వంతెన నిర్మించాలని డిమాండ్

చౌమగడ్డ పంచాయతీలోని రాములకొండ కాలువపై వంతెన నిర్మించాలంటూ గ్రామస్థులు డిమాండ్ చేశారు. ఈ కాలువపై వంతెన లేకపోవటంతో వర్షాకాలంలో రాకపోకలు నిలిచిపోతున్నాయి. గిరిజనులు కాలువ దాటి వై.రామవరం వెళ్లాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సి వస్తోంది. కొన్నిసార్లు రాకపోకలు నిలిచిపోయి ఆకలితో నిరీక్షించాల్సి వస్తోంది. నిత్యావసర సరకులు కావాలన్నా వై.రామవరం వెళ్లాలని, ఉన్నతాధికారులు స్పందించి వంతెన నిర్మించి రాములకొండ, కప్పులబంద తదితర గ్రామాల ఇబ్బందులు తీర్చాలని కోరుతున్నారు.

- న్యూస్‌టుడే, వై.రామవరం

పాఠశాలలకు ప్రయాణం..

గిరిజన సంక్షేమ ఆశ్రమోన్నత బాలుర, బాలికల పాఠశాల, గురుకుల, కస్తూర్బా గాంధీ పాఠశాలల, కళాశాలల విద్యార్థులు పండగ సెలవులు ముగియడంతో తిరుగు ప్రయాణమయ్యారు. ఆయా పాఠశాలల, కళాశాలల వసతి గృహాల్లో ఉంటూ చదువుకొనే విద్యార్థులంతా సంక్రాంతికి ఇళ్లకు వచ్చారు. తరగతులు పునఃప్రారంభం కావడంతో సోమవారం ఇంటి నుంచి బయలుదేరారు. దీంతో ఆటోలు, జీపులు, వ్యాన్‌లు నిండిపోయాయి. విద్యార్థులు వారికి కావాల్సిన వస్తువులను కొనుగోలు చేసుకోవడంతో మారేడుమిల్లిలోని పలు దుకాణాల వద్ద సందడి నెలకొంది.

- న్యూస్‌టుడే, మారేడుమిల్లి

సమస్యలను అడిగి తెలుసుకుంటున్న డీఎస్పీ, తదితరులు

సమస్యలపై ఆరా

వై.రామవరం, న్యూస్‌టుడే: వై.రామవరంలోని పలు సమస్యలపై డీఎస్పీ సాయిప్రశాంత్ ఆరా తీశారు. సోమవారం వై. రామవరం పోలీసుస్టేషన్‌ను సందర్శించిన ఆయన డొక్కావారి వీధిలో గ్రామస్థులతో మాట్లాడారు. ఈ సందర్భంగా గ్రామస్థులు పలు సమస్యలను తెలియజేశారు. ఓ మహిళ వ్యక్తిగత తగాదాలను గ్రామ తగాదాలుగా సృష్టిస్తూ గ్రామస్థులను ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు. కూలి పని చేసుకొని జీవించే వారిపై కేసులు పెట్టి ఇబ్బంది పెడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

కరపత్రాలు పంచుతున్న ఎస్‌బీఐ మేనేజర్, సీఎస్పీ సిబ్బంది

బీమా పథకాలపై అవగాహన

గంగవరం, న్యూస్‌టుడే: ఎస్‌బీఐలో పీఎంఎస్‌బీవై, పీఎం జేజేబీవైలతో ప్రమాద, జీవిత బీమా సౌకర్యం పొందవచ్చని గంగవరం బ్రాంచి మేనేజర్ వెంకటరత్నం సూచించారు. స్థానిక ఎస్‌బీఐ వద్ద ఖాతాదారులకు సోమవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఏడాదికి రూ.20తో రూ.2 లక్షల ప్రమాద బీమా, రూ.436తో జీవిత బీమా, రూపే కార్డు వినియోగంతో మరో రూ.2లక్షలు బీమా సౌకర్యం పొందొచ్చని వివరించారు. సిబ్బంది శ్రీనివాసు, సంకురుదొర, మనీషా, దేవరాజు, శ్రీవిద్య పాల్గొన్నారు.

25న ఐద్వా సభ విజయవంతానికి వినతి

ఎటపాక, న్యూస్‌టుడే: ఈ నెల 25న ఐద్వా ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహించే బహిరంగ సభను విజయవంతం చేయాలని ఐద్వా మండల కార్యదర్శి పొడియం రత్తమ్మ కోరారు. మాధవరావుపేట గ్రామంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో జెండా ఆవిష్కరించారు. 28వరకు జరిగే ఐద్వా అఖిల భారత మహాసభలకు తరలిరావాలని కోరారు. నాయకులు సునీత, రత్తమ్మ, సమ్మక్క, మౌనిక, సుబ్బమ్మ తదితరులు పాల్గొన్నారు.

నినాదాలు చేస్తున్న ఐద్వా నాయకులు

విలీన మండలాలకు లబ్ధి..

చింతూరు, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వం చింతూరు సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని వంద పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేయడంతో ఈ ప్రాంత ప్రజలకు మేలు జరుగుతుందని తెదేపా మండల అధ్యక్షుడు జమాల్‌ఖాన్ ఓ ప్రకటనలో తెలిపారు. గతంలో జరిగిన కేబినెట్ సమావేశంలో చింతూరుకు వంద పడకల ఆసుపత్రి మంజూరు చేసేందుకు నిర్ణయించి.. జీవో జారీ చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. పేదలకు మెరుగైన వైద్యం అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందనడానికి ఇది నిదర్శనమన్నారు. వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అప్‌గ్రేడ్‌కు కృషి చేసిన స్థానిక ఎమ్మెల్యే శిరీషాదేవికి ఈ సందర్భంగా జమాల్‌ఖాన్ కృతజ్ఞతలు తెలిపారు.

బాధితులకు సాయం అందజేత

రాజవొమ్మంగి: కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం సార్లలంకలో కొద్ది రోజుల క్రితం అగ్ని ప్రమాదంలో 40 ఇళ్లకు పైగా అగ్నికి ఆహుతైన విషయం విదితమే. గిరిజన సంఘం మండల ఉపాధ్యక్షుడు పి.సత్యనారాయణ సోమవారం గ్రామాన్ని సందర్శించి బాధితులను పరామర్శించారు. చికిలింత పంచాయతీలోని గ్రామాల్లో ఫండ్ క్యాంపెయిన్ నిర్వహించి బియ్యం, నిత్యావసర సరకులు, దుస్తులు, ఆర్థిక సాయం అందజేశారు. సంఘం నాయకులు రాంబాబు, దుర్గ, శ్రీలక్ష్మి, రాజమణి, సత్తిబాబు, లోవరెడ్డి పాల్గొన్నారు.

జేకేసీ ట్రస్టు చేయూత

ఎటపాక: నల్లకుంట పంచాయతీ పరిధిలోని రాఘవాపురం గ్రామానికి చెందిన నిరుపేద గిరిజన కుటుంబం కొర్రి బాబు, అనూష దంపతుల ఇల్లు శనివారం అగ్ని ప్రమాదానికి ఆహుతైంది. బాధిత కుటుంబానికి ప్రముఖ ఆయుర్వేద వైద్యులు, జేకేసీ ట్రస్టు ఛైర్మన్, తెదేపా చింతూరు మండల అధ్యక్షుడు మహమ్మద్ జమాల్‌ఖాన్ సోమవారం సాయం అందించారు. తాత్కాలిక ఇంటి నిర్మాణానికి ఇనుప పైపులు, సిమెంటు రేకులతో పాటు రగ్గులు, బియ్యం అందజేశారు. నాయకులు కనితి మధు, స్థానికులు నాగేశ్వరరావు, దుర్గారావు, అనంతబాబు, శ్రీను, కాంతమ్మ, సత్యం, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

అగ్ని ప్రమాద బాధితులకు సహాయం అందజేస్తున్న జేకేసీటీ చైర్మన్ జమాల్‌ఖాన్

పితమామిడి(గంగవరం): పిడతమామిడిలోని అగ్ని ప్రమాద బాధితులను మాజీ ఎమ్మెల్యే, వైకాపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి నాగులపల్లి ధనలక్ష్మి పరామర్శించారు. పార్టీ మండలాధ్యక్షుడు యెజ్జు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పితమామిడి, నెల్లిపూడి గ్రామాల్లో సోమవారం పర్యటించారు. బాధిత కుటుంబాలకు నిత్యావసరాలు, బియ్యం అందించారు. వైస్ఎంపీపీ గంగాదేవి, ఎంపీటీసీ సభ్యుడు కనకమహాలక్ష్మి పాల్గొన్నారు.

సాయం అందజేస్తున్న సత్యనారాయణ తదితరులు

రైలు ఢీకొని వ్యక్తి దుర్మరణం

వి.ఎల్.పురం: రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు. కడియం రైల్వేయార్డు సమీపంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. సోమవారం రాజమహేంద్రవరం జీఆర్పీ హెచ్‌సీ విజయభాస్కర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం మృతుడి వయసు 45 ఏళ్లు ఉంటుంది. ఒంటిపై నల్లరంగు చొక్కా, సిమెంట్ రంగు నిక్కరు ధరించి ఉన్నాడు. ఎడమచేతి చూపుడు వేలు సగంవరకే ఉంది. వివరాలు తెలిసినవారు 0883-2442821, 9247585726 నంబర్లకు ఫోన్ చేసి సమాచారం అందించాలని హెచ్‌సీ కోరారు.

మహిళ, బాలిక అదృశ్యం

కంబాలచెరువు(రాజమహేంద్రవరం): నామవరానికి చెందిన మతిస్థిమితం లేని మహిళ(44) సోమవారం ఉదయం నుంచి కనిపించడం లేదని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉదయం తిలక్‌రోడ్డులోని కుమార్తె ఇంటికి వచ్చిందని.. అనంతరం తిరిగి నామవరం చేరుకోలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రకాశంనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

● తాడితోటలోని అంబేడ్కర్ నగర్‌కు చెందిన 12 ఏళ్ల బాలిక సోమవారం ఉదయం నుంచి కనిపించడం లేదని తల్లి ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

రథసప్తమి, కల్యాణోత్సవాలకు ఏర్పాట్లు

పెదపూడి: పెదపూడి మండలం జి.మామిడాడలోని సూర్యనారాయణ స్వామి కల్యాణోత్సవం, రథసప్తమి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ ధర్మకర్త కొవ్వూరి శ్రీనివాస బాలకృష్ణారెడ్డి సోమవారం తెలిపారు. ఈ నెల 25న మధ్యాహ్నం 1.30 గంటలకు రథోత్సవం ప్రారంభమవుతుందన్నారు. ప్రత్యేక పూజలు ఉంటాయని తెలిపారు. ఈ నెల 29న కల్యాణోత్సవం ఉంటుందన్నారు. రథసప్తమి, కల్యాణోత్సవాలకు వచ్చే భక్తులకు భోజన, వసతి సదుపాయం కల్పిస్తున్నట్లు వెల్లడించారు.

తేనెటీగల పెంపకంపై ఉచిత శిక్షణ

నల్లజర్ల, న్యూస్‌టుడే: కృషి విజ్ఞాన కేంద్రంలో శాస్త్రీయ పద్ధతిలో తేనెటీగల పెంపకంపై ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు శాస్త్రవేత్త విజయలక్ష్మి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 20 నుంచి శిక్షణ ప్రారంభం అవుతుందని తెలిపారు. ఆసక్తి గల యువకులు, రైతులు, డ్వాక్రా మహిళలు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు.

ఆటో ఢీకొని హోంగార్డు మృతి


మానం వీరబాబు (పాత చిత్రం)

రాజానగరం, న్యూస్‌టుడే: గూడ్స్ ఆటో ఢీకొని హోంగార్డు మృతి చెందిన ఘటన రామస్వామిపేట వద్ద చోటుచేసుకుంది. సీఐ ఎస్.ప్రసన్న వీరయ్యగౌడ్ తెలిపిన వివరాల ప్రకారం... తొండంగి మండలం శృంగవృక్షం గ్రామానికి చెందిన మానం వీరబాబు(47) రంగంపేట పోలీస్‌స్టేషన్‌లో హోంగార్డుగా పనిచేస్తున్నారు. అనపర్తి సర్కిల్ ఆఫీస్ వద్ద విధులు ముగించుకొని ద్విచక్రవాహనంపై రంగంపేట వస్తుండగా.. ఆదివారం రాత్రి 12 గంటల సమయంలో రామస్వామిపేట ఏడీబీ రోడ్డులో పెద్దాపురం వైపు వెళ్తున్న గూడ్స్ ఆటో వీరబాబు వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. దీంతో ఆయన తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందారు. మృతుని భార్య రామలక్ష్మీదేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. మృతునికి కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

చికిత్స పొందుతూ మరొకరు..

కంబాలచెరువు(రాజమహేంద్రవరం): నగరంలోని మోడల్‌కాలనీలో ఈ నెల 8న జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ సోమవారం మధ్యాహ్నం మృతిచెందాడు. బొమ్మూరుకు చెందిన షేక్ బాషా(33) ద్విచక్రవాహనంపై వెళ్తూ మరో వాహనాన్ని తప్పించబోయి సడెన్‌గా బ్రేక్ వేసి కిందపడ్డారు. తీవ్ర గాయాలపాలవడంతో చికిత్స నిమిత్తం ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

ప్రారంభమైన పశు వైద్య శిబిరాలు

వెంకటరెడ్డిపేటలో...

ఎటపాక, న్యూస్‌టుడే: రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 19 నుంచి 31 వరకు నిర్వహిస్తున్న పశు ఆరోగ్య శిబిరాలు అన్ని మండలాల్లో సోమవారం ప్రారంభించారు. ఎటపాక మండలంలోని వెంకటరెడ్డిపేటలో పశువైద్య సహాయ సంచాలకులు డాక్టర్ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో సిబ్బంది జీవాలకు నత్తల నివారణ మందులు వేశారు. గర్భకోశ వ్యాధులకు, కృత్రిమ గర్భోత్పత్తి ఇంజక్షన్లు వేశారు. పశువులకు బీమా సౌకర్యాన్ని అందించడం.. పశు సంక్రమిత వ్యాధుల నివారణకు చర్యలు తీసుకోవడం జరిగిందని ఏడీఏ తెలిపారు. పశుపోషక రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో పశువైద్య సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

పశు పోషణతో మేలు

మోతుగూడెం: గుర్తేడు మండలం బొడ్డగండి పంచాయతీ పరిధి గంగవాడ గ్రామంలో స్థానిక ఎంపీటీసీ సభ్యుడు కరకా వెంకటరమణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత పశు వైద్య శిబిరానికి మండల పశు వైద్యాధికారి వీరేంద్ర హాజరై మాట్లాడారు. ఈ నెల 19 నుంచి 31 వరకు ఈ శిబిరాలు నిర్వహిస్తామన్నారు. పశుపోషణతో రైతులకు కలిగే లాభాలను వివరించారు. పశుసంపదను కాపాడుకోవాలన్నారు. కార్యక్రమంలో పేసా కమిటీ ఉపాధ్యక్షుడు కిముడు సోమనాథ్, శరంకోట వెంకటరెడ్డి, వెటర్నరీ అసిస్టెంట్ లోకేష్, గ్రామ రైతులు పాల్గొన్నారు.

రహదారి సౌకర్యం కల్పించండి

దేవీపట్నం, న్యూస్‌టుడే: దేవీపట్నం మండలం శరభవరం నుంచి పాతనేలకోట రామదుర్గంకొండకు వెళ్లే రహదారి రాళ్లు తేలి అధ్వానంగా ఉందని.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని పి.గొందూరు, నేలకోట నిర్వాసితులు ఆందోళన వ్యక్తం చేశారు. వివిధ పనులకు సీతానగరం, పురుషోత్తపట్నంనకు ఈ మార్గంలోనే వెళ్తుంటామని.. ఇక్కట్లు తప్పడం లేదని వాపోయారు. రామదుర్గం కొండపై ఉన్న స్వామివారిని దర్శించుకునేందుకు నిత్యం భక్తులు వస్తుంటారు. ఇప్పటికైనా అధికారులు చర్య తీసుకోవాలని కోరుతున్నారు.

తగ్గిన పర్యాటకులు

దేవీపట్నం, న్యూస్‌టుడే: సంక్రాంతి సెలవులు ముగిసిన నేపథ్యంలో పాపికొండలు విహార యాత్రకు పర్యాటకులు క్రమంగా తగ్గుముఖం పట్టారు. గండిపోశమ్మ అమ్మవారి ఆలయం నుంచి సోమవారం నాలుగు బోట్లలో 355 మంది పర్యాటకులు పాపికొండల అందాలు తిలకించేందుకు వెళ్లినట్టు కంట్రోల్ రూం అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే గండిపోశమ్మ అమ్మవారి ఆలయానికి మైదాన ప్రాంతాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు.

'నిరుద్యోగుల వివరాలు నమోదు చేసుకోవాలి'

రాజవొమ్మంగి, న్యూస్‌టుడే: మండలంలో ఉన్న నిరుద్యోగులు తమ వివరాలను ఉద్యమమ్ పోర్టల్‌లో నమోదు చేసుకునేందుకు వర్క్‌షాప్ నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో యాదగిరీశ్వరరావు తెలిపారు. స్థానిక వెలుగు కార్యాలయంలో ఈ నెల 21న నిర్వహించే వర్క్‌షాప్‌నకు స్కిల్, అన్‌స్కిల్ యువత అర్హత ధ్రువపత్రాలతో రావాలన్నారు.

అవస్థలు పడుతున్న గర్భిణులు

రంపచోడవరం, న్యూస్‌టుడే: అడ్డతీగల సామాజిక ఆరోగ్య కేంద్రంలో గైనకాలజిస్టును నియమించాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ జిల్లా అధ్యక్షుడు తీగల బాబూరావు డిమాండ్ చేశారు. సోమవారం గ్రీవెన్స్‌లో ఐటీడీఏ పీవో స్మరణ్‌రాజ్‌ను కలిసి వినతి పత్రాన్ని అందించారు. గత కొన్నాళ్లుగా గైనకాలజిస్టు లేకపోవడంతో గర్భిణులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు

కళారంగంలో రాణిస్తున్న జెన్‌కో ఉద్యోగులు

మోతుగూడెం, న్యూస్‌టుడే: ఓ వైపు ఉద్యోగ బాధ్యతలను నిర్వహిస్తూనే.. మరో వైపు కళారంగంపై ఉన్న మక్కువతో ఇద్దరు జెన్‌కో ఉద్యోగులు పలువురి మన్ననలు పొందుతున్నారు. లోయర్ సీలేరు ప్రాజెక్టు పొల్లూరు జలవిద్యుత్తు కేంద్రంలో ఫోర్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్న సతీష్‌రాఘవన్ నాయర్, పొల్లూరు సబ్‌స్టేషన్‌లో లైన్‌మెన్‌గా పనిచేస్తున్న శివరాత్రి నూకరాజు ఇరవై ఏళ్లుగా కళారంగంలో రాణిస్తున్నారు.



● సతీష్‌రాఘవన్ ఆంధ్రప్రదేశ్ విద్యుత్తు సంస్థ నిర్వహించే ఇంటర్ సర్కిల్ ఉద్యోగుల సాంస్కృతిక పోటీల్లో లోయర్ సీలేరు జట్టు తరపున నాటకాల్లో పాల్గొని పలు అవార్డులు అందుకున్నారు. 2025 మార్చిలో గుంటూరులో నిర్వహించిన సాంస్కృతిక పోటీల్లో 'గురి తప్పిన వేట' నాటకంలో ఎస్సై పాత్ర వేసి, 2021లో విజయనగరంలో 'సంపద' నాటకంలో 'ఉత్తమ విలన్' అవార్డులు దక్కించుకున్నారు. రాయలసీమ థర్మల్ పవర్ స్టేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 'కాపలా' నాటకంలో సతీష్‌కు ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవార్డు దక్కింది.

● వీరిరువురిని సీలేరు కాంప్లెక్స్ ముఖ్య ఇంజినీరు కేవీ రాజారావు, ఎస్ఈ చిన కామేశ్వరరావు, ప్లాంట్ మేనేజర్ బాలకృష్ణ, టెక్నికల్ డీఈ వరప్రసాద్, తోటి ఉద్యోగులు అభినందిస్తున్నారు.



● శివరాత్రి నూకరాజు సీలేరు కాంప్లెక్స్ పరిధిలో పలు స్టేజి ప్రదర్శనల్లో పాల్గొని ఘంటసాల, భగవద్గీత శ్లోకాలు పాడుతూ ఉన్నతాధికారుల మన్ననలు అందుకుంటున్నారు. విద్యుత్తు శాఖ కళాభారతి బృందం నిర్వహించిన ప్రదర్శనల్లో పాల్గొని సీలేరు ఘంటసాలగా పేరు తెచ్చుకున్నారు. పాటల్లో మహిళ గొంతును అనుకరిస్తారు.

ఈనాడు

ఒంగోలు 20-1-2026 మంగళవారం సిటీ సంపుటి 24 సంచిక 200

THE LARGEST CIRCULATED TELUGU DAILY

రూ. 6-50 పేజీలు 16

www.eenadu.net

Ongole, Visakhapatnam, Hyderabad, Vijayawada, Tirupati, Ananthapuramu, Karimnagar, Rajamahendravaram, Suryapet, Guntur, Nellore, Srikakulam, Kurnool, Tadepalligudem, Warangal, Kadapa, Nizamabad, Khammam, Mahaboobnagar, Chennai, Bengaluru

(c) eenadu

సిక్సర్లు కొట్టిన ఉత్సాహం

'ఈనాడు' సెంట్రల్ ఆంధ్రా ప్రాంతీయ స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం

పోటీల ప్రారంభ సమావేశంలో మాట్లాడుతున్న తుళ్లూరు డీఎస్పీ మురళీకృష్ణ, వేదికపై 'ఈనాడు' గుంటూరు యూనిట్ ఇన్‌ఛార్జి వెంకటేశ్వర్లు, ధనిక్ భారత్ ప్రతినిధి బండ్లమూడి శ్రీనివాసరావు, చలపతి ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ నాగశ్రీనివాసరావు

గుంటూరు క్రీడలు, తాడికొండ, న్యూస్‌టుడే: 'ఈనాడు' ఆధ్వర్యంలో మోతడక చలపతి ఇంజినీరింగ్ కళాశాలలోని హిల్‌వ్యూ స్టేడియంలో ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ ప్రజెంట్స్ ఈనాడు స్పోర్ట్స్ లీగ్ (ఈఎస్ఎల్) సెంట్రల్ ఆంధ్రా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ పోటీలు సోమవారం ప్రారంభమయ్యాయి. సీనియర్స్ విభాగంలో గుంటూరు-పశ్చిమ గోదావరి, జూనియర్స్ విభాగంలో గుంటూరు-కృష్ణా జట్లు తలపడ్డాయి. తుళ్లూరు డీఎస్పీ మురళీకృష్ణ, ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ ప్రతినిధి బండ్లమూడి శ్రీనివాసరావు, 'ఈనాడు' గుంటూరు యూనిట్ ఇన్‌ఛార్జి వెంకటేశ్వర్లు క్రీడాకారుల్ని పరిచయం చేసుకుని పోటీలు ప్రారంభించారు. ఈసందర్భంగా డీఎస్పీ మురళీకృష్ణ మాట్లాడుతూ యువతలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు 'ఈనాడు' ఎన్నో ఏళ్లుగా క్రికెట్ పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. క్రీడల్లో పాల్గొనడం వల్ల విద్యార్థుల్లో శారీరక దారుఢ్యం పెంపొందడంతో పాటు క్రమశిక్షణ అలవడతాయన్నారు. ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ ప్రతినిధి బండ్లమూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రస్తుతం యువత చిన్న వయసులోనే మత్తు పదార్థాలకు ఆకర్షితులవుతున్నారని, క్రీడల్లో రాణిస్తే వాటికి దూరంగా ఉంటారని తెలిపారు. క్రీడల్లో విద్యార్థులను భాగస్వాములను చేసేందుకు పోటీల నిర్వహణకు ప్రోత్సాహం అందిస్తున్నామని పేర్కొన్నారు. క్రీడల ద్వారా విద్యార్థుల్లో చిన్ననాటి నుంచే గెలుపు, ఓటములను సమానంగా తీసుకోవడం అలవాటవుతుందన్నారు. 'ఈనాడు' గుంటూరు యూనిట్ ఇన్‌ఛార్జి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ క్రీడాకారుల్లో ప్రతిభ వెలికితీసేందుకు 'ఈనాడు' నిర్వహిస్తున్న పోటీలకు ధనిక్ భారత్ ఎడ్యుకేషన్, చలపతి విద్యా సంస్థల యాజమాన్యాలు ఎంతగానో సహకరిస్తున్నాయని తెలిపారు. క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటాలని పిలుపునిచ్చారు.

EENADU SPORTS LEAGUE 2025

Title Sponsor: ధనిక్ భారత్ విద్యా సంస్థలు IIT-JEE | NEET
Protein Partner: నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ (Non-Govt. Public Charitable Trust) NECC
Regional Sponsor: CITY Chalapathi Institute of Technology AUTONOMOUS MOTHADAKA CAMPUS
Gift Partner: KL (DEEMED TO BE UNIVERSITY)
Beverage Partner: CMR SHOPPING MALL The joy of life ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ | ఒడిశా | కర్ణాటక
Digital Partner: ఈనాడు.నెట్ ETV BHARAT
TV Partner: ETV ఆంధ్రప్రదేశ్
Organised by ఈనాడు

సీనియర్స్‌లో విజేతగా నిలిచిన పశ్చిమ గోదావరి జట్టు

ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ స్టార్ క్రికెటర్ ఆఫ్ ది మ్యాచ్

జయంత్ సాయి

సాయిరామ్

జూనియర్స్‌లో గెలుపొందిన కృష్ణా జిల్లా జట్టు

పశ్చిమ గోదావరి జట్టు జయకేతనం

మొదటి మ్యాచ్ సీనియర్స్ విభాగంలో పశ్చిమ గోదావరి-గుంటూరు జిల్లా జట్ల మధ్య జరిగింది. టాస్ గెలిచిన పశ్చిమ గోదావరి జట్టు బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన గుంటూరు జట్టు 16 ఓవర్లలో 99 పరుగులకే ఆలౌటైంది. తర్వాత పశ్చిమ గోదావరి జట్టు 12.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 102 పరుగులు చేసి విజయాన్ని సొంతం చేసుకుంది. జయంత్ సాయి 22 బంతుల్లో 26 పరుగులు, 4 వికెట్లు తీసి జట్టుకు విజయాన్ని అందించాడు. గుంటూరు బౌలర్లు శ్రీహరి మూడు, ఆదిత్య 2 వికెట్లు తీసినా పశ్చిమ గోదావరి జట్టు గెలుపును ఆపలేకపోయారు.

అదరగొట్టిన కృష్ణా జట్టు

రెండో మ్యాచ్ జూనియర్స్ విభాగంలో కృష్ణా-గుంటూరు జిల్లా జట్ల మధ్య జరిగింది. టాస్ గెలిచిన గుంటూరు జిల్లా జట్టు బౌలింగ్‌ను ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన కృష్ణా జిల్లా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 190 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇచ్చింది. అనంతరం గుంటూరు జట్టు 16 ఓవర్లలో 90 పరుగులకే ఆలౌటైంది. భారీ తేడాతో కృష్ణా జట్టు ఘన విజయం సాధించింది. సాయిరామ్ 40 బంతుల్లో మూడు ఫోర్లు, మూడు సిక్స్‌లు బాది 56 పరుగులు చేయడంతో పాటు బౌలింగ్‌లో 2 వికెట్లు తీశాడు. ఆల్‌రౌండ్ ప్రతిభతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

నేడు జరిగే మ్యాచ్‌ల షెడ్యూల్

వేదిక: చలపతి ఇంజినీరింగ్ కళాశాలలోని హిల్‌వ్యూ స్టేడియం, మోతడక
సీనియర్స్: **మొదటి మ్యాచ్..** నెల్లూరు × పశ్చిమ గోదావరి
రెండో మ్యాచ్.. కృష్ణా × ప్రకాశం
జూనియర్స్: **మొదటి మ్యాచ్..** ప్రకాశం × పశ్చిమ గోదావరి
రెండో మ్యాచ్.. నెల్లూరు × కృష్ణా

గైర్హాజరైన అధికారులపై కలెక్టర్ ఆగ్రహం

అర్జీలు స్వీకరిస్తున్న కలెక్టర్ రాజాబాబు

ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌టుడే: స్థానిక ప్రకాశం భవన్‌లో సోమవారం నిర్వహించిన 'ప్రజా సమస్యల పరిష్కార వేదిక'కు గైర్హాజరైన పలు శాఖల అధికారులపై కలెక్టర్ పి.రాజాబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. బయటకు వెళ్లేందుకు పీజీఆర్ఎస్ మధ్యలో అనుమతి నిమిత్తం ఆర్ అండ్‌బీ ఎస్ఈ రవినాయక్ కలెక్టర్‌ను కలిశారు. విషయం చెప్పగానే కలెక్టర్ సీరియస్ అయ్యారు. పీజీఆర్ఎస్ ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమం అని తెలియదా..? ఇంత మంది ఏమీ పనిలేక కూర్చున్నారా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పీజీఆర్ఎస్‌కు వచ్చిన హెచ్‌వోడీల నుంచి సంతకాలు సేకరించి, గైర్హాజరైన వారికి నోటీసులు ఇవ్వాలంటూ సంబంధిత అధికారులను ఆదేశించారు. పలు సమస్యలపై మొత్తం 261 అర్జీలురాగా, అందులో రెవెన్యూ శాఖకు చెందినవే 182 ఉన్నాయి. అర్జీలను సకాలంలో పరిష్కరించడంతోపాటు, వాటిపై జిల్లా అధికారుల నిరంతర పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు. జేసీ రోణంకి గోపాలకృష్ణ, ఎస్‌డీసీలు శ్రీధర్‌రెడ్డి, జాన్సన్, కళావతి తదితరులు పాల్గొన్నారు.

పోలీసు గ్రీవెన్స్‌కు 48 అర్జీలు

ఒంగోలు నేరవిభాగం, న్యూస్‌టుడే: ఒంగోలులోని జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 48 ఫిర్యాదులు అందాయి. జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్‌రాజు మార్కాపురం జిల్లా కేంద్రానికి వెళ్లడంతో ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, మహిళా పీఎస్ డీఎస్పీ వి.వి.రమణకుమార్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సదరు సమస్యల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగరాయకొండ, కొండపి, సంతమాగులూరు సీఐలు హజరత్తయ్య, సోమశేఖర్, వెంకట్రావు, పీసీఆర్ ఇన్‌స్పెక్టర్ దుర్గాప్రసాద్, ప్యానెల్ అడ్వొకేట్ బాలాజీ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

సార్వత్రిక సమ్మె విజయవంతానికి పిలుపు

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 12న జరగనున్న జాతీయ సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు కోరారు. కార్మిక, కర్షక, ఐక్యతా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒంగోలులోని సీఐటీయూ జిల్లా కార్యాలయంలో సోమవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. కేంద్రంలో భాజపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దేశ సంపదను కార్పొరేట్లకు కట్టబెడుతున్నట్లు విమర్శించారు. పని గంటల పెంపు విరమణతోపాటు, కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఉపాధిహామీ చట్టాన్ని నీరు గార్చేందుకు 'వీబీజీ రామ్‌జీ' పథకంగా మార్చారని ఆరోపించారు. ఈ చట్టాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. సమావేశంలో సంఘం నాయకులు కాలం సుబ్బారావు, కంకణాల ఆంజనేయులు, జయంతిబాబు, వి.బాలకోటయ్య, జి.శేషయ్య పాల్గొన్నారు.

ఆకట్టుకున్న బాలికల నృత్య ప్రదర్శన

కళా ఉత్సవం.. ఆనంద పరవశం

ఒంగోలు సాంస్కృతికం, న్యూస్‌టుడే: కోలాట ప్రదర్శనలు, నాదస్వర వాయిద్యాలు, నృత్య రూపకాలతో ఎన్టీఆర్ కళా పరిషత్ ఉత్సవాలు సోమవారం సందడిగా జరిగాయి. స్థానిక పీవీఆర్ పాఠశాల మైదానంలో నిర్వహిస్తున్న కళారంగ వేడుకల్లో ముందుగా భక్తాంజనేయ నాదస్వర బృందం పందలపాడు, సాయినాథ నాదస్వర బృందం కలికవాయి వారి ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అనంతరం లక్ష్మీశ్రీనివాస కోలాట బృందం ప్రదర్శన ఉత్సాహం నింపింది. నళినీప్రియ కూచిపూడి నృత్య నికేతన్ బాలికలు ప్రదర్శించిన శిర్డీసాయి బాబా దివ్య చరితం నృత్య రూపకం ప్రేక్షకులను తన్మయత్వానికి గురిచేసింది. సుమారు 40 మంది విద్యార్థులు ఈ నృత్యరూపకంలో పాల్గొన్నారు. ఎస్.వి.శివకుమారి దర్శకత్వం వహించారు. ఉత్సవాలను వీక్షించేందుకు అధిక సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ కళాపరిషత్ అధ్యక్షుడు ఈదర హరిబాబు, అన్నమనేని ప్రసాద్‌రావు, పాటిబండ్ల ఆనందరావు, శివ మాస్టర్, బ్రహ్మయ్య పాల్గొన్నారు.

టీకాలతోనే రోగాలకు అడ్డుకట్ట

మాట్లాడుతున్న డీఎంహెచ్‌వో డాక్టర్ డి.వెంకటేశ్వర్లు

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: వ్యాధి నిరోధక టీకాలను సకాలంలో ఇవ్వడం ద్వారా రోగాలను అరికట్టవచ్చని డీఎంహెచ్‌వో డాక్టర్ డి.వెంకటేశ్వర్లు తెలిపారు. సోమవారం స్థానిక జీజీహెచ్ సమావేశ మందిరంలో పీహెచ్‌సీ వైద్యాధికారులకు శిక్షణ ఇచ్చారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న డీఎంహెచ్‌వో మాట్లాడుతూ.. ప్రతి శిశువుకు షెడ్యూలు ప్రకారం వ్యాక్సిన్లు అందించాలన్నారు. టీకాలు వేశాక ఏఎన్ఎంలు వారి వివరాలు ఆర్‌సీహెచ్ పోర్టల్‌లో నిక్షిప్తం చేయాలన్నారు. గర్భిణులకు వ్యాక్సిన్ ఇచ్చాక వారి ఎంసీపీ కార్డులో తప్పకుండా నమోదు చేయాలన్నారు. ప్రతి బుధ, శనివారాల్లో జరిగే వ్యాక్సినేషన్ కార్యక్రమంలో తల్లీబిడ్డలు, గర్భిణులు పాల్గొనేలా ముందుగా గ్రామాల్లో ప్రచారం చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎన్‌సీడీ నోడల్ అధికారి డాక్టర్ భగీరథి, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ కమలశ్రీ తదితరులు పాల్గొన్నారు.

జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక

తాళ్లూరు, న్యూస్‌టుడే: తాళ్లూరు మండలం బొద్దికూరపాడు జడ్పీ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న **గుజ్జుల అభినయ్‌రెడ్డి** జాతీయ స్థాయి రగ్బీ పోటీలకు ఎంపిక య్యాడు. ఉప జూనియర్స్ విభాగంలో రాష్ట్ర జట్టు తరపున ఆడనున్నాడు. ఒడిశాలో ఈ నెల 21, 22 తేదీల్లో జరిగే పోటీల్లో ఆడేందుకు సోమవారం వెళ్లాడు. దీంతో విద్యార్థిని, కోచ్ రవిప్రసాదరెడ్డిని పలువురు ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు అభినందించారు.

వైభవంగా శ్రీవారి ఆస్థాన కార్యక్రమం

వేడుక నిర్వహిస్తున్న వేద పండితులు

ఒంగోలు సాంస్కృతికం, న్యూస్‌టుడే: శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకొని నగరంలోని శ్రీగిరి వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో సోమవారం ఆస్థాన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు, వేద పండితులు శ్రీవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. నాద నీరాజనం, చతుర్వేద పారాయణతో పాటు భగవద్గీత శ్లోకాలను ఆలపించారు. ఈ సందర్భంగా గాయని ఫణిదీప్తి అన్నమయ్య సంకీర్తనలతో భక్తులను అలరించారు. అనంతరం భక్తులకు స్వామి వారి తీర్థ, ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమాలను ఆలయ నిర్వాహకులు పర్యవేక్షించారు.

ప్రకాశం జిల్లాలో బ్రాయిలర్ ధరలు (కిలో కి రూ.లలో)

వెన్‌కాబ్: బ్రాయిలర్ ఫారం ధర - 164, రిటైల్ లైవ్ - 191, చికెన్ విత్ స్కిన్ - 277, చికెన్ స్కిన్‌లెస్- 315

సాహిత్య రంగంలో సేవలు చిరస్మరణీయం

హనుమారెడ్డి చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న రచయితలు, న్యాయవాదులు

ఒంగోలు సాంస్కృతికం, న్యూస్‌టుడే: ప్రకాశం జిల్లా రచయితల సంఘం పూర్వ అధ్యక్షుడు భీమనాథం హనుమారెడ్డి న్యాయవాదిగా, కవిగా విశేష సేవలందించారని జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు పొన్నూరు వెంకట శ్రీనివాసులు పేర్కొన్నారు. సోమవారం హనుమారెడ్డి వర్ధంతిని ఒంగోలు నగరంలోని ఆ సంఘ కార్యాలయంలో నిర్వహించారు. ముందుగా పలువురు రచయితలు, కవులు, కళాకారులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పొన్నూరు వెంకట శ్రీనివాసులు మాట్లాడుతూ.. డాక్టర్ నాగభైరవ కోటేశ్వరరావు తర్వాత జిల్లా సాహిత్య రంగానికి విశేష కృషి చేసిన వ్యక్తి హనుమారెడ్డి అని కొనియాడారు. ఈ సందర్భంగా హనుమారెడ్డి న్యాయవాద కార్యాలయం నుంచి ఇంటర్న్‌షిప్ పూర్తి చేసుకున్న గోపిరెడ్డి యశ్వంతిని సత్కరించారు. సంఘం ప్రధాన కార్యదర్శి యత్తపు కొండారెడ్డి, న్యాయవాదులు రవీంద్రారెడ్డి, నాగిరెడ్డి, నరేంద్రరెడ్డి, నాగమల్లేశ్వర రెడ్డి, మాధవి, సునీత, అక్కినేని కళాపరిషత్ అధ్యక్షుడు కళ్లగుంట కృష్ణయ్య పాల్గొన్నారు.

తిరుమలలో అద్దెగది పేరిట మోసం

చలప్పాలెం(సంతనూతలపాడు), న్యూస్‌టుడే: తిరుమల తిరుపతి దేవస్థానంలో గదులు ఆన్‌లైన్ బుకింగ్ అంటూ.. ఓ వ్యక్తి నుంచి రూ.10 వేల వరకు టోకరా చేసిన సంఘటన మండలంలోని చలప్పాలెంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన యువకుడు తన కుటుంబంతో సహా కాలినడకన తిరుమలకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఆన్‌లైన్‌లో గదులు ఉన్నాయా లేవా అని చెక్ చేశాడు. వెంటనే శ్రీనందకం గెస్ట్‌హౌస్ తిరుమల అనే పేరుతో వెబ్‌సైట్ ఓపెన్ అయ్యింది. ఈ నెల 18వ తేదీన అందులో గదిని బుకింగ్ చేసుకున్నాడు. ఆ వెంటనే అవతలి వైపు నుంచి డబ్బులు కట్టాలంటూ ఫోన్ చేసి అడగగా రోజుకు రూ.2,400 అని చెప్పగా.. వారికి ఫోన్‌పే ద్వారా డబ్బులు పంపాడు. ఇలా మూడు విడతలలో మొత్తం రూ. పది వేల వరకు నగదును ఫోన్ పే చేశాడు. తీరా పూర్తి స్థాయిలో పరిశీలించగా ఆన్‌లైన్‌లో శ్రీ నందకం గెస్ట్ హౌస్ తిరుమల పేరిట నకిలీ వెబ్‌సైట్ అని గుర్తించాడు. జమ చేసిన నగదు తిరిగి ఇవ్వాలంటూ యువకుడు కోరినా సదరు మోసగించిన వ్యక్తి స్పందించలేదు. తీరా ఆ ఫోన్ నంబరును ట్రేస్ చేయగా హరియాణాకు వ్యక్తిగా గుర్తించారు. ఆన్‌లైన్‌లో మోసపోయానని గుర్తించిన బాధితుడు పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

విభాగినిని ఢీకొట్టి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి

టంగుటూరు, న్యూస్‌టుడే: స్వగ్రామం నుంచి హైదరాబాద్ వెళుతూ మార్గం మధ్యలో జరిగిన ప్రమాదంలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతిచెందిన సంఘటన సోమవారం వల్లూరు సమీపంలో 16వ నంబరు జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. సేకరించిన సమాచారం మేరకు.. నెల్లూరు జిల్లా గూడూరుకు చెందిన బొమ్మిడి మోహన్(28).. హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల స్వగ్రామం వచ్చిన అతడు.. తిరుగు ప్రయాణంలో ద్విచక్ర వాహనంపై హైదరాబాద్‌కు బయలుదేరాడు. మార్గం మధ్యలో ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం వల్లూరు వద్ద రహదారి విభాగినిని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న హైవే పోలీసులు, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మృతుడి వద్ద లభించిన ఆధారాలతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని ఒంగోలు రిమ్స్‌కి తరలించారు.

మీ కోసం

ధాతు లోపం.. అధిగమిస్తేనే లాభం

ముడత తెగులు సోకిన ఆకు

ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లోని బత్తాయి తోటలు ప్రస్తుతం కొత్త చిగుళ్లు తొడగడం, పూత వచ్చే దశలో ఉన్నాయి. సూక్ష్మధాతు లోపాలను అధిగమిస్తే మేలైన దిగుబడులు సాధించవచ్చని ఉద్యాన శాఖ అధికారి గోపీచంద్ తెలిపారు.

ఇనుప ధాతు లోపం..: ఇది తీవ్రమైనప్పుడు లేత ఆకులు పూర్తిగా పసుపు లేదా తెలుపు రంగులోకి మారుతాయి. లేత చిగుళ్లు చివరి నుంచి ఎండిపోతాయి. కాయ పరిమాణం, నాణ్యత తగ్గుతుంది. నివారణకు 10 లీటర్ల నీటికి 20 గ్రా. ఫెర్రస్ సల్ఫేట్ (అన్నభేది), 5.0 గ్రా. నిమ్మ ఉప్పు కలిపిన ద్రావణాన్ని కొత్తగా చిగురు తొడుగుతున్న సమయంలో 15 రోజుల వ్యవధితో 2 నుంచి 3 సార్లు పిచికారీ చేయాలి.

బోరాన్..: దీని లోపంతో ఆకులు మందంగా తయారవుతాయి. వాటి చివర్లు లోపలికి ముడుచుకొని ఉంటాయి. ఆకుల అడుగు భాగంలో ఈనెలు ఉబ్బి ఉంటాయి. కాయలు గట్టిపడి ఆకారాన్ని కోల్పోతాయి. నివారణకు 10 లీటర్ల నీటికి 20 గ్రా. బోరాక్స్ కలిపిన ద్రావణాన్ని కొత్తగా చిగురు తొడుగుతున్న సమయంలో 15 రోజుల వ్యవధిలో రెండు, మూడు సార్లు పిచికారీ చేయాలి.

మెగ్నీషియం..: ఈ లోపం ఎక్కువగా ఉన్నప్పుడు ఆకులు త్వరగా రాలిపోతాయి. పూత సైతం రాలి, కాపు తగ్గుతుంది. నివారణకు 10 లీటర్ల నీటికి 20 గ్రా. మెగ్నీషియం సల్ఫేట్ కలిపిన ద్రావణాన్ని కొత్తగా చిగురు తొడుగుతున్న సమయంలో 15 రోజుల వ్యవధిలో 2 నుంచి 3 సార్లు పిచికారీ చేయాలి.

మాంగనీస్..: ఈనెల మధ్య భాగం పచ్చదనం కోల్పోయి పసుపు లేదా తెలుపు రంగుకు మారుతుంది. నివారణకు 10 లీటర్ల నీటికి 20 గ్రా. మాంగనీస్ సల్ఫేట్ కలిపిన ద్రావణాన్ని కొత్తగా చిగురు తొడుగుతున్న సమయంలో 15 రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి.

రాగి ధాతు: కాయలు, లేత ఆకులపై మధ్య ఈనెకు రెండు వైపులా పసుపు రంగు మచ్చలు ఏర్పడతాయి. ఆకులు త్వరగా రాలిపోతాయి. తీవ్రమైతే ఆకులు పూర్తిగా రాలిపోయి లేత కొమ్మలు పైనుంచి కిందకి ఎండిపోతాయి. కాయలపై తుప్పు మచ్చలు గజ్జి ఏర్పడతాయి. నివారణకు రాగి సంబంధిత శిలీంధ్ర నాశనిలు పిచికారీ చేస్తే లోపాన్ని నివారించవచ్చు.

–న్యూస్‌టుడే, కంభం

నల్ల తామరను తరిమేద్దాం.. మిరపను రక్షిద్దాం

ప్రస్తుతం మిరప పంటలో రసం పీల్చే, తామర పురుగులు, తెల్లనల్లి, తెల్లదోమ ఉద్ధృతి అధికంగా ఉంది. ఈ పురుగులు ఆశించినప్పుడు కనపడే ప్రధాన లక్షణాలు చేపట్టాల్సిన నివారణ చర్యలను ఒంగోలు డివిజన్ ఉద్యాన శాఖాధికారిణి సంధ్య వివరించారు. –న్యూస్‌టుడే, నాగులుప్పలపాడు

రైతుకు సూచనలిస్తున్న ఉద్యాన అధికారిణి సంధ్య

నల్లతామర పురుగు: పిల్ల పురుగులు ఆకుల అడుగు భాగంలో చేరి రసం పిల్చడం వల్ల ఆకులు ఎర్రబారి రాగి రంగులోకి వస్తాయి. తల్లి పురుగులు ఎక్కువగా మిరప పూతలో కనిపిస్తాయి. ఆకులు, పువ్వులు, కాయల మీద ఆశించి పంటకు నష్టం చేకుర్చుస్తాయి. నివారణకు బ్రోఫ్లానిలైడ్ 20 ఇసి-34 మి.లీ, ఫ్లుక్సామెటమైడ్ 20 ఇసి- 160 మి.లీ, డైమిథోయేట్ 30 ఇసి- 400 మిలీ, ఫిప్రోనిల్ 80% డబ్ల్యూజీ 40 గ్రా., ఫిప్రోనిల్ 5% ఎస్‌సీ 400 మి.లీ, స్పైరోటెట్రామాట్ 15.3% ఓడి 200 మి.లీ, థయామిథాక్సమ్ 25% డబ్ల్యూజీ 80 గ్రా., స్పైనేట్రమ్ 11.7% ఎస్‌సీ 200 మి.లీ పురుగు మందులను వీటిలో ఒకటి తరువాత ఒకటి మార్చి పిచికారీ చేయాలి. పురుగు మందుల మీదే ఆధారపడకుండా తప్పనిసరిగా వేపనూనె, గానుగ నూనెలను కూడా పంట మీద తగిన జాగ్రత్తలతో పిచికారీ చేయాలి.

తెల్లదోమ: మిరప ఆకులు చిన్నవిగా మారి పైకి ముడుచుకొని పడవ ఆకారంలోకి మారుతాయి. ఈనెలు ఆకుపచ్చగా, ఈనెల మధ్య లేత ఆకుపచ్చ లేదా పసుపుపచ్చ రంగు కలిగి ఉంటాయి. ఆకుల మీద బొబ్బలుగా ఏర్పడి ముడుచుకొంటాయి. నివారణకు వేప గింజల కషాయం, 1.5 గ్రా. ఎసిఫెట్, 1.25 మి.లీ ట్రైజోఫాస్, 0.3 గ్రా. అసిటామిప్రిడ్, 0.2 గ్రా. థయోమిథాక్సామ్, 1 మి.లీ డయామెసిఫిన్ పురుగు మందులను 7 నుంచి 10 రోజులు వ్యవధిలో పిచికారి చేయాలి.

తెల్లనల్లి : దీని నివారణకు నీటిలో కరిగే గంధకం 3 గ్రా., ప్రోపర్గైట్ 2 మి.లీ, హెక్సీథియాజోక్స్ 1 మి.లీ, స్పైరోమెసిఫిన్ 1 మి.లీ ఒక లీటరు నీటికి కలుపుకొని మొక్కలపై పిచికారీ చేయాలి.

రైతేరాజు

సేంద్రియ సాగు.. రాబడి బాగు

కొత్తపట్నం గ్రామానికి చెందిన పురిణి మల్లేశ్వరి అనే మహిళా రైతు సేంద్రియ విధానంలో పంటలు సాగుచేస్తూ లభాలు ఆర్జిస్తున్నారు. ఒడుదొడుకులను అధిగమిస్తూ ఆమె ఎలా ముందుకు సాగుతున్నారో తెలుసుకుందామిప్పుడు. –న్యూస్‌టుడే, కొత్తపట్నం

మహిళా రైతు మల్లేశ్వరి సాగుచేసిన వేరుశనగ పంట

'సొంతపొలం ఎకరన్నరలో ప్రకృతి వ్యవసాయ విధానం ద్వారా పంటలు పండించాలనుకున్నాం. అందుకోసం సంబంధిత సిబ్బందిని కలిసి అవగాహన పెంచుకున్నాం. భూమిని ముందుగా దున్ని సాగుకు సిద్ధం చేశాం. ప్రకృతిసాగులో పొలాన్ని రెండుగా విభజించాం. ఎకరా ఇరవై సెంట్లలో ఏ గ్రేడ్ పద్ధతిలో వేరుశనగ, బెండ, అలసంద, పొద్దు తిరుగుడు, ఆముదం, టమోట, మొక్కజొన్న పంటలు వేశాం. ఏటీఎం పద్ధతిలో 30 సెంట్లలో గోరుచిక్కుడు, మిర్చి, వంగ, గోంగూర, పాలకూర, చుక్కకూర, మెంతుకూర తదితర 20 రకాలు.. అన్నీ కలిపి మొత్తం 30 రకాల పంటలు వేశాం. ప్రకృతి వ్యవసాయ సిబ్బంది సూచనల మేరకు కషాయాలు, ద్రావణాలు సొంతగా పొలంలోనే తయారు చేసుకొని పంటలపై పిచికారీ చేస్తున్నాం. ఏటీఎం పద్ధతిలో వేసిన పంటల వల్ల నిత్యం ఆదాయం వస్తుంది. మరికొన్ని పంటలను మూడు నెలలకు ఒకసారి విక్రయిస్తాం. ఆర్గానిక్ దుకాణాలకు, కలెక్టరేట్ వద్ద స్టాల్స్ ఏర్పాటు చేసి అమ్మకాలు చేస్తున్నాం. ఖర్చులు పోను రూ. రెండున్నర లక్షల వరకు ఆదాయం వస్తుంది' అని ఆమె తెలిపారు.

సమస్య పరిష్కారం

సమస్య: మా గేదెకు మూడు సార్లు ఎద సూది వేయించినా కట్టు నిలబడలేదు. కారణం ఏమిటి?
– శ్రీనివాసులు, రావిపాడు

సమాధానం: పశువును పరీక్షించి తగిన చికిత్స చేసిన తర్వాత పశువైద్యుని సలహా మేరకు తగిన సమయంలో ఎద సూది వేయించాలి.

సమస్య: మాకు కొన్ని పొట్టేళ్ల పిల్లలు ఉన్నాయి. అవి పెద్దగా బరువు పెరగడం లేదు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.
– సుబ్బయ్య, కందులాపురం

పొట్టేళ్ల పిల్లలకు ప్రత్యేకమైన ఆహారం అవసరం. వాటిని 3 నెలల వయసులోనే తల్లి నుంచి వేరు చేసి రోజుకు 100 నుంచి 150 గ్రాముల మిశ్రమ దాణా 9 నెలలు ఇస్తూ పాక్షిక సాంద్రత పద్ధతిలో ధాన్యపు జాతి పశుగ్రాసాలు, జనుము వంటి గ్రాసాలు అందించాలి.

–న్యూస్‌టుడే, బేస్తవారపేట గ్రామీణం

బాలచంద్రుడు, పశువైద్యాధికారి, రావిపాడు

EENADU Classifieds

BUSINESS SERVICES

బంగారం బ్యాంకులలో/ ఏ ఇతర ప్రైవేటు సంస్థలలో తాకట్టులో ఉన్నవి విడిపించి ఈరోజు మార్కెట్ ధర ప్రకారం కొనబడును. (స్పాట్ క్యాష్). Ph: 8142292071.

TO LET

COMMERCIAL

ఒంగోలు సౌత్ బైపాస్ రోడ్ అన్నా బత్తిన (రిలయన్స్‌మార్ట్ +SB1పున్న) కాంప్లెక్స్‌లో 3rd ఫ్లోర్(10,000SFT) గలది. బ్యాంక్, జిమ్, రెస్టారెంట్, హోటల్స్, ఆఫీసులకు అద్దెకు ఇవ్వబడును. ✆9866073868, 8142146612

JOBS

WANTED SALES Executives Cashunut Marketing Experience in FMCG Product Salary: Nagotiable Contact: 91771 71877, 81217 52497 R: Dharma Enterprises behind Bapuji Market Complex, Islampet Ongole. Walk-in-Interview on 18-1-2026, 19-1-2026, 20-1-2026.

Telecallers(F) Qualification: Any Degree. Age: 18 to 30Yrs. Salary: 10K to 15K+ Incentive. CHANDU EDUCATIONAL CONSULTANCY, Lawyerpet, Ongole. ✆ 7729873052, 9133996028.

వంట మాస్టర్ కావలెను ఒంగోలులోని శారదాకాలేజీ ఆఫ్ ఫిజియోథెరపి, VIP రోడ్‌ఎక్స్‌టెన్షన్, ఒంగోలు నందు వంట మాస్టర్ కావలెను. Con:70134 48102.

కీర్తిమెడికల్ స్టోర్స్ కనిగిరిలో పనిచేయుటకు ఫార్మశిస్ట్ (మెడికల్ ఫీల్డ్‌లో అనుభవం కలవారు) కావలెను. జీ: 15K to 25K. 9154569446(H.R).

చీమకుర్తి శ్రీ శ్రీనివాస స్టోన్ క్రషర్స్‌లో పనిచేయుటకు కంప్యూటర్ అనుభవం గల అకౌంటెంట్ కావలెను. మంచి జీతం+భోజనం 8500042999, 7729040207.

Exp. **నర్సులు/** ఆయాలు/ వార్డ్ బాయ్స్ కావలెను. జీతం: Rs: 20,000/- నుండి 25,000/- వరకు. కూకట్‌పల్లిలో Hyd ✆ 6302532832, 8019117633.

FACULTY/ TEACHERS

ఒంగోలు EURO - KIDS PRE స్కూల్‌లో పనిచేయుటకు టీచర్స్ (పార్ట్‌టైం/ ఫుల్‌టైం) కావలెను. అర్హత: డిగ్రీ, స్పోకెన్ ఇంగ్లీష్ వార్కి ప్రాధాన్యత. ✆ 9000984429

SECURITY GUARDS

కనిగిరి, కావలి, ఒంగోలు బ్యాంక్ నందు పని చేయడానికి 60 సం॥ లోపు సెక్యూరిటీ గార్డ్స్ కావలెను. ✆ 93927 11998, 08812-235528.

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తా పత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటన దారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయం లో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బు ను వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్-లిస్టులో ఉంచే మ రియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

(c) eenadu

22న ఈనాడు 50, ఈటీవీ 30 వసంతాల వేడుకలు

ఒంగోలు సాంస్కృతికం, న్యూస్‌టుడే: తెలుగువారి ప్రియ పత్రిక 'ఈనాడు' దిన పత్రిక 50 వసంతాలు పూర్తి చేసుకుంది. తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచింది. ఈటీవీ.. మీటీవీ అంటూ మూడు దశాబ్దాలుగా ఈటీవీని తెలుగు ప్రజలు అక్కున చేర్చుకున్నారు. ఈ సందర్భంగా ఈనాడు 50, ఈటీవీ 30 వసంతాల వేడుకలకు ఒంగోలు వేదిక కాబోతోంది. ఈనెల 22న ఒంగోలు మినీ స్టేడియంలో ఈ వేడుకలు సాయంత్రం 6 గంటల నుంచి జరగనున్నాయి. సినీ గీతాలు, డ్యాన్స్ పెర్ఫార్మెన్స్‌లతో ఉర్రూతలూగించేలా పలు కార్యక్రమాలు దీనిలో ఉంటాయి. ప్రముఖ సినీ నేపథ్య గాయనీ గాయకులు కార్తిక్, కారుణ్య, మాళవిక, ధనుంజయ్, దామిని, రోహిత్ సహా పలువురు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు. ఈటీవీ ఢీ షో ఫేమ్ చిట్టి మాస్టర్ బృందం డాన్స్‌లతో అలరిస్తారు. బుల్లితెర ప్రయోక్త రవి యాంకర్‌గా వ్యవహరిస్తారు. ఆద్యంతం వినోదభరితంగా సాగే ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే పాస్‌లు తప్పనిసరి.

రేపు పాస్‌ల పంపిణీ

★ జనవరి 21న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మినీ స్టేడియం వద్ద పరిమిత సంఖ్యలో పాస్‌లు పంపిణీ చేస్తారు.

★ పాస్‌తో పాటు ప్రత్యేక ఆకర్షణగా ఇచ్చే రిస్ట్ బ్యాండ్‌లను ధరించిన వారికి మాత్రమే ప్రవేశం ఉంటుంది.

వాసవీ మాత వైభవం

వాసవీ మాత ఆత్మార్పణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఒంగోలులోని దేవస్థానంలో సోమవారం చండీ పారాయణ నిర్వహించి నవ హారతులు సమర్పించారు.
– న్యూస్‌టుడే, ఒంగోలు సాంస్కృతికం

ఘాట్ రోడ్డులో గుండె దడ

▶ ప్రమాదకరంగా నంద్యాల, శ్రీశైలం మార్గాలు

▶ మలుపుల్లో హెచ్చరికలూ కరవు

రాయలసీమ నుంచి రాజధానికి వెళ్లే ప్రయాణికులు, శ్రీశైల మల్లికార్జునుడి దర్శనాలకు వెళ్లే భక్తులు... ఆయా ఘాట్ రోడ్లలో బిక్కుబిక్కుమంటూ రాకపోకలు సాగించాల్సి వస్తోంది. కనీస నిర్వహణ, రక్షణ చర్యలు కొరవడడం... రద్దీ పెరిగినా దారులు విస్తరణకు నోచకపోవడంతో తరచూ దుర్ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఏళ్లుగా కొనసాగుతన్న సమస్యపై యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. –ఈనాడు, ఒంగోలు; న్యూస్‌టుడే గిద్దలూరు, పెద్దదోర్నాల

ప్రాణాలు తీస్తున్న పాత వంతెన

అనంతపురం - అమరావతి జాతీయ రహదారిలో భాగంగా ఉన్న నంద్యాల ఘాట్ రోడ్డు విస్తరణకు నోచుకోలేదు. వందేళ్ల క్రితం అప్పటి అవసరాలకు అనుగుణంగా నిర్మించిన మార్గమే నేటికీ ఆధారంగా ఉంది. జిల్లా వరకు 17 కి.మీ. పరిధిలో విస్తరించి ఉంది. ఈ దారిలో ఉన్న బ్రిటిష్ కాలం నాటి వంతెన దిగువ నుంచి రహదారిపైకి వెళ్లే క్రమంలో ఉన్న మలుపు ప్రాణాలను హరిస్తోంది. రాత్రి వేళ దారి సరిగా కనిపించక తరచూ దుర్ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. సరకు లోడుతో వచ్చే వాహనాలు నియంత్రణ కోల్పోయి వంతెనను ఢీకొంటున్నాయి. మూడు నెలల వ్యవధిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారంటే ఇక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. పొరపాటున ఇక్కడ లారీ చిక్కుకుంటే... ఇటుగా వచ్చే మిగతా వాహనదారులు రాత్రంతా జాగారం చేయాల్సిందే. వంతెన దిమ్మె తొలగించి రహదారిని విస్తరించాల్సి ఉంది. పాత బొగద టన్నెల్ వద్ద 'యు' ఆకారంలోని మలుపు... ఆ దిగువనే ఉన్న మరో మలుపులో ప్రమాదాలు సర్వసాధారణంగా మారాయి. ఎక్కడా హెచ్చరిక బోర్డులు సైతం లేవు.

నంద్యాల మార్గంలో ప్రమాదకరంగా మారిన మలుపు

శ్రీశైలం ఘాట్‌లోని మలుపు వద్ద అదుపుతప్పి రక్షణ గోడ పైకెక్కిన బస్సు (పాత చిత్రం)

కనీస నిర్వహణా కరవే...

పెద్దదోర్నాల నుంచి శ్రీశైలం శిఖరం వరకు... మొత్తం 39 కిలోమీటర్ల దారిలో అడగడుగునా ప్రమాదం పొంచి ఉంది. చింతల నుంచి తుమ్మలబయలు కొండ ఎక్కే సమయంలో ఎక్కువగా దుర్ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఎకో టూరిజం, చినారుట్లలోని మూలమలుపులు అత్యంత ప్రమాదకరంగా మారాయి. అటవీ అనుమతులు లేక ఈ రోడ్డు విస్తరణకు నోచుకోలేదు. మరోవైపు శ్రీశైల క్షేత్రానికి వచ్చే భక్తులు ఏటా పెరుగుతోంది. మరోవైపు ఘాట్ రోడ్డులో రెయిలింగ్ సైతం సరిగాలేదు. మూలమలుపుల వద్ద ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించేలా కొన్ని చోట్ల ఏర్పాటు చేసిన దర్పణాలు, హెచ్చరిక సూచికలు దెబ్బతిన్నాయి. రక్షణగోడ బాగు చేయడంతో పాటు... రహదారికి మరమ్మతులు చేయాల్సి ఉంది.

నంద్యాల మార్గం		శ్రీశైలం ఘాట్
12	మూడేళ్లలో జరిగిన ప్రమాదాలు	23
7	మృతులు	7
12	క్షతగాత్రులు	30

రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయ్!

▶ జిల్లా విభజన తరువాత వెబ్‌ల్యాండ్ నవీకరించక సమస్య

ప్రకాశం నుంచి వీడి నాలుగు నియోజకవర్గాలతో కొత్తగా మార్కాపురం జిల్లా ఏర్పడినా... ఆ మేరకు రెవెన్యూ భూములు విభజించి, ఆన్‌లైన్‌లో నవీకరించలేదు. దీంతో 1బీ, అడంగళ్లు రాక పొలాల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. ఇటు ప్రకాశంలో కలిసిన అద్దంకి, కందుకూరు నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. న్యూస్‌టుడే – గిద్దలూరు పట్టణం, అద్దంకి

కనిపించని సమాచారం...

జిల్లాల పునర్విభజన జరిగితే ఆ మేరకు రెవెన్యూ రికార్డులను రాష్ట్ర సీసీఎల్ఏ అధికారులు వెబ్‌ల్యాండ్‌లో మార్చాల్సి ఉంటుంది. ప్రస్తుతం మీభూమి పోర్టల్‌లో రెవెన్యూ భూముల వివరాలు అందుబాటులోకి వచ్చాయి. వెబ్‌ల్యాండ్‌లో మాత్రం రికార్డులను ఆధునికీకరించలేదు. రైతులు తమ పొలాలను విక్రయించి రిజిస్ట్రేషన్ చేయించుకునే సమయంలో... తహసీల్దారు డిజిటల్ సంతకంతో కూడిన 1బీ, అండగల్‌ను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో తప్పనిసరిగా అందజేయాలి. వీటి కోసం మీసేవా కేంద్రాలు, సచివాలయాల్లో సంప్రదిస్తే... డేటా అందుబాటులో లేదు, తహసీల్దారు కార్యాలయంలో సంప్రదించాలని సూచిస్తున్నట్లు సిబ్బంది చెబుతున్నారు. ఆ మేరకు తహసీల్దారు కార్యాలయాలకు వెళ్తే వెబ్‌ల్యాండ్ సర్వర్ పనిచేయడం లేదని అధికారులు చెబుతున్నారు. దీంతో వ్యక్తిగత అవసరాల కోసం పొలాలు విక్రయించిన రైతులు... రిజిస్ట్రేషన్లు కాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర ఉన్నతాధికారులు చొరవ చూపి సమస్య పరిష్కారంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

అద్దంకిలోనూ అంతే...

బాపట్ల నుంచి ప్రకాశంలో కలిసిన అద్దంకి నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. గత పది రోజులుగా స్థలాలకే తప్ప పొలాలకు రిజిస్ట్రేషన్లు కావడం లేదు. అద్దంకి కార్యాలయంలో రోజుకు నాలుగైదు పొలాల రిజిస్ట్రేషన్లు జరుగుతుండేవి. తద్వారా రూ.5 లక్షల మేర ప్రభుత్వ ఖజానాకు జమయ్యేది. 1బీ, అడంగళ్లు రాక ప్రస్తుతం ఈ ప్రక్రియ నిలిచినట్లు సబ్ రిజిస్ట్రార్ నవకుమార్ తెలిపారు. విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లిందని... త్వరలోనే సమస్య పరిష్కారమవుతుందని తెలిపారు.

ఆగని గ్రానైట్ అక్రమం!

న్యూస్‌టుడే – యర్రగొండపాలెం పట్టణం

ప్రైవేటు సంస్థకు గ్రానైట్ సీనరేజీ వసూళ్ల బాధ్యత అప్పగించినా బండల అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడడం లేదు. చీమకుర్తి పరిసరాల నుంచి యర్రగొండపాలెం మీదుగా హైదరాబాద్ తరలిపోతున్న లారీలే ఇందుకు నిదర్శనం. కొద్ది రోజుల క్రితం వై.పాలెంలోని టోల్ ప్లాజా వద్ద పోలీసులు తనిఖీలు చేస్తుండగా... నిబంధనలకు విరుద్ధంగా పాలిష్ బండలు తరలిస్తున్న లారీ చిక్కింది. తరువాత ఎటువంటి చర్యలు లేక ఆ విషయం మరుగున పడిపోయింది. ఈ నేపథ్యంలో మార్కాపురం సేల్స్ టాక్స్ అసిస్టెంట్ కమిషనర్ పి.నరసింహులు ఆధ్వర్యంలో ఈ నెల 13న రాత్రి... టోల్‌ప్లాజా వద్ద సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. ఎటువంటి బిల్లులు లేకుండా చీమకుర్తి నుంచి హైదరాబాద్ వెళ్తున్న రెండు లారీలను పట్టుకున్నారు. వీటిని వై.పాలెం పోలీసు స్టేషన్‌కు తరలించి... మైనింగ్ అధికారులకు సమాచారం ఇచ్చినట్లు అసిస్టెంట్ కమిషనర్ తెలిపారు. మార్కాపురం మైనింగ్ ఏడీ రవిప్రసాద్‌ను సంప్రదించగా... ఆయా లారీలను పరిశీలించి అక్రమమని తేలితే జరిమానా విధిస్తామన్నారు.

వై.పాలెం పోలీసు స్టేషన్‌లో ఉంచిన లారీ

దివ్య చరితం... జాతీయతా భావం

ఒంగోలు నగరంలోని పీవీఆర్ ఉన్నత పాఠశాల మైదానం వేదికగా నిర్వహిస్తున్న ఎన్టీఆర్ కళాపరిషత్ ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. సోమవారం... శ్రీ నళినీ ప్రియ కూచిపూడి నృత్యనికేతన్ వారు ప్రదర్శించిన శిర్డీ సాయి దివ్య చరితం నృత్య రూపకం వీక్షకులను కట్టిపడేసింది. మత సామరస్యం, దేశభక్తిని మిళితం చేస్తూ సాగిన ప్రదర్శన ఆహూతులను మరో లోకానికి తీసుకెళ్లింది. దాదాపు నలభై మంది విద్యార్థులు ఇందులో భాగస్వాములయ్యారు.
– న్యూస్‌టుడే, ఒంగోలు సాంస్కృతికం

ఎన్నికల అధికారులకు ఉత్తమ పురస్కారాలు

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: ఎస్ఐఆర్‌లో భాగంగా చేపట్టిన ఓటర్ల జాబితా స్వచ్ఛీకరణకు సంబంధించి ఉమ్మడి జిల్లాకు చెందిన ముగ్గురు ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్లు (ఎస్‌డీసీ)కు ఉత్తమ ఎలక్టోరల్ అవార్డుకు ఎంపికయ్యారు. వీరిలో గిద్దలూరు ఈఆర్వో, మార్కాపురం ఇన్‌ఛార్జి ఉప కలెక్టర్ ఎం.వెంకట శివరామిరెడ్డి; సంతనూతలపాడు ఈఆర్వో, కేఆర్ఆర్‌సీ ఎస్‌డీసీ కె.మాధురి; పౌరసరఫరాల విజిలెన్స్-1 ఎస్‌డీసీ, కొండపి ఈఆర్వో ఎ.కుమార్‌తో పాటు... కలెక్టరేట్ ఎన్నికల విభాగం పర్యవేక్షకులు సీహెచ్.శ్రీనివాసరావు ఉన్నారు. జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈ నెల 25న నిర్వహించనున్న వేడుకలో గవర్నర్ చేతుల మీదగా వీరు పురస్కారాలు అందుకోనున్నారు. రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ అధికారి వివేక్ యాదవ్ సోమవారం ఈ వివరాలు వెల్లడించారు.

వెలిగొండ నిర్వాసితులకు త్వరలో పరిహారం

మార్కాపురం, న్యూస్‌టుడే: పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహారం చెల్లించేందుకు రూ.80 కోట్లు అవసరమని ప్రతిపాదనలు పంపుతున్నట్లు మార్కాపురం ఇన్‌ఛార్జి ఉప కలెక్టర్ వెంకట శివరామిరెడ్డి తెలిపారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన సమావేశంలో వివరాలు వెల్లడించారు. ముంపు గ్రామాలైన లక్ష్మీపురం, సాయిరాంనగర్, అక్కచెరువు తండా, సుంకేసుల, కృష్ణానగర్, రామలింగేశ్వరపురం, చింతలముడిపి, కాటంరాజు తండాల్లోని వారికి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద పరిహారం చెల్లించనున్నట్లు చెప్పారు. ఓసీ, బీసీల్లో అర్హులైన కుటుంబాలకు రూ.11.76 లక్షలు, ఎస్సీలకు రూ.12.50 లక్షలు, ఎస్టీలకు రూ.13.10 లక్షలు చొప్పున ప్రభుత్వం అందజేస్తుందన్నారు. మార్చి నెలాఖరుకు వారి ఖాతాల్లో ఈ మొత్తం జమయ్యే అవకాశం ఉందన్నారు

మారుతీనగర్‌లో వివరాలు పరిశీలిస్తున్న సభ్యులు

నక్ష సర్వేపై కేంద్ర బృందం ఆరా

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: ఒంగోలు నగరంలో చేపట్టిన నక్ష సర్వే తీరును కేంద్ర బృందం సోమవారం పరిశీలించింది. ముందుగా నగర పాలక సంస్థ అధికారులతో సమావేశమయ్యారు. ఇప్పటివరకు సేకరించిన వివరాలను కమిషనర్ వెంకటేశ్వరరావు వారికి తెలియజేశారు. అనంతరం మారుతీనగర్, ఎన్జీవో కాలనీ, కొణిజేడు బస్టాండ్ సమీప సచివాలయాలను సందర్శించి ఇంటింటి సర్వేపై ఆరా తీశారు. ఈ ప్రక్రియ పూర్తిచేస్తే కార్పొరేషన్‌కు రూ.50 కోట్లు నిధులు వస్తాయి. తొలిదశ పూర్తయిందున ముందుగా రూ.30 కోట్లు అందజేయనున్నారు. బృందంలో ప్రాజెక్టు మేనేజర్ డాక్టర్ బ్రిజేష్ సక్లానీ, జీఐఎస్ సాంకేతిక నిపుణులు డాక్టర్ మందవీ మిశ్రా, రాష్ట్ర ప్రతినిధులు పీఎంయూ బృందం నాయకుడు శ్రీనివాసరావు, డీడీ అనిత పాల్గొన్నారు.

ఈ-క్రాప్ కష్టాలకు చెల్లు!

▶ రబీ నుంచి నూతన విధానం అమలు

న్యూస్‌టుడే – ఒంగోలు వ్యవసాయం

ఈ-క్రాప్ నమోదులో ఎదురవుతున్న గందరగోళానికి తెరదించుతూ రాష్ట్ర వ్యవసాయశాఖ ఈ రబీ సీజన్ నుంచి కొత్త విధానం అమల్లోకి తెచ్చింది. ఇందులో భాగంగా వివరాల నమోదుకు ముందు, చేశక, ధ్రువీకరణ కోసం మొత్తం మూడుసార్లు రైతుల చరవాణికి సంక్షిప్త సందేశాలు (ఎస్ఎంఎస్) వస్తాయి. ఫోన్ వినియోగించలేని వారికి సమీప రైతు సేవా కేంద్రాల సిబ్బంది సహకారం అందిస్తారు. అందుబాటులో లేని రైతులు, నిరక్షరాస్యులకు పాత విధానంలోనే ఈకేవైసీ ద్వారా వివరాలు నమోదు చేస్తారు.

ముండ్లమూరు మండలంలో ఈ-క్రాప్ నమోదు చేస్తున్న సిబ్బంది

గడవు... ఫిబ్రవరి 25

రబీకి సంబంధించి ప్రకాశం, మార్కాపురం జిల్లాల పరిధిలో 8,86,218 భూకమతాలను ఈ-క్రాప్ నమోదు చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. సాగు చేసినా, చేయకపోయినా సర్వే నంబరులో ఉన్న భూ వివరాలను యాప్‌లో నమోదు చేస్తారు. ఇప్పటివరకు 90 వేల కమతాలను ఈ-క్రాప్ చేశారు. ఫిబ్రవరి 25లోగా మొత్తం ప్రక్రియ పూర్తిచేయాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఫలానా రోజున పంట నమోదుకు వస్తున్నట్లు రైతు మొబైల్‌కు గ్రామ సహాయకులు ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం ఇస్తారు. ఆ రోజున రైతు సమక్షంలో వివరాలు నమోదు చేసి... మరోసారి ఎస్ఎంఎస్ చేస్తారు. ఏవైనా లోటుపాట్లు ఉంటే ఉంటే గ్రామ సహాయకుడికి తెలియజేయాలి. లేనిపక్షంలో ఆమోదిస్తున్నట్లు ఆన్‌లైన్‌లోనే ధ్రువీకరించాలి.

మరింత పారదర్శకత...

నూతన విధానంలో మరింత పారదర్శకత పెరుగుతుందని జేడీఏ ఎస్.శ్రీనివాసరావు తెలిపారు. గతంలో ఒక పంట బదులు మరొకటి నమోదు కావడం, పూర్తి విస్తీర్ణం చేర్చకపోవడం వంటి సమస్యలపై తరువాత అర్జీలు సమర్పించేవారని... ఇకపై ఆ సమస్య ఉండదని వివరించారు. మార్కాపురం, ప్రకాశంలో మొత్తం 528 రైతు సేవా కేంద్రాలున్నాయి. వీటి పరిధిలో రోజుకు 26,276 పంట వివరాలు నమోదు చేయాలని లక్ష్యంగా నిర్దేశించినట్లు తెలిపారు. ఈ ప్రక్రియ పూర్తయితే... పంట నష్టం వాటిల్లినప్పుడు స్పష్టమైన వివరాలు అందుబాటులో ఉంటాయన్నారు.

ఇంటర్ పరీక్షలకు పక్కాగా ఏర్పాట్లు

కలెక్టరేట్, న్యూస్‌టుడే: ఇంటర్మీడియట్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ పి.రాజాబాబు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సంబంధిత అధికారులతో సోమవారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 27 నుంచి ప్రయోగ, ఫిబ్రవరి 23 నుంచి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పలు సూచనలు చేశారు. ప్రశ్న, సమాధాన పత్రాలు తరలింపు సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పరీక్షల సమయంలో నిరంతర విద్యుత్తు సరఫరా, విద్యార్థులకు ఇబ్బంది లేకుండా రవాణా సౌకర్యం, వైద్య శిబిరాల ఏర్పాటు తదితర అంశాలపై చర్చించారు. 67 కేంద్రాల్లో పబ్లిక్ పరీక్షలు జరగనున్నాయని... ఉమ్మడి జిల్లా పరిధిలో 42,756 మంది హాజరు కానున్నట్లు తెలిపారు. ఆర్ఐవో ఆంజనేయులు, డీఎంహెచ్‌వో వెంకటేశ్వర్లు, డీఈవో రేణుక, విద్యుత్తు శాఖ ఎస్ఈ కట్టా వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

పరీక్షల పరంగా విద్యార్థుల సందేహాల నివృత్తికి ఆర్ఐవో కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటుకు నిర్ణయించారు. మంగళవారం నుంచే ఇది అందుబాటులోకి రానుంది. అవసరమైన వారు ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల మధ్య 08592 281275; 95020 23072 నంబర్లకు ఫోన్ చేయవచ్చు.

రేపు... రంగోత్సవ్ పోటీలు

సంతనూతలపాడు, న్యూస్‌టుడే: మైనంపాడు డైట్‌లో ఈ నెల 21న జిల్లాస్థాయిలో రంగోత్సవ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ సామా సుబ్బారావు తెలిపారు. చిత్రలేఖనం, చేతిరాత, రంగోలీ, పంజాబీ జానపద నృత్యం, రోల్ ప్లే-వికసిత్ భారత్ అంశాల్లో... ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న ఆరు నుంచి పదో తరగతి విద్యార్థులు పోటీపడవచ్చన్నారు. ప్రతిభ చాటిన వారు జనవరి 23న రాష్ట్రస్థాయిలో జరిగే పోటీల్లో పాల్గొంటారని చెప్పారు. ఆసక్తిగలవారు మంగళవారం (20 తేదీ) సాయంత్రంలోగా పేర్లు నమోదు చేసుకోవాని... ఇతర వివరాలకు 99632 44468, 94908 35684 నంబర్లలో సంప్రదించవచ్చని పేర్కొన్నారు.

రైతేరాజు – ధాతు లోపం.. అధిగమిస్తేనే లాభం 10లో..

నిండా మునిగిన అండర్ పాస్!

ఇదేదో కాలువపై నిర్మించిన రైల్వే వంతెన అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్లే. ఒంగోలు మండలం కరవది రోడ్డులో నిర్మించిన అండర్ పాస్ ఇది. గతంలో ఈ మార్గంలో వాహనాలు రాకపోకలు సాగించేవి. తరువాత ఇక్కడ రైల్వేలైను పనులు చేసి లెవెలింగ్ సరిగా చేయకపోవడంతో... సమీప వాగు, గుండ్లకమ్మ నుంచి వచ్చే నీరంతా ఇక్కడ నిలిచి రాకపోకలు స్తంభించాయి. ప్రస్తుతం గేటు పడితే చాలా సమయం నిరీక్షించాల్సి వస్తోందని... అండర్ పాస్ పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని వాహనదారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
– ఈనాడు, ఒంగోలు; న్యూస్‌టుడే, ఒంగోలు గ్రామీణం

కలగానే మిర్చి యార్డు

న్యూస్‌టుడే – మార్కాపురం

మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి నియోజకవర్గాల్లో మిర్చి సాగు ఎక్కువ. గుంటూరు యార్డుకు వెళ్లే ఉత్పత్తిలో ఎక్కువ భాగం ఈ ప్రాంతం నుంచే వెళ్తుంది. ఈ నేపథ్యంలో స్థానికంగానే మిర్చియార్డు ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఏళ్లుగా ఉన్నా సాకారం కావడం లేదు. గత ఏడాది సెప్టెంబరులో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లోనూ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఇప్పటికైనా ఆ దిశగా అడుగులు పడితే దాదాపు నలభై వేల మంది రైతులకు మేలు కలుగుతుంది.

ఏటా తప్పని వ్యయప్రయాసలు...

ఖరీఫ్, రబీ కలిపి మార్కాపురం జిల్లా పరిధిలో దాదాపు 65 వేల ఎకరాల్లో మిర్చి సాగవుతుంది. సగటున 13.10 లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తోంది. ఏటా ప్రతికూలతలు ఎదురవుతున్నా, సాగు ఖర్చులు పెరుగుతున్నా గిట్టుబాటు దక్కుతుందన్న ఆశతో రైతులు ముందడుగు వేస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తయితే పంట ఉత్పత్తిని గుంటూరు తరలించేందుకు రైతులు నానా అవస్థలు పడుతున్నారు. అక్కడకు వెళ్లినా చాలాసార్లు మద్దతు ధర లభించక నిరీక్షణ తప్పడం లేదు. కొన్ని సందర్భాల్లో సరకు వెనక్కు తేవడం అదనపు భారం కావడంతో వచ్చిన ధరకు అమ్ముకోవాల్సి వస్తోంది. మార్కాపురంలో మినీ మిర్చి యార్డు ఏర్పాటు చేస్తే... రవాణా ఖర్చులతో పాటు వ్యయప్రయాసలూ తప్పుతాయని రైతులు చెబుతున్నారు. ఈ విషయమై మార్కాపురం వ్యవసాయ మార్కెట్ యార్డు కార్యదర్శి కోటేశ్వరరావు మాట్లాడుతూ... విషయాన్ని ఇప్పటికే ఉన్నతాధికారులకు నివేదించామని తెలిపారు.

ఉద్యాన రైతుల విజ్ఞానయాత్ర

దర్శి, కురిచేడు, అద్దంకి, సింగరాయకొండ పరిసర ప్రాంతాలకు చెందిన 35 మంది రైతులు రెండు రోజుల విజ్ఞానయాత్ర నిమిత్తం ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సోమవారం బయలుదేరారు. కలెక్టర్ పి.రాజాబాబు జెండా ఊపి ప్రారంభించారు. కుప్పం, పలమనేరు, గంగపాలెం, మదనపల్లె పరిసర ప్రాంతాల్లో ఉద్యాన పంటల సాగు, ఉత్పత్తులకు విలువ జోడింపు, ప్రాసెసింగ్ యూనిట్ల నిర్వహణపై అవగాహన పెంచేందుకు ఈ యాత్ర ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లా ఉద్యాన అధికారి గోపీచంద్, అధికారులు రవి, వంశీకృష్ణ పాల్గొన్నారు.
– న్యూస్‌టుడే, కలెక్టరేట్

(c) eenadu

కందుకూరు

• కందుకూరు • కొండపి

పాఠశాలకు పూర్వ విద్యార్థి వితరణ

కందుకూరు పట్టణం, న్యూస్‌టుడే: పట్టణంలోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలకు చెందిన పూర్వ విద్యార్థి, ఎన్‌ఆర్‌ఐ ఉండవల్లి రాములు.. పాఠశాలపై తనకున్న మమకారాన్ని చాటుకున్నారు. విద్యార్థుల సౌకర్యార్థం రూ.1.35 లక్షల విలువైన 103 బెంచీలు అందజేశారు. అలాగే క్రీడలను ప్రోత్సహించేందుకు రూ.5లక్షలతో బాస్కెట్‌బాల్ కోర్టు, నైపుణ్యాభివృద్ధి కోసం రూ.30వేలతో కుట్టు యంత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా రాములు దంపతులను సోమవారం పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు నరసింహమూర్తి, ఉపాధ్యాయులు ఘనంగా సత్కరించారు. సొంత ఊరికి, విద్యాబుద్ధులు నేర్పిన పాఠశాలకు తన వంతు సాయం అందించాలన్న ఉద్దేశంతో ముందుకొచ్చినట్లు రాములు తెలిపారు.

ఉండవల్లి రాములు దంపతులను సన్మానిస్తున్న ఉపాధ్యాయులు

ఆలయ ధర్మకర్తల మండలి నియామకం

సింగరాయకొండ గ్రామీణం, న్యూస్‌టుడే: దక్షిణ సింహాచలంగా ప్రసిద్ధి చెందిన మండలంలోని పాతసింగరాయకొండ నరసింహ స్వామి ఆలయ ధర్మకర్తల మండలిని సోమవారం దేవాదాయ, ధర్మాదాయ శాఖ కమిషనర్ నియమించినట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. సన్నెబోయిన శ్రీనివాసులును ఛైర్మన్‌గా, సభ్యులుగా పెద్దిశెట్టి ప్రమీలాదేవి, శీలం సుమబాల, పర్ణశాల సిద్ధార్థ కృపాసాగర్, మద్దసాని లక్ష్మయ్య, గొల్లపోతు బాలకోటమ్మ, వాసిపల్లి శ్రీనివాసులు, కుంచాల రమణయ్య, అంబటి కోటేశ్వరమ్మ, పోట్లూరి బాలకోటేశ్వరరావు, కొణిజేటి వెంకట కవితాదేవిలను నియమించారు.

25 నుంచి ఐద్వా జాతీయ మహాసభలు

ఒంగోలు గ్రామీణం: ఈ నెల 25 నుంచి 28 వరకు హైదరాబాద్‌లో నిర్వహించే ఐద్వా జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని జిల్లా కార్యదర్శి రమాదేవి పిలుపునిచ్చారు. స్థానిక సత్యనారాయణపురంలో సోమవారం ఐద్వా జెండావిష్కరణ జరిగింది. మహాసభల్లో మహిళా సంఘం నిర్వహించిన ఉద్యమాలు, పోరాటాలపై చర్చించి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు.

విలీనం చేశారు.. వదిలేశారు..!

కాలనీ కష్టాలు

కందుకూరు పట్టణం, న్యూస్‌టుడే:

దశాబ్దం పాటు ఏ ప్రాంత పరిధో తెలియక అభివృద్ధికి నోచుకోని గ్రామాలను.. 2018లో పురపాలక సంఘంలో విలీనం చేశారు. అయినప్పటికీ మౌలిక వసతుల సమస్య మాత్రం తీరడం లేదు. గత వైకాపా ప్రభుత్వం ఒక్కటంటే ఒక్క మంచిపని చేపట్టిన దాఖలాల్లేవు. ఎక్కడ చూసినా మట్టి రోడ్లు, అధ్వాన స్థితిలో ఉన్న కాలువలు, పిచ్చి మొక్కలే దర్శనమిస్తున్నాయి. ముఖ్యంగా ఆనందాపురంలో మురుగు రోడ్డుపైనే నిలుస్తోంది. వర్షాకాలంలో మోకాళ్లోతు నీరు ఉంటుంది. దాదాపు 20 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన విద్యుత్తు స్తంభాలు ఒరిగిపోయి ప్రమాదకరంగా ఉన్నాయి. రామతీర్థం నీరు అందడం లేదు. దీంతో పక్కనే పాలూరు-దొండపాడు పంచాయతీ నుంచి బోరు ద్వారా సరఫరా చేస్తున్నారు. అవి కూడా రెండ్రోజులకోసారి మాత్రమేనని ప్రజలు వాపోతున్నారు. పారిశుద్ధ్యం గురించి పట్టించుకునే నాథుడే కరవయ్యారు. ఆనందాపురం నుంచి మోపాడు, చుట్టుగుంట, గోపాలపురం ప్రాంతాలకు వెళ్లే లింకు రోడ్లు నిర్వహణ లేక అధ్వానంగా తయారయ్యాయి. ఎస్టీ కాలనీలో ఫాగింగ్ చేయడం లేదంటున్నారు. శామీర్‌పాలెంలో వీధి దీపాలు లేక అంధకారం నెలకొంది. ప్రధానంగా రెండు వీధుల్లో రోడ్లు, కాలువల్లేక వర్షాకాలంలో బురదగా ఉండి రాకపోకలకు స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమస్యలపై అనేకసార్లు ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులకు విన్నవించినా ఫలితం లేదని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికైనా స్పందించి విలీన గ్రామాల్లో వసతులు కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.

వార్డు: 11
ప్రాంతాలు: ఆనందాపురం, శ్యామీర్‌పాలెం, ఎస్టీకాలనీ
నివాసాలు: 450
జనాభా: 1700

వర్షం పడితే ఆనందాపురంలో ఇదీ పరిస్థితి

ప్రతిజ్ఞ చేయించారు.. పారిశుద్ధ్యం మరిచారు!

సింగరాయకొండ గ్రామీణం, న్యూస్‌టుడే:

ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. తడి, పొడి చెత్తను వేరు చేసి కార్మికులకు అందించాలి. నివాసాల చుట్టుపక్కలా నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి.. ఇవీ.. గ్రామాల్లో తరచూ అధికారులు చెబుతున్న మాటలు. అంతేకాకుండా ప్రజలతో ఆయా అంశాలపై ప్రతిజ్ఞలు సైతం చేయిస్తున్నారు. ఇదే సమయంలో పల్లెల్లో స్వచ్ఛత గురించి మాత్రం పట్టించుకోవడం లేదు. మండలంలో నెలకొన్న పరిస్థితులే అందుకు నిదర్శనం.

దోమలకు ఆవాసాలుగా..

మండల కేంద్రం సింగరాయకొండలో పారిశుద్ధ్యం అధ్వానంగా మారింది. ప్రధాన రహదారులు, వీధుల వెంబడి చెత్త, వ్యర్థాలు పేరుకుపోయి దోమలు వ్యాప్తి చెందుతున్నాయి. మురుగు కాలువల్లో సకాలంలో పూడికలు తీయక వర్షాలు కురిసినప్పుడు నీరు రోడ్డుపైకి చేరుతోంది. మరోవైపు తీవ్ర దుర్వాసన వెదజల్లుతోంది. వారం రోజులుగా కొన్ని ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టకపోవడంతో ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయిందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ ప్రాంతాల్లో దారుణంగా..

ఇస్లాంపేట, హనుమాన్‌నగర్, ఈద్గామిట్ట, బుంగబావి కూడలి, బాలయోగినగర్ తదితర ప్రాంతాల్లో నివాసాలు, రహదారుల వెంబడి వ్యర్థాలు పడేస్తున్నారు. స్థానిక చాపల మార్కెట్ వద్ద పరిస్థితి దారుణంగా ఉంది. ఆ ప్రాంతంలో కుక్కలు, పందులు చేరి అపరిశుభ్ర వాతావరణం సృష్టిస్తున్నాయి. స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పచ్చదనం, పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని చేస్తున్న ప్రతిజ్ఞలు కాగితాలకే పరిమితమౌతున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి.. పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. దీనిపై ఈవోపీఆర్డీ రమేష్‌బాబు మాట్లాడుతూ మండలంలో పూర్తి స్థాయిలో కార్మికులు హాజరుకాకపోవడంతో చెత్త, వ్యర్థాల తొలగింపు పనుల్లో జాప్యం జరుగుతోందన్నారు. వెంటనే శుభ్రం చేయించి బ్లీచింగ్ చల్లిస్తామని చెప్పారు.

సింగరాయకొండ ఇస్లాంపేట వద్ద వ్యర్థాలు

మేమున్నాం.. మీకు తోడుగా..

(10 AM TO 1 PM)

కందుకూరు: 70939 81624
కొండపి: 96424 56296

మీ ప్రాంతంలో ఏ ప్రజా సమస్యనైనా పరిష్కరించే క్రమంలో 'ఈనాడు' మీకు తోడుగా ఉంటుంది. వివరాలను, చిత్రాలను వాట్సాప్ ద్వారా పంపవచ్చు. లేదా ఫోన్లో వివరించవచ్చు. వాటిని బాధ్యుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తాం.

జరుగుమల్లి, న్యూస్‌టుడే

?: మండలంలోని వావిలేటిపాడులో కాలువల్లో చెత్త, మురుగు పేరుకుపోవడంతో దోమలు ఉద్ధృతి పెరిగింది. కంటిమీద కునుకు ఉండటం లేదు. –పేరయ్య, స్థానికుడు

✓: కాలువల్లో పూడిక తొలగించి, దోమల నివారణకు చర్యలు తీసుకుంటాం. –తిరుపతమ్మ, పంచాయతీ కార్యదర్శి

లింగసముద్రం, న్యూస్‌టుడే

?: మండలంలోని బలిజపాలెంలో దోమల బెడద నెలకొంది. నివారణ చర్యలు చేపట్టాలి. –శ్రీనివాసులు, స్థానికుడు

✓: దోమల నివారణకు చర్యలు చేపడతాం. –కె.శ్రీనివాసులు, ఈవోపీఆర్డీ

కందుకూరు పట్టణం, న్యూస్‌టుడే

?: పట్టణంలోని తపాలా శాఖ కూడలిలో పుట్‌పాత్‌లు దెబ్బతిని పాదచారులు నడిచేందుకు ఇబ్బందిగా ఉంది. –ఎం.వరప్రసాద్, రెవెన్యూ కాలనీ

✓: పుట్‌పాత్‌లకు త్వరలోనే మరమ్మతులు చేయిస్తాం. – గణపతి, మున్సిపల్ డీఈ.

గుడ్లూరు, న్యూస్‌టుడే

?: మండలంలోని దారకానిపాడు రామాలయం వెనుక మురుగు కాలువలో పూడిక పేరుకుపోయింది. –విశాల్‌కుమార్, స్థానికుడు

✓: సిబ్బందికి చెప్పి పూడిక తీయిస్తాం. –గోపాలకృష్ణ, పంచాయతీ కార్యదర్శి

మర్రిపూడి, న్యూస్‌టుడే:

?: జువ్విగుంట ఎస్సీ కాలనీలో బోరు పనిచేయకపోవడంతో నీటికి ఇబ్బంది పడుతున్నాం. –రమేష్, స్థానికుడు

✓: వెంటనే మరమ్మతు చేయిస్తాం. –హరికృష్ణ, పంచాయతీ కార్యదర్శి

పల్లెవిస్తున్న ప్రగతి!

గుడ్లూరు, న్యూస్‌టుడే: గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పనులు ఊపందుకోవడంతో పండగ వాతావరణం కనిపిస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండో విడత పల్లెపండగ పనులు ప్రారంభించారు. ఉపాధి హామీ పథకంలో నిధులు మంజూరు కావడంతో గ్రామాల్లో సిమెంటు రహదారులు, గోకులాలు నిర్మిస్తున్నారు. ఆయా పనులు ఈ ఏడాది మార్చి చివరికి పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. వీటన్నింటిని పంచాయతీరాజ్, ఉపాధి హామీ ఇంజినీర్లు పర్యవేక్షిస్తున్నారు. నాలుగు పశువులున్న రైతులకు రూ.90 వేలు, అయిదు ఉంటే రూ.రెండు లక్షల చొప్పున గోకులాలకు అందజేస్తున్నారు. ఏలూరుపాడు, రాళ్లపాడు, పరకొండపాడులో సిమెంటు రహదారుల నిర్మాణం పూర్తిచేశారు. మండల పరిధిలోని పలు గ్రామాల్లో రహదారులకు మంజూరైన నిధులు (రూ.లక్షల్లో) ఇలా.. పరకొండపాడు(15), అమ్మవారిపాలెం (10), చినలాటరపి(6), గుడ్లూరు (50), ఏలూరుపాడు(11), కొత్తపేట(19), మోచర్ల(15), మొగళ్లూరు(11), పాజర్ల(10), రాళ్లపాడు(10).

రాళ్లపాడులో సిమెంట్ రహదారి నిర్మాణం

ప్రకృతి వ్యవసాయ పంటల పరిశీలన

టంగుటూరు, న్యూస్‌టుడే: మండలంలోని ఆలకూరపాడులో రైతులు ప్రకృతి విధానంలో సాగుచేస్తున్న పంటలను ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు జిల్లా మేనేజరు సుభాషిణి సోమవారం పరిశీలించారు. గ్రామానికి చెందిన ఆలం మల్లికార్జునరావు సాగు చేసిన మిరప పంటను చూశారు. రసాయన ఎరువులు, ప్రకృతి వ్యవసాయంలో కషాయాలు, ద్రావణాల వాడకం మధ్య తేడాను రైతును అడిగి తెలుసుకున్నారు. సేంద్రియ పద్ధతిలో తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించవచ్చని తెలిపారు. అలాగే జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్‌లో భాగంగా 2025-26 పంట కాలానికి ఆలకూరపాడు గ్రామాన్ని ఎంపిక చేయడం జరిగిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో వీఏఏ ప్రావీణ్య, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది నరసింహులు, శ్రీనివాసులు, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

మిరప పంటను పరిశీలిస్తున్న ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు జిల్లా మేనేజరు సుభాషిణి, సిబ్బంది

ఎస్సీ వర్గీకరణతో వెలుగులు

జరుగుమల్లి, న్యూస్‌టుడే: ఎస్సీ వర్గీకరణతో మాదిగల జీవితాల్లో వెలుగు నింపిన ముఖ్యమంత్రి చంద్రబాబు, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి, రాష్ట్ర మారిటైం బోర్డు ఛైర్మన్ దామచర్ల సత్య, మందకృష్ణ మాదిగకు కృతజ్ఞతలు తెలియజేస్తూ వారి చిత్రపటాలకు సోమవారం జరుగుమల్లిలో క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో తెదేపా మండల అధ్యక్షుడు పోకూరి రవీంద్ర, రాష్ట్ర నాటక అకాడమీ డైరెక్టర్ పేముల విజయనిర్మల, తెదేపా నాయకులు దగ్గుమాటి సుబ్బారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

నినాదాలు చేస్తున్న తెదేపా నాయకులు

కాపేసి.. కాటేసి..!

మండల కేంద్రం గుడ్లూరులో శునకాల బెడదతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. మిట్టపాలెం, యాదవబజారు, గాంధీబొమ్మ ఎదురువీధి, చైతన్యపాఠశాల, రామాలయం సమీపంలో గుంపులుగా సంచరిస్తూ రోడ్లపై వెళ్లే వారిని భయపెడుతున్నాయి. అటవీ ప్రాంతంలో ఎవరో వదిలేసినవి తమ గ్రామంలోకి వచ్చాయని స్థానికులు చెబుతున్నారు. రాత్రి సమయంలో విద్యార్థులు ట్యూషన్స్ నుంచి వచ్చేందుకు జంకుతున్నారని, అధికారులు స్పందించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. – న్యూస్‌టుడే, గుడ్లూరు

జామాయిల్ వ్యర్థాలు కళ్లల్లో పడి అవస్థలు

మండలంలోని కేపీఎన్ రహదారిలో కలవళ్ల అడ్డరోడ్డు సమీపంలో పలువురు వ్యాపారులు జామాయిల్ కర్ర ఎగుమతి చేస్తున్నారు. నిత్యం రహదారిపై ట్రాక్టర్ నిలిపి యంత్రంతో తోలు తీసి కర్రను లారీలో లోడు చేస్తున్నారు. ఈ క్రమంలో తోలుకు సంబంధించిన పొడి గాలిలో కలిసి.. అటుగా వెళ్లే ఆటోలు, ద్విచక్ర వాహన చోదకుల కళ్లలో పడటంతో వారంతా నానా ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి రహదారి పక్కన ఇలాంటివి చేయకుండా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. – న్యూస్‌టుడే, వలేటివారిపాలెం

కబరస్థాన్‌కు మోక్షం!

పట్టణంలోని కోటకట్ట రోడ్డులోని కబరస్థాన్‌కు ఎట్టకేలకు మోక్షం లభించింది. ఏళ్ల తరబడి పిచ్చిమొక్కలు, చిల్లచెట్లతో నిండి చిట్టడవిలా ఉండటంతో అంత్యక్రియలకు ఇబ్బందులు పడుతున్నట్లు పలువురు ముస్లింలు.. సమస్యను ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ఆదేశాల మేరకు వారం రోజులు నుంచి జేసీబీ యంత్రాలతో పిచ్చిమొక్కలు తొలగించి, ఆ ప్రాంతాన్ని శుభ్రపరిచారు. దీంతో ముస్లింలు హర్షం వ్యక్తం చేశారు. – న్యూస్‌టుడే, కందుకూరు పట్టణం,

ఎవరి కోసం ఈ దీపాలు?

గత వైకాపా ప్రభుత్వ హయాంలో కాలనీల ఏర్పాటు పేరుతో ఇళ్ల నిర్మాణం పూర్తికాకుండానే వీధి దీపాలు ఏర్పాటు చేశారు. నేటికి ఆ ప్రాంతంలో రాత్రి సమయాల్లో దీపాలు వెలుగుతూనే ఉన్నాయి. ఇది చూసిన వారు అవసరం లేని చోట ఎందుకు ఏర్పాటు చేశారని చర్చించుకుంటున్నారు. విద్యుత్తు వృథాకు ఎవరు బాధ్యులని ప్రశ్నిస్తున్నారు. గుత్తేదారులకు లబ్ధిచేకూర్చేందుకే ఇలా చేసి ఉంటారని భావిస్తున్నారు. దీనిపై తక్షణం చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు. – న్యూస్‌టుడే, కందుకూరు గ్రామీణం

యువకులతో మాట్లాడుతున్న డీఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పక్కన సీఐలు

అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు

కందుకూరు పట్టణం, న్యూస్‌టుడే: మత్తు పదార్థాలు వినియోగించినా, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ సీహెచ్ బాలసుబ్రహ్మణ్యం హెచ్చరించారు. పట్టణంలోని ఉప్పుచెరువు ప్రాంతంలోని టిడ్కో గృహాల్లోయ సోమవారం పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఆరు బృందాలుగా ఏర్పడి 443 ఇళ్లను సోదా చేశారు. సరైన పత్రాలు లేని 95 వాహనాలను సీజ్ చేశారు. ఈ సందర్భంగా యువకులకు కౌన్సెలింగ్ చేశారు. మత్తు పదార్థాల వినియోగంతో కలిగే నష్టాలను వివరించారు. సత్ప్రవర్తనతో ఉంటామని ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో కందుకూరు, గుడ్లూరు సీఐలు అన్వర్‌బాషా, మంగారావు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.

అనివేటి మండప నిర్మాణానికి విరాళాలు

కందుకూరు పట్టణం, న్యూస్‌టుడే: కందుకూరు గ్రామ దేవత అంకమ్మతల్లి ఆలయ ఆవరణలో నిర్మిస్తున్న అనివేటి మండప నిర్మాణానికి దాతలు విరాళాలు అందజేశారు. ధనికుల బ్రహ్మారావు, వాసంతి దంపతులు రూ.5వేలు, తోట శ్రీనివాసరావు, శ్రీదేవి రూ.25వేలు, అవ్వారు శేషమ్మ రూ.1,116 విరాళాలను ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు కొడాలి కోటేశ్వరరావు, ఎం.మురళీమోహన్‌లకు అందజేశారు.

ఉపాధి పథకాన్ని కొనసాగించాలి

గుడ్లూరు, న్యూస్‌టుడే: వీబీ జీరామ్‌జీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం సీపీఎం ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ మండల బాధ్యుడు జి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. వీబీ జీరామ్‌జీ పథకంతో పేదలు పని హక్కు కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త చట్టాన్ని రద్దు చేసి, ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలన్నారు. 200 రోజులు పని కల్పించాలని కోరారు. కార్యక్రమంలో కృష్ణయ్య, వ్యకాస నాయకులు పాల్గొన్నారు.

పాఠశాలకు కుర్చీల బహూకరణ

వలేటివారిపాలెం, న్యూస్‌టుడే: మండలంలోని నలదలపూరు ఉన్నత పాఠశాలకు.. పోకూరుకు చెందిన దాత ఇంటూరి కృష్ణ సుమారు రూ.10వేలు విలువ గల కుర్చీలను సోమవారం బహూకరించారని ప్రధానోపాధ్యాయుడు బి.మాధవరావు తెలిపారు.

పాడి పరిశ్రమ ప్రగతికి ప్రభుత్వ తోడ్పాటు

కందుకూరు గ్రామీణం, న్యూస్‌టుడే: పశుపోషకుల సౌకర్యార్థం ప్రభుత్వం పశు ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తోందని పశుసంవర్ధక శాఖ ఉప సంచాలకుడు డాక్టర్ జి.శ్రీధరరావు తెలిపారు. మండలంలోని మాచవరం గ్రామంలో సోమవారం ఏర్పాటు చేసిన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పశువులకు నట్టల నివారణ మందు పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పాడిపరిశ్రమను అభివృద్ధి చేయడంతో పాటు గేదెలు, గొర్రెలు, మేకలకు రాయితీపై బీమా పథకం ప్రవేశపెట్టిందన్నారు. సహాయ సంచాలకుడు జె.చంద్రమోహన్ మాట్లాడుతూ పశు గ్రాసాల సాగు, వాటి ప్రాధాన్యం, హరిత గోపాలం పథకం ద్వారా వంద శాతం రాయితీపై గడ్డి పెంచుకోవచ్చని సూచించారు. కార్యక్రమంలో మాచవరం, కోవూరు పశువైద్యాధికారులు సుధాకర్, వై.శ్రీకాంత్, గ్రామ నాయకులు, పాడి రైతులు పాల్గొన్నారు.

గుడ్లూరు, న్యూస్‌టుడే: గుడ్లూరులో ఏర్పాటు చేసిన శిబిరాన్ని కందుకూరు పశువైద్య ఉపసంచాలకుడు మొహ్మద్ అలీ ప్రారంభించారు.

వలేటివారిపాలెం, న్యూస్‌టుడే: పోకూరు, వలేటివారిపాలెంలో శిబిరాలు నిర్వహించారు. సర్పంచి సాదు శ్రీలత, నాయకులు మాదాల లక్ష్మీనరసింహం, ఘట్టమనేని లక్ష్మీనరసింహం, వలేటి నరసింహం, నవులూరి రమణయ్య, తదితరులు పాల్గొన్నారు.

టంగుటూరు, న్యూస్‌టుడే: పాడిరైతులు, గొర్రెల పెంపకం దారులు పశుబీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని టంగుటూరు పశుసంవర్ధక శాఖ ఏడీ సుధీర్‌బాబు తెలిపారు.

మర్రిపూడి, న్యూస్‌టుడే: స్థానిక పశువైద్యశాలలో పశువైద్య శిబిరం నిర్వహించారు.

పొన్నలూరు, నూస్‌టుడే: మండలంలోని నాగిరెడ్డిపాలెంలో పశు ఆరోగ్య శిబిరం నిర్వహించారు. సర్పంచి కొర్రపాటి సురేంద్ర, అనుమోలు సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.

మాచవరంలో పశుపోషకులకు మందులు పంపిణీ చేస్తున్న శ్రీధరరావు

గ్రామ సచివాలయంలో తనిఖీ

వలేటివారిపాలెం, న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వం చేపట్టే ప్రతి సర్వేను నిర్ణీత కాల వ్యవధిలో పూర్తిచేయాలని ఎంపీడీవో వై.శంకరరావు ఆదేశించారు. సోమవారం పోలినేనిపాలెం గ్రామ సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి దస్త్రాలను పరిశీలించారు. సిబ్బంది సమయపాలన పాటిస్తూ ప్రజలకు సేవలందించాలని సూచించారు. పారిశుద్ధ్య పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని ఎంపీడీవో హెచ్చరించారు.

దస్త్రాలు పరిశీలిస్తున్న ఎంపీడీవో శంకరరావు

నిలిచిన సాగర్ జలాల సరఫరా

కొండపి గ్రామీణం, న్యూస్‌టుడే: కొండపి, టంగుటూరు మండలాల ప్రజలకు రెండ్రోజులుగా సాగర్ జలాలు నిలిచిపోయాయి. దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయమై ఎవరిని అడగాలో తెలియక సతమతమవుతున్నారు. కొండపి ఓవర్ హెడ్ ట్యాంకు వద్ద ఉన్న విద్యుత్తు పరివర్తకం మరమ్మతులకు గురవడంతో సమస్య ఏర్పడిందని సంబంధిత అధికారులు చెబుతున్నారు. వెంటనే మరమ్మతులు చేయించి తాగునీరు సరఫరా చేస్తామని కొండపి ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈఈ కిశోర్ తెలిపారు.

ఫోన్‌పే చేస్తానంటూ నగదుతో ఉడాయించిన యువకుడు

గుడ్లూరు, న్యూస్‌టుడే: డిజిటల్ లావాదేవీ చేస్తానంటూ ఓ దుకాణదారుడి వద్ద నగదు తీసుకుని.. మోసానికి పాల్పడిన యువకుడి ఉదంతం గుడ్లూరులో వెలుగుచూసింది. ఈ వ్యవహారానికి సంబంధించి స్థానికుల కథనం మేరకు.. గుడ్లూరు ఉన్నత పాఠశాల కూడలిలో జిరాక్స్ దుకాణం నిర్వహించే వెంకట్రావు వద్దకు.. నెల్లూరు జిల్లా కావలికి చెందిన అమోసు నిరీక్షణ్ అనే యువకుడు పది రోజుల క్రితం వచ్చాడు. రూ.10 వేలు నగదు ఇస్తే.. ఫోన్‌పే ద్వారా తిరిగి చెల్లిస్తానని చెప్పడంతో దుకాణదారుడు ఇచ్చాడు. అనంతరం ఫోన్‌పే చేయగా అందులో సక్సెస్ ఫుల్ అనే సందేశం కనిపించడంతో వెంకట్రావు సరేనన్నాడు. కొద్దిసేపటి తరువాత తన ఫోన్‌లో చూస్తే నగదు జమకాలేదు. అప్పటికే నగదు తీసుకున్న నిరీక్షణ్ అక్కడి నుంచి ఉడాయించాడు. సోమవారం అతడు మరో వ్యక్తితో కలిసి స్థానిక బస్టాండు కూడలిలోని ఓ చరవాణి దుకాణంలో కనిపించడంతో వెంకట్రావు గమనించి ప్రశ్నించాడు. దీంతో పట్టించుకోకుండా ద్విచక్ర వాహనంపై వెళ్లిపోయాడు. బాధితుడు.. తన స్నేహితుల సహకారంతో వెంబడించి పట్టుకుని, నిరీక్షణ్‌ను పోలీసులకు అప్పగించారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక దుకాణదారులు అప్రమత్తమయ్యారు.

అన్నదాత.. ఆధునిక సాంకేతికత!

టంగుటూరు, న్యూస్‌టుడే

తెగుళ్ల నుంచి పంటలను కాపాడుకునే క్రమంలో పురుగు మందులు పిచికారీ చేసేందుకు గతంలో రైతులు తీవ్రంగా శ్రమించేవారు. ఇందుకు గాను కూలీలను సైతం ఏర్పాటు చేసేవారు. రోజుల తరబడి ఈ ప్రక్రియ కొనసాగేది. ఈ లోపు పంటలకు జరగాల్సిన నష్టం జరిగిపోయేది. ప్రస్తుతం ఆ పరిస్థితులకు భిన్నంగా రైతులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. డ్రోన్ల సాయంతో మందులు పిచికారీ చేయిస్తూ అటు సమయం, ఇటు డబ్బును ఆదా చేసుకుంటున్నారు.

• కొండపి నియోజకవర్గంలో ప్రధానంగా రైతులు పొగాకు, శనగ, వరి, కంది పంటలు సాగుచేస్తారు. వీటిని ఆశించే తెగుళ్లను అరికట్టేందుకు గతంలో తీవ్రంగా శ్రమించేవారు. ప్రస్తుతం డ్రోన్లు అందుబాటులోకి రావడంతో సులువుగా మందులు పిచికారీ చేయిస్తున్నారు. ఎకరాకు కేవలం అర గంట సమయం మాత్రమే పడుతోంది. నిత్యం 30 నుండి 40 ఎకరాల్లో పిచికారీ చేయగలుగుతున్నారు. టంగుటూరు మండలం పరిధిలో ఎకరా పొగాకు పంటకు రూ.400 మాత్రమే చెల్లించి కూలీల ఖర్చు, సమయం ఆదా చేసుకుంటున్నారు. గతంలో అయితే ఇద్దరు కూలీల అవసరమవడంతో పాటు రూ.1,800 ఖర్చు చేయాల్సి వచ్చేది. పైగా ఒక రోజు సమయం పట్టేది. ప్రస్తుతం దీనికి భిన్నంగా పనులు చకచక సాగుతుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

టంగుటూరు సమీపంలో పొగాకు పంటకు డ్రోన్ సాయంతో మందు పిచికారీ

(c) eenadu

క్యాలెండర్ ఆవిష్కరణ

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: మేదర సంఘం నూతన సంవత్సర క్యాలెండర్‌ని సోమవారం ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు ఎమ్మెల్యేను సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంఘం అధ్యక్షుడు కేతా చలపతిరావు, నగర అధ్యక్షుడు కేతా శేఖర్‌బాబు, వెంకట నాగరాజు, వీరా చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

క్యాలెండర్‌ను ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే దామచర్ల, మేదర సంఘం నాయకులు

క్రికెట్ పోటీల విజేతలకు బహుమతుల ప్రదానం

చీమకుర్తి, న్యూస్‌టుడే: గ్రామీణ ప్రాంత క్రీడాకారులను ప్రోత్సహించే దిశగా క్రికెట్ పోటీలు నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్యే బీఎన్. విజయ్ కుమార్ తెలిపారు. మండలంలోని పాటిమీదపాలెంలో డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్, బొమ్మాజి దానం మెమోరియల్ ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ పోటీల్లో విజేతలకు ట్రోఫీ, నగదు బహుమతులను సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం కూడా పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాలు పెంచేందుకు కృషి చేస్తుందని వివరించారు. ఈ పోటీల్లో పాటిమీదపాలెం అంబేడ్కర్ యూత్ జట్టు విజేతగా, పల్లామల్లి ఎలెవెన్ జట్టు రన్నరప్‌గా నిలిచాయి. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు ధర్నాసి చంద్, జనసేన పార్టీ రాష్ట్ర అధికారి ప్రతినిధి రాయపాటి అరుణ, తెదేపా నాయకులు మన్నం ప్రసాదరావు, గొల్లపూడి సుబ్బారావు, యడ్లపల్లి రామబ్రహ్మం, ఇస్తర్ల ఏడుకొండలు, రంపతోటి అంకారావు, జనసేన నాయకులు తాతినేని రాము, కొనిజేటి ధనుష్ తదితరులు పాల్గొన్నారు.

విజేత జట్టుకు ట్రోఫీ అందజేస్తున్న ఎమ్మెల్యే విజయ్‌కుమార్

వాసవీమాతకు ప్రత్యేక పూజలు

ఒంగోలు సాంస్కృతికం, న్యూస్‌టుడే: వాసవీమాత నిజరూప దర్శనం, ఆత్మార్పణ దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక అమలనాథుని వారి వీధిలో కొలువైయున్న కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం ఏడు గంటలకు అమ్మవారికి ఆవుపాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం వేద పండితులు అంబటిపూడి మారుతీ ప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేకార్చనలు చేశారు. సాయంత్రం మహిళా భక్తులు చండీ పారాయణం చేశారు. శ్రీవాసవీ కోలాట భజన మండలి వారిచే కోలాటం, గుడి ఉత్సవం సందడిగా సాగాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం నవహారతులతో అమ్మవారికి నీరాజనాలు సమర్పించారు.

ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 5 అర్జీలు

మద్దిపాడు, న్యూస్‌టుడే: స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుంచి తహసీల్దార్ ఆదిలక్ష్మి అర్జీలు స్వీకరించారు. మొత్తం అయిదు వినతులు వచ్చినట్లు ఆమె తెలిపారు. జాయింట్ ఎల్పీఎంల నుంచి తొలగించాలని, పట్టాదార్ పాసు పుస్తకం కోసం, సర్వే నిమిత్తం, కుటుంబ సభ్యుల ధ్రువీకరణ పత్రం కావాలని తదితర సమస్యలపై అర్జీలు అందజేశారు. వీటిని సాధ్యమైనంత త్వరలో పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు.

ఈ-పంట నమోదు తప్పనిసరి

మద్దిపాడు, న్యూస్‌టుడే: రైతులు ఈ-క్రాప్‌లో తప్పనిసరిగా నమోదు చేయించుకునేలా సిబ్బంది అవగాహన కల్పించాలని వ్యవసాయాధికారిణి స్వర్ణలత ఆదేశించారు. సోమవారం తన కార్యాలయంలో మండలంలోని గ్రామ వ్యవసాయ సహాయకులతో సమావేశం నిర్వహించారు. కౌలు రైతుల పంటలను కూడా నమోదు చేయాలన్నారు. ఈ-క్రాప్ నమోదుతో ప్రభుత్వ రాయితీలతో పాటు కొనుగోలు కేంద్రాల వద్ద మద్దతు ధర లభిస్తుందని వివరించారు. ఏఈవో శేషయ్య తదితరులు పాల్గొన్నారు.



(c) eenadu

అమృత్‌-2 పనుల్లో ముందడుగు

న్యూస్‌టుడే, ఒంగోలు నగరం

ఒంగోలు నగరంలో తాగునీటి సమస్యకు త్వరలో శాశ్వత పరిష్కారం లభించనుంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అమృత్‌-2 పథకం కింద నగరానికి రూ.482 కోట్లు మంజూరయ్యాయి. వివిధ రకాల అనుమతుల అనంతరం తాజాగా గుత్తేదారు సంస్థకు వర్క్‌ ఆర్డర్‌ అందజేశారు. దీంతో పనులు ప్రారంభించడానికి మార్గం సుగమమైంది. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న నగరపాలక సంస్థకు పెద్ద ఊరట ఈ పథకం. పురపాలక సంఘంగా ఉన్నప్పుడు జనాభా రూ.1.80 లక్షలు కాగా ఇప్పుడు 3.20 లక్షలకు పెరిగింది. చుట్టూ 8 గ్రామాలను కలిపి 2012 జనవరిలో కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్‌ చేశారు. దీంతో గతంలో 25 చదరపు కిలో మీటర్లుగా ఉన్న విస్తీర్ణం 132 చదరపు కిలోమీటర్లకు చేరింది. పెరిగిన జనాభాకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు ఏర్పడలేదు. గత ప్రభుత్వంలో తాగునీటి అంశానికి ప్రాధాన్యం ఇవ్వకుండా వదిలేశారు. దీంతో నగరంలోని 18 శివారు కాలనీలకు ఏటా రూ.1.20 కోట్లు ఖర్చుపెట్టి ట్యాంకర్ల ద్వారా నీరు అందిస్తున్నారు.

నగరంలోని ఒకటో వేసవి చెరువు

పథకం పూర్తయితే రోజూ నీటి సరఫరా..

అమృత్‌-2 కింద మంజూరైన నిధులతో అదనంగా రెండు నీటి శుద్ధి కేంద్రాలు, 14 ఓవర్‌హెడ్‌ ట్యాంకులు, పైపులైన్లు లేని కాలనీలకు పైపులైన్లు, కాలదోషం పట్టిన పైపుల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేస్తారు. ఈ పనులన్నీ ఏడాదిలోగా పూర్తవుతాయని అంచనా. పాత పైపులైన్ల స్థానంలో కొత్తవి వేయడం వల్ల లీకులు, కలుషిత నీటి సమస్య కూడా తీరనుంది. అమృత్‌-2 నిధుల్లో కొంత కేంద్ర ప్రభుత్వం, మరికొంత రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తుంది. నిర్వహణ వ్యయంతోపాటు పదిశాతం వాటా కార్పొరేషన్‌ విడుదల చేస్తుంది. పథకం పూర్తయ్యాక నిర్మాణ సంస్థ ఏడేళ్లపాటు నిర్వహణ బాధ్యతలు చేపడుతుంది.

చీమకుర్తిలో నిరసన తెలుపుతున్న పారిశుద్ధ్య కార్మికులు

విజయమ్మను విధుల్లోకి తీసుకోవాలి

చీమకుర్తి, న్యూస్‌టుడే: ఒంగోలు నగరంలో మున్సిపల్‌ కార్మికుల సంఘం కార్యదర్శిగా పనిచేస్తున్న టి.విజయమ్మను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ చీమకుర్తి పురపాలక సంఘ కార్యాలయం వద్ద సోమవారం కార్మికులు నిరసన తెలిపారు. అధికారులు పక్షపాత ధోరణిని విడనాడి విజయమ్మను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని చీమకుర్తి యూనియన్‌ కార్యదర్శి పాటిబండ్ల పద్మ డిమాండ్‌ చేశారు. గత సమ్మె కాలపు ఒప్పందాలను అమలు చేయాలన్నారు. పాలేటి ఏడుకొండలు, జడ పిచ్చయ్య, గోవిందు, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

ప్రాథమిక స్థాయి నుంచే గట్టి పునాది..!

న్యూస్‌టుడే, మద్దిపాడు

విద్యార్థులు ఏటా పై తరగతులకు మారుతున్నా కొందరు చదవడంలో వెనుకంజ, గణితంలో తడబాటు, అక్షరాలు గుర్తు పట్టలేకపోవడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రాథమిక స్థాయిలో వారిని చక్కగా తీర్చిదిద్దడానికి విద్యాశాఖ ప్రత్యేక బోధన కార్యక్రమం అమలు చేస్తుంది. ఒకటి నుంచి అయిదో తరగతి వరకు ప్రతి విద్యార్థి చదవడం, సంఖ్యాశాస్త్రంలో లక్ష్యాలను సాధించేలా చూడడానికి ప్రభుత్వం జీఎఫ్‌ఎల్‌ఎన్‌ (గ్యారెంటెడ్‌ ఫౌండేషనల్‌ లిటరసీ అండ్‌ న్యూమరసీ) కార్యక్రమాన్ని డిసెంబరు 8న ప్రారంభించింది. 75 రోజుల పాటు ఇది కొనసాగుతుంది.

సంతనూతలపాడు నియోజకవర్గంలో ప్రాథమిక పాఠశాలలు, విద్యార్థుల వివరాలు

మండలం	పాఠశాలలు	బాలల సంఖ్య
మద్దిపాడు	47	1,357
చీమకుర్తి	60	2,647
సంతనూతలపాడు	38	1,430
నాగులుప్పలపాడు	55	1,536

మూడు శ్రేణులుగా విభజన..

జీఎఫ్‌ఎల్‌ఎన్‌ కార్యక్రమం అమలుకు ముందు డిసెంబరులో డైట్‌ విద్యార్థులు సచివాలయ ఉద్యోగులతో కలిసి ప్రాథమిక పాఠశాల బాలలకు ఆన్‌లైన్‌ బేస్‌లైన్‌ పరీక్ష నిర్వహించారు. ఆ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా విద్యార్థులను స్ట్రీమ్‌ (వెనుకబడిన), మౌంటైన్‌ (ద్వితీయ శ్రేణి), స్కై (బాగా చదివే)వారు..ఇలా మూడు రకాలుగా విభజించి 75 రోజుల ప్రణాళిక అమలు చేస్తున్నారు. ప్రాథమిక స్థాయి విద్యార్థులకు కనీస అక్షర జ్ఞానం ఉండేలా చూడడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం.

ఇటీవల మద్దిపాడు పాఠశాలలో విద్యార్థులతో మాట్లాడుతున్న పాఠశాల విద్య అదనపు డైరెక్టర్‌ సుబ్బారెడ్డి

కృత్యాధార బోధనతో..

మధ్యాహ్నం 1 నుంచి 3-30 గంటల వరకు తెలుగు, గణితం, ఆంగ్లంపై తరగతులుంటాయి. 1, 2 తరగతులను ఒక భాగంగా, 3 నుంచి 5 తరగతులను మరో భాగంగా విభజించారు. ఈ ప్రణాళిక కింద రోజువారీ కార్యక్రమాల కోసం అవసరమైన విద్యా సామగ్రిని సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో పాఠశాలలకు సమకూర్చారు. చదవడం, రాయడం, అర్థం చేసుకోవడం, తెలుగు అక్షరాలు, పదాలు గుర్తించడం, పలికించడంతో పాటు, గణితంలో మెలకువలు నేర్పించడం, ఆంగ్లంపై పట్టు సాధించేలా తర్ఫీదు ఇస్తారు. కృత్యాధార బోధనతో పాటు చిన్న చిన్న పరీక్షలు నిర్వహించి హోంవర్క్‌ ఇస్తారు. ఈ క్రమంలో ఉన్నత పాఠశాలలకు వెళ్లేలోపు విద్యార్థులను చదువులో చురుగ్గా తీర్చి దిద్దుతారు. ప్రాథమిక పాఠశాలల్లో ఈ కార్యక్రమం పక్కాగా అమలవుతుందని మండల విద్యాశాఖాధికారులు తెలిపారు.

(c) eenadu

అద్దంకి
•అద్దంకి • దర్శి

అత్యవసరమైతే అద్దంకి కొండ ఎక్కాల్సిందే..!

శింగరకొండ (అద్దంకి), న్యూస్‌టుడే: శింగరకొండ సమీపంలోని సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహ విద్యార్థులు మలవిసర్జనకు అద్దంకి కొండపైకి ఎక్కాల్సి వస్తోంది. వసతి గృహ మరమ్మతులకు గాను రూ.35 లక్షలు కేటాయించారు. ప్రస్తుతం ఆయా పనులు జరుగుతున్నాయి. ఇక్కడ డిగ్రీ, పాలిటెక్నిక్ చదివే 60 మంది విద్యార్థులు ఉంటున్నారు. ఆరు చొప్పున మరుగుదొడ్లు, స్నానపు గదులు ఉండగా వాటిని ఆధునికీకరిస్తున్నారు. ఈ కారణంగా వాటికి నీటి సదుపాయం నిలిపివేశారు. దీంతో విద్యార్థులంతా ఆరుబయట స్నానాలు చేస్తున్నారు. మల విసర్జనకు కొండపైకి వెళుతున్నారు. రాత్రి సమయాల్లో వెళ్లాలంటే భయమేస్తోందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై వసతి గృహం వార్డెన్ వీరాస్వామి మాట్లాడుతూ ఒకటి, రెండ్రోజుల్లో కుళాయిలు బిగించి నీటి సరఫరా మెరుగుపరిచి, విద్యార్థులకు అసౌకర్యం లేకుండా చూస్తామని చెప్పారు.

వీక్షణ సమావేశంలో పాల్గొన్న డీఎస్పీ లక్ష్మీనారాయణ

ట్రాఫిక్ సమస్య పరిష్కారంపై ప్రత్యేక దృష్టి

అద్దంకి, న్యూస్‌టుడే: నామ్ ఎక్స్‌ప్రెస్ రహదారిపై ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ సమస్య పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు దర్శి డీఎస్పీ బి. లక్ష్మీనారాయణ అన్నారు. అద్దంకి పోలీస్‌స్టేషన్ వద్ద సోమవారం నిర్వహించిన వీక్షణ సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజధాని అమరావతి, రాయలసీమ, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలను కలిపే నామ్ ఎక్స్‌ప్రెస్ రహదారిపై భవానీ కూడలి వద్ద ఇద్దరు కానిస్టేబుళ్లు నిరంతరం పహారా కాస్తున్నారన్నారు. అద్దంకి నియోజకవర్గం ప్రకాశం జిల్లాలో కలిసినందున సిబ్బంది నియామకం, ట్రాఫిక్ సమస్యను పరిష్కరించనున్నట్లు చెప్పారు. అద్దంకి మాదిరిగా దర్శి నియోజకవర్గంలో పోలీసు సర్కిల్ కార్యాలయాల విభజన ఉంటుందన్నారు.

సొహైల్‌ను అభినందిస్తున్న గౌతమీ పాఠశాల ఉపాధ్యాయ బృందం

విలువిద్యలో జాతీయస్థాయి ప్రతిభ

దర్శి, న్యూస్‌టుడే: జాతీయస్థాయి విలువిద్య పోటీల్లో దర్శి విద్యార్థి సొహైల్ అండర్ -17 విభాగంలో సత్తా చాటి కాంస్య పతకం సాధించాడు. ఇటీవల ఝార్ఖండ్ రాష్ట్రం రాంచీలో జరిగిన 69వ జాతీయ స్కూల్ గేమ్స్ ఆర్చరీ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ తరఫున పాల్గొని కాంస్య పతకం సాధించాడు. దర్శి గౌతమీ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న అతను జాతీయస్థాయిలో పతకం సాధించటం పట్ల సోమవారం ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు అభినందనలు తెలిపారు.

విద్యుత్తు ఛార్జీలపై ప్రజాభిప్రాయ సేకరణ

దర్శి, న్యూస్‌టుడే: 2026 -27 ఆర్థిక సంవత్సరానికి వినియోగదారుల విద్యుత్తు టారిఫ్ నిర్ణయించటానికి 20, 22, 23, 27 తేదీల్లో క్రమబద్ధీకరణ కమిటీ ప్రజాభిప్రాయ సేకరణ చేపడుతుంది. దర్శి డివిజన్ పరిధిలోని వినియోగదారులు తమ అభిప్రాయాలను చెప్పటానికి డివిజన్ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేస్తున్నట్లు ఈఈ శ్రీనివాసులు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మధ్యాహ్నం 2 నుంచి 4:30 గంటల వరకు ఏర్పాటు చేసే వీడియో కాన్ఫరెన్స్ సేవలను వినియోగదారులు వినియోగించుకోవాలని ఈఈ కోరారు.

ధాన్యం అమ్మినా సొమ్ములు రాకపాయె..

అన్నదాతల ఆవేదన

న్యూస్‌టుడే, బల్లికురవ:

ఆరుగాలం శ్రమించి, కంటిపాపలా కాపాడుకుంటూ పండించుకున్న పంట చేతికి వచ్చినప్పుడు రైతులు కొంత ఉపశమనం పొందుతారు. వాటిని పూర్తిగా విక్రయించి డబ్బులు చేతికొస్తే అప్పుడు పొందే సంతోషం చెప్పలేనిది. కానీ ఆ సొమ్ములు ఏదో ఒక కారణంతో రాకపోతే పడే వేదన అంతా ఇంతా కాదు. ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నారు డివిజన్లోని రైతులు.

కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా..

ప్రభుత్వం రైతులు కష్టానికి ప్రతిఫలం అందాలని ఆకాంక్షతో గిట్టుబాటు ధర ప్రకటించింది. రాష్ట్రంతోపాటు అద్దంకి డివిజన్లో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఇంతజరిగినా అన్నదాతల కష్టాలు తీరలేదు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో రైతుల వద్ద నుంచి ధాన్యం కొనుగోళ్లు చేసి మిల్లులకు తరలిస్తున్నారు.

❖ బల్లికురవ మండలంలోని రెండు రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించారు. అయితే ఈ కొనుగోళ్లు సహకార సంఘాల నేతృత్వంలో జరుగుతున్నాయి. ఇటీవల ధాన్యం కొనుగోళ్లు చేసినా అవి మిల్లుకు చేరే వరకు రైతులదే బాధ్యత. కూలీలకు, ట్రాన్స్‌పోర్ట్, గోతాలు తదితర వ్యయాలన్నీ రైతులు భరిస్తే తరువాత ప్రభుత్వం వాటికి సొమ్ము జమ చేస్తుందన్నారు.

పరిమితి పూర్తయిందంటున్న మిల్లర్లు

ప్రభుత్వం క్వింటాకు రూ. 2,389 మద్దతు ధర ప్రకటించిందని రైతులు ఆశాజనకంగా అమ్ముకున్నప్పటికీ సొమ్ము జమకాలేదని వాపోతున్నారు. బల్లికురవ మండలంలో ఇటీవల కొనుగోళ్లు చేసిన సుమారు 15 మంది రైతులకు మూడు వారాలైనా ఇప్పటికీ సొమ్ము రైతుల ఖాతాల్లో జమ కాలేదు. ఈ విషయమై కొందరు మిల్లర్లు మాట్లాడుతూ..తమకు ఇచ్చిన పరిమితి అయిపోయిందని, ప్రభుత్వానికి బియ్యం ఎగుమతికి అనుమతి లభించలేదని అందువల్లే బిల్లు చెల్లింపులు ఆగిపోయాయని తెలిపారు.

అనుమతుల్లో జాప్యమే కారణం

ఈ విషయంపై మండల వ్యవసాయ అధికారి పి. శ్రీనివాసరావును వివరణ కోరగా మిల్లర్లకు అనుమతులు మంజూరులో జాప్యం వల్ల చెల్లింపులు ఆగిపోయాయన్నారు. ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయన్నారు. విషయాన్ని ఉన్నతాధికారులకు వివరిస్తామన్నారు.

వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి

జె.పంగులూరు, న్యూస్‌టుడే: పశు పోషకులు వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని చందలూరు పశు వైద్యాధికారిణి డాక్టర్ టి.అనూష అన్నారు. మండలంలోని అలవలపాడులో సోమవారం పశువైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా గొర్రెలు, గేదెలు, దూడలకు నట్టల నివారణ మందు అందించారు. అలాగే టీకాలు వేశారు. గేదెలకు చూడి పరీక్షలు నిర్వహించినట్లు అనూష వివరించారు.

రాష్ట్రస్థాయిలో అవార్డు

మేదరమెట్ల: పదహారువ జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా కొరిశపాడు మండలం కనగాలవారిపాలెం గ్రామంలోని పోలింగ్ బూత్ నంబరు 296లో బూత్‌లెవల్ అధికారిగా సేవలందిస్తున్న కుంభా శిరీషాకు రాష్ట్రస్థాయిలో ఉత్తమ అధికారిగా అవార్డు లభించింది. ఈ అవార్డును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సోమవారం ప్రకటించారు. 25న విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈ అవార్డును అందుకుంటారని తహసీల్దార్ సుబ్బారెడ్డి తెలిపారు.

మాట్లాడుతున్న విద్యుత్తు శాఖ మంత్రి రవికుమార్

యుగ పురుషుడు ఎన్టీఆర్

పత్తేపురం (సంతమాగులూరు), న్యూస్‌టుడే: తెలుగు జాతి గర్వించదగ్గ యుగ పురుషుడు ఎన్టీఆర్ అని విద్యుత్తు శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. కొప్పరం, పత్తేపురం గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాలను సోమవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ. . తెలుగు సినీ పరిశ్రమలో రారాజుగా వెలుగొంది.. రాజకీయాల్లో నూతన అధ్యాయం లిఖించిన ఘనత ఎన్టీఆర్‌కే దక్కిందన్నారు. ఆయన అడుగుజాడల్లో తెదేపా శ్రేణులు కదలాలని పిలుపునిచ్చారు. అద్దంకి ప్రాంతంలో సోలార్ పలకల తయారీ కంపెనీ ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. గ్రామాల్లో విద్యుత్తు సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి చెప్పారు. కార్యక్రమంలో నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు, తెదేపా నాయకులు తేలప్రోలు రమేష్, ఆలూరి శ్రీనివాసరావు, వాసు రెడ్డి, ఆర్.కాశీవిశ్వనాథం, టి.వెంకట్రావు, మురళీ, శ్రీనివాసరావు, ఎం.సుబ్బారావు, సన్నెబోయిన గురుయాదవ్ పాల్గొన్నారు.

తిరుగు ప్రయాణాలకు ప్రత్యేక బస్సులు

అద్దంకి ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రయాణికుల రద్దీ

అద్దంకి: సంక్రాంతి పండగ సెలవులు ముగిశాయి. విద్యార్థులంతా పాఠశాల బాట పట్టారు. స్తోమత ఉన్న వారు ప్రత్యేక వాహనాల్లో వెళ్లగా.. సాధారణ కుటుంబాలకు చెందిన వారు ఆర్టీసీ బస్సులను ఆశ్రయిస్తున్నారు. వాస్తవానికి ఆదివారమే వీరంతా తిరుగు ప్రయాణమవ్వాల్సి ఉంది. అమావాస్య కారణంగా సోమవారానికి వాయిదా వేసుకున్నారు. ఉదయం ఐదు గంటల నుంచే ప్రత్యేక వాహనాల్లో విద్యార్థులు, ఉద్యోగులు బయల్దేరారు. ఉదయం వేళల్లో అద్దంకి ఆర్టీసీ బస్టాండ్ నుంచి విజయవాడకు ఆరు, గుంటూరుకు నాలుగు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. పొదిలి నుంచి గుంటూరు వెళ్లే ఎక్స్‌ప్రెస్ బస్సులో 100 మందికి పైగా ప్రయాణించారంటే పరిస్థితి ఎలా ఉందో ఇట్టే అర్థమవుతోంది. సాయంత్రం హైదరాబాద్‌కు రెగ్యులర్ బస్సులు రెండు కాగా.. అదనంగా నాలుగు ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజరు బెల్లం రామ్మోహనరావు తెలిపారు.

మేదరమెట్ల: సంక్రాంతి సెలవులు పూర్తి కావటంతో ప్రయాణికులతో బస్‌స్టాండ్‌లు రద్దీగా మారాయి. గుంటూరు, విజయవాడ నగరాల్లో చదువుకుంటున్న విద్యార్థులు ఎక్కువ మంది సోమవారం ఉదయం నుంచి కాలేజీలకు వెళ్లేందుకు బస్టాండ్‌కు రావడంతో రద్దీ వాతావరణం నెలకొంది. మేదరమెట్ల బస్టాండ్‌లో ఆర్టీసీ కంట్రోలర్ ప్రయాణికులకు సూచనలు అందించారు. రద్దీ సమయంలో చోరీలు జరగకుండా పోలీసులు ప్రత్యేక నిఘా చేపట్టారు.

అద్దంకిలో పోలీసుల కార్డెన్‌సెర్చ్

అద్దంకి, న్యూస్‌టుడే: గంజాయి నిర్మూలనే ధ్యేయంగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని దర్శి డీఎస్పీ బి.లక్ష్మీనారాయణ అన్నారు. అద్దంకి పట్టణ శివారు గుర్రాలకాలనీ, ఏకలవ్యనగర్‌లలో పోలీసులు కార్డెన్‌సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని 45 వాహనాలు స్వాధీనం చేసుకుని పోలీసుస్టేషన్‌కు తరలించారు. ప్రతి ఇంటిని తనిఖీలు చేసి అనుమానితుల్ని ప్రశ్నించారు. గంజాయి అమ్మకాలు, వినియోగాలు అనేవి లేకుండా చేయాలనే ప్రయత్నంలో భాగంగా కార్డెన్‌సెర్చ్ నిర్వహించినట్లు ఆయన తెలిపారు. అనంతరం యువకులతో కలిసి కాలనీలో ప్రదర్శన నిర్వహించారు. 'గంజాయి వద్దు బ్రో, మత్తుకు బానిసలు కావద్దు సోదరా' అంటూ సీ.ఐ. ఏ.సుబ్బరాజు ఆధ్వర్యంలో నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో అద్దంకి గ్రామీణ సీఐ డి.మల్లికార్జునరావు, అద్దంకి, మేదరమెట్ల, బల్లికురవ, కొరిశపాడు, ముండ్లమూరు, తాళ్లూరు ఎస్సైలు పాల్గొన్నారు.

గుర్రాలకాలనీ వాసులతో ప్రతిజ్ఞ చేయిస్తున్న దర్శి డీఎస్పీ బి.లక్ష్మీనారాయణ

29న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కల్యాణం

బల్లికురవ, న్యూస్‌టుడే: ఈ నెల 29న భీష్మ ఏకాదశి పురస్కరించుకుని మండలంలోని కొణిదెన పవిత్ర బ్రహ్మగుండం వద్ద వెలసిన వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వార్ల శాంతి కల్యాణ మహోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ నిర్వాహకులు తెలిపారు.

నేడు వాసవీ కన్యకాపరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవం

తాళ్లూరు, న్యూస్‌టుడే : తాళ్లూరు, తూర్పుగంగవరంలోని వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆలయాల్లో మంగళవారం అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. ఉదయంనుంచి అభిషేకాలు, అష్టోత్తర, సహస్రనామార్చనలు, విఘ్నేశ్వర పూజలు చేయనున్నారు. అధిక సంఖ్యలో భక్తులు ఆయా కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేయాలని ఆలయ కమిటీ అధ్యక్షులు చందోలు ఆంజనేయులు, పలువురు పెద్దలు కోరారు.

మెరుగైన వైద్యం అందించాలి

దర్శి: రోగులకు మెరుగైన వైద్యం అందించేలా వైద్యులు, సిబ్బంది కృషి చేయాలని దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి అన్నారు. వైద్యశాలలో ఓపీ విభాగంలో దస్త్రాలతో పాటు, ఇతర సౌకర్యాలను ఎమ్మెల్యే తనిఖీ చేశారు. రోగులతో మాట్లాడి అందుతున్న సేవలను గురించి అడిగి తెలుసుకున్నారు. గర్భిణులకు కూర్చొటానికి అవసరమైన కుర్చీలు ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ డా.ఆనంద్, ఇతర వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

దర్శి ప్రభుత్వ వైద్యశాలలో ఓపీ విభాగం వద్ద దస్త్రాలు పరిశీలిస్తున్న ఎమ్మెల్యే శివప్రసాద్‌రెడ్డి

యూరియా సరఫరా చేయించండి సారూ!

తాళ్లూరు: మండలంలోని మన్నేపల్లి సహకార సొసైటీకి యూరియా కేటాయించి రైతులను ఆదుకోవాలని ఆ సొసైటీ అధ్యక్షుడు జి.రమణారెడ్డి ఒంగోలులో సోమవారం జరిగిన రెవెన్యూ క్లినిక్‌కు వెళ్లి కలెక్టరు పి.రాజాబాబును కలిసి వినతిపత్రం అందజేశాడు. సొసైటీ పరిధిలోని గ్రామాలకు చెందిన 2,155 మంది రైతులు 3,295 హెక్టార్లలో వివిధ రకాల పంటలు సాగు చేస్తున్నారని, వీరికి 898.63 మెట్రిక్ టన్నుల మేరకు యూరియా అవసరమై ఉందని, కానీ అధికారులు ఇప్పటికి 358.22 మెట్రిక్ టన్నుల మేరకే సరఫరా చేశారన్నారు. మిగతా కోటాను వెంటనే సరఫరా చేసి రైతులను ఆదుకోవాలని విన్నవించగా సమస్య వెంటనే పరిష్కరిస్తామని కలెక్టరు హామీ ఇచ్చారని ఆయన తెలిపారు.

పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి

తాళ్లూరు, న్యూస్‌టుడే : వెనుకబడిన పిల్లలను గుర్తించి వారిపై ప్రత్యేక శ్రద్ధ పెడితే తప్పకుండా మంచి మార్కులు సాధించి ఉత్తీర్ణులవుతారని ఏవో బి.ప్రసాదరావు పేర్కొన్నారు. జిల్లాకలెక్టరు సూచనల మేరకు వన్‌ఆఫీసర్ వన్ ఇన్‌స్టిట్యూట్ కార్యక్రమంలో భాగంగా సోమవారం సాయంత్రం తాళ్లూరులోని వీకే ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఆయన సందర్శించారు. పదోతరగతి విద్యార్థుల పురోగతిపై పరిశీలన చేశారు. కార్యక్రమంలో హెచ్ఎం మిల్లను, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.

తాగునీటి సరఫరా పునరుద్ధరణ

ఈనాడు కథనానికి స్పందన

తాళ్లూరు: మండలంలోని గ్రామాలకు రామతీర్థం జలాశయ పథకం నుంచి మంచినీటిని సరఫరా చేయిస్తున్న కార్మికులకి గుత్తేదారుడు సరిగా వేతనాలు అందజేయడం లేదని ఆదివారం మధ్యాహ్నం నుంచి కార్మికులు ధర్నా చేపట్టారు. ఈ విషయంపై 'ఈనాడు'లో సోమవారం 'కార్మికులకు అందని వేతనం... నిలిచిన నీటి సరఫరా' శీర్షికన ప్రచురితమైన కథనానికి గ్రామీణ మంచినీటి సరఫరా విభాగం అధికారులు స్పందించారు. దర్శి డీఈ నారాయణస్వామి, తాళ్లూరు ఏఈ వాలీ కలసి గుత్తేదారుడితో మాట్లాడారు. రామతీర్థం జలాశయం దగ్గర కార్మికులతో చర్చించారు. ప్రతి నెల్లో పదోతేదీలోపుగా నేరుగా బ్యాంకు ఖాతాలకు వేతనాలు జమ చేయించేలా చర్యలు తీసుకుంటామని డీఈ తెలియజేయడంతో కార్మికులు అంగీకరించారు. సోమవారం మధ్యాహ్నం రామతీర్థం జలాశయం పథకం వద్ద మోటార్లు ఆన్ చేసి సరఫరా పునరుద్ధరణ చేశారు. దీంతో సోమవారం రాత్రికి గ్రామాలకు నీరు చేరుకుంది.

మేమున్నాం.. మీకు తోడుగా.. (10 AM TO 1 PM)

అద్దంకి: 94409 15704,
దర్శి: 9848 671678
మేదరమెట్ల: 79933 00506

మీ ప్రాంతంలో ఏ ప్రజా సమస్యనైనా పరిష్కరించే క్రమంలో 'ఈనాడు' మీకు తోడుగా ఉంటుంది. వివరాలను, చిత్రాలను వాట్సాప్ ద్వారా పంపవచ్చు. లేదా ఫోన్లో వివరించవచ్చు. వాటిని బాధ్యుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తాం.

సజ్జాపురం (సంతమాగులూరు), న్యూస్‌టుడే:

?: స్థానిక రక్షిత పథకం ఓవర్‌హెడ్ ట్యాంకు ఉన్న ప్రాంతంలో రక్షణ కంచె పూర్తి స్థాయిలో లేకపోవడంతో ప్రభుత్వ స్థలం ఆక్రమణలకు గురవుతోంది. చుట్టూ రక్షణ గోడ నిర్మించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలి
–స్థానికులు, సజ్జాపురం.

✓: మండల పరిషత్తు నుంచి రూ.70లక్షల నిధులకు పైగా రక్షిత పథకాల మరమ్మతులకు కేటాయించడం జరిగింది. నిధుల లభ్యతను బట్టి సజ్జాపురం రక్షిత పథకం చుట్టూ రక్షణ గోడ ఏర్పాటుకు నిధులు కేటాయించేందుకు చర్యలు చేపడతాం.
–జ్యోతిర్మయి, ఎంపీడీవో, సంతమాగులూరు.

మేదరమెట్ల, న్యూస్‌టుడే:

?: మేదరమెట్ల గ్రామంలోని మిద్దెలడొంక వద్ద వీధి దీపాల కోసం ఏర్పాటు చేసిన స్విచ్ బోర్డు తక్కువ ఎత్తులో ప్రమాదరకంగా ఉంది. సమస్యను పరిష్కరించగలరు.
– సురేష్, మేదరమెట్ల

✓: ఆ వీధిలో నూతన స్తంభాలు ఏర్పాటు చేస్తున్నారు. అవి పూర్తి అయిన వెంటనే స్విచ్ బోర్డు మారుస్తాం. – లక్ష్మీకాంత్, పంచాయతీ కార్యదర్శి, మేదరమెట్ల

అద్దంకి, న్యూస్‌టుడే :

?: కలవకూరు రోడ్డు ఆరంభంలో వీధిదీపం వెలగడం లేదు. రాత్రి సమయంలో రోడ్డు దాటాలంటే ఇబ్బందిగా ఉంటోంది. పలుమార్లు పురపాలక అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోతోంది. తక్షణం వీధిదీపం వెలిగేలా చర్యలు తీసుకోవాలి.
– వెలనాటి రవీంద్ర, అద్దంకి

✓: వెంటనే పరిశీలించి వీధిదీపం వెలిగేలా చర్యలు తీసుకుంటాం – జి.లోకేష్, ఏఈ, అద్దంకి పురపాలక సంఘం.

కురిచేడు, న్యూస్‌టుడే:

?: కురిచేడు పంచాయతీలోని పేరుంబొట్ల పాలెం గ్రామంలోని గుట్టమీదపల్లిలో నివాసాల మధ్య పాడుబడిన బావి ఉంది. చుట్టు పక్కల మురుగునీరంతా ఆ బావిలోకి చేరి దోమల బెడద అధికమై తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం.
– కోటేశ్వరరావు, స్థానికుడు

✓: రెండు రోజుల్లో బావిని పరిశీలించి, దోమల నివారణకు చర్యలు చేపట్టి సమస్యను పరిష్కరిస్తాం. – క్రిష్ణయ్య, సర్పంచి

కీలక దారి కష్టంగా మారి

ముండ్లమూరు, న్యూస్‌టుడే: ముండ్లమూరు నుంచి తమ్ములూరు వైపు వెళ్లే మట్టి రోడ్డు కంకర రాళ్లు లేచి అధ్వానంగా ఉంది. తమ్ములూరు, ఉమామహేశ్వరపురం, నాయుడు పాలెం, పూరిమెట్ల, భీమవరం, ఈదర, బోప్పూడివారిపాలెం గ్రామాల ప్రజలు మండల కేంద్రం ముండ్లమూరుకి ఈ రోడ్డు ద్వారానే రాకపోకలు సాగిస్తుంటారు. గుంతలు, కంకరరాళ్లు ఎక్కువగా ఉండటంతో ద్విచక్రవాహనదారులు ప్రమాదాలు జరిగి గాయాలపాలవుతున్నారు. ఈ రోడ్డును మరమ్మతు చేయకపోవటంతో ఆ గ్రామాలవాసులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై పంచాయతీ రాజ్ ఏఈ వెంకటేశ్వర్లును వివరణ కోరగా ఉన్నతాధికారులకు నివేదికను అందజేశాం. అనుమతులు రాగానే మరమ్మతులు చేయిస్తామని తెలిపారు.

రోడ్డుపై గుంతలు కాలనీవాసుల ఇక్కట్లు

దర్శి, న్యూస్‌టుడే: దర్శి పట్టణంలో పొదిలి రోడ్డులో చిన్నకాలువకు పక్కన రోడ్డు గుంతలమయంగా మారింది. దీంతో వాహనదారులు, పాదచారులు రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ రోడ్డు పక్కనే రెండు ప్రైవేట్ పాఠశాలలు, ఒక ప్రైవేట్ జూనియర్ కళాశాల ఉన్నాయి. ఈ రోడ్డు గుండా టీచర్స్ కాలనీ, హ్యాపీహోమ్స్ కాలనీతో పాటు రెండు అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉండే ప్రజలు నిత్యం ఈ రోడ్డు గుండా రాకపోకలు సాగిస్తుంటారు. పాఠశాలల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా నాలుగు చోట్ల వేగ నిరోధకాలు ఏర్పాటు చేశారు. అధికారులు రోడ్డుకి మరమ్మతులు చేయకపోవటంతో స్థానికులు ఆసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. దీనిపై మున్సిపల్ అధికారులను వివరణ కోరగా సమస్య పరిష్కరిస్తామని తెలిపారు.

విద్యుదాఘాతంతో బాలిక మృతి

తిమ్మాయపాలెం(అద్దంకి): ఇంట్లోని టేబుల్ ఫ్యాన్ వైరు స్విచ్ బోర్డులో పెట్టే క్రమంలో విద్యుదాఘాతానికి గురై బాలిక(14)మృతి చెందింది. ఈ సంఘటన సోమవారం సాయంత్రం తిమ్మాయపాలెం ఇటుకబట్టీల వద్ద చోటు చేసుకుంది. పోలీసులు అందించిన సమాచారం మేరకు అద్దంకి పట్టణం గుర్రాల కాలనీకి చెందిన సింగయ్య దంపతులు తిమ్మాయపాలెం ఇటుక బట్టీల వద్ద కూలీ పనులు చేస్తున్నారు. పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థిని సోమవారం తల్లిదండ్రుల వద్దకు వెళ్లింది. సాయంత్రం వేళల్లో ఇంట్లోని టేబుల్ ఫ్యాన్ వైరు స్విచ్ బోర్డులో పెట్టే క్రమంలో విద్యుదాఘాతానికి గురైంది. తల్లిదండ్రులు ఆమెను అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ద్విచక్ర వాహనం నుంచి జారిపడి మహిళకు తీవ్ర గాయాలు

దర్శి, న్యూస్‌టుడే: కుమారుడిని రక్షించే క్రమంలో ద్విచక్రవాహనంపై నుంచి జారిపడి మహిళకు తీవ్ర గాయాలైన సంఘటన సోమవారం ఉల్లగల్లు- వీరాయపాలెం రోడ్డులో చోటు చేసుకుంది. 108 సిబ్బంది తెలిపిన వివరాల మేరకు తూర్పువీరాయపాలెంకు చెందిన వీరాంజనేయులు, అనూష దంపతులు తమ నాలుగేళ్ల కుమారుడితో ఉల్లగల్లు నుంచి స్వగ్రామానికి ద్విచక్ర వాహనంపై తిరిగి వస్తున్నారు. ద్విచక్రవాహనంపై నుంచి జారి పడుతున్న కుమారుడిని పట్టుకునే ప్రయత్నంలో అనూష రోడ్డు పై పడింది. తలకు తీవ్ర గాయమవ్వటంతో అపస్మారకస్థితిలోకి వెళ్లింది. సమాచారం తెలుసుకున్న 108 అంబులెన్స్‌లో క్షతగాత్రురాలిని ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. జారిపడిన చిన్నారికి స్వల్ప గాయాలయ్యాయి.

తాత మనవరాలికి గాయాలు

కురిచేడు, న్యూస్‌టుడే: గుర్తు తెలియని ద్విచక్రవాహనం ఢీకొని తాత మనవరాలికి తీవ్ర గాయాలైన సంఘటన మండలంలోని బోధనంపాడు సమీపంలో సోమవారం చోటుచేసుకుంది. 108 సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం..బోధనంపాడు గ్రామానికి చెందిన పయ్యావుల పెద్దకోటయ్య తన మనవరాలైన రూపశ్రీతో కలిసి టీవీఎస్ ఎక్సెల్ బండిపై పొలానికి వెళ్లి ఇంటికి వస్తుండగా కురిచేడు నుంచి దర్శి వైపు వెళుతున్న గుర్తుతెలియని ద్విచక్రవాహనం వేగంగా వెళ్తూ బోధనంపాడు సమీపంలో వారి వాహనాన్ని ఢీకొట్టి అక్కడి నుంచి ఆ వాహనదారుడు పారిపోయాడు. దీంతో టీవీఎస్ ఎక్సెల్‌పై ప్రయాణిస్తున్న తాత మనవరాళ్ల కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న 108 సిబ్బంది వారికి ప్రథమ చికిత్స చేసి దర్శి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

పశువైద్య శిబిరాలు సద్వినియోగం చేసుకోండి

తాళ్లూరు, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో సోమవారం మండలంలో పశు ఆరోగ్య శిబిరాలు ప్రారంభించారు. విఠలాపురంలో శిబిరాన్ని సర్పంచి ఎం.ఇంద్రసేనారెడ్డి ప్రారంభించారు. శిబిరాల ఏర్పాటు వల్ల కలిగే ప్రయోజనాలు గురించి తాళ్లూరు పశు వైద్యాధికారి వి.ప్రతాపరెడ్డి రైతులకు అవగాహన కల్పించారు. ఈ నెలాఖరు వరకూ జరిగే శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కొన్ని గేదెలకు వైద్య చికిత్సలు కూడా చేశారు. గోపాలమిత్రలు ఆదినారాయణరెడ్డి, రోశిరెడ్డి, తదితర సిబ్బంది పాల్గొన్నారు.

మద్యం తాగిన కేసులో ఒకరికి జైలు

జె.పంగులూరు, న్యూస్‌టుడే: మద్యం తాగి వాహనాలు నడిపి జైలు పాలుకావద్దని ఎస్సై వినోద్‌బాబు హెచ్చరించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో భాగంగా మద్యం తాగి పట్టుబడ్డాడు. ఆ వ్యక్తిని సోమవారం అద్దంకి పిడిజె కోర్టులో హాజరుపరచగా అదనపు జూనియర్ సివిల్ జడ్జి బి.అఖిల మూడు రోజుల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించారు. అతనిని రిమాండ్ నిమిత్తం ఒంగోలు జిల్లా కారాగారానికి తరలించినట్లు ఎస్సై వినోద్‌బాబు తెలిపారు.

సాగర్ కాలువల్లో పూర్తిస్థాయిలో నీటి సరఫరా

అద్దంకి, బల్లికురవ, న్యూస్‌టుడే: సాగర్ కాలువల్లో పూర్తిస్థాయిలో నీటి సరఫరా జరుగుతోంది. గతేడాది ఆగస్టులో కుడి కాలువ ద్వారా నీటిని విడుదల చేశారు. తొలి పంట మాగాణి కోతకు వచ్చింది. అద్దంకి బ్రాంచి కాలువ(ఏబీసీ) పరిధిలో మొత్తం 1.75 లక్షల ఎకరాల ఆయకట్టు ఉండగా కేవలం 45 వేల ఎకరాల్లో మాత్రమే వరి సాగు చేశారు. మిగిలిన భూముల్లో మొక్కజొన్న, మిరప, కంది, పత్తితో పాటు కూరగాయల వేశారు. కాలువ చివరి భూములున్న జె.పంగులూరు మండలం నూజెళ్లపల్లి, ఇంకొల్లు మండలం దుద్దుకూరు, అద్దంకి మండలం జార్లపాలెం తదితర గ్రామాల్లో పంటలకు ఇబ్బంది లేకుండా నీరు అందించాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించిన మేరకు గుంటూరు బ్రాంచి కాలువ పరిధిలో వార బందీ అమలు చేస్తూ, అద్దంకి బ్రాంచి కాలువకు పూర్తిస్థాయిలో నీటి సరఫరా చేస్తున్నారు. ఇదే సమయంలో ఏబీసీ పరిధిలోని రైతులు రెండో పంట సాగుకు సమాయత్తమవుతున్నారు. సోమవారం జిల్లా ఆరంభం 18/0 మైలురాయి వద్ద 1300 క్యూసెక్కుల నీరు విడుదల కాగా 33/2 మైలురాయి వద్ద 1100 క్యూసెక్కులు ప్రవహిస్తున్నాయి. ఈ విషయమై అద్దంకి ఎన్నెస్పీ డీఈ కె.రామకృష్ణ మాట్లాడుతూ కాలువల సామర్థ్యం మేరకు పూర్తిస్థాయిలో నీటి సరఫరా చేస్తున్నట్లు చెప్పారు.

33/2 మైలురాయి వద్ద సాగర్ నీటి ఉధృతి

రోజుకో మొక్క.. ఇంటికో చెట్టు

అద్దంకి, న్యూస్‌టుడే: అద్దంకి పట్టణం గానుగపాలెంలో ఆ నలుగురు చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో సోమవారం మొక్కలు నాటారు. 'రోజుకో మొక్క.. ఇంటికో చెట్టు' నినాదంతో ఇప్పటికే ప్రభుత్వ జూనియర్ కళాశాలకు తూర్పువైపు మొక్కలు నాటారు. వాటికి సంఘ సేవకులు రాచుమల్లు శివాంజనేయులు ఆధ్వర్యంలో రోజూ నీరు పోస్తున్నారు. కార్యక్రమంలో 12వ వార్డు కౌన్సిలర్ అత్తులూరి రమేష్‌బాబు, కురిచేటి శంకరరావు, చేబ్రోలు శ్రీనివాసరావు చామర్తి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

కిక్కిరిసిన రైళ్లు

దొనకొండలో రైలు ఎక్కేందుకు అవస్థలు పడుతున్న ప్రయాణికులు

దొనకొండ: సంక్రాంతి సందర్భంగా దొనకొండ మీదుగా వెళ్లే రైళ్ల రద్దీ పెరిగి ప్రయాణించటం నరకంగా మారుతుంది. విజయవాడ, గుంటూరు, నరసరావుపేట పట్టణాల్లో చదువుకోవటానికి, పనులకు చాలా మంది ప్రయాణిస్తుంటారు. బస్సు సౌకర్యం లేని ప్రాంతం కనుక తప్పకుండా రైలు ప్రయాణమే చేయాలి. దర్శి, పొదిలి, కొనకనమెట్ల, దొనకొండ మండలాల్లో నుంచి ప్రతి రోజు వందల మంది ఈ స్టేషన్ మీదుగా ప్రయాణాలు సాగిస్తుంటారు. ఒక రైలుకు సోమవారం బోగీల్లో నిలబడ్డానికి కూడా స్థలం లేక కొంతమంది ఆగిపోతూ కనపడ్డారు. రైల్వే ఉన్నతాధికారులు స్పందించి అదనంగా బోగీలు ఏర్పాటుచేయాలని ప్రజలు చేయాలని కోరుతున్నారు.

(c) eenadu

ఒంగోలు

•ఒంగోలు • సంతనూతలపాడు

వేమనకు ఘన నివాళి

యోగి వేమన చిత్రపటానికి నివాళులర్పిస్తున్న కలెక్టర్ రాజాబాబు, జేసీ గోపాలకృష్ణ

ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌టుడే: విశ్వకవి యోగి వేమన జయంతిని పురస్కరించుకుని స్థానిక ప్రకాశం భవన్‌లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో సోమవారం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కలెక్టర్ పి.రాజాబాబు, జేసీ రోణంకి గోపాలకృష్ణ, ఎస్‌డీసీ శ్రీధర్‌రెడ్డి, స్టెప్ సీఈవో శ్రీమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు.

గోకులం షెడ్ల బకాయిల విడుదల

ఈనాడు కథనానికి స్పందన

మద్దిపాడు, న్యూస్‌టుడే: మండల పరిధిలో మినీ గోకులం షెడ్లు నిర్మించిన రైతులకు ఎట్టకేలకు బిల్లుల బకాయిలను సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో జ్యోతి, నందిపాడు పీఏసీఎస్ ఛైర్మన్ ఉప్పుగుండూరి నాగేశ్వరరావు, ఉపాధిహామీ ఏపీవో ధనుంజయవర్మ చేతుల మీదుగా అందజేశారు. ఈ విషయమై ఈ నెల 18న 'ఈనాడు'లో 'గోకులం షెడ్లు... అప్పుల్లో రైతులు' అనే శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన అధికారులు ఏడుగురు లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ.20 వేల చొప్పున మొత్తం రూ.1,44,000 విలువైన చెక్కులను అందజేశారు.

పాస్టర్ల సమస్యల పరిష్కారానికి కృషి

మాట్లాడుతున్న ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: పాస్టర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ హామీ ఇచ్చారు. స్థానిక కబాడీపాలెంలో సోమవారం ఒంగోలు నగర యునైటెడ్ పాస్టర్ల యూనియన్ సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సంఘం నాయకుల వినతి మేరకు పబ్లిక్ సమావేశం ఏర్పాటు నిమిత్తం అవసరమైన స్థలాన్ని గుర్తించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యేను వారు ఘనంగా సన్మానించారు. ఈ సమావేశంలో తెదేపా నాయకులు గుర్రాల రాజ్‌విమల్, రాచగర్ల వెంకటరావు, సంఘం నాయకులు భగవాన్‌దాసు, ఐజాక్ తదితరులు పాల్గొన్నారు.

నగరం.. అభివృద్ధి పథం

• పట్టాలెక్కుతున్న పనులతో మారనున్న ఒంగోలు ముఖచిత్రం

న్యూస్‌టుడే, ఒంగోలు నగరం

కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒంగోలు నగరం కొత్త రూపును సంతరించుకుంది. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కార్పొరేషన్, విద్యుత్తు, ఆర్అండ్‌బీ, పంచాయతీరాజ్, మెప్మా అధికారులతో సమన్వయ సమావేశాలు నిర్వహించి తీసుకున్న నిర్ణయాలు ఒక్కొక్కటి ఆచరణలోకి వస్తున్నాయి. గడిచిన 18 నెలల కాలంలో మురుగునీటి వ్యవస్థను చక్కబెట్టడానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. గతంలో ఒక మాదిరి వర్షం పడినా రహదారులపై నీరు, శివారు కాలనీలు మునకెత్తి తీవ్ర ఇబ్బందులు కలిగేవి. దీంతో కాలువల నిర్మాణానికి అధిక నిధులు ఖర్చుచేశారు. నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు రూ.2 కోట్లు, వీధి దీపాలకు రూ.2 కోట్లు, రహదారులు, కల్వర్టులు, పైపులైన్లు ఇతరత్రా అభివృద్ధి పనులకు రూ.5 కోట్లు ఖర్చుచేశారు. రానున్న ఏడాదిలోపు చేపట్టే పనులకు సంబంధించి రూ.30 కోట్లతో టెండర్లు పిలిచారు. మరో రూ.20 కోట్లు విలువైన పనులు వివిధ దశల్లో ఉన్నాయి.

విస్తరించనున్న ట్రంకురోడ్డు

అందంగా కూడళ్లు..

నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దడానికి చేసిన పనులు ఆకట్టుకుంటున్నాయి.

ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఫౌంటెన్

కర్నూలు రోడ్డులో ఎన్టీఆర్ విగ్రహం వరకు, ట్రంక్ రోడ్డు చర్చి సెంటర్ నుంచి దక్షిణ బైపాస్ కూడలి వరకు డివైడర్లపై అందమైన పూలమొక్కలు, పచ్చదనంతోపాటు, అధిక వెలుగునిచ్చే వీధి దీపాలను ఏర్పాటు చేశారు. కూడలి ప్రదేశాల్లో వాటర్ ఫౌంటెన్లు, ఏనుగులు, ఒంగోలు జాతి కోడెలు, గుర్రాలు ఏర్పాటు చేస్తున్నారు. త్రోవగుంట వద్ద స్వాగత ద్వారాన్ని అందంగా తీర్చిదిద్దుతున్నారు. ఎన్టీఆర్ పార్కులో పిల్లల ఆటవస్తువులు, ఓపెన్ జిమ్, ఫుడ్‌కోర్టులు ఏర్పాటు చేశారు. ఇతర 5 పార్కుల్లో ఓపెన్ జిమ్ అందుబాటులోకి వచ్చాయి. ఏకకాలంలో నగరంలో 5 వేల మొక్కలు నాటారు. వాటి సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.

రహదారుల విస్తరణ..

నగరంలో రహదారుల విస్తరణ సాహసోపేత నిర్ణయం. ప్రస్తుతం 52 అడుగులుగా ఉన్న ట్రంక్ రోడ్డును 80 అడుగులకు, కొత్తపట్నం రోడ్డును 60 నుంచి 80 అడుగులకు విస్తరించడానికి ప్రణాళిక సిద్ధమైంది. ఇవి పూర్తయితే ట్రాఫిక్ ఇక్కట్లు తీరుతాయి.

కాలువల నిర్మాణంతో తొలగిన ఇక్కట్లు..

ఈ ఏడాది నగరంలో నాలుగు ప్రదేశాల్లో నిర్మించిన మేజర్ డ్రెయిన్ల వల్ల మురుగు, వరద నీటి సమస్య తీరింది. దీంతో మొంథా తుపాను ప్రభావం నగరంపై పెద్దగా పడలేదు. గుంటూరు రోడ్డు ఉడ్‌కాంప్లెక్స్, చెరువుకొమ్ముపాలెం, కొప్పోలు, గోరంట్ల కాంప్లెక్స్ రోడ్డు, వెంగముక్కపాలెం మార్గంలో పెద్ద కాలువల నిర్మాణం పూర్తిచేశారు. నగరంలో మురుగునీరు పోవడానికి పోతురాజు కాలువ, నల్లకాలువకు అనుసంధానంగా డ్రెయిన్లు నిర్మించారు. దీనికోసం రూ.75 లక్షలు వ్యయం చేశారు.

మేమున్నాం.. మీకు తోడుగా..

(10 AM TO 1 PM)

ఒంగోలు నగరం: 8008574067
ఒంగోలు గ్రామీణం : 8008564455
ఒంగోలు అంజయ్య రోడ్డు : 8247324766
కొత్తపట్నం : 8464085451
ఎస్.ఎన్.పాడు: 8008552692

?: మంగమూరు రోడ్డులోని అయ్యప్పస్వామి గుడి నుంచి వెళ్లే కాలువల్లో నెలరోజులుగా పూడిక తీయడం లేదు. – ప్రభాకర్

✓: పారిశుద్ధ్య సిబ్బందిని పంపించి మీ సమస్య పరిష్కరిస్తాం.
–పిచ్చయ్య, శానిటరీ సూపర్‌వైజర్

?: కర్నూలురోడ్డు పై వంతెన కింద మలుపులో గుంతలు పడి వాహనాలకు ఇబ్బందిగా ఉంది.
– స్థానికులు

✓: నగరంలో ప్యాచ్ వర్క్‌లకు టెండర్లు పిలిచాం. త్వరలోనే గుంతలు పూడ్చిస్తాం.
– ఏసయ్య, మున్సిపల్ ఇంజినీర్

?: ఎస్ఎన్‌పాడులో పది రోజులకు పైగా తాగునీటి సరఫరా కావడం లేదు. దీంతో ఇబ్బందులు పడుతున్నాం. –కృష్ణమూర్తి, స్థానికుడు

✓: విద్యుత్తు స్తంభాలు మార్చే క్రమంలో నీటి పైపులు పగిలిపోయాయి. మరమ్మతులు చేయించాం. మంగళవారం నీరు వదిలేలా చర్యలు తీసుకుంటాం.
–శ్రీనివాసరావు, పంచాయతీ కార్యదర్శి,
– న్యూస్‌టుడే, సంతనూతలపాడు, ఒంగోలు నగరం,

కిల్కారీ సేవలపై అవగాహన

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: వైద్య ఆరోగ్య శాఖ అమలు చేస్తున్న కిల్కారి సేవలు ప్రతి ప్రతి ప్రసూతి మహిళకు అందేలా చూడాలని రీజనల్ ప్రోగ్రాం అధికారి రాజు సూచించారు. సోమవారం స్థానిక బాలాజీనగర్‌లోని పట్టణ ఆరోగ్య కేంద్రంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆ ప్రాంతంలోని గర్భిణులు, బాలింతలను సమావేశపరచి ఈ సేవలపై అవగాహన కల్పించారు. కిల్కారి ఫోన్ నంబర్‌ను గర్భిణుల మొబైల్‌లో సేవ్ చేసుకునేలా ఏఎన్ఎంలు కృషి చేయాలన్నారు. ఫోన్ నంబర్ సేవ్ చేసుకున్నవారికి ఎప్పటికప్పుడు ఆరోగ్య సంరక్షణకు సూచనలు ఇస్తారన్నారు. తీసుకోవాల్సిన పౌష్టికాహారం, ఇతర జాగ్రత్తలు తెలియజేస్తారన్నారు కార్యక్రమంలో డాక్టర్ సాయితేజ, హెచ్‌వీ వాణి పాల్గొన్నారు.

ప్రకృతి సాగుతో లాభాలు

మదనూరులో పంటను పరిశీలిస్తున్న ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ సుభాషిణి

కొత్తపట్నం, న్యూస్‌టుడే: ప్రకృతి వ్యవసాయం చేసేందుకు రైతులు ఆసక్తి చూపాలని ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ సుభాషిణి సూచించారు. సోమవారం మండలంలోని మదనూరులో ప్రకృతి సాగు చేస్తున్న రైతుల పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కషాయాలు, ద్రావణాలు వాడడం వల్ల మంచి లాభాలు సాధించవచ్చని వివరించారు. రసాయన ఎరువుల వినియోగం వల్ల అధిక ఖర్చులు పెరుగుతాయని, ప్రకృతి వ్యవసాయం చేయడంతో పెట్టుబడులు తగ్గి మంచి దిగుబడి వసుందని తెలిపారు. ఈ విధానంలో పండించిన పంటలను ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారన్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో ఈ ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉందన్నారు. ప్రకృతి వ్యవసాయ సిబ్బంది నరసింహులు, వికాస్‌రెడ్డి, శ్రీనివాసులు, సురేష్, వెంకటేశ్వరరెడ్డి, ఐసీఆర్పీలు పాల్గొన్నారు.

ఆత్మీయ పలకరింపులు.. ఆనంద డోలికలు

నల్లూరి గార్డెన్స్‌లో కలుసుకున్న ఇంటర్ పూర్వ విద్యార్థులు

కొత్తపట్నం, న్యూస్‌టుడే: స్థానిక నల్లూరి గార్డెన్స్‌లో సోమవారం ఇంటర్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఒంగోలులోని ఏకేవీకే జూనియర్ కళాశాలలో 2001 నుంచి 2003 వరకు ఇంటర్మీడియట్ చదివిన విద్యార్థులు మళ్లీ ఒక చోటకు చేరుకొని నాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుని కష్ట, సుఖాలు తెలుసుకున్నారు. పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ రోజంతా సందడిగా గడిపారు. ఇకపై తమ స్నేహితుల్లో ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు అందరూ కలిసి ఆదుకోవాలని నిర్ణయించారు.

ఉపాధిహామీ కొత్త చట్టంతో రాష్ట్రాలకు నష్టం

పల్లామల్లిలో కరపత్రాలతో సీపీఎం నాయకులు

మైనంపాడు(సంతనూతలపాడు): ఉపాధిహామీ కొత్త చట్టంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుందని సీపీఎం జిల్లా కార్యదర్శి షేక్ మాబు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం మైనంపాడులో దీనిపై కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కోట్లమంది పేదలకు నష్టం చేసేలా ఉపాధిహామీ కొత్త చట్టాన్ని తీసుకువచ్చారని విమర్శించారు. రాష్ట్రాలకు ఇచ్చే నిధులు సైతం తగ్గించి పథకాన్ని పూర్తిగా ఎత్తివేసే కుట్రతో పాటు, పేరు మార్చి వివాదాన్ని సృష్టించేలా కేంద్రం పూనుకుందన్నారు. పాత చట్టాన్ని కొనసాగించేంత వరకు ఐక్యంగా పోరాడదామని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు బంకా సుబ్బారావు, నాయకులు కరిచేటి హనుమంతరావు, గుండవరపు వెంకటసుబ్బారావు, షేక్ నాయబ్, జయరాం తదితరులు పాల్గొన్నారు. ◗ చీమకుర్తి: ఉపాధి హామీ పాత పథకాన్నే పునరుద్ధరించాలని మండల సీపీఎం కార్యదర్శి పల్లాపల్లి ఆంజనేయులు, నాయకులు కంకణాల వెంకటేశ్వర్లు తదితరులు కోరారు. సీపీఎం ఆధ్వర్యంలో సోమవారం పల్లామల్లిలో కూలీల వద్ద ప్రచారం నిర్వహించారు. కార్పొరేట్ కంపెనీలకు ఉపయోగపడేలా తీసుకొచ్చిన కొత్త చట్టాన్ని ఉపసంహరించు కోవాలని డిమాండు చేశారు. ఎం.అంజయ్య, ఉపాధి కూలీలు పాల్గొన్నారు.

అంబేడ్కర్ నగరవాసుల ఆందోళన

ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌టుడే: మా ఇళ్ల స్థలాల జోలికి రావొద్దంటూ ఒంగోలు 10వ డివిజన్ పరిధిలోని అంబేడ్కర్ నగర్ వాసులు స్థానిక కలెక్టరేట్ వద్ద సోమవారం ధర్నా చేపట్టారు. నవ్యాంధ్ర ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి టి.విజయకుమార్ మాట్లాడుతూ.. అంబేడ్కర్ నగర్‌లో 40 ఏళ్ల క్రితం పట్టాలు మంజూరు చేయగా, అప్పట్లో ఇళ్లు నిర్మించుకుని నివాసం ఉంటున్నట్లు తెలిపారు. ప్రైవేటు స్థల యజమానులు, రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై నివేశిత కుటుంబాలను మానసిక క్షోభకు గురి చేస్తున్నారని విమర్శించారు. ఈ మేరకు తహసీల్దార్ మధుసూదనరావు, రెవెన్యూ సిబ్బందిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

21న విద్యార్థులకు పోటీలు

సంతనూతలపాడు, న్యూస్‌టుడే: ఈ నెల 25న జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని 21న సంతనూతలపాడులో నియోజకవర్గ స్థాయిలో విద్యార్థులకు పలు పోటీలు నిర్వహిస్తున్నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి కె.మాధురి ఓ ప్రకటనలో తెలిపారు. విద్యార్థులకు క్విజ్, వ్యాసరచన, డిబేట్, తదితర పోటీలు ఉంటాయన్నారు. తొలి మూడు స్థానాల్లో నిలిచిన వారు ఈ నెల 23న జిల్లా స్థాయిలో జరిగే పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు.

25 నుంచి ఐద్వా జాతీయ మహాసభలు

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: ఈ నెల 25 నుంచి 28వ తేదీ వరకు హైదరాబాద్‌లో జరగనున్న ఐద్వా 14వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని జిల్లా కార్యదర్శి కె.రమాదేవి పిలుపునిచ్చారు. స్థానిక సత్యనారాయణపురంలో సోమవారం ఐద్వా జెండావిష్కరణ జరిగింది. నాలుగు రోజులపాటు జరిగే మహాసభల్లో దేశ వ్యాప్తంగా మహిళా సంఘం నిర్వహించిన ఉద్యమాలు, పోరాటాలపై చర్చించి భవిష్యత్తు కార్యాచరణకు పిలుపునివ్వనున్నట్లు తెలిపారు. ఐద్వా నాయకురాలు జి.ఆదిలక్ష్మి, వై.అంజనీదేవి, కె.రాజేశ్వరి, జి.కల్యాణి, వి.రమాదేవి తదితరులు పాల్గొన్నారు.

నేడు విద్యుత్తు సరఫరా నిలిపివేత

కొత్తపట్నం, న్యూస్‌టుడే: విద్యుత్తు లైన్ల మరమ్మతుల నేపథ్యంలో మంగళవారం కొత్తపట్నంలో వ్యవసాయ విద్యుత్తు సరఫరాలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అంతరాయం ఏర్పడుతుందని ఏఈ చంద్రకాంత్ తెలిపారు.

గంజాయి విక్రయిస్తే కఠిన చర్యలు

చీమకుర్తి, న్యూస్‌టుడే: మండలంలోని యల్లయ్యనగర్‌లో సోమవారం పోలీసులు పెద్ద ఎత్తున కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సబ్ డివిజన్ పరిధిలోని సీఐలు, ఎస్సైలు సుమారు 70 మంది సిబ్బందితో ఈ కార్యక్రమం సాగింది. నగరంలోని ఇంటింటా తనిఖీలు చేశారు. తగిన ధ్రువపత్రాలు చూపని 27 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. తరువాత గంజాయి, డ్రగ్స్ లాంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఇతర రాష్ట్రాల కార్మికులకు సూచించారు. ఎవరైనా గంజాయి అమ్మకాలు చేస్తున్నట్లు తేలితే కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ హెచ్చరించారు. అనంతరం మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలంటూ కాలనీలో ర్యాలీ నిర్వహించారు. సీఐ డి.ప్రసాద్, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.

అవగాహన ర్యాలీలో పాల్గొన్న పోలీసులు, స్థానికులు

(c) eenadu

మూలస్థానేశ్వర స్వామి ఆలయ పాలకవర్గం నియామకం

నెల్లూరు(మార్కెట్ సెంటర్), న్యూస్‌టుడే: నెల్లూరు మూలస్థానేశ్వరస్వామి ఆలయ ట్రస్ట్ బోర్డును ప్రభుత్వం నియమించింది. పాలక వర్గ సభ్యులుగా పి.వెంకట అజయ్‌కుమార్, పి.శైలజ, వై.సుధీర్‌బాబు, కె.లీలా, ఎస్.ఉషారాణి, జె.హేమచంద్ర, డి.నరేంద్ర, వై.పోలమ్మ, రాజు కృష్ణ, ఎన్.శ్రీ కృష్ణ, పి.విజయమ్మ, ఎక్స్‌అఫిషియో సభ్యుడిగా వి.శివకుమార్ నియమితులయ్యారు.

రైతేరాజు

పసుపు.. జాగ్రత్తలతో సిరులు ..6

కమనీయం.. కాశినాయన ఉత్సవం.. సీతారామపురం మండలం బెడుసుపల్లిలో అవధూత కాశినాయన జయంత్యుత్సవాలు ఘనంగా జరిగాయి. వేడుకల్లో భాగంగా ఆదివారం అర్ధరాత్రి దాటాక.. ప్రత్యేక రథంపై కాశినాయన విగ్రహాన్ని ఉంచి.. జయజయ ధ్వానాల మధ్య గ్రామోత్సవం నిర్వహించారు. 108 మంది మహిళలు తొలుత కలశాలతో పూజలు చేసి.. అనంతరం జ్యోతి కలశాలతో.. కొందరు దివిటీలతో వాహనం ముందు నడిచారు. – న్యూస్‌టుడే, సీతారామపురం

ఈనాడు
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మాట్లాడుతున్న జిల్లా జడ్జి శ్రీనివాస్

మధ్యవర్తిత్వంతో కేసుల సత్వర పరిష్కారం

నెల్లూరు(లీగల్, స్టోన్‌హౌస్‌పేట), న్యూస్‌టుడే: వివిధ కోర్టుల్లో అపరిష్కృతంగా ఉన్న కేసులకు మధ్యవర్తిత్వం ద్వారా సత్వర పరిష్కారం లభిస్తుందని న్యాయసేవాధికార సంస్థ ఛైర్మన్, జిల్లా జడ్జి జి.శ్రీనివాస్ సూచించారు. మీడియేటర్ల పదవులకు ఎంపికైన న్యాయవాదులకు న్యాయసేవ భవన్‌లో సోమవారం శిక్షణ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మధ్యవర్తి చొరవ, నిష్పక్షపాత వైఖరితో కేసుల్లోని ఉభయ పార్టీలు వారికి వారే సహకరించుకుని రాజీ పడటం మీడియేషన్ ముఖ్య ఉద్దేశమన్నారు. మీడియేటర్ నిర్ణయాన్ని కేసుల్లోని వ్యక్తులపై రుద్దకుండా.. వారికి వారే రాజీ పడే వాతావరణాన్ని కల్పిస్తామన్నారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి కె.వాణి, లోక్ అదాలత్ చీఫ్ డిఫెన్స్ కౌన్సిల్ గోపాల్‌రెడ్డి, నెల్లూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అయ్యప్పరెడ్డి, తరగతుల శిక్షకులు ఎస్.అరుణాచలం, డాక్టర్ పద్మ తదితరులు పాల్గొన్నారు.

రహదారిపై.. రుధిర ధార!

ప్రాణాలు తోడేస్తున్న 'బ్లాక్ స్పాట్లు'

అల్లూరురోడ్డు వద్ద ఇటీవల జరిగిన ప్రమాదం

ఈనాడు, నెల్లూరు: జిల్లాలో రద్దీగా ఉండే చెన్నై- విజయవాడ(ఎన్‌హెచ్-16) జాతీయ రహదారిపై నిత్యం ప్రమాదాలు జరుగుతున్నా.. అధికారులు హడావుడి చేయడం మినహా.. నివారణ చర్యలు తీసుకోకపోవడంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రజలు ప్రయాణించాల్సి వస్తోంది. అధికారులు ఉమ్మడి తనిఖీల్లో గుర్తించిన బ్లాక్‌స్పాట్లను సరిచేస్తే చాలా వరకు పరిస్థితి నియంత్రణలోకి వచ్చే అవకాశం ఉన్నా.. ఆచరణ దిశగానే అడుగులు ముందుకు పడటం లేదు. శాఖల మధ్య సమన్వయ లోపం ఇబ్బందికరంగా మారింది.

తీర్మానాలతో సరి

ప్రాణాలు పోతున్నా పట్టింపేదీ?

బారికేడ్లు, వేగ నియంత్రికలు, విద్యుద్దీపాలు, హెచ్చరిక బోర్డులు, రోడ్లుకు ఇరువైపులా గ్రిల్స్ ఏర్పాటు చేయాల్సి ఉంది. హైవే వెంట విస్తరించి ఉన్న గ్రామాలకు వెళ్లేందుకు అండర్ పాస్‌లు, పైవంతెనలు నిర్మించాలి. రోడ్లపై వాహనాలు ఆగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పశువులు, మనుషులు ఎక్కడపడితే అక్కడ రోడ్డు దాటకుండా చూడాలి. ఇవన్నీ సక్రమంగా లేకపోవడం.. జరగకపోవడంతోనే.. ప్రమాదాలు జరుగుతున్నాయని రోడ్డు భద్రతా కమిటీ గతంలోనే గుర్తించింది. ఆయా పరిస్థితులను చక్కదిద్దడంపైన మాత్రం దృష్టిసారించలేదు. నెల్లూరు నగర పరిధిలోని ఎన్టీఆర్ నగర్ సమీపంలో ఇటీవల జరిగిన ప్రమాదంలో ముగ్గురు చనిపోతే.. హడావుడిగా ఆ రహదారిని మూసివేసి చేతులు దులుపుకొన్నారు. దానికి సమీపంలోనే మరో రెండు ప్రాంతాలు అలాగే ప్రమాదకరంగా ఉన్నా.. పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి.

గడిచిన నాలుగేళ్లలో (జిల్లాలో)!

సంవత్సరం	ప్రమాదాలు	మృతులు	క్షతగాత్రులు
2022	894	380	982
2023	894	433	1088
2024	822	447	897
2025	902	514	894

- గౌరవరం, బిట్రగుంట సమీపంలోని పెట్రోల్ బంకులు, దాబా హోటళ్ల వద్ద వాహనాలు నిలిపి.. తిరిగి వెళ్లే క్రమంలో రహదారిపై మట్టి పేరుకుపోతోంది. దాన్ని సక్రమంగా తొలగించకపోవడంతో ద్విచక్ర వాహనదారులు జారి పడుతున్నారు.
- కొడవలూరు, దగదర్తి మండలాల పరిధిలో ప్రధాన రహదారి వెంట కొంతకాలంగా విద్యుద్దీపాలు వెలగడం లేదు.
- టపాతోపు సమీప కూడలి ప్రమాదకరంగా మారింది. రహదారి వంపుగా ఉండటం.. నెల్లూరు నుంచి అటువైపు వెళ్లేవారు.. గ్రామంలో నుంచి జాతీయ రహదారిపైకి వచ్చేవారు కార్ల వేగాన్ని అంచనా వేయలేకపోవడం ప్రమాదాలకు కారణమవుతోంది.
- చింతారెడ్డిపాలెం కూడలి దగ్గర వైన్‌షాపు, బార్లు రోడ్డుపక్కనే ఉండగా.. వాహనాలు ఆపుతుండటం ఇబ్బందిగా మారింది. జెన్కో నుంచి వచ్చే బల్కర్లు రాత్రిళ్లు నగరం నుంచే వెళుతుండటం..
- గొలగమూడి క్రాస్‌రోడ్డు దగ్గర ఆటోనగర్‌కు వెళ్లే వాహనాలన్నీ సుమారు 100 మీటర్లు రాంగ్‌రూట్‌లోనే వెళుతున్నాయి. నెల్లూరు నగరం నుంచి చెత్తను తీసుకు వెళ్లే లారీలదీ ఇదే పరిస్థితి.

జరిగిన ప్రమాదాలు		మృతులు
చేవూరు (క్రాస్‌రోడ్డు, గుడ్లూరు)	6	3
సున్నపుబట్టి, దగదర్తి	13	5
టపాతోపు సెంటర్, కొడవలూరు	12	4
ఎన్టీఆర్ నగర్, నార్త్ ట్రాఫిక్ పీఎస్	10	7
చింతారెడ్డిపాలెం, నార్త్ ట్రాఫిక్ పీఎస్..	8	6
ప్రశాంతినగర్, నార్త్ ట్రాఫిక్ పీఎస్	11	4
గొలగమూడి ఎక్స్ రోడ్డు, వెంకటాచలం	11	5

ఎన్‌హెచ్ 16లో ఇదీ పరిస్థితి

పేచీ లేని పూచీ

ధాన్యం కొనుగోళ్లలో ఇక ఎలక్ట్రానిక్ బ్యాంకు గ్యారెంటీ

సంగం, న్యూస్‌టుడే: జిల్లాలో తొలి పంట సాగు ద్వారా లభించే ధాన్యం కొనుగోళ్లలో ఎలక్ట్రానిక్ బ్యాంకు గ్యారంటీ విధానం అమలు చేయాలని పౌరసరఫరాలశాఖ నిర్ణయించింది. ఆ మేరకు రైస్ మిల్లుల యజమానులకు సమాచారం అందించింది. దీంతో పాటు ప్రతి మిల్లరు కనీసం రూ. 50 లక్షల బ్యాంకు గ్యారంటీ ఇవ్వాలనే నిబంధన విధించింది.

ఇప్పటి వరకు...

రైస్ మిల్లర్లు.. బ్యాంకర్ల వద్ద ఆస్తులను తాకట్టు పెట్టడమో.. నగదు డిపాజిట్ చేయడమో చేస్తే.. ఆ విలువకు సమానంగా బ్యాంకు గ్యారంటీ లభించేది. పైగా సంబంధిత పత్రాలను ఇప్పటి వరకు వారే స్వయంగా పౌరసరఫరాలశాఖకు అందించేవారు. ఈ క్రమంలో అక్రమాలు జరిగే అవకాశం ఉండటంతో కొత్తగా ఆన్‌లైన్ విధానం అమలు చేయాలని నిర్ణయించారు.

తాజా విధానంలో...

మిల్లర్ల గ్యారంటీకి అవసరమైన ప్రక్రియను బ్యాంకులో పూర్తి చేస్తే.. అది నేషనల్ ఈ-గవర్నెన్స్ సర్వీసెస్ లిమిటెడ్(ఎన్ఈఎస్ఎల్) ద్వారా ఎలక్ట్రానిక్ బ్యాంకు గ్యారంటీగా సిద్ధమవుతుంది. అదే సమయంలో నేరుగా పౌరసరఫరాలశాఖకు చేరుతుంది. దీనిపై పౌరసరఫరాలశాఖ జిల్లా మేనేజరు అర్జునరావు మాట్లాడుతూ.. రైతులకు ఉపయుక్తంగా.. అక్రమాలకు అవకాశం లేకుండా ప్రభుత్వం ఈ కొత్త నిర్ణయం తీసుకుందని వివరించారు.

ధాన్యం సేకరణ లక్ష్యం:	జిల్లాలో	ఒక్కో మిల్లు బ్యాంకు గ్యారంటీ:
నాలుగు లక్షల టన్నులు	రైస్‌మిల్లులు: 111	కనీసం రూ.50లక్షలు

వేమన పద్యం.. సమాజానికి మార్గదర్శకం

నెల్లూరు(కలెక్టరేట్), న్యూస్‌టుడే: యోగి వేమన పద్యాలు సమాజానికి మార్గదర్శకాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో యువజన సర్వీసులశాఖ (సెట్నెల్) ఆధ్వర్యంలో యోగి వేమన జయంతిని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ యోగి వేమన తన సరళమైన పద్యాల ద్వారా సత్యం, నైతికత, సమానత్వం వంటి విలువలను ప్రజల్లోకి తీసుకెళ్లారని తెలిపారు. కులమత భేదాలు, మూఢనమ్మకాలపై ధైర్యంగా పోరాడారని వివరించారు. అనంతరం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జేసీ మొగిలి వెంకటేశ్వర్లు, డీఆర్వో విజయకుమార్, సెట్నెల్ సీఈవో నాగేశ్వరరావు, అధికారులు పాల్గొన్నారు.

అవును.. అక్కడ ఎవరిష్టం వారిది!

కొండాపురం, న్యూస్‌టుడే: సమస్య పరిష్కరించుకుందామని ఓ మహిళ సోమవారం గుడవల్లూరు సచివాలయానికి వచ్చారు. కార్యాలయంలో సిబ్బంది ఎవరూ లేకపోవడంతో గంటల తరబడి ఎదురు చూశారు. ఈ విషయాన్ని గమనించిన తెదేపా మండల క్లస్టర్ ఇన్‌ఛార్జి రమేష్.. అధికారులు ఎందుకు లేరు.. ఎక్కడికెళ్లారని డిప్యూటీ ఎంపీడీవోను ప్రశ్నించారు. రిజిస్టరులో సంతకాలు చేసేందుకు కూడా సమయం లేని వారు ప్రజలకు ఎలా సేవలందిస్తారని మండిపడ్డారు. విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళతామని హెచ్చరించారు. ఎంపీడీవో ఆదినారాయణ ఎవరెవరు సెలవులో ఉన్నారు.. అందుబాటులో ఎందుకు లేరో తెలుసుకుని చర్యలు తీసుకుంటామని తెలిపారు.

సింహపురిలో.. అనగనగా ఒక రాజు

నెల్లూరు(మార్కెట్ సెంటర్), న్యూస్‌టుడే: అనగనగా ఒక రాజు చిత్ర బృందం నెల్లూరులో సందడి చేసింది. సినిమా విజయ యాత్రలో భాగంగా సోమవారం సినీ హీరో నవీన్ పొలిశెట్టి, దర్శకుడు మారి ఎస్‌టూ థియేటర్‌కు వచ్చారు. అభిమాన హీరోను చూసి ప్రేక్షకులు కేరింతలు కొట్టారు. హీరో మాట్లాడుతూ నెల్లూరుతో తనకు విడదీయరాని అనుబంధం ఉందని, నా సినీ ప్రయాణం ఇక్కడి నుంచే ప్రారంభమైందని అన్నారు. చిత్రానికి విజయం అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. సినిమా డిస్ట్రిబ్యూటర్ భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పరివర్తన రాకుంటే.. తీవ్ర పరిణామాలు

కోట, న్యూస్‌టుడే: సామాజిక ఆరోగ్య కేంద్రం సిబ్బందిపై దాడి చేసిన అయిదుగురికి కోట పోలీసులు తమదైన ట్రీట్‌మెంట్ ఇచ్చారు. సీఐ కిషోర్‌బాబు, ఎస్సై పవన్ కుమార్ నిందితులను పోలీసు స్టేషన్ నుంచి గాంధీబొమ్మ సెంటర్ వరకు ప్రధాన రహదారిపై నడిపించారు. 'రాఘవాపురానికి చెందిన ఏడుగురు దాడి చేసి బీభత్సం సృష్టించారనే ఫిర్యాదు వచ్చింది. దానిపై కేసు నమోదు చేశాం. సోమవారం నిందితులైన సూర్యతేజ, అరుణ్‌కుమార్, కాంబ్లే, దొరబాబు, కల్యాణ్‌లను అదుపులోకి తీసుకున్నాం. భూపతి, నరేంద్ర పరారీలో ఉన్నారు. ఏడుగురిలో.. ఇద్దరిపై ఇప్పటికే రౌడీషీట్ ఉందని, మిగిలిన అయిదుగురిపైనా తెరుస్తాం' అని సీఐ తెలిపారు.

నెల్లూరు ప్రధాన బస్టాండ్‌లో ప్రయాణికుల నిరీక్షణ

తగ్గని రద్దీ.. ఆగని ప్రైవేటు దోపిడీ

నెల్లూరు(ఆర్టీసీ, రవాణా), న్యూస్‌టుడే: ఆర్టీసీ, రైల్వే స్టేషన్లలో పండగ రద్దీ కొనసాగుతుండగా.. ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాహకులు ప్రయాణికుల జేబులకు చిల్లులు పెడుతున్నారు. సంక్రాంతి రద్దీని ఆసరా చేసుకుని ట్రావెల్స్ బస్సుల్లో అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారు. రవాణా శాఖ అధికారులు దాడులు చేస్తున్నా రెండు, మూడు రెట్లు అదనంగా టికెట్ ధర పెంచి తీసుకుంటున్నారు. నగరవాసులు వివిధ ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తూ హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో స్థిరపడ్డారు. వారంతా సొంతూర్లకు చేరుకుని సంక్రాంతి పండగ చేసుకున్నారు. తిరుగు ప్రయాణంలో ప్రైవేటు బస్సుల నిర్వాహకులు ఇష్టం వచ్చినట్లు ధరలు పెంచి వసూలు చేస్తున్నారు.

హైదరాబాద్‌కు రూ.5వేలు

హైదరాబాద్ వెళ్లేందుకు ఓ ట్రావెల్ నిర్వాహకులు మిగిలి ఉన్న ఓ ఏసీ స్లీపర్‌కు రూ.5వేల ధర నిర్ణయించడం గమనార్హం. సోమవారం కూడా నెల్లూరు నుంచి హైదరాబాద్, నెల్లూరు నుంచి బెంగళూరుకు ఏసీ స్లీపర్‌కు రూ.2000 నుంచి రూ.4800 వరకు వసూలు చేశారు.

దాడులు చేస్తున్నా.. ఏదీ మార్పు

అధిక ఛార్జీల వసూలుపై నెల్లూరు ప్రాంతీయ రవాణా శాఖ అధికారి మహ్మద్ మదని, ఎంవీఐలు బాలమురళీకృష్ణ, రఘువర్ధన్ రెడ్డి, కార్తీక్ రెడ్డి రెండు రోజుల పాటు తనిఖీలు నిర్వహించారు. ఆదివారం 45 బస్సులపై కేసులు నమోదు చేసి రూ.4.50లక్షలు, సోమవారం 70 బస్సులపై కేసులు పెట్టి రూ.7లక్షల జరిమానా విధించారు. అయినా వారిలో మార్పు లేదు. అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఆర్టీసీ, రైల్వే స్టేషన్లలో రద్దీ కొనసాగుతోంది. అధికారులు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినా తగినన్ని లేకపోవడంతో రద్దీగా వెళుతున్నాయి.

ప్రణాళిక.. ఉత్తమ ఫలితాలకు వేదిక

పదో తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు

న్యూస్‌టుడే, నెల్లూరు(విద్య): పదో తరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా.. గతానికి భిన్నమైన రీతిలో ఈసారి వంద రోజుల ప్రణాళిక అమలు చేస్తున్నారు. ఆ క్రమంలో ఉదయం, సాయంత్రం అదనపు తరగతులతో పాటు ఇతర సన్నాహక చర్యలు చేపట్టారు.

రోజుకో పాఠ్యాంశంపై..

ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు మార్చి 16 నుంచి ప్రారంభం కానుండగా- 15వ తేదీ వరకు ఉదయం 8 నుంచి 9 గంటల వరకు రోజుకో పాఠ్యాంశంపై రెమిడియల్, 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు నాలుగు సెషన్స్‌గా నాలుగు సబ్జెక్టులపై ఉపాధ్యాయుల పర్యవేక్షణ, అధ్యయన తరగతులు నిర్వహించనున్నారు. పనివేళల అనంతరం సాయంత్రం రోజుకో పాఠ్యాంశంపై 20 మార్కులకు స్లిప్ టెస్ట్ నిర్వహించి.. మూల్యాంకనం అనంతరం లీప్ యాప్‌లో నమోదు చేస్తున్నారు. సెలవు రోజులు, ఆదివారం, రెండో శనివారం కూడా తరగతులు నిర్వహించనున్నారు.

ప్రతి ఒక్కరిపై ప్రత్యేక శ్రద్ధ

బాగా చదివే.. మంచి మార్కులు తెచ్చుకునే వారిని షైనింగ్ స్టార్స్‌గా విభజించి.. అన్ని సబ్జెక్టుల్లో ఉత్తమ మార్కులు సాధించేలా సాధన చేయించనున్నారు. వెనుకబడిన విద్యార్థులను గుర్తించి.. ప్రత్యేక శ్రద్ధ పెట్టి.. వారి సందేహాలు నివృత్తి చేస్తారు. దీక్షా వంటి ప్లాట్‌ఫాంలు, కాన్సెప్ట్ వీడియోలు, ఎంసీక్యూ అందించడం తదితరాలతో మంచి మార్కులు సాధించేలా చూస్తున్నారు. దీనిపై డీఈవో బాలాజీరావు మాట్లాడుతూ.. వందశాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. ఆ మేరకు వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టామన్నారు.

జిల్లాలోని ఉన్నత పాఠశాలలు: 657	పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు: 27,931

జాతీయ రహదారిపై కబ్జా గిరి

రియల్టర్లకు అధికారుల దాసోహం

జాతీయ రహదారి స్థలంలో రియల్టర్లు ఏర్పాటు చేసుకుంటున్న రోడ్డు

చిల్లకూరు, న్యూస్‌టుడే: అది కోల్‌కతా-చెన్నై పాత ఎన్‌హెచ్-5 జాతీయ రహదారి. అప్పట్లో దీని నిర్మాణం కోసం ముత్యాలపాడు రెవెన్యూ పరిధిలోని సర్వే నంబరు 435లో 1.35, 436లో 1.93, 437లో 4.05 చొప్పున మొత్తం 7.33 ఎకరాలను కేటాయించారు. కాలక్రమంలో వాహనాల రద్దీ పెరగడంతో.. అందుకు అనుగుణంగా పక్కనే ఉన్న భూములు సేకరించి 25 ఏళ్ల కిందట నాలుగు వరసలుగా అభివృద్ధి చేశారు. దాంతో ఇటీవల వరకు పాత రోడ్డు అలాగే ఉండగా- తాజాగా స్థిరాస్తి వ్యాపారం జోరందుకుంది. జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న భూములు ఎకరం రూ. కోటికిపైగానే పలుకుతున్నాయి. ఇదే అదనుగా కొందరు వాటిని కొనుగోలు చేసి.. ఖాళీగా ఉన్న రహదారి స్థలాన్ని సైతం ఆక్రమించి ప్లాట్లు వేసి విక్రయాలు జరుపుతున్నారు. తమ వెంచర్లలోని ప్లాట్లకు ధరలు తెచ్చుకునేందుకు ప్రైవేటు వ్యక్తులు భారీ వెడల్పుతో రోడ్లు సైతం ఏర్పాటు చేసుకున్నారు. కొన్ని స్థలాల చుట్టూ కంచె వేసుకోగా.. ముత్యాలపాడు చెరువులో ఏకంగా మట్టిని తోలి.. బాట వేసుకున్నారు. గతంలో ఇదే ప్రాంతంలో ఓ హోటల్ నిర్వాహకుడు కార్ల పార్కింగ్ కోసం స్థలాన్ని చదును చేస్తే అడ్డుకున్న అధికారులు.. ఇప్పుడు ఇంత జరుగుతున్నా మిన్నకుండిపోవడంతో స్థిరాస్తి వ్యాపారులకు దాసోహమయ్యారన్న ఆరోపణలు నెలకొన్నాయి. రైటర్ సత్రం సమీపంలో.. జాతీయ రహదారిని ఆనుకుని.. ప్రయాణికుల సౌకర్యార్థం నిర్మించిన బస్ షెల్టర్ తమ స్వాగత ద్వారానికి అడ్డుగా ఉందని కొందరు స్థిరాస్తి వ్యాపారులు.. దాన్ని ఏకంగా పక్కకు మార్చి నిర్మించడం వివాదాస్పదమవుతోంది.

- ఈ విషయమై తహసీల్దారు శ్రీనివాసులు వివరణ కోరగా.. పై సర్వే నంబర్లలోని భూములు జాతీయ రహదారికి చెందినవేనని స్పష్టం చేశారు. ఆక్రమణలకు గురై ఉంటే.. పరిశీలించి.. చర్యలు తీసుకుంటామన్నారు.

నారంపేటకు నవశకం

15 మంది ఔత్సాహికులకు ప్లాట్ల కేటాయింపు

పూర్తిస్థాయిలో రూపుదిద్దుకున్న పారిశ్రామికవాడ

ఆత్మకూరు, న్యూస్‌టుడే: నారంపేట పారిశ్రామికవాడ.. మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుకు అడుగు దూరంలో నిలిచింది. మెట్ట ప్రాంత యువత ఆశలకు ఊపిరి పోసేలా ఇందులో పరిశ్రమల ఏర్పాటుకు 15 మంది ఔత్సాహికులు ముందుకొచ్చారు. యూనిట్ల ఏర్పాటు పనుల ప్రారంభానికి ఇక ముహూర్తమే మిగిలి ఉంది.

కూటమి ప్రభుత్వ చర్యలతో...

కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పారిశ్రామికవాడలో మౌలిక వసతుల కల్పనలో వేగం పెరిగింది. సేకరించిన 173 ఎకరాల్లో అభివృద్ధి పనులు పూర్తి చేశారు. తొలుత రూ. 37.84 కోట్లతో చేపట్టినవి పూర్తి కాగా.. ఆ వెంటనే విద్యుత్తు, అంతర్గత రహదారుల నిర్మాణం కొలిక్కి తెచ్చారు. ఇక్కడికి అవసరమైన తాగునీటిని సోమశిల నుంచి తరలించాలని నిర్ణయించారు. అందుకు అనుగుణంగా అమృత్ పథకంలో భాగంగా నిర్మించే పైప్‌లైన్‌కు అనుసంధాన పనులు మంజూరు చేయించారు. భూగర్భ జలాలు పుష్కలంగా ఉండటం కలిసొస్తోంది. దీంతో ఇప్పటికే 20 మందికిపైగానే ఔత్సాహికులు దరఖాస్తు చేసుకోగా.. 15 మందికి ప్లాట్లు కేటాయించారు.

త్వరలో యూనిట్ల పనులు

నారంపేట పారిశ్రామికవాడలో ఉత్పత్తుల యూనిట్ల ఏర్పాటు పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. ప్లాట్లు తీసుకున్నవారు శుభ ముహూర్తాల కోసం ఎదురు చూస్తున్నారు. అందుకు అనుగుణంగా అన్నీ సిద్ధం చేస్తున్నాం. – శివకుమార్, జెడ్ఎం ఏపీఐఐసీ

శిథిల వంతెన.. ప్రయాణం బిక్కుబిక్కున

బోగోలు మండలం నాగులవరం ప్రాంతంలోని డీఎం కాలువపై ఉన్న వంతెన శిథిలావస్థకు చేరింది. ఏక్షణమైనా కూలేలా ఉన్న దీనిపై రైతులు అలాగే నిత్యం రాకపోకలు సాగిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ఏడేళ్లుగా భయపెడుతున్నా పాలకులకు పట్టడం లేదు. ఇప్పటికైనా స్పందించాలని కోరుతున్నారు. – బిట్రగుంట, న్యూస్‌టుడే

ఉదయగిరి అటవీ రేంజ్‌లో.. ఎర్రచందనం అక్రమ రవాణా

వాహనంతో సహా దుంగలు స్వాధీనం

ఉదయగిరి, న్యూస్‌టుడే: ఉదయగిరి అటవీ రేంజ్ పరిధిలోని ఆర్లపడియ గ్రామ సమీప అటవీ ప్రాంతం నుంచి అక్రమంగా ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న వాహనాన్ని ఆదివారం అర్ధరాత్రి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భైరవకోన కొండ అటవీ ప్రాంతంలో కొందరు అక్రమార్కులు కొన్ని రోజులుగా ఎర్రచందనం చెట్లను నరికి.. దుంగలను డంప్ చేశారు. వాటిని రవాణా చేసేందుకు ప్రణాళిక వేసుకున్నారు. ఆదివారం సెలవు కావడం.. సీతారామపురం మండలం బెడుసుపల్లి వద్ద కాశినాయన ఉత్సవాలు జరుగుతుండటంతో.. పోలీసులంతా అక్కడికి వెళ్లారు. దాంతో ఎవరి కంట పడమని భావించిన వారు.. దుంగలను తరలించేందుకు రాత్రి సమయంలో వాహనంతో అడవిలోకి వెళ్లారు.

అలా భావించి.. వెంబడించి.. భైరవకోన కొండకు వెళ్లే మార్గంలో గ్రామానికి చెందిన గెట్టిబోయిన రమణయ్య జీవాల దొడ్డి ఏర్పాటు చేసుకున్నారు. రాత్రి వేళ వాహనం అడవిలోకి వెళ్లడంతో.. జీవాలను దొంగలించే ముఠాగా భావించారు. రమణయ్య కుమారులు శ్రీను, వెంకటయ్యలు దాని వెనుకే వెంబడించారు. ఆపై దుండగలు తమపై దాడి చేస్తారేమోనని భయపడి.. గ్రామస్థులకు సమాచారమిచ్చారు. అప్రమత్తమైన పది మంది గ్రామస్థులు రోడ్డుకు అడ్డంగా ద్విచక్ర వాహనాలను పెట్టారు. కొంత సమయం తర్వాత ఎర్రచందనం దుంగలతో వచ్చిన వాహనాన్ని అడ్డుకున్నారు. దాంతో వాహనాన్ని అక్కడికక్కడే వదిలి.. అందులోని ముగ్గురు వ్యక్తులు పారిపోయారు.

పోలీసుల గాలింపు..

గ్రామస్థుల సమాచారంతో సీఐ ఎన్.వెంకట్రావు, ఎస్సై ఆల శ్రీను సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని వాహనంతో పాటు సుమారు 30 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. పారిపోయిన వారి కోసం గాలింపు చేపట్టారు. ఈ సంఘటనతో ఉదయగిరి అటవీ రేంజ్ పరిధిలో కొంత కాలంగా స్తబ్దుగా ఉన్న ఎర్రచందనం అక్రమ రవాణా తిరిగి మొదలైందనే ఆందోళన ప్రజల నుంచి వ్యక్తమవుతోంది.

అల్లూరు వెంకట శోభ

W/o. అబ్బయ్యరెడ్డి

తేది : 19-01-2026 సోమవారం నాడు స్వర్గస్తులైనారు.

అంతిమయాత్ర

20-01-2026 మంగళవారం ఉదయం 9.00 గం॥లకు కొడవలూరు మండలం, గండవరం గ్రామం మా స్వగృహం నుండి బయలుదేరును. కావున తెలియజేయడమైనది.

ఇట్లు : కుటుంబసభ్యులు 90006 55378 72075 13182

(c) eenadu

సిక్సర్లు కొట్టిన ఉత్సాహం

'ఈనాడు' సెంట్రల్ ఆంధ్రా ప్రాంతీయ స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం

పోటీల ప్రారంభ సమావేశంలో మాట్లాడుతున్న తుళ్లూరు డీఎస్పీ మురళీకృష్ణ, వేదికపై 'ఈనాడు' గుంటూరు యూనిట్ ఇన్‌ఛార్జి వెంకటేశ్వర్లు, ధనిక్ భారత్ ప్రతినిధి బండ్లమూడి శ్రీనివాసరావు, చలపతి ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ నాగశ్రీనివాసరావు

గుంటూరు క్రీడలు, తాడికొండ, న్యూస్‌టుడే: 'ఈనాడు' ఆధ్వర్యంలో మోతడక చలపతి ఇంజినీరింగ్ కళాశాలలోని హిల్‌వ్యూ స్టేడియంలో ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ ప్రజెంట్స్ ఈనాడు స్పోర్ట్స్ లీగ్ (ఈఎస్ఎల్) సెంట్రల్ ఆంధ్రా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ పోటీలు సోమవారం ప్రారంభమయ్యాయి. సీనియర్స్ విభాగంలో గుంటూరు-పశ్చిమ గోదావరి, జూనియర్స్ విభాగంలో గుంటూరు-కృష్ణా జట్లు తలపడ్డాయి. తుళ్లూరు డీఎస్పీ మురళీకృష్ణ, ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ ప్రతినిధి బండ్లమూడి శ్రీనివాసరావు, 'ఈనాడు' గుంటూరు యూనిట్ ఇన్‌ఛార్జి వెంకటేశ్వర్లు క్రీడాకారుల్ని పరిచయం చేసుకుని పోటీలు ప్రారంభించారు. ఈసందర్భంగా డీఎస్పీ మురళీకృష్ణ మాట్లాడుతూ యువతలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు 'ఈనాడు' ఎన్నో ఏళ్లుగా క్రికెట్ పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. క్రీడల్లో పాల్గొనడం వల్ల విద్యార్థుల్లో శారీరక దారుఢ్యం పెంపొందడంతో పాటు క్రమశిక్షణ అలవడతాయన్నారు. ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ ప్రతినిధి బండ్లమూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రస్తుతం యువత చిన్న వయసులోనే మత్తు పదార్థాలకు ఆకర్షితులవుతున్నారని, క్రీడల్లో రాణిస్తే వాటికి దూరంగా ఉంటారని తెలిపారు. క్రీడల్లో విద్యార్థులను భాగస్వాములను చేసేందుకు పోటీల నిర్వహణకు ప్రోత్సాహం అందిస్తున్నామని పేర్కొన్నారు. క్రీడల ద్వారా విద్యార్థుల్లో చిన్ననాటి నుంచే గెలుపు, ఓటములను సమానంగా తీసుకోవడం అలవాటవుతుందన్నారు. 'ఈనాడు' గుంటూరు యూనిట్ ఇన్‌ఛార్జి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ క్రీడాకారుల్లో ప్రతిభ వెలికితీసేందుకు 'ఈనాడు' నిర్వహిస్తున్న పోటీలకు ధనిక్ భారత్ ఎడ్యుకేషన్, చలపతి విద్యా సంస్థల యాజమాన్యాలు ఎంతగానో సహకరిస్తున్నాయని తెలిపారు. క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటాలని పిలుపునిచ్చారు.

నేడు జరిగే మ్యాచ్‌ల షెడ్యూల్

వేదిక: చలపతి ఇంజినీరింగ్ కళాశాలలోని హిల్‌వ్యూ స్టేడియం, మోతడక
సీనియర్స్: మొదటి మ్యాచ్.. నెల్లూరు × పశ్చిమ గోదావరి
రెండో మ్యాచ్.. కృష్ణా× ప్రకాశం
జూనియర్స్: మొదటి మ్యాచ్.. ప్రకాశం × పశ్చిమ గోదావరి
రెండో మ్యాచ్.. నెల్లూరు × కృష్ణా

Title Sponsor
ధనిక్ భారత్ విద్యా సంస్థలు IIT-JEE | NEET
Protein Partner
NECC నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ (Non-Govt. Public Charitable Trust)
Regional Sponsor
City Chalapathi Institute of Technology AUTONOMOUS MOTHADAKA CAMPUS
Gift Partner
KL (DEEMED TO BE UNIVERSITY)
Beverage Partner
CMR SHOPPING MALL The joy of life ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ | ఒడిశా | కర్ణాటక
Digital Partner ఈనాడు.నెట్
TV Partner ETV BHARAT, ETV ఆంధ్రప్రదేశ్
Organised by ఈనాడు

సీనియర్స్‌లో విజేతగా నిలిచిన పశ్చిమ గోదావరి జట్టు

జూనియర్స్‌లో గెలుపొందిన కృష్ణా జిల్లా జట్టు

పశ్చిమ గోదావరి జట్టు జయకేతనం

మొదటి మ్యాచ్ సీనియర్స్ విభాగంలో పశ్చిమ గోదావరి-గుంటూరు జిల్లా జట్ల మధ్య జరిగింది. టాస్ గెలిచిన పశ్చిమ గోదావరి జట్టు బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన గుంటూరు జట్టు *16 ఓవర్లలో 99 పరుగులకే ఆలౌటైంది. తర్వాత పశ్చిమ గోదావరి జట్టు 12.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 102 పరుగులు చేసి విజయాన్ని సొంతం చేసుకుంది. జయంత్ సాయి 22 బంతుల్లో 26 పరుగులు, 4 వికెట్లుతీసి జట్టుకు విజయాన్ని అందించాడు. గుంటూరు బౌలర్లు శ్రీహరి మూడు, ఆదిత్య 2 వికెట్లు తీసినా పశ్చిమగోదావరి జట్టు గెలుపును ఆపలేకపోయారు.*

ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ స్టార్ క్రికెటర్ ఆఫ్ ది మ్యాచ్

జయంత్ సాయి


సాయిరామ్

అదరగొట్టిన కృష్ణా జట్టు

రెండో మ్యాచ్ జూనియర్స్ విభాగంలో కృష్ణా-గుంటూరు జిల్లా జట్ల మధ్య జరిగింది. టాస్ గెలిచిన గుంటూరు జిల్లా జట్టు బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన కృష్ణా జిల్లా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 190 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇచ్చింది. అనంతరం గుంటూరు జట్టు 16 ఓవర్లలో 90 పరుగులకే ఆలౌటైంది. భారీ తేడాతో కృష్ణా జట్టు ఘన విజయం సాధించింది. సాయిరామ్ 40 బంతుల్లో మూడు ఫోర్లు, మూడు సిక్స్‌లు కొట్టి 56 పరుగులు చేయడంతో పాటు బౌలింగ్‌లో 2 వికెట్లు తీశాడు. ఆల్‌రౌండ్ ప్రతిభతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

సమాచార స్రవంతి

బంగారం ధరలు

గ్రాముధర:	రూ. 13,798
(3 శాతం జీఎస్టీ కలిసిన ధర)	
సవర ధర:	రూ. 1,10,384
వెండి గ్రాము :	రూ. 305.00

నెల్లూరు పౌల్ట్రీ అసోసియేషన్ ధరలు

బ్రాయిలర్	181
లేయర్	100
బ్రాయిలర్స్	314
బ్రాయిలర్స్‌స్కిన్‌లెస్	344
లేయర్ మాంసం	170

రూ.15 కోట్లతో షాహీ మసీదు నిర్మాణం

అధికారులతో చర్చిస్తున్న వక్ఫ్‌బోర్డు ఛైర్మన్ అబ్దుల్ అజీజ్

నెల్లూరు(టౌన్), న్యూస్‌టుడే: నెల్లూరులోని బారా షహీద్ దర్గా ప్రాంగణంలో నిర్మించ తలపెట్టిన 'షాహీ మసీదు' నిర్మాణ పనుల్లో కీలక అడుగు పడిందని ఏపీ వక్ఫ్‌బోర్డు రాష్ట్ర ఛైర్మన్ అబ్దుల్ అజీజ్ తెలిపారు. సోమవారం నెల్లూరులోని ఆయన కార్యాలయంలో మున్సిపల్ అధికారులు, ఇంజినీరింగ్ నిపుణులతో మసీదు డిజైన్లను పరిశీలించి ఖరారు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి నారాయణ, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిల చొరవతో ప్రాజెక్టు నిర్మాణం సులభతరమైందన్నారు. ఇది కేవలం నెల్లూరుకే కాకుండా రాష్ట్రానికే ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని పేర్కొన్నారు. సుమారు రూ.15కోట్ల అంచనాతో ప్రాజెక్టు చేపడుతున్నామని, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రూ.5కోట్లు మంజూరు చేశారన్నారు. మిగిలిన నిధులు వక్ఫ్‌బోర్డు, మైనార్టీశాఖ, వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా సమకూరుస్తారని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు సాబీర్‌ఖాన్, మైనుద్దీన్, అధికారులు పాల్గొన్నారు.

ప్రకటన

SPSR నెల్లూరు జిల్లా అనంతసాగరం గ్రామ కాపురస్తురాలైన **శ్రీమతి తలపనేని తనూజ** W/o **ప్రదీప్** అనువారి సంజాయిషీ మేరకు యావన్మందికీ తెలియజేయడమేమనగా నా కక్షిదారురాలు దిగువ షెడ్యూలు దాఖలా ఆస్తిని **శ్రీమతి వంగల సునీత** W/o **శ్రీనివాసరెడ్డి** వద్ద నుండి కొనుగోలు చేయుటకు గాను తీర్మానించుకొనినారనియు, షెడ్యూలు దాఖలా ప్లాటును తే 13-07-1991 దిన **డబ్బుగుంట పెన్నమ్మ** గారి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ ఏజెంట్లు అయిన **(I) పంగులూరి విద్యాసాగర్** మరియు **(2) దేగా భక్తవత్సల్** వద్ద నుండి రిజిష్టర్డు విక్రయపత్రము Doct.No. 3881/1991 ద్వారా **మాదాల చినసుబ్బరాయుడు** కొనుగోలు చేసి తదుపరి సదరు **మాదాల చినసుబ్బరాయుడు** గారు వారి జీవితకాలములో తే 02-08-1999దిన Doct.No. 230/BK3/1999 అను వీలునామా ద్వారా షెడ్యూలు దాఖలా స్థలమును వారి యిరువురి మైనరు కుమార్తెలయిన **మాదాల సుమ** గారికి దక్షిణమువైపు 21 1/2 అం॥ స్థలమును **మాదాల సుభాషిణి** గారికి ఉత్తరమువైపు 21 1/2 అం॥ పూర్తి హక్కులతో చెందచేసినారనియు తదుపరి సదరు **మాదాల చినసుబ్బరాయుడు** గారు తేది 29-11-2002 దిన మరణించినారనియు వారి మరణానంతరము సదరు వీలునామా షరతుల ప్రకారము వారి యిరువురు మైనరు కుమార్తెలు మైనర్లు అయినందున వారి గార్డియన్‌గా వారి తల్లిగారైన **మాదాల క్రిష్ణమ్మ** గారు సదరు మైనర్ల తరపున వారి విద్యాబుద్ధులు మరియు పోషణ నిమిత్తము లోగా తే 23-01-2004 దిన Doct.No. 681/2004 ద్వారా షెడ్యూలు స్థలమును **పులికొండ చినమస్తానయ్య** గారికి విక్రయించినారనియు సదరు **పులికొండ చినమస్తానయ్య** గారు లోగా తే 27-10-2005ది Doct.No. 14250/2005 అను విక్రయపత్రము ద్వారా **బూదురు శివకుమార్** గారికి విక్రయించినారనియు సదరు **బూదురు శివకుమార్** గారు తే 19-01-2006 ది Doct.No. 584/2006 అను విక్రయపత్రము ద్వారా **దగ్గోలు సునీల్‌కుమార్** గారికి విక్రయించినారనియు సదరు **దగ్గోలు సునీల్‌కుమార్** గారు తే 24-05-2010 ది Doct.No. 1773/2010 ద్వారా **ఉప్పుటూరి వెంకటేశ్వర్లు** వగైరాలకు విక్రయించినారనియు సదరు **ఉప్పుటూరి వెంకటేశ్వర్లు** వగైరాలు తే 22-04-2022 ది Doct.No. 1072/2022 ద్వారా **వంగలసునీత** గారికి విక్రయించినారనియు సదరు **వంగల సునీత** వద్ద నుండి నా కక్షిదారులు షెడ్యూలు స్థలమును కొనుగోలు చేయుచున్నారనియు కావున షెడ్యూలు స్థలముపై ఎవరికైనను ఎటువంటి హక్కులుగానీ, ఆడుమానములు గాని మరి ఏ ఇతరములైన ఛార్జీలు ఉన్న యెడల దిగువ అడ్రస్సుకు 7 దినముల లోపల వ్రాతమూలకమైన ఆధారములతో తెలుపవలసినది. పై గడువులోపల ఎట్టి అభ్యంతరములు రానియెడల ఎవరికి ఎట్టి అభ్యంతరములు లేవని భావించి నా కక్షిదారులు దిగువ ఆస్తిని కొనుగోలు చేసెదరు. తదుపరి వచ్చు అభ్యంతరములు నా కక్షిదారుని బద్ధగించవు.

ఆస్తి షెడ్యూలు

నెల్లూరు రిజిస్ట్రేషన్ డిస్ట్రిక్ యిలాకా, బుజబుజనెల్లూరు సబ్-రిజిస్ట్రారులో చేరిన, వెంకటాచలం మండలం, కాకుటూరు గ్రామ పంచాయతీలో చేరిన, చెముడుగుంట మజరా కాకుటూరు గ్రామంలోని సర్వే నెం. 555/1 రు భూమికి సంబంధించిన లే-అవుట్ అప్రూవ్ ప్లాను దాఖలా ప్లాట్లలో మాకు హక్కు కలిగి నీకు విక్రయించినది నెం. 8 రు ప్లాటు విస్తీర్ణం **43 అంకణములు లేక 344 చదరపు గజములు** ఖాళీ స్థలమునకు **హద్దులు:- తూర్పు:** 20'-0" లు వెడల్పు గల లే-అవుట్ రోడ్డు, **దక్షిణం:** నెం. 1 రు ప్లాటు. **పడమర :** నెం.7రు ప్లాటు, **ఉత్తరం:** 30'-0"లు వెడల్పు గల లే-అవుట్ రోడ్డు. ఈ హద్దులలోని **43 అంకణములు లేక 344** చదరపు గజములు ఖాళీ స్థలమున్నూ, యిందుకు సంబంధించిన మామూలు రాకపోకల యావత్తు యీజ్‌మెంటు హక్కులతోటి.

యస్.శ్రీనివాసమూర్తి, B.A., BL.,
అడ్వకేటు, 16/1085, ట్రంకురోడ్డు, నెల్లూరు-1

బాలిక.. కష్టాలకు సెలవిక

కేజీబీవీలకు కాస్మొటిక్, రవాణా ఛార్జీలు విడుదల

జిల్లాలోని కస్తూర్బాగాంధీ విద్యాలయాల్లో చదువుకుంటున్న పేద విద్యార్థుల కష్టాలు తీరనున్నాయి. ఇటీవల కూటమి ప్రభుత్వం విద్యార్థినులకు కాస్మొటిక్ ఛార్జీలతోపాటు పది, ఇంటర్ విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలు రాసే నిమిత్తం అయ్యే రవాణా ఛార్జీలు విడుదల చేయడంతో విద్యార్థినులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వైకాపా ప్రభుత్వ హయాంలోని అయిదేళ్లు వీటిని విడుదల చేయలేదు. దీంతో అనేక అవస్థలు పడ్డారు.

న్యూస్‌టుడే, దుత్తలూరు

జిల్లాలో దుత్తలూరు మండలం నందిపాడు, సీతారామపురం, కలిగిరి, కొండాపురం, కావలి మండలం ఒట్టూరు, అనుమసముద్రం పేట, మర్రిపాడు తదితర మండలాల్లో కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలున్నాయి. వీటిలో ఆరో తరగతి నుంచి ఇంటర్ ద్వితీయ సంవత్సరం వరకు 1,949 మంది చదువుకుంటున్నారు. అలాగే పది, ఇంటర్ విద్యార్థులు కలిపి 742 మంది ఉన్నారు. ఇటీవల కూటమి ప్రభుత్వం ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న బాలికలకు కాస్మొటిక్ ఛార్జీల కింద ఒక్కో విద్యార్థినికి నెలకు రూ. వంద వంతున పది నెలలకు ఒకేసారి రూ.వెయ్యి వంతున తల్లుల ఖాతాలకు జమ చేసింది. వీటితో విద్యార్థినులు వారికి అవసరమైన నూనె, సబ్బులు, పౌడర్‌తోపాటు ఇతర సామగ్రి కొనుగోలు చేసుకోనున్నారు.

నందిపాడు విద్యాలయంలో చదువుకుంటున్న విద్యార్థినులు

ముందుగానే..

కస్తూర్బాగాంధీ విద్యాలయాల్లో పదితోపాటు ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం చదివే విద్యార్థినులు పబ్లిక్ పరీక్షలు రాసేందుకు ఇతర కేంద్రాలకు వెళుతుంటారు. వారికి ప్రభుత్వమే రవాణా ఛార్జీలు చెల్లిస్తోంది. ఈక్రమంలో ఒక్కో విద్యార్థినికి రూ. 350 వంతున మంజూరు చేసింది. గతంలో విద్యార్థినులు పరీక్షలు రాసిన తరువాత అందించేవారు. ఈసారి పరీక్షలకు ఇంకా సమయం ఉండగానే తల్లుల ఖాతాలకు జమ చేసింది. ఈవిషయమై సర్వశిక్షా అభియాన్ ఏసీపీ వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ విద్యార్థినులు నిత్యావసర సామగ్రి కొనుగోలు చేసుకోవడంతోపాటు ఇతరులపై ఆధారపడకుండా కూటమి ప్రభుత్వం ఏడాదికి సంబంధించిన మొత్తాన్ని ఒకేసారి ఇచ్చిందన్నారు. వార్షిక పరీక్షలు రాసే పది, ఇంటర్ విద్యార్థులకు ముందుగానే రవాణా ఛార్జీలు అందించిందని వివరించారు.

లాడ్జీలో వృద్ధుడి మృతి

నెల్లూరు(నేర విభాగం), న్యూస్‌టుడే: లాడ్జీలో వృద్ధుడు మృతి చెందగా పోలీసులు కేసు నమోదు చేశారు. వారి కథనం మేరకు.. యల్లాయపాలెంనకు చెందిన ఆదిశేషారెడ్డి (65), శిరీష దంపతులు. వీరికి తేజశ్వి, వార్షక సంతానం. పెద్ద కుమార్తె హైదరాబాద్, చిన్న కుమార్తె బెంగళూరులో ఉంటున్నారు. సుమారు ఎనిమిదేళ్ల క్రితం భార్య శిరీష అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో ఆదిశేషారెడ్డి బీవీ నగర్‌లో కొద్ది రోజులు ఉన్నారు. అనంతరం కుమార్తెల వద్ద ఉంటున్నారు. నెల్లూరు వస్తే లాడ్జీలో ఉండేవారు. ఈ నెల 12న బెంగళూరు నుంచి నెల్లూరుకు వచ్చి అయ్యప్పగుడి సమీపంలోని బాలాజీ రెసిడెన్సీలో రూమ్ తీసుకున్నారు. అప్పటి నుంచి మద్యం తాగుతూ ఉన్నారు. 17వ తేదీ రాత్రి నుంచి ఆయన గది నుంచి బయటకు రాలేదు. ఆదివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో లాడ్జీ సిబ్బంది తలుపు తట్టినా లోపల నుంచి ఎలాంటి అలికిడి లేకపోవడంతో తలుపులు బలవంతంగా తెరిచారు. మంచంపై బోర్లా పడుకుని మృతి చెంది ఉన్నారు. పక్కన ఖాళీ మద్యం, నీళ్ల బాటిళ్లు ఉన్నాయి. వారు విషయాన్ని మృతుని కుమార్తెలకు ఫోను ద్వారా తెలియజేశారు. సోమవారం నెల్లూరుకు చేరుకున్న తేజశ్వి వేదాయపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కారు బోల్తా : ఐదుగురికి గాయాలు

సీతారామపురం: కారు అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో అయిదుగురు గాయపడ్డారు. బసినేనిపల్లి సమీపంలో 167 బీజీ జాతీయరహదారిపై సోమవారం చోటుచేసుకుంది. కాశినాయన జయంత్యుత్సవాల్లో పాల్గొన్న భాజపా నాయకుడు ముడమాల రమేష్‌రెడ్డి ఉదయగిరికి కారులో బయలుదేరారు. పోలంగారిపల్లి వద్ద వేచి ఉన్న ఉదయగిరి మండలం ఎర్రపల్లిగడ్డకు చెందిన రమణమ్మ, చెర్లోపల్లికి చెందిన రామసుబ్బమ్మ, ఉదయగిరికి చెందిన వీరమ్మ, బట్టేపాడుకు చెందిన నరసింహయ్య కారులో ఎక్కారు. కారు నడుపుతున్న రమేష్‌రెడ్డి నిద్రమత్తు కారణంగా అదుపుతప్పి జాతీయరహదారి పక్కన గోతిలోకి వెళ్లి బోల్తాపడింది. అందులోని అయిదుగురికి గాయాలయ్యాయి. ఎస్సై శివకృష్ణారెడ్డి వారిని బయటికి తీసి 108 వాహనంలో ఉదయగిరికి తరలించారు. తీవ్రగాయాలైన మహిళలను నెల్లూరుకు తరలించారు. భాజపా నాయకుడు రమేష్‌రెడ్డిని పలువురు నాయకులు పరామర్శించారు.

చోరీ కేసులో నిందితుడికి జైలు

కావలి : మండలంలోని కొత్త కట్టకిందపాలెంలో గుడిపల్లి తిరుపతి ఇంట్లో 2020లో జరిగిన చోరీ కేసులో నిందితుడికి ఏడాది జైలుశిక్ష విధిస్తూ కావలి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయమూర్తి సుధాకర్ తీర్పు వెలువరించారు. సోమవారం వెల్లడించిన తీర్పులో జైలుశిక్షతో పాటు రూ.5 వేలు జరిమానా చెల్లించాలని ఆదేశించారు. నిందితుడిది అల్లూరు మండలం ఉత్తరమోపూరు. ఏపీపీ మృదుల వాదనలు వినిపించారు.

పసుపు.. జాగ్రత్తలతో సిరులు

పసుపు తోటను పరిశీలిస్తున్న ఉద్యానవన శాఖాధికారిణి జయశ్రీ

సీతారామపురం, న్యూస్‌టుడే: పసుపు సాగులో కోత, తవ్వకం, ఉడకబెట్టడంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచి లాభాలు వస్తాయని ఉదయగిరి ఉద్యాన వన అధికారిణి జయశ్రీ సూచించారు.

- పసుపు తవ్వే రెండు రోజుల ముందు మొక్క ఆకులు, కాండాలను భూమట్టానికి కోయాలి. తరువాత తేలికపాటిగా నీటి తడి అందించాలి. రెండురోజుల తరువాత తవ్వకం ప్రారంభించాలి. భూమిలో మిగిలిపోయిన దుంపలను నాగలితో దున్ని ఏరివేయాలి. తరువాత పసుపు దుంపలకు అంటుకున్న మట్టిని తొలగించి శుభ్రపరచాలి. కోత సమయంలో కొమ్ములకు దెబ్బలు తగలకుండా జాగ్రత్తపడాలి. శుభ్రం చేసిన తల్లి, పిల్ల దుంపలను వేరు చేయాలి.

ఉడకబెట్టడం: కోత తరువాత చర్యల్లో ప్రధానమైనది ఉడకబెట్టడమే. తవ్విన రెండు, మూడు రోజుల్లోపు ఉడికించాలి. ఆలస్యంగా ఉడకబెడితే రికవరీతోపాటు నాణ్యత తగ్గుతుంది. ఉడక బెడితే దుంపలు, కొమ్ముల్లోని పిండి పదార్థం గట్టిపడి రంగు సమానంగా అభివృద్ధి చెందుతుంది. ఉడకబెట్టడంతో పాటు ఆరడానికి పట్టే సమయం తగ్గుతుంది. ఎక్కువగా ఉడకబెడితే ఆరిన తరువాత రంగు చెడిపోతుంది. తక్కువగా ఉడకబెడితే దుంపలు పెళుసుగా ఉండి, ఎండబెట్టి మెరుగు పట్టేటపుడు విరిగిపోతాయి. ఇటీవల స్టీమ్ బ్రాయిలర్లను వినియోగిస్తున్నారు. వీటితో టన్ను పచ్చ పసుపును ఉడకబెట్టవచ్చు. స్టీమ్‌బ్రాయిలర్లను ఉపయోగించడంతో నీటిఆవిరితో తక్కువ సమయంలో ఎక్కువ పసుపు ఉడకడమే కాకుండా నాణ్యత పెరుగుతోంది.

ఆరబెట్టడం: ఉడకబెట్టిన పసుపును చదునైన, శుభ్రమైన నేల లేదా టార్పాలిన్ పట్టాపై కుప్పగా పోయాలి. 24 గంటల తరువాత 2,3 అంగుళాల మందం ఉండేలా చేయాలి. పలుచగా పరిస్తే ఎండిన పసుపు రంగు చెడిపోతుంది. అప్పుడప్పుడు తిరగబెట్టాలి. మధ్యాహ్నం పసుపు తిరగబెడితే సమానంగా ఎండుతాయి. దుంపలను రాత్రి పూట కుప్పగా చేసి, వాటిని కప్పేసి తిరిగి ఉదయం ఆరబెట్టాలి. ఇలా కొమ్ములు విరిస్తే కంచు శబ్దంతో మోగేదశ వరకు ఎండబెట్టాలి. దుంపలు, కొమ్ముల్లో 8 శాతం వచ్చే దాకా ఆరబెట్టాలి. ఈదశ రావడానికి 18 నుంచి 20 రోజులు పడుతుంది. వర్షానికి తడవకూడదు. ఉడికిన పసుపు రంగు కోల్పోయి నారింజ రంగులో ఉంటుంది. కాబట్టి అకస్మాత్తుగా కురిసే వర్షాలకు తడవకుండా పాలిథిన్ షీట్లు లేదా టార్పాలిన్ పట్టాలు సిద్ధంగా ఉంచుకోవాలి. మంచు ఎక్కువగా పడే చోట దుంపలు, కొమ్ములను కప్పి ఉంచాలి.

కర్బూజ.. ఆదాయమేగా!

అల్లూరు, న్యూస్‌టుడే : మండలంలోని అల్లూరుపేటకు చెందిన శ్రీనివాసులు కర్బూజ వేసి లాభాలు పండించారు. ఆయనకున్న రెండెకరాల్లో వేసి రూ.లక్ష వరకు ఆదాయం పొందారు. ప్రణాళికాబద్ధంగా సాగు చేయడంతో ఖర్చు కూడా తక్కువైంది. మొదటి పంట వరి సాగు తరువాత పొలాన్ని ఒకసారి దున్నారు. తరువాత దీన్ని వేశారు. విత్తనాలను కొనుగోలు చేసి రెండెకరాల్లో ఎదబెట్టించారు. తీగ వచ్చే వరకు పోత విధానంలో నీరు అందించారు. పురుగులు ఆశించకుండా రెండుసార్లు రసాయన మందులు పిచికారీ చేశారు. పూత, పిందె దశలో సూక్ష్మ పోషకాలు అందించారు. పంట దశకు రాగానే సొంతంగానే ఆటోలో గ్రామాల్లో అమ్మకాలు చేశారు. దాదాపు అయిదు టన్నుల వరకు దిగుబడి వచ్చింది. కేజీ రూ.25 చొప్పున విక్రయించగా.. రూ.1.25 లక్షల వరకు రాబడి వచ్చింది. ఇందులో పెట్టుబడి రూపంలో రూ.25 వేలు పోను, రూ.లక్ష వరకు ఆదాయం పొందినట్లు రైతు శ్రీనివాసులు వివరించారు. పెట్టుబడి తక్కువ కావడంతో ఆదాయం ఎక్కువగా వచ్చినట్లు తెలిపారు.

రైతేరాజు

పశువుల్లో వ్యాధులు.. చిట్కా వైద్యం

న్యూస్‌టుడే, వరికుంటపాడు: పశువులు, జీవాలకు ఏదైనా వ్యాధి వస్తే పశువైద్య సిబ్బంది అందుబాటులో లేని సమయంలో చిట్కా వైద్యంతో ఉపశమనం కలిగించవచ్చని డాక్టర్ రాఘవేంద్రశర్మ సూచిస్తున్నారు.

నట్టల నివారణ: మిరియాలు 5, జిలకర్ర 10, ఆవాలు 10 గ్రాముల వంతున, వేపాకు గుప్పెడు, వెల్లుల్లి రెబ్బలు 15, తుమ్మ ఆకు గుప్పెడు, అరటి బోదెలు 15, కాకరకాయ 50, బెల్లం 50 నుంచి 100 గ్రాముల చొప్పున, రుచికి తగినంత ఉప్పు కలిపి రుబ్బి నట్టలు ఉన్నప్పుడు నాలుగు ఉండలుగా చేసి రోజుకు నాలుగు సార్లు ఒక్కో ఉండ చొప్పున తినిపించాలి. ఇలా మూడు రోజులు పెట్టాలి. సాధారణ నివారణ చర్యల్లో భాగంగా మూడు నెలలకోసారి అన్నీ కలిపిన మిశ్రమాన్ని ఒక రోజు ఒకటి లేదా రెండు సార్లు తినిపించాలి.

దూడల్లో పారుడు వ్యాధి..: అరలీటరు మజ్జిగలో 100 గ్రాముల పసుపు కలిపి రోజుకు రెండు సార్లు తాగించాలి. ఉప్పు5, సోడా ఉప్పు 5, గ్లూకోజ్ 25 గ్రాముల వంతున లీటరు నీటిలో కరిగించి రోజుకు 2, 3 సార్లు తాగించాలి. రెండు గుప్పెళ్లు దానిమ్మ చిగుళ్లు, తంగేడు చిగుళ్లు అర లీటరు పెరుగులో కలిపి రోజుకు రెండు సార్లు తినిపించాలి. గుప్పెడు పెరుగులో 10- 20 మెంతులు కలిపి ఉదయం, సాయంత్రం పెట్టాలి.

మేత మేయకపోతే..: సొంటి 20, వాము 20, ఇంగువ 10 గ్రాముల వంతున, వెల్లుల్లి మూడు రెబ్బలు, ఉప్పు 10, బెల్లం 50 గ్రాముల చొప్పున కలిపి రెండు భాగాలు చేసి రోజుకు రెండుసార్లు మూడు రోజులు పెట్టాలి. నేల ఉసిరి 25, మిరియాలు 25, వంట ఓడ 10-20 గ్రాముల లెక్కన కలిపి రెండు భాగాలు చేసి ఉదయం సాయంత్రం మూడు రోజులు తినిపించాలి. కొత్తిమీర, తమలపాకులు, పుదీనా, పసుపు కలిపి నూరి తినిపించాలి.

కడుపు ఉబ్బరం: వరిగడ్డి మెలిపెట్టి కింద దవడ, నాలుకకు కిందుగా ముడివేయాలి. లేదా ఒక కర్రని రెండు దవడల మధ్యలో ఉంచి కొమ్ములకు కట్టాలి. కర్పూరం తైలం 50 మి.లీ, 250 మి.లీ నువ్వుల నూనె కలిపి తినిపించాలి. వాము 25, జీలకర్ర 25, సోడా ఉప్పు 25, సొంటి 25, ఇంగువ 50, బెల్లం 50 గ్రాముల చొప్పున తీసుకొని అన్నీ కలిపి నూరి నాలుగు భాగాలుగా చేసి ఒక్కొక్కటి నాలుగు గంటల వ్యవధిలో పెట్టాలి. పుదీనా ఆకు, వెల్లుల్లి, నల్ల మిరియాలు దంచి ఉదయం, సాయంత్రం 20 గ్రాముల చొప్పున తినిపించాలి.

ఆకుకూరల సాగు

లాభదాయకం

వింజమూరు, న్యూస్‌టుడే:మండలంలోని లెక్కలవారిపాలేనికి చెందిన గుమ్మా **గోపాల్** ఆకు కూరల సాగులో సిరులు కురిపిస్తున్నారు. ఎకరంలో ఆకుకూరలు వేసి లాభాలు గడిస్తున్నారు. ఇందులో గోంగూర, పాలకూర, చుక్క కూర సాగు చేసి రోజూ ఆదాయం పొందుతున్నారు. 20 సెంట్ల వంతున దశలవారీగా వేస్తున్నారు. పొలాన్ని దుక్కి చేసి 10 సెంట్లకు ఒక ట్రాక్టరు వంతున చితికిన పశువుల ఎరువు వేసి సేద్యం చేశారు. సంకర జాతి రకం విత్తనాలు తెచ్చి చల్లిన నెల రోజుల్లో తోటకూర కోతకు వచ్చింది. రోజుకు సుమారు 300 కట్టలకు పైగా దిగుబడి వస్తుంది. కట్ట మూడు రూపాయలకు మార్కెట్లో విక్రయించారు. ఇటీవల డిమాండ్ పెరగడంతో 4 నుంచి 5 రూపాయల వరకు ధర పలికింది. స్థానికంగా వింజమూరు, కలిగిరి చుట్టుపక్కల ప్రాంతాలకు సరఫరా చేశారు. రోజుకు రూ. 900 వంతున నెలకు రూ. 27 వేలు చొప్పున రాబడి వచ్చింది. ఇలా ఆరు నెలల వరకు తోటకూర వస్తోంది. మొత్తం సుమారు రూ. 1.60 లక్షల వరకు రాగా.. ఎరువులు, సేద్యం, కూలీలు, విత్తనాలు, మందులు తదితర ఖర్చులు పోను ఆరునెలల్లో రూ.80 వేల వరకు నికరాదాయం వచ్చింది.

గోంగూర జనవరి నుంచి అక్టోబరు వరకు కోస్తే తిరిగి మళ్లీ వస్తూనే ఉంటుంది. అక్టోబరు నుంచి జనవరి వరకు గోంగూరకు కాయలు వస్తుండడంతో చెట్టు పూర్తిగా వేళ్లతో సహా పీకి అమ్మాల్సి ఉంటుందని గోపాల్ తెలిపారు.

విజయ డెయిరీ ఛైర్మన్ అభ్యర్థిగా ప్రసాద్‌నాయుడు

ఇందుకూరుపేట : విజయ డెయిరీ ఛైర్మన్ అభ్యర్థిగా రావెళ్ల వెంకటేశ్వర ప్రసాద్ నాయుడును తెదేపా ఖరారు చేసింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆ మేరకు సోమవారం ప్రకటన విడుదల చేశారు. ఇందుకూరుపేట మండలం కొరుటూరుకు చెందిన ప్రసాద్ నాయుడు *15* ఏళ్లుగా విజయ డెయిరీ సంస్థ డైరెక్టర్‌గా సేవలందిస్తున్నారు. ఈ సందర్భంగా తన ఎంపికకు సహకరించిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డికి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు.

దర్గాలో వసూళ్లపై విచారణకు ఆదేశం

వెంకటాచలం, న్యూస్‌టుడే: కసుమూరు మస్తాన్‌వలీ దర్గాలో హుండీ నిర్వాహకులు, ముజావర్ల బలవంతపు వసూళ్లపై విచారణ జరిపి సమగ్ర నివేదిక ఇవ్వాలని జిల్లా జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు వక్ఫ్‌బోర్డు అధికారులను ఆదేశించారు. దర్గాలో నిబంధనలకు విరుద్ధంగా కానుకల పేరుతో భక్తులను పీడించి నగదు వసూళ్లకు పాల్పడుతూ... తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న వైనంపై 'ఈనాడు'లో సోమవారం 'కసుమూరు దర్గాలో దందా... ఆపేదుందా..?' శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన జేసీ చర్యలు తీసుకోవాలని వక్ఫ్‌బోర్డు, మైనార్టీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

రౌడీ షీటరుపై పీడీ యాక్ట్

నెల్లూరు(నేర విభాగం) : నగరంలోని జేవీఆర్ కాలనీకి చెందిన జె. మహేష్ బాబుపై దర్గామిట్ట పోలీసు స్టేషన్‌లో హత్య కేసుతో పాటు మూడు హత్యాయత్నం, దాడి కేసులున్నాయి. దాంతో పోలీసులు అతనిపై రౌడీ షీటు తెరిచారు. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా.. అతనిలో మార్పు రాకపోవడంతో ఎస్పీ ఆదేశాల మేరకు కలెక్టరు సూచనలతో దర్గామిట్ట ఇన్‌స్పెక్టర్ కల్యాణ రాజు పీడీ యాక్ట్ ప్రయోగించి నెల్లూరు కేంద్ర కారాగారంలో ఉన్న అతన్ని కడప కేంద్ర కారాగారానికి తరలించారు.

జ్యోతి నగర్‌లో చోరీ

నెల్లూరు(వేదాయపాలెం): జ్యోతినగర్ టీచర్స్‌కాలనీలోని సరస్వతి తన కుటుంబంతో బెంగళూరులోని చిన్న కుమారుడు లీలాకృష్ణ ఇంటికి వెళ్లారు. ఆదివారం పక్కింటివారు ఇంటి తాళాలు పగులగొట్టి ఉన్న విషయాన్ని వారు సరస్వతికి తెలియజేశారు. ఆమె సోమవారం ఇంటికివచ్చి చూడగా 64 గ్రాముల బంగారు ఆభరణాలు, 500 గ్రాముల వెండి వస్తువులు కనిపించలేదు. వేదాయపాలెం పోలీసులకు ఫిర్యాదు చేయగా. ఇన్‌స్పెక్టర్ కె.శ్రీనివాస రావు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.

జిల్లాలో ఎరువుల కొరత లేదు

నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట) : రబీ సీజన్‌కు సంబంధించి అన్ని పంటలకు 94,383 మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని జిల్లా వ్యవసాయశాఖ అధికారిణి సత్యవాణి తెలిపారు. ఈనెల 31 వరకు జిల్లాలో 76,358 మెట్రిక్ టన్నులు అవసరమవుతుందని అంచనాలు రాగా. . ఇప్పటికే 82,140 మెట్రిక్ టన్నులు యూరియా రైతులకు సరఫరా చేసినట్లు వివరించారు. జిల్లాకు 12,250 మెట్రిక్ టన్నుల యూరియా రావాల్సి ఉందన్నారు. ప్రస్తుతం 14,701 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు ఉన్నాయన్నారు. జిల్లాలో ఎటువంటి ఎరువుల కొరత లేదన్నారు.

EENADU e Classifieds

EDUCATION
DISTANCE EDUCATION
B.Tech, M.Tech, MBA, MCA, M.Sc, B.Sc, BCA, BBA, B.Com, B.A, B.Lisc, M.Lisc, Ph.D, Paramedical, B.Voc, M.Voc, RIPS, Nellore. ✆ 80080 10144

FINANCIAL SERVICES
ఆంధ్రప్రదేశ్‌లో Govt. ఉద్యోగస్తులకు, రిటైర్డ్ పెన్షనర్లకు సులభవాయిదా లేదా నెలవారీ వడ్డీ పద్ధతిలో పర్సనల్ లోన్స్. అయోధ్య కోఆపరేటివ్ సొసైటీ ✆7386201191

JOBS
నిరుద్యోగ యువతకు Comp& Solar Technician కోర్స్‌లో ఉచితశిక్షణతో ఉద్యోగావకాశం కల్పించబడును. ఉచిత భోజనం/వసతి ✆ 9949921480.

నెల్లూరు మెడికవర్ హాస్పిటల్ పక్కన R K Garuda Guest inn నందు పనిచేయుటకు రెసెప్షనిస్ట్ & రూమ్ బాయ్స్ కావలెను. సంప్రదించండి ✆ 8886103524

నెల్లూరులో ప్రముఖ సంస్థ నందు పనిచేయుటకు క్రింది డిపార్ట్‌మెంట్‌లకు 40 సం॥లోపు జెంట్స్ స్టాఫ్ కావలెను. అకౌంట్స్, అడ్మినిస్ట్రేషన్, డ్రైవర్లు, ఫోటోషాప్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్. ✆8555993478

అధిక స్పందనలు పొందండి. వాహనాలు అమ్మకం, ఉద్యోగాల భర్తీ, ఇళ్లు, ప్లాట్లు, స్థలాలు అమ్మకాలు, కొనుగోళ్లు, ఇళ్లు, షాపులు, ప్లాట్లు అద్దెకు మరియు అన్ని రకాల బిజినెస్ వ్యవహారాలు...
B/w 5 లైన్ల ప్రకటన రూ. 470/- మాత్రమే
వివరాలకు..
నెల్లూరు 80080 01790
మీ చిన్నారులకు పుట్టినరోజు శుభాకాంక్షలు ఈనాడు ద్వారా తెలపండి.
B&W : రూ. 600 Colour : రూ. 800
ప్రకటనలపై 5% GST వర్తించును

నెల్లూరులోని ప్రముఖ ఆఫీస్ నందు పనిచేయుటకు ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను. బైక్ తప్పనిసరి. జీతం: 15K - 20K. 94944 60326, 93909 16550.

నెల్లూరులో ప్రముఖ విద్యా సంస్థలో పని చేయుటకు టెలికౌన్సిలర్లు (F), మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ (M) కావలెను. జీతం: 10K-18K. అర్హత: డిగ్రీ. సంప్ర: 90327 93999

ACCOUNTING
అకౌంటెంట్స్ : కంప్యూటర్ నాలెడ్జి కలిగి, Tally ★ GST లో అనుభవం కల అకౌంటెంట్స్ కావలెను. Cont: 90141 19888, 95337 33331

SECURITY GUARDS
లేడీ/ జెంట్స్ సెక్యూరిటీ గార్డ్స్ కావలెను. Nellore టౌన్‌లో పనిచేయుటకు 12 Hr. డ్యూటీ. జీతం : 13000/-. ✆ 72880 04477, 72880 04466

గమనిక: క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తా పత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటన దారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

(c) eenadu

కావలి

• కావలి • ఉదయగిరి • ఆత్మకూరు

రీసర్వే లోపాలు.. ప్రజలకు కష్టాలు

ఆర్డీవోకు సమస్య చెబుతున్న బాధితులు

కావలి, న్యూస్‌టుడే: రీ సర్వేతో కొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయి. ప్రతి సోమవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు దీనిపై ఫిర్యాదులు వస్తున్నాయి. మాదృష్టికి వచ్చినవన్నీ తప్పక పరిష్కరిస్తున్నట్లు కావలి ఆర్డీవో ఎం.సన్నీవంశీకృష్ణ చెబుతున్నారు. గత వైకాపా పాలనలో జరిగిన రీసర్వే కారణంగా వింజమూరు మండలం జనార్దనపురం రైతులు నష్టపోయారు. రెండేళ్లుగా తొమ్మిది కుటుంబాలు వింజమూరు తహసీల్దారుతో పాటు కావలి ఆర్డీవో, జిల్లా కలెక్టర్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. సర్వే నంబరు 260-1 నుంచి 260-9 వరకు భూముల్ని అసైన్‌మెంట్ కమిటీ ఆమోదంతో అనాదిగా సాగు చేసుకుంటున్నారు. 10.95 ఎకరాల భూమి రీసర్వేతో అనాధీన ఖాతాలోకి మార్చారు. ఇతరులకు కట్టబెట్టాలని అనర్హులుగా చేస్తున్నారని పేద కుటుంబాల వారు వాపోతున్నారు.

నిర్లక్ష్యంగా వ్యవహరించి..

జలదంకి మండలం కృష్ణాపాడులో చేసిన రీసర్వేలో తప్పిదాలపై అప్పీలు చేసుకున్నా పట్టించుకోవడం లేదని కూరపాటి హరికృష్ణారెడ్డి వాపోతున్నారు. అప్పీలును పరిష్కరించకుండానే సర్దుబాటు చేసినట్లు ఆన్‌లైన్ రికార్డుల్లో నమోదు కావడంపై డివిజనల్ అధికారులు సైతం విస్మయానికి గురయ్యారు. సదరు మండల సర్వేయర్‌ను ఈవిషయమై ఆరాతీస్తే సాంకేతికపరమైన తప్పిదమని వివరిస్తున్నారు. అప్పీలు పట్టించుకోకుండా తప్పుగా నమోదుతో ప్రజాసమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు అందింది.

ఉద్యమంలో కలిసి రావాలి

కావలి, న్యూస్‌టుడే: ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై చేస్తున్న ఉద్యమంలో ప్రజలంతా కలిసిరావాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు తాళ్లూరి మాల్యాద్రి కోరారు. సోమవారం ఈ విషయమై కావలి మండలం గౌరవరంలో ప్రచారం నిర్వహించారు. **అనుమసముద్రంపేట :** గ్రామంలో సీపీఎం, సీఐటీయూ ఆధ్వర్యంలో ఉపాధి హామీ కొత్త చట్టాన్ని వ్యతిరేకించాలని కోరుతూ ఇంటింటి ప్రచారం చేశారు.

ప్రత్యామ్నాయ ఎరువులపై దృష్టి

చేజర్ల, న్యూస్‌టుడే: రసాయన ఎరువులకు బదులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని పొదలకూరు ఏడీఏ శివనాయక్ సూచించారు. మండలంలో నెర్నూరులో వ్యవసాయ ప్రదర్శన క్షేత్రంలో సోమవారం జీవ రసాయనాల వినియోగంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఏవో హిమబిందు, సిబ్బంది పాల్గొన్నారు.

పత్రాలు లేకుండా వాహనాలు నడిపితే చర్యలు

దగదర్తి, న్యూస్‌టుడే: తగిన పత్రాలు లేకుండా వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ శ్రీధర్ హెచ్చరించారు. సోమవారం రాత్రి దగదర్తిలోని వెలుపోడు రోడ్డు కూడలిలో వాహన తనిఖీ నిర్వహించారు. పత్రాలు లేని వాహనదారులకు చలానాలు వేశారు. సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు ఉంటాయన్నారు. కార్యక్రమంలో సీఐ పాపారావు, ఎస్సై జంపాని కుమార్, పోలీసులు పాల్గొన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా!

(10 AM to 1 PM)
కావలి : 80080 51666, 91548 46698
ఉదయగిరి : 80085 73944 ఆత్మకూరు: 8008573949

సమస్య : మా గ్రామంలోని బీసీ కాలనీలో మురుగునీటి కాలువల్లో పూడిక తొలగించనందున దోమల బెడదతో ఇబ్బందులు పడుతున్నాం. **- శ్రీనివాసులు, కొరిమెర్ల**

సమాధానం : వెంటనే పూడిక తీయించి దోమల సమస్య లేకుండా చేస్తాం. **-సుధాకర్, పంచాయతీ కార్యదర్శి -న్యూస్‌టుడే, సంగం**

? మా ప్రాంతంలో తరచూ నీటి సరఫరా నిలిపివేస్తుండడంతో ఇబ్బందులు తప్పడం లేదు. **- షేక్ బీబీజాన్, ఉత్తర జనతాపేట**

✓ సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం. **- సాయిరాం, కమిషనర్, కావలి - న్యూస్‌టుడే, కావలి**

? మాగ్రామంలోని ఎస్సీ కాలనీ కాలువల్లో వ్యర్థాలు పేరుకుపోయాయి. మురుగునీరు రోడ్డుపైకి రావడంతో దుర్గంధంతో ఇబ్బంది పడుతున్నాం. **-జీవన్, అనంతసాగరం**

✓ సిబ్బందిని పంపి కాలువల్లో వ్యర్థాలను తొలగిస్తాం.- **ఆంజనేయులు, పంచాయతీ కార్యదర్శి - న్యూస్‌టుడే, అనంతసాగరం**

? మాగ్రామంలోని ప్రాథమిక పాఠశాల ఆవరణ పిచ్చిమొక్కలతో నిండిపోవడంతో విషపురుగులు సంచరిస్తున్నాయి.- **నవీన్, కదరినేనిపల్లి**

✓ ఆవరణ శుభ్రం చేయిస్తాం.- **తిరుపతయ్య, ఎంఈవో - మర్రిపాడు, న్యూస్‌టుడే**

అవస్థల బడులు.. అంగన్‌వాడీలు

న్యూస్‌టుడే, దుత్తలూరు

పసిబిడ్డలకు ఇరుకుగదులు.. సౌకర్యాలు లేని వాటిలో విద్యాబుద్ధులు నేర్పుతున్నారు. కనీస వసతులు లేక వీరు పడే అవస్థలు అన్నీఇన్నీ కాకుండా ఉన్నాయి. ఉదయగిరి నియోజకవర్గంలో ఉదయగిరి ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో దుత్తలూరు, సీతారామపురం, వరికుంటపాడు, ఉదయగిరి మండలాలుండగా.. వింజమూరు ప్రాజెక్టు పరిధిలో కలిగిరి, వింజమూరు, కొండాపురం, జలదంకి మండలాలున్నాయి. వీటి పరిధిలో 462 కేంద్రాలుంటే.. 6,129 మంది చిన్నారులు ఉన్నారు. వీరితో పాటు 1,274 మంది గర్భిణులు, 1,183 మంది బాలింతలు నమోదయ్యారు. అనేక కేంద్రాల్లో సౌకర్యాలు లేక చిన్నారులతోపాటు కార్యకర్తలు, ఆయాలు, గర్భిణులు, బాలింతలు ఇబ్బందులు పడుతున్నారు. పలు ప్రాంతాల్లో సొంత భవనాలు లేక అరకొర సౌకర్యాలు

దుత్తలూరు: ఏసీ కాలనీలో అంగన్‌వాడీ కేంద్రం

ఉండే అద్దె గదుల్లో నిర్వహిస్తున్నారు.

అసంపూర్తిగా నిర్మాణాలు

గత ప్రభుత్వం నియోజకవర్గంలో 11 అంగన్‌వాడీలకు నూతన భవనాలను మంజూరు చేసింది. అవన్నీ అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయి. గుత్తేదారులకు సకాలంలో బిల్లులు రాకపోవడంతో పనులు ఆపేశారు. గతంలో నిర్మించిన భవనాల్లో విద్యుత్తు సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు పడుతున్న అవస్థలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ప్రతి మండలంలో నాలుగు నుంచి అయిదు భవనాల వరకు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఎప్పుడేం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. విద్యుత్తు సౌకర్యం లేని వాటిలో ఉక్కపోతతో చిన్నారుల పరిస్థితి దారుణంగా ఉంది.

చర్యలు తీసుకుంటాం

– హేనాసుజన్, పీడీ, ఐసీడీఎస్

చిన్నారులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని క్షేత్రస్థాయి సిబ్బందికి ఆదేశాలిచ్చాం. పలు మండలాల్లో భవనాలు అసంపూర్తిగా ఉన్నాయి. వాటిపై ఉన్నతాధికారులకు తెలిపాం. అన్నిచోట్లా సౌకర్యాలు కల్పిస్తాం.

వెలగని దీపాలు.. చీకట్లో అవస్థలు

గ్రామంలోని ప్రధాన రహదారిలో పలు చోట్ల వీధిదీపాలు వెలగక చీకట్లో రాకపోకలకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రధాన రహదారిలో రోడ్డుకు ఇరువైపులా సుమారు 60 విద్యుత్తు దీపాలు ఉన్నాయి. వీటిలో సగానికి పైగా దీర్ఘకాలంగా వెలగడం లేదు. పంచాయతీ కార్యదర్శి కె. రామారావు స్పందిస్తూ సమస్య పరిష్కరిస్తామని వివరించారు. **- వింజమూరు, న్యూస్‌టుడే**

ప్రమాదకరంగా మార్జిన్లు

అల్లూరు నుంచి కావలికి పోయే రోడ్డులో మార్జిన్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఎదురుగా వాహనం వస్తే పక్కకు పోయేందుకు వీలు కావడం లేదు. మార్జిన్‌లోకి పోతే కాలువలో పడిపోయే ప్రమాదం ఉంది. వీటికి మరమ్మతులు చేయాలని ప్రజలు కోరుతున్నారు. **- అల్లూరు, న్యూస్‌టుడే**

వినియోగంలోకి తెస్తే వరమే!

బోగోలు మండలం విశ్వనాథరావుపేట పంచాయతీ రామస్వామిపాలెం సమీపంలో సామాజిక భవనాన్ని పూర్తి చేయాలని స్థానికులు వేడుకుంటున్నారు. ఏడేళ్ల కిందట ప్రారంభించగా నిధులు చాలకపోవడంతో అర్ధాంతరంగా ఆగిపోయింది. ఈ విషయమై పంచాయతీరాజ్ ఏఈ శ్రీనివాసులును వివరణ కోరగా.. ప్రభుత్వానికి నివేదిక పంపుతామని వివరించారు. **- బిట్రగుంట, న్యూస్‌టుడే**

సోదరా.. సాహసం చేయకురా!

నెల్లూరు-పామూరు బస్సుల్లో ప్రయాణికులు ప్రమాదకరంగా వెళుతున్నారు. తగినన్ని లేకపోవడంతో ఒక్కో బస్సులో 120 మందికి మించి ప్రయాణిస్తున్నారు. తలుపుల వద్ద నిలుచొని వెళుతున్నారు. హసనాపురం నుంచి పాతనాపురం వరకు పెద్ద పెద్ద గోతులతో రోడ్డు అధ్వానంగా ఉంది. వీటి కారణంగా పడిపోయే ప్రమాదం ఉంది. **-న్యూస్‌టుడే, వరికుంటపాడు**

ఆలకింపునకు ఒకే ఒక్కరు

ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా సమస్యలు పరిష్కరించాలన్న ప్రభుత్వ ఆశయానికి అధికారులు తూట్లు పొడుస్తున్నారు. మండలాల్లో నిర్వహించే వాటిలో అన్ని శాఖల అధికారులు పాల్గొనడం లేదు. అందుకు నిదర్శనమే ఇది. సోమవారం దుత్తలూరులో తహసీల్దారు నాగరాజు తప్ప మిగిలిన ఏ శాఖ అధికారీ రాలేదు. **- దుత్తలూరు, న్యూస్‌టుడే**

ముగిసిన క్రికెట్ పోటీలు

కొండాపురం, న్యూస్‌టుడే: మండలంలోని రామానుజపురంలో సంక్రాంతిని పురస్కరించుకుని నిర్వహించిన క్రికెట్ పోటీలు సోమవారం ముగిశాయి. గ్రామంలోని కాలనీ కింగ్స్ జట్టు ప్రథమ బహుమతి పొందింది. ద్వితీయ బహుమతి రామానుజపురం హోం టీమ్ దక్కించుకుంది. మ్యాన్ ఆఫ్ ది సిరీస్ బహుమతి దార్ల కిరణ్ కుమార్ కైవసం చేసుకున్నాడు. వీరికి తెదేపా నాయకులు పసల మాలకొండరాయుడు, ఆకుల మహేష్, స్వర్ణ హరిబాబు, పరుచూరి నవీన్ బహుమతులు అందించారు. తూర్పుఎర్రబల్లిలో జరిగిన పోటీల్లో విజేతలకు తెదేపా నాయకుడు వేములపాటి బాలకృష్ణ బహుమతులు అందించారు.

అనంతసాగరంలో.. అనంతసాగరం : అనంతసాగరంలోని ఎంసీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ పోటీలు ముగిశాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెదేపా మండలాధ్యక్షుడు కృష్ణారెడ్డి, ఎంపీడీవో ఐజాక్ ప్రవీణ్, ఎస్సై సూర్యప్రకాశ్‌రెడ్డి విచ్చేశారు. విజేత జట్టుకు రూ.35 వేలు, రన్నర్‌కు రూ.20 వేలు నగదు అందజేశారు. కార్యక్రమంలో తెదేపా మండల ప్రధాన కార్యదర్శి సుబ్బారావు, ఎంపీటీసీ రాపూరు బుజ్జమ్మ, సుబ్బారెడ్డి, మనోజ్‌కుమార్, రహీం, వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు.

బాధితులకు రూ.7 కోట్ల సీఎం సహాయ నిధి : ఎమ్మెల్యే

చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే, తదితరులు

కావలి, న్యూస్‌టుడే: నియోజకవర్గంలో కూటమి పాలనలో ఇప్పటి వరకు రూ.7.42 కోట్ల సీఎం సహాయనిధి మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే డీవీ కృష్ణారెడ్డి తెలిపారు. సోమవారం తన స్వగృహంలో సీఎం రిలీఫ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్టీఆర్ 30వ వర్ధంతి సందర్భంగా కావలిలో 502 మంది రక్తదానం చేయడంతో రికార్డు సాధించామన్నారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

భూఆక్రమణపై ఆర్డీవోకు ఫిర్యాదు

ఆత్మకూరు, న్యూస్‌టుడే: అనంతసాగరం మండలం ఇనగలూరుకు చెందిన సారాబు హజరత్తమ్మ తన పొలాన్ని వేరొకరు ఆక్రమించారని అధికారుల చుట్టూ తిరుగుతున్నా స్పందించడం లేదని ఆర్డీవో పావనికి వినతిపత్రం అందజేశారు. పరిష్కరిస్తామని ఆర్డీవో హామీ ఇచ్చారు

కావలి : పట్టణంలో స్పీడ్ బ్రేకర్లతో ప్రమాదాలు జరుగుతున్నాయని కావలికి చెందిన తోట రామ్మోహన్ వాపోయారు. పాతూరు కృష్ణుడి బొమ్మ నుంచి హైస్కూల్‌కు వచ్చే మార్గంలో వాహనంపై వెళుతూ పడిపోయినట్లు తెలిపారు. సోమవారం ఈ విషయమై ఆర్డీవోకు సన్నీవంశీకృష్ణకు ఫిర్యాదు చేయగా.. పరిష్కరించాలని పురపాలక అధికారులను ఆదేశించారు. పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో రిజర్వ్ స్థలాలను ఆక్రమిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని భాజపా నాయకులు కట్టుబోయిన బ్రహ్మానందం, మందా కిరణ్, ముంగమూరు వెంకటరెడ్డి, తదితరులు కోరారు. ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు.

ఆక్రమణలు తొలగించాలని వినతి

వింజమూరు, న్యూస్‌టుడే : మండలంలోని జనార్దనపురంలో పాఠశాల వద్ద ఆక్రమణలు తొలగించాలని గ్రామస్థులు తహసీల్దారు హమీద్‌కు సోమవారం వినతిపత్రం అందజేశారు. పాఠశాల పక్కన ఉన్న 582, 583, 584 సర్వే నంబర్ల ప్రభుత్వ భూమిని ఆటస్థలానికి కేటాయించాలని కోరారు. మండలంలోని నల్లగొండ్లలో చేసిన రీసర్వేలో తప్పులు అధికంగా ఉన్నాయని గ్రామస్థులు తెలిపారు.

ధోబీఘాట్‌కు స్థలం కేటాయించాలి: జలదంకి : గ్రామంలోని రజకులు ధోబీఘాట్ నిర్మించుకునేందుకు స్థలం కేటాయించాలని భాజపా జిల్లా కార్యదర్శి వడ్డే శ్రీనాథ్‌రెడ్డి కోరారు. సోమవారం జనతా వారధి కార్యక్రమంలో భాజపా నాయకులతో కలసి తహసీల్దార్ ఎస్.సీతామహాలక్ష్మికి వినతి పత్రం ఇచ్చారు. భాజపా మండల అధ్యక్షుడు ముడి కిషోర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

నకిలీ పట్టాలతో మోసపోవద్దు

చేజర్ల : నకిలీ పట్టాలు వెలుగులోకి వస్తున్నాయని, రైతులు క్రయవిక్రయాల సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని తహసీల్దారు ఆర్ మస్తానయ్య సూచించారు. రీసర్వే, దస్త్రాల స్వచ్ఛీకరణ, పట్టాదారు పాసుపుస్తకాల జారీ సమయంలో ఇలాంటి పత్రాలు వస్తున్నాయని ఓ ప్రకటనలో వివరించారు.

ప్రాణహాని ఉందని ఫిర్యాదు

కావలి, న్యూస్‌టుడే: తమ్ముడి నుంచి ప్రాణహాని ఉందని అన్న పోలీసులను ఆశ్రయించిన వైనమిది. సోమవారం పట్టణంలోని తుపాన్‌నగర్‌కు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు శానం కృష్ణ స్థానిక వార్డు సచివాలయానికి వెళ్లారు. అప్పటికే అక్కడున్న అతని సోదరుడు హరి ఎందుకొచ్చావంటూ దూషించగా.. వారి మధ్య వాదనలు జరిగాయి. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో తుపాన్‌నగర్ వార్డు కౌన్సిలర్‌గా వీరిద్దరి కుటుంబాల మధ్య పోటీ జరగనుంది. ఓటర్ల జాబితాల సవరణలపై వీరు అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు.

రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలు

మర్రిపాడు : మండలంలోని డీసీపల్లి సెంటర్‌లో ముంబయి జాతీయ రహదారిపై సోమవారం సాయంత్రం కారు డివైడర్‌ను ఢీకొట్టింది. కారులో ఉన్న నలుగురిలో ఓ వ్యక్తి తలకు తీవ్ర గాయమైంది. మిగిలిన వారు సురక్షితంగా బయటపడ్డారు. వీరు కర్నూలు నుంచి నెల్లూరు వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. క్షతగాత్రుడ్ని హైవే అంబులెన్స్‌లో ఆత్మకూరు ప్రభుత్వఆసుపత్రికి తరలించారు.

ఇద్దరు అంతర్రాష్ట్ర సెల్‌ఫోన్ల చోరుల అరెస్టు

ఎర్రగుంట్ల, న్యూస్‌టుడే: వైఎస్సార్ కడప జిల్లా ఎర్రగుంట్ల రైల్వే స్టేషన్ సమీపంలో ఇద్దరు అంతర్రాష్ట్ర సెల్‌ఫోన్ల దొంగలను అరెస్టు చేసినట్లు సోమవారం జీఆర్పీ ఎస్సై భాస్కర్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఎర్రగుంట్ల జీఆర్పీ స్టేషన్‌లో వివరాలు వెల్లడించారు. గుంటూరు జిల్లా నందులపేటకు చెందిన చుక్కా నాగగోపిచంద్, నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం బ్రహ్మణపల్లికి చెందిన యర్రంరెడ్డి వెంకటసుబ్బయ్యలు ఎర్రగుంట్ల రైల్వేస్టేషన్‌లో అనుమానాస్పదంగా తిరుగుతుండగా వారిని పట్టుకొని అరెస్టు చేసి విచారించారు. వీరు కొద్దికాలంగా ఎర్రగుంట్ల, తిరుపతి, గుత్తి, తదితర రైల్వేస్టేషన్లలో నిద్రిస్తున్న ప్రయాణికుల వద్ద నుంచి చరవాణులు చోరీ చేసి వాటిని అమ్ముకుని జీవనం సాగిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. వారి నుంచి 11 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కార్యక్రమంలో ఆర్పీఎఫ్ ఎస్సై గోవిందప్ప, సిబ్బంది పాల్గొన్నారు.

ఫోన్‌పే చేస్తానంటూ నగదుతో ఉడాయించిన యువకుడు

గుడ్లూరు, న్యూస్‌టుడే: డిజిటల్ లావాదేవీ చేస్తానని ఓ దుకాణదారుడి వద్ద నగదు తీసుకుని.. మోసానికి పాల్పడిన యువకుడి ఉదంతం ప్రకాశం జిల్లా గుడ్లూరులో వెలుగుచూసింది. స్థానికుల కథనం మేరకు.. గుడ్లూరు ఉన్నత పాఠశాల కూడలిలో జెరాక్స్ దుకాణం నిర్వహించే వెంకట్రావు వద్దకు. కావలికి చెందిన అమోసు నిరీక్షణ్ పది రోజుల క్రితం వచ్చాడు. రూ.10 వేలు నగదు ఇస్తే.. ఫోన్‌పే ద్వారా తిరిగి చెల్లిస్తానని చెప్పడంతో ఇచ్చాడు. అనంతరం ఫోన్‌పే చేయగా అందులో సక్సెస్‌ఫుల్ అనే సందేశం కనిపించడంతో వెంకట్రావు సరేనన్నాడు. కొద్దిసేపటి తరువాత తన ఫోన్‌లో చూస్తే నగదు జమకాలేదు. అప్పటికే నగదు తీసుకున్న నిరీక్షణ్ అక్కడి నుంచి ఉడాయించాడు. సోమవారం అతడు మరో వ్యక్తితో కలిసి స్థానిక బస్టాండు కూడలిలోని ఓ చరవాణి దుకాణంలో కనిపించడంతో వెంకట్రావు గమనించి ప్రశ్నించాడు. దీంతో పట్టించుకోకుండా ద్విచక్ర వాహనంపై వెళ్లిపోయాడు. బాధితుడు.. తన స్నేహితుల సహకారంతో వెంబడించి పట్టుకుని, నిరీక్షణ్‌ను పోలీసులకు అప్పగించారు.

డొంకలు అధ్వానం రైతన్నకు కష్టం

అధ్వానంగా డొంక

అల్లూరు, న్యూస్‌టుడే

పంటల సీజను మొదలైంది. పొలాలకు రైతులు నిత్యం రాకపోకలు సాగిస్తున్నారు. క్షేత్రాలకు వెళ్లే డొంకలు అధ్వానంగా తయారవడంతో వీరు నానాఇబ్బందులు పడుతున్నారు. ఏళ్ల తరబడి పట్టించుకోకపోవడంతో చెట్లు పెరిగాయి. గుంతలు పడి నడక కూడా సాగడం లేదు. గత్యంతరం లేక వాటిలోనే రాకపోకలు సాగిస్తున్నారు.

డెల్టాలో ప్రధాన డొంకలన్నీ మరమ్మతులకు గురయ్యాయి. వీటి ద్వారా ధాన్యం రవాణా చేసేందుకు వీలు కావడం లేదు. మొత్తం 56 డొంకలు ఉన్నాయి. వీటిలో కొన్ని మాత్రమే రవాణాకు అనుకూలంగా ఉన్నాయి. మిగిలినవి సక్రమంగా లేవు. ఒకప్పుడు భారీ వాహనాలు కూడా వెళ్లేవి. ప్రస్తుతం ట్రాక్టరు పోవడం కూడా కష్టంగా ఉంది. గుంతలు పడడంతో ప్రయాణం భారంగా మారింది. ధాన్యం తరలించే సమయంలో లారీని దూర ప్రాంతంలో నిలుపుతున్నారు. అక్కడి వరకు ట్రాక్టరు ద్వారా తీసుకురావాలంటే పుట్టికి రూ.500 వరకు ఖర్చవుతుంది. ఎకరాకు నాలుగు పుట్లు దిగుబడి వస్తే రవాణాకు రూ.రెండు వేలు పెట్టాల్సి వస్తోంది. దశాబ్దాలుగా రైతులు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో కొన్నింటిని అరకొరగా బాగు చేశారు. సర్వే చేయకుండా మరమ్మతులు చేయడంతో రైతులకు ఉపయోగం లేకుండా పోయాయి. వర్షాకాలంలో నీరు నిల్వ కావడంతో గుంతలు పెద్దవవుతున్నాయి. పాలకులు స్పందించి సర్వే చేయించి పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయాలని రైతులు కోరుతున్నారు. ఈ విషయమై జల వనరుల శాఖ ఏఈ సుధీర్‌ను వివరణ కోరగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు వివరించారు.

భారంగా ధాన్యం తరలింపు - శీనయ్య, అల్లూరు

డొంకలు సక్రమంగా లేకపోవడంతో ధాన్యం తరలింపు సమయంలో రవాణా భారంగా మారింది. ఒకవైపు ధరలు తక్కువగా ఉండడం. మరోవైపు ఖర్చులు పెరగడంతో అప్పులపాలవుతున్నాం. డొంకలు బాగుంటే కొంత మేరకు ఖర్చులు తగ్గుతాయి.

పేదలకు వస్త్రదానం


పేదలకు దుప్పట్లు పంపిణీ చేస్తున్న దాత తిరుమలేశు

బిట్రగుంట, న్యూస్‌టుడే: బోగోలు తెలుగు బాప్టిస్టు చర్చి 63వ వార్షికోత్సవం సోమవారం ఘనంగా జరిగింది. పాస్టర్లు బంకా ప్రవీణ్‌కుమార్, జి.శ్యామ్యేల్ ఏసుక్రీస్తు బోధనలను ఉపదేశించారు. అనంతరం అన్నదానం జరిగింది. దాత కుంచాల తిరుమలేశు సమకూర్చిన దుప్పట్లు పేదలకు పంచారు. చర్చి సంఘ కార్యదర్శి బంకా ఫిలిప్‌తో పాటు పాలకమండలి కమిటీ సభ్యులు వేడుకలను పర్యవేక్షించారు.

గుంత ఆక్రమించారని ఫిర్యాదు

దగదర్తి : మండలంలోని లయన్స్‌నగర్ కాలనీలో పశువుల మేత కోసం ఉన్న గుంతను కొందరు ఆక్రమించారని మాజీ ఎంపీపీ వెంకయ్య ఆధ్వర్యంలో కాలనీవాసులు తహసీల్దార్ కృష్ణకు సోమవారం ఫిర్యాదు చేశారు. గ్రామ నీటి అవసరాల కోసం కేటాయించిన గుంతను కాపాడాలని విజ్ఞప్తి చేశారు.

అదనపు రుణాల సద్వినియోగంతో అభివృద్ధి: జీఎం

అనుమసముద్రంపేట, న్యూస్‌టుడే: పొదుపు గ్రూపు మహిళలకు స్త్రీశక్తి పథకంలో అదనంగా ఇచ్చే రూ. 5 లక్షల రుణాన్ని సద్వినియోగం చేసుకొని అభివృద్ధి చెందాలని కెనరా బ్యాంకు తిరుపతి సర్కిల్ జనరల్ మేనేజర్ పాండురంగ మితంతోయ, ఆర్ఎం అదారి నాగరాజు పేర్కొన్నారు. మండలంలోని కావలిఎడవల్లిలో నవీకరించిన బ్యాంకు కార్యాలయాన్ని సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతుల కోరిక మేరకు వ్యవసాయ, బంగారు రుణాలపై వడ్డీ చెల్లించి రెన్యువల్ చేసుకునే సౌకర్యం కల్పిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో బ్యాంకు మేనేజర్ తిలక్, తెదేపా నాయకులు మాల్యాద్రినాయుడు, రైతులు, పొదుపు మహిళలు పాల్గొన్నారు. ఆత్మకూరులోనూ నూతన భవనంలోకి మార్చారు.

మూడు నెలలుగా నీటి సమస్య

కావలి, న్యూస్‌టుడే: పట్టణంలోని చెరువుకట్ట సంఘం ప్రాంతంలో మూడు నెలలుగా నీటి సమస్య నెలకొందని, పరిష్కరించాలని సీపీఎం పట్టణ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం ఈమేరకు కావలి కమిషనర్ శ్రావణ్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు.

ఆత్మకూరు సీనియర్ సివిల్ జడ్జి కోర్టు

H.M.O.P. 30/2025

పూనూరు అనూష ..పిటీషనర్

Vs

అల్లంపాటి కొండారెడ్డి ..రెస్పాండెంటు

నోటీసు

పై కోర్టులో పిటీషనర్ విడాకులు కోరుచూ రెస్పాండెంట్ పై H.M.O.P.No. 30/25 దాఖలు చేసినందున సదరు కేసు రెస్పాండెంటుకి నోటీసు నిమిత్తం తేది: 2-2-2026న వాయిదా వేసి ఉన్నది. కావున పై తేదీన ఉదయం: 10-30 గంటలకు రెస్పాండెంటు హాజరై తన ఆక్షేపణలు తెలియపరచుకోవలసినది. లేనియెడల పరోక్షమున కేసు తీర్మానించబడును.

K.V.SESHA REDDY, B.Sc., B.L.,
Advocate
ATMAKUR, SPSR Nellore Dt,
R.No.: 596/1990

ఉపాధ్యాయుడికి పురస్కారం

మర్రిపాడు (సంగం), న్యూస్‌టుడే: మండలంలోని మర్రిపాడు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు ఎం.విజయకుమార్ రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్నారు. తిరుపతి జిల్లా విద్యానగర్‌లో ఎం.వి.రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో మాజీ శాసనమండలి సభ్యులు విఠపు బాలసుబ్రహ్మణ్యం, నిర్వాహకులు ఎం.లీలాకృష్ణ మోహన్ తదితరులు అందజేశారు.

రహవీరులకు బహుమతులు

కావలి, న్యూస్‌టుడే: రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి సకాలంలో వైద్యచికిత్స అందేలా సహకరించిన వారిని రహవీరులుగా గుర్తించి ప్రభుత్వం తరపున బహుమతులు ఇస్తామని కావలి ప్రాంత రవాణాధికారి మురళీధర్ తెలిపారు. సోమవారం ఈ విషయాలపై పట్టణంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో ఎంవీఐ సుందరరావు, సహాయ మోటార్ ఇన్‌స్పెక్టర్ కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.

నోటీసు / ప్రకటన

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, కావలి మండలం, ముసునూరు గ్రామము నందు గల ముసునూరు PACS ద్వారా ఋణమును పొందిన ఋణగ్రహీతలందరికి తెలియజేయునది ఏమనగా, ఈ నోటీసు / ప్రకటన జారీ చేసిన **తేది నుండి 30 రోజుల లోపల** మొత్తం బకాయి ఋణ మొత్తాన్ని చెల్లించి సంఘము నుండి రశీదు పొందవలసినదిగా కోరడమైనది.

సం/-
తేది: 19-01-2026. **(సి.హెచ్.రమేష్ బాబు)**
ముసునూరు PACS **సీనియర్ ఇన్‌స్పెక్టర్**

సబ్-డివిజనల్ సహకార అధికారి వారి కార్యాలయము, కావలి మరియు లిక్విడేటర్, ముసునూరు PACS.

IN THE COURT OF THE SENIOR CIVIL JUDGE : ATMAKUR

E.P.No. 1 / 2022

(N) O.S.No. 471/2016

Kamatham Madhusudhana Reddy ... D.Hr / Plaintiff

Vs

Pathipati Srinivasulu ... J.Dr / Defendant

వేలం ప్రకటన

పై నెంబరున డిక్రీ బాకీ రాబట్టుకొనుటకు జె.డి.ఆర్. తాలూకు ఈ క్రింది షెడ్యూలు దాఖలా స్థిరాస్తులను తేది 06-02-2026న ఉదయం 10.30 గంటల నుండి సాయంత్రం 5 గంటల లోపల పై కోర్టులో బహిరంగ వేలం పాట జరుపబడును. కావున పాటదారులు ఎవ్వరైనా వేలం పాటలో పాల్గొనవచ్చును.

SCHEDULE

1st Item: Sri Pottisriramulu Nellore Registration District - Atmakur Sub Registration - A.S.Peta Mandalam, Velpulagunta Village Panchayat area, Velpulagunta Village, Land
1. An extent of Ac. 02-97 cents Dry Land out of Ac. 05-96 cents comprised in Sy.No. 31 bounded by: **East:** Land allotted to Pathipati Rosaiah Naidu, **South:** Land of Dhanala Seshaiah, **West:** Boundary Passage (Bata) **North:** Govt. Land.
2. An undivided extent of Ac. 01.00 cents Dry Land out of the Total extent of Ac. 16.86 cents comprised in Sy.Nos: 55 & 54/1;
3. An extent of Ac. 0.88 cents dry land in full comprised in Sy No. 33-4;
4. An extent of Ac. 0.42 cents Dry land out of the total extent of Ac. 01.72 cents comprised in Sy. No. 34-3; Bounded by: **East:** Land allotted to Pathipati Rosaiah Naidu, **South:** Land of Pathipati Subrahmanyam, **West:** Land in Sy. No. 33-4 and **North:** Land of Rangineni Subbarayudu; Total extent of the above referred (1) to (4): Ac. 05-27 cents;
5. An extent of Ac. 0.84 cents Wet land out of Ac. 02-44 cents comprised in Sy.No. 108-1, bounded by: **East:** Land of Thalari Ramthullah, **South:** Land of Bolla Rosamma, **West:** Govt. Land, **North:** Govt. Land.
Ameena Value: Rs. 18,00,000/-, Market Value: Rs. 9,73,000/- DHR Value Rs. 1,00,000/-

2nd Item: Pottisriramulu Nellore Registration District - Atmakur Sub Registration - A.S.Peta Mandalam, Akbarabad Village Panchayat area, Akbarabad village Land.
1. An extent of Ac. 0-19 cents Dry Land in full comprised in Sy.No. 20-1
2. An undivided extent of Ac. 01.76 cents dry land out of the total extent of Ac. 03.56 cents comprised in Sy Nos: 104-1, bounded by; **East :** Land allotted to Pathipati Rosaiah, **South:** Land of Pathipati Subrahmanyam, **West:** Land of Pathipati Saraswathi and **North:** Land of Gurram Malakondaiah and others. Total extent of the above referred 1&2 : Ac 01.95 cents.
Ameena Value: Rs. 10,00,000/-, Market Value: Rs. 2,73,000/- DHR Value: Rs. 4,00,000/-

T. సురేష్, LLB,
డిక్రీ హోల్డరు తరఫున అడ్వకేట్, ఆత్మకూరు.

సిమెంటు రోడ్డా.. మురుగు కాలువా!

రొచ్చుగా మారిన రోడ్డు

పట్టణంలోని దిలావర్‌భాయ్ వీధిలో ఇళ్లలో నుంచే వచ్చే వృథా నీరు సీసీ రోడ్డుపై ప్రవహిస్తుండడంతో ఆ మార్గంలో రాకపోకలు సాగించేందుకు ప్రజలు నిత్యం అవస్థలు పడుతున్నారు. కాలువల్లేక ఇళ్లలో నుంచి వచ్చే వృథా నీరంతా ప్రవహిస్తున్నందున రోడ్డంతా రొచ్చుగా తయారైంది. నడక సాగించాలన్నా ఇబ్బందికరంగా ఉంది. వృద్ధులు, చిన్నారులు అదుపుతప్పి పడి గాయాలపాలవుతున్నారని గ్రామస్థులు వాపోతున్నారు. చాలా కాలంగా సమస్య వేధిస్తున్నప్పటికీ పరిష్కారం చూపడం లేదని ఆరోపిస్తున్నారు. సమస్యను ఈవో కరిముల్లా దృష్టికి తీసుకెళ్లగా కాలువ ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామన్నారు. **- ఉదయగిరి, న్యూస్‌టుడే**

నిర్మాణాలు.. నిర్లక్ష్య గూళ్లు

మండలంలోని పల్లవోలు సచివాలయ భవనమిది. బిల్లులు రాకపోవడంతో తుది దశలో పనులు నిలిచిపోయాయి. ఇది అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అలాగే ఆరోగ్య ఉపకేంద్ర భవనం చివరి దశలో నిలిచిపోయింది.

మర్రిపాడు (ఆత్మకూరు గ్రామీణం), న్యూస్‌టుడే

గ్రామాల్లో చేపట్టిన సచివాలయాలు, రైతు సేవా కేంద్రాలు, ఆరోగ్య ఉపకేంద్రాల భవనాల నిర్మాణంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కొన్నిచోట్ల నిర్మించినా వినియోగంలోకి తీసుకురాలేదు. మరికొన్ని పూర్తయినా వాడుకలోకి తేలేదు. గత ప్రభుత్వ హయాంలో గుత్తేదారులకు సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో పనులు మధ్యలోనే ఆపేశారు. దాంతో అటు ప్రజలు.. ఇటు అధికారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

అర్ధాంతరంగా ఆగిన భవనాలు

ఆత్మకూరు నియోజకవర్గంలో 85 సచివాలయాలకు భవనాలు మంజూరు చేశారు. ప్రస్తుతం 12 చోట్ల నిర్మాణాలు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. మర్రిపాడు మండలంలో ఇర్లపాడు, పి.ఎన్.పల్లి, పల్లవోలు, అనంతసాగరం మండలంలో పాతదేవరాయపల్లి, సోమశిల, ఆత్మకూరులో వాసిలి తదితర గ్రామ సచివాలయ భవనాలు అసంపూర్తిగా ఉన్నాయి. ఆయా గ్రామాల్లో సిబ్బంది విధులు నిర్వహించేందుకు ఇబ్బందులు పడుతున్నారు. రైతు సేవా కేంద్రాలు, ఆరోగ్య ఉపకేంద్రాలదీ ఇదీ పరిస్థితి.

నిధులు వస్తే : శ్రీవాసు, పీఆర్ ఏఈ

గ్రామ సచివాలయాలు, రైతు సేవా కేంద్రాల నిర్మాణాలు పూర్తి చేసేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయాల్సి ఉంది. మంజూరైన వెంటనే పనులు చేయిస్తాం.

(c) eenadu

గూడూరు

•గూడూరు •కోవూరు •సర్వేపల్లి

ఆధునిక సాఫ్ట్‌వేర్‌లపై అవగాహన అవసరం

మాట్లాడుతున్న వీసీ శ్రీనివాసరావు

వెంకటాచలం, న్యూస్‌టుడే: విద్యార్థులు, పరిశోధకులు ఏఎంఎస్‌వో, ఆర్ ప్రోగ్రామింగ్ వంటి ఆధునిక సాఫ్ట్‌వేర్లపై అవగాహన పెంచుకుంటే అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడవచ్చని వీఎస్‌యూ వీసీ అల్లం శ్రీనివాసరావు తెలిపారు. వీఎస్‌యూలో పర్యాటక నిర్వహణ, గణాంకాల విభాగం ఆధ్వర్యంలో సోమవారం 'డేటా విశ్లేషణ, విజువలైజేషన్' అంశాలపై నిర్వహించిన వర్క్‌షాప్‌ను వీసీ ప్రారంభించి మాట్లాడారు. ప్రస్తుత డిజిటల్ యుగంలో డేటా విశ్లేషణ, విజువలైజేషన్ నైపుణ్యాలు పరిశోధన, పరిశ్రమల రంగాల్లో కీలకంగా ఉన్నాయన్నారు. సిద్ధాంత జ్ఞానంతోపాటు సాంకేతికతపై పట్టు సాధించాలన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ సునీత, ప్రిన్సిపల్ విజయ, ఆచార్య విజయానంద కుమార్ బాబు తదితరులు పాల్గొన్నారు.

వైభవం.. ఏటి పండగ ఉత్సవం

అమ్మవారికి సారె సమర్పణ

గూడూరు పట్టణం : స్థానిక వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో అమ్మవారి ఆత్మార్పణ దినాన్ని పురస్కరించుకుని సోమవారం వాసవి మహిళా సమాజం సభ్యులు సారె సమర్పించారు.

గూడూరు పట్టణం, కోట, సైదాపురం, మనుబోలు న్యూస్‌టుడే: గూడూరు పట్టణ, మండలంలోని పలు గ్రామాల్లో ఏటి పండగను సోమవారం ఘనంగా నిర్వహించారు. గౌరమ్మలను ప్రత్యేకంగా అలంకరించి, మహిళలు గొబ్బెమ్మల పాటలు పాడుతూ ఉత్సవాలు నిర్వహించారు. పురపాలక పరిధిలోని రామలింగయ్యకాలనీలో అమ్మవారి గ్రామోత్సవం నిర్వహించారు. మండల కేంద్రమైన సైదాపురంతోపాటు కొమ్మిపాడు, మర్లపూడి, చాగణం, కలిచేడు గ్రామాల్లో గొబ్బెమ్మ నిమజ్జన వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. కోట పంచాయతీ పరిధిలోని లక్ష్మమ్మగిరిజన కాలనీలో సోమవారం గౌరమ్మదేవత గ్రామోత్సవం ఘనంగా జరిగింది. వారం రోజులుగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సోమవారం మేళతాళాల నడుమ సమీపంలోని చల్లకాలువలో నిమజ్జనం చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మనుబోలులోని చంద్రమౌళినగర్ గిరిజనకాలనీలో గొబ్బెమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. గ్రామోత్సవం నిర్వహించారు.

ఆగని బస్సులు.. అవస్థల్లో ప్రజలు

సైదాపురం, న్యూస్‌టుడే: పండగలు ముగియడంతో తిరిగి పట్టణాలు, పాఠశాలలకు వెళ్లే ప్రజలకు ఆర్టీసీ సిబ్బంది నిర్వాకంతో అవస్థలు తప్పడంలేదు. సోమవారం గూడూరు-రాపూరు మార్గంలో తిరిగే పలు ఆర్టీసీ అద్దె బస్సులు ప్రధాన గ్రామాల రోడ్ల వద్ద ఆగకుండా వెళ్లడంతో ప్రజలు, పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. సైదాపురంలోని రాపూరు క్రాస్‌రోడ్డువద్ద రాపూరు డిపో బస్సులను సరిగా ఆపడంలేదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించి ప్రధాన గ్రామాల బస్‌స్టాప్‌ల వద్ద బస్సులు ఆగేలా చర్యలు చేపట్టాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

గల్లంతైన బాలుడు.. కొనసాగుతున్న గాలింపు చర్యలు

కోట : శ్రీనివాసనత్రం సమీపంలో బంగాళాఖాతంలో ఆదివారం గల్లంతైన గూడూరు రూరల్ మండలం మంగళపురికి చెందిన వినయ్ ఆచూకీ సోమవారం కూడా లభ్యం కాలేదు. సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లిన నలుగురు బాలురుల్లో ఇద్దరు సురక్షితంగా బయటపడగా.. మున్నా అనే బాలుడు మృతి చెందారు. వినయ్ గల్లంతయ్యాడు. తహసీల్దారు జయజయరావు, మెరైన్ ఎస్సైలు శివసొమ్య, అంజిరెడ్డి ఆధ్వర్యంలో శ్రీనివాసనత్రానికి రెండు వైపులా మూడు కి.మీ దూరంలో సముద్రం వెంబడి గాలించారు. అయినా ఆచూకీ లభించలేదు.

మేమున్నాం.. మీకు తోడుగా!

(10 AM to 1 PM) గూడూరు: 85002 02046
కోవూరు :79950 67034, సర్వేపల్లి : 80085 73980

సమస్య : పొదలకూరు పట్టణంలో రోడ్డు పక్కనే చెత్త వేస్తున్నారు. – **గోపాల్**
సమాధానం : వెంటనే చర్యలు తీసుకుంటాం. – యశ్వంత్‌సింగ్, పంచాయతీ కార్యదర్శి

? పొదలకూరు రూరల్ పరిధిలోని చిట్టేపల్లి హరిజనవాడలో నీటిట్యాంకు మరమ్మతులకు గురై నీరంతా వృధాగా పోతోంది. – **పాపయ్య**
✓ పరిశీలించి సమస్య పరిష్కరిస్తాం. – యశ్వంత్ సింగ్, పంచాయతీ కార్యదర్శి

? చల్లాయపాళెంలో పలుచోట్ల వీధి దీపాలు వెలగడం లేదు. – **మస్తాన్, స్థానికుడు**
✓ దీపాలు ఏర్పాటు చేయిస్తాం. – ఎస్ రంతుల్లయ్య, ఎంపీడీవో, బుచ్చి

? బుచ్చిరెడ్డిపాళెం ఖాజానగర్‌లో పారిశుద్ధ్య సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. – **అల్లాబాషా**
✓ సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటాం. – **బాలకృష్ణ, కమిషనర్**

? కొడవలూరు మండలం మిక్కిలింపేటలో దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. – **శీనయ్య**
✓ దోమల నివారణకు చర్యలు చేపడతాం. – సుబ్బారావు, ఎంపీడీవో

ఆక్రమిస్తే.. అడిగేదెవరంటా..!

⇨ మురుగు కాలువలపై నిర్మాణాలు
⇨ చోద్యం చూస్తున్న అధికారులు

న్యూస్‌టుడే, గూడూరు పట్టణం

కొాదేదీ ఆక్రమణకు అనర్హం అన్నట్లుగా గూడూరు పురపాలక సంఘం పరిధిలో మురుగు కాలువలను సైతం కబలించేస్తున్నారు. పుర అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో వాటిపై కొందరు ఇష్టానుసారంగా నిర్మాణాలు చేపడుతున్నారు.

సుమారు వంద కి.మీపైనే

గూడూరు పట్టణంలో 34 వార్డులు ఉన్నాయి. సుమారు లక్షకుపైగా జనాభా ఉన్నారు. అధికారుల లెక్కల ప్రకారం సుమారు 25 వేలకుపైగా నివాసాలు ఉన్నాయి. అనధికారికంగా మరో అయిదు వేలు ఉన్నాయి. వ్యాపార, వాణిజ్య సముదాయాలతో పురపాలక సంఘం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. అంతే వేగంగా ప్రధాన వీధుల్లో వ్యాపారస్థులు, దుకాణదారులు, కొంత మంది ఇళ్ల నిర్మాణదారులు డ్రైనేజీ కాలువలపై అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. అపార్ట్‌మెంట్ల నిర్మాణాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. 198 కి.మీ మేర డ్రైనేజీ వ్యవస్థ ఉండగా.. సుమారు వంద కి.మీపైనే మురుగు కాలువలను ఆక్రమించి వాటిపై నిర్మాణాలు చేపట్టారు. డ్రైనేజీలల్లో సిల్ట్ తొలగించేటప్పుడు కార్మికులు నానా ఇబ్బందులు పడుతున్నారు.

ఎక్కడెక్కడంటే..

ప్రధానంగా రాజావీధి, కుమ్మర వీధి, బజారువీధి, గాంధీబొమ్మ సెంటర్, త్యాగరాజవీధి, ఆసుపత్రిరోడ్డు, ఐసీఎస్‌రోడ్డు, శివాలయం వీధి,నరసింగరావుపేట, మాళవ్యానగర్ తదితర చోట్ల అధికంగా కబ్జాకు గురయ్యాయి. పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు చేతివాటం ప్రదర్శించి మౌనం పాటిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కనీసం పాదచారులు నడిచి వెళ్లేందుకు కూడా ఫుట్‌పాత్‌లు లేవంటేనే పరిస్థితి ఏ మేరకు ఉందో ఇట్టే అర్థమవుతుంది.

వినాయకగుడి వద్ద కాలువపైనే నిర్మించిన మెట్లు

తప్పని అవస్థలు

వర్షాకాల సమయంలో పలు ప్రాంతాలు నీరు వెళ్లేందుకు వీల్లేక ముంపు బారిన పడుతున్నాయి. డ్రైనేజీ కాలువలపై నిర్మాణాలు చేపట్టడడంతో సిల్ట్ తొలగించేందుకు అవకాశం లేకపోవడమే ఈ పరిస్థితికి కారణం. ఏళ్ల తరబడి సమస్యను అధికారులు, పాలకులు పట్టించకపోవడంతో ఆక్రమణల జోరు రోజురోజుకూ పెరిగిపోతుంది. ఇకనైనా అక్రమ నిర్మాణాలను తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.

తొలగించేలా చర్యలు

వెంకటేశ్వర్లు, పురపాలక కమిషనర్, గూడూరు

కాలువలపై అక్రమంగా నిర్మించిన కట్టడాలు తొలగించేలా చర్యలు తీసుకుంటాం. గతంలో కొంత మందికి నోటీసులు అందజేశాం. ప్రస్తుతం పరిశీలించి చట్టపరమైన చర్యలు తీసుకోవడంతోపాటు, నిర్మాణాలను పూర్తిగా తొలగించేలా చేస్తాం.

నేటి నుంచి ఉపాధి హామీ పనుల తనిఖీలు

బుచ్చిరెడ్డిపాళెం, న్యూస్‌టుడే: బుచ్చిరెడ్డిపాళెం మండలంలో ఉపాధిహామీ పథకం కింద జరుగుతున్న క్షేత్రస్థాయి తనిఖీలను మంగళవారం నుంచి ప్రారంభిస్తున్నట్లు ఎంపీడీవో ఎస్ రంతుల్లయ్య తెలిపారు. ప్రతి ఒక్క క్షేత్రసహాయకుడు జరిగిన పనులను సామాజిక తనిఖీ సిబ్బందికి చూపించాలన్నారు. అలాగే సమస్యలను అధికారులకు తెలియజేయాలన్నారు. మండల సర్వసభ్యసమావేశం జరుగుతుందని అధికారులు, ప్రజా ప్రతినిధులు తప్పకుండా హాజరుకావాలన్నారు.

వేమన పద్యాలపై పోటీలు

బహుమతులు పొందిన విద్యార్థులు

చిల్లకూరు : పాలిచర్లవారిపాలెం ఉన్నత పాఠశాలలో సోమవారం యోగి వేమన జయంతిని పురస్కరించుకుని తెలుగుభాషా ప్రవంతి ఆధ్వర్యంలో విద్యార్థులకు పద్యాలు, వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులు అందజేశారు. ప్రధానోపాధ్యాయురాలు అనసూయ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. **రాపూరు:** రాపూరు మండల పరిషత్తు కార్యాలయంలో యోగి వేమన జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎంపీడీవో భవాని వేమన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

పశు ఆరోగ్య శిబిరాలతో ప్రయోజనం

దూడలకు నట్టల నివారణ మందు తాగిస్తున్న అధికారులు

విడవలూరు, కోవూరు, న్యూస్‌టుడే: పాడి రైతులకు అండగా ప్రభుత్వం పశు ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేసిందని కోవూరు పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు కృష్ణమౌర్య అన్నారు. విడవలూరు మండలం దండిగుంటలో శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. పశువులకు మెరుగైన వైద్యం అందించడంతోపాటు, లింగ నిర్ధారిత వీర్యంతో పెయ్య దూడల ఉత్పత్తిని పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. **వెంకటాచలం :** పశువులకు వచ్చే సీజనల్ వ్యాధులపై రైతులు అప్రమత్తంగా ఉండాలని ఏడీ గురవారెడ్డి సూచించారు. వెంకటాచలంలో పశు ఆరోగ్య శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. రాపూరు: తెగచెర్లకంబాలపల్లిలో వైద్య ఆరోగ్య శిబిరాలు ప్రారంభించారు. ఆవులు,గేదెలకు నట్టనివారణ, డీవార్మింగ్ మందు ఇచ్చారు. పశు వైద్యాధికారిణి సుప్రజ పాడి రైతులకు అవగాహన కల్పించారు.

ప్రజా నాయకుల అరెస్ట్ దుర్మార్గం

విడవలూరు, న్యూస్‌టుడే: కార్పొరేట్ సంస్థలకు భూములు దోచిపెట్టేందుకే ప్రభుత్వం చేస్తున్న భూసేకరణకు వ్యతిరేకంగా పోరాడే నాయకులను అరెస్ట్ చేయడం దారుణమని కౌలు రైతు సంఘం నాయకులు తుళ్లూరు గోపాల్ అన్నారు. విడవలూరులోని సీపీఎం కార్యాలయంలో కాకినాడ జిల్లా రైతు సంఘం నాయకులు అప్పలరాజును పీడీ యాక్ట్ కింద ప్రభుత్వం అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ సోమవారం గోడ ప్రతులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వం బాటలోనే రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుందని ఆరోపించారు. కార్యక్రమంలో నాయకులు అంకయ్య, మోహన్, సురేష్, కృపాకర్, పిచ్చియ్య పాల్గొన్నారు.

శిథిలాలు తొలగించి.. డొంకకు పోసి

విడవలూరు, న్యూస్‌టుడే: రోడ్డు మరమ్మతులకు నిధులు ఖర్చు చేయాల్సి వస్తోందని కొందరు నాయకులు భవన శిథిలాలతో గుంతలను పూడ్చిన వైనమిది. వివరాల మేరకు.. విడవలూరు పశువైద్యశాలలో మరుగుదొడ్డి నిర్మాణానికి రూ.3 లక్షలు మంజూరయ్యాయి. ఈ నేపథ్యంలో స్థానిక అధికార పార్టీ నాయకులు వైద్యశాల ఆవరణంలో ఉన్న శిథిల భవనం గోడలు జేసీబీతో తొలగించారు. వాటిని మన్నారపుపేటలో పొలాల్లోకి వెళ్లే డొంకకు తరలించి చదును చేశారు. కాగా ఈ డొంక మరమ్మతులకు ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే రూ.లక్ష మంజూరు చేసినట్లు రైతులు చెబుతున్నారు. మరమ్మతులకు ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా నాయకులు శిథిల భవనాల ఇటుక రాళ్లతో సరిపెట్టారని వారు వాపోతున్నారు.

కూలేందుకు సిద్ధం.. చర్యలు శూన్యం..!

పొదలకూరు మండలం ఆల్తుర్తి గ్రామంలో చెరువు కట్టపై ఉన్న వంతెన శిథిలావస్థకు చేరి కూలేందుకు సిద్ధంగా ఉంది. వంతెనపై నుంచి నిత్యం వందల సంఖ్యలో వాహనాలు, ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. నూతన వంతెనను నిర్మించాలని ఈ ప్రాంత వాసులు కోరుతున్నారు. ర.భ శాఖ ఏఈ శ్రీనివాసులు మాట్లాడుతూ నూతన వంతెనకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. నిధులు మంజూరైన వెంటనే నిర్మాణం చేపడతామన్నారు. – న్యూస్‌టుడే, పొదలకూరు

పొంచి ఉన్న ప్రమాదం

మండలంలోని గిద్దలూరు గ్రామానికి విద్యుత్తు సరఫరాను అందించే విద్యుత్తు స్తంభాలు పక్కకు ఒరిగి కూలే స్థితిలో ఉన్నాయి. అటుగా పశువులు, రైతులు సంచరిస్తుంటారు. ఏ క్షణంలోనైనా ప్రమాదవశాత్తు స్తంభాలు కూలితే పరిస్థితి ఏమిటంటూ పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు దృష్టిసారించి సరిచేయాలని గ్రామస్థులు కోరుతున్నారు. – న్యూస్‌టుడే, సైదాపురం

గర్భిణికి అస్వస్థత

కోవూరు, న్యూస్‌టుడే: కోవూరులోని ప్రభుత్వ వైద్యశాలలో సోమవారం ఓపీ తీసుకునేందుకు వచ్చిన ఓ గర్భిణి నిలబడలేక అస్వస్థతకు గురయింది. ఈ ఘటనను గమనించిన రోగులు, వారి బంధువులు వెంటనే స్పందించి ఆమెకు తక్షణ సహాయక చర్యలు అందించారు. కొంతసేపటి తర్వాత ఆమెకు స్పృహ రావడంతో ఆసుపత్రి సిబ్బంది చికిత్స అందించారు. గర్భిణులను ఇలా క్యూ లైన్లో నిలబెట్టకుండా వెంటనే ఓపీ ఇవ్వాలని పలువురు కోరారు. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యాధికారిణి లీలావతి తెలిపారు.

శిథిల భవనం.. విష సర్పాలకు నిలయం

ఇందుకూరుపేట మండలం మైపాడులోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయం శిథిలావస్థకు చేరింది.ప్రస్తుతం భవనంపై చెట్లు పెరిగి కూలేందుకు సిద్ధంగా ఉంది. విధులకు వచ్చే సిబ్బంది సైతం దీనిని పట్టించుకోకపోవడంతో విష సర్పాలు, పురుగులకు ఆవాసంగా మారింది. రాత్రి సమయాల్లో అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారింది. – న్యూస్‌టుడే, ఇందుకూరుపేట

ఏడాదిగా మరమ్మతులకు నోచుకోక!

మండలంలోని కనపర్తిలో నివాసాల మధ్య ఏర్పాటు చేసిన తాగునీటి బోరు మరమ్మతులకు గురై ఏడాది నుంచి నిరుపయోగంగా ఉంది. సంబంధిత అధికారులు స్పందించి వినియోగంలోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు. న్యూస్‌టుడే, పొదలకూరు(రూరల్)

ఇంటికి వెళుతూ.. తిరిగిరాని లోకాలకు

కారుఢీకొని యువకుడి మృతి

హరికృష్ణ (పాతచిత్రం)

మనుబోలు, న్యూస్‌టుడే: విధులు ముగించుకుని ఇంటికి వెళుతున్న ఓ యువకుడిని కారు ఢీకొనడంతో దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన సోమవారం సాయంత్రం కొండూరుసత్రం సమీపంలోని జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. వివరాలమేరకు మండలంలోని అనుపల్లిపాడుకు చెందిన బోయిన హరికృష్ణ(30) కొండూరుసత్రంలోని అట్ల ఫ్యాక్టరీలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో విధులు ముగించుకుని ద్విచక్ర వాహనంపై ఇంటికి బయల్దేరి వెళుతున్నారు. ఈ సమయంలో చెన్నై నుంచి నెల్లూరు వెళుతున్న కారు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని శవపరీక్షల నిమిత్తం గూడూరు ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

విభాగినిని ఢీకొట్టి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ దుర్మరణం

టంగుటూరు, న్యూస్‌టుడే: స్వగ్రామం నుంచి హైదరాబాద్ వెళుతూ మార్గం మధ్యలో జరిగిన ప్రమాదంలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతిచెందిన సంఘటన సోమవారం వల్లూరు సమీపంలో 16వ నంబరు జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. సేకరించిన సమాచారం మేరకు.. గూడూరుకు చెందిన బొమ్మిడి మోహన్(28).. హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల స్వగ్రామం వచ్చిన అతడు.. తిరుగు ప్రయాణంలో ద్విచక్ర వాహనంపై హైదరాబాద్‌కు బయలుదేరాడు. మార్గం మధ్యలో ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం వల్లూరు వద్ద రహదారి విభాగినిని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న హైవే పోలీసులు, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మృతుడి వద్ద లభించిన ఆధారాలతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని ఒంగోలు రిమ్స్‌కి తరలించారు.

బంగారం, వెండి అపహరణ

మనుబోలు, న్యూస్‌టుడే: అక్కంపేట గ్రామంలో శ్రీరాంనగర్ కాలనీలోని ఓ ఇంటిలో చోరీ జరిగిన ఘటన సోమవారం ఆలస్యంగా వెలుగు చూసింది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు గ్రామానికి చెందిన హజీబాబా సాఫ్ట్‌వేర్ ఉద్యోగం నిమిత్తం అమెరికా వెళ్లారు. ఇంటి సమీపంలో మరో చోట నివాసం ఉంటున్న ఆయన తండ్రి ఇటీవల ఇంటిని శుభ్రం చేయించారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం తలుపులు పగలగొట్టి ఉండటాన్ని గమనించారు. చోరీ జరిగిందని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై రాకేశ్, క్లూస్‌టీం ఘటనాస్థలానికి చేరుకుని వేలిముద్రలు సేకరించారు. నాలుగు సవర్ల బంగారం, 250 గ్రాముల వెండితో పాటు కొంత నగదు అపహరించుకుని వెళ్లినట్లు వారు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

చికెన్ వ్యర్థాలు తరలిస్తున్న వాహనం పట్టివేత

బుచ్చిరెడ్డిపాళెం, న్యూస్‌టుడే: చికెన్ వ్యర్థాలను అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని సోమవారం పోలీసులు పట్టుకున్నారు. దామరమడుగు పాటూరు రోడ్డు వద్ద చేపల చెరువుల్లో చేపలకు మేతగా వేసేందుకు డ్రమ్ముల్లో కోళ్లవ్యర్థాలను తీసుకువస్తున్నారు. సమాచారం అందుకున్న ఎస్సై సంతోష్‌కుమార్‌రెడ్డి దాడి చేసి పట్టుకున్నారు. కేసునమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని ఆయన తెలిపారు.

ఆర్థిక సాయం అందజేత

కోట, న్యూస్‌టుడే: శ్యాంసుందరపురంలో సోమవారం మద్దాలి ఛారిటబుల్ ట్రస్టు ఛైర్మన్ సర్వోత్తమ రెడ్డి.. ఇటీవల మృతి చెందిన కస్తూరయ్య కుటుంబానికి రూ.5వేలు ఆర్థిక సాయం అందజేశారు. కార్యక్రమంలో ట్రస్టు ప్రతినిధులు తూపిలి రాధాకృష్ణారెడ్డి, తీగలసురేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

ముచ్చటైన అక్షరం.. మార్కులకు సోపానం

● మా అబ్బాయి బాగానే చదువుతాడండీ.. కానీ ఆ స్థాయిలో మార్కులు ఎందుకు రావడం లేదో అర్థం కావడం లేదు.. కొందరి తల్లిదండ్రుల నుంచి తరచుగా వినిపించే మాట ఇది. విద్యార్థులు ప్రశ్నలకు సమాధానాలు సరిగ్గానే రాసినా ఆ స్థాయిలో మార్కులు రాకపోవడానికి అందంగా దస్తూరి లేకపోవడం కూడా ఓ కారణమేనని ఉపాధ్యాయులు, విద్యాశాఖాధికారులు చెబుతున్నారు.

న్యూస్‌టుడే, బుచ్చిరెడ్డిపాళెం, కోవూరు

సరైన సమాధానం రాయడంతోపాటు అందమైన చేతిరాత ముఖ్యమే. ఎంత బాగా చదివినా ఆఖరికి వచ్చిన మార్కులే విద్యార్థి భవితను నిర్దేశిస్తాయి. పదోతరగతి ఉన్నత విద్యకు తొలి మెట్టు కాగా మార్చి 16 నుంచి సార్వత్రిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. కోవూరు, సర్వేపల్లి, గూడూరు నియోజకవర్గాల్లో సుమారు 231 ప్రభుత్వ, ప్రైవేటు ఉన్నత పాఠశాలలుండగా.. వీటిలో 4,523 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఈ తరుణంలో విద్యార్థులతో దస్తూరి సాధన చేయిస్తూ వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపాల్సిన అవసరాన్ని గుర్తించే తరుణమిది.

చక్కని దస్తూరితో మంచి మార్కులు

వసంతకుమారి, కొడవలూరు, ఎంఈవో

విద్యార్థులు దస్తూరిపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. ఒకటి రెండు మార్కులతో ఫెయిల్ అయ్యే విద్యార్థులుంటారు. ఉపాధ్యాయులు 100 రోజుల ప్రణాళికలో భాగంగా తప్పనిసరిగా చక్కగా రాయని విద్యార్థులను గుర్తించి వారితో క్రమం తప్పకుండా సాధన చేయించాలి. మంచి దస్తూరితో మార్కులు పెరుగుతాయి.

స్వీయ జాగ్రత్తలు పాటిస్తే..

● రెండు పదాల మధ్య ఒక అక్షరం లేదా '0' పట్టేంత ఖాళీ స్థలంతో రాయాలి. రెండు వరుసల మధ్య అరంగుళం దూరం వదలాలి. అంటుకున్నట్లు కాకుండా ప్రతి అక్షరం ఒకే పరిమాణంలో రాయాలి. ● మొదటి జవాబుకు అక్షరాలు గుండ్రంగా రాసి సమయం మించిపోతుందన్న ఆందోళనతో తర్వాత ప్రశ్నలకు హడావుడిగా సమాధానాలు రాస్తే చేతిరాత తప్పుతుంది. ఇది అదగమించేందుకు తరచూ సాధన చేయాలి. ● పెన్ను గట్టిగా పట్టుకొని రాయడం మంచిదికాదు. తప్పుపోతే దాన్ని చిన్న గీతతో కొట్టివేయాలి. వాటిపైనే దిద్దడం వంటివి చేయకూడదు. ● చిత్రపటాలు ఉంటే వాటిని ఆకట్టుకునే విధంగా శీర్షికలు, ఉపశీర్షికలు స్పష్టంగా కనిపించాలి. ● గణితంలో సూత్రాలు, సమీకరణాలు కనిపించే విధంగా రాయాలి. తద్వారా మంచి ఫలితం ఉంటుంది.

రెవెన్యూ సమస్యలు సత్వరం పరిష్కరించండి

పొదలకూరు, న్యూస్‌టుడే: రెవెన్యూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కోరుతూ సోమవారం భాజపా నాయకులు జనతా వారధి అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం తహసీల్దారుకు వినతిపత్రం అందజేశారు. ప్రజలు కార్యాలయం చుట్టూ తిరగకుండా ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించాలన్నారు. మండలంలో జరుగుతున్న రీసర్వేల్లో తప్పులు లేకుండా సరిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు పూల ప్రశాంత్, ఉపాధ్యక్షుడు ధనుంజయరావు, నాయకులు వెంకటేశ్వర్లు, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

వినతిపత్రం అందజేస్తున్న నాయకులు

శ్రీ శ్రీ శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానము
తూర్పుకనుపూరు గ్రామం, చిల్లకూరు మండలం, SPSR నెల్లూరు జిల్లా.
ప్రకటన నెం. 01/2026. తేది: 17-01-2026

సీల్డ్ టెండరు - బహిరంగ వేలం ప్రకటన

పై దేవస్థానము నందు తేది: 10.03.2026 నుండి 13.03.2026 వరకు జరుగు జాతర సందర్భముగా ఈ క్రింది తెలిపిన ఐటమ్స్ ఏర్పాటుకు సీల్డ్ టెండర్లు మరియు బహిరంగ వేలం పాటలు తేది: 28.01.2026న ఉదయం 10.30 గం॥లకు జరుగును. టెండర్ షెడ్యూలు కొరకు ప్రకటన తేది నుండి తేది: 27.01.2026 సాయంత్రం 5.00 గం॥ల వరకు రూ. 500/-లు చెల్లించి పై దేవస్థాన కార్యాలయము నందు పొందవచ్చును. ధరావత్తుతో పాటు టెండరు షెడ్యూల్ తేది: 28.01.2026 ఉదయం 11.00 గం॥ల లోపు టెండర్ బాక్స్ నందు వేయవలెను. అదేరోజు మధ్యాహ్నం 3.00 గం॥లకు దేవదాయశాఖ అధికారుల సమక్షమున సీల్డ్ టెండర్లు తెరువబడును. "ఐటమ్ నెం. 1"లో తెలిపిన లైసెన్స్ హక్కులకు పాట తెగిన వెంటనే హెచ్చు పాటదారులు పాట మొత్తమును చెల్లించవలెను. తదుపరి ఆమోదము కొరకు ఉన్నతాధికారులకు పంపబడును.

ఐటమ్ నెం. 1 జాతర సందర్భముగా తాత్కాలిక లైసెన్స్ హక్కుల వివరములు

వ. నెం.	వివరములు	ధరావత్తు	కాలపరిమితి
1.	టెంకాయలు, పూజాద్రవ్యములు విక్రయించు హక్కు	రూ. 5,00,000/-	తేది: 03.03.2026 నుండి తేది: 15.03.2026 వరకు
2.	దేవస్థాన చుట్టుప్రక్కల తాత్కాలిక అంగళ్ళు ఏర్పాటుచేసుకొను హక్కు	రూ. 5,00,000/-	-do-
3.	నివేదానాంతరం కొబ్బరి చెక్కలు సేకరించుకొను హక్కు	రూ. 2,00,000/-	-do-
4.	తలనీలాలు సేకరించుకొను హక్కు	రూ. 2,00,000/-	-do-
5.	వేయికళ్ళ కుండలు (మొక్కుబడి కుండలు) విక్రయించుకొను హక్కు	రూ. 1,00,000/-	-do-
6.	శ్రీ అమ్మవారి ఫోటోలు, డాలర్లు, దారాలు మరియు తాయిత్తులు అమ్ముకొను హక్కు	రూ. 1,00,000/-	-do-
7.	దేవస్థాన ప్రాంగణములో పుష్పము & పూలమాలలు అమ్ముకొను హక్కు	రూ. 50,000/-	-do-
8.	గుడిపై భక్తులు వేసే మొక్కుబడులు అనగా కోడిపిల్లలు, యంత్రగడ్డలు, దాన్యం పగైరాలు సేకరించుకొను హక్కు	రూ. 20,000/-	-do-
9.	పాదరక్షలు భద్రపరచు హక్కు	రూ. 20,000/-	-do-
10.	సిద్దవరం వైపు (దక్షిణం) నుంచి వచ్చు వాహనములకు పార్కింగ్ ఏర్పాటుచేసి రుసుము వసూలు చేసుకొను హక్కు	రూ. 20,000/-	-do-
11.	ఈదలవారిపాలెం వైపు (ఉత్తరం) నుంచి వచ్చు వాహనములకు పార్కింగ్ ఏర్పాటు చేసి రుసుము వసూలు చేసుకొను హక్కు	రూ. 20,000/-	-do-

ఐటమ్ నెం. 2 జాతర సందర్భముగా ఈ క్రింది పనుల ఏర్పాట్లకు - సీల్డు టెండర్లు ప్రకటన

వ. నెం.	వివరములు	ధరావత్తు	కాలపరిమితి
1	ప్రింటింగ్ & స్టేషనరీ	రూ. 25,000/-	జాతర సందర్భముగా
2	వైట్ వాషింగ్ మరియు రంగులు వేయుట (శ్రీ ముత్యాలమ్మ దేవస్థానము)	రూ. 25,000/-	-do-
3	వైట్ వాషింగ్ మరియు రంగులు వేయుట (శ్రీ పోలేరమ్మ దేవస్థానము)	రూ. 10,000/-	-do-
4	వైట్ వాషింగ్ మరియు రంగులు వేయుట (కార్యాలయ భవనం, కాటేజీలు, కళ్యాణకట్ట వగైరా)	రూ. 10,000/-	-do-
5	భోజనాలు సప్లై చేయుట	రూ. 25,000/-	తేది: 10.03.2026 నుండి తేది: 13.03.2026 వరకు
6	చలువ పందిళ్ళు ఏర్పాటు చేయుట	రూ. 25,000/-	-do-
7	క్లాత్ పందిళ్ళు ఏర్పాటు చేయుట	రూ. 25,000/-	-do-
8	విద్యుత్ దీపాలంకరణ ఏర్పాట్లు (శ్రీ ముత్యాలమ్మ దేవస్థానము వద్ద)	రూ. 25,000/-	-do-
9	విద్యుత్ దీపాలంకరణ ఏర్పాట్లు (శ్రీ పోలేరమ్మ దేవస్థానము మరియు శ్రీ గురునాదస్వామివారి దేవస్థానము వద్ద)	రూ. 25,000/-	-do-
10	హైయర్స్ సప్లై చేయుట	రూ. 25,000/-	-do-
11	పుష్పము మరియు పూల మాలలు సప్లయ్ (శ్రీ ముత్యాలమ్మ దేవస్థానము వద్ద)	రూ. 25,000/-	-do-
12	శ్రీ అమ్మవారి దేవస్థానము వద్ద ఖాళీ ప్రదేశాలలో లైటింగ్ టవర్లు మరియు కట్ అవుట్లు, వగైరాలు ఏర్పాట్లు	రూ. 25,000/-	-do-
13.	పుష్పము మరియు పూల మాలలు సప్లయ్ (శ్రీ పోలేరమ్మ దేవస్థానము మరియు శ్రీ గురునాదస్వామివారి దేవస్థానము వద్ద)	రూ. 25,000/-	-do-
14.	ఫొటోలు, వీడియోలు ఏర్పాట్లు	రూ. 25,000/-	-do-
15.	శేషవస్త్రాలు మరియు మర్యాద వస్త్రాలు సప్లయ్	రూ. 25,000/-	-do-
16.	దేవస్థానము వద్ద బారికేడ్లు మరియు క్యూలైన్లు ఏర్పాటు చేయుట	రూ. 25,000/-	-do-
17.	ఫ్లెక్సీ ప్రింటింగ్ & ఫిట్టింగ్ చేయుట	రూ. 10,000/-	జాతర సందర్భంగా
18.	ఆర్చి గేట్లు ఏర్పాటు చేయుట	రూ. 10,000/-	-do-
19.	ప్లంబింగ్ సామాన్లు	రూ. 10,000/-	-do-
20.	CC కెమెరాల ఏర్పాటు	రూ. 10,000/-	తేది: 10.03.2026 నుండి తేది: 13.03.2026 వరకు
21.	సెక్యూరిటీ సిబ్బందిని ఏర్పాటు చేయుట	రూ. 10,000/-	-do-
22.	శానిటేషన్ సిబ్బందిని సప్లై చేయుట	రూ. 10,000/-	తేది: 02.03.2026 నుండి తేది: 24.03.2026 వరకు (23 రోజులు)

పై లైసెన్స్ హక్కుల పూర్తి వివరముల కొరకు పాట సమయములో గాని ముందుగా గాని పై కార్యాలయమునందు తెలుసుకొనవచ్చును.

శ్రీ సిహెచ్.దశరథరామిరెడ్డి
చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి

కె.నవీన్‌కుమార్
కార్యనిర్వహణాధికారి
సెల్: 9603305591

(c) eenadu

నెల్లూరు

•నెల్లూరు •నెల్లూరు గ్రామీణం

డయల్ యువర్ ఎస్ఈకి 12 ఫిర్యాదులు

ఫోన్‌లో సమస్యలు వింటున్న విద్యుత్తుశాఖ ఈఈ శ్రీధర్

నెల్లూరు(విద్య), న్యూస్‌టుడే: జిల్లా వ్యాప్తంగా విద్యుత్తు వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు చేపట్టిన డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమానికి సోమవారం 12 ఫిర్యాదులు అందాయని ఈఈ ఎం.శ్రీధర్ తెలిపారు. నూతన వ్యవసాయ సర్వీసులు, బిల్లింగ్, సోలార్ సబ్సిడీ, లో వోల్టేజ్ సమస్యలపై ఫిర్యాదులు వచ్చాయని.. వీటిని సత్వరమే ఆయా ప్రాంతాల అధికారులకు తెలిపి.. పరిష్కార దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. కార్యక్రమంలో డీఈ మునీంద్ర, ఏఈలు నరసింహారావు, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

నగరపాలక సంస్థను ఆదర్శంగా తీర్చిదిద్దుదాం

అర్జీలు స్వీకరిస్తున్న ఇన్‌ఛార్జి మేయర్ రూప్‌కుమార్‌యాదవ్, కమిషనర్ నందన్

నెల్లూరు(నగరపాలకసంస్థ), న్యూస్‌టుడే: నగరపాలకసంస్థను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్రజలంతా సహకరించాలని నగర ఇన్‌ఛార్జి మేయర్ రూప్‌కుమార్‌యాదవ్ ఆకాంక్షించారు. సోమవారం నగరపాలకసంస్థ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్‌సెంటరులో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించి నగరవాసుల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పరిష్కారమయ్యే సమస్యలను నిర్దేశించిన గడువులోగా పూర్తి చేసేందుకు కమిషనర్‌తో పాటు ఉన్నతాధికారులంతా కృషి చేయాలన్నారు. కమిషనర్ నందన్ మాట్లాడుతూ అర్హులైన లబ్ధిదారులు టిడ్కో గృహాల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన నక్ష ప్రాజెక్టు సర్వేకు ప్రజలంతా సహకరించి ఆస్తి ధ్రువీకరణ పత్రాలను సర్వే చేస్తున్న సిబ్బందికి అందించాలన్నారు. మొత్తం 41 వినతులు అందుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ చెన్నుడు, ఎస్ఈ రహంతు జానీ, ఈఈ శేషగిరిరావు, ఆరోగ్యాధికారి డాక్టర్ కనకాద్రి, ఇన్‌ఛార్జి సిటీప్లానర్ రఘునాథరావు, మేనేజర్ రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం: ఎస్పీ

సమస్యలు వింటున్న ఏఎస్పీ సౌజన్య

నెల్లూరు(వేదాయపాలెం), న్యూస్‌టుడే: ప్రజల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఎస్పీ అజిత వేజెండ్ల పేర్కొన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా వ్యాప్తంగా 95 మంది సమస్యలను వినతుల రూపంలో ఎస్పీకి అందజేశారు. వాటిని పరిశీలించిన ఆమె ఆయా ప్రాంత పోలీసు అధికారులతో మాట్లాడి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ సీహెచ్ సౌజన్య, నెల్లూరుగ్రామీణ డీఎస్పీ శ్రీనివాసరావు, న్యాయ సలహాదారుడు శ్రీనివాసులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఫిర్యాదులు ఇలా..

దగదర్తికి చెందిన నరేంద్ర ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని రూ.5లక్షలు తీసుకుని మోసగించారని నెల్లూరు వేదాయపాలేనికి చెందిన ఓ మహిళ తెలిపారు. క్యాన్సర్‌తో బాధపడుతున్న తనను భర్త విడాకులు ఇవ్వాలని వేధిస్తున్నాడని, అందుకు అత్తింటి వారు సహకరిస్తున్నారని బాలాజీనగర్‌కు చెందిన ఓ వివాహిత ఫిర్యాదు చేశారు. ● తన భర్త గూడూరు గ్రామీణంలో అనుమానాస్పదంగా మృతి చెందాడని, ఘటనపై లోతైన దర్యాప్తు జరిపి మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని టీపీ గూడూరుకు చెందిన ఓ మహిళ విజ్ఞప్తి చేశారు. ● మా పెద్ద నాన్న నాగభూషణం కోవూరులోని ఓ హోటల్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ ఈ నెల 14న రోడ్డు ప్రమాదంలో మృతి చెందారని, హోటల్ యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని.. విచారించి చర్యలు తీసుకోవాలని కోవూరుకు చెందిన వ్యక్తి కోరారు.

నేడు జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు

నెల్లూరు(జడ్పీ): జిల్లా పరిషత్ పాలనా వ్యవహారంలో ప్రధానమైన జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలను మంగళవారం నిర్వహించనున్నారు. ఉదయం 10 నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు జరుగుతాయి. జడ్పీ ఛైర్‌పర్సన్ ఆనం అరుణమ్మ అధ్యక్షతన మొత్తం ఏడు కమిటీలకు సంబంధించిన సమావేశాలు వరుసగా నిర్వహిస్తారు. ప్రధానంగా గృహ నిర్మాణం, పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా విభాగం, జిల్లా ఉపాధి కల్పన, జిల్లా పరిశ్రమలు తదితర ఎనిమిది శాఖలపై సమీక్ష నిర్వహిస్తామని జడ్పీ సీఈవో ఎల్.శ్రీధర్ రెడ్డి తెలిపారు.

భూ, రెవెన్యూ అంశాలపై ప్రత్యేక దృష్టి

నెల్లూరు(కలెక్టరేట్), న్యూస్‌టుడే: భూ సమస్యలు, రెవెన్యూ అంశాలు, పింఛన్లకు సంబంధించిన అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. జేసీ మొగిలి వెంకటేశ్వర్లు, డీఆర్వో విజయకుమార్, డీఆర్‌డీఏ పీడీ నాగరాజకుమారి, సర్వే ల్యాండ్ రికార్డ్స్ డీడీ నాగశేఖర్, జడ్పీసీఈవో శ్రీధర్‌రెడ్డితో కలిసి ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

దర్గాగా రోడ్డు మార్జిన్ల ఆక్రమణ

నెల్లూరు నగరంలో ప్రధాన రహదారుల వెంట ఆక్రమణలు పెరిగిపోతున్నాయి. పాదచారుల దారులనూ వదలడం లేదు. అధికారుల చర్యలు లేకపోవడంతో దుకాణదారులు రహదారి వెంబడి వరకు వస్తున్నారు. ఈ కారణంగా రాకపోకలకు సమస్యలు తలెత్తుతున్నాయి. నగరంలో ఎంతో విశాలంగా ఉండే మినీబైపాస్ రోడ్డు కూడా ఆక్రమణలకు గురవుతోంది.
–న్యూస్‌టుడే, నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట)

రోడ్డు మార్జిన్ వరకు నిర్మించిన దుకాణాలు

నెల్లూరు నగర మణిహారంగా మినీబైపాస్ రోడ్డు మారింది. ఇది వాణిజ్య సంస్థలకు, వ్యాపారాలకు నెలవుగా మారింది. శెట్టిగుంట రోడ్డు కూడలి నుంచి ఆత్మకూరు బస్టాండ్, పులే విగ్రహం, హరనాథపురం ఫ్లైఓవర్, అన్నమయ్య సర్కిల్, కొండాయపాళెం గేటు సెంటర్, బీవీనగర్, అయ్యప్పగుడి కూడలికి వెళ్లే వరకు 10 కిలోమీటర్లకు పైగా పొడవున్న రోడ్డుకు ఇరువైపు ప్రాంతాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఇటీవల ఈ ప్రధాన మార్గం విస్తరణ, అభివృద్ధి పనులను రూ.14.69 కోట్లు వెచ్చించారు. పనులు దాదాపుగా పూర్తయ్యాయి. నాలుగు వరసల రోడ్డు, అటూ ఇటూ మార్జిన్ స్థలంతో విశాలంగా ఉంది.

ట్రాఫిక్ సమస్య: ప్రస్తుతం ట్రాఫిక్ ఇక్కట్లు తీర్చే మార్గంగా మినీబైపాస్ రోడ్డుకు పేరుంది. అయ్యప్పగుడి కూడలి, వేదాయపాళెం, కొండాయపాళెం తదితర ప్రాంతాలకు వెళ్లాలన్నా వాహనదారులు ఈ రోడ్డు నుంచే రాకపోకలు సాగిస్తున్నారు. మార్గంలో వాహనాల రాకపోకలు రోజురోజుకు పెరుగుతున్నాయి. పలు చోట్ల కూడళ్లలో ట్రాఫిక్ ఇక్కట్లు తలెత్తుతున్నాయి. రోడ్డు మార్జిన్‌ల ఆక్రమణలు కూడా ట్రాఫిక్ సమస్య పెరగడానికి కాణమవుతున్నాయి. విజయమహల్ గేటు నుంచి హరనాథపురం సెంటర్ వరకు నడకదారులు పలుచోట్ల ఆక్రమణలకు గురయ్యాయి. కొండాయపాళెం గేటు కూడలి నుంచి బీవీనగర్, ఫ్లైఓవర్ వరకు వ్యాపార సంస్థలు, దుకాణాల ముందు వాహనాల పార్కింగ్ చేయడం బార్డర్ గీతను దాటి రోడ్డుపైకి వచ్చేస్తున్నాయి. ఇలాగే ఆక్రమణలను వదిలేస్తే రోడ్డు కుచించుకుని పోయి భవిష్యత్తులో సమస్యకు దారితీయవచ్చని వాహనదారులు, నగరవాసులు వాపోతున్నారు. అధికారులు ప్రారంభంలోనే ఆక్రమణలు అడ్డుకోవాలని నగర ప్రజలు కోరుతున్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా! (10 AM to 1 PM) నెల్లూరు, గ్రామీణం 80085 50332 80085 74001

సమస్య: నిప్పో ఫ్యాక్టరీ వెనుకవైపు ఉన్న హౌసింగ్‌బోర్డు కాలనీలో కాలువలు శుభ్రం చేయడం లేదు. మురుగునీరు నిలిచి దుర్వాసన వస్తోంది. దోమలు వ్యాప్తి చెందుతున్నాయి. – చంద్రశేఖర్, స్థానికుడు

సమాధానం: కాలువలను శుభ్రం చేయిస్తాం. – డాక్టర్ కనకాద్రి, నగరపాలక సంస్థ ఆరోగ్యాధికారి

? వాకర్స్‌రోడ్డులో కుక్కల బెడద ఎక్కువగా ఉంది. రోడ్డుపై గుంపులుగా చేరి ద్విచక్రవాహనాల వెంట పడుతున్నాయి. – శ్రీకాంత్

? నెల్లూరు నగరంలోని గాంధీనగర్ రోడ్డు, పొదలకూరు రోడ్డు కలిసే ప్రాంతంలో కుక్కలు పెద్దసంఖ్యలో ఉండి రాకపోకలకు ఇబ్బంది పడుతున్నాం. – డాక్టర్ చంద్రశేఖర్, స్థానికుడు

✓ కుక్కలను పట్టించేందుకు చర్యలు చేపడతాం. – డాక్టర్ మదన్‌మోహన్, వెటర్నరీ అధికారి

? నగరంలోని బాలాజీనగర్ లక్కీబోర్డు సెంటర్‌లో దోమలు ఎక్కువగా ఉన్నాయి. నివారణకు ఫాగింగ్ చేపట్టాలి. – రమేష్, స్థానికుడు

✓ వెంటనే ఫాగింగ్ చేపట్టి దోమలు లేకుండా చేస్తాం. – డాక్టర్ కనకాద్రి, ఆరోగ్యాధికారి

– న్యూస్‌టుడే, నెల్లూరు(పొదలకూరురోడ్డు, నవాబుపేట)

డయల్ యువర్ డీఎం నేడు

నెల్లూరు(ఆర్టీసీ), న్యూస్‌టుడే: ఆర్టీసీ నెల్లూరు-2 డిపోలో మంగళవారం డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు డిపో మేనేజర్ కరిమున్నీసా ఓ ప్రకటనలో తెలిపారు. డిపో పరిధిలో సమస్యలను ఉదయం 11 నుంచి 12 గంటల లోపు ఫోన్ చేసి తెలియజేయాలని కోరారు.

వన్ విలేజ్.. 4 విజిట్స్ కార్యక్రమ సమస్యలు వెంటనే పరిష్కరించాలి

నెల్లూరు(టౌన్), న్యూస్‌టుడే: వన్ విలేజ్.. 4 విజిట్స్ కార్యక్రమంలో ప్రజలు తెలిపిన సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో వివిధ అంశాలపై ఆర్డీవోలు, కమిషనర్లు, ఎంపీడీవోలు, తహసీల్దార్లు, వివిధ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వన్ విలేజ్ 4 విజిట్ కార్యక్రమంలో ప్రజలు, రైతులు తెలియజేసే రెవెన్యూ సంబంధిత సమస్యలను పరిశీలించి తక్షణమే పరిష్కరించాలన్నారు. జిల్లాలో యూరియా నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, రైతుల అవసరాలకు అనుగుణంగా సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని వ్యవసాయశాఖ అధికారులను ఆదేశించారు. ఛాంపియన్ ఫార్మర్లను ప్రోత్సహిస్తూ వారి ద్వారా మిగిలిన రైతులకు ఆధునిక సాగు పద్ధతులపై అవగాహన కల్పించాలని తెలిపారు. జేసీ వెంకటేశ్వర్లు, డీఆర్వో విజయకుమార్, జడ్పీ సీఈవో శ్రీధర్‌రెడ్డి, వ్యవసాయశాఖ అధికారిణి సత్యవాణి, పశుసంవర్ధకశాఖ జేడీ రమేష్‌నాయక్, ఉద్యాన శాఖ అధికారి సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇసుక రీచ్‌ల్లో నిబంధనలు తప్పనిసరి

పెన్నానదిలో ఇసుక రీచ్‌ను పరిశీలిస్తున్న జేసీ వెంకటేశ్వర్లు, అధికారులు

నెల్లూరు(నగరపాలకసంస్థ): ఇసుక రీచ్‌ల్లో నిబంధనలు కచ్చితంగా పాటించాలని జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు తెలిపారు. సోమవారం ఆర్డీవో అనూష, కమిషనర్ వైవో నందన్‌తో కలిసి పొర్లుకట్ట, బోడిగాడితోట, దీన్‌దయాల్‌నగర్, భగత్‌సింగ్‌కాలనీ ప్రాంతాల్లోని పెన్నానది ఇసుక రీచ్‌లను తనిఖీ చేశారు. ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న ఇసుక రీచ్ నిర్వహణ, తవ్వకాలు, రవాణా, డంపింగ్ తదితర అంశాలను పరిశీలించారు. అలాగే భగత్‌సింగ్‌కాలనీ పెన్నాతీరంలో నిర్మిస్తున్న రక్షణ గోడ పనులను తనిఖీ చేశారు. గోడ నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకునేందుకు ప్రజలతో మాట్లాడారు. కార్యక్రమంలో అర్బన్ తహసీల్దారు షఫీమాలిక్ తదితరులు పాల్గొన్నారు.

శుభమస్తు కారు విజేత రమణారెడ్డి

విజేతకు కారు తాళం అందిస్తున్న కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి

నెల్లూరు(పొదలకూరు రోడ్డు), న్యూస్‌టుడే: నెల్లూరులో శుభమస్తు షాపింగ్‌మాల్ ప్రజల మన్నలు పొందిందని తెదేపా నాయకులు కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి తెలిపారు. సోమవారం క్రిస్మస్ కార్నివాల్, సంక్రాంతి ఫెస్టివల్ రెండో కారు లక్కీ డ్రాను నిర్వహించారు. డ్రాలో రెండో కారు విజేతగా గుంటూరుకు చెందిన రమణారెడ్డి నిలిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పండగల సందర్భంగా 41 స్కూటీలు, రెండు కార్లు అందించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో శుభమస్తు షాపింగ్ మాల్ యాజమాన్యం, సిబ్బంది పాల్గొన్నారు.

నరసింహస్వామికి బంగారు నామం

బంగారు నామాన్ని బహూకరిస్తున్న దాతలు

నెల్లూరు(మార్కెట్ సెంటర్), న్యూస్‌టుడే: నెల్లూరు రూరల్ మండలం నరసింహకొండ శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామికి దాత బంగారు నామాన్ని బహూకరించారు. బుచ్చిరెడ్డిపాలెం మండలం నాగాయగుంట కొత్తవంగల్లు గ్రామానికి చెందిన కోడూరు చెంచు నరసయ్య, భూలక్ష్మీ దంపతులు రూ.50 వేల విలువజేసే బంగారు నామాన్ని ఆలయ ఈవో గోపికి అందజేశారు. దాతకు స్వామివారి శేష వస్త్రాలు, ప్రసాదం అందించారు. ఆలయ ప్రధాన అర్చకులు పాల్గొన్నారు.

గుంతల రోడ్డుపై ప్రమాదాలు

నగరంలోని నవాబుపేట ఎఫ్‌సీఐ కాలనీ ప్రధాన మార్గంలో పలుచోట్ల సిమెంట్ రోడ్డుపై కంకరలేచి గుంతలు పడ్డాయి. రాత్రివేళ గుంతలు కనిపించక వాహనదారులు గుంతల్లో పడి ప్రమాదాల బారినపడుతున్నారు. నగరపాలక సంస్థ అధికారులు స్పందించి గుంతలకు మరమ్మతులు చేయించాలని స్థానికులు కోరుతున్నారు.

– న్యూస్‌టుడే, నెల్లూరు (నవాబుపేట)

నిర్మాణంలో లోపం.. నిలిచిన జలం

బృందావనంలోని ఎల్ఐసీ కార్యాలయం వద్ద ఏడాది కిందట సిమెంట్‌తో రోడ్డు నిర్మాణం చేపట్టారు. రోడ్డుపై పలుచోట్ల సిమెంట్ లేచిపోయి కంకర కనిపిస్తోంది. కాగా స్థానికంగా ఉన్న యూనియన్ బ్యాంక్ వద్ద రోడ్డును సమాంతరంగా వేయక పోవడంతో అక్కడ తరచూ నీళ్లు నిలిచి పోతున్నాయని స్థానికులు తెలిపారు. రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు.

–న్యూస్‌టుడే, నెల్లూరు(జడ్పీ)

ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్‌లో చేరిక

నెల్లూరు ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్‌లో పలువురు ఎన్ఎంయూ నాయకులు చేరారు. జోనల్ కార్యదర్శి శామ్యూల్ ఆధ్వర్యంలో సోమవారం ఎన్ఎంయూను వీడిన లుక్సస్, రమణయ్యలతోపాటు పలువురు ఈయూలో సభ్యత్వం తీసుకున్నారు. వీరికి రాష్ట్ర గౌరవాధ్యక్షుడు సుబ్రహ్మణ్యం, డిప్యూటీ ప్రధాన కార్యదర్శి నారాయణరావు స్వాగతం పలికారు. – న్యూస్‌టుడే, నెల్లూరు(ఆర్టీసీ)

గుట్టలుగా వ్యర్థాలు.. తొలగించక అవస్థలు

నగరంలోని పలు ప్రాంతాల్లో పారిశుద్ధ్యం లోపించింది. ఇంటింటి చెత్తను సేకరించాలని నగరపాలకసంస్థ పారిశుద్ధ్య విభాగం అధికారులు చేతులెత్తేశారు. దీంతో స్థానికులు వ్యర్థాలను తీసుకొచ్చి వీధుల్లో గుట్టలుగా పోస్తున్నారు. నగరంలోని ఖుద్దూస్‌నగర్‌లో వారం రోజులుగా వ్యర్థాలు తొలగించడం లేదు. అధికారులు స్పందించి ప్రతిరోజూ చెత్తను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు. – న్యూస్‌టుడే, నెల్లూరు(టౌన్)

గుంతలు తీస్తారు.. పూడ్చడం విస్మరిస్తారు

నగరంలోని పద్మావతి సెంటర్ నుంచి రాజరాజేశ్వరి అమ్మవారి గుడికి వెళ్లే దారిలో తాగునీటి పైపులైను పనులు చేపట్టారు. ఇందుకు గుంతలు తీశారు. నెల రోజులవుతున్నా.. రహదారిపై తీసిన గుంతను పూడ్చలేదు. రాత్రివేళ వాహదారులు ప్రమాదాలబారిన పడుతున్నారు. అధికారులు సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.

–న్యూస్‌టుడే, నెల్లూరు (రవాణా)

పశువులు ఆరోగ్యంగా ఉంటేనే ఆదాయం

నెల్లూరు(నవాబుపేట): పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పశు ఆరోగ్య శిబిరాలను పశుపోషకులు సద్వినియోగం చేసుకోవాలని వెటర్నరీ పాలి క్లినిక్ ఉపసంచాలకులు డాక్టర్ టి.సోమయ్య పేర్కొన్నారు. నగరంలోని కార్యాలయంలో నెల్లూరు రూరల్ మండలానికి సంబంధించి పశు ఆరోగ్య శిబిరం సోమవారం జరిగింది. పశువులు, లేగ దూడలకు ఏలికపాముల మందులు, గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందులు తాగించాలన్నారు. పశువులు ఆరోగ్యంగా ఉంటే తద్వారా ఆదాయం పెరుగుతుందన్నారు. 264 పశువులు, 56 లేగదూడలకు చికిత్స చేసి మందులు తాగించినట్లు తెలిపారు. పశుసంవర్ధకశాఖ సహాయ సంచాలకులు మాలకొండయ్య, రామచంద్రారావు పాల్గొన్నారు.

శిబిరంలో పశువుకు చికిత్స చేస్తున్న వైద్యులు

కలెక్టర్‌కు ఎన్జీవోస్ అసోసియేషన్ సత్కారం

నెల్లూరు(కలెక్టరేట్): ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ నాయకులు కలెక్టర్ హిమాన్షు శుక్లాను మర్యాదపూర్వకంగా కలిశారు. సోమవారం కలెక్టరేట్‌లోని ఛాంబరులో కలిసి సత్కరించి పూలమొక్కను అందించారు. అనంతరం నూతన సంవత్సరం క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బండారుపల్లి వెంకటేశ్వర్లు, గాదిరాజు రామకృష్ణ, ఉపాధ్యక్షులు పి.కిరణ్‌కుమార్, సతీష్‌బాబు, జనార్దన్‌రావు, కరుణమ్మ, ఆర్గనైజింగ్ సెక్రటరీ లక్కాకుల పెంచలయ్య, జాయింట్ సెక్రటరీ వీరబ్రహ్మేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

ముగ్గురికి ఎన్నికల పురస్కారాలు

నెల్లూరు(కలెక్టరేట్), న్యూస్‌టుడే: జిల్లాలో ఉద్యోగ బాధ్యతల్లో ఉత్తమ ప్రతిభ చూపిన ముగ్గురికి అవార్డులను ప్రభుత్వం ప్రకటించింది. సర్వేపల్లి బీఎల్‌వో సూపర్‌వైజర్ పీవీఎస్‌టీ రామ్ ప్రసాద్, నెల్లూరు ఎలక్షన్ డిప్యూటీ తహసీల్దార్ కేసీ అషర్, ఆత్మకూరు బీఎల్‌వో బొల్లం వెంకట రమణయ్య ఉన్నారు. ఈనెల 25న జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా అవార్డులు అందజేయనున్నారు.

వేమన పద్యాల్లో వేద జ్ఞానం

యోగి వేమన విగ్రహం ఊరేగింపు

నెల్లూరు(జడ్పీ), న్యూస్‌టుడే: యోగి వేమన పద్యాల్లో వేద జ్ఞానం ఇమిడి ఉందని త్రైత సిద్ధాంత ప్రబోధ సేవా సమితి ఇందూ జ్ఞాన వేదిక అధ్యక్షుడు సురమౌళి అన్నారు. నగరంలోని అనీల్ గార్డెన్స్‌లో సోమవారం యోగి వేమన జయంతి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా వేమన విగ్రహాన్ని అనీల్ గార్డెన్ ప్రాంతంలో ఊరేగించారు. ● **నెల్లూరు (విద్య):** ధనలక్ష్మీపురంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో వేమన జయంతిని నిర్వహించారు. ప్రధానోపాధ్యాయులు గిరి, బాలభవన్ డైరెక్టర్ సుభద్రాదేవి పాల్గొన్నారు. ● **నెల్లూరు (వేదాయపాలెం):** జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ అజిత వేజెండ్ల, పోలీసు అధికారులు వేమన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ● **నెల్లూరు(జడ్పీ):** నెల్లూరులోని జడ్పీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జడ్పీ ఛైర్‌పర్సన్ ఆనం అరుణమ్మ, జడ్పీ ఉద్యోగులు పాల్గొన్నారు.

వేమన చిత్రపటానికి ఎస్పీ నివాళులు

జాకీర్ మృతి బాధాకరం

నెల్లూరు(టౌన్), న్యూస్‌టుడే: తెదేపాకు నిబద్ధత కలిగిన నాయకుడు జాకీర్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం బాధాకరమని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. సోమవారం నగరంలోని జాకీర్ నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన వెంట ఆనం రంగమయూరిరెడ్డి, కార్పొరేటర్ కరిముల్లా, సయ్యద్ సమీ హుస్సేనీ తదితరులు ఉన్నారు. ● **నెల్లూరు(పొదలకూరురోడ్డు):** జాకీర్ కుటుంబ సభ్యులు, ఆత్మీయ మిత్రులుసోమవారం పెద్దబజారు సెంటరులోని తెదేపా కార్యాలయం వద్ద అన్నదానం చేశారు. ముస్లిం మైనార్టీ నేతలు, తెదేపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

రూ.116 కోట్లతో అభివృద్ధి పనులు

నెల్లూరు(పొదలకూరురోడ్డు): కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి నెల్లూరురూరల్ మండలంలో రూ.116 కోట్లతో అభివృద్ధి పనులు చేసినట్లు తెదేపా నాయకుడు కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి తెలిపారు. సోమవారం మాదరాజుగూడూరు, పెనుబర్తి గ్రామాల్లో ప్రభుత్వ విలేజ్ క్లినిక్ భవనాల పనులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఏఎంసీ ఛైర్మన్ శ్రీధర్‌రెడ్డి, రూరల్ మండల పరిషత్ అధ్యక్షుడు విజయ్‌కుమార్, సహకార సంఘం అధ్యక్షుడు ప్రదీప్, నాయకులు శ్రీనివాసులురెడ్డి పాల్గొన్నారు.

దోమల నివారణకు 50 ఫాగింగ్ యంత్రాలు

నెల్లూరు(నగరపాలకసంస్థ), న్యూస్‌టుడే: నగరపాలకసంస్థ పరిధిలోని అన్ని డివిజన్లలో ప్రతి రోజూ ఫాగింగ్ ప్రక్రియను అమలు చేస్తూ, ఆయిల్‌బాల్స్ పిచికారి, కాలువల పూడికతీత పనులు తదితర కార్యక్రమాలతో దోమల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోనున్నట్లు ఇన్‌ఛార్జి మేయర్ రూప్‌కుమార్‌యాదవ్ తెలిపారు. సోమవారం కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటరులో కమిషనర్ వైవో నందన్‌తో కలిసి ప్రజారోగ్య విభాగం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. తెదేపా నాయకులు కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి మాట్లాడుతూ నెల్లూరురూరల్ నియోజకవర్గంలో దోమలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కమిషనర్ నందన్ మాట్లాడుతూ 54 డివిజన్లను 9 జోన్లుగా విభజించి దోమల నిర్మూలనకు ప్రత్యేక కార్యక్రమాలను క్రమం తప్పకుండా చేపడతామన్నారు. నూతనంగా కొనుగోలు చేసిన 50 ఫాగింగ్ మిషన్లతో పాటు గతంలో నుంచి వినియోగిస్తున్న భారీ ఫాగింగ్ యంత్రాలు కూడా అందుబాటులో ఉన్నాయన్నారు. సమావేశంలో ఆరోగ్యాధికారి డాక్టర్ కనకాద్రి, మలేరియా విభాగం అధికారి డాక్టర్ జిజియా, వెటర్నరీ అధికారి డాక్టర్ మదన్‌మోహన్ తదితరులు పాల్గొన్నారు.

ఆకట్టుకున్న కవితా పఠనం

నెల్లూరు(మార్కెట్ సెంటర్), న్యూస్‌టుడే: ప్రజాకవి యోగి వేమన జయంతిని పురస్కరించుకుని శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్లలో సాహితీ సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో ఆదివారం ఆత్మీయ కవి సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు నుంచి డాక్టర్ బద్రి పీర్ కుమార్ పాల్గొన్నారు. ఆయన వినిపించిన నీతి నిలయ సమాజాన యోగి వేమన కవితా పఠనం ఆకట్టుకుంది. ఈ సందర్భంగా వేదిక నిర్వాహకులు డాక్టర్‌ను సత్కరించి జ్ఞాపిక అందించారు. కార్యక్రమంలో పలువురు రచయితలు పాల్గొన్నారు.

వీబీ జీ రామ్‌జీ చట్టం రద్దు చేయాలి

నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): పనిహక్కును కాపాడుకోవాలంటే వీబీ జీ రామ్‌జీ చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ సీపీఎం నెల్లూరు రూరల్ మండల కమిటీ డిమాండ్ చేసింది. ఆ కమిటీ ఆధ్వర్యంలో మండల పరిధిలోని పాత వెల్లంటిలో ఇంటింటా కరపత్రాల పంపిణీ సోమవారం జరిగింది. సీపీఎం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

డాక్యుమెంట్లు పోయినవి

నా క్లయింట్ అయిన **గురువెల్లి చిరంజీవి,** తండ్రి **లేట్ రామారావు,** డోర్ నెం. 24-2-968, వేమాలశెట్టి బావి, రామ్‌నగర్, నెల్లూరు సిటీ. యావన్మందికి తెలియజేయడం ఏమనగా నా క్లయింట్ తేది: 22-12-2025న ఒరిజినల్ రిజిష్టరు డాక్యుమెంట్లు నెం. 4921/1992, 8342/2000, 4041/2008, 15327/2010, 9460/2014 మరియు 1913/2016 అన్నపూర్ణ అపార్ట్‌మెంట్, బాలాజీనగర్ సెంటరు దగ్గర జెరాక్స్ తీసుకొని బాలాజీనగర్ స్టేట్‌బ్యాంక్ ప్రక్కన మా బంధువు ఇంటికి మోటార్ బైక్‌లో తీసుకొని పోవుచుండగా ఒరిజినల్ రిజిష్టరు డాక్యుమెంట్లు నెం. 4921/1992, 8342/2000, 4041/2008, 15327/2010, 9460/2014 మరియు 1913/2016 మార్గమధ్యలో పడిపోయినవి. ఈ ఒరిజినల్ రిజిష్టరు డాక్యుమెంట్లు ఎవ్వరికైనా దొరికినయెడల ఈ క్రింది అడ్రస్సుకు తెలిపి తగిన పారితోషికం పొందగలరు.
టి.మనోహర్, బి.ఎల్.ఎల్.బి., అడ్వకేటు, రూమ్ నెం.6, 2వ ఫ్లోర్, ఎస్‌వీఎస్ కాంప్లెక్స్, మద్రాస్ బస్టాండ్, నెల్లూరు. సెల్: 98667 00484

వినతుల వెల్లువ.. చూపాలి చొరవ!

నెల్లూరు(కలెక్టరేట్), న్యూస్‌టుడే: నెలల తరబడి తిరుగుతున్నా.. ప్రజల సమస్యలు పరిష్కారం కావడం లేదు. క్షేత్రస్థాయిలో అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తుండటంతో వ్యయప్రయాసలతో జిల్లా కేంద్రానికి తరలి వస్తున్నారు. సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఉన్నతాధికారులకు అర్జీలు ఇచ్చి న్యాయం చేయాలని వేడుకున్నారు.

అర్జీని హోల్డ్‌లో పెట్టారు



నెల్లూరు నగరం రామలింగాపురం ప్రాంతానికి చెందిన బిక్కి **మహేష్‌కుమార్** పక్షవాతం కారణంగా నడవలేని పరిస్థితి. పింఛను అందించాలని 2024 ఆగస్టు తొమ్మిదో తేదీన అధికారులకు అర్జీ పెట్టుకున్నారు. పరిష్కారం అందించకుండా హోల్డ్‌లో ఉన్నట్లు అధికారులు సమాధానం ఇచ్చారు. ఉన్నతాధికారులు న్యాయం చేయాలని ఆయన వేడుకున్నారు.

సర్వేలో అన్యాయం



బోగోలుకు చెందిన **వల్లెపు వెంకటయ్య**కు 1.14 ఎకరాల పొలం ఉంది. కూలీ పనులకు ఇతర జిల్లాకు వెళ్లిన సమయంలో గత వైకాపా ప్రభుత్వ హయాంలో భూమిని సర్వే చేశారు. 17 సెంట్ల పొలాన్ని చుట్టుపక్కల పొలాల్లో కలిపేశారు. పొలానికి సంబంధించిన అన్ని పత్రాలు ఉన్నాయని, రీ సర్వే చేసి పొలాన్ని తిరిగి ఇప్పించాలని వేడుకున్నారు.

ఇంటి నుంచి గెంటేశారు



చేజర్ల మండలం పాడేరు గ్రామానికి చెందిన వృద్ధురాలు **దాసరి పెంచలమ్మ** భర్త తలారీగా పని చేస్తూ మృతి చెందారు. ఉద్యోగాన్ని కొడుక్కి ఇవ్వగా.. ఆయన కూడా చనిపోయారు. ఆ తర్వాత తన మనవడికి ఇచ్చారని, ఆయన ఇంటి నుంచి గెంటేశాడని కన్నీటి పర్యంతమైంది. వృద్ధాప్యం కారణంగా ఏ పని చేసుకోలేనని, అధికారులు న్యాయం చేయాలని కోరారు.

చేపల వేటకు వెళ్లకుండా అడ్డగింత

జువ్వెలదిన్నె పంచాయతీ కొత్తబంగారుపాళేనికి చెందిన **ఉదయకుమార్, శీను, గణేష్, ఫణీంద్ర, వెంకయ్య, బాబు** తదితరులు 20 మంది చేపల వేట కోసం బోట్లను కొనుగోలు చేశారు. హార్బర్ కాంట్రాక్టర్లు తమను సముద్రంలోకి వెళ్లకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయారు. పది రోజులుగా వేట లేక ఇబ్బందులు పడుతున్నామని, అధికారులు న్యాయం చేయాలని కోరారు.



(c) eenadu

వేమన స్మారక గీతాన్ని విడుదల చేస్తున్న మంత్రి సవిత, ఎమ్మెల్యేలు కందికుంట వెంకటప్రసాద్, కాలవ శ్రీనివాసులు, అమిలినేని సురేంద్రబాబు, శ్రీసత్యసాయి జిల్లా కలెక్టరు శ్యామ్‌ప్రసాద్, అనంతపురం జిల్లా తెదేపా అధ్యక్షుడు పూల నాగరాజు తదితరులు

వేమన తత్వాన్ని భావితరాలకు చాటుదాం

సంబరంగా జయంతి

కదిరి, గాండ్లపెంట, న్యూస్‌టుడే: ప్రజాకవి వేమన అభ్యుదయ భావాన్ని భావితరాలకు చాటుదామని బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత పిలుపునిచ్చారు. యోగివేమన జయంత్యుత్సవాన్ని కటారుపల్లిలో సోమవారం వైభవంగా నిర్వహించారు. సభాధ్యక్షుడు ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర పండగగా వేమన జయంతిని కదిరి ప్రాంతంలో చేయటం శుభపరిణామన్నారు. గతంలో పర్యాటకంగా అభివృద్ధి చేయాలనే యువగళం కార్యక్రమంలో భాగంగా టెంపుల్ టూరిజం సర్క్యూట్ చేయాలనే యువనేత లోకేశ్‌తో శిలాఫలకం వేయించామన్నారు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మర్రిమాను వివరాలు అడిగితే ప్రపంచ రికార్డులో ఉన్నట్లు తెలిపాం. దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలని సీఎం సూచించారన్నారు. గిన్నిస్ రికార్డులో మర్రిమానే కాదు వేమన పద్యాలాపన కూడా ఉండాలనే ప్రయత్నం చేశామన్నారు. తద్వారా ఏషియన్ బుక్ రికార్డు సాధించగలిగామన్నారు. మంత్రి మాట్లాడుతూ వేమన విద్యకు ప్రాధాన్యం, కులవ్యవస్థపై పదునైన పద్యాలను ఆయుధంగా సంధించారని పేర్కొన్నారు. ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రజాకవిగా శతాబ్దాల క్రితమే సరళభాషలో సామాజిక రుగ్మతలపై పద్యాలతో ఖండించారన్నారు. ఎంపీ బీకే పార్థసారథి మాట్లాడుతూ వేమన ఒక కులానికే పరిమితం కాదన్నారు. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, జేసీ మౌర్యభరద్వాజ్, ఆర్డీవో వి.వి.ఎస్.శర్మ, ఛైర్‌పర్సన్ దిల్షాదున్నిసా, సాహితీ పరిశీలకులు అంజిన్‌రెడ్డి, గుమ్మడి గోపాలకృష్ణ, పర్వీన్‌భాను, మాజీ ఎమ్మెల్యే పార్థసారథి, మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి, భైరవప్రాద్, శరత్‌కుమార్ రెడ్డి, శివశంకర్ పాల్గొన్నారు.

నృత్యం చేస్తున్న యువతులు

సభలో వేమన పద్యాలను పాడుతున్న చిన్నారి జ్ఞాన్విత

ఇంటర్మీడియట్ పరీక్షలకు సర్వం సిద్ధం

పుట్టపర్తి, న్యూస్‌టుడే: శ్రీసత్యసాయి జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా రెవెన్యూ అధికారి సూర్యనారాయణరెడ్డి తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో ఇంటర్ పరీక్షలపై డీఆర్ఓ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఫిబ్రవరి 23 నుంచి మార్చి 24వరకు పరీక్షలు జరుగుతాయి. ప్రాక్టికల్స్ 52 కేంద్రాల్లో, థియరీ పరీక్షలు 42 కేంద్రాల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. అక్రమాలకు ఆస్కారం లేకుండా అన్ని పరీక్షలు పూర్తిగా సీసీ కెమెరాల నిఘాలో నిర్వహిస్తామన్నారు. మొదటి సంవత్సరం పరీక్షలకు 11,737 మంది, ద్వితీయ సంవత్సరం 12,112 మంది విద్యార్థినీ, విద్యార్థులు హాజరవుతారని తెలిపారు. పోలీసు భద్రత, నిరంతర విద్యుత్తు సరఫరా, రవాణా సౌకర్యం కల్పించాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి చెన్నకేశవులు, కమిటీ సభ్యులు రామరాజు, ప్రశాంతి, ప్రశాంత్, జయచంద్ర, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

చెదలు.. దిగులు

- భవనాలకు తీరని నష్టం
- మందులు పిచికారీ చేసుకోలేక తంటాలు

అనంత నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపాన 13 ఏళ్ల క్రితం ఓ అపార్టుమెంటు నిర్మించారు. అందులో 80 ప్లాట్లు ఉన్నాయి. వాటిలో 60 ప్లాట్లకు చెద పురుగులు పట్టాయి. తలుపులు, కిటికీలు, ఇతర సామగ్రి పనికి రాకుండా పోయాయి. వాటి యజమానులకు నష్టం తప్పలేదు. తరచుగా వేలాది రూపాయలతో మందులు పిచికారీ చేస్తూనే ఉన్నారు. అపార్ట్‌మెంట్ వాసులే కాదు.. ఇతర ఇళ్ల యజమానులు సైతం.. తీవ్ర సమస్యగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అనంతపురం (వ్యవసాయం), న్యూస్‌టుడే: చెద పురుగులు ఇంట్లోకి చేరితే తర్వాత జరిగే నష్టం తీవ్రంగా ఉంటుంది. ఆయా ప్రాంతాల్లో పగుళ్లు ఏర్పడుతాయి. సాధారణంగా ఇంట్లో ఉన్న ఫర్నీచర్‌కు చెదలు పడుతుంటాయి. చెక్కతో తయారు చేసిన ఖరీదైన తలుపులు, కిటికీలు, ఇతర ఫర్నీచర్, సీలింగ్‌తోపాటు పేపర్లు, పెట్టెలు, ఇతర సామగ్రి పూర్తిగా దెబ్బతింటున్నాయి. నివారణకు గాను చాలామంది పురుగు మందులు వాడుతున్నారు. దీంతో ప్రజారోగ్యంపై ప్రభావం చూపుతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం కొత్త ఇళ్లకూ చెదలు సమస్య తలెత్తుతోంది.



ఓ ఇంట్లో చెక్కఫ్రేమ్‌కు చెదలు

ధనవంతులే కాదు.. సామాన్యులు సైతం ఇబ్బందులు పడుతున్నారు.

నాలుగు రకాలు

ముఖ్యంగా చెదపురుగుల్లో నాలుగు రకాలు ఉన్నాయి. రాణి, రాజు, సేవకులు, సిపాయిలుగా పిలుస్తారు. ఇవి సామూహికంగా పుట్టల్లో ఉంటాయి. తొలకరి వర్షాలు కురవగా పుట్టల నుంచి బయటకు వచ్చి చొరబడతాయి.

తేమ వాతావరణం అనుకూలం

సాధారణంగా వర్షాకాలం, చలికాలం.. చెద పురుగులకు అనుకూలంగా ఉంటాయి. తొలుత భవనాల్లో తేమ ఉన్న ప్రాంతాల్లో ప్రవేశించి... స్థావరంగా చేసుకుని చెక్క సామగ్రిని తొలుస్తుంటాయి. గుర్తించేలోపు ఫర్నీచర్‌ను గుల్ల చేస్తాయి. పుట్టలుగా ఇంట్లో పేరుకుపోయి విధ్వంసం సృష్టిస్తాయి.

2011 జనాభా లెక్కల ప్రకారం ఉమ్మడి అనంత జిల్లాలో సుమారు 9,68,160 ఇళ్లు ఉన్నాయి. తాజా అంచనాల ప్రకారం సుమారు 12 లక్షలు ఉన్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. సుమారు 2లక్షల పైచిలుకు ఇళ్లకు చెదలు పట్టినట్లు రసాయన పురుగుమందుల విక్రయదారులు పేర్కొంటున్నారు.

ప్రత్యేక దృష్టి సారిస్తే నివారణ సాధ్యం

- డాక్టర్ గుత్తా నారాయణస్వామి, ప్రధాన శాస్త్రవేత్త (పరిశోధన కేంద్రం, రేకులకుంట)

ప్రధానంగా ఇళ్లలో సరైన గాలి, వెలుతురు లేకపోవడం.. తేమ శాతం అధికంగా ఉన్నచోట్ల చెదపురుగులు పడతాయి. ఇటీవల కాలంలో మరింత అధికమయ్యాయి. అలాంటి ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలి. భవన నిర్మాణ సమయంలో కీటక నాశన మందులను వేయించాలి. చెదపురుగులు లోపలికి ప్రవేశించకుండా ఉంటాయి. భవన నిర్మాణానికి ముందు, తర్వాత బైఫెంత్రిస్ 2.5 ఎంఎల్ లేదా ప్రిఫ్రోనిల్ 02.9 ఎంఎల్ లేదా ఇమిడోక్లోప్రిడ్ 30.5 ఎంఎల్, లేదా క్లోరిఫైరోఫాస్ 20 ఎంఎల్ లీటరు నీటికి పిచికారీ చేసుకోవాలి. పాత భవనాల్లో ప్రతి 3 ఏళ్ల నుంచి 5 ఏళ్లకు ఒకసారి మందును పిచికారీ చేయిస్తే చెదల సమస్య నుంచి రక్షణ పొందవచ్చు.

ఇద్దరు ఏజీపీల నియామకం

అనంతపురం (లీగల్), న్యూస్‌టుడే: జిల్లాలో ఇద్దరు సహాయ ప్రభుత్వ న్యాయవాదులను నియమిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. కళ్యాణదుర్గం కోర్టుకు జి.పార్థసారథిచౌదరి, హిందూపురం న్యాయస్థానానికి పీవీ రామచంద్రప్ప ఏజీపీలుగా నియమితులయ్యారు. ఇద్దరూ మూడేళ్ల పాటు ఏజీపీలుగా పనిచేస్తారు. రెవెన్యూ, ఇతర శాఖల కేసులను వీరు ప్రభుత్వం తరఫున కోర్టులో వాదిస్తారు.

ముగ్గురు పోలీసులపై సస్పెన్షన్ వేటు

తనకల్లు, పుట్టపర్తి పట్టణం, న్యూస్‌టుడే: విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన తనకల్లు ఎస్సై గోపి, హెడ్ కానిస్టేబుల్ రామాంజనేయులును సస్పెండ్ చేస్తూ ఎస్పీ సతీష్‌కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పుట్టపర్తి పట్టణ సీఐ శివాంజనేయులును సస్పెండ్ చేస్తూ డీఐజీ షిమోషి ఉత్తర్వులు ఇచ్చారు. ఈనెల 5న తనకల్లు పోలీస్‌స్టేషన్ ఎదుటే వ్యక్తిని హత్య చేసిన ఘటనలో ఎస్సై గోపి, హెడ్ కానిస్టేబుల్ రామాంజనేయులు నిర్లక్ష్యమే కారణమని విచారణలో తేలడంతో వారిని వీఆర్‌కు పంపారు. మరింత లోతుగా విచారణ చేసి క్రమశిక్షణ చర్యలలో భాగంగా వారిపై సస్పెన్షన్ వేటువేశారు. ప్రజలకు న్యాయం చేయాల్సిన పోలీసులు అక్రమాలకు పాల్పడితే శాఖాపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.

ప్రాణం తీసిన కోపం

- మద్యం తాగొద్దని భర్తను వారించిన భార్య
- భర్త రాయి విసరడంతో కుమారుడికి తగిలి మృతి

యాడికి, న్యూస్‌టుడే: సంక్రాంతిని ఆ కుటుంబం సంతోషంగా జరుపుకొంది. అది చూసిన విధికి కన్ను కుట్టిందేమో.. మద్యం రూపంలో భార్యాభర్తల మధ్య చిచ్చురేపింది. చిన్న గొడవను పెద్దది చేసింది. దంపతుల నడుమ ఆగ్రహజ్వాలను రగిల్చింది. కోపతాపంతో ఊగిపోయిన భర్త, భార్యపై రాయి విసిరాడు.. అది గురి తప్పి అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కుమారుడికి తగిలి విలవిల్లాడిపోయాడు. మృత్యువుతో పోరాడుతూ శ్వాస వదిలాడు. లేకలేక కలిగిన బిడ్డ దూరం కావడంతో ఆ దంపతులు తీరని శోకంలో మునిగారు.

యాడికి మండలంలోని సి.లక్షుంపల్లి గ్రామానికి చెందిన రమేశ్, మహేశ్వరి దంపతులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి కుమారుడు రాహుల్ (4) ఉన్నాడు. పెళ్లయిన ఏడేళ్లకు పుట్టడంతో అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. సంక్రాంతి సందర్భంగా గత శుక్రవారం రమేశ్ మద్యం తాగి ఇంటికి వచ్చాడు. రోజూ వచ్చిన కూలీ డబ్బులు మద్యానికే తగలేస్తే ఎలా బతకాలని భర్తను భార్య నిలదీసింది. ఈ విషయంపై ఇద్దరు గొడవ పడ్డారు. రమేశ్ ఆవేశంతో ఊగిపోయి భార్యను కొట్టేందుకు అక్కడే ఉన్న రాయిని బలంగా విసిరాడు. అదికాస్త పక్కనే ఉన్న కుమారుడి తలకు తగిలింది. రక్తం కారుతున్న కుమారుడిని చూసి చలించిపోయారు. హుటాహుటిన తాడిపత్రికి తీసుకెళ్లి ప్రథమ చికిత్స చేశారు. వైద్యుల సలహా మేరకు మెరుగైన వైద్యం కోసం కర్నూలులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు.

చిన్నారి రాహుల్

జనగణమన.. ప్రధాన కూడళ్లలో ఆలాపన

తాడిపత్రి.. సమయం ఉదయం 8.30 గంటలు.. ఇంకేముంది జాతీయగీతం వినిపిస్తుంది. అందరూ ఒక్కసారిగా ఆగిపోయి జనగణమన... అంటూ ఆలపిస్తారు. ఒకటి, రెండు రోజులు కాదు నిత్యం జరిగే తంతు. ఎక్కడో కాదు.. పట్టణంలోని ప్రధాన కూడళ్లలో దేశభక్తి చాటుతున్నారు. నిర్వహణ అంతా తాడిపత్రికి చెందిన రోటరీక్లబ్ సభ్యులు చేస్తున్నారు. సొంత ఖర్చులతో నిత్యం జాతీయ జెండాలు చేతపట్టి సమైక్యత చాటుతున్నారు.

యల్లనూరు రోడ్డు కూడలిలో వాహనాలు నిలిపి జాతీయగీతం పాడుతూ..

మైక్‌సెట్‌లు ఏర్పాటు చేసి..

ప్రజల్లో దేశభక్తి పెంపొందించాలనే ఉద్దేశంతో 2024 సంవత్సరంలో క్లబ్ సభ్యులు సుమారు రూ.2లక్షల వ్యయంతో పట్టణంలోని ప్రధాన కూడళ్లలో మైకుసెట్‌లు ఏర్పాటు చేయించారు. అప్పటి నుంచి క్లబ్ సభ్యులు వాటి ద్వారా జాతీయగీతాన్ని వినిపించి ప్రజలు ఆలపించేలా చేస్తున్నారు. ఈ దృశ్యం నిత్యం అశోక్‌పిల్లర్, పోలీస్‌స్టేషన్, యల్లనూరు రోడ్డు, బస్టాండు..తదితర కూడళ్లలో కనిపిస్తుంది.

5 నిమిషాలు..

'తాడిపత్రి రోటరీ క్లబ్‌లో 45 మంది సభ్యులు ఉన్నారు. సరిగ్గా ఉదయం 8.30 గంటలకు మైక్‌లలో జాతీయ గీతం వచ్చేలా ఏర్పాట్లు చేశాం. అందరూ స్పందించి.. 5 నిమిషాల పాటు సమయాన్ని వెచ్చిస్తున్నారు. ప్రారంభంలో ప్రజలు చిరాకు పడినా ప్రస్తుతం పూర్తిగా సహకరిస్తున్నారు' అని క్లబ్ అధ్యక్షుడు కిషోర్‌కుమార్ చెబుతున్నారు. **- న్యూస్‌టుడే, తాడిపత్రి**

గుంతలతో చింతలు

పరిగి చెరువు కట్ట కింద హిందూపురం మడకశిర వెళ్లే రహదారిలో పలుచోట్ల గుంతలు పడ్డాయి. నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ముఖ్యంగా రాత్రి వేళల్లో చోదకులు ప్రమాదాల బారిన పడుతున్నారు. సమస్యను పెనుకొండ ఆర్అండ్‌బీ ఏఈ వెంకటేశ్ దృష్టికి తీసుకెళ్లగా గుంతలు పూడ్చేందుకు తగు చర్యలు తీసుకుంటానని తెలిపారు.

-న్యూస్‌టుడే, కొడిగెనహళ్లి(పరిగి)

దివ్యాంగురాలి సమస్యను ఆలకిస్తున్న జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్

ఫిర్యాదులు పరిష్కరించి.. భరోసా కల్పించాలి

పుట్టపర్తి పట్టణం, న్యూస్‌టుడే: ఫిర్యాదులను చట్టపరిధిలో పరిష్కరించి బాధితులకు భరోసా కల్పించాలని ఎస్పీ సతీష్‌కుమార్ పోలీస్ అధికారులను ఆదేశించారు. సోమవారం పుట్టపర్తిలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి ప్రజలు తరవచ్చి సమస్యలను ఏకరవు పెట్టారు. కుటుంబ కలహాలు, ఆర్థిక మోసాలు, భూమి. ఇతర ఆస్తి వివాదాలను ఎస్పీ దృష్టికి తెచ్చారు. 62 ఫిర్యాదులను ఎస్పీ స్వీకరించారు. బాధితుల సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించిన ఎస్పీ సంబంధిత పోలీస్ అధికారులతో ఫోన్లో మాట్లాడి నిర్ణీత సమయంలో పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో న్యాయ సలహాదారు సాయినాథరెడ్డి, మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ ఇందిర, ఎస్పీ సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సీ ఎస్టీ సెల్ సీఐ ఇస్మాయిల్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

మరమ్మతులు పూర్తయిన చోట నిండుగా జలం ఇలా..

పీఏబీఆర్ కుడి కాలువలో మెరుగ్గా నీటి ప్రవాహం

కూడేరు (ఉరవకొండ), న్యూస్‌టుడే: పీఏబీఆర్ కుడి కాలువలో నీటి ప్రవాహం మెరుగ్గా కొనసాగుతోంది. కూడేరు మండలం జల్లిపల్లి వద్ద గత నెలలో కాలువ గట్టు తెగిపోయిన విషయం తెలిసిందే. అక్కడ రూ.98 లక్షలతో చేపట్టిన శాశ్వత మరమ్మతు పనులు పూర్తయ్యాయి. దీంతో హెచ్చెల్సీ అధికారులు గత పది రోజులుగా కాలువలో నీటి ప్రవాహాన్ని పెంచుతూ వచ్చారు. ప్రస్తుతం 600 క్యూసెక్కుల ప్రవాహం ఉంది. కాలువ తెగిపోయిన ప్రదేశంలో జలాలు నిండుగా కనిపిస్తున్నాయి. ఈ నీటి మీదనే ఉరవకొండ, శింగనమల, రాప్తాడు, ధర్మవరం నియోజకవర్గాల్లోని 42 చెరువులు ఆధారపడి ఉన్నాయి. ఆయా ప్రాంతాల ప్రజాప్రతినిధులు తమ నియోజకవర్గాల్లోని చెరువులను నింపేలా చొరవ చూపుతున్నారు. వాటిలో నీరు చేరితే వేసవిలో ఎలాంటి సమస్య ఉండదు.

మడకశిర చెరువులో మట్టి మాయం

అక్రమార్కుల తవ్వకాలతో ఆనవాళ్లు కోల్పోతున్న వైనం

మడకశిర, న్యూస్‌టుడే : మట్టి అక్రమార్కులు చెరువులను చెరబడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా పొక్లెయిన్‌లు, టిప్పర్లు, ట్రాక్టర్లు ఏర్పాటు చేసుకుని ఎలాంటి అనుమతులు తీసుకోకుండా మట్టిని తరలించి వాటి విధ్వంసానికి పాల్పడుతున్నారు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు, రైతుల పొలాలు, రైల్వే పనులు అనే సాకుతో మట్టిని ఇష్టారాజ్యంగా తవ్వేస్తుండటంతో చెరువులు రూపం కోల్పోతున్నాయి. ఎక్కడ ఎంత లోతు తీయాలనే అంశాలేవి పట్టించుకోకపోవడం, అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో పర్యావరణానికి తీవ్ర విఘాతం కలుగుతోంది. మడకశిర నియోజకవర్గంలోని చెరువుల్లో రైతుల పేర్లతో పలువురు ఇళ్లకు, ఇటుకల బట్టీలకు, స్థలాల చదునుకు తోలుకుంటున్నారు. అధికారులు కూడా ప్రేక్షకపాత్ర పోషిస్తుండటంతో ఆక్రమణలకు హద్దు లేకుండా పోతోంది.

మట్టిని తవ్వేయడంతో ఏర్పడిన భారీ గుంతలు

వేయాలంటే మొదట పొలాన్ని చదును చేసుకోవాలని ఇందు కోసం మట్టి అవసరం కావడంతో టిప్పర్ లారీల్లో పట్టణం ప్రధాన రహదారుల మీదుగానే తరలించుకుంటున్నారు. అయితే దీన్ని అడ్డుకోవాల్సిన అధికారులు చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా గుట్టను తవ్వడం ఆపకపోతే పూర్తిగా మాయం అవుతుందని స్థానికులు వాపోతున్నారు.

గుట్టలనూ వదలడం లేదు

మడకశిర చెరువులో మట్టి పూర్తిగా తరలించడంతో పెద్దపెద్ద గుంతలు ఏర్పడ్డాయి. పక్కనే ఉన్న కొండ గుట్టను కూడా వదలకుండా మట్టిని తవ్వేస్తున్నారు. గత వైకాపా ప్రభుత్వంలో ఈ కొండ గుట్టలోని ఎర్రమట్టిని నాయకులే దగ్గరుండి సొంత పనులకు తరలించుకుని కొండను నాశనం చేశారు. ప్రస్తుతం స్థిరాస్తి వ్యాపారులు పట్టణ చుట్టుపక్కల ఉన్న లేఅవుట్ల పనులకు తీసుకెళ్తున్నారు. లేఅవుట్

ఎలాంటి అనుమతులు లేవు

మడకశిర చెరువులో మట్టిని తరలించేందుకు ఎవ్వరూ అనుమతులు తీసుకోలేదు. అభివృద్ధి పనులకు తప్ప ఎవరైనా సొంతానికి మట్టిని తీసుకెళ్తే కఠిన చర్యలు తీసుకుంటాం. లేఅవుట్ నిర్మాణాలకు మట్టిని తరలిస్తున్నారని ఫిర్యాదులు వస్తే వాహనాలను జప్తు చేయిస్తాం.

- తిరుమలేశ్వర్‌రెడ్డి, డీఈఈ, నీటిపారుదల శాఖ, మడకశిర

శిథిల భవనాల్లో బిక్కు బిక్కు..

● సచివాలయాల్లో తప్పని తిప్పలు

ముదిగుబ్బ, పుట్టపర్తిపట్టణం, బత్తలపల్లి, న్యూస్‌టుడే: గ్రామ సచివాలయాలు నేటికీ ఇరుకు గదులు, అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. ఫలితంగా ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల ముదిగుబ్బ మండలంలోని తప్పెటవారిపల్లిలో అద్దె భవనంలో కొనసాగుతున్న సచివాలయం శిథిలావస్థకు చేరుకుని పెచ్చులూడి పడింది. సిబ్బంది బయటకు పరుగులు తీయడంతో ప్రమాదం తప్పింది. ఇలాంటి భవనాల్లో విధులు నిర్వహించాలంటే ఉద్యోగులు భయాందోళన చెందుతున్నారు.

జిల్లా: శ్రీసత్యసాయి	
గ్రామ సచివాలయాలు :	467
ప్రభుత్వ భవనాలు:	409
అందులో నిర్మాణంలో ఉన్నవి:	19
పనులు ప్రారంభం కానివి:	39
అద్దె భవనాల్లో కొనసాగుతున్నవి:	58

పాతబడిన అద్దె భవనంలో ముదిగుబ్బ-2 సచివాలయం

ముదిగుబ్బ మేజర్ పంచాయతీలో 2 భవనాలు, సంకేపల్లి, అడవిబ్రాహ్మణపల్లితండా, మల్లేపల్లి, తప్పెటవారిపల్లిలో నేటికీ ప్రభుత్వ భవనాలు పూర్తికాలేదు. కొన్ని సచివాలయ నిర్మాణాలు పూర్తయినప్పటికీ విద్యుత్తు వైరింగ్, తాగునీరు, మరుగుదొడ్లు, ఇతరత్రా చిన్నపనులు చేయకపోవడం, బిల్లులుకాక చివరి దశలో నిలిచిపోవడంతో వినియోగంలోకి రాలేదు.

బిల్లుల చెల్లింపులో జాప్యం

★ గ్రామ సచివాలయాల నిర్మాణాల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. గత ప్రభుత్వంలో బిల్లులు సకాలంలో ఇవ్వకపోవడంతో ఎక్కడికక్కడ పనులు ఆపేశారు. ఆ భవనాల చుట్టూ కంపచెట్లు పెరిగి అధ్వానంగా తయారయ్యాయి.

★ గ్రామాల్లో సచివాలయానికి రూ.1,500, మండల కేంద్రాల్లో అయితే రూ.2 వేల వరకు ప్రభుత్వం అద్దె చెల్లిస్తుంది. అద్దె బిల్లులు సక్రమంగా రాకపోవడంతో ఆయా పంచాయతీ కార్యదర్శులే సొంత డబ్బు ఖర్చు పెడుతున్నారు. తక్కువ అద్దెకు పాతభవనాలు, శిథిలావస్థకు చేరుకున్నవే దొరకడంతో వాటితోనే సర్దుకుపోతున్నారు. ఈ విషయమై పీఆర్ డీఈ పాండురంగారెడ్డి వివరణ కోరగా.. మంజూరైన భవనాలు వివిధ కారణాలతో నిలిచిపోయాయి. గుత్తేదారులతో మాట్లాడి త్వరలోనే నిర్మాణాలు పూర్తి చేయిస్తామన్నారు.

సొంతింటి కల సాకారానికి అడుగులు

పుట్టపర్తి, కదిరి, న్యూస్‌టుడే: నిరుపేదలు ఏళ్లుగా ఎదురు చూస్తున్న సొంతింటి కల సాకారం దిశగా అడుగులు పడుతున్నాయి. టిడ్కో సముదాయాల కల్పనకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. అర్ధాంతరంగా ఆగిపోయినా సముదాయాల నిర్మాణాలు, రహదారులు, తాగునీరు, విద్యుత్తు దీపాల పనులు ప్రారంభించారు. జూన్ నాటికి అన్ని పురపాలికల్లో ఇళ్లను అప్పగించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. పెండింగ్‌లో ఉన్న బిల్లులను కొంత మేర గుత్తేదారులకు చెల్లించింది. దీంతో లబ్ధిదారుల సొంతింటి కల నిరీక్షణకు తెరపడనుంది. జిల్లా వ్యాప్తంగా 4,124 సముదాయాలను నిరుపేదలకు కేటాయించేందుకు రూ.38.02 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. ధర్మవరం మున్సిపాలిటీలో సముదాయాల భవనాలు 85 శాతం, హిందూపురంలో 75 శాతం పూర్తయ్యాయి. మౌలిక వసతులు కల్పించాల్సి ఉంది. కదిరి, పుట్టపర్తి మున్సిపాలిటీలో ఆగిపోయిన సముదాయాలతోపాటు సదుపాయాలు కల్పించి, లక్ష్యాలను పూర్తి చేయాల్సి ఉంది.

పురపాలక	మంజూరైన ఇళ్లు	నిధులు (రూ.కోట్లు)
హిందూపురం	1,200	14
కదిరి	1104	12
ధర్మవరం	1340	4.07
పుట్టపర్తి	480	7.95

త్వరితగతిన పూర్తికి చర్యలు - వసుధరాణి, డీఈ

టిడ్కో ఇళ్ల నిర్మాణాలతో పాటు, రహదారులు, డ్రెయిన్లు, తాగునీరు, విద్యుత్తు పనులు చేపడుతున్నాం. జాప్యం లేకుండా సకాలంలో పూర్తి చేయిస్తాం. అన్ని సౌకర్యాలు కల్పించి, లబ్ధిదారులకు అందజేస్తాం.

అంత్యక్రియలు, నిర్యాణం, వర్ధంతి, జయంతి
మీ ఉన్నతికై శ్రమించిన, మీ కుటుంబ సభ్యుల/ఆత్మీయుల అంత్యక్రియలు, నిర్యాణం, వర్ధంతి, జయంతి ప్రకటనలు ఈనాడులో తక్కువ ఖర్చుతో ప్రకటనలు ప్రచురణ కొరకు
పూర్తి వివరములకు:
8008709784

EENADU eClassifieds

BUSINESS SERVICES

BUSINESS OFFER

మీ బంగారం, వెండి, డైమండ్స్ బ్యాంక్స్/ఫైనాన్స్‌లో తాకట్టు ఉన్నవి మా డబ్బుతో విడిపించి కొంటాము. స్పాట్ క్యాష్/షిఫ్టింగ్ గోల్డెన్ ట్రేడింగ్ కం © 7382114647.

EDUCATION

COACHING CENTRES

పదవ తరగతి, ఇంటర్ ఫెయిల్ అయినవారికి ట్యూషన్ చెప్పబడును. హాస్టల్ కలదు. శేఖర్ కోచింగ్ సెంటర్, 3వ రోడ్డు, Opp. G.R.ఫంక్షన్‌హాల్, ATP. Cell: 9440045441

REAL ESTATE

LEASE/ RENT

కడప జిల్లా జమ్మలమడుగు ప్రాంతంలో రెండు అగ్రికల్చర్ గోడౌన్లు లీజుకు/బాడుగకు ఇవ్వబడును. ఒక్కోక్క గోడౌన్ 30,240 చ|| అ|| 72 అడుగులు వెడల్పు, 400 అడుగులు పొడవు, 18 అడుగులు ఎత్తు ఉన్నాయి. నీటి వసతి & ట్రాన్స్‌ఫార్మర్ కలదు. © 9963478103.

JOBS

Lady Telecallers, Receptionist, Computer Operator, Pros in Anantapur. Cell: 6302037812

మయూరిటైల్స్ & శానిటరీ షోరూంలో పనిచేయుటకు అనుభవంకల సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ (మేల్) కావలెను. జీతం: 16,000/- + ఇన్సెంటివ్స్. బళ్లారిరోడ్, సాయిబాబాగుడి దగ్గర, ATP. 9848189744.

శివతేజ ఇన్‌ఫ్రా ఎర్రచందనం ATP జిల్లాలో రియల్ ఎస్టేట్ రంగంలో అనుభవం ఉన్న మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను. అర్హత: Inter+ డిగ్రీ సెల్: 6309997986

ఎస్.ఆర్ డిఫెన్స్ అకాడమీ, బళ్లారి రోడ్, రాచానపల్లి, అనంతపురం రూరల్ నందు పనిచేయుటకు లేడీ టెలికాలర్స్ కావలెను. సెల్: 9780029999

Wanted: డిప్లొమా/B.Tech అర్హత కల్గిన అభ్యర్థులు I.T.I. కాలేజ్ కదిరిలో పనిచేయడానికి అర్హత మరియు ఆసక్తిగలవారు సంప్రదించగలరు. సెల్: 9440566143, 9440968212.

పరమేశ్వర టింబర్స్, గుత్తి రోడ్డు, ATP నందు ఇంటీరియర్స్‌లో అనుభవం ఉన్న ఆర్కిటెక్ట్/ సివిల్ ఇంజనీర్ కావాలి. సేల్స్ & మార్కెటింగ్ అనుభవం ఉంటే ప్రాధాన్యం. జీతం అనుభవాన్ని బట్టి నిర్ణయం. © 9666946649

ATP నందు పనిచేయుటకు యువతి/ యువకులు కావలెను. Q: డిగ్రి జీతం. 8K నుంచి 25K సంప్రదించండి. © 8500242049.

తాహ బ్యూటి ట్రెండ్స్ నందు పనిచేయుటకు రిసెప్షనిస్ట్ కావలెను. Qly: Degree, కంప్యూటర్ అనుభవం ఉండవలెను. Cont: 9193882222.

DRIVERS

16 టైర్ల లారీ డ్రైవర్లు కావలెను

కర్నూలు నుండి కర్ణాటక కు సిమెంట్‌ను రవాణా చేయుటకు భారీ వాహన లైసెన్స్, ఎ.సి. వాహనాలను నడుపుటలో అనుభవమున్న డ్రైవర్లు కాంట్రాక్ట్ పద్ధతిపై కావలెను.

16 - 20 రోజుల డ్యూటీకి సమర్థతకు అనుగుణంగా ₹35,200/- నుండి ₹46,667/- వరకు ప్రోత్సాహకాలు కలవు

₹ 6 లక్షలకు ప్రమాదబీమా కల్పించబడును.

వివరాలకు సంప్రదించండి: 63005 31102, 040-67751284, 63005 31020

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

నేటి నుంచి ఈఎస్ఎల్ ప్రాంతీయ క్రికెట్ పోటీలు

జూనియర్ విభాగంలో తలపడనున్న జట్లు

అనంతపురం క్రీడలు, న్యూస్‌టుడే: ఈనాడు స్పోర్ట్స్ లీగ్ ప్రాంతీయ స్థాయి క్రికెట్ టోర్నీ మంగళవారం నుంచి మొదలవుతుంది. జిల్లాస్థాయి టోర్నీలో ఛాంపియన్లుగా నిలిచిన రాయలసీమ జిల్లాల జట్లు తలపడనున్నాయి. విన్సెంట్ డీపాల్ మైదానం వేదికగా రెండు రోజులు, రాయలసీమ క్రికెట్ మైదానంలో ఫైనల్ పోటీ ఉంటుంది. ధనిక్ భారత్ విద్యాసంస్థల సమర్పణలో రెండో అంచెలో జరిగే ఈ పోటీల్లో అనంతపురం జిల్లాతో పాటు చిత్తూరు, కర్నూలు, కడప జిల్లాల జట్లు పాల్గొంటున్నాయి. గత నెలలో ఈఎస్ఎల్ జిల్లాస్థాయి క్రికెట్ టోర్నీ ముగిసిన విషయం తెలిసిందే. గ్రామీణ క్రికెటర్లలో దాగిన ప్రతిభను వెలికి తీయాలన్న సంకల్పంతో 15వ సారి ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఈఎస్ఎల్ గిన్నిస్ బుక్ రికార్డులకు ఎక్కిన విషయం తెలిసిందే. రాయలసీమ రాకర్స్‌గా ఏ జట్టు అవతరిస్తాయో తెలియాలంటే మరో మూడు రోజులు వేచిచూడాల్సిందే. ప్రాంతీయ స్థాయి పోటీల్లో ప్రతి మ్యాచ్‌కు 20 ఓవర్లు నిర్ణయించారు.

హర్షిత 'మంచి ఆరోగ్యం అందరి హక్కు' మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ 1వ క్రాస్, మారుతి నగర్, అనంతపురం.

జూనియర్ విభాగంలో నేటి పోటీలు

- ఉదయం 9 గంటలకు **అనంతపురం × కడప**
- మధ్యాహ్నం 1.30 గంటలకు **చిత్తూరు × కర్నూలు**

EENADU SPORTS LEAGUE 2025

Title Sponsor: ధనిక్ భారత్ విద్యా సంస్థలు IIT-JEE | NEET

Protein Partner: నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ (Non-Govt. Public Charitable Trust) NECC

Beverage Partner: CMR SHOPPING MALL The joy of life

Regional Sponsor: MITS DEEMED TO BE UNIVERSITY MADANAPALLE INSTITUTE OF TECHNOLOGY & SCIENCE www.mits.ac.in

Gift Partner: KL (DEEMED TO BE UNIVERSITY)

Digital Partner: ఈనాడు.నెట్ ETV BHARAT

TV Partner: ETV ఆంధ్రప్రదేశ్

Organised by ఈనాడు

నిత్య విద్యార్థులుగా మారాలి

తమిళనాడు కేంద్రీయ విశ్వవిద్యాలయం వీసీ కృష్ణన్

కృష్ణన్‌ను సన్మానిస్తున్న వీసీ కోరి తదితరులు

బుక్కరాయసముద్రం, న్యూస్‌టుడే: ఉపాధ్యాయులు నిత్య విద్యార్థులుగా ఉంటూ ప్రపంచంలో జరుగుతున్న సరికొత్త విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని తమిళనాడు కేంద్రీయ విశ్వవిద్యాలయం వీసీ ఎన్.కృష్ణన్ సూచించారు. సోమవారం ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో మాలవ్య మిషన్ ఉపాధ్యాయ శిక్షణ కేంద్రంలో ఆరు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని వీసీ కోరితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో అన్ని వృత్తుల కంటే ఉపాధ్యాయ వృత్తి అత్యంత పవిత్రమైనదన్నారు. భావిభారత పౌరులను తీర్చిదిద్దే బాధ్యత మీపైనే ఉందన్నారు. వీసీ కోరి మాట్లాడుతూ విద్యార్థి, ఉపాధ్యాయుడి మధ్య బాంధవ్యం స్నేహపూర్వకంగా ఉండాలన్నారు. ఉపాధ్యాయులు భారతీయ జ్ఞానపరంపరతో అనుభవాత్మక, సమగ్ర విద్యకు బలమైన పునాది వేయాలన్నారు. విద్యార్థులకు సమకాలీన, సామాజిక, నైతిక, సాంకేతిక సవాళ్లను ఎదుర్కొనేలా బోధించాలన్నారు. అనంతరం కృష్ణన్‌ను వీసీ కోరి సత్కరించారు. కార్యక్రమంలో వర్సిటీ డీన్ షీలారెడ్డి, ఆచార్య మాలతి, 120 మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

మహిళలు, చిన్నారుల భద్రతకు ప్రాధాన్యం

అనంత నేరవార్తలు: జిల్లాలో మహిళల భద్రతను మరింత పటిష్ఠం చేసే లక్ష్యంతో ఎస్పీ జగదీశ్ సోమవారం జీఎంఎస్కే, డబ్ల్యూఎంఎస్కేలతో జూమ్ కాన్ఫరెన్స్ జరిపి పలు సూచనలు చేశారు. సచివాలయ పరిధిలోని ఇళ్లను తప్పకుండా సందర్శించాలని, అతివల సమస్యలపై దృష్టి సారించి వాటికి పరిష్కారం చూపడానికి కృషి చేయాలని కోరారు. గ్రామ మహిళా పోలీసు ప్రజల మధ్య విధులు నిర్వర్తించాలన్నారు. రోజూ ఇళ్లకు వెళ్లి స్త్రీల సమస్యలు తెలుసుకోవాలన్నారు. ఫోన్ నంబర్‌తో పాటు డయల్ 100, 112పై అవగాహన కల్పించాలన్నారు. ముఖ్యమైన ఫోన్ నంబర్ల స్టిక్కర్లను ఇళ్ల ద్వారాలపై అంటించాలన్నారు. మహిళలపై వేధింపులు జరిగే ప్రాంతాలతో పాటు ఆకతాయిలు ఉండే వీధులపై నిఘా ఉంచాలన్నారు. పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్లు, దేవాలయాలు, మార్కెట్లు, మహిళలు ఎక్కువగా వెళ్లే ప్రాంతాలను మ్యాప్ చేయాలని ఆయన ఆదేశించారు.

నేటినుంచి విద్యుత్తు ఛార్జీలపై ప్రజాభిప్రాయ సేకరణ

అనంతపురం (విద్యుత్తు): దక్షిణ ప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థ (ఏపీఎస్పీడీసీఎల్) 2026-27 ఆర్థిక ఏడాదికి సంబంధించిన ఆర్థిక అవసరాలు, విద్యుత్తు ఛార్జీల ప్రతిపాదనలపై విద్యుత్తు నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యుత్తు శాఖ ఎస్ఈ శేషాద్రిశేఖర్ తెలిపారు. 20న తిరుపతి కార్పొరేట్ కార్యాలయం, 22, 23 తేదీల్లో విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం, 27న కర్నూలు విద్యుత్తు నియంత్రణ మండలి సమావేశ భవనంలో ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుందన్నారు. ప్రజలు, విద్యుత్తు వినియోగదారులు తమ అభ్యంతరాలు, అభిప్రాయాలను వ్యక్తిగతంగా హాజరై చెప్పవచ్చన్నారు. లేదా ఆయా రోజుల్లో అనంతపురంలోని విద్యుత్తు శాఖ ప్రధాన కార్యాలయంతో పాటు సంబంధిత డివిజన్ ఈఈ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్‌లలో పాల్గొని తమ సూచనలు తెలియజేయవచ్చన్నారు. వినియోగదారులు ఏపీఈఆర్సీ వెబ్‌సైట్‌లోని commn-secy@aperc.in కి తమ అభ్యంతరాలు పంపడంతో పాటు పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. వాటిని పరిశీలించిన తర్వాత నియంత్రణ మండలి అనుమతితో వారి అభిప్రాయాలను వినడం జరుగుతుందని ఆయన వివరించారు.

కృత్యాధార బోధన.. పుస్తక రచన

ఉపాధ్యాయుడు పఠాన్ బాబాద్దీన్‌ఖాన్ ఘనత

తయారు చేసిన పాఠ్యాంశాలను ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్‌కు వివరిస్తున్న బాబాద్దీన్ ఖాన్

లేపాక్షి, హిందూపురం అర్బన్, న్యూస్‌టుడే: ఒకవైపు తరగతి గదిలో విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా కృత్యాధార బోధన సాగిస్తూనే మరోవైపు పాఠ్య పుస్తకాల రచయితగా ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు లేపాక్షి మండలం పులమతి ఉన్నత పాఠశాలలో ప్రత్యేక అవసరాల విద్యార్థులకు బోధించే ఉపాధ్యాయుడు పఠాన్ బాబాద్దీన్‌ఖాన్. 2026-27 విద్యా సంవత్సరం నుంచి 1-8 తరగతుల పాఠ్య పుస్తకాల్లో సమగ్ర మార్పులు తీసుకొస్తున్నారు. అందులో భాగంగా ప్రాథమిక తరగతులకు సంబంధించి 'పరిసరాల విజ్ఞానం' పాఠ్యపుస్తక రచనలో ఈ ఉపాధ్యాయుడు కీలకపాత్ర పోషిస్తున్నారు.

కార్యశాలలకు ప్రాతినిధ్యం

నూతన జాతీయ విద్యా విధానం-2020కి అనుగుణంగా వచ్చే విద్యా సంవత్సరం 1-8 తరగతుల వరకు పాఠ్య పుస్తకాల్లో సమూల మార్పులు చేపట్టనున్నారు. ఈ కీలక కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర విద్యా పరిశోధనా మండలి ఆధ్వర్యంలో విజయవాడలో పలు దశల్లో నిర్వహించిన కార్యశాలలకు బాబాద్దీన్‌ఖాన్ ప్రాతినిధ్యం వహించి వినూత్న ఆలోచనలతో విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా పాఠ్యాంశాలను రూపొందించారు. పాత తరగతి నుంచి కొత్త తరగతికి పిల్లలు అలవాటు పడేందుకు 1, 2 తరగతులకు 36 రోజులు, 3-8 తరగతులకు 13 రోజుల పాటు సంసిద్ధత బోధనకు అవకాశం ఇచ్చేలా రూపకల్పన చేస్తున్నారు.

రాష్ట్ర అంశాలకు పెద్దపీట

రాజకీయ ప్రచారం లేకుండా, పాఠశాలలు రాజకీయాలకు దూరంగా ఉండేలా, పిల్లల్లో సమానత్వ భావన పెంచేలా పాఠ్యాంశాలు రూపొందిస్తున్నారు. సాంఘిక శాస్త్రం, ఈవీఎస్, సామాన్యశాస్త్రం పాఠ్య పుస్తకాల్లో స్థానిక అంశాలు, ఉదాహరణలు జోడిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రత్యేక సంస్కృతి, భౌగోళిక పరిస్థితులు, చరిత్ర, జీవనోపాధులు, పాలన, నిర్వహణ అంశాలను పాఠ్యాంశాల్లో చేరుస్తున్నారు.

ఘనంగా సత్యసాయి వైట్‌ఫీల్డ్ ఆసుపత్రి వార్షికోత్సవం

వార్షిక నివేదికను విడుదల చేస్తున్న ట్రస్టీ ఆర్‌జే రత్నాకర్, తదితరులు

పుట్టపర్తి, న్యూస్‌టుడే: అత్యాధునిక ఖరీదైన వైద్యాన్ని నిరుపేదలకు ఉచితంగా అందించడమే లక్ష్యమని సత్యసాయి ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ ఆర్‌జేరత్నాకర్ పేర్కొన్నారు. సోమవారం సాయి కుల్వంత్ మందిరంలో వైట్‌ఫీల్డ్ ఆసుపత్రి (బెంగుళూరు) 25వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సత్యసాయి మహాసమాధి చెంత రత్నాకర్ చేతుల మీదుగా సాయి స్పర్శ్ పేరుతో వైద్యసేవలు, శిక్షణ కార్యక్రమాలు తదితర అంశాలతో కూడిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. సత్యసాయి ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవలను డైరెక్టర్ సుందరేశన్ వివరించారు. సాయంత్రం వైద్యులు, సిబ్బంది, సాయి విద్యార్థులు కుసుమాంజలి పేరుతో సంగీత కచేరి నిర్వహించారు. భక్తిగీతాలను శ్రావ్యంగా ఆలపించారు. బాబా మహాసమాధిని దర్శించుకున్నారు.

పారిశుద్ధ్యంలో జిల్లాను ఆదర్శంగా తీర్చిదిద్దుతాం

ఎలక్ట్రికల్ ఆటోలను ప్రారంభిస్తున్న డీపీవో సమత

పుట్టపర్తి, న్యూస్‌టుడే: పారిశుద్ధ్యం మెరుగులో జిల్లాను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని డీపీవో సమత పేర్కొన్నారు. సోమవారం డీపీవో కార్యాలయం వద్ద ఎనిమిది మండలాలకు ఎనిమిది ఈ ఆటోలను ఆమె ప్రారంభించారు. ఇంటింటికి చెత్త సేకరణ చేసి, పారిశుద్ధ్యం మెరుగుకు సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ చర్యలు తీసుకుంటున్నారని, ఆ దిశగా అందరూ సమష్టిగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లాలోని 468 పంచాయతీల్లో పారిశుద్ధ్యం, వీధి దీపాల నిర్వహణ, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు.

అర్జీలను నాణ్యతగా పరిష్కరించాలి

పుట్టపర్తి, న్యూస్‌టుడే: ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి, పారదర్శకంగా విచారణ చేసి నాణ్యతగా పరిష్కారం చూపాలి అని జేసీ మౌర్య భరద్వాజ్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని ప్రజా పరిష్కార వేదికలో జేసీ, డీఆర్ఓ సూర్యనారాయణరెడ్డితో కలిసి 236 ఫిర్యాదులను స్వీకరించారు.

పాపిరెడ్డిపల్లి కొండలకు నిప్పు

కాలిపోతున్న మొక్కలు, గ్రాసం

సోమందేపల్లి, న్యూస్‌టుడే: సోమందేపల్లి పంచాయతీ పరిధిలోని పాపిరెడ్డిపల్లి కొండలకు సోమవారం సాయంత్రం గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. దీంతో కొండల్లో ఏపుగా పెరిగిన పచ్చని మొక్కలు, బోద గడ్డికి నలువైపులా మంటలు వ్యాపించడంతో పూర్తిగా తగలబడి పోయాయి. పెద్దఎత్తున మంటల్లో పచ్చదనం కాలిపోతుండటంతో పశుపక్ష్యాదులు, అడవి జంతువులు పరుగులు తీశాయి.

రైతన్నా.. మొక్కజొన్న మేలన్నా!

ఏటా పెరుగుతున్న సాగు

సాగులో ఉన్న మొక్కజొన్న పంట

ముదిగుబ్బ, న్యూస్‌టుడే : వాణిజ్య పంటలతో నష్టాలు చవిచూసిన రైతులు మొక్కజొన్న పంటపై ఆసక్తి చూపుతున్నారు. శ్రీసత్యసాయి జిల్లాలో మొక్కజొన్న సాధారణ సాగు విస్తీర్ణం 3,763 హెక్టార్లు ఉంది. గతేడాది 4వేల హెక్టార్లలో సాగుచేయగా ఈసారి 4,166 హెక్టార్లు సాగులో ఉంది. గతేడాదికంటే 166హెక్టార్లు సాగువిస్తీర్ణం పెరిగిందని జిల్లా వ్యవసాయాధికారి కృష్ణయ్య తెలిపారు. మడకశిర, హిందూపురం, పెనుకొండ, సోమందేపల్లి, కొత్తచెరువు, బుక్కపట్నం, ముదిగుబ్బ ప్రాంతాల్లో ఎక్కువగా మొక్కజొన్న సాగుచేస్తున్నారు. అనంతపురం జిల్లాలోనూ విరివిగా సాగు పెరుగుతోంది.

తక్కువ పెట్టుబడి : పెట్టుబడి, తెగుళ్ల బెడద, కూలీల అవసరం, నీటి వినియోగం తక్కువగా ఉండి, వాతావరణ ప్రతికూల పరిస్థితులను తట్టుకుంటుంది. కేవలం రైతు దంపతుల శ్రమతోనే పూర్తిగా సాగుచేసుకోవచ్చు. ముందుగా భూమిని ఐదుమడకలతో దుక్కిచేసి డ్రిప్పు పద్ధతిలో సాగుచేయాలి. వరుసల మధ్య 60సెం.మీ, మొక్కల మధ్య 20 సెం.మీ దూరంతో విత్తుకోవాలి. ఎకరాకు హైబ్రిడ్ రకమైతే 8-10 కిలోలు, దేశీయ రకాలైతే 12-15 కిలోలు విత్తనాలు అవసరం. ఎకరానికి 33 వేల నుంచి 35 వేల మొక్కలు పెరుగుతాయి. ఎక్కువగా సీపీ-858, అడ్వాన్స్, సీపీ-858 రకాలను సాగు చేస్తున్నారు. ఎకరానికి రూ.16-24వేల వరకు పెట్టుబడి వస్తుంది.

తెగుళ్ల నివారణ : మొక్కజొన్నలో ప్రధానంగా కత్తెర పురుగు వ్యాపిస్తుంది. నివారించేందుకు ఎకరానికి 55 కిలోల యూరియా, భాస్వరం 76 కిలోలు, 58కిలోల పొటాషియం వేసుకోవాలి. యూరియాను మూడు విడతల్లో చల్లుకోవాలి. కలుపు నివారణకు విత్తిన వెంటనే ఎకరానికి కిలో అట్రాజిన్ మందు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. జింక్ సల్ఫేట్ 20 కిలోలువేస్తే తెగుళ్లను పూర్తిగా నివారించవచ్చు.

నాలుగు నెలల్లో కోతకు : 100 నుంచి 120 రోజుల్లోపు పంట కోత కొస్తుంది. ఎకరానికి 35-40 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. కోళ్ల దాణాకు మొక్కజొన్న ఉపయోగిస్తుండటంతో డిమాండ్ బాగా పెరిగింది. క్వింటా రూ.2,200 పంటను పశుగ్రాసాన్ని విక్రయించి మరింత ఆదాయాన్ని పొందవచ్చు.

సమస్య- సమాధానం

బుక్కరాయసముద్రం, న్యూస్‌టుడే : జిల్లాలో వివిధ రకాల పంటలు సాగుచేసిన రైతులు పంటల సాగులో ఎలాంటి సందేహాలున్నా తమను సంప్రదించాలని రేకులకుంట వ్యవసాయ శాస్త్రవేత్త **నారాయణస్వామి** తెలిపారు. మరిన్ని వివరాలకు చరవాణి 62812 84235 నంబరుకు ఫోన్ చేసి తగిన సలహాలు, సూచనలు పొందవచ్చన్నారు.

సమస్య : సెనగ పంటకు ఎండు తెగులు వ్యాపించడంతో పంట ఎక్కడికక్కడ ఎండుతోంది. దీన్ని ఎలా నివారించాలి. **- రామాంజనేయులు, పొడరాళ్ల**

సమాధానం: సెనగ పంటలో ఎండు తెగులు నివారణకు కాపరాక్సిక్లోరైడ్ 3 గ్రాములు లీటరు నీటికి కలిపి మొక్కల మొదళ్లలో పిచికారీ చేసుకుంటే తెగులు అదుపులోకి వస్తుంది.

సమస్య : మొక్కజొన్న పంట ఆకులు ఎరుపు, నీలి రంగులోకి మారి మొక్క ఎదుగుదల ఆగిపోతోంది. ఈ సమస్యను ఎలా అధిగమించాలి.

- చెన్నకేశవులు, గార్లదిన్నె

సమాధానం: భాస్వరం పోషక లోపంతో మొక్కజొన్న ఆకులు ఎరుపు, నీలి రంగులోకి మారుతాయి. రైతులు సమస్యను గుర్తించిన వెంటనే తగినంత భాస్వరం ఎరువు వేయడంతో పాటు డీఏపీ 2 శాతం ద్రావణం 5 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేస్తే సమస్య పరిష్కారమవుతుంది.

గొర్రెలు, మేకల్లో ఆంత్రాక్స్ వ్యాధా?

ముదిగుబ్బ : గొర్రెలు, మేకల్లో ప్రధానంగా ఆంత్రాక్స్ (దొమ్మ వ్యాధి) సోకిందంటే కొన్ని గంటల్లోనే చనిపోతాయి. ఇది పశువుల నుంచి మనుషులకు కూడా సోకే ప్రమాదముందని ముదిగుబ్బ పశువైద్యాధికారి రామేశ్వరరావు తెలిపారు. బాసిల్లస్ ఆంత్రాసిస్ అనే బ్యాక్టీరియా ద్వారా ఈ వ్యాధి వేగంగా వ్యాపిస్తుందన్నారు. కలుషిత గడ్డి, నీరు, మట్టి ద్వారా బ్యాక్టీరియా శరీరంలోకి చేరుతుంది. ఆంత్రాక్స్ వ్యాధితో మృతి చెందిన పశువులు, జీవాలను కాల్చివేయడం లేదా గుంత తీసి సున్నం లేదా బ్లీచింగ్ పొడి వేసి పూడ్చి పెట్టాలి. **నివారణ చర్యలు :** ఏడాదికి ఒకసారి ఆంత్రాక్స్ నివారణ టీకాలు వేయించడం, గడ్డి, నీరు శుభ్రమైనవి ఇవ్వాలి. పశువుల పాకను బ్లీచింగ్ పొడి లేదా ఫినాయిల్‌తో శుభ్రం చేయాలి.

రైతేరాజు

దానిమ్మలో తెగుళ్లను కట్టడి చేద్దాం

బ్యాక్టీరియా సోకిన దానిమ్మ కాయలు

కళ్యాణదుర్గం గ్రామీణం, న్యూస్‌టుడే : దానిమ్మపంటకు తెగుళ్లు ఆశిస్తే వాటిని కట్టడి చేస్తే దిగుబడులతో పాటు లాభాలు పొందవచ్చని కృషి విజ్ఞాన కేంద్రం ప్రధాన శాస్త్ర వేత్త చంద్రాయుడు, ఉద్యాన శాస్త్రవేత్త యుగంధర్, ఉద్యాన అధికారులు కృష్ణతేజ, గౌసియా తెలిపారు. మొదట్లోనే తెగుళ్లను గమనించి వాటిని నివారించుకోవాలని సూచించారు.

బ్యాక్టీరియా మచ్చ తెగులు : దానిమ్మ పంటలో ఆకులు, కొమ్మలు, పిందెల పైన మచ్చ తెగులు కనిపిస్తాయి. నేలపైన రాలిన ఆకులను, తెగులు సోకిన కొమ్మలను ఎప్పటికప్పుడు తీసి కాల్చివేయాలి. తోటలో కలుపు మొక్కలు లేకుండా శుభ్రం చేసుకోవాలి. చెట్ల పాదుల్లో బ్లీచింగ్ పొడి ఎకరాకు పది కిలోల చొప్పున చల్లాలి. ఒక శాతం బోర్డు మిశ్రమాన్ని పిచికారీ చేసుకోవాలి. కాపర్ ఆక్సీక్లోరైడ్ 30 గ్రాముల 10 లీటర్ల నీటిలో.. లేక ప్లాంటమైసిన్ ఒక గ్రామును 10 లీటర్ల నీటిలో కలిపి పంటకు పిచికారీ చేయాలి. శాస్త్రవేత్తలు సిఫార్సు చేసిన రసాయనిక ఎరువులతో పాటు సూక్ష్మపోషకాలను కలిపి పిచికారీ చేసుకోవడంతో మొక్కల్లో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.

కాయలు తొలిచే పురుగు : పురుగు లార్వాలు కాయల లోపలికి చొచ్చుకొని పోయి గుజ్జును, గింజలను తినేస్తాయి. దీని నివారణకు ప్రొఫెనోఫాస్ 2 మి.లీ లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. 15-20 రోజుల తరువాత కార్బరిల్ 3 గ్రాములు లేదా డైక్లోరోవాజ్ ఒక మి.లీ లీటరు నీటిలో కలిపి పిచికారీ చేస్తే పురుగును నివారించవచ్చు.

మామిడి తోటల్లో పిందెలు రాలుతున్నాయా?

బుక్కరాయసముద్రంలో పూత దశలో ఉన్న మామిడి తోటలు

నార్పల, న్యూస్‌టుడే : జిల్లాలో రైతులు సాగు చేసిన మామిడి తోటలు ప్రస్తుతం పూత దశలో ఉన్నాయని, ఈ సమయంలో తగిన యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త మల్లీశ్వరి తెలిపారు. పూత రాలకుండా రైతులు బోరిక్ ఆమ్లం 0.2 శాతం, లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలన్నారు. పిందెలు రాలుతుంటే ప్లానోఫిక్స్ ఒక మి.లీ, 4 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలన్నారు.

చిట్కా

తోటలో తేనెటీగలు ఉదయం సాయంత్రం ఎక్కువగా సంచరిస్తుంటాయని, వీటివల్ల పరాగ సంపర్కం జరిగి పిందెలు ఎక్కువ వస్తాయన్నారు. తేనెటీగల అవసరం ఎంతో అవసరమన్నారు. ఉదయం సాయంత్రం వేళలో పురుగు మందులు పిచికారీ చేస్తే మరణించి దిగుబడిపై ప్రభావం చూపుతుందన్నారు. అందువల్ల రైతులు ఉదయం, సాయంత్రం వేళల్లో కాకుండా మధ్యాహ్న సమయంలో మందులు పిచికారీ చేసుకోవాలని శాస్త్రవేత్త తెలిపారు.

పెట్రోల్‌బంక్‌లో తనిఖీలు

నాణ్యత, కొలతలు పరిశీలిస్తున్న ఏఎస్‌వో

గోరంట్ల, న్యూస్‌టుడే: స్థానిక హిందూపురం రహదారిలో ఉన్న హెచ్‌పీ పెట్రోల్‌బంకులో జిల్లా సహాయ పౌరసరఫరా అధికారి రమేష్, తూనికలు కొలతల శాఖాధికారి శివశంకర్, స్థానిక సీఎస్‌డీటీ శ్రీధర్‌ల ఆధ్వర్యంలో యజమాని శబరీష్ సమక్షంలో సోమవారం తనిఖీలు నిర్వహించారు. ఆదివారం బంక్‌లో పెట్రోల్ వేయించుకున్న మహమ్మద్ అనే వ్యక్తికి రూ.500 ఇవ్వగా కేవలం రూ.50లకు మాత్రమే వేశారు. ఈవిషయంపై అందిన ఆరోపణలతో తనిఖీకి వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. బంకులోని పెట్రోల్, డీజిల్ నాణ్యతతోపాటు, కొలతలను పరిశీలించారు. కొలతల్లో తేడాలేకున్నప్పటికీ తూనికలు శాఖ స్టాంపింగ్ లేని విషయాన్ని గుర్తించి రూ.70వేలు జరిమానా విధించారు. వినియోగదారులను మోసగించడం, అక్రమాలకు పాల్పడడం జరిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

అమరాపురం, న్యూస్‌టుడే: అమరాపురం మండలం గుణేహళ్లి గ్రామ సమీపంలో సోమవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో గుండిబండ మండలం రామయ్యనహట్టి గ్రామానికి చెందిన ఈరన్న(35) మృతి చెందారు. హేమావతి సిద్ధేశ్వరాలయంలో పురావస్తు శాఖ కాపలాదారుడిగా పని చేస్తున్న ఈరన్న విధులు ముగించుకుని మధ్యాహ్నం స్వగ్రామానికి వెళుతుండగా వెనకనుంచి వచ్చిన ట్రాక్టర్ ఢీకొనడంతో పడిపోయాడు. క్షతగాత్రుడిని 108లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందారు. ఈ విషయమై తమకు ఫిర్యాదు అందలేదని ఎస్సై వలీబాషా తెలిపారు.

జూదం ఆడుతూ మహిళల పట్టివేత

హిందూపురం పట్టణం, న్యూస్‌టుడే: పట్టణంలోని రహమత్‌పురంలో జూద కేంద్రం నడుస్తున్నట్లు పక్కా సమాచారం రావడంతో రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ సీఐ కరీం ఆధ్వర్యంలో పోలీసులు సోమవారం రాత్రి దాడులు నిర్వహించారు. అక్కడ మహిళలు సైతం జూదం ఆడుతున్నట్లు గుర్తించి పోలీసులు ఆశ్చర్యపోయారు. ఆరుగురు పురుషులు, ఇద్దరు మహిళలను అరెస్ట్ చేసి వారి నుంచి 8 సెల్‌ఫోన్లు, రూ.17,450 నగదు స్వాధీనం చేసుకొన్నారు.

బంగారు ఆభరణాల అపహరణ

బత్తలపల్లి, న్యూస్‌టుడే: బత్తలపల్లిలోని ధర్మవరం రోడ్డులో విజ్ఞాన భారతి స్కూల్ సమీపంలో ఉన్న అప్పస్వామి, రమణమ్మ అనే వృద్ధ దంపతుల ఇంట్లో 14.5 తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. బాధితులు, పోలీసుల వివరాల మేరకు.. రమణమ్మకు నెల కిందట చేయి విరగడంతో విశ్రాంతి తీసుకొంటోంది. వీరు ఓ పని మనిషిని పెట్టుకొన్నారు. వృద్ధురాలు తన బంగారు ఆభరణాలను పూజ గదిలో ఉన్న పెట్టెలో పెట్టుకుంది. ఈ నెల 8న వాటిని తీసి చూసి, మళ్లీ పెట్టారు. పెట్టెకు తాళాలు లేవు. ఈ నెల 11న పనిమనిషి మధ్యాహ్నం ఎవ్వరికి చెప్పకుండానే ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆతర్వాత ఆభరణాలు కనిపించలేదని బాధితులు సోమవారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సోమశేఖర్ తెలిపారు.

దాడి కేసులో ఏడుగురు వైకాపా నాయకుల అరెస్టు

బత్తలపల్లి, న్యూస్‌టుడే: మండలంలోని పోట్లమర్రిలో ఈ నెల 14న తెదేపా నాయకుడి ఇంటిపై వైకాపా నాయకులు దాడి చేసిన విషయం విదితమే. ఈ కేసులో వైకాపా నాయకులు ఏడుగురిని బత్తలపల్లి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. గ్రామంలోని చెరువులో వైకాపా నాయకులు అక్రమంగా మట్టిని తరలిస్తున్నారని సమాచారం అందుకున్న పోలీసులు అప్పట్లో మూడు ట్రాక్టర్లు, పొక్లెయిన్‌ను పట్టుకొని తహసీల్దార్‌కు అప్పగించారు. వైకాపా నాయకులు ట్రాక్టర్లకు జరిమాన కట్టి విడిపించుకొన్నారు. తెదేపా నాయకుడు నాగరాజు పోలీసులకు సమాచారం ఇచ్చి, ట్రాక్టర్లను పట్టించాడని భావించిన వైకాపా నాయకులు అతని ఇంటిపై దాడి చేశారు. ఇంట్లో నాగరాజు తమ్ముడు చంద్రశేఖర్, తల్లి నాగలక్ష్మి, భార్య నాగజ్యోతిని రాళ్లు, కర్రలతో కొట్టి గాయపరిచారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. ఈ కేసులో వైకాపా నాయకులు చంద్రశేఖర్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, జ్ఞానేశ్వర్‌రెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, చంద్రమోహన్‌రెడ్డి, జనార్దన్‌రెడ్డిని సోమవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై సోమశేఖర్ తెలిపారు.

25 ఏళ్ల లోపు వయసు.. చోరీలు 25

ఇద్దరు నిందితుల అరెస్టు

వివరాలు వెల్లడిస్తున్న యూపీఎస్ సీఐ జయనాయక్

రాయదుర్గం పట్టణం, న్యూస్‌టుడే: 25 ఏళ్ల ఇద్దరు యువకులు 25 కేసుల్లో నిందితులుగా ఉన్నట్లు యూపీఎస్ సీఐ జయనాయక్ తెలిపారు. సోమవారం పట్టణంలోని యూపీఎస్ స్టేషన్ పరిధిలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సీఐ తెలిపిన వివరాల మేరకు.. ఈనెల 13వ తేదీన రాయదుర్గం మండలం 74ఉడేగోళంలో కిరాణ కొట్టు నిర్వహిస్తున్న సునీత ఒంటరిగా ఉండటాన్ని గమనించిన ఇద్దరు ఆమె మెడలోని బంగారు గొలుసును లాక్కెళ్లారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, ఎస్పీ జగదీశ్ ఆదేశాలతో రెండు బృందాలుగా ఏర్పడి తనిఖీలు నిర్వహిస్తుండగా వేపరాళ్ల క్రాస్ సమీపంలో పట్టుబడినట్లు చెప్పారు. కనగానపల్లికి చెందిన దేవరకొండ వేణు, కంబదూరుకు చెందిన రాజు ద్విచక్ర వాహనంపై వచ్చి సిగరెట్లు కొనుగోలు చేస్తున్నట్లు నమ్మించి మెడలో గొలుసు లాక్కెళ్లినట్లు చెప్పారు. బాధితురాలు అరవడానికి ప్రయత్నించగా కత్తితో బెదిరించి పరారైనట్లు చెప్పారు. ఇద్దరు నిందితుల వయసు 25 ఏళ్ల లోపే అయినప్పటికీ జిల్లా కేంద్రంతో పాటు కళ్యాణదుర్గం, నార్పల, శింగనమల మండలాల స్టేషన్‌లలో 25కు పైగా పాత కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నట్లు సీఐ వెల్లడించారు. సీసీ ఫుటేజీతో పాటు సాంకేతికతను వినియోగించి నిందితులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు చెప్పారు. ఎత్తుకెళ్లిన గొలుసుతో పాటు 2 ద్విచక్ర వాహనాలు, ఒక కత్తిని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ వెల్లడించారు. కార్యక్రమంలో ఎస్సై ప్రసాద్, హెడ్‌కానిస్టేబుల్ నూర్‌మహమ్మద్, పోలీసులు పాల్గొన్నారు.

(c) eenadu

హిందూపురం

• హిందూపురం • పెనుకొండ • మడకశిర

ఘనంగా చౌడేశ్వరి రథోత్సవం

మడకశిర గ్రామీణం, న్యూస్‌టుడే: మెళవాయి గ్రామంలో వెలసిన చౌడేశ్వరి అమ్మవారి రథోత్సవం సోమవారం ఘనంగా నిర్వహించారు. అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని రథోత్సవంలో కూర్చొబెట్టి గ్రామ వీధుల్లో ఊరేగించారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

గ్రామంలో అమ్మవారి ఊరేగింపు

అటవీ సంపద రక్షించడం అందరి బాధ్యత

ప్రజలకు అవగాహన కల్పిస్తున్న అటవీశాఖ సిబ్బంది

పెనుకొండ, న్యూస్‌టుడే: అటవీ సంపదను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని ఎఫ్‌బీవో రత్న అన్నారు. సోమవారం మండలంలోని గుట్టూరులో అటవీ అగ్ని ప్రమాదాల వల్ల కలిగే నష్టాలు, నివారణ చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించారు. అటవీప్రాంతంలో మంటలు వ్యాపించగానే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. గ్రామ యువత స్వచ్ఛందంగా అగ్ని ప్రమాదాల నివారణ బృందాలుగా ఏర్పడి అటవీశాఖకు సహకరించాలని కోరారు.

మేమున్నాం.. మీకు తోడుగా

హిందూపురం : 91548 46650
పెనుకొండ : 91000 20922
మడకశిర : 76759 19016

సమస్య: అలుకూరు బీసీ కాలనీ వద్ద కుళాయికి బిరడా లేదు. **-తిప్పేస్వామి**
సమాధానం: బిరడా బిగించి వృథాను అరికడతాం. **-హనుమక్క, సర్పంచి, అలుకూరు.**
సమస్య: పుల్లికుంట ఇందిరమ్మ కాలనీలో వీధి దీపాలు వెలగడం లేదు. **-నాగరాజు**
సమాధానం: రెండు రోజుల్లో ఏర్పాటు చేయిస్తాం. **-గోవిందప్ప, సర్పంచి మద్దనకుంట.**
-న్యూస్‌టుడే, అమరాపురం

సమస్య: కొంకల్లు బీసీ కాలనీలో వీధి దీపాలు లేక అంధకారంలో ఉంటున్నాం. **-నాగరాజు**
సమాధానం: రెండు రోజుల్లో ఏర్పాటు చేస్తాం. **-కవిత, సర్పంచి, కొంకల్లు**
సమస్య: వజ్రహట్టి రక్షిత నీటి పథకం పనిచేయక ఇబ్బందిగా ఉంది. **-లోకేశ్**
సమాధానం: వెంటనే మరమ్మతు చేయిస్తాం.
-అమరీశ్, పంచాయతీ కార్యదర్శి, మద్దనకుంట
సమస్య: హనుమాన్‌నగర్‌లో కాలువలను శుభ్రం చేసి చెత్త అలాగే ఉంచారు. **-పార్వతి**
సమాధానం: కార్మికులను పంపి శుభ్రం చేయిస్తా. **-శంకర్, శానిటరీ ఇన్‌స్పెక్టర్, హిందూపురం**
-న్యూస్‌టుడే, గుడిబండ, హిందూపురం సాంస్కృతికం

సమస్య విన్నారు.. పరిష్కరించారు

స్పందనకు వందనం

హిందూపురం గ్రామీణం, న్యూస్‌టుడే: గ్రామాల్లోని సమస్యలను ప్రజలు 'ఈనాడు'లో ప్రచురితమయ్యే "మేమున్నాం..మీకుతోడుగా" దృష్టికి తీసుకురావడంతో సంబంధిత అధికారి, ప్రజాప్రతినిధి స్పందించి వాటిని పరిష్కరించారు. కగ్గల్లు పంచాయతీలోని సుబ్బిరెడ్డిపల్లిలో కాలువలను ఉప ఎంపీడీవో శివకుమార్ స్పందించి శుభ్రం చేయించారు. మణేసముద్రంలో వీధిదీపాలను సర్పంచి ఉషారాణి చొరవ తీసుకొని పంచాయతీ సిబ్బందిచేత ఏర్పాటు చేయించారు.

సాదాసీదాగా సర్వసభ్య సమావేశం

అగళి, న్యూస్‌టుడే: మండలంలోని ఎంపీడీవో కార్యాలయ భవనంలో సోమవారం ఎంపీపీ రేణుక అధ్యక్షతన అగళి మండల సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. మొదట యోగి వేమన జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎంఈవో సీఎస్ నాయుడు పదో తరగతిలో మంచి ఉత్తీర్ణత శాతం సాధించేందుకు 8 ఉన్నత పాఠశాలలకు ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించిందని తెలిపారు. ఈ-పంట నమోదును నెలాఖరులో చేయించుకోవాలని వ్యవసాయాధికారి నాగరాజు సూచించారు. వైద్యాధికారి చిదానంద్ సమావేశానికి సరైన నివేదికతో రాలేదని జడ్పీటీసీ సభ్యుడు ఉమేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో ఎంపీడీవో గంగాధర్, ఎస్ఐ శోభారాణి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఉపాధ్యాయుడి ఇంట్లో చోరీ

హిందూపురం పట్టణం, న్యూస్‌టుడే: పట్టణంలోని డీఆర్ కాలనీలో నివాసం ఉన్న ఉపాధ్యాయుడు తులసీనాయక్ ఇంట్లో దొంగతనం జరిగింది. సెలవుల్లో సొంత ఊరికి వెళ్లిన ఉపాధ్యాయుడి కుటుంబం సోమవారం వచ్చి చూడగా దొంగతనం జరిగినట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. 8.5 తులాల బంగారు నగలను దొంగలించినట్లు గుర్తించారు. పోలీసులు క్లూస్ టీంను పిలిపించి, వేలిముద్రలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కరీం తెలిపారు.

గుంతల రహదారికి మోక్షం

బీటీ నిర్మాణానికి రూ.1.50 కోట్ల నిధులు విడుదల

కొత్తపల్లి చెరువు కట్ట వద్ద రోడ్డు దుస్థితి

సోమందేపల్లి, న్యూస్‌టుడే: మండలంలోని కొత్తపల్లి చెరువు కట్ట వద్ద నుంచి రంగేపల్లి భూగర్భ రైల్వే వంతెన మధ్య గుంతల రహదారికి ఎట్టకేలకు మోక్షం లభించింది. ప్రస్తుతం ఒకే వరుస బీటీ రహదారి నిర్మాణానికి ప్రభుత్వం రూ.1.50 కోట్లు నిధులు విడుదల చేసినట్లు రహదారులు, భవనాల శాఖ ఏఈ శ్రీనివాసులు తెలిపారు. ఇక్కడి దారిలో అడుగడుగునా గుంతల మయంగా మారిన కంకర రహదారిపై భారీ, ఇతర వాహనాలు, పాదచారులు రాకపోకలకు నరక ప్రాయంగా మారింది. ఈ ప్రమాదకర రహదారిపై తరచూ రహదారి ప్రమాదాలు చోటుచేసుకొంటుండటంతో పలువురు గాయాల పాలవుతున్నారు. శనివారం తెల్లవారుజామున కోళ్లను తరలిస్తున్న బొలెరో వాహనం అదుపుతప్పి బోల్తా పడటంతో 200లకు పైగా కోళ్లు మృతి చెందడంతో రూ.లక్ష వరకు నష్టం వాటిల్లిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో అధ్వానంగా మారిన ఈ గుంతల దారిని బీటీ రహదారి నిర్మాణానికి ప్రభుత్వం తక్షణమే నిధులు మంజూరు చేసినట్లు అధికారులు ప్రకటించడంతో వాహనాల చోదకులు, రైతులు, గ్రామాల ప్రజలు తీవ్ర హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమకు రహదారి కష్టాలు త్వరలో తొలగిపోనున్నాయని సంతోషం వెలిబుచ్చారు.

వైకాపా ప్రభుత్వంలో భూమిపూజ చేసినా..?

గత వైకాపా ప్రభుత్వ హయాంలో కొత్తపల్లి చెరువు కట్ట వద్ద నుంచి రొద్దం మండలం ఎల్‌జీబీ నగర్ వరకు రెండు వరుసల బీటీ రహదారి నిర్మాణ పనులకు అప్పటి మంత్రి శంకరనారాయణ, ఎంపీ గోరంట్ల మాధవ్ భూమి పూజ చేశారు. నిధులు విడుదల లేక కొత్తపల్లి మలుపు వద్ద ఇప్పటికీ ఈరహదారి పనులకు సంబంధించి శిలాఫలకం దిష్టిబొమ్మలా దర్శనమిస్తోంది. ఈ రహదారి దుస్థితిపై పలుమార్లు 'ఈనాడు'లో వరుస కథనాలు ప్రచురితమైన విషయం తెలిసిందే. ఎట్టకేలకు నిధులు విడుదల కావడంతో చోదకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

రూ.2.50 కోట్లతో అభివృద్ధి పనులు: మంత్రి

ద్విచక్ర వాహన ప్రదర్శనలో మంత్రి సవిత

సోమందేపల్లి, న్యూస్‌టుడే: సోమందేపల్లి గ్రామ పంచాయతీ ప్రజల రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతోనే రూ.2.50 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత పేర్కొన్నారు. సోమవారం మధ్యాహ్నం స్థానిక గంగమ్మ గుడి వద్ద మాఘమాసం తొలిరోజు అమ్మవారి విశేష పూజల్లో పాల్గొన్న ఆమె అక్కడ నిర్మించిన రహదారితో పాటు సప్తగిరి కాలనీ, గాంధీనగర్, నేతాజీనగర్, సాయినగర్, చివరగా నలగొండ్రాయనపల్లిలో సిమెంటు రోడ్ల పనులకు శిలాఫలకాలను ఆవిష్కరించారు. సగర, వాల్మీకి కార్పొరేషన్‌ల ఛైర్మన్ వెంకటరమణ, డైరెక్టర్ ఆంజనేయులు, నాయకులు చంద్రశేఖర్, భానుకీర్తి, సిద్దలింగప్ప, సురేశ్, నరసింహులు తదితరులు పాల్గొన్నారు.
సహకార సంఘం కాలమానిని ఆవిష్కరణ: గోరంట్ల, న్యూస్‌టుడే: మండలంలోని గౌనివారిపల్లి వ్యవసాయ సహకార పరపతి సంఘం (పీఏసీఎస్) 2026 కాలమానికి రాష్ట్రమంత్రి సవిత సోమవారం ఆవిష్కరించారు. అధ్యక్షుడు రవిమోహన్, తెదేపా మండల కన్వీనర్ బాలకృష్ణచౌదరి, పలువురు మండల నాయకులు పాల్గొన్నారు.

'బలవంతపు భూసేకరణ ఆపాలి'

ఉప తహసీల్దార్‌కు వినతిని ఇస్తున్న రైతు సంఘాల ప్రతినిధులు

లేపాక్షి, న్యూస్‌టుడే: పరిశ్రమల ఏర్పాటు పేరుతో మండలంలోని కొండూరు చుట్టుపక్కల గ్రామాల్లో ప్రభుత్వం చేపట్టిన బలవంతపు భూసేకరణను వెంటనే ఆపాలని వివిధ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం రైతు సంఘాల సమన్వయ సమితి ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా ప్రభుత్వం ఏకపక్షంగా భూములు సేకరించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. తమ భూముల్లో ఎటువంటి పరిశ్రమలు నెలకొల్పుతారో, ఎంతమందికి ఉపాధి కల్పిస్తామనే వివరాలను తెలపకుండా భూములు సేకరించడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ మేరకు వినతిని ఉప తహసీల్దార్ కుమార్‌రెడ్డికి అందించారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు పెద్దన్న, సిద్ధారెడ్డి, ఓపీఈఆర్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాసులు, గోపాలకృష్ణ, సోమశేఖర్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డి, ఆదిరెడ్డి, గోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

హిందూపురంలో వేమన విగ్రహాన్ని ఊరేగిస్తున్న ప్రబోధ సేవా సమితి సభ్యులు

పెనుకొండలో నివాళులర్పిస్తున్న మంత్రి సవిత

గోరంట్లలో పూలమాల వేస్తున్న ఎంపీ బీకే పార్థసారథి

ఘనంగా యోగి వేమన జయంతి

హిందూపురంలో రెడ్డి సంఘం నాయకుల ఆధ్వర్యంలో ..

హిందూపురం, పెనుకొండ, మడకశిర నియోజకవర్గాల్లోని అన్ని మండలాల్లో సోమవారం యోగివేమన జయంతిని ఘనంగా నిర్వహించారు. త్రైతసిద్ధాంత ప్రబోధ సేవాసమితి, హిందూజ్ఞానవేదిక, రెడ్డి సామాజిక వర్గం, వివిధ పార్టీల నాయకులు, అధికారులు వేమన విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గోరంట్ల, హిందూపురం గ్రామీణ మండలం చలివెందలలో వేమన విగ్రహాల ఆవిష్కరణ చేశారు. కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. **-న్యూస్‌టుడే బృందం**

మడకశిరలో యోగి వేమన జయంతిలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి, నాయకులు

చిలమత్తూరు తహసీల్దార్ బాధ్యతల స్వీకరణ

చిలమత్తూరు, న్యూస్‌టుడే: చిలమత్తూరు తహసీల్దార్‌గా మనోజ్‌కుమార్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఈయన సత్యసాయి జిల్లా పౌరసరఫరాల శాఖలో ఉపతహసీల్దార్‌గా పనిచేసేవారు. ప్రస్తుతం (ఎఫ్ఏసీ) తహసీల్దార్‌గా బదిలీపై ఇక్కడికి వచ్చారు. మండల ప్రజలు ఏదైనా రెవెన్యూ సమస్యలు ఉంటే నేరుగా తనతో వచ్చి కలవచ్చని ఆయన తెలిపారు. రెవెన్యూ సిబ్బంది ఆయనకు స్వాగతం పలికారు.

పూర్వ విద్యార్థుల ఔదార్యం

ప్రింటర్‌ను అందజేస్తున్న పూర్వ విద్యార్థులు

కొడిగెనహళ్లి(పరిగి), న్యూస్‌టుడే: మండల పరిధిలోని పైడేటి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2010-11లో పదోతరగతి చదువుకున్న పూర్వ విద్యార్థులు రూ.25వేలు విలువ చేసే ప్రింటర్‌ను పాఠశాలకు అందజేశారు. ప్రధానోపాధ్యాయుడు రామమూర్తి, పలువురు పూర్వ, ప్రస్తుత ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

భక్తిశ్రద్ధలతో గంగమ్మకు పూజలు

సోమందేపల్లి, న్యూస్‌టుడే: సోమందేపల్లి గ్రామ పొలాల మధ్య వెలసిన గంగమ్మ అమ్మవారికి సోమవారం భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. మాఘమాసం మొదటి రోజు సందర్భంగా హోమం చేపట్టారు. మహిళలు, యువతులు, తెదేపా శ్రేణులు భారీ ఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని విశేష పూజలు జరిపించారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

మహిళా మోర్చా జిల్లా కార్యదర్శిగా వరలక్ష్మి

చిలమత్తూరు, న్యూస్‌టుడే: భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శిగా వరలక్ష్మిని సోమవారం ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు జీఎం శేఖర్ ఎంపిక చేశారు. ఆమెకు మండల భాజపా నాయకులు శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీ అభ్యున్నతికి కృషి చేస్తానని ఆమె తెలిపారు.

రెవెన్యూ క్లినిక్‌లో 28 వినతులు

పెనుకొండ: డివిజన్‌పరిధిలోని 8 మండలాల్లో భూ సమస్యలపై 28 మంది రైతుల సోమవారం పెనుకొండలో నిర్వహించిన రెవెన్యూ క్లినిక్‌లో ఆర్డీవో ఆనంద్‌కుమార్, అధికారులకు అందజేశారు. పరిశీలించిన అధికారులు 3 సమస్యలను అక్కడే పరిష్కరించారు. మిగిలినవి పరిశీలించి సంబంధిత శాఖలకు అప్పగించారు.

నేడు మండల సమావేశం

హిందూపురం గ్రామీణం : హిందూపురం గ్రామీణ మండలం సరసభ్య సమావేశం మంగళవారం ఉదయం 10.30 గంటలకు నిర్వహించనున్నట్లు ఎంపీడీవో దామోదరమ్మ తెలిపారు. అధికారులు నివేదికలతో హాజరుకావాలన్నారు.

కారు కిందకు దూసుకెళ్లిన ద్విచక్రవాహనం

తండ్రీ కొడుకులకు తీవ్రగాయాలు

కారు కింద ఇరుక్కుపోయిన ద్విచక్రవాహనం

గోరంట్ల, న్యూస్‌టుడే: గోరంట్ల-బెంగళూరు 342 జాతీయ రహదారిపై పాపిరెడ్డిపల్లి సమీపంలో సోమవారం రాత్రి జరిగిన ప్రమాదంలో గుత్తివారిపల్లికి చెందిన తండ్రి గంగాధర్, కుమారుడు ప్రవీణ్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. వివరాలిలా.. తండ్రీకొడుకు బూదిలి నుంచి సొంతూరుకు ద్విచక్రవాహనంలో వెళుతున్నారు. వీరు రోడ్డుదాటుతున్న చోట బెంగళూరు నుంచి పుట్టపర్తికి వెళుతున్న కారు ఢీ కొట్టింది. ద్విచక్రవాహనం కారుకిందకు దూసుకుపోయింది. క్షతగాత్రులను కష్టంమీద బయటకు తీసి ఆమార్గంలో వెళుతున్న మరో కారులో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ప్రథమ చికిత్సల అనంతరం హిందూపురం పంపించారు. సీఐ శేఖర్, ఎస్సై రామచంద్రయ్య సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

బాబయ్యస్వామి దర్గాకు పాదయాత్ర

ముత్తారుద్దీన్‌సాహెబ్‌కు స్వాగతం పలుకుతున్న ముస్లింలు

పెనుకొండ, న్యూస్‌టుడే: విడపనకల్లు నుంచి మతపెద్ద ముత్తారుద్దీన్‌సాహెబ్ మూడు రోజులుగా పాదయాత్ర చేస్తూ సోమవారం దక్షిణ భారత దేశంలోనే ప్రసిద్ధి చెందిన పెనుకొండ బాబయ్యస్వామి దర్గాకు చేరుకున్నారు. స్థానిక ముస్లింలు ఆయనకు పూలమాలలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు పట్టణ ముస్లింలు పాల్గొన్నారు.

యాదవ సంఘాన్ని బలోపేతం చేయాలి

పెనుకొండ, న్యూస్‌టుడే: యాదవ సంఘాన్ని గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు బలోపేతం చేయలని ఆసంఘం నాయకులు పిలుపునిచ్చారు. సోమవారం పట్టణంలోని వాసవి ధర్మశాల కల్యాణమండపంలో యాదవ సంఘం నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పెనుకొండ నియోజకవర్గ సంఘం కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా జయచంద్రరెడ్డి, కార్యదర్శిగా కృష్ణమూర్తియాదవ్, కార్యవర్గ సభ్యులుగా మిలటరీనారాయణప్ప, శ్రీకాంత్‌యాదవ్, రామకృష్ణయాదవ్, హనుమంతుయాదవ్‌లను ఎన్నుకున్నారు. పెనుకొండ మండల అధ్యక్షుడిగా గిరీశ్, ప్రధానకార్యదర్శిగా వెంకటేశులు ఎన్నికయ్యారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కేశవయ్య, జిల్లా అధ్యక్షుడు లక్ష్మీనరసప్ప, ప్రధాన కార్యదర్శి ఉమాపతి, మాజీ జడ్పీటీసీ అక్కులప్పయాదవ్ తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న యాదవ సంఘం రాష్ట్ర కార్యదర్శి శ్రీరాములు

పూడుకుపోయిన తొట్టెలో నీరెక్కడ?

ముత్తుకూరు సచివాలయం వద్ద నిర్మించిన పశువుల నీటి తొట్టె మట్టితో పూడుకుపోయింది. నీరు లేక పశువుల దాహం తీర్చేందుకు ఇబ్బందులు పడుతున్నామని రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా నీరు నింపి పశువుల దాహం తీర్చాలని కోరారు. ఈ విషయమై పంచాయతీ కార్యదర్శి అమరీశ్ మాట్లాడుతూ తొట్టెను శుభ్రపరచి నీరు నింపనున్నట్లు తెలిపారు. **-న్యూస్‌టుడే, గుడిబండ**

రహదారి ఇలా.. ప్రయాణం ఎలా?

వద్రహట్టి నుంచి హనిసేకుంట గ్రామానికి వెళ్లే మట్టి రోడ్డుపై రాళ్లు తేలి ప్రయాణం నరకంగా మారింది. ఎం.రాయాపురం పంచాయతీలోని గ్రామాల ప్రజలు ఈ దారి గుండానే రావాల్సి ఉంది. ఈ విషయంపై ఉప ఎంపీడీవో సుధాకర్‌ను వివరణ కోరగా బీటీ రోడ్డుగా మార్చేందుకు ప్రతిపాదనలు పంపామని, నిధులు రాగానే పనులు చేపడతామన్నారు.
-న్యూస్‌టుడే, రొళ్ల

పగిలిన పైపులైన్.. తాగునీరు వృథా

పెద్దకోడిపల్లి గ్రామంలో ప్రధాన రహదారి పక్కనున్న తాగునీటి పైపులైన్ పగిలి నీరు వృథాగా అవుతోంది. గ్రామంలో ఓ వీధికి సంబంధించిన విద్యుత్తు స్తంభాన్ని మార్పు చేయడంతో అక్కడే అడుగు భాగాన ఉన్న తాగు నీటి పైపులు దెబ్బతినడంతో వృథా నీరంతా ప్రధాన రహదారిపైకి చేరి బురదను తలపిస్తోంది. పంచాయతీ కార్యదర్శి గోవిందప్పను వివరణ కోరగా పరిశీలించి మరమ్మతులు చేపడతామన్నారు. **-న్యూస్‌టుడే, రొద్దం**

నడి రోడ్డుపైనే వాహనాలు

మడకశిర పట్టణంలోని అమరాపురం వెళ్లే ప్రధాన రహదారిలో ద్విచక్రవాహనాలు, ఆటోలను ఎక్కడపడితే అక్కడ నిలుపుతున్నారు. దీంతో ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నాయని ఆ రోడ్డు పై వెళ్లే వాహనదారులు వాపోతున్నారు. సోమవారం ప్రభుత్వాసుపత్రి ముందు రోడ్డు మధ్యలోనే ఆపి వెళ్లారు. పోలీసులు శ్రద్ధ తీసుకుని రద్దీ రోడ్లపై వాహనాలు పార్కింగ్ చేయకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. **-న్యూస్‌టుడే, మడకశిర**

తెదేపాతోనే అణగారిన వర్గాలకు గుర్తింపు

హిందూపురం సాంస్కృతికం, న్యూస్‌టుడే: అణగారిన వర్గాలకు గుర్తింపు తెదేపాతోనే వచ్చిందని మాదిగ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ బేకరి గంగాధర్, కౌన్సిలర్ సతీశ్‌కుమార్‌లు పేర్కొన్నారు. రాష్ట్ర ఎస్సీ కమిషన్ మెంబర్‌గా నియమితులైన రామాంజినమ్మ ప్రమాణ స్వీకారోత్సవానికి విజయవాడకు వెళుతున్న సందర్భంగా సోమవారం సాయంత్రం పట్టణంలోని పెనుకొండ రోడ్డులో ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ రాజ్యాంగబద్ధంగా ఎంతో విలువలతో కూడుకున్న ఎస్సీ కమిషన్ మెంబర్‌గా సాధారణ దళిత మహిళను ఎంపిక చేయడం హర్షణీయమన్నారు. కార్యక్రమంలో దళిత నాయకులు శివ, నరసింహమూర్తి, నారాయణ, అశ్వర్థ, లక్ష్మణ్, నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు.

అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్న తెదేపా దళిత నాయకులు

చిత్రాలు గీస్తాడు.. ఆకలి తీరుస్తాడు

మానవత్వం చాటుతున్న శివస్వామి

కుక్కలకు ఆహారం పెడుతున శివస్వామి

పెనుకొండ, న్యూస్‌టుడే: కన్నవారికి అన్నం పెట్టేందుకే ఆలోచిస్తున్న ఈరోజుల్లో ఓ చిత్రకారుడు వీధికుక్కలకు ప్రతిరోజు ఉదయం సాయంత్రం పట్టెడన్నం పెడుతూ ఆకలి తీరుస్తున్నారు. పట్టణంలోని ఎగువగడ్డకు చెందిన శివస్వామి పట్టణంలో గోడలపై పెయింటింగ్స్, చిత్రాలు, బోర్డులు రాస్తూ జీవనం సాగిస్తున్నారు. పదేళ్ల క్రితం వీధికుక్కలు ఆకలితో ఉండడం గమనించి పట్టెడన్నం పెట్టడంతో విశ్వాసం చూపాయి. ఓసారి రోడ్డు ప్రమాదంలో గాయపడి దీనావస్థలో ఉన్న కుక్కను చూసి చలించిపోయి వైద్యం చేయించారు. అప్పటి నుంచి ఉదయం లేవగానే ఇంటి నుంచి అన్నం, పాలు తీసుకుని పట్టణంలోని ప్రధాన వీధుల్లో తిరుగుతూ కనిపించిన శునకాలకు ఆహారం పెట్టి ఆకలి తీర్చుతున్నారు.

కొందరు చిరువ్యాపారుల సహకారంతో..

మొదట్లో అందరూ ఇతడికి పనిలేక కుక్కలకు అన్నం పెడుతున్నాడనకున్నారు. నిస్వార్థంగా వీధికుక్కల ఆకలి తీర్చుతున్న శివస్వామి సేవలు గుర్తించిన కొందరు చిరువ్యాపారులు, తోపుడు బండ్ల వారు సైతం రాత్రి మిగిలిన అన్నం, పాలు ప్రతిరోజు ఉదయాన్నే ఆయనకు అందిస్తున్నారు. ఇతరుల వద్ద సేకరించిన ఆహారాన్ని ఓ బకెట్లో తీసుకుని పట్టణంలో ఆయన వెళుతుంటే పదుల సంఖ్యలో శునకాలు ఆయన వెంట పరుగులు పెడతాయి. ఆహారం కోసం అవిపోట్లాడకుండా చిన్న చిన్న గిన్నెల్లో వేరువేరుగా ఆహారం పెడుతుంటారు. ప్రమాదాల్లో గాయపడిన శునకాలకు సైతం వైద్యం అందించి నయం చేస్తుంటారు. ఎక్కడైనా శునకాలు మృతిచెందినా అంత్యక్రియలు నిర్వహిస్తారు.

భిక్షాటన చేసైనా ఆకలితీరుస్తా..

పదేళ్లుగా ఒంటరిగానే కుక్కలకు ఆహారం అందిస్తున్నాం. కొంతకాలంగా కొందరు పట్టణంలోని కొందరు తోపుడుబండ్ల వారు, టిఫిన్‌సెంటర్ల నిర్వాహకులు సహకరిస్తున్నారు. భవిష్యత్తులో ప్రతి ఆదివారం పట్టణంలో భిక్షాటన చేసైనా వాటి ఆకలి తీర్చే విధంగా ప్రణాళిక చేస్తున్నట్లు వివరించారు. -శివస్వామి, చిత్రకారుడు

చెరువులు నింపడానికే నీటి మళ్లింపు

హిందూపురం పట్టణం, న్యూస్‌టుడే: పట్టణంలోని సూగూరు చెరువుకు గండి కొట్టడంపై వైకాపా నాయకుడు వేణురెడ్డి సోమవారం తీవ్రమైన ఆరోపణలు చేయడం దుమారం రేగింది. మట్టి వ్యాపారం కోసం తమ లేఅవుట్లు మునిగిపోతాయని తెదేపా నాయకులు చెరువుకు గండి కొట్టారని ఆయన ఆరోపణలు చేయడంతో తెదేపా నాయకులు తీవ్రంగా స్పందించారు. మున్సిపల్ ఛైర్మన్ రమేశ్, తెదేపా సీనియర్ నాయకులు నాగరాజు, వెంకటేశ్, అమర్ తదితరులు ప్రెస్‌క్లబ్‌లో సమావేశాన్ని నిర్వహించారు. సూరప్పకుంట చెరువును నింపి, దాని నుంచి ఇతర చెరువులకు నీరు ఇచ్చే ప్రయత్నంలో భాగంగానే సూగూరు మరువ నుంచి నీటిని అధికారుల సమక్షంలో మళ్లించినట్లు వివరించారు. వైకాపా హయాంలో ఒక్క చెరువుకు నీరు ఇవ్వని వారు నేడు ఇలా కువిమర్శలు చేస్తున్నారని పేర్కొన్నారు. బాలకృష్ణ నేతృత్వంలో అన్ని చెరువులను నింపుతున్నామని వివరించారు. ఇసుక, మట్టిని బెంగళూరుకు తరలించి, అక్రమ సంపాదన చేసుకొన్న దొంగలు వైకాపా వారేనని, అది గుర్తుకు తెచ్చుకోవాలని సూచించారు. వైకాపా నాయకులు తీరు మార్చుకోకపోతే, బుద్ధి చెబుతామని హెచ్చరించారు.

సత్యనారాయణుడి నగరోత్సవం

హిందూపురం సాంస్కృతికం, న్యూస్‌టుడే: ధనుర్మాసం చివరి రోజు పురస్కరించుకుని పట్టణంలోని చిన్న మార్కెట్ సర్కిల్‌లో ఉన్న సత్యనారాయణస్వామి ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం రథంలో రమాదేవి, అమృతవల్లి సమేతుడైన సత్యనారాయణుడి ఉత్సవ మూర్తులను ఉంచి 'పుర' వీధుల గుండా ఊరేగించారు.

'పుర' వీధుల్లో సత్యనారాయణుడి ఊరేగింపు

(c) eenadu

పుట్టపర్తి
•పుట్టపర్తి •ధర్మవరం • కదిరి •రాప్తాడు

'బ్యాంకుల్లో వడ్డీ మాత్రమే కట్టించుకునేలా ఆదేశాలివ్వండి'

ధర్మవరం పట్టణం, న్యూస్‌టుడే: జిల్లాలోని ఎస్బీఐలో రైతులు బంగారంపై తీసుకున్న రుణాలకు ఈ ఏడాది కేవలం వడ్డీ మాత్రమే కట్టించుకునేలా ఆదేశాలివ్వాలని భాజపా నాయకులు జేసీకి విన్నవించారు. సోమవారం పుట్టపర్తిలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్య పరిష్కార వేదికలో భాజపా నాయకులు జేసీ మౌర్య భరద్వాజ్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత నాలుగేళ్లుగా పంటలకు గిట్టుబాటు ధరలు లేక, వేరుసెనగ పంట సాగుకు రైతులు పడుతున్న కష్టాలను జేసీకి తెలిపామని ఆయన సానుకులంగా స్పందించినట్లు తెలిపారు. భాజపా జిల్లా ఉపాధ్యక్షుడు ఓబిలేసు, తాడిమర్రి మండల వైస్ ఎంపీపీ కృష్ణమనాయుడు, భాజపా మండల అధ్యక్షుడు దేవర రాము, నాయకులు గోవిందు, గంగులప్ప పాల్గొన్నారు.

వ్యాధుల నియంత్రణతోనే పాడి వృద్ధి

కొత్తచెరువు, న్యూస్‌టుడే: కాలానుగుణంగా సంక్రమించే వ్యాధుల నియంత్రణతోనే పాడి వృద్ధి చెంది రైతులకు లాభసాటిగా ఉంటుందని ఏడీ మల్లేష్ గౌడ్ పేర్కొన్నారు. పాడిరైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన పశువ్యాధి నివారణ పథకంలో భాగంగా కొత్తచెరువులో సోమవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈసందర్భంగా ఏడీ మాట్లాడుతూ ఈనెల 31 వరకూ గ్రామాల్లో పశువైద్య శిబిరాలు నిర్వహిస్తామని తెలిపారు. దూడలకు నట్టల నివారణ మందులను తాగించారు. వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమంలో భాగంగా సంబంధిత రైతుల పాడిపశువులను నమోదు చేశారు. పశుబీమా పథకం, బహువార్షిక పశుగ్రాసాల సాగు, పాడి పోషణలో శాస్త్రీయ యాజమాన్య పద్ధతులపై అవగాహన కల్పించారు. ఉచిత వైద్య శిబిరాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సిబ్బంది జాఫర్, రైతులు పాల్గొన్నారు.

తీగలు తొలగించారు

ధర్మవరం పట్టణం, న్యూస్‌టుడే: పట్టణంలోని సాయినగర్ ప్రధాన రహదారిలో విద్యుత్తు శాఖాధికారులు నియంత్రికను ఏర్పాటు చేశారు. దీంట్లోని తీగలు చేతికందే ఎత్తులో ఉండి ప్రమాదకరంగా ఉన్నాయి. దీనిపై ఈ నెల 17వ తేదీన 'ఇలా చేతికందితే ప్రమాదమే' శీర్షికనతో 'ఈనాడు'లో కథనం ప్రచురితమైంది. సోమవారం విద్యుత్తు శాఖాధికారులు స్పందించి ప్రమాదకరంగా మారిన తీగలను తొలగించారు. నియంత్రిక దిమ్మె ఎత్తును త్వరలోనే సరిచేస్తామని ఏఈ నాగభూషణం తెలిపారు.

ప్రమాద నివారణకు చర్యలు

చెన్నేకొత్తపల్లి, న్యూస్‌టుడే: చెన్నేకొత్తపల్లి ఆదర్శ పాఠశాలలో ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ వైరు తొలగింపునకు చర్యలు తీసుకున్నట్లు ఎంఈవో2 ప్రసూన్‌కుమార్ నాయుడు తెలిపారు. పాఠశాలలో అమర్చిన విద్యుత్తు వైరు అతుకులతో ఉండటంపై ఈనాడులో 'పిల్లలు అదిగో వైర్లు..జాగ్రత్త సుమా' శీర్షికన చిత్రకథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. స్పందించిన జిల్లా విద్యాధికారులు సమస్యను పరిష్కరించాలని ఎంఈఓలు మున్వర్ బాషా, ప్రసూన్ కుమార్ నాయుడును ఆదేశించారు. దీనిపై విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు.

నడవడి నేర్పిన వేమన పద్య ఒరవడి

ఘనంగా జయంత్యుత్సవం ➠ ఆకట్టుకున్న సాహిత్య, సాంస్కృతిక ప్రదర్శనలు

వేమన సమాధి వద్ద సవిత, పార్థసారథి, కాలవ శ్రీనివాసులు, కందికుంట, తిప్పేస్వామి

కదిరి, గాండ్లపెంట, న్యూస్‌టుడే: గాండ్లపెంట మండలం కటారుపల్లిలో సోమవారం యోగివేమన జయంతి వైభవంగా జరిపారు. వేమన స్మారక కేంద్రానికి ఇరువైపులా స్వాగత తోరణాలు, లోపల భాగంలో పుష్పాలంకరణ చూపరులకు అమితానందం పంచింది. సభా వేదికపై కవులు, రచయితలు, కళాకారులు తమదైన కళలను ప్రదర్శించారు. ప్రారంభంలో మూడేళ్ల జ్ఞానవి అనే చిన్నారి 'ఉప్పు కప్పురంబు ఒక్క పోలికనుండు', 'గంగిగోవు పాలు గరిటెడైన చాలు' పద్యాలను చెప్పి అబ్బుర పరచింది. ఏపీ నాటక అకాడమీ ఛైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ వేమన పద్యాలు భావాలను వివరించారు. లక్ష్మీనృసింహస్వామి గీతానికి నృత్య కళాకారుల అభినయం భక్తిభావాన్ని చాటింది. విద్యార్థులు ప్లకార్డులు పట్టుకుని, వేమన నినాదాలతో సందడి చేశారు. జానపద కళాకారులు చెక్కల భజనతో ప్రజాకవి గొప్పదనాన్ని చాటారు. ఈ సందర్భంగా హాజరైన జనానికి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ భోజన వసతి, లడ్డూలను ప్రసాదంగా అందించారు. విద్యార్థులు వచ్చేందుకు ఉచిత బస్సు సదుపాయం, వాహన పార్కింగ్ ఏర్పాటు చేశారు. డీఎస్పీ శివనారాయణస్వామి ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు కల్పించారు. పారిశుద్ధ్య కార్మికుల సేవలకు గుర్తింపుగా వేమన చిత్రపటం, జ్ఞాపికను అందజేశారు. గాయకుడు సుధాకర్ పద్యాలను ఆలపించగా విద్యార్థులు, ప్రజలు కోరస్ పాడారు. కవులు, రచయితలు, నృత్య కళాకారులు, ప్రముఖులకు ఎమ్మెల్యే కందికుంట సత్కరించారు. ఎంపీపీ సోమశేఖర్‌రెడ్డి, సర్పంచి గంగోజమ్మ, శివప్పనాయుడు, ఎమ్మీటీసీ సభ్యుడు జయరాంకృష్ణారెడ్డి, నాయకులు ప్రసాద్, వెంకటరమణారెడ్డి, కేశవరెడ్డి, దాసిరెడ్డి, నరసింహులు పాల్గొన్నారు.

ఏసియా బుక్ ఆఫ్ రికార్డ్ ధ్రువపత్రం అందుకుంటున్న ఎమ్మెల్యే, కలెక్టర్

కవికి సన్మానం

చిన్నారుల చెక్కభజన

కందుల కొనుగోలు ప్రారంభం

బత్తలపల్లి, న్యూస్‌టుడే: బత్తలపల్లిలో సోమవారం కందుల కొనుగోలు కేంద్రాన్ని తెదేపా మండల కన్వీనర్ నారాయణరెడ్డి, బోయపాటి రాము ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఇందిరమ్మ కాలనీలో ఉన్న రైతు సేవా కేంద్రం గోడౌన్ వద్ద కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మండల వ్యాప్తంగా రైతులు పండించిన కందులను క్వింటా రూ.8 వేలు చొప్పున కొనుగోలు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. నేటి నుంచి రైతులకు అందుబాటులో ఉంటుందన్నారు. కార్యక్రమంలో స్థానిక వ్యవసాయాధికారి ఓబిరెడ్డి, రైతు సేవా కేంద్రం సిబ్బంది, ధర్మవరం మార్కెట్‌యార్డు వైస్ ఛైర్మన్ అయ్యప్ప, నాయకులు వీరనారప్ప, రమణ, సుబ్బరాయుడు, లక్ష్మినారాయణ, ముల్లగూరి వెంకటేశు, పుల్లయ్య, నాగభూషణ, మనోజ్ తదితరులు పాల్గొన్నారు.

కేంద్రాన్ని ప్రారంభిస్తున్న కూటమి నాయకులు

నేడు ఉచిత వైద్యశిబిరం

తనకల్లు, న్యూస్‌టుడే: తనకల్లులోని సీహెచ్‌సీ వద్ద కిమ్స్ సవేరా వారి సహకారంతో ఉచితంగా వైద్యపరీక్షలు మంగళవారం నిర్వహించనున్నట్లు వైద్యురాలు సాదియా షేక్ తెలిపారు. గుండె నొప్పి, ఆయాసం, కళ్లు తిరగడం, ఛాతిలో బరువు, నిద్రలో ఆయాసం, కాళ్లు వాపురావడం, చెమటలు పట్టడం వంటి వ్యాధులకు ఉచితంగా చికిత్స అందిస్తామన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వైద్యురాలు సూచించారు.

దుష్ప్రచారంపై చర్యలు తీసుకోండి

పుట్టపర్తి పట్టణం, న్యూస్‌టుడే: తనపై సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని వైకాపా పెనుకొండ సమన్వయకర్త ఉషశ్రీచరణ్ సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ సతీష్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. వ్యక్తిగతంగా తన ఆత్మగౌరవం దెబ్బతినేలా సామాజిక మాధ్యమాల్లో కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని, ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని కోరారు.

కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

ధర్మవరం పట్టణం, న్యూస్‌టుడే: పట్టణ పురపాలిక శాఖలో 87 మంది అదనపు, కరోనా కార్మికులు పని చేస్తున్నారని వారికి వేతనాల చెల్లింపుల్లో సమస్యలను పరిష్కరించాలని, అప్కాస్ కింద గుర్తించాలని సీఐటీయూ, కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సీఐటీయూ, కార్మిక సంఘం నాయకులు సోమవారం ఇన్‌ఛార్జి కమిషనర్ సాయిమనోహర్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ విధుల్లో మరణించిన కార్మికుల కుటుంబాల్లోని వ్యక్తులకు ఉద్యోగం కల్పించాలని జిల్లా కలెక్టర్‌కు విన్నవించామన్నారు. ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని వారు ఆరోపించారు. మున్సిపాలిటీ ఉన్నతాధికారులు కార్మికుల సమస్యలను పరిష్కరించకపోతే ఈ నెల 27 నుంచి దశలవారీగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు అయూబ్‌ఖాన్, కార్మిక సంఘం అధ్యక్షుడు బాబు, సెక్రటరీ ముకుంద పాల్గొన్నారు.

కమిషనర్‌కు వినతిపత్రం అందజేస్తున్న సీఐటీయూ, కార్మిక సంఘం నాయకులు

పంటకోత ప్రయోగం

ముదిగుబ్బ, న్యూస్‌టుడే: మండలంలోని సానేవారిపల్లి గ్రామంలో సోమవారం పంట కోత ప్రయోగాలు నిర్వహించినట్లు ఏఓ రవీంద్ర తెలిపారు. సర్వే నంబర్ 435లో రైతులు కేశవ, శివయ్య, కృష్ణయ్య, గంగాద్రి పొలాల్లో కందిపంటను కోసి దిగుబడిని లెక్కించారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ మనోహర్ నాయక్, సిబ్బంది పవన్ కుమార్, చంద్రమోహన్, తెదేపా నాయకులు మల్లికార్జున పాల్గొన్నారు.

ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన పెంచుకోవాలి

కదిరి పట్టణం, న్యూస్‌టుడే: ప్రస్తుత సమాజంలో డిజిటల్ అక్షరాస్యతతో పాటు ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన పెంచుకోవాలని కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్ అన్నారు. సోమవారం రాత్రి కదిరి అడపాలవీధిలోని వయోజన విద్యాకేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. కేంద్రం నిర్వాహకురాలు హేమలత, అభ్యాసకులతో కలెక్టర్ మాట్లాడారు. మోసాలకు గురికాకుండా ఉండాలంటే డిజిటల్ అక్షరాస్యత పట్ల అవగాహన కలిగి ఉండాల్సిన ఆవశ్యకతను తెలియజేశారు. సంయుక్త కలెక్టర్ మౌర్యభరద్వాజ్, వయోజన విద్య డిప్యూటీ డైరెక్టర్ వెంకటేశ్వర్లు, నోడల్ అధికారి జనార్దన్‌గౌడ్, సూపర్‌వైజర్లు రవీంద్ర, సుధాకర్, ఎంసీఓలు ప్రసాద్, గంగాధర్ పాల్గొన్నారు.

వివరాలు తెలుసుకుంటున్న కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్, జేసీ మౌర్యభరద్వాజ్

వాహనదారులు నిబంధనలు పాటించాలి

తలుపుల, న్యూస్‌టుడే: జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలపై కదిరి మోటారు వాహనాల తనిఖీ అధికారులు సోమవారం సాయంత్రం తలుపులలో ర్యాలీ నిర్వహించారు. ప్రధాన కూడలిలో మానవహారంగా ఏర్పడి ప్రసంగించారు. మద్యం తాగి వాహనాలు నడపొద్దని, పిల్లలకు వాహనాలు ఇవ్వరాదని, ద్విచక్రవాహనదారులు తప్పనిసరిగా శిరస్త్రాణం ధరించాలన్నారు. ఆటోలు, నాలుగు చక్రాల వాహనదారులు, ఇసుకను తరలించే టిప్పర్ల వాహనదారులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని వివరించారు. కార్యక్రమంలో కదిరి మోటారు వాహనాల ఇన్‌స్పెక్టర్ వరప్రసాద్, ఆ శాఖ సిబ్బంది, తలుపుల శ్రీవాణి ప్రైవేటు ఉన్నత పాఠశాల కరస్పాండెంట్ చంద్రశేఖర్, ఆటోడ్రైవర్ల యూనియన్ నాయకుడు రాముడు, పలువురు ఆటో డ్రైవర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.

ర్యాలీ నిర్వహిస్తున్న అధికారులు, విద్యార్థులు

చర్చిలో దుండగుల విధ్వంసం

ధర్మవరం, న్యూస్‌టుడే: ధర్మవరం మండలం పోతుకుంట బీసీ కాలనీ సమీపంలో ఉన్న బీర్షెబా చర్చిపై ఆదివారం రాత్రి గుర్తుతెలియని దుండగులు దాడి చేశారు. చర్చి గేటు తాళం పగులగొట్టి లోపలికి ప్రవేశించిన దుండగులు బండలను పగులగొట్టారు. మైకు, తబల, డోలక్ తదితర సంగీత పరికరాలను ధ్వంసం చేశారు. సోమవారం స్థానికుల ద్వారా తెలుసుకున్న పాస్టర్ జాన్ డానియల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్రామీణ సీఐ ప్రభాకర్, ఎస్ఐ రాజశేఖర్ పుట్టపర్తి నుంచి క్లూస్ టీమ్ బృందాన్ని రప్పించి ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.

మురుగు దిబ్బలు తొలగించరూ..

తనకల్లులోని 42 జాతీయ రహదారిలో ఆంజనేయ స్వామి ఆలయం వద్ద మురుగుదిబ్బలు ప్రమాదకరంగా మారాయి. రహదారి పక్కన ఉన్న కాలువలో నుంచి మురుగు తొలగించి అక్కడే వేశారు. జాతీయరహదారి కావడంతో నిత్యం వందసంఖ్యలో అనంతపురం, తిరుపతి, తమిళనాడు, చిత్తూరు, బెంగళూరు తదితర ప్రాంతాలకు వాహనాలు వేగంతో వెళుతుంటాయి. రాత్రివేళ చోదకులకు కనపడక ప్రమాదాలు జరిగే అవకాశాలు లేకపోలేదని స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సమస్యను ఈఓఆర్డీ మురళీశ్రీనివాసులు దృష్టికి తీసుకెళ్లగా శుభ్రం చేయిస్తామన్నారు. **– న్యూస్‌టుడే, తనకల్లు**

మలుపులో జాగ్రత్త

ముదిగుబ్బ మండలంలోని రాళ్లఅనంతపురంక్రాస్ నుంచి చిన్నకోట్లకు వెళ్లే మార్గంలో మలుపులు ప్రమాదకరంగా ఉన్నాయి. రోడ్డుకిరువైపులా కంపచెట్లు ఏపుగా పెరగడంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక ప్రమాదాలు జరుగుతున్నాయి. బ్రహ్మదేవరమర్రి, కొడవండ్లపల్లి, బూదనాంపల్లి, యర్రగుంటపల్లి దగ్గర మలుపు ప్రమాదకరంగా ఉన్నాయి. రాత్రి వేళల్లో వేగంగా వస్తూ వాహనదారులు మలుపుల్లో వేగాన్ని అదుపు చేయక ప్రమాదాలకు గురవుతున్నారు. అధికారులు స్పందించి కంపచెట్లు తొలగించడంతోపాటూ మలుపుల్లో వేగనియంత్రికలు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. **– న్యూస్‌టుడే, ముదిగుబ్బ**

వేమన చిత్రపటానికి పుష్పాంజలి ఘటిస్తున్న జేసీ మౌర్యభరద్వాజ్

ధర్మరంలో నివాళి అర్పిస్తున్న రెడ్డి సంఘం నాయకులు

యోగివేమనకు ఘన నివాళి

పుట్టపర్తి, ధర్మవరం, కదిరి బృందం, న్యూస్‌టుడే: యోగివేమన సమానత్వం, మానవత్వం వంటి విలువలను పద్యాల ద్వారా సమాజానికి అందించారని జేసీ మౌర్యభరద్వాజ్ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లో వేమన జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి జేసీ, అధికారులు పూలమాల వేసి నివాళులర్పించారు. డీఆర్ఓ సూర్యనారాయణరెడ్డి, ఆర్డీవో సువర్ణ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ధర్మవరం, ముదిగుబ్బ, తలుపుల, నంబులపూలకుంటలోనూ వేమన జయంతి నిర్వహించారు.

ధర్మవరం పట్టణం: ఎంపీడీఓ కార్యాలయంలో..

జ్యోతులతో ఊరేగింపుగా వస్తున్న మహిళలు

నల్లచెరువులో వేమన చిత్రపటం ఊరేగింపు

గొట్లూరులో రాయల విగ్రహం ఏర్పాటుపై వివాదం

ధర్మవరం, న్యూస్‌టుడే: ధర్మవరం మండలం గొట్లూరు గ్రామంలో సోమవారం గ్రామానికి చెందిన కొందరు శ్రీకృష్ణదేవరాయల విగ్రహాన్ని దిమ్మెపై ఏర్పాటు చేశారు. అంగన్‌వాడీ కేంద్రానికి సంబంధించిన స్థలంలో దిమ్మె నిర్మించి, విగ్రహం ఏర్పాటు చేస్తున్నారని కొందరు రెవెన్యూ, పోలీసు అధికారులకు ఫిర్యాదు చేశారు. విగ్రహ ఏర్పాటుకు మద్దతుగా ధర్మవరం నుంచి గొట్లూరు గ్రామానికి బలిజ సంఘం నాయకులు, యువకులు ద్విచక్రవాహనాల్లో ర్యాలీగా వెళ్లారు. గ్రామీణ ఎస్ఐ రాజశేఖర్, పోలీసులు అక్కడికి చేరుకొని పరిస్థితిని పర్యవేక్షించారు. ఎలాంటి గొడవలు జరుగకుండా పోలీసు పికెట్ ఏర్పాటు చేశారు. విగ్రహ ఏర్పాటును అడ్డుకోవడం తగదని బలిజ సంఘం నాయకులు పేర్కొన్నారు.

రెవెన్యూ క్లినిక్‌లో 26 ఫిర్యాదులు

ధర్మవరం, న్యూస్‌టుడే: ధర్మవరం ఆర్డీవో కార్యాలయంలో సోమవారం రెవెన్యూ క్లినిక్ నిర్వహించారు. ఆర్డీవో మహేష్, కార్యాలయ ఏవో ఖతిజున్ కుబ్రా రెవెన్యూ డివిజన్‌లోని తహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది అర్జీదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. మొత్తం 26 అర్జీలు వచ్చాయి. వాటిని పరిశీలించి పరిష్కరించాలని ఆర్డీవో ఆదేశించారు.

ఫిర్యాదుదారులతో మాట్లాడుతున్న ఆర్డీవో మహేష్

నూతన బస్సు సర్వీసు ప్రారంభం

నంబులపూలకుంట, న్యూస్‌టుడే: నంబులపూలకుంట నుంచి రాయచోటికి నూతన బస్సు సర్వీసును రాయచోటి డిపోలో ప్రారంభించడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాయచోటిలో ప్రతిరోజు రాత్రి 9:40 గంటలకు బయలుదేరి రాత్రి 10:45 గంటలకు ఎన్‌పికుంటకు చేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఎన్‌పి కుంటలో ఉదయం 4:20 గంటలకు బయలుదేరి రాయచోటికి 5:30 గంటలకు చేరుకుంటుంది. ఈ సర్వీసుతో తిరుపతి, కడప వెళ్లే ప్రయాణికులకు ఉపయోగకరంగా ఉంటుంది. సర్వీసును ప్రారంభించిన డిపో మేనేజర్ మహేశ్వరరెడ్డి, అసిస్టెంట్ మేనేజర్ నాగేంద్రనాయక్‌లకు ఎన్‌పికుంట మండల ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.

విద్యుత్తుశాఖ ఏఈగా జయవర్ధన్ రెడ్డి

ముదిగుబ్బ, న్యూస్‌టుడే: ముదిగుబ్బ విద్యుత్తుశాఖ ఏఈగా జయవర్ధన్‌రెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ తలుపుల మండలం ఏఈ శివతేజ ఇన్‌ఛార్జిగా పని చేస్తున్నారు. చిలమత్తూరు ఏఈ ఇక్కడికి బదిలీపై వచ్చారు.

నిర్ణీత ధరలకే ఎరువులు విక్రయించాలి

కొత్తచెరువు, న్యూస్‌టుడే: రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులను నిర్ణీత ధరలకే రైతులకు విక్రయించాలని జిల్లా వ్యవసాయాధికారి కృష్ణయ్య దుకాణ యజమానులను ఆదేశించారు. కొత్తచెరువులోని ఎరువుల దుకాణాలను ఆయన సోమవారం తనిఖీ చేశారు. యూరియా నిల్వ, స్టాక్ రిజిస్టర్, బిల్లులను తనిఖీ చేశారు. యూరియాను అధిక ధరలకు విక్రయించడం, ఇతర వస్తులను కొనాలని రైతులపై ఒత్తిడి చేయడం, స్టాకు ఉండి లేదనే వ్యాపారులపై నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొన్న వస్తువులకు రసీదులు ఇవ్వాలని సూచించారు. గోదాముల్లో నిల్వలను రికార్డుల మేరకు తనిఖీ చేశారు. కార్యక్రమంలో ఏవో సతీష్‌బాబు, ఏఈవోలు సునీత, ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు.

ఎరువుల దుకాణాన్ని తనిఖీ చేస్తున్న జిల్లా వ్యవసాయాధికారి కృష్ణయ్య

ఆరు నెలలకే పాడైంది

చెన్నేకొత్తపల్లిలోని ఎస్సీ బాలుర వసతిగృహంలో దివ్యాంగుల సౌకర్యార్థం నిర్మించిన వెస్టర్న్ టాయిలెట్ ఆరు నెలలకే విరిగిపోయింది. ఇటీవల రూ.34 లక్షలతో వసతిగృహాన్ని నవీకరించారు. పలు వసతులు ఏర్పాటు చేశారు. పర్యవేక్షణ, నిర్వహణలోపంతో వెస్టర్న్ టాయిలెట్ సీట్ బేసిన్ మూత విరిగి, నీరు సరఫరా జరిగే పైపు పాడైంది. దీనిపై వసతిగృహ పర్యవేక్షకుడు శంకర్ దృష్టికి తేగా త్వరలోనే మరమ్మతులు చేయించి అందుబాటులోకి తెస్తామన్నారు.
–న్యూస్‌టుడే, చెన్నేకొత్తపల్లి

407వాహనంతో దినదిన గండమే..!?

కొత్తచెరువు, న్యూస్‌టుడే: కొత్తచెరువులోని ప్రధాన రహదారిలో సోమవారం రాత్రి 8 గంటల సమయంలో డ్రైవర్ మత్తులో 407వాహనాన్ని రోడ్డుకు అడ్డదిడ్డంగా నడిపి అందరిలో వణుకు పుట్టించాడు. సదరు డ్రైవర్ రోజూ మత్తులో వాహనాన్ని దురుసుగా నడపడం ఈమార్గంలో దిన దిన గండంగా మారిందని స్థానికులు వాపోతున్నారు. నాలుగు రోడ్ల కూడలి నుంచి బుక్కపట్నం రోడ్డులో త్రుటిలో పలువురు ప్రమాదం నుంచి తప్పించుకుని ఊపిరి పీల్చుకున్నారు. చిన్నమసీదు దగ్గర మలుపులో మత్తులో జోగుతున్న డ్రైవర్ వాహనాన్ని అదుపు చేసుకోలేక మసీదు మెట్లను ఢీకొనడంతో పెద్ద శబ్దం వచ్చింది. దీంతో అందరు ఉలిక్కిపడ్డారు. మత్తులో వాహనాలను నడిపే డ్రైవర్లను పోలీసులు గుర్తించి చర్యలు చేపట్టకపోతే అమాయకులు బలిఅవుతారన్న అభిప్రాయాలు స్థానికుల్లో వ్యక్తమయ్యాయి.

వరుస చోరీలు.. జనం బెంబేలు

బత్తలపల్లి, ధర్మవరం న్యూస్‌టుడే: గ్రామాల్లో వరుస చోరీలు ప్రజలను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. తాళాలు వేసిన ఇళ్లు, దుకాణాలు, ఆలయాలు, కోళ్ల ఫారాలను లక్ష్యంగా చేసుకొని దొంగలు రెచ్చిపోతున్నారు. బంగారు ఆభరణాలు, సొత్తుతో ఉడాయిస్తున్నారు. పోలీసులు గస్తీ పెంచి దుండగుల ఆటకట్టించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

ఎక్కడెక్కడంటే..

- బత్తలపల్లిలోని వేల్పుమడుగు దారిలో రాజేష్ కోళ్ల ఫారం నడుపుతున్నారు. ఈ నెల 11వ తేదీ అర్ధరాత్రి ఆరుగురు దొంగలు రాజేష్‌ను గాయపరిచి 60 నాటు కోళ్లను ఎత్తుకెళ్లారు.
- ఐదు నెలల కిందట బత్తలపల్లిలోని కోటి కాలనీ, బోయవీధిలో ఇంటి తలుపులు పగులగొట్టి బంగారం, నగదు ఎత్తుకెళ్లారు.
- మాల్యవంతంలో కేశవ ఇంటిపైన నిద్రిస్తుండగా దొంగలు చొరబడి 4 తులాల బంగారం అపహరించారు.
- ఈనెల 2న ధర్మవరం పట్టణంలోని యాదవ వీధిలో నివాసం ఉన్న హేమలత ఇంట్లో దొంగలుపడి బీరువాలను ధ్వంసం చేసి 5 తులాల బంగారం, 45 తులాల వెండి, రూ.35 వేలు నగదు చోరీ చేశారు.
- బత్తలపల్లి మండలం వెంకటగారి పల్లి సమీపంలోని కాశీరెడ్డినాయన ఆశ్రమం దగ్గరలో ఉన్న దర్గాలో హుండీని ఎత్తుకెళ్లారు.

పోలీసుల గస్తీ సరిగా లేకపోవడంతోనే..: పట్టణంలోను, గ్రామాల్లో తరచూ చోరీలు జరుగుతుండటంతో స్థానికులు, వ్యాపారులను ఆందోళనకు గురిచేస్తోంది. నిత్యం రాత్రి వేళ పోలీసుల గస్తీ లేకపోవడంతోనే తరచూ చోరీలు జరుగుతున్నాయని ప్రజలు విమర్శిస్తున్నారు. ఇప్పుడైనా పోలీసు అధికారులు రాత్రివేళ గస్తీని పెంచి చోరీలు జరగకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.

ధర్మవరం యాదవవీధిలోని ఓ ఇంట్లో బీరువాలను ధ్వంసం చేసిన దుండగులు

పహారా పెంచుతాం

బత్తలపల్లి మండలంలో వరుస చోరీలపై కేసులు నమోదయ్యాయి. కోళ్లను ఎత్తుకెళ్లిన దొంగలను త్వరలోనే పట్టుకుంటాం. ఆలయాల్లో జరిగిన చోరీలను మరోసారి పరిశీలిస్తాం. రాత్రివేళ గస్తీ మరింత పెంచుతాం. గ్రామాల్లో అనుమానిత వ్యక్తులు సంచరిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలి.
- హేమంత్‌కుమార్, ధర్మవరం డీఎస్పీ

టీచర్స్ వాలీబాల్ విజేత బాబ్జాన్ బ్లాస్టర్స్

కదిరి, న్యూస్‌టుడే: కదిరిలో నిర్వహించిన టీచర్స్ వాలీబాల్ పోటీల్లో బాబ్జాన్ బ్లాస్టర్స్ జట్టు విజేతగా నిలిచింది. సంక్రాంతి పండగ సందర్భంగా పట్టణంలోని బాలికోన్నత పాఠశాల మైదానంలో టీచర్స్ వాలీబాల్ ప్రీమియర్ లీగ్ పోటీలు నిర్వహించారు. కదిరి పరిసర మండలాల ఉపాధ్యాయులు ఆరు జట్లుగా ఏర్పడ్డారు. ఫైనల్ పోటీలకు అవకాశం పొందిన జట్లలో శేఖర్‌హరికేన్‌పై బాబ్జాన్ బ్లాస్టర్ జట్టు విజయం సాధించింది. దీంతో సోమవారం ప్రధానోపాధ్యాయుడు వెంకటాచలం, యూటీఎఫ్ రాష్ట్రనాయకుడు చెన్నూరు తాహిర్‌వలి చేతుల మీదుగా విన్నర్, రన్నర్స్ జట్లకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో నిర్వాహకులు హరిప్రసాద్, బాబ్జాన్, సందీప్, బాబాఫక్రుద్దీన్, దానమయ్య, ఆజం, రాజు, రెడ్డెప్ప, సాయికృష్ణ, నాగశేషు, పాపారాయుడు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

విజేతలకు జ్ఞాపిక అందజేస్తున్న హెచ్‌ఎం వెంకటాచలం

పశువులకు నట్టల నివారణ మందులు

బత్తలపల్లి, న్యూస్‌టుడే: పశువులకు ఉచితంగా నట్టల నివారణ మందులు వేస్తున్నట్లు పశువైద్యులు, ఏడీ శ్రీనివాసులు పేర్కొన్నారు. సోమవారం బత్తలపల్లి, అప్రాచెరువులో పశువులకు, దూడలకు నట్టల నివారణ మందులు వేశారు. గర్భకోశ చికిత్సలు, కృత్రిమ గర్భధారణ, గొర్రెలు, మేకలకు డీవార్మింగ్ మందులను ఉచితంగా వేసినట్లు ఏడీ తెలిపారు. కార్యక్రమంలో తెదేపా మండల కన్వీనర్ నారాయణరెడ్డి, సుబ్బరాయుడు, వీరనారప్ప, రమణ, మనోజ్ తదితరులు పాల్గొన్నారు.



అంత్యక్రియలు
మంచికి, మమతానురాగాలకు ప్రతిరూపంగా ఎంతోమంది విద్యార్థినీ విద్యార్థులకు ఉన్నతమైన భవిష్యత్తును అందించి, మా కుటుంబ ఉన్నతికి అహర్నిశలు శ్రమించి మా అందరి హృదయాలలో ముద్రవేసుకొన్న మా ఇంటి ఇలవేల్పు అయిన "శ్రీ దేవర వేణుగోపాల నాయుడు" గారు 19-01-2026 సోమవారం స్వర్గస్తులైనారని తెలుపుటకు చింతిస్తూ.. వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని దేవున్ని ప్రార్థిస్తూ...
తడి ఆరని కన్నులతో..
భార్య: D.శ్యామల
కీ॥శే॥ శ్రీ డాక్టర్ దేవర వేణుగోపాలనాయుడు గారు
ప్రిన్సిపాల్: రాగులపాడు గురుకుల పాఠశాల, ఉరవకొండ,
జననం: 08-06-1969 మరణం: 19-01-2026
కమ్మవారిపల్లి గ్రామం, చిన్నగానిపల్లి, అమడగూరు (మండలం), శ్రీసత్యసాయి జిల్లా.
కూతురు: D.లాస్య, B.Tech., S.R.M. University (మంగళగిరి)
కుమారుడు: D.హర్షిత్ (నందు), B.Tech., S.R.M. University (మంగళగిరి)
మరియు కుటుంబ సభ్యులు
కమ్మవారిపల్లి (చిన్నగానిపల్లి), అమడగూరు (మం).
గమనిక: 20-01-2026 మంగళవారం ఉదయం 10 గం॥లకు శ్రీ సత్యసాయి జిల్లా, అమడగూరు (మం), కమ్మవారిపల్లి (చిన్నగానిపల్లి) గ్రామమునందు అంత్యక్రియలు జరుగును.

(c) eenadu

ఘనంగా సప్తాహ ఉత్సవాలు ప్రారంభం


అరసవల్లికి ఆధ్యాత్మిక శోభ

న్యూస్‌టుడే, శ్రీకాకుళం నగరం

వెలుగుల రేడు పండగ ఆరంభమైంది.. రథసప్తమి సందర్భంగా ఏడురోజుల పాటు నిర్వహించనున్న సప్తాహ ఉత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. భాస్కరుడికి ప్రత్యేక పూజలతో శ్రీకారం చుట్టారు. మరోపక్క అరసవల్లి ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోతోంది.. ఎటుచూసినా ప్రత్యేక అలంకరణలు ఆకట్టుకుంటున్నాయి.

దాతల పాసుల్లో కొత్త మెలిక

పర్యాటకులతో వెళ్తున్న హెలికాప్టర్

రథసప్తమి రోజున దాతలకు ఉచిత పాసులు మంజూరు చేస్తారు. రూ.లక్ష విరాళం ఇస్తే ఒక పాసు జారీ చేస్తారు. గతంలో దానిపై నలుగురికి దర్శన అవకాశం కల్పించేవారు. ఈ ఏడాది రూ.లక్ష విరాళం అందించిన దాతలకు మూడు పాసులు చొప్పున అందించి ఒక్కో పాసుపై ఒక్కొక్కరికి మాత్రమే అవకాశం కల్పిస్తున్నారు. దీంతో ఒక వ్యక్తికి కోత పెట్టినట్లయింది. జిల్లా యంత్రాంగం నిర్ణయం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆలయ ఈవో కె.ఎన్.వి.డి.వి.ప్రసాద్ తెలిపారు.

ఆకాశవీధిలో హెలికాప్టర్ రైడ్

కలెక్టరేట్ డచ్ బంగ్లా వద్ద హెలికాప్టర్ రైడ్‌ను కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ప్రారంభించారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు రైడ్ సేవలు అందుబాటులో ఉంటాయి. ఆర్‌అండ్‌బీ శాఖ వద్ద ఆఫ్ లైన్‌లో టిక్కెట్లు విక్రయిస్తున్నారు.

● జిల్లాలో తొలిసారిగా మంగళవారం ప్రభుత్వ పురుషుల డిగ్రీకళాశాల ప్రాంగణంలో హాట్ ఎయిర్ బెలూన్ విహారం అందుబాటులోకి తీసుకొస్తున్నారు. టికెట్ రూ.1,000 నిర్ణయించారు. శోభాయాత్ర, లేజర్, డ్రోన్‌షో, బాణసంచా ప్రదర్శనతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

ఏర్పాట్లు పక్కాగా ఉండాలి: కలెక్టరు

స్టాళ్లు పరిశీలిస్తున్న కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్

రథసప్తమి ఉత్సవాలు పక్కాగా చేపట్టాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. కోడిరామ్మూర్తి స్టేడియం, ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల ప్రాంగణాలను అధికారులతో కలిసి సోమవారం పరిశీలించారు. అన్ని వసతులు కల్పించడంతో పాటు బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసులను ఆదేశించారు. పారిశుద్ధ్య పనులు, తాగునీరు, విద్యుత్తు సరఫరా, పార్కింగ్ స్థలం కేటాయింపు, ట్రాఫిక్ నియంత్రణ విషయంలో పొరపాట్లు జరగకూడదని ఆదేశించారు. జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, నగరపాలక సంస్థ ప్రజారోగ్యాధికారి పి.సుధీర్‌కుమార్ పాల్గొన్నారు.

తొలిరోజు గందరగోళం

ఉత్సవాల్లో భాగంగా ఏడురోజుల పాటు వివిధ కార్యక్రమాల నిర్వహణకు శ్రీకారం చుట్టారు. కార్యక్రమాలపై స్పష్టత లేక గందరగోళం నెలకొంది. సోమవారం నుంచి 24వ తేదీ వరకు ఎన్టీఆర్ నగరపాలకోన్నత పాఠశాల మైదానంలో క్రీడలు, ఫుడ్ ఎగ్జిబిషన్, ఎయిర్ బెలూన్ విహారం, హెలికాప్టర్ రైడ్, సురభి నాటకాలు ఉంటాయని ప్రకటించారు. వీటిలో హెలికాప్టర్ రైడ్, సురభి నాటకం మినహా మిగిలినవి ప్రారంభం కాలేదు. ఆలయంలో ఏడురోజుల ప్రత్యేక పూజలు 23 నుంచి 25వ తేదీ వరకు పరిమితం చేశారు.

వస్తువులు అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు

బలగ (శ్రీకాకుళం),న్యూస్‌టుడే,

వస్తువులను అధిక ధరలకు విక్రయిస్తే సహించబోమని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ హెచ్చరించారు. జిల్లా కేంద్రంలో పలు దుకాణాలపై వచ్చిన ఫిర్యాదులమేరకు లీగల్ మెట్రాలజీ అధికారులతో కలిసి సోమవారం తనిఖీలు నిర్వహించారు. రెండు పాన్ షాప్‌లో సిగరెట్ల ప్యాకెట్‌పై ముద్రించిన ధర కంటే ఎక్కువ వసూలు చేస్తుండడంతో కేసులు నమోదు చేశారు.

బల్లలు మూలన.. పిల్లలు నేలపైన..

ఇచ్ఛాపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆరు, ఏడు తరగతుల విద్యార్థులు నేలపై

కూర్చుని పాఠాలు వింటున్నారు. తెలుగు, ఒరియా, ఆంగ్ల మాధ్యమ బోధనతో కూడిన బడిలో పెద్దసంఖ్యలో విద్యార్థులు చేరుతారు. సురంగిరాజా హైస్కూల్‌గా ఉత్తరాంధ్ర, ఒడిశాలో గుర్తింపు ఉంది. నాడు- నేడు పథకం పేరిట సరఫరా చేసిన దాదాపు వంద వరకు బల్లలు నాణ్యత లేక కొద్ది నెలలకే మూలకు చేరాయి. దీంతో పిల్లలు నేలపైనే కూర్చుంటున్నారు. ఆరో తరగతిలో 188 మంది, ఏడులో 172 మంది విద్యార్థులు ఉండటంతో ఒక్కో తరగతిని నాలుగు సెక్షన్లుగా విభజించి పాఠాలు చెబుతున్నారు. బల్లలు పాడైన విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదించామని పాఠశాల హెచ్.ఎం. కె.సూర్యారావు పేర్కొన్నారు. – న్యూస్‌టుడే, ఇచ్ఛాపురం

అంగన్‌వాడీ కేంద్రాల నిర్మాణ పనులు త్వరలో పూర్తి

● మంత్రి గుమ్మిడి సంధ్యారాణి

వన్‌స్టాప్ వాహనాన్ని ప్రారంభిస్తున్న మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పక్కన పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ

పాతబస్టాండ్, న్యూస్‌టుడే: అంగన్‌వాడీ కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పన, సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర గిరిజన సంక్షేమ, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. సోమవారం జిల్లా కార్యాలయంలో అంగన్‌వాడీ సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించి మాట్లాడారు. అసంపూర్తిగా నిలిచిన 1,000 అంగన్‌వాడీ కేంద్రాల నిర్మాణ పనులను త్వరలో పూర్తి చేస్తామన్నారు. జిల్లాలో 850 శుద్ధజల యంత్రాలు, మరుగుదొడ్లు ఏర్పాటు చేశామన్నారు. ముస్తాబు కార్యక్రమం ద్వారా శుభ్రతపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. అయిదు వేల మినీ అంగన్‌వాడీలను మెయిన్‌లుగా మార్చామన్నారు. గిరిజన ప్రాంతాల్లో డోలీ మోతలు నివారించేందుకు రూ.1,300 కోట్లతో రహదారుల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. అనంతరం వన్‌స్టాప్ వాహనాన్ని పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ, శ్రీకాకుళం ఐసీడీఎస్ పీడీ విమలతో కలిసి ప్రారంభించారు.

● గత ఏడాది కాలంలో 699 రోడ్డు ప్రమాదాలు జరగ్గా 266 మంది మృత్యువాత పడ్డారు. వీటిలో 316 ద్విచక్ర వాహన ఘటనలే ఉండటం గమనార్హం.

బండి వేగం.. తీస్తోంది ప్రాణం..!

☛ ఎల్ఎన్‌పేట మండలానికి చెందిన 25 ఏళ్ల సాయికుమార్ భోగి రోజున ఏబీ రోడ్డులో అదుపుతప్పి పడిపోయాడు. తలకు గాయమై అక్కడికక్కడే చనిపోయాడు. శిరస్త్రాణం ధరించక పోవడం, వేగంగా వాహనం నడపడం ప్రమాదానికి కారణమైంది. ఒక్కగానొక్క కొడుకు దూరం కావడంతో కన్నోళ్లకు కడుపుకోత మిగిలింది.

ఈనాడు డిజిటల్ శ్రీకాకుళం

జిల్లాలో నిత్యం ఏదో ఒకచోట రోడ్డు ప్రమాదం జరుగుతూనే ఉంది. ప్రాణాలు గాల్లో కలిసిపోతూనే ఉన్నాయి. ఇందులో అధికశాతం ద్విచక్ర వాహన ప్రమాదాలే ఉంటున్నాయి. బండిని నిర్లక్ష్యంగా నడపటమే ఇందుకు ప్రధాన కారణమని ఆర్టీవో, పోలీసు అధికారులు స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇటువంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. వీటి నివారణకు పోలీసులు అవగాహన కల్పిస్తున్నా ఫలితం ఉండటం లేదు.

నివారణ చర్యలు ఏవీ..?

● రహదారి భద్రతా ప్రమాణాలకు అధికారులు తూట్లు పొడుస్తున్నారు. దీనికితోడు వాహనదారుల బాధ్యతారాహిత్యం తోడవుతోంది.

● గ్రామీణ ప్రాంతాల్లో ప్రమాదకరంగా ఉన్న మలుపుల్లో సూచిక బోర్డులు కనిపించని పరిస్థితి. రోడ్లకు ఇరువైపులా అడవులను తలపించేలా పనికిరాని మొక్కలు పెరిగిపోయాయి. మలుపులు ప్రమాదకరంగా మారాయి.

● ప్రధాన కూడళ్ల వద్ద స్పీడ్ బ్రేకర్లు లేక వేగం అదుపులోకి రావడం లేదు. స్పీడ్ బ్రేకర్ ఉన్న చోటులో పెయింటింగ్ వేయకపోవడంతో కనిపించక వాహనాలు అదుపు తప్పుతున్నాయి. ఇక రోడ్లపై గుంతలు గురించి చెప్పనక్కరలేదు.

● గార మండలం సీఎస్పీ రహదారి ఎస్.డి.ఎన్.పేట, ఒమరవల్లి కూడలి మధ్య ఉన్న మలుపు వద్ద తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. హెచ్చరిక బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు ఇక్కడ లేవు.

జైలు శిక్షలు.. జరిమానాలు

● 2025లో శిరస్త్రాణం ధరించని 43,414 మందిపై జరిమానా విధించారు.
● మద్యం తాగి నడిపిన 6,338 మందిపై కేసులు నమోదు చేసి 38 మందికి జైలు విధించారు.
● 286 మందికి రూ.10 వేల చొప్పున పోలీసులు జరిమానా వేశారు.
● 223 మంది లైసెన్సుల రద్దుకు ప్రతిపాదనలు పంపగా వీరిలో 62 మందివి రద్దు చేశారు.
● ఈ చలాన్ ద్వారా 87,700 కేసుల్లో రూ.6.84 కోట్లు జరిమానా వసూలైంది.

అడుగడుగునా బాధ్యతారాహిత్యం..

● శిరస్త్రాణం ధరించకపోవడం, అతివేగం ● మలుపులు, కూడళ్లలో ఇష్టానుసారంగా నడపటం. ● రాంగ్ రూట్‌లో రావడం, సిగ్నల్ జంపింగ్ చేయడం. ● సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ వాహనాన్ని నడపడం. ● పరిమితికి మించి బండిపై ప్రయాణం చేయడం. ● మద్యం తాగి అతివేగంతో డ్రైవింగ్ చేయడం.

ప్రత్యేక దృష్టిసారించాం..

వాహనదారుల నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నాం. లైసెన్సులు రద్దు చేయడంతో పాటు ఏకంగా జైలు శిక్షలు విధించిన సందర్భాలు ఉన్నాయి. తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి సారించాం.

– కె.వి.మహేశ్వరరెడ్డి, ఎస్పీ

షేర్ మార్కెట్‌లో లాభాలంటూ గృహిణికి టోకరా

రూ.16 లక్షలు మోసపోయిన వైనం

శ్రీకాకుళం నేరవార్తా విభాగం, న్యూస్‌టుడే: షేర్ మార్కెట్లో డబ్బులు సంపాదించాలనుకున్న మహిళ అవగాహన లేమితో సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి రూ.లక్షల్లో డబ్బు పోగొట్టుకున్నారు. శ్రీకాకుళం నగరంలోని పీఎన్ కాలనీకి చెందిన మహిళ షేర్‌మార్కెట్ చిట్కాల కోసం యూట్యూబ్‌లో ఓ ఛానల్‌లోని వీడియోలు చూశారు. అందులో ఓ యాప్ గురించి చెప్పగా డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఆధార్, బ్యాంకు ఖాతా, పాన్‌కార్డు నంబరు ఇతర వివరాలు నమోదు చేశారు. తొలుత ఓ ఖాతాకు రూ.50 వేలు చెల్లించారు. రూ.2 వేలు లాభం చూడటంతో ఈ నెల 16 వరకు విడతల వారీగా రూ.16 లక్షలు జమ చేశారు. అనంతరం షేర్లు ఉపసంహరించుకునేందుకు ప్రయత్నించినా సాధ్యం కాకపోవడంతో మోసపోయినట్లు గ్రహించి రెండో పట్టణ పోలీసు స్టేషన్‌ను ఆశ్రయించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు సీఐ ఈశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే ఇటువంటి వీడియోలు చూసి సైబర్ వలలో చిక్కుకోవద్దని పోలీసులు సూచించారు.

క్యాలీఫ్లవర్ సాగుతో లాభాలు ఆర్జిస్తున్న రైతు.. తెగుళ్ల రాకుండా ఉండాలంటే ఏం చేయాలి..? కాలిబాటలతో ప్రయోజనాలు భిన్న అంశాల మాలిక.. రైతేరాజు 6లో

అండగా కొండంత బీమా..

● వేటలో ప్రమాదవశాత్తు మరణించిన గంగపుత్రులకు ఇచ్చే పరిహారం పెంపు

న్యూస్‌టుడే, కవిటి గ్రామీణం

సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన (పీఎంఎంఎస్‌వై) కింద ఇచ్చే ప్రమాద బీమా పరిహారం భారీగా పెంచింది. గతంలో వేట సాగిస్తుండగా ప్రమాదవశాత్తూ మరణించిన మత్స్యకారుడి కుటుంబానికి రూ.2 లక్షలు ఇచ్చేవారు. ఇప్పుడా మొత్తాన్ని రూ.10 లక్షలకు పెంచారు. సాధారణ మరణంతో పాటు ఇతర ప్రమాదాల్లో మృతి చెందిన వారికి (ఈ-శ్రమ కార్డు ఉంటే) కార్మికశాఖ ద్వారా రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.

అర్హులు ఎవరంటే..

● మత్స్య సహకార సంఘంలో సభ్యులై ఉండాలి. చేపల వేట లైసెన్సు ఉన్నవారికి వర్తిస్తుంది.
● ఆధార్ కార్డు, మరణ ధ్రువీకరణ పత్రం, శవ పంచనామా పత్రం, రేషన్‌కార్డు, మత్స్య సహకార సంఘం ధ్రువీకరణ పత్రం, సంఘం తీర్మానపత్రం సమర్పిస్తేనే చేపల వేట సమయంలో మృతి చెందిన మత్స్యకారుడికి రూ.10 లక్షల బీమా అందజేస్తారు.
● కార్మిక శాఖ ద్వారా ఈ-శ్రమ కార్డు పొందితే మత్స్యకారుడు సాధారణ ప్రమాదాల్లో మరణించినా రూ.2 లక్షలు పరిహారం అందిస్తారు.
● జిల్లా మత్స్యశాఖ కార్యాలయంలోని అధికారులు, రైతు సేవా కేంద్రాల్లో సిబ్బందిని కలిసి పైన పేర్కొన్న పత్రాల నకళ్లు సమర్పించాలి. అధికారులు వాటిని పరిశీలించి, రాష్ట్ర ఉన్నతాధికారులకు పంపిస్తారు. నిధులు రాగానే బాధిత కుటుంబానికి ఇచ్చేలా చర్యలు తీసుకుంటారు.

సద్వినియోగం చేసుకోవాలి.. పీఎంఎంఎస్ పథకాన్ని మత్స్యకారులందరూ సద్వినియోగం చేసుకోవాలి. సముద్రంలో వేటకు వెళ్లి మత్స్యకారులు తరచూ మృతి చెందుతున్నారు. వేటలో మత్స్యకారుడు చనిపోతే రైతు సేవా కేంద్రాల్లో కానీ, ఎఫ్‌డీలోనో తక్షణమే సంప్రదించాలి. – వై.సత్యనారాయణ, డీడీ, మత్స్యశాఖ, శ్రీకాకుళం

జిల్లాలో సముద్రతీరం	రిజిస్టర్ బోట్లు	మత్స్యకారులు
169 కి.మీ	4,428	18,600

బస్సులు, రైళ్లు కిటకిట..

సంక్రాంతి పండగ ముగిసింది.. సెలవులు ముగియడంతో దేశ నలుమూలల నుంచి వచ్చిన జిల్లా ప్రజలు తిరుగుపయనమయ్యారు. సోమవారం ఆయా ప్రాంతాలకు వెళ్లేందుకు బస్సులు, రైళ్లను ఆశ్రయించారు. దీంతో జిల్లా వ్యాప్తంగా ప్రధాన రైలు నిలయాలు, బస్టాండ్లు జనాలతో కిక్కిరిసిపోయాయి. రద్దీకి సరిపడా బస్సుల్లేక ఇబ్బందులు పడ్డారు. ఇక రైళ్లలో సైతం అడుగుతీసి అడుగేయలేనంతగా మారిపోయాయి. కొత్తూరు బస్టాండ్‌లో బస్సు ఎక్కేందుకు ప్రయాణికుల అవస్థలను చిత్రంలో చూడొచ్చు. – న్యూస్‌టుడే, కొత్తూరు

నిర్లక్ష్యమా.. బరితెగింపా?

● ఎమ్మెల్యే హెచ్చరికలకు బెదరని అక్రమార్కులు

న్యూస్‌టుడే, పలాస గ్రామీణం

‘పలాస అభివృద్ధికి కృషి చేస్తున్నా. ఎలాంటి నిందలు మోసేందుకు సిద్ధంగా లేను. ఎక్కడైనా కంకర, మట్టి అక్రమంగా తవ్వితే అధికారులు ఉపేక్షించొద్దు. వారిపై ఎలాంటి చర్యలైనా తీసుకునే స్వేచ్ఛ ఇస్తున్నా’ అని ఇటీవల పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష స్పష్టం చేశారు. గనులు, రెవెన్యూ అధికారులు, పొక్లెయిన్ నిర్వాహకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె తీవ్రంగా హెచ్చరించారు... ..అయినా క్షేత్రస్థాయిలో మార్పు కనిపించడం లేదు. అక్రమార్కులు వారి పంథాను వీడటం లేదు. కంకర రవాణా చేస్తూ సొమ్ము దోచుకుంటూనే ఉన్నారు. పలాస పట్టణానికి కూతవేటు దూరంలో జరుగుతున్న దందా ఆపడంలో అధికారులు నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.

పలాస మండలం శాసనాం సమీపంలోని పొలంలో వేస్తున్న మట్టి

● పలాస మండలం శాసనాం సమీపంలోని జాతీయ రహదారి పక్కనున్న పొలాల్లో అక్రమంగా మట్టి పోస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. కొత్త పారసాంబ సమీపంలో జాతీయ రహదారి పక్కనే ఉన్న పొలాల్లోనూ కంకర వేస్తున్నారు. లొద్దభద్ర కూడలి నుంచి మహాదేవిపురం వెళ్లే దారిలోని పొలాల్లోనూ తరలించుకుపోతున్నారు. క్షేత్రస్థాయిలో రెవెన్యూ, గనులశాఖ అధికారులు పట్టించుకోకపోవడం ఈ దోపిడీకి దన్నుగా మారింది.

చర్యలు తీసుకుంటాం..

గ్రావెల్, మట్టి తవ్వకాలకు ఎవరికీ, ఎక్కడా ఎలాంటి అనుమతులు లేవు. చాలామందికి ఇప్పటికే జరిమానాలు విధించాం. వెంచర్ల కోసం మట్టి వేస్తున్నట్లు తేలితే చర్యలు తీసుకుంటాం’ అని భూగర్భ, గనుల శాఖ టెక్కలి ఏడీ విజయలక్ష్మి తెలిపారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి తదుపరి చర్యలు తీసుకుంటామని పలాస తహసీల్దార్ కల్యాణ చక్రవర్తి పేర్కొన్నారు.

గుండెపోటు, కేన్సర్ తస్మాత్ జాగ్రత్త
డాక్టర్ రెడ్డి టోటల్ బాడీ చెకప్ సెంటర్
కలెక్టర్ ఆఫీస్ జంక్షన్, కోస్టల్ బేటరీ రోడ్డు, కెనరా బ్యాంక్ ప్రక్కనఉన్న LUCID బిల్డింగ్, 4వ అంతస్తు, విశాఖపట్నం
శరీరంలో సైలెంట్‌గా దాగిఉన్న గుండెపోటును మరియు కేన్సర్‌ను 6 నెలల ముందుగానే గుర్తించే టోటల్ బాడీ చెకప్
రూ. 7,500/- విలువచేయు పరీక్షలు కేవలం 3,500/- కే
ప్రముఖ హృద్రోగ నిపుణులు, చికిత్సరత్న డా॥ జి. శివప్రసాద్‌రెడ్డి గారి పర్యవేక్షణలో చేయబడును.
9393752255, 9393122525
ఈ పథకం 10 రోజులు మాత్రమే ప్రతి ఆదివారం శెలవు



NCL GROUP WALK-IN INTERVIEW NAGARJUNA RMC
NCL Industries Limited, a leading Building Materials Manufacturing Company is looking for suitable candidates for its Ready Mix Concrete (RMC) Division.
Sales Assistants – Ready Mix Concrete (RMC)
• Location : Kovvada
Qualification: 10th / Intermediate with preferably Min. 2yrs. Experience in Sales / any work experience. Two wheeler is mandatory.
Interested Candidates may walk-in for interview at the below mentioned venue, along with resume, Certificates and a photograph.
Date: 20.01.2026 (Tuesday)
Time: 10.00 am to 5.00 pm
Venue: Nagarjuna RMC
Sy.No.38-9 To 38-19,Kovvada Gram Panchayat, Poosapatirega Mandal, Vizianagaram District - 535204
Contact No. 9121709494 / 9133330238
mail bio-data to careers@nclind.com
Scan the QR code for location details.
NCL INDUSTRIES LIMITED

చెరువులకు తిలోదకాలు.. చెరపడుతున్నారని..!

ఆర్టీసీ బస్టాండ్ పక్కన పెద్ద చెరువుకు వెళ్లే దారిలో అక్రమంగా వెలిసిన దుకాణాలు

న్యూస్‌టుడే, ఆమదాలవలస పట్టణం

ఆమదాలవలస పురపాలిక పరిధిలోని చెరువులు, ప్రభుత్వ స్థలాలు, ప్రధాన కాలువలు, ఫుట్‌పాత్‌లు యథేచ్ఛగా ఆక్రమణలకు గురవుతున్నాయి. రెవెన్యూ, మున్సిపల్ అధికారులకు తెలిసినా.. రవ్వంత చర్యలు కూడా తీసుకోవడం లేదు. ఫలితంగా రూ.కోట్ల విలువైన భూములు అన్యాక్రాంతమవుతున్నాయి.

● ఆమదాలవలస రెవెన్యూ శాఖలో భూములు, చెరువులకు సంబంధించిన కొన్ని దస్త్రాలు లేవు. పట్టణ పరిధిలో 1-107 వరకు సర్వే నంబర్లతో స్థలాలు ఉన్నాయి. ఇందులో 3 నుంచి 56 వరకు ఉన్న సర్వే నంబర్ల దస్త్రాలు ఉండగా 1, 2తో పాటు 57 నుంచి 107 వరకు సర్వే నంబర్లకు ఎఫ్ఎంబీలు మాత్రమే ఉన్నాయి. దస్త్రాలు కనిపించకుండా పోయి సుమారు 20 సంవత్సరాలు గడుస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు.

● పెద్ద చెరువుకు ఆనుకొని ఉన్న స్థలంలో ఆర్టీసీ బస్టాండ్ నిర్మించారు. అందులో కొంత భూమిని పెద్ద చెరువుకు వెళ్లేందుకు దారిగా ఉంచేశారు. భవిష్యత్తులో బోటు షికారు, ఉద్యానం, ఆట పరికరాలు, నడక ట్రాక్‌లు ఏర్పాటు చేయాలన్న యోచనలో ప్రజాప్రతినిధులు ఉన్నారు. ఇదే అదనుగా ఆక్రమణదారులు కొంతమంది చెరువు సమీపంలో గోడలు నిర్మించారు. అడిగితే కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు. నగరం నడిబొడ్డున కబ్జా చేస్తున్నా.. రెవెన్యూ అధికారులు చూసీ చూడనట్లు వెళ్లిపోతున్నారు.

● పాలపోలమ్మతల్లి ఆలయ ఆవరణలోని మరో చెరువులో సగానికి పైగా మట్టి వేసి కప్పేస్తున్నారు. గతంలో ఇక్కడ కొంతమంది దుకాణాలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మరో పది బడ్డీల ఏర్పాటుకు పావులు కదుపుతున్నారు. ● మెట్టక్కివలస చక్కెర కర్మాగారాన్ని ఆనుకుని ఉన్న చెరువులో ఇళ్లు కట్టుకోవడంతోపాటు, పునాదులు వేశారు.

● దస్త్రాలు కనిపించకుండా పోవడానికి గతంలో రెవెన్యూ శాఖలో సర్వేయరుగా పని చేసిన వ్యక్తే కారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ● ఆ సర్వేయరుకు పెద్దచెరువుకు ఆనుకుని కొన్ని భవనాలు ఉండడంతో మాయం చేసి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

● ఆక్రమించి ఇళ్ల నిర్మాణం, దుకాణాల ఏర్పాటు

ఆక్రమణలు తొలగిస్తాం..

‘వైకాపా హయాంలో ఇష్టానుసారంగా ఆక్రమణలు చోటు చేసుకున్నాయి, చెరువులు, ప్రభుత్వ స్థలాలను రెవెన్యూ అధికారులతో సర్వే చేయించి హద్దులు వేసే బాధ్యత తీసుకుంటాను. ఆక్రమణలు తొలగించి ఆహ్లాదకరంగా మారుస్తాను.’ అని ఎమ్మెల్యే కూన రవికుమార్ తెలిపారు.

ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి

కలెక్టరేట్(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను అత్యంత పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయం నుంచి జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో సమీక్షించారు.

● ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం చదువుతున్న 39,838 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. 71 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

● వృత్తి విద్యాకోర్సులకు సంబంధించి జనవరి 27 నుంచి ఫిబ్రవరి 10 వరకు, సాధారణ ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి ఒకటి నుంచి 10వ తేదీ వరకు జరుగుతాయన్నారు.

● పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని, విద్యార్థులకు అసౌకర్యంగా ఉండరాదన్నారు. పోలీసు, రెవెన్యూ అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. వైద్య ఆరోగ్యశాఖ, విద్యుత్తు శాఖల అధికారులు వారి విధులు సక్రమంగా నిర్వహించాలన్నారు. సమస్యాత్మక కేంద్రాల్లో ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు.

● బస్సులు పరీక్షా సమయానికి అనుకూలంగా నడపాలన్నారు. తాగునీటి వసతి, పరీక్షా కేంద్రాల వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు. జిల్లా ఇంటర్ విద్యాధికారి సురేష్‌కుమార్ మాట్లాడుతూ ఫిబ్రవరి 23న మొదటి ఏడాది, 24న రెండో ఏడాది పరీక్షలు ప్రారంభమవుతాయన్నారు.

సందర్భమేదైనా ఈనాడు ను చేసుకోండి వేదిక
మీ బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులకు ఈనాడు లో ప్రకటనల ద్వారా తెలియజేయండి
ఈనాడు క్లాసిఫైడ్స్
పెళ్లి శుభాకాంక్షలు
జన్మదిన శుభాకాంక్షలు
జయంతి, వర్ధంతి
లీగల్ ప్రకటనలు
అంత్యక్రియలు,
వేడుక ఏదైనా.. ఈనాడు ను చేసుకోండి వేదిక
ఈనాడు యాడ్స్ ద్వారా తెలియజేయండి
ప్రకటనల కొరకు సంప్రదించండి
80085 97609

(c) eenadu

ఈఎస్ఎల్ ప్రాంతీయ సమరానికి సై

నేటి నుంచి నార్త్ ఆంధ్రా స్థాయి ఈనాడు క్రికెట్ పోటీలు

రాజమహేంద్రవరం, న్యూస్‌టుడే: ఈనాడు స్పోర్ట్స్ లీగ్ (ఈఎస్ఎల్) టోర్నమెంట్ ప్రాంతీయ సమరానికి రంగం సిద్ధమైంది. క్రికెట్‌లో ప్రతిభావంతుల్ని వెలికితీసేందుకు నిర్వహిస్తున్న ఈఎస్ఎల్ క్రికెట్ పండగ రెండో దశకు చేరుకుంది. రాజమహేంద్రవరంలోని గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ (జీజీయూ)లో 'ఈనాడు క్రికెట్ నార్త్ ఆంధ్రాస్థాయి పోటీలు' మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. గత నెల 27 నుంచి ఈ నెల 7వరకు హోరాహోరీగా జరిగిన జిల్లా స్థాయి పోటీల్లో సీనియర్స్, జూనియర్స్ విభాగాల్లో విజేతలుగా నిలిచిన జట్లు నార్త్ ఆంధ్రాస్థాయి పోటీల్లో తలపడనున్నాయి. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, రాజమహేంద్రవరం జట్ల మధ్య జరిగే ఈ పోటీలను నాకౌట్, టీ-20 ఓవర్ల విధానంలో నిర్వహించనున్నారు.

వేదిక : గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ మైదానం -I, రాజమహేంద్రవరం

జూనియర్స్ విభాగం : ఉదయం 8.30కు రాజమహేంద్రవరం X విశాఖ
సీనియర్స్ విభాగం : మధ్యాహ్నం 1.30కు రాజమహేంద్రవరం X విశాఖ

EENADU SPORTS LEAGUE 2025

Title Sponsor: ధనిక్ భారత్ విద్యా సంస్థలు IIT-JEE | NEET
Protein Partner: NECC నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ (Non-Govt. Public Charitable Trust) "Sunday ho yah Monday roz khao ande"
Beverage Partner: CMR SHOPPING MALL The joy of life
Gift Partner: KL (DEEMED TO BE UNIVERSITY)
Regional Sponsor: GGU GODAVARI GLOBAL UNIVERSITY RAJAMAHENDRAVARAM, A.P. Call: 994 999 3483 | www.ggu.edu.in
TV Partner: ETV ఆంధ్రప్రదేశ్
Digital Partner: ఈనాడు.నెట్ ETV BHARAT
FM Partner: ఈ FM Mee FM
Organised by ఈనాడు

సమస్యలు విన్నారు.. పరిష్కారం చూపారు

కలెక్టరేట్(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం 'మీ కోసం' కార్యక్రమం జరిగింది. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ 123 వినతులు స్వీకరించారు. పరిష్కారానికి అధికారులతో మాట్లాడారు.

❖ మత్స్యకారులకు సంబంధించిన వలలు, పడవలు దెబ్బతిని ఏడాది కావొస్తుందని, పరిహారం చెల్లించేలా చర్యలు చేపట్టాలని ఎచ్చెర్ల మండలం కొత్తదిబ్బలపాలెం గ్రామానికి చెందిన పలువురు మత్స్యకారులు కోరారు. 2024లో ఐదుగురికి చెందిన వలలు, తెప్పలు పూర్తిగా దగ్ధమయ్యాయని రూ.12.85 లక్షలు నష్టం వాటిల్లినట్లు వివరించారు. వినతి ఇచ్చినా.. పట్టించుకోవడం లేదన్నారు.

❖ శ్రీకాకుళం గ్రామీణ మండలం పి.జి.పేట పంచాయతీ నరసయ్యపేట గ్రామంలో 18 సోలార్ విద్యుత్తు దీపాలు వేసేందుకు నిధులు మంజూరు అయ్యాయని మత్స్యకార సంఘ నాయకులు మైలపల్లి నర్సింగరావు తెలిపారు. నేటికీ దీపాలు అమర్చలేదన్నారు. ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని కోరారు.

సిబ్బందితో మాట్లాడుతున్న కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, చిత్రంలో జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్

ఎస్పీ గ్రీవెన్సుకు 38 ఫిర్యాదులు

శ్రీకాకుళం నేరవార్తా విభాగం, న్యూస్‌టుడే: జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ మహేశ్వర రెడ్డి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించి బాధితుల నుంచి 38 ఫిర్యాదులు స్వీకరించారు. సమగ్ర విచారణ చేపట్టాలని సంబంధిత పోలీసు స్టేషన్ అధికారులను ఆదేశించారు.

చికెన్ ధరలు

రకం	బ్రాయిలర్
(బ్యాగ్)లైవ్	180
డ్రెస్డ్	315
స్కిన్‌లెస్	335

వరకట్న వేధింపులు, హత్య కేసులో మూడేళ్ల జైలు

విజయనగరం అయ్యన్నపేట, న్యూస్‌టుడే: మహిళకు వరకట్నం వేధింపు, హత్య కేసులో ఆమె భర్తకు జైలు శిక్ష, జరిమానా విధించినట్లు ఎస్పీ ఏఆర్.దామోదర్ తెలిపారు. బూర్జ గ్రామానికి చెందిన మడపాన సుధీర్‌కు పొందూరు మండలం ఎగటిపేట గ్రామానికి చెందిన సోనియాతో 2021లో వివాహం జరిగింది. అనంతరం విజయనగరం జిల్లాలోని పూసపాటిరేగ మండలం సాలిపేటకు వలస వచ్చారు. సుధీర్, అతని తల్లిదండ్రులు అదనపు కట్నం కోసం సోనియాను శారీరకంగా, మానసికంగా వేధించారు. దీంతో ఆమె ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తల్లి జి.పైడమ్మ ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్సై జయంతి సుధీర్‌పై కేసు నమోదు చేశారు. నేరం రుజువు కావడంతో విజయనగరం 5వ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి ఎన్.పద్మావతి నిందితుడికి మూడేళ్ల జైలుశిక్ష, రూ.5వేల జరిమానా విధిస్తూ సోమవారం తీర్పునిచ్చినట్లు ఎస్పీ వెల్లడించారు.

రైతు నాయకుడు అప్పలరాజుపై కేసులు ఎత్తివేయాలి

కలెక్టరేట్(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: గ్రామీణ ఉపాధి హామీ పథకంతో పేదలకు ప్రయోజని కేంద్రం తీసుకొచ్చిన వీబీజీ రామ్‌జీని రద్దు చేసి పాత చట్టాన్ని కొనసాగించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, కార్యదర్శి వర్గ సభ్యులు బి.కృష్ణమూర్తిలు డిమాండ్ చేశారు. రైతు నాయకుడు అప్పలరాజుపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని, బలవంతపు భూసేకరణ ఆపాలని, వెనుజువెలాపై అమెరికా దాడి ఖండించాలని, మదురై దంపతులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పోస్టర్లు విడుదల చేశారు. రామ్ జీ వీజీ పథకానికి కూటమి ఆమోదించడం సిగ్గుచేటన్నారు.

దృశ్యకావ్యంగా భక్త ప్రహ్లాద నాటకం

నాటకంలోని ఓ ఘట్టంలో కళాకారుల అభినయం

శ్రీకాకుళం సాంస్కృతికం న్యూస్‌టుడే: రథసప్తమి పర్వదినం సందర్భంగా నగరంలో కోడి రామ్మూర్తి స్టేడియం దరి అంబేడ్కర్ ఆడిటోరియంలో సురభి నాటక ప్రదర్శనలతో సాంస్కృతిక ప్రదర్శనలు ప్రారంభమయ్యాయి. భక్త ప్రహ్లాద పౌరాణిక నాటక ప్రదర్శన ఆద్యంతం వైవిధ్యభరితం, దృశ్యమనోహరంగా జరిగింది. సమయపాలన, క్రమశిక్షణతో కళాకారుల సమష్టిగా భారీ సెట్టింగులు, సన్నివేశాలకు రంగుల తెరలు, మిరుమిట్లు గొలిపే విద్యుత్తు కాంతులు, కళాకారుల ఆహార్యం, ధగధగ మెరిసే ఆభరణాలు, పాత్రోచిత సంభాషణలు, మహిళల అభినయం, పిల్లల నటనతో ఆకట్టుకున్నారు. వైకుంఠంలో మహావిష్ణువు శేషపాన్పు పవళింపు, పాము పక్షిల పోట్లాట, మంటలు రావడం, హిరణ్యకశిపుడిని చంపేందుకు వచ్చే నరసింహస్వామి స్తంభంలో నుంచి రావడం వంటి సన్నివేశాలు ఆకట్టుకున్నాయి.

కరకట్టనే తవ్వేశారు..

కొత్తూరు మండలంలోని పొన్నుటూరు గ్రామం వద్ద వంశధార నదిలోని ఇసుక తవ్వకాలు చేసేందుకు కరకట్టనే ఏకంగా తవ్వేస్తున్నారు. వరద ముంపు నుంచి అడ్డుకట్ట వేసేందుకు గతంలో వేసిన కట్టనే తొలిచేసి, లోపలికి రహదారి వేయడంపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మనుషులతో ఇసుక తవ్వకాలు చేయాల్సి ఉన్నా, ఇవేమీ పట్టించుకోకుండా ఏకంగా నదిలో కరకట్టను తవ్వి లోపలికి రహదారి వేయడంపై గ్రామానికి చెందిన గెల్లంకి వాసుదేవరావు ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు సోమవారం ఫిర్యాదు చేశారు. నదీ సమతుల్యత దెబ్బతిని, వర్షాకాలంతో వరద గ్రామాన్ని ముంచెత్తే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. గనులు, రెవెన్యూ, పోలీసు అధికారులు స్పందించి పొన్నుటూరు నదిలో ఇసుక తవ్వకాలపై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు. పరిశీలించి చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ వై.జోగారావు తెలిపారు. - న్యూస్‌టుడే, కొత్తూరు

ప్రయాణానికి ట్రాఫిక్ గండం..!

ఆమదాలవలస పట్టణం, న్యూస్‌టుడే: రైల్వే స్టేషన్ చేరుకునేందుకు ప్రధాన రహదారి ఒక్కటే ఉండటంతో నిత్యం ట్రాఫిక్ సమస్యలు తప్పడం లేదు. పోలీసులు చొరవ తీసుకుని కొన్ని సమస్యలను పరిష్కరిస్తే ట్రాఫిక్ నుంచి కాస్త ఉపశమనం కలుగుతుంది. ప్రయాణికులు, విద్యార్థులు, స్థానికుల ఇబ్బందులకు కారణం ప్రధాన రహదారిపై ఉన్న వ్యాపారులే.

కూరగాయాల మార్కెట్, బ్యాంకులు, బంగారం, బట్టలు దుకాణాలు, కిరాణా, హోల్‌సేల్, హార్డ్‌వేర్, హోమ్‌నీడ్స్, డిపార్ట్‌మెంట్ స్టోర్లు ఈ రోడ్డులోనే ఉన్నాయి. వీరంతా నిబంధనలకు లోబడకుండా ఇష్టారీతిని వ్యవహరిస్తున్నారు. దుకాణాలకు సంబంధించి హోర్డింగ్ బోర్డులు రహదారిపై పెడుతున్నారు. మరోవైపు ఆటోలు ఎక్కడికక్కడ నిలిపేస్తున్నారు. దుకాణాలకు సరకులను తీసుకొచ్చే వాహనాలు ఆ రహదారిపైనే నిలబెట్టి అన్‌లోడింగ్ చేస్తున్నారు. ఫుట్‌పాత్‌లను కూడా వదలకుండా తోపుడు బళ్లు పెట్టేస్తుండటంతో ప్రజలు నరకం చూస్తున్నారు.

రైల్వేస్టేషన్‌కు వెళ్లే ప్రధాన రహదారిపై ఉంచిన బోర్డులు, ఆటోలు

❖ కృష్ణాపురం, ప్రభుత్వ జూనియర్ కళాశాల, కొత్తకోటవారి వీధి, లక్ష్మీనగర్ పాఠశాల, రైల్వేస్టేషన్, ఆర్టీసీ బస్టాండ్ రైల్వే అంతర్గత మార్గం, ఇందిరాగాంధీ పైవంతెన.. ఇవన్నీ ప్రధాన రహదారిలో ఉండే కూడళ్లు. నాలుగు దిక్కుల నుంచి స్టేషన్ రోడ్డుకు చేరుకోవచ్చు. కానీ ఇందులో ఒక మార్గాన్ని వ్యాపారులు హోర్డింగ్‌లు పెట్టి మూసేశారు.

❖ ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతుండటంతో ప్రయాణికులు రైలు అందుకోలేని సందర్భాలూ ఉన్నాయి. పోలీసులు గట్టిగా హెచ్చరించి, కఠిన నిబంధనలు అమలు చేయడంతోపాటు జరిమానాలు విధించి శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలంతా ముక్త కంఠంతో కోరుతున్నారు.

'ప్రధాన రహదారిని ఆనుకొని ఉన్న దుకాణ దారులతో సమావేశం ఏర్పాటు చేశాం. ఎలాంటి బోర్డులు, తోపుడు బండ్లు పెట్టొద్దని చెప్పాం. ప్రతి కూడలిలో పోలీసులను పెట్టాం. శాశ్వత చర్యలు తీసుకుంటాం.' అని ఎస్సై బాలరాజు చెప్పారు. - ఎస్.బాలరాజు, ఎస్ఐ, ఆమదాలవలస

★ రోజూ రైల్వేస్టేషన్‌కు వచ్చే ప్రయాణికులు: 10 వేలకుపైగా ★ రాకపోకలు చేసే వాహనాలు: 6 వేలకుపైగా

ఆదర్శనీయుడు గుండ అప్పల సూర్యనారాయణ

కలెక్టరేట్(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ మృతి పార్టీకి తీరని లోటని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. సోమవారం అరసవల్లిలోని అప్పల సూర్యనారాయణ ఇంటికి చేరుకుని ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవిని పరామర్శించి ఓదార్చారు. అప్పలసూర్యనారాయణ నిజాయతీగా ప్రజలకు సేవలందించారన్నారు. ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ ఆమె వెంట ఉన్నారు.

❖ పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష, సీనియర్ ఐఏఎస్ అధికారి, సీఎం కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర గుండ కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు.

అప్పలసూర్యనారాయణ చిత్రపటానికి నివాళులర్పిస్తున్న మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ

'బుట్ట'లో లాభాలు చూడొచ్చు

సారవకోట, న్యూస్‌టుడే

జిల్లాలోని 600 ఎకరాల్లో క్యాలీఫ్లవర్(బుట్ట పువ్వు) సాగు చేస్తున్నారు. సారవకోట, కోటబొమ్మాళి, జలుమూరు, ఎచ్చెర్ల, కొత్తూరు, భామిని, పాతపట్నం, హిరమండలాల్లో రైతులు ఎక్కువగా పండిస్తున్నారు. వాతావరణం అనుకూలిస్తే ఎకరాకు 10 నుంచి 12 టన్నుల దిగుబడి వస్తుందని వ్యవసాయ అధికారులు తెలిపారు. సారవకోట మండలంలోని తొగిరి, కిన్నెరవాడ, కేలవలస, పద్మాపురం, చోడసముద్రం, కిడిమి ఇతర గ్రామాల్లోని 100 మంది వరకు రైతులు రబీ పంటగా వేస్తున్నారు. మెట్ట, పల్లపు ప్రాంతాల్లో సాగు చేస్తూ ఆదాయం పొందుతున్నారు.

● తొగిరి గ్రామానికి చెందిన రైతు నారు ఉమామహేశ్వరరావు పంట మార్పిడి విధానం పాటిస్తూ ఏటా 50 సెంట్ల విస్తీర్ణంలో సాగు చేస్తూ 3 నెలల్లో రూ.50 వేలు ఆదాయం సాధిస్తున్నారు. క్యాలీఫ్లవర్ సాగు మధ్యలో మిర్చి, ముల్లంగి వంటి పంటలు వేసి అదనంగా కొంత సంపాదిస్తున్నారు.

● సెప్టెంబర్ నుంచి నవంబరు నెలల్లో నారు వేసుకోవాలి. నెల రోజుల తరువాత నాటాలి. ఖరీఫ్‌లో వేసిన వరి పంట చేతికి అందిన తరువాత, ఎకరాకు 10 టన్నుల గెత్తం, 30 కిలోల డీఏపీ, 20 కిలోల పొటాష్, 15 కిలోల యూరియా వేసి కలియ దున్నాలి. మట్టి మెత్తగా తయారు చేసి వరుస క్రమంలో మొక్కలు నాటి నీటి తడి అందించాలి. రెండో సారి నీటి తడి అందించిన తరువాత గొప్పు తీసి విడతలుగా రెండు మొక్కల మధ్యలో ఎరువు వేసుకోవాలి.

● తెగుళ్లు, పురుగుల నివారణకు సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. కిలో రూ.20 నుంచి రూ.25లకు విక్రయిస్తే ఖర్చులు మినహా రూ.50 వేలు మిగులుతుందని రైతు ఉమా మహేశ్వరరావు తెలిపారు.

సస్యరక్షణ చర్యలు ఇలా..

పంట పరిశీలించి సూచనలిస్తున్న ఉద్యానవన శాఖాధికారిణి మంగమ్మ

★ విత్తనాలను థైరమ్ మందుతో శుద్ధి చేయాలి. పంటమార్పిడి విధానం తప్పనిసరి. 30-45 రోజుల వయసున్న నారు నాటుకోవాలి. ఎకరా విస్తీర్ణంలో 10 టన్నుల గెత్తంతో పాటు పలుమార్లు ఎరువులు వేయాలి. నాటిన 48 గంటల్లో 1.250 లీటర్ల పెండిమిథాలిన్ మందును 200 లీటర్ల నీటిలో కలిపి మొక్కల చుట్టూ పిచికారీ చేసి కలుపు నివారించాలి.

★ కుళ్లు తెగులు నివారణకు 3 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ 1 లీటరు నీటిలో కలిపి మొక్కల మొదళ్ల చుట్టూ తడపాలి. ఆకు అడుగు భాగాన పేను బంక చేరితే 2 మి.లీ. డైమిథోయేట్‌ను 1 లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. రెక్కపురుగు, ఆకుమచ్చ తెగులు కూడా ఆశిస్తాయి. సకాలంలో గుర్తించి నివారణ చర్యలు చేపడితే పంట ఏపుగా పెరిగి దిగుబడి బాగుంటుందని పాతపట్నం ఉద్యానవన శాఖాధికారిణి మంగమ్మ తెలిపారు.

రైతేరాజు

ఫోన్ కొట్టు.. సలహా పొందు

సాగులో చీడపీడల నివారణ, కొత్త వంగడాలు, ఇతర సమస్యలపై తొగరాం పాలిటెక్నికల్ వ్యవసాయ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్.నీలవేణి 7702394824 చరవాణి నంబరును సంప్రదించగలరు.

సరుబుజ్జిలి, న్యూస్‌టుడే

రైతులు సాగు చేసే వివిధ రకాల పంటల్లో అనువైన విత్తనాలు, కలుపు, పురుగు నివారణ, యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడులు సాధించొచ్చని ఆమదాలవలస కేవీకే సస్యపోషణ శాస్త్రవేత్త ఎస్.కిరణ్‌కుమార్ అన్నారు. రైతులు చరవాణిలో అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.

డాక్టర్ ఎస్.కిరణ్‌కుమార్

ప్రశ్న: మినుము పూత కాయ దశలో ఉండి గూడులు కడుతున్నాయి. -కె.సూర్యారావు, కోటబొమ్మాళి

సమాధానం: మారుకా మచ్చల పురుగు పూత కాయ దశలో గూడులు కట్టి గింజలు తినేస్తుంది. నివారణకు ఇమామెక్టిన్ బెంజోయేట్ 80 గ్రాములు, 13.0.45 ఒక కిలో ఎకరానికి 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకుంటే పురుగు నివారించొచ్చు.

వేరుశనగ ఆకులకు రంధ్రాలు పడుతున్నాయి

ప్రశ్న: మొక్కజొన్న వేసి 40 రోజులైంది. ఇప్పటికీ కత్తెర పురుగు కనిపిస్తోంది. -ఎల్.రాము, లావేరు

సమాధానం: క్లోరంట్రీ నిలిప్రోలు మందును 60 మిల్లీ లీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి మొక్క మొవ్వులో పడేట్లు పిచికారి చేస్తే కత్తెర పురుగు కనిపించదు.

ప్రశ్న: వేరుశనగలో ఆకులకు రంధ్రాలు పడి జల్లెడలా మారుతున్నాయి. - బి.హరికుమార్, పోలాకి

సమాధానం: పొగాకు లద్దె పురుగు ఆశించినప్పుడు ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. క్వినాల్‌పాస్ లీటరు నీటికి రెండు మిల్లీ లీటర్లు కలిపి సాయంత్రం వేళలో పిచికారీ చేస్తే నివారించుకోవచ్చును.

ముందస్తు చర్యలతో పల్లాకు తెగులు నివారణ

పల్లాకు తెగులు బారిన పడిన పెసర పంట

జలుమూరు, న్యూస్‌టుడే: ఖరీఫ్ పంట చేతికి అందిన వెంటనే నేరుగా వేసే పెసరపంటకు పల్లాకు తెగులు ఆశించకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని వ్యవసాయాధికారి కె.రవికుమార్ తెలిపారు. మంచి దిగుబడులు వస్తాయన్నారు. మేలైన విత్తనాలు ఎంపిక చేసుకుని, చల్లని వాతావరణంలోనే విత్తుకోవాలి. తెల్లదోమ వ్యాప్తి చెందుతుంది. అలాంటి ఒక్క మొక్క కనిపించినా.. వెంటనే తొలిగించి తగలబెట్టాలి. తెగులు వ్యాపించక ముందే డైమిథోయేట్ 2 మి.లీ ఒక లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. అలాగే ట్రైజోఫాస్ 2 మి.లీ ఒక లీటరు నీటికి కలిపి మొక్క తడిసేలా పిచికారీ చేస్తే మంచిది. తెగులు సోకిన తరువాత ఎలాంటి చర్యలు తీసుకోలేం. ముందస్తు జాగ్రత్తలే పంటకు రక్ష అని వ్యవసాయాధికారి తెలిపారు.

కాలిబాటలతో ప్రయోజనాలు బోలెడు

బద్రి గ్రామంలోని వరి పొలంలో తీసిన కాలిబాటలు

సారవకోట, న్యూస్‌టుడే: సారవకోట మండలంలోని బద్రి, లక్ష్మీపురం, గుమ్మపాడు తదితర పంచాయతీల పరిధిలో రైతులు వరి పొలంలో 80 శాతం వరకు కాలి బాటలు తీస్తున్నారు. నాట్లు వేసిన 3 రోజుల్లో తూర్పు, పశ్చిమ దిశలో తీస్తే పంట చేతికి అందే వరకు గాలి, వెలుతురు తగులుతుందని, తద్వారా దోమపోటు దరిచేరదని, పైరు ఏపుగా, ఆరోగ్యంగా పెరుగుతాయని ఏవో కె.చిన్నవెంకటరావు తెలిపారు. ఎరువులు, పురుగుమందులు చల్లుకోవడానికి అనుకూలంగా ఉంటుందన్నారు. కాలిబాటల విధానం అనుసరించే రైతులకు దిగుబడి ఆశాజనకంగా ఉంటుందన్నారు.

మూడు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన రైతు బిడ్డ

జ్ఞానేశ్వరరావు

టెక్కలి పట్టణం, న్యూస్‌టుడే : టెక్కలి మండలంలోని శాసనాం గ్రామానికి చెందిన కె.జ్ఞానేశ్వర్ యువకుడు ఒకేసారి మూడు కేంద్రప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికై ప్రతిభ కనబర్చారు. ఇటీవల విడుదలైన ఫలితాల్లో ఇండియన్ ఆర్మీ టెక్నికల్, ఎస్ఎస్‌సీ(సీఐఎస్ఎఫ్-జీడీ), ఇండియన్ ఎయిర్‌ఫోర్స్(అగ్నివీర్) ఉద్యోగాలు సాధించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. యువకుడి తండ్రి సాంబమూర్తి రైతు, తల్లి వరలక్ష్మి గృహిణి. ఈ సందర్భంగా జ్ఞానేశ్వరరావును కుటుంబ సభ్యులు, గ్రామస్థులు అభినందించారు.

26 లక్షల మూగజీవాలకు నట్టల నివారణ మందు : జేడీ

కోటబొమ్మాళి, న్యూస్‌టుడే: జిల్లాలో 26 లక్షల మూగజీవాలకు ఈనెలాఖరు వరకు నిర్వహించనున్న పశు వైద్య శిబిరాల్లో ఉచిత నట్టల నివారణ మందులు వేస్తున్నట్లు సంయుక్త సంచాలకుడు డా.రాజగోపాలరావు అన్నారు. కోటబొమ్మాళి మండలం చీపుర్లపాడు పంచాయతీ ఊడికలపాడులో తెదేపా నేతలు కింజరాపు ప్రసాదరావు, గోవిందరాజులతో కలిసి పశువైద్యశిబిరాన్ని, కొత్తగా మంజూరైన సంచారవాహనాలను సోమవారం ప్రారంభించారు. పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. టెక్కలి డీడీ నరిసింగరావు, మాజీ సర్పంచి గొండు లక్ష్మణరావు, వైద్యులు కిరణ్ కుమార్, ప్రజ్ఞచైతన్య తదితరులు పాల్గొన్నారు.

కోటబొమ్మాళి: సంచార వాహనాన్ని జెండా ఊపి ప్రారంభిస్తున్న పశుసంవర్ధకశాఖ జేడీ రాజగోపాలరావు

ద్విచక్ర వాహనం ఢీకొని వృద్ధుడి మృతి

కంచిలి గ్రామీణం, న్యూస్‌టుడే: కంచిలి మార్కెట్ యార్డ్ ఎదురుగా జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి ద్విచక్రవాహనం ఢీకొన్న ఘటనలో ఓ వృద్ధుడు మృతిచెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పద్మతుల గ్రామానికి చెందిన ఇసురు పరదేశి(79) రోడ్డు దాటుతుండగా పలాస నుంచి ఇచ్ఛాపురం వైపు ద్విచక్రవాహనంపై వస్తున్న నెలవంక గ్రామానికి చెందిన గద్ది శ్రీను బలంగా ఢీ కొన్నారు. ఈ ప్రమాదంలో వృద్ధుడి తలకు బలమైన గాయాలవ్వడంతో సంఘటన స్థలంలోనే మృతి చెందారు. మృతుడి మనవడు జగదీష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై పారినాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

థియేటర్ వద్ద యువకుడిపై దాడి

శ్రీకాకుళం నేరవార్తా విభాగం, న్యూస్‌టుడే: నగరంలోని కిన్నెర థియేటర్ వద్ద ఆదివారం రాత్రి సినిమా టిక్కెట్ల కోసం రెండు వర్గాలు కొట్టుకున్నాయి. ఘటనలో అజయ్ అనే యువకుడు తీవ్రంగా గాయపడగా సర్వజనాసుపత్రికి తరలించారు. ఒకటో పట్టణ ఎస్సై హరికృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శరంగడోల వీధికి చెందిన పార్థు ఆయన స్నేహితులు ఖాదర్ వలీ, తరుణ్ దాడికి పాల్పడినట్లు గుర్తించారు. అజయ్ తన స్నేహితుల కోసం సినిమా టిక్కెట్లు కొనుగోలు చేశాడు. థియేటర్ బయట ఉన్న పార్థు టిక్కెట్లు కావాలని అడిగాడు. ఇచ్చేందుకు అజయ్ నిరాకరించడంతో వివాదం మొదలైంది. స్నేహితులు ముగ్గురు అజయ్‌పై పిడిగుద్దులు కురిపించినట్లు ఎస్సై తెలిపారు. ముగ్గుర్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామన్నారు.

చవితిసీదిలో తాగునీటి పరీక్షలు

హిరమండలం, న్యూస్‌టుడే: హిరమండలం మండలం అక్కరాపల్లి గ్రామ పంచాయతీ చవితిసీది గ్రామంలో సోమవారం అధికారులు తాగునీటి పరీక్షలు నిర్వహించారు. గ్రామీణ నీటిసరఫరా డీఈఈ వెంకటప్పలనాయుడు, ఏఈ సాగర్, ఇంజినీర్లు గ్రామంలో తాగునీటి వనరుల నమూనాలు సేకరించి సురక్షితంగానే ఉందని, నీటి కాలుష్యం కాలేదని నిర్ధారించారు. ఈనెల 19న 'ఈనాడు'లో 'చవితిసీదిలో ప్రబలిన డయేరియా' శీర్షికన వచ్చిన వార్తకు అధికారులు స్పందించి గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించారు. డిప్యూటీ డీఎంహెచ్‌వో మేరీ క్యాథరిన్ ప్రజల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. డివిజనల్ పంచాయతీ అధికారి వెంకటరమణ, ఎంపీడీవో కాశీప్రసాదరావు, డిప్యూటీ ఎంపీడీవో గోవిందరావు గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణ పరిశీలించారు. ఆహారం కారణంగా డయేరియా లక్షణాలు బారిన పడినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. బాధితులు కోలుకుంటున్నారని తెలిపారు.

స్పందనకు వందనం

తాగునీటిని పరీక్షిస్తున్న అధికారులు

జైలులో ఖైదీలకు ఉచిత న్యాయసేవలు

తనిఖీ చేస్తున్న జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు

పాతబస్టాండ్, గార, న్యూస్‌టుడే: న్యాయసేవలు అవసరమైన ఖైదీలకు న్యాయసేవాధికార సంస్థ ఉచితంగా అందిస్తుందని జిల్లా కార్యదర్శి కె.హరిబాబు తెలిపారు. సోమవారం జిల్లా కారాగారంలో ఆకస్మిక తనిఖీ చేపట్టి వసతులను, ఆహార పదార్థాల నాణ్యత, నిల్వ గదులను పరిశీలించారు. జైలులో సత్ప్రవర్తనతో జీవించాలని హితవు పలికారు. వైద్య సదుపాయాలను, భోజన నాణ్యతలపై మాట్లాడి తెలుసుకున్నారు.

నిర్వాసితులపై కేసు కొట్టివేత

కొత్తూరు, న్యూస్‌టుడే: కొత్తూరు మండలంలోని గగనభద్ర గ్రామస్థులపై 2017లో నమోదైన కేసుని కొత్తూరు జూనియర్ సివిల్ కోర్టు జడ్జి కందికట్ల రాణి సోమవారం కొట్టివేశారు. తమ గ్రామం పారాపురం మినీ రిజర్వాయర్‌కు దగ్గరగా ఉన్న గ్రామాన్ని నిర్వాసిత గ్రామంగా గుర్తించాలంటూ వారు నిరసన వ్యక్తం చేశారు. సీపీఎం నాయకులు గంగరాపు సింహాచలం, ఈశ్వరమ్మ, సిర్ల ప్రసాదరావు, నిర్వాసితులు ముఖలింగం, ఆఫీసురావు, శంకర్, రాజారావు, ఇతరులపై అప్పట్లో కేసు నమోదైంది. ఈ కేసును కొట్టివేయడంతో నిర్వాసితులు హర్షం వ్యక్తం చేశారు.

APSRTC
టెండరు ప్రకటన
శ్రీకాకుళం జిల్లా పరిధిలోని వివిధ డిపోలకు సంబంధించిన బస్ స్టేషన్‌లలో స్టాల్స్/ షాపులు, ఖాళీ స్థలము/ఫాస్ట్ ఫుడ్స్, మొ॥ వ్యాపారములు చేసుకొనుటకు మరియు గ్యారేజీలలో వివిధ రకాల పనులు ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన నిర్వహించుటకు అనుభవము ఆసక్తిగల వ్యాపారస్థులు/సంస్థల నుండి సీల్డు టెండర్లు కోరబడుచున్నవి. (1) టెండరు ఫారములు సంబంధిత డిపో మేనేజర్ వారి కార్యాలయములలో తేది. 21-01-2026 నుండి తేది. 30-01-2026 వరకు అన్ని ఆఫీసు పనిదినములలో ఉ॥10.30 గం॥ల నుండి సా॥5.00 గం॥ల వరకు అమ్మబడును. (2) పూర్తి చేసిన టెండరు ఫారములు తేది.31-01-2026న ఉ॥10.30 గం॥ల నుండి మ॥2.00 గం॥ల లోపున జిల్లా ప్రజా రవాణా అధికారి వారి కార్యాలయం, శ్రీకాకుళం నందు ఏర్పాటు చేసిన టెండరు బాక్సు నందు వేయవలెను. అదేరోజు మ.3.00 గం॥లకు టెండరుదారుల సమక్షములో టెండర్లు తెరువబడును. (3) పూర్తి వివరములకు మా వెబ్‌సైట్ :https://apsrtc.ap.gov.in లో tenders ను చూడగలరు. (4) ఎట్టి కారణము చూపకుండా టెండర్లు అంగీకరించుటకు లేదా తిరస్కరించుటకు మరియు రద్దుచేయుటకు APSRTC కి పూర్తి అధికారము కలదు.
నెం.P2/437(01)/2026-DPTO/SKLM, తేది:17-01-2026 సం/- జిల్లా ప్రజా రవాణా అధికారి, శ్రీకాకుళం.

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు సంప్రదించండి
Cell: 80085 97609
ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి
Cell: 80081 11237

EENADU Classifieds

REAL ESTATE
FLAT FOR SALE
VZM రామనారాయణం టెంపుల్ దగ్గర వుడా లేఅవుట్‌లో 3BHK 1st ఫ్లోర్ & జమ్మునారాయణపురంలో 100గ॥ ఇల్లు కలదు. సం॥ 8919905161.

JOBS
అన్ని అవుట్‌సోర్సింగ్ పద్ధతిలో పనిచేయుటకు సూపర్‌వైజర్స్, కంప్యూటర్ ఆపరేటర్స్, ఫైర్ & సేఫ్టీ, సెక్యూరిటీ, హౌస్ కీపింగ్, హెల్పర్స్. 10th- డిగ్రీ, ITI, బి.టెక్. జీ: 18K-35K. ✆ 9030569428, 9573635594.

Exp. నర్సులు/ ఆయాలు/ వార్డ్ బాయ్స్ కావలెను. జీతం: Rs: 20,000/- నుండి 25,000/- వరకు. కూకట్‌పల్లిలో Hyd ✆ 6302532832, 8019117633.

FACULTY/ TEACHERS
Wanted Teachers to Teach Maths, Telugu & Oral For Lower Classes (Lkg to 2nd) Meher VidyaVihar, PN Colony SKLM. ✆ 8143147514

ప్రకటన చిన్నదైనా స్పందన అతివేగం ఈనాడు క్లాసిఫైడ్స్ 5 లైన్ల ప్రకటన కేవలం 315 /- (GST 5% అదనం) మాత్రమే సంప్రదించండి: 8008597609

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

(c) eenadu

పలాస

• పలాస • ఇచ్ఛాపురం

తిరుగు ప్రయాణానికి తిప్పలు

కాశీబుగ్గ బస్టాండ్ వద్ద బస్సుల కోసం వేచి ఉన్న ప్రయాణికులు

సంక్రాంతి పండగకు వచ్చిన వారంతా తిరుగు ప్రయాణం మొదలుపెట్టారు. బస్టాండ్లు, రైలు నిలయాలు రద్దీగా మారాయి. సరిపడా బస్సులు లేక ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. సోమవారం పలాస ఆర్టీసీ కాంప్లెక్స్, కాశీబుగ్గ, ఇచ్ఛాపురం బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు ప్రయాణికుల వర్ణనాతీతం. బండి ఎప్పుడు వస్తుందా అని గంటల తరబడి వేచి చూడాల్సి వచ్చింది. – న్యూస్‌టుడే, పలాస, ఇచ్ఛాపురం

నిర్లక్ష్యం పాకుతోంది..

సోంపేట-2 సచివాలయ భవన నిర్మాణం పూర్తయినప్పటికీ రెండేళ్లుగా నిరుపయోగంగా మారింది. దీంతో పరిసరాలు అధ్వానంగా దర్శనమిస్తున్నాయి. సోంపేట ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల పరిధిలో నిర్మించిన భవనం బిల్లుల చెల్లింపునకు నోచుకోకపోవడంతో అరకొర పనులు మిగిలాయి. దీంతో పంచాయతీ కార్యాలయం వెనక గదిలో సచివాలయ కార్యకలాపాలు నిర్వహించాల్సి వస్తోంది. డిప్యూటీ ఎంపీడీవో ఎం.శాంతికుమారిని వివరణ కోరగా అధికారులకు తెలియజేసి సచివాలయం ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. – న్యూస్‌టుడే, సోంపేట

ఆహ్లాదం కాదు.. అధ్వానం

★ డంపింగ్‌యార్డ్‌లా పోలీసు చెరువు

– న్యూస్‌టుడే, సోంపేట

ఒకవైపు ఆక్రమణలు, మరోవైపు వ్యర్థాలతో పోలీసు చెరువు డంపింగ్‌యార్డ్‌లా మారింది. పశువుల దాహార్తిని తీర్చడంతోపాటు మంచినీటి అవసరాలకు ఉపయోగపడే ఈ నీటి వనరు కవిటి రోడ్డు పక్కనే ఉండటంతో మూడు వైపులా ఆక్రమణలకు గురైంది. పక్కనే రెండు కల్యాణ మండపాలు ఉండటంతో అక్కడ భోజనాలకు సంబంధించిన వ్యర్థాలు, ఇతర చెత్త ఇందులో పడేస్తుండటంతో పరిసరాలు అధ్వానంగా తయారయ్యాయి. చెరువును ఆహ్లాదకరంగా మార్చాలని స్థానికులు కోరుతున్నారు.

★ ఈ మార్గంలో చదరపు అడుగు స్థలం రూ.లక్షల్లో పలుకుతుండటంతో రోడ్డు పక్కనే ఉన్న కాలువ భూములను అక్రమార్కులు పూర్తిగా ఆక్రమించేశారు. వర్షం పడితే చాలు వరదనీరు సోంపేట-కవిటి రోడ్డు మీదుగా వెళ్లే పరిస్థితి ఏర్పడింది. చెరువు ఆక్రమణలపై గతంలో అప్పటి కలెక్టర్ లక్ష్మీనరసింహ జోక్యం చేసుకొని చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆక్రమణలు తొలగించి కాలువులను పునరుద్ధరించి ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలని రూ.26 లక్షల ప్రత్యేక నిధులు కూడా విడుదల చేశారు. కాలువ భూముల్లో పక్కా నిర్మాణాలు చోటు చేసుకోవడంతో వాటిని తొలగించే విషయమై అధికారులు అప్పట్లో చర్యలు చేపట్టలేదు. దీంతో నానాటికీ చెరువు రూపురేఖలు మారిపోతున్నాయి.

★ ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆక్రమణలు తొలగించి చెరువు అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. సమస్యను పంచాయతీ ఈవో ఎం.శాంతికుమారి దృష్టికి తీసుకెళ్లగా వ్యర్థాలు చెరువులో వేయకుండా చర్యలు తీసుకోవాలని కల్యాణమండపం యాజమాన్యానికి నోటీసులు జారీ చేస్తానని, స్వచ్ఛంద సంస్థల సహకారంతో చెరువు అభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు.

ఊర్లు కడతామన్నారు.. ఊరుకున్నారు..

సౌకర్యాల్లేని రామకృష్ణాపురం పరిధిలోని జగనన్న కాలనీ

– న్యూస్‌టుడే, కాశీబుగ్గ

✦ పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘానికి చెందిన 2,300 మంది లబ్ధిదారులకు జాతీయ రహదారి పక్కన కోసంగిపురం కూడలి రామకృష్ణాపురం రెవెన్యూ పరిధిలో స్థలాలు మంజూరు చేశారు. ఇక్కడ ఇప్పటివరకు సుమారు 500 మంది ఇళ్ల నిర్మాణం చేపట్టారు. 300 కుటుంబాలు వరకు జీవనం సాగిస్తున్నారు.

అలంకారప్రాయంగా తాగునీటి కుళాయి

✦ సరైన రహదారుల సౌకర్యం లేకపోవడం ఇక్కడ ప్రధాన సమస్య. ఇంతవరకు కనీసం కంకర దారులైనా ఏర్పాటు చేయలేదు. నివాసితులు రాకపోకలకు అవస్థలు పడుతున్నారు. కాలువల జాడ లేకపోవడంతో వాడుక నీరు ఇళ్ల మధ్యే తిష్ఠ వేస్తోంది. దీంతో స్థానికులు దుర్వాసన, దోమల బెడదతో ఇబ్బంది పడుతున్నారు.

వైకాపా ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన పలు జగనన్న కాలనీల్లో కనీస వసతులు కానరావడం లేదు. గత పాలకులు ఇళ్లు కాదు... ఊర్లు కడుతున్నాం.. అని ప్రగల్భాలు పలికి జిల్లాలోనే పెద్ద కాలనీల్లో ఒకటైన పలాస మండలం రామకృష్ణాపురం రెవెన్యూ పరిధిలోని జగనన్న కాలనీలో కనీస సదుపాయాలు కూడా కల్పించలేదు.

కాలనీలో మట్టిదారులే దిక్కు..

కాలనీకి మంజూరైన నీటి పథకం సైతం నామమాత్రంగానే మిగిలింది. నీటి కుళాయిలు అలంకారప్రాయంగా మిగిలిపోయాయి. వీధి దీపాలు కొన్ని వీధులకు మాత్రమే ఏర్పాటు చేయడంతో రాత్రి వేళలో చీకటి రాజ్యమేలుతోంది.

✦ మౌలిక సదుపాయాలు లేనందున స్థలాలు పొందిన లబ్ధిదారులు నిర్మాణాలు చేపట్టేందుకు ఆసక్తి కనబరచని పరిస్థితి నెలకొంది. ఇక్కడుంటున్న కుటుంబాలు సైతం ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో పలు స్థలాలు ఆక్రమణలకు గురవుతున్నాయి. కొన్ని స్థలాలను విక్రయిస్తుండటంతో పలు మార్లు వివాదాలు చోటు చేసుకున్నాయి. దీనిపై పలాస ఎంపీడీవో వసంతరావును వివరణ కోరగా.. ఆర్‌డబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో నీటి పథకం ఏర్పాటు చేశామని, ఇతర సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

మేమున్నాం.. మీకు తోడుగా

(10 AM TO 1 PM)
8008574279
9063144707

సమస్య: ఏఎస్‌పేట ముఖద్వారంలో ఉన్న ఇళ్లవారికి మురుగు సమస్య తీవ్రంగా ఉంది. వాడుకనీరు వెళ్లేలా కాలువ నిర్మించండి. - **జి.రమణయ్య, ఇచ్ఛాపురం**

సమాధానం: పాతకాలువను పునరుద్ధరించాల్సి ఉంది. కౌన్సిల్ అనుమతి మేరకు చర్యలు తీసుకుంటాం.

- **ఎన్.రమేష్, కమిషనర్, ఇచ్ఛాపురం** – న్యూస్‌టుడే, ఇచ్ఛాపురం

? కంచిలి మండలం జన్నిపుట్టుగ నుంచి ఆర్‌అండ్‌బీ రహదారి వరకు ఉన్న మార్గం అధ్వానంగా ఉంది. - **ఎల్.శంకర్, జన్నిపుట్టుగ** ★ ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే రహదారి నిర్మాణ పనులు ప్రారంభిస్తాం. - **ప్రవీణ్, పీఆర్ ఏఈ, కంచిలి** – న్యూస్‌టుడే, కంచిలి గ్రామీణం

సస్యరక్షణ చర్యలు అవసరం... కవిటి గ్రామీణం, న్యూస్‌టుడే: సోడి నారుకు ఆశించిన మొదలు తెగులు కుళ్లు నివారణకు రైతులు సస్యరక్షణ చర్యలు తీసుకోవాలని ఏవో పి.శ్రీదేవి అన్నారు. సోమవారం బట్టివానిపాలెంలోని సోడి నారుమళ్ల నర్సరీని పరిశీలించారు. ఈ సందర్భంగా నారుకు ఆశించిన మొదలు తెగులు కుళ్లను గుర్తించి, వాటిని నివారణకు సాఫ్ 1.5 గ్రాములు ఒక లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలని అవగాహన కల్పించారు. సాఫ్ అర కిలో ప్యాకెటు రూ.25లకు ఆర్‌ఎస్‌కేలో దొరుకుతుందన్నారు.

ఇక్కడ నిషేధాలు వర్తించవు..

విద్యుత్తు నియంత్రికలున్న చోట ప్రమాదకరమైన వస్తువులు, కాలిపోయే చెత్త పోగులు వేయడం నిషేధం. అయినా కొందరు ఇంటి చెత్తను విద్యుత్తు నియంత్రిక స్తంభాల వద్దనే వేస్తున్నారు. బెల్లుపడ కాలనీ మూడోలైన్‌లో ఈ పరిస్థితి కనిపిస్తోంది. సమస్య పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. దీనిపై పుర పారిశుద్ధ్య విభాగ అధికారి పి.ఉపేంద్రకుమార్ స్పందిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. – న్యూస్‌టుడే, ఇచ్ఛాపురం

ఎండలో ఇంకెన్నాళ్లు..?

ఉద్దానంగోపినాథపురం, ఉద్దానం మెళియాపుట్టి గ్రామాల ప్రయాణికుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన విశ్రాంతి భవనాలు ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుని నిరుపయోగంగా మారాయి. వీటిని తొలగించి కొత్తవి నిర్మించాల్సి ఉన్నా అటుగా చర్యలు లేవు. దీంతో బస్సుల కోసం ఎండలో నిరీక్షించాల్సి వస్తోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఎంపీడీవో రమేశ్‌నాయుడిని వివరణ కోరగా భవన నిర్మాణాలకు కృషిచేస్తామని చెప్పారు. – న్యూస్‌టుడే, వజ్రపుకొత్తూరు గ్రామీణం

రోడ్డు ఇలా.. రాకపోకలు ఎలా..

కొళిగాం ప్రధాన రహదారిలో కాలువలు లేకపోవడంతో వాడుక నీరు రోడ్డుపైనే ప్రవహిస్తోంది. ఈ మార్గంలోనే బొడ్డబడ గ్రామంతోపాటు పాఠశాల, ఆరోగ్యకేంద్రానికి వెళ్లాలి. రాకపోకలకు అవస్థలు పడుతున్నామని, అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఈ విషయమై పంచాయతీ కార్యదర్శి విజయగౌరిని వివరణ కోరగా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లానని, సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. – న్యూస్‌టుడే, ఇచ్ఛాపురం గ్రామీణం

ప్రమాదం జరిగితేనే స్పందిస్తారా!

కర్రివానిపాలెంలోని తుపాను రక్షిత భవనం శిథిలావస్థకు చేరుకుంది. దీంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు భయపడుతున్నారు. అంతే కాకుండా ఆ భవనం అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై డీటీ ఎం.కృష్ణమూర్తిని వివరణ కోరగా భవనాన్ని పరిశీలించి, దాన్ని తొలగించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. – న్యూస్‌టుడే, కవిటి గ్రామీణం

మురుగు తిష్ఠ.. దోమలతో అవస్థ

పలాస మండలం శాసనాం చిన్నవీధిలోని కాలువలో చెత్త, ప్లాస్టిక్ వేస్తుండటంతో మురుగు నీరు నిల్వ ఉంటోంది. దీని వల్ల దుర్వాసన వెదజల్లుతోందని, దోమల బెడద భరించలేకపోతున్నామని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయం డిప్యూటీ ఎంపీడీవో మెట్ట వైకుంఠరావు దృష్టికి తీసుకెళ్లగా త్వరలోనే సమస్య పరిష్కరిస్తామని చెప్పారు. – న్యూస్‌టుడే, పలాస గ్రామీణం

పనులు వేగవంతం చేయండి

కాశీబుగ్గ, పలాస, న్యూస్‌టుడే: కాశీబుగ్గ పైవంతెన పనులు త్వరితగతిన పూర్తి చేయాలని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. కాశీబుగ్గ లెవల్‌క్రాసింగ్ గేటు వద్ద నిర్మాణం చేపడుతున్న పై వంతెన పనులను సోమవారం సాయంత్రం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పనులు వేగంగా పూర్తయితే ప్రజల కష్టాలు తీరుతాయని, ఆ దిశగా అధికారులు కృషి చేయాలని కోరారు. టీపీసీ ఛైర్మన్ వజ్జ బాబూరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ పి.విఠల్, వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ ఎం.శ్రీనివాసరావు, తెదేపా బీసీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్.కామేశ్వరరావు, జిల్లా పార్లమెంటరీ ఉపాధ్యక్షుడు గాలి కృష్ణారావు, నాయకులు నరేంద్రబాబు, శంకరరావు, రవిశంకర్‌గుప్తా పాల్గొన్నారు.

పైవంతెన పనులు పరిశీలిస్తున్న ఎమ్మెల్యే శిరీష

బాధిత కుటుంబాలకు పరామర్శ..

పలాస, కాశీబుగ్గ: శ్రీకాకుళం మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవిని ఎమ్మెల్యే గౌతు శిరీష పరామర్శించారు. తెదేపా నాయకులతో కలిసి శ్రీకాకుళం వెళ్లి ఆమెను కలుసుకున్నారు. కాశీబుగ్గలో సింహాద్రి సూర్యం ఆచారి మృతిచెందటంతో బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, ధైర్యం చెప్పారు.

పశుసంపద పెరిగేలా చర్యలు

పలాస, కాశీబుగ్గ: పల్లెలతోపాటుగా పట్టణాల్లో పశుసంపద పెరిగేలా అధికార యంత్రాంగం అవగాహన పెంచాలని ఎమ్మెల్యే శిరీష అన్నారు. పలాస తెదేపా కార్యాలయంలో పశువైద్యశిబిరాల గోడపత్రికలను సోమవారం విడుదల చేశారు. ప్రాంతీయ పశువైద్యశాల అసిస్టెంట్ డైరెక్టర్ పి.చంద్రశేఖర్, మందస, గోవిందపురం, బొడ్డపాడు పశువైద్యాధికారులు డి.శ్రీకాంత్, కె.మధుబాబు, చైతన్య, ఎల్‌ఎస్‌ఏ కె.కల్యాణ్, సిబ్బంది పాల్గొన్నారు.

మహిళలు వ్యవసాయ రంగంలో రాణించాలి

కంచిలి, న్యూస్‌టుడే: మహిళలు వ్యవసాయ రంగంలో ఉన్నతంగా రాణించాలని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బెందాళం అశోక్, జనసేన నియోజకవర్గ బాధ్యుడు దాసరి రాజు అన్నారు. సోమవారం మధుపురంలో స్థానిక రైతు హరికృష్ణ సమక్షంలో సంక్రాంతి వేడుకల్లో భాగంగా మహిళా రైతులకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మహిళా రైతుల సేవలు కొనియాడారు. కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

వృద్ధురాలికి చీర అందజేస్తున్న ప్రభుత్వ విప్ అశోక్, దాసరి రాజు

బాధిత కుటుంబానికి ఓదార్పు

పలాస మండలం గంగువాడకు చెందిన పైల కమలహాసన్, బంటుకొత్తూరుకు చెందిన గుంట వెంకమ్మ అనారోగ్యం కారణంగా ఇటీవల మరణించారు. వాళ్ల కుటుంబ సభ్యులను మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు సోమవారం పరామర్శించి, ధైర్యం చెప్పారు. పైల వెంకటరావు, దువ్వాడ రవి, బమ్మిడి దుర్యోధనరావు తదితరులు పాల్గొన్నారు. – న్యూస్‌టుడే, పలాస గ్రామీణం

ఉపాధి హామీ పథకానికి తూట్లు

భారతజాతిని అవమానించేలా మహాత్మగాంధీ పేరును తొలగించి, ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయడం దారుణమని, ఈ చర్యలను ఉపసంహరించుకోవాలని జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు పూడి కిరణ్‌కుమార్ అన్నారు. పార్టీ అధిష్ఠానం పిలుపు మేరకు ఇచ్ఛాపురం బస్టాండులోని డా.బీఆర్ అంబేడ్కర్, స్వామి వివేకానంద విగ్రహాల చెంత సోమవారం నిరసన తెలిపారు. మహాత్ముడి పేరును యథాతథంగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. పథకం కోసం రాష్ట్రాలపై 40శాతం భారం మోపడం కూడా సరికాదని, ఇది రాష్ట్రాల ప్రగతికి అడ్డంకి అవుతుందని పేర్కొన్నారు. ఉపాధికూలీలకు కనీస వేతనం రూ.400 చేయాలని కోరారు. – న్యూస్‌టుడే, ఇచ్ఛాపురం

వాడబలిజ కార్పొరేషన్ ఏర్పాటుకు వినతి

మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన వాడబలిజ కులానికి సంబంధించి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఆ సంఘం నాయకులు డిమాండు చేశారు. సోమవారం జాతీయ వాడబలిజ కుల సంఘం పిలుపు మేరకు స్థానిక కుల సంఘ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరు కార్యాలయాలు, సచివాలయాల్లో వినతి పత్రాలు అందించారు. రాష్ట్రంలో సంప్రదాయ మత్స్యకార వర్గానికి చెందిన వాడబలిజలు లక్షలాది మంది ఉన్నప్పటికీ సామాజిక, ఆర్థికంగా వెనకపడుతున్నామని ఆవేదన చెందారు. చట్టసభల్లో కూడా అవకాశం ఇవ్వడం లేదని వాపోయారు. కనీసం కార్పొరేషన్ ద్వారా గంగపుత్రులను ఆదుకోవాలని కోరారు. ఈ సమస్య పై సీఎం చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ వద్దకు వెళ్లి వివరించనున్నట్లు చెప్పారు. – న్యూస్‌టుడే, వజ్రపుకొత్తూరు

బారువ ఆసుపత్రికి మరో ముగ్గురు వైద్యులు

సోంపేట, న్యూస్‌టుడే: బారువ సామాజిక ఆసుపత్రికి ప్రభుత్వం మరో ముగ్గురు వైద్యులను కేటాయించింది. ప్రసూతి, మత్తు, జనరల్ మెడిసిన్ విభాగాలకు సంబంధించి ముగ్గురు వైద్యులు సోమవారం విధుల్లో చేరారని వైద్యాధికారి డాక్టర్ పి.దుర్యోధన తెలిపారు. ఆసుపత్రిలో వివిధ విభాగాలకు సంబంధించిన వైద్యులంతా ఉన్నందున ప్రజలు వారి సేవలను సద్వినియోగపర్చుకోవాలని కోరారు.

నేడు విద్యుత్తు సరఫరాలో అంతరాయం

కవిటి గ్రామీణం, న్యూస్‌టుడే: కవిటి మండలం బొరివంక ఉపకేంద్రం పరిధిలోని బొరివంక ఫీడర్ నందు 11 కేవీ ఆర్‌డీఎస్‌ఎస్ పనుల నిమిత్తం మంగళవారం విద్యుత్తు సరఫరా నిలిపివేస్తున్నట్లు పలాస విద్యుత్తు శాఖ ఈఈ జి.యజ్ఞేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. బెజ్జిపుట్టుగ, బార్లవీధి, పిరియావీధి తదితర గ్రామాలకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సరఫరాలో అంతరాయం కలుగుతుందని, గృహ, వ్యవసాయ వినియోగదారులు సహకరించాలని కోరారు.

సంపద.. రూపాయి సృష్టించలే..!

నామమాత్రంగా ఎరువుల తయారీ

– న్యూస్‌టుడే, కవిటి గ్రామీణం

స్వచ్ఛ భారత్.. స్వచ్ఛాంధ్రప్రదేశ్ సాకారమే లక్ష్యంగా నిర్మించిన చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాలు నిరుపయోగంగా మారాయి. రూ. కోట్ల ప్రజాధనం వ్యయం చేసినా ప్రయోజనం అంతంతమాత్రమే. ఇంటింటి చెత్తను సేకరించి సేంద్రియ ఎరువులుగా మార్చాల్సి ఉన్నా.. ఆ దిశగా పూర్తిస్థాయిలో అడుగులు పడటం లేదు. ఫలితంగా పంచాయతీలకు ఆదాయం తెస్తాయనుకున్న ఈ కేంద్రాలు చాలా వరకు వినియోగంలోకి రాలేదు. ఇచ్ఛాపురం నియోజకవర్గంలోని కవిటి, ఇచ్ఛాపురం, కంచిలి, సోంపేట మండలాల్లో 106 చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాలున్నాయి. వాటిలో ఎరువు తయారీ అంతంత మాత్రంగానే సాగుతోంది.

నియోజకవర్గ వివరాలు

మండలం	పంచాయతీలు	కేంద్రాలు	రిక్షాలు
కవిటి	23	18	54
ఇచ్ఛాపురం	21	18	42
కంచిలి	31	21	60
సోంపేట	23	22	48

వృథాగా కవిటిలోని చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రం

ప్రభుత్వ ఉద్దేశం..

పల్లెల్లో చెత్తను కుళ్ల బెట్టి వర్మీ కంపోస్టు తయారు చేయడం ప్రభుత్వ ఉద్దేశం. గ్రామాల్లో పారిశుద్ధ్యం మెరుగుపడటంతోపాటు పలువురికి ఉపాధి కల్పించడం, సేంద్రియ ఎరువులు అందుబాటులో ఉంచడం, దాన్ని తక్కువ ధరకు రైతులకు అందించాలని సంకల్పించింది. ఇందుకు డంపింగ్ యార్డులు, గ్రీన్ అంబాసిడర్లు, ఈ-ఆటోలు, రిక్షాలు సమకూర్చారు. ఎరువు తయారీ లేక పంచాయతీలకు ఆదాయమూ రావడం లేదు. నియోజకవర్గంలో సరఫరా చేసిన రిక్షాలు మూలనపడ్డాయి. మరి కొన్ని గ్రామాల్లో నామమాత్రంగా నడుస్తున్నాయి. ఇటీవల ఐవీఆర్‌ఎస్ కాల్స్ ద్వారా తనిఖీలు చేస్తున్నా.. కొద్ది రోజులు గడిచిన తరవాత ఎప్పటి లాగే తయారవుతున్నాయని ప్రజలు వాపోతున్నారు.

చర్యలు తీసుకుంటాం

నియోజకవర్గంలో ప్రతి పంచాయతీలో ఇంటింటి చెత్త సేకరణ జరుగుతోంది. పని చేయని చెత్త నుంచి సంపద కేంద్రాలను వినియోగంలోకి తీసుకొస్తాం. కొన్ని పంచాయతీల్లో మూలకు చేరిన రిక్షాలు మరమ్మతులు చేయించాం. ప్రతి పంచాయతీలో విధిగా చెత్త సేకరణ, వర్మీ కంపోస్టు తయారీ జరిగేలా చర్యలు తీసుకుంటాం. – ఎల్.త్రినాథ్, ఎంపీడీవో, కవిటి

పాడి రైతులు అప్రమత్తంగా ఉండాలి

పెద్దశ్రీరాంపురంలో గోడప్రతులు ఆవిష్కరిస్తున్న అధికారులు

పశు వ్యాధుల పట్ల పాడి రైతులు అప్రమత్తంగా ఉండాలని పశు వైద్యాధికారులు సూచించారు. పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల్లోని పలు గ్రామాల్లో సోమవారం పశు వైద్య శిబిరాలు నిర్వహించారు. వైద్యాధికారి పర్యవేక్షణలో సాధారణ చికిత్సలు, దూడలకు నట్ట నివారణ మందులు, కోళ్లకు టీకాలు, గర్భకోశ వ్యాధి చికిత్సలు చేసి ఉచితంగా మందులు అందించారు. పాడి రైతులకు పశుపోషణలో తీసుకోవాల్సిన మేలైన యాజమాన్య పద్ధతులు, పశు బీమా, పశుగ్రాసాల సాగు తదితర అంశాలను వివరించారు. ఎదకు రాని, చూలు కట్టని పశువులను పరీక్షించి తగు సూచనలు చేసి వైద్యం అందించారు. కృత్రిమ గర్భధారణ సేవలపై అవగాహన కల్పించారు. పశు వైద్యాధికారు మెట్ట పాపారావు డి.శ్రీకాంత్, కె.ఉమాభారతి, చైతన్య, టి.శిరీష పాల్గొన్నారు. – న్యూస్‌టుడే, బృందం

వీధి దీపాలు వెలిగాయ్

స్పందనకు వందనం

గాంధీనగర్‌లో వెలగని వీధి దీపాలకు మరమ్మతు చేశారు. ఈ సమస్యను 'ఈనాడు' 'మేమున్నాం.. మీకు తోడుగా' ద్వారా పురాధికారులకు నివేదించగా కమిషనర్ నల్లి రమేష్ స్పందించి చర్యలు తీసుకున్నారు. – న్యూస్‌టుడే, ఇచ్ఛాపురం

ప్రత్యేక నిధులు మంజూరు

గొల్లగండి పాఠశాల తరగతి గదుల మరమ్మతులకు కలెక్టర్ రూ.1.50 లక్షలు సమకూర్చారు. ఇక్కడి ఇబ్బందులపై ఈనెల 2న 'పాఠశాల గదులకు మరమ్మతులు చేయండి' శీర్షికన 'ఈనాడు'లో ప్రచురితమైన కథనాన్ని మత్స్యకార సహకార సంఘం అధ్యక్షుడు చిన్నరాజారావు ప్రభుత్వ విప్ బెందాళం అశోక్, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. కలెక్టర్ స్పందించి నిధులు మంజూరు చేశారు. – న్యూస్‌టుడే, సోంపేట

ఉద్యోగ మేళా

జ్ఞానభారతీ ఇంగ్లీషు మీడియం స్కూల్, ఇచ్ఛాపురం నందు తేది: 22-01-2026న ఉదయం 10 గంటల నుంచి ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు జీఎంఆర్ రక్ష సెక్యూరిటీ సర్వీసెస్ మేనేజర్ సాది క్రిష్ణారావు యువతకు ఉపాధి అవకాశం కల్పిస్తున్నట్లు ఆదివారం తెలిపారు. సెక్యూరిటీ గార్డుల నియామకానికి జరుగుతున్న ఎంపికల్లో అభ్యర్థిని ఎత్తు: 153, అభ్యర్థి ఎత్తు: 166 సెంటీమీటర్ల పొడవు ఉండి, పదోతరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులని చెప్పారు. ఎంపికైన వారికి శిక్షణ అనంతరం ఉద్యోగావకాశాలు కల్పిస్తామన్నారు.

ఇది కాలువ.. చెత్త డబ్బా కాదు

పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘం కార్యాలయ కూడలి సమీపంలో చెత్తతోపాటు చెత్త తరలించే వీల్‌బారోలను కాలువల్లో పడేశారు. దీంతో మురుగు ముందుకు సాగడం లేదు. చెత్త తరలించే రిక్షాలకు స్థలం లేకపోవడంతో రహదారులపైనే విడిచిపెడుతున్నారు. కాలువల్లో చెత్త తొలగిస్తామని, రిక్షాలను భద్రపరిచేందుకు చర్యలు తీసుకుంటామని పారిశుద్ధ్య విభాగ ఇన్‌ఛార్జి వెంకటేశ్ తెలిపారు. – న్యూస్‌టుడే, పలాస

భవనం పూర్తి చేయరూ..

చీపి క్లస్టర్‌కు సంబంధించిన బల్క్‌మిల్క్ కేంద్రం భవనమిది. సగం పనులతో ఆగి రెండేళ్లు అవుతోంది. తమ ప్రాంతంలో పాడి పశువులు అధికంగా ఉన్నాయని, పాల సేకరణ కేంద్రం లేక తీవ్రంగా నష్టపోతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భవన నిర్మాణం పూర్తి చేయాలని కోరుతున్నారు. ఈ విషయమై ఎంపీడీవో వెంకటరమణను వివరణ కోరగా గుత్తేదారుతో మాట్లాడి భవనం పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. – న్యూస్‌టుడే, మందస

పారిశ్రామికవేత్తలుగా మారాలి

శిక్షణ కార్యక్రమంలో మాట్లాడుతున్న ఏపీఎం ప్రసాదరావు

ఇచ్ఛాపురం గ్రామీణం, న్యూస్‌టుడే: మహిళా సంఘాల్లో ఉన్న వారంతా ప్రభుత్వ రుణాలు, శిక్షణ తరగతులను సద్వినియోగపరుచుకొని పారిశ్రామికవేత్తలుగా రాణించాలని ఏపీఎం ఎస్.ప్రసాద్‌రావు ఆకాంక్షించారు. స్థానిక వెలుగు కార్యాలయంలో సీడ్ కాపిటల్ లబ్ధిదారులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. వెలుగు సిబ్బంది పాల్గొన్నారు.

చెట్టు.. విద్యుత్తు తీగతో జట్టు

ఇచ్ఛాపురం పుర పరిధి ఏఎస్‌పేటలో విద్యుత్తు తీగల మీదుగా చెట్టుకొమ్మలు విస్తరిస్తున్నాయి. దీంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మార్గంలో మరో చోట కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఈ సమస్యపై విద్యుత్తు ఉపకేంద్ర ఏఈలు హరీష్, గోవిందరావు స్పందిస్తూ, విద్యుత్తు నిర్వహణ పనుల్లో భాగంగా చెట్టు కొమ్మలు తొలగిస్తామన్నారు. – న్యూస్‌టుడే, ఇచ్ఛాపురం

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

రీజనల్ బిజినెస్ ఆఫీస్, పెద్దపాడు రోడ్, శ్రీకాకుళం.

బంగారు నగల వేలము ప్రకటన

ఈ దిగువన ఉదహరించిన వ్యక్తులు బంగారు నగల హామీ పై బ్యాంకు నందు అప్పు తీసుకుని బ్యాంకు నిబంధనల ప్రకారం అప్పు తీర్చనందున వారి బకాయి చెల్లించి వారి యొక్క నగలు విడిపించుకోవలసిందిగా కోరుతూ రిజిస్టర్ నోటీసు ద్వారా తెలియజేసినప్పటికీని వారు ప్రతిస్పందించనందున, వారు బ్యాంకునకు తాకట్టు పెట్టిన బంగారు నగలు తేది. 23-01-2026 సాయంత్రం 4 గం||ల నుండి బ్యాంకు నందు బహిరంగ వేలము ద్వారా విక్రయించుటకు నిర్ణయించడమైనది. ఖాతాదారులలో ఎవరికైనా బ్యాంక్ పంపిన నోటీసులు ఏ కారణము చేతనైన అందని యెడల వారు మరియు ఖాతాదారులలో ఎవరైనా మరణించిన యెడల వారి వారసులకు ఈ వేలం నోటీసు వర్తిస్తుంది. నోటీసు తిరస్కరించిన వారికి ప్రతికా ముఖంగా వివరంగా తెలియజేయడమైనదిగా భావించవలెను. వేలములో పాల్గొనదలచిన వారు రూ. 5,000/- (అక్షరాలా ఐదు వేల రూపాయలు) ధరావత్తు సొమ్ముగా బ్యాంకు పనిచేయు వేళలలో చెల్లించి రశీదు పొంది వేలములో పాల్గొనవచ్చును. వేలములో వస్తువులు పాడుకొనిన వారు మిగతా సొమ్మును అదే రోజు బ్యాంకు నందు చెల్లించి వస్తువులను పొందవచ్చును. అట్లు చెల్లించని ఎడల పాటదారుడు తమ యొక్క ధరావత్తు సొమ్మును కోల్పోవుదురు.

ఆసక్తి కలిగిన వ్యక్తులు సదరు బహిరంగ వేలములో బంగారు నగలు కొనుగోలు చేయవచ్చును. వేలమునకు సంబంధించి వివరములు ఇతర విషయములు బ్యాంకు పనిచేయు వేళల యందు బ్యాంకు యొక్క ముఖ్య కార్యనిర్వహణాధికారి వారిని సంప్రదించగలరు. ఎట్టి కారణములు చూపకుండా వేలము తేదీలలో మార్పులు చేయుటకుగాని, రద్దు చేయుటకు గాని, వేలం ఆఫర్ తిరస్కరించుటకు గానీ బ్యాంకునకు సర్వహక్కులు కలిగియున్నవి. ఆభరణముల బరువునకు నాణ్యతకు బ్యాంక్ వారికి ఎటువంటి బాధ్యత ఉండదు.

ఇచ్ఛాపురం బ్రాంచ్ (00983). సెల్ : 9437698812

వ.నెం.	ఖాతా నెం.	ఋణగ్రస్తుని పేరు	గ్రాసు బరువు (గ్రా.లలో)
1.	43383857695	దూపాన ఆదిలక్ష్మి, W/o D.కృష్ణారావు డోర్ నెంబర్:1-281పైలవీధి ధర్మపురం గ్రామం శ్రీకాకుళం జిల్లా. పిన్: 532312	127.7

తేది : 19-01-2026 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, శ్రీకాకుళం

(c) eenadu

నిర్లక్ష్యం నిండుగా..

కొత్తూరు మండలంలోని లబ్బ గ్రామానికి సమీపంలోని ఊరచెరువును అభివృద్ధి చేయాలని ప్రజలు కోరుతున్నారు. గ్రామానికి ముఖద్వారం లాంటి చెరువులో పూడిక, పనికి రాని మొక్కలు పేరుకుపోయాయి. వ్యర్థాలతో స్వరూపం మారిపోయింది. ప్రజలు వాడుకలు, సాగునీటికి దీనిని ఉపయోగిస్తున్నారు. పూడిక తొలగించి తమ కష్టాలను తీర్చాలని కోరుతున్నారు. ఈ విషయమై నీటిపారుదల శాఖ ఏఈ కృష్ణప్రసాద్ మాట్లాడుతూ పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు. – న్యూస్‌టుడే, కొత్తూరు

టెక్కలి

●టెక్కలి ●నరసన్నపేట ●పాతపట్నం

ఊక లారీతో నిలిచిన ట్రాఫిక్

జలుమూరు మండలం చల్లవానిపేట కూడలిలో సోమవారం సాయంత్రం ట్రాఫిక్ నిలిచింది. సంక్రాంతి ముగియడంతో తిరుగుముఖం పట్టిన ప్రయాణికులతోపాటు, ఊక లారీ రోడ్డుకు అడ్డంగా నిలిచిపోవడంతో కొద్దిసేపు వాహనాలు నిలిచాయి. వెంటనే పోలీసులు స్పందించి ట్రాఫిక్‌ను మళ్లించడంతో ముందుకు కదిలాయి.
– న్యూస్‌టుడే, జలుమూరు

సీఎం సహాయ నిధి చెక్కుల అందజేత

బాధిత కుటుంబ సభ్యులతో ఎమ్మెల్యే గోవిందరావు

పాతపట్నం, హిరమండలం, న్యూస్‌టుడే: ఆపదలో ఉన్న బాధిత కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి అండగా ఉంటుందని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. హిరమండలం మండలం ధనుపురం గ్రామానికి చెందిన కె.ప్రసాద్‌కు రూ.73,790, తంప గ్రామానికి చెందిన సీహెచ్.కుమారి రూ.40,786, సుభలయకు చెందిన కె.రాముకు రూ.50 వేలు, పిండ్రువాడకు చెందిన పి.శ్రీనివాసరావుకు రూ.70,760, ఎం.ఎల్.పురం గ్రామానికి చెందిన కె.రమేష్‌కుమార్‌కు రూ.1,19,635, కిట్టాలపాడు గ్రామానికి చెందిన ఎల్.రమణయ్యకు రూ.1,11,728 మంజూరైన సీఎం సహాయనిధి చెక్కులను ఆయా కుటుంబ సభ్యులకు సోమవారం పాతపట్నం క్యాంప్ కార్యాలయంలో అందించారు. హిరమండలం మండల పార్టీ అధ్యక్షుడు డిల్లి, తూలుగు తిరుపతిరావు, యాళ్ల నాగేశ్వరరావు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

పశు వైద్యశిబిరాలు సద్వినియోగం చేసుకోవాలి

సారవకోట, పోలాకి, నరసన్నపేట గ్రామీణం, పాతపట్నం, న్యూస్‌టుడే: ప్రభుత్వం ఉన్నతమైన ఆశయంతో అమలు చేసిన పశు ఆరోగ్య వైద్య శిబిరాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ప్రజాప్రతినిధులు, అధికారులు పేర్కొన్నారు. టెక్కలి, పాతపట్నం, నరసన్నపేట నియోజకవర్గాల వ్యాప్తంగా సోమవారం మూగజీవాలకు నట్టల నివారణ మందును వేసి శిబిరాన్ని ప్రారంభించారు. ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

అవగాహన లోపం..పెట్టెలకే పరిమితం

● ఫాగింగ్ జరగక ప్రజల ఇబ్బందులు
● పట్టించుకోని పంచాయతీ అధికారులు

న్యూస్‌టుడే, పోలాకి, జలుమూరు, సారవకోట, నరసన్నపేట

ఉరజాంలో మూలకు చేరిన ఫాగింగ్ యంత్రం

గ్రామాల్లో దోమల నివారణకు ప్రభుత్వం రూ.వేలు వెచ్చించి కొనుగోలు చేసిన ఫాగింగ్ యంత్రాలు వినియోగించక మూలన పడేశారు. కొన్ని చోట్ల ఇచ్చినవి అలాగే అట్టపెట్టెల్లోనే అలంకారప్రాయంగా ఉన్నాయి. రెండేళ్ల కిందట సచివాలయానికి ఒకటి చొప్పున వైకాపా ప్రభుత్వం వీటిని సరఫరా చేసింది. యంత్రాల వినియోగంపై సిబ్బందికి అవగాహన లేక గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు అంతంత మాత్రంగానే జరుగుతున్నాయి. దీంతో పల్లెల్లో కాలువల నిండా మురుగు నీరు, చెత్తా, చెదారాలతో దోమలకు ఆవాసాలుగా తయారయ్యాయి.

● ఆర్థిక సంఘం విడుదల చేసిన నిధులు పంచాయతీ పనులకు చాలడం లేదని సర్పంచులు వాపోతున్నారు. వీధి దీపాలు వేయడం, పూడిక తీయడం, రక్షిత నీటి పథకాల నిర్వహణ, విద్యుత్తు బిల్లులు చెల్లింపులు, హరిత రాయబారుల జీతాలకే సరిపోతున్నాయని స్థానిక పాలకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫాగింగ్ యంత్రాలు వినియోగించాలంటే డీజిల్, పెట్రోలు, మలాథిన్ కొనుగోలుకు ఆర్థిక భారంగా మారింది.

కృషి చేస్తున్నాం..

ఫాగింగ్ యంత్రాల వినియోగానికి ఆర్థిక సంఘం నుంచి వచ్చిన నిధులు ఉపయోగించుకోవచ్చు. వారానికి ఒక్కసారి ఫాగింగ్ చేయాల్సి ఉంది. కార్యదర్శులకు దీనిపై సూచనలు చేస్తాం. పాడైన యంత్రాలు ఎక్కువ సంఖ్యలో ఉంటే వాటి మరమ్మతులు చేసి సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నాం. – బి.పద్మావతి, ఉమామహేశ్వరరావు, ప్రభాకరరావు, అప్పన్న, నాలుగు మండలాల ఈవోపీఆర్‌డీలు

నరసన్నపేట నియోజకవర్గ వివరాలు

మండలం	సచివాలయాలు
పోలాకి	23
జలుమూరు	24
సారవకోట	24
నరసన్నపేట	24

మేమున్నాం.. మీకు తోడుగా

(10 AM TO 1 PM) 9441426248 8374620852

? నరసన్నపేట మండలం చెన్నాపురం రేషన్ దుకాణంలో సరకులు ఇవ్వడం లేదు. పక్క గ్రామంలోని దుకాణానికి వెళ్లమంటున్నారు.
-రాజారావు, చెన్నాపురం

● విచారించి సరకులు సక్రమంగా అందేలా చర్యలు తీసుకుంటాం- **రామకృష్ణ, సీఎస్ డీటీ**
– న్యూస్‌టుడే, నరసన్నపేట గ్రామీణం

? నందిగాం మండలం కర్లపూడి పంచాయతీ చిన్నతామరాపల్లిలో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందని ప్రాథమిక పాఠశాలను మూసి వేసేశారు. ప్రస్తుతం విద్యార్థుల సంఖ్య పెరగడంతో పాఠశాలను తెరిపించాలి. - **మార్పు తిరుపతి రావు, స్థానికుడు** ● క్షేత్రస్థాయిలో పరిశీలించి విద్యార్థుల సంఖ్య తగినంతగా ఉంటే పాఠశాలను తెరిచేలా చర్యలు తీసుకుంటాం. - **జి.నరసింహులు, ఎంఈవో, నందిగాం**
– న్యూస్‌టుడే, నందిగాం

మరమ్మతులు చేపట్టరూ..

నరసన్నపేట మండలం కానుకుర్తివానిపేట ప్రధాన వీధిలో బోరుబావి మరమ్మతులకు గురైంది. దీంతో రెండు నెలలుగా తాగునీటిని పట్టుకునేందుకు ఇబ్బంది తప్పడం లేదని స్థానికులు పేర్కొంటున్నారు. అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ విషయాన్ని ఈవోపీఆర్డీ రమేష్ వద్ద ప్రస్తావించగా పరిశీలించి మరమ్మతులు చేయిస్తామన్నారు.

– న్యూస్‌టుడే, నరసన్నపేట గ్రామీణం

మర్రి ఊడలు తొలగించండి..!

నందిగాం మండలం పెద్దతామరాపల్లి గ్రామ సమీపంలో ఉన్న జాతీయ రహదారి వంతెన కింద అనుసంధాన మార్గంలో మర్రి చెట్టు ఊడలు వేలాడుతూ ప్రమాదకరంగా ఉన్నాయి. రాకపోకల సమయంలో ఇబ్బంది పడుతున్నట్లు ప్రయాణికులు వాపోతున్నారు. వాటిని తొలగించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకుంటామని పంచాయతీ కార్యదర్శి లక్ష్మణరేఖ పేర్కొన్నారు. – న్యూస్‌టుడే, నందిగాం

ప్రమాదాల కూడలి

హిరమండలంలోని గొట్టాబ్యారేజీ సెంటరులో మూడు రోడ్ల కూడలి ఇరుకుగా ఉండటంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇక్కడ శ్రీకాకుళం, పాతపట్నం, బత్తిలి వైపు వందలనిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. రాత్రి సమయంలో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని, కూడలిలో అధిక వెలుతురిచ్చే విద్యుత్తు దీపం ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే ఎం.గోవిందరావు అన్నారు. – న్యూస్‌టుడే, హిరమండలం

గుంతలమయం...

జలుమూరు సమీపంలోని జర్జంగి - పిండ్రువాడ రోడ్డు ప్రధాన వంశధార ఎడమకాలువ వద్ద రహదారి గోతులమయంగా తయారైంది. శ్రీముఖలింగం వెళ్లే మార్గం కావడంతో నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఇసుక ట్రాక్టర్లు సైతం రావడంతో గోతులు మరింత ఎక్కువ అవుతున్నాయి. అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని వాహనచోదకులు కోరుతున్నారు. దీనిపై రహదారుల భవనాల శాఖ జేఈ శ్రీనివాసరావు వద్ద 'న్యూస్‌టుడే' ప్రస్తావించగా చర్యలు చేపడతామన్నారు.
– న్యూస్‌టుడే, జలుమూరు

పగలూ.. వెలుగులే

నందిగాం బజారు వీధిలో పగటిపూట విద్యుత్తు దీపాలు వెలుగుతూ దర్శనమిస్తున్నాయి. దీంతో విద్యుత్తు వృథాతోపాటు పంచాయతీలకు బిల్లులు ఎక్కువగానే వస్తున్నాయని స్థానికులు పేర్కొంటున్నారు. రాత్రి పూట మాత్రమే దీపాలు వెలిగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సమస్యపై పంచాయతీ కార్యదర్శి శ్రీధర్ మాట్లాడుతూ పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు. – న్యూస్‌టుడే, నందిగాం

ఆట.. పాట.. మాట.. సామాజిక చైతన్యబాట...!

– న్యూస్‌టుడే, కోటబొమ్మాళి

ప్రస్తుత సమాజంలో పెరుగుతోన్న దుర అలవాట్లు, చెడు వ్యసనాలను అరికట్టేందుకు.. పల్లెలు, పట్టణాల్లో కనుమరుగవుతున్న సంప్రదాయాలను గుర్తుచేసేందుకు వినూత్న రీతిలో బోధనను ఎంచుకున్నారు ఓ ఆంగ్ల ఉపాధ్యాయుడు. తన మాట, పాట, ఆటలతో.. చిత్ర, విచిత్ర వేషధారణలతో, భిన్నమైన హావభావాలతో సామాజిక చైతన్యబాటను అవలంబించి ఆకట్టుకుంటున్నారు. వివిధ కార్యక్రమాలతో జిల్లా, రాష్ట్రస్థాయి గుర్తింపు పొందారు కోటబొమ్మాళి మండలం అక్కయ్యవలస ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయుడు షణ్ముఖరావు. ఈ నెల 27 నుంచి భువనేశ్వర్‌లో జరగనున్న జాతీయ కళాసమ్మిళిత బోధనా సమృద్ధిపోటీల్లో జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

వినూత్న బోధనల గుర్తింపు పొందిన ఉపాధ్యాయుడు షణ్ముఖరావు

రాష్ట్రస్థాయిలో ప్రదర్శనలు..

అక్కయ్యవలస ప్రాథమికోన్నత పాఠశాలకు 2017లో బయాలజీ, ఆంగ్ల ఉపాధ్యాయుడిగా చేరిన షణ్ముఖరావు పిల్లలకు పలు పాఠ్యాంశాలు మాట, ఆట, పాటలతో ఆసక్తికరంగా బోధించేవారు. కొవిడ్ సమయంలో ఏబీసీడీలతో కొవిడ్ దూరం, అంతా టీకా వేసుకోవచ్చు అనే సామాజిక కథనాల ప్రదర్శనలు రాష్ట్రస్థాయి గుర్తింపు పొందాయి. రాజ్యాంగ విలువలు, బాల్యవివాహాలు, సమాజంలో ఉపాధ్యాయుల పాత్రలపై బుర్రకథ, డ్రగ్స్ వద్దు బ్రో అంటూ పోలీసుశాఖ ఆధ్వర్యంలో జిల్లా అంతా ప్రదర్శనలు చేపట్టారు. అప్పటి జిల్లా విద్యాశాఖాధికారి తిరుమలచైతన్యను ఆకట్టుకున్నాయి.

డ్రగ్స్ వద్దు బ్రో ప్రదర్శనలో విద్యార్థులు, ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తితో షణ్ముఖరావు

ప్రోత్సాహంతోనే ముందడుగు..

అందరి సహకారంతోనే ఇది సాధ్యమైంది. ఆలోచనలకు తగిన ప్రోత్సాహం లభిస్తే మరింత ముందుకు వెళ్తాం. సమాజ హితం కోసం కృషి చేస్తా. – **షణ్ముఖరావు, ఉపాధ్యాయులు, కొత్తపల్లి, కోటబొమ్మాళి**

ఘనంగా వేమన జయంతి

కోటబొమ్మాళి, న్యూస్‌టుడే: యోగి వేమన జయంతి వేడుకలు కోటబొమ్మాళిలో సోమవారం ఘనంగా నిర్వహించారు. రోటరాక్టుక్లబ్ (రోటరీ అనుబంధసంస్థ) పూర్వపు అధ్యక్షుడు నౌగాపు నాగరాజు, సుసరాపు సూరిబాబు, తలగాపు వెంకటరమణ తదితరులు ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.

విజేత ఇందిరానగర్ జట్టు

ఎల్ఎన్‌పేట, న్యూస్‌టుడే: సంక్రాంతి సంబరాలు పురస్కరించుకుని లక్ష్మీనర్సుపేట కళాశాల మైదానంలో గత వారం రోజులుగా నిర్వహించిన శ్రీబంగారుతల్లి క్రికెట్ టోర్నమెంట్ విజేతగా ఇందిరానగర్ జట్టు నిలిచినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా విజేతతో పాటు రన్నర్‌గా నిలిచిన ఎల్ఎన్‌పేట-1 జట్టుకు లయన్స్‌క్లబ్ సర్వీస్ ఛైర్‌పర్సన్ ఎంకే మిశ్రో బహుమతులందజేశారు. ఏఎంసీ డైరెక్టరు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

శ్రీముఖలింగేశ్వరస్వామి దర్శనానికి బారులు

జలుమూరు, న్యూస్‌టుడే: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం, దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీముఖలింగేశ్వరస్వామి దర్శనానికి మాఘమాసం మొదటి సోమవారం కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామి దర్శనం కోసం గంటల తరబడి బారులు తీరారు. ఆలయ ప్రాంగణంలో నీడ లేకపోవడంతో భక్తులకు ఎండలో అవస్థలు తప్పలేదు.

జాతీయ కబడ్డీ పోటీల అంపైర్‌గా అనంత్



కోటబొమ్మాళి, న్యూస్‌టుడే: గుడివాడలో ఈ నెల 20 నుంచి మూడు రోజుల పాటు జరగనున్న జాతీయ పాఠశాలల పోటీల అంపైర్‌గా నీలంపేట ఉన్నతపాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు నెయ్యిల అనంత్ ఎంపికయ్యారు. ఈయనను నియమిస్తూ పాఠశాలల విద్య డైరెక్టర్ వి.విజయ్‌రామరాజు ఆదేశాలు జారీచేశారు. ఇందులో అండర్ 14 కబడ్డీ ఛాంపియన్‌షిప్ పోటీలకు అంపైర్‌గా ఉండనున్నారు.

జగన్ అండతోనే దాడులు

కోటబొమ్మాళి, న్యూస్‌టుడే: అధికారం కోల్పోవడాన్ని జీర్ణించుకోలేక వైకాపా శ్రేణులు మాజీ ముఖ్యమంత్రి జగన్ అండతోనే బీసీలపై దాడులకు పాల్పడుతున్నారని రాష్ట్ర కళింగ కోమట్ల కార్పొరేషన్ ఛైర్మన్ బోయిన గోవిందరాజులు ధ్వజమెత్తారు. కోటబొమ్మాళిలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రశాంతంగా ఉన్న తుని నియోజకవర్గంలోని కొట్టనందూరు మండలం అల్లిపూడిలో తెదేపా నేత, బీసీ నాయకుడు లాలం బంగారయ్యను కిరాతకంగా హతమార్చడం దారుణమన్నారు.

ప్రాంగణ నియామకాల్లో సత్తా



టెక్కలి, న్యూస్‌టుడే: టెక్కలి సమీపంలోని ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలలో ఎలైట్ ఇంజినీరింగ్ అండ్ కన్‌స్ట్రక్షన్స్ సంస్థ నిర్వహించిన ప్రాంగణ నియామకాల్లో 25 మంది ఎంపికైనట్లు డైరెక్టర్ వీవీ నాగేశ్వరరావు తెలిపారు. ప్రారంభ వార్షికవేతనంగా రూ.3 లక్షలు విద్యార్థులకు దక్కుతుందన్నారు. ఎంపికైన వారిని ప్రిన్సిపల్ ఏఎస్ శ్రీనివాసరావు, ప్లేస్‌మెంట్ అధికారి సంతోష్‌కుమార్, శ్రీకాంత్ అభినందించారు.

ఒకేసారి రెండు కొలువులకు ఎంపిక



టెక్కలి పట్టణం, న్యూస్‌టుడే: టెక్కలి మండలం అయోధ్యపురం పంచాయతీ దీపావళిపేటకు చెందిన **కె.సాయి** అనే యువకుడు ఒకేసారి రెండు సైనిక ఉద్యోగాలకు ఎంపికయ్యాడు. ఎస్ఎస్‌సీ(జీడీ-ఐటీబీపీ), ఆర్మీ టెక్నీషియన్(అగ్నివీర్)కు ఎంపికైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. యువకుడి తండ్రి బైరాగి భవన నిర్మాణమేస్త్రిగా పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా గ్రామస్థులు సాయిని అభినందించారు.

సామాజిక తనిఖీలు పక్కాగా జరగాలి

నరసన్నపేట, న్యూస్‌టుడే: ఉపాధి పనుల తీరుపై సామాజిక తనిఖీలు పక్కాగా నిర్వహించాలని ఎస్ఆర్‌పీ రామారావు సూచించారు. స్థానిక డ్వామా కార్యాలయంలో సోమవారం క్షేత్ర సహాయకులు, సాంకేతిక సహాయకుల సమావేశం జరిగింది. 2024 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 1,301 పనులపై 34 గ్రామ పంచాయతీల్లో గ్రామసభలు నిర్వహించి సామాజిక తనిఖీలు చేపడతామని ఎస్ఆర్‌పీ రామారావు తెలిపారు. ఈ నెల 21 నుంచి ఫిబ్రవరి 14 వరకు తనిఖీలు చేపడతామన్నారు. రూ.24.37 కోట్లతో చేపట్టిన పనుల తీరుపై ప్రజల నుంచి వివరాలు సేకరించనున్నామన్నారు. సమావేశంలో ఎంపీడీవో బీవీ ప్రసాద్, ఏపీడీ లోకేశ్, ఏపీవో యుగంధర్ తదితరులు పాల్గొన్నారు.

'అక్షర ఆంధ్ర' విజయవంతం చేయండి



మెళియాపుట్టిలో మాట్లాడుతున్న ఎంపీడీవో నర్సింహప్రసాద్

సారవకోట, మెళియాపుట్టి, న్యూస్‌టుడే: ప్రభుత్వం ఉన్నతమైన ఆశయంతో అమలు చేసిన 'అక్షర ఆంధ్ర'(ఉల్లాస్) కార్యక్రమంలో అందరూ భాగస్వామ్యమై విజయవంతం చేయాలని ఎంపీడీవో మోహన్‌కుమార్ కోరారు. స్థానిక మండల పరిషత్తు సమావేశ భవనంలో సోమవారం జరిగిన వాలంటీర్ల సమావేశంలో మాట్లాడారు. ఎంఈవోలు వెంకటరమణ, భూలక్ష్మి, ఏపీఎం శ్రీనివాసబాబా, ఏపీవో నారాయణరావు, వీవోఏలు, క్షేత్రసహాయకులు పాల్గొన్నారు. మెళియాపుట్టి మండల పరిషత్తు కార్యాలయంలో ఎంపీడీవో నర్సింహ ప్రసాద్ పండా వెలుగు, సచివాలయం సంక్షేమ సహాయకులకు శిక్షణ అందించారు.

కిసాన్ డ్రోన్ యాప్‌లో రైతు సేవలు

హిరమండలం, న్యూస్‌టుడే: రైతుల ప్రయోజనార్థం ప్రభుత్వం కిసాన్ డ్రోన్ యాప్ అందుబాటులోకి తీసుకొచ్చిందని మండల వ్యవసాయాధికారి బి.సంధ్య తెలిపారు. సోమవారం ఆమె మాట్లాడుతూ ఈ యాప్ ప్లేస్టోర్ నుంచి స్మార్ట్ చరవాణి ఉన్నవారందరూ పొందవచ్చన్నారు. అన్ని రైతు సేవా కేంద్రాల వద్ద క్యూఆర్ కోడ్ అందుబాటులోకి తెచ్చామన్నారు.

వైద్య సేవలపై సకాలంలో సమాచారం ఇవ్వండి



మాట్లాడుతున్న డిప్యూటీ డీఎంహెచ్‌వో మేరీక్యాథరిన్

సారవకోట, న్యూస్‌టుడే: గ్రామస్థాయిలో పనిచేస్తున్న వైద్య సిబ్బంది సకాలంలో సమాచారం ఇవ్వాలని, గ్రామాల్లో ఎలాంటి అనారోగ్య పరిస్థితులున్నా అంతర్జాలంలో వివరాలు పొందుపరచాలని టెక్కలి డిప్యూటీ డీఎంహెచ్‌వో మేరీక్యాథరిన్ అన్నారు. హిరమండలం మండలం చవితిసీది గ్రామానికి చెందిన పలువురు అతిసారం వ్యాధి బారిన పడిన విషయం తెలుసుకున్న ఆమె సారవకోట మండలంలోని బొంతు పీహెచ్‌సీని సోమవారం పరిశీలించారు. ఇక్కడ రోగులకు వైద్యాధికారిణులు సుస్మిత, సుధారాణి వైద్య సేవలు అందించి నరసన్నపేట ప్రభుత్వాసుపత్రికి రిఫర్ చేశారు. ఆ విషయం తెలియజేయకపోవడంతో డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో అసంతృప్తి వ్యక్తం చేశారు.

రేపు విద్యుత్తు సరఫరా నిలిపివేత: నరసన్నపేట, న్యూస్‌టుడే: దేవాది ఉపకేంద్రం పరిధిలోని పలు గ్రామాలకు ఈ నెల 21 ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్తు సరఫరా నిలిపివేస్తున్నట్లు ఈఈ నర్సింహకుమార్ తెలిపారు. నిర్వహణ పనులు నిమిత్తం సరఫరా ఉండదని, వినియోగదారులు గమనించాలని కోరారు.

వైభవంగా ఆలయ వార్షికోత్సవం

సారవకోట మండలం తొగిరి గ్రామంలో కొలువైన అభయాంజనేయ స్వామి ఆలయ వార్షికోత్సవం ఘనంగా ముగిసింది. మూడు రోజుల పాటు యాత్రా మహోత్సవాన్ని నిర్వహించారు. స్థానిక, పరిసర గ్రామాలకు చెందిన భక్తులు అధికంగా దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సోమవారం నిర్వహించిన అన్నసమారాధన కార్యక్రమంలో తెదేపా రాష్ట్ర బీసీ సెల్ అధికార ప్రతినిధి ధర్మాన తేజకుమార్ పాల్గొన్నారు.
– న్యూస్‌టుడే, సారవకోట

9 మంది జూదరుల అరెస్టు

పాతపట్నం, న్యూస్‌టుడే: పాతపట్నం మండలం ఎ.ఎస్.కవిటి గ్రామ పరిధిలోని చీకటితోటలో జూదం ఆడుతున్న వారిని పట్టుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై కె.మధుసూధనరావు సోమవారం తెలిపారు. ఒడిశా రాష్ట్రంలోని పర్లాఖెముండికి చెందిన 9 మంది వ్యక్తులను తనిఖీల్లో పట్టుకున్నామన్నారు. వారి నుంచి రూ.29,700, 7 చరవాణులు, 6 ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.

In The Honourable Court of The Principal Civil Judge (Senior Division) at Tekkali
S.O.P. No: 1/2026

Between
1. PONDRETI LAXMI W/o Late Pondreti Dharma Rao
2. PONDRETI VASANTHA D/o Late Dharma Rao
3. PONDRETI SURESH S/o Late Dharma Rao, R/at Door No. 1-133, Pathapatnam Village and Mandalam, Srikakulam District. -Petitioners

And
1. PONDRETI SAVITHRI W/o Late Dharma Rao
2. PONDRETI SWATHI KUMARI D/o Lakshmana Rao, R/at Door No. 45-2-60/63-2, Akkayyapalem, Seethammadhara, Visakhapatnam. - Respondents

జనరల్ నోటీసు

పై నెంబరు గల పిటీషన్‌లో పిటీషనర్స్ సక్షషన్ సర్టిఫికెట్ కొరకు, పై కోర్టులో పిటీషన్ దాఖలు చేసినందున సదరు పిటీషన్‌లో ఇంకెవరైనా వారసులు ఉన్న యెడల ఎట్టి అభ్యంతరములు ఉన్నచో తే 06-02-2026దీ ఉ 10.30 ని॥లకు పైన తెలిపిన కోర్టు యందు మీరు స్వయంగా గాని, వకీలు ద్వారా గాని హాజరై తెలియజేయవలెను. లేనియెడల మీ పరోక్షమందు తీర్మానించబడును.

V. Ramamohana Rao
Advocate, Srikakulam
Cell: 94401 21463

వలస జీవుల ప్రయాణ పాట్లు



సంక్రాంతి పండగకు స్వగ్రామాలకు వచ్చి తిరిగి వెళ్తున్న ప్రయాణికులతో ఉర్లాం రైల్వేస్టేషన్, పాతపట్నం ఆర్టీసీ బస్టాండు సోమవారం రద్దీగా కనిపించాయి. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నవారు పొట్టకూటి కోసం పట్టణానికి తిరుగుముఖం పట్టడంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు శ్రీకాకుళం వైపు వెళ్లే బస్సులు కిటకిటలాడాయి. మరో రెండు రోజుల పాటు ఈ రద్దీ కొనసాగుతుందని స్థానిక ఆర్టీసీ సిబ్బంది తెలిపారు. ఉర్లాంలో రైలు ఎక్కేందుకు ప్రజల పాట్లు చిత్రంలో చూడొచ్చు.
– న్యూస్‌టుడే, పాతపట్నం, నరసన్నపేట గ్రామీణం

సామూహిక అక్షరాభ్యాసానికి ఆహ్వానం

జలుమూరు, న్యూస్‌టుడే: ప్రభుత్వ పాఠశాలలో గుణాత్మకమైన విద్య అందిస్తున్నామని, వచ్చే విద్యా సంవత్సరంలో పిల్లలను పాఠశాలలో చేర్పడంతోపాటు ఈ నెల 23న శ్రీపంచమి సందర్భంగా నిర్వహించే సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టెక్కలిపాడు ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎ.కుమార్, పలువురు ఉపాధ్యాయులు కోరారు. ఈమేరకు సోమవారం గ్రామంలో చిన్నారుల తల్లిదండ్రుల వద్దకు వెళ్లి ఆహ్వాన పత్రికలు అందించారు.

తల్లిదండ్రులకు ఆహ్వాన పత్రం అందిస్తున్న ఉపాధ్యాయులు

ఎన్నాళ్లు ఇలా..?

పోలాకి మండలం దీర్ఘాశీ పంచాయతీ శివారు గ్రామం కింజరాపువానిపేటలో ఇంటింటికీ తాగునీటి సరఫరా కోసం బోరు తీసి ఇలా వదిలేశారు. ఆరు నెలలుగా కుళాయిలు అనుసంధానంగా పైపులు అమర్చకపోవడంతో తాగునీరు ఎప్పుడు వస్తుందో అని స్థానికుల ఎదురు చూస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు. ఈ విషయమై ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ నర్సింగరావు మాట్లాడుతూ పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు. –న్యూస్‌టుడే, పోలాకి

కిడ్నీవ్యాధితో వ్యక్తి మృతి

టెక్కలి పట్టణం, న్యూస్‌టుడే : ముఖలింగాపురం పంచాయతీ పాలసింగి గ్రామానికి చెందిన పిన్నింటి అప్పలస్వామి(52) కిడ్నీవ్యాధితో సోమవారం మృతిచెందారు. గత కొన్నాళ్లుగా కిడ్నీవ్యాధితో బాధపడుతున్న ఈయన శ్రీకాకుళంలో డయాలసిస్ చేయించుకుంటున్నారు. సోమవారం పరిస్థితి విషమించడంతో మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయనకు భార్య దేవకమ్మ, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు.

రాగి తీగల చోరీ

పాతపట్నం, న్యూస్‌టుడే: పాతపట్నం మండలం కొరసవాడ ఎత్తిపోతల పథకం విద్యుత్తు నియంత్రికలో రాగి తీగలను గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేసిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. రహదారికి ఆనుకుని ఉన్న ఎత్తిపోతల పథకం పక్క ఉన్న నియంత్రికలో సుమారు 200 కేజీల కాపర్ తీగలు చోరీకి గురైనట్లు రైతులు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని కోరారు.

ఇరవై ఏళ్ల సమస్యకు పరిష్కారం

కొత్తూరు, న్యూస్‌టుడే: ఇరవై ఏళ్లుగా ప్రజలు పడుతున్న కష్టాలపై స్థానిక ఎమ్మెల్యే మామిడి గోవిందరావు స్పందించి, నిధులు మంజూరు చేయడం హర్షణీయమని తెదేపా జిల్లా కార్యదర్శి ఎ.అరుణ్‌కుమార్, పార్టీ మండల అధ్యక్షుడు ఎ.మాధవరావు, పీఏసీఎస్ అధ్యక్షుడు మాతల గాంధీ అన్నారు. స్థానిక తెదేపా కార్యాలయంలో సోమవారం వారు సమావేశం నిర్వహించి మాట్లాడుతూ మండలంలోని నివగాం నుంచి మదనాపురం, సోమరాజపురంల మీదుగా ఆకులతంపరకు వెళ్లే 4.1 కిలోమీటర్ల రహదారిని పూర్తిస్థాయిలో తారురోడ్డుగా మార్చేందుకు రూ.2.8 కోట్లు నిధులు మంజూరు చేసి, సకాలంలో పనులు పూర్తయ్యేలా కృషి చేసిన ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు.

PUBLIC NOTICE

Public are hereby informed that my client **M/s CHOLAMANDALAM INVESTMENT AND FINANCE COMPANY LIMITED, SRIKAKULAM BRANCH**, one Gulivindalaa Babu Rao, **S/o Jagannadham Naidu**, approached for loan he got the Schedule property through Registered Sale Deed No.743/2023, from Kasi Ramesh, for that property one of the link document is Registered Partition Deed No.119/2018, in the travelling unfortunately he lost the link document Registered Partition Deed No.119/2018 and the same is not deposited elsewhere. Hence if anybody has found the document shall come forward within 7 days from this date.

SCHEDULE

The Slabbed House is Covered in Sy. No.2/13E, Nearest Door No.5-84, Assessment No.63/2022-23, Current Service No.7032 is situated at Srikakulam District, Pathapatnam Sub-Division, Pathapatnam Mandalam, Pathapatnam Panchayati, Pathapatnam Revenue Group, 5th ward, Near R.C.M Compound of vacant Site Measuring, East-West 22½ feet or 6.86 mtrs, North-South 55 feet or 16.775 mtrs to an extent of 137½ Sq. Yards or 115.5 Sq.mtrs, vacant site in which constructed slabbed house Ground Floor measuring East-West 22½ feet or 6.86 mtrs, North-South 55 feet or 16.775 mtrs to an extent of 1237.5 Sq.feet is having the following Boundaries **BOUNDARIES: East:** Vacant Site of Darapu Narayana, Allayana Sarveswararao which was sold to others. **South:** Veedhi Rajmargam (C.C Road). **West:** Slabbed House of Executant. **North:** Plot Road.

KARANAM APPALA NAIDU
Advocate, Srikakulam
Ph. No. 8464967756
Dt.20-01-2026

(c) eenadu

కష్టాల నిలయం..!

శ్రీకాకుళం రోడ్డు రైలు నిలయంలో ప్రయాణికులకు సౌకర్యాలు లేక తీసుకువచ్చిన లగేజీతో పాటు చిన్నారులు, వృద్ధులతో దూరంగా ఉన్న బ్రిడ్జిపైకి వెళ్ల లేక పట్టాలు దాటి వెళుతున్నారు. ఫ్లాట్‌ఫాంపై బ్యాగులు, ఇనుప రాడ్డులు, పని చేసే వస్తువులు అడ్డుగా ఉండటంతో నడిచేందుకు ఇబ్బందులు పడుతున్నారు. రైల్వే ఉన్నతాధికారులు స్పందించి ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరుతున్నారు. - న్యూస్‌టుడే, ఆమదాలవలస పట్టణం

శ్రీకాకుళం
•శ్రీకాకుళం •ఆమదాలవలస •ఎచ్చెర్ల

ఆదిత్యుని సేవలో ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రవిచంద్ర

శ్రీకాకుళం నగరం, న్యూస్‌టుడే: అరసవల్లి సూర్యనారాయణ స్వామిని సీఎంవో ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర సోమవారం దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, అర్చకులు స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు అనంతరం ఆలయ అనివెట్టి మండపంలో స్వామి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈవో కె.ఎన్.వి.డి.వి.ప్రసాద్ స్వామి చిత్ర పటాన్ని ఇచ్చారు.

యోగి వేమన చిత్రపటానికి నివాళులర్పిస్తున్న ఎస్పీ మహేశ్వరరెడ్డి

సమాజానికి దిక్సూచి యోగి వేమన

శ్రీకాకుళం నేరవార్తా విభాగం, న్యూస్‌టుడే: యోగి వేమన పద్యాలు సమాజానికి నీతిని బోధిస్తున్నాయని ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి కొనియాడారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో యోగి వేమన జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. విశ్వదాభిరామ వినుర వేమా అంటూ సమాజాన్ని జాగృతం చేసిన దార్శనికుడన్నారు. ఆయన చెప్పిన శతకంలోని అంశాలను సందేశాలను నేటితరం పాటించాలన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ కె.వి.రమణ, డీఎస్పీ శేషాద్రి, కార్యాలయం పాలనాధికారి గోపీనాథ్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

తెరపై ఈనాడు

పాతబస్టాండ్, న్యూస్‌టుడే: ● **ఎస్‌వీసీ(రామలక్ష్మణ), కీర్తిక, సన్‌మ్యాక్స్** : మన శంకరవరప్రసాద్ గారు ● **కిన్నెర** : భర్తమహాశయులకు విజ్ఞప్తి ● **మారుతి, సూర్య** : అనగనగా ఒక రాజు ● **సరస్వతి** : రాజా సాబ్ ● **కీర్తన** : నారీనారీ నడుమ మురారీ

నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి

పొందూరు గ్రామీణం, న్యూస్‌టుడే: స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వ్యక్తిత్వ వికాసం-నైపుణ్యం శిక్షణ అనే అంశంపై సోమవారం అవగాహన సదస్సు నిర్వహించారు. మన్యం జిల్లా పాచిపెంట నుంచి బెంగళూరు వరకు ఎదిగిన, అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన పార్వతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బాధ్యతాయుత విద్యార్థుల ప్రాముఖ్యతను పార్వతి చిన్నారులకు వివరించారు. అనంతరం ఆమెను కళాశాల యాజమాన్యం సన్మానించారు. ప్రిన్సిపల్ మధుసూదనరావు పాల్గొన్నారు.

ప్రారంభం ఘనం.. ఆచరణ శూన్యం..

- న్యూస్‌టుడే, సరుబుజ్జిలి, ఆమదాలవలస గ్రామీణం

ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చి నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో వైకాపా ప్రభుత్వం నాడు-నేడు కార్యక్రమాన్ని చేపట్టింది. విడతల వారీగా మండలాల్లో పాఠశాలలను ఎంపిక చేసి అభివృద్ధి పనులు చేపట్టారు. ఇటీవల మొదటి దశ పనులు పూర్తి చేశారు. రెండో దశలో పనులు అర్ధాంతరంగా విడిచిపెట్టారు.

బిల్లులు కాక పనులు నిలుపుదల...

నియోజకవర్గంలోని నాడు-నేడు పాఠశాల భవనాల పనులు చేస్తున్న గుత్తేదారులకు సకాలంలో వైకాపా ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో అప్పట్లో పనులు ఆపేశారు. దీంతో విద్యార్థులు ఆరుబయట వరండాలో, చెట్లు కింద పాఠాలు వినేందుకు, ఉపాధ్యాయులు చెప్పేందుకు అవస్థలు పడుతున్నారు.

★ సరుబుజ్జిలి మండలంలోని 9 పాఠశాలలకు అదనపు భవనాలు మంజూరయ్యాయి. ఇందులో కొత్తకోట జడ్పీ ఉన్నత పాఠశాలలో సుమారు రూ.69 లక్షలతో రెండో విడత నాడు-నేడులో భాగంగా మరమ్మతు పనులు ప్రారంభించి మధ్యలో విడిచిపెట్టారు. గోనెపాడులో జడ్పీ ఉన్నత పాఠశాలకు రూ.1.20 కోట్లు మంజూరు చేశారు. ఇక్కడ పనులు పిల్లర్ల స్థాయిలో నిలిచిపోయాయి. రొట్టవలస పాఠశాలకు రూ.1 కోటి, పురుషోత్తపురం, చిన్న కాకితాపల్లి పాఠశాలలకు రూ.80 లక్షల చొప్పున విడుదలయ్యాయి. ఇక్కడ తరగతి గదులకు రంగులు వేయలేదు.

గోనెపాడు పాఠశాలలో పిల్లర్ల స్థాయిలో నిలిచిపోయిన పాఠశాల భవనం పనులు

తరగతి గదుల్లేక విద్యార్థులకు ఇబ్బందులు

★ ఆమదాలవలస మండలంలో 22 పాఠశాలలకు నిధులు మంజూరవ్వగా.. అందులో ఒక్క భవనం పనులు కూడా పూర్తి కాలేదు. దూసిపేట, గేదెలవానిపేట, ఆమదాలవలస బాలికల, బాలుర పాఠశాలలు, చిన్నజొన్నవలస, కొల్లివలసలో భవనాల పనులు అసంపూర్తిగానే మిగిలాయి.

★ బూర్జ మండలంలో 11 పాఠశాలలకు అదనపు భవనాల పనులకు రూ.5.97 కోట్లు మంజూరు చేశారు. గుత్తేదారులకు చేసిన పనుల బిల్లులు అందకపోవడంతో కేకే రాజపురం జడ్పీ ఉన్నత పాఠశాలలతోపాటు కేజీబీవీ, టీఆర్ రాజుపేట, జంగాలపాడు, లక్కుపురం ప్రాథమిక పాఠశాలల్లో పనులు అసంపూర్తిగానే నిలిచిపోయాయి.

ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం: ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిలో భాగంగా రెండో విడత నాడు-నేడు పనులు చేపట్టాం. ఎన్నికల కోడ్ అనంతరం పనులు నిలిచిపోయాయి. సమస్యను కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. నిధులు మంజూరు కాగానే పనులు ప్రారంభిస్తాం. **- రమణమూర్తి, రామారావు, జగదీష్, సురేష్, సరుబుజ్జిలి, ఆమదాలవలస, బూర్జ, మండలాల నాడు-నేడు ఏఈలు**

బాల్య వివాహాలు నిర్మూలించాలి

సరుబుజ్జిలి, బూర్జ, న్యూస్‌టుడే: గ్రామాల్లో బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సరుబుజ్జిలి సెక్టార్ సూపర్‌వైజర్ అమ్మన్నమ్మ అన్నారు. బాల్యవివాహాల నిర్మూలనపై నందికొండకాలనీ అంగన్‌వాడీ కేంద్రంలో సోమవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వీటి వల్ల జరిగే నష్టాల గురించి వివరించారు. అనంతరం ప్రతిజ్ఞ, ర్యాలీ చేశారు. అంగన్‌వాడీ కార్యకర్త కళావతి పాల్గొన్నారు. ★ బూర్జ మండల కేంద్రంలో సోమవారం బాల్య వివాహ రహిత దేశం కోసం ప్రతి ఒక్కరి కృషి అవసరమని ఐసీడీఎస్ బూర్జ సీడీపీవో ఎస్.గీతారాణి తెలిపారు. పి.రత్నం, బాబూరావు పాల్గొన్నారు.

నందికొండ అంగన్‌వాడీ కేంద్రంలో అవగాహన కల్పిస్తున్న సూపర్‌వైజర్ అమ్మన్నమ్మ

ఆదమరిస్తే అంతే.

ఎచ్చెర్ల మండలం చిలకపాలెం పంచాయతీ వద్ద జాతీయరహదారి సర్వీసురోడ్డుకు ఆనుకొని ఉన్న కాలువ పైకప్పు శిథిలమయింది. ఈ ప్రాంతం నుంచే పొందూరు, రాజాంకు రాకపోకలు సాగించేవారు రాత్రి వేళల్లో ప్రమాదాలకు గురవుతున్నామని ఆందోళన చెందుతున్నారు. వెంటనే అధికారులు స్పందించి వాటిని సరిచేయాలని కోరుతున్నారు. సమస్యను జాతీయరహదారి ప్రాధికార సంస్థ డిప్యూటీ మేనేజర్ సి.హెచ్.సతీష్ దృష్టికి తీసుకెళ్లగా పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు. - న్యూస్‌టుడే, ఎచ్చెర్ల

ప్రమాదం అంచున ప్రయాణం

బూర్జ మండలంలోని చీడివలస నుంచి కంట్లాం మీదుగా ఓవీపేట, ఉప్పాడ గ్రామాలను చేరుకునే రహదారి ఇది. ఈ మార్గం వరదల సమయాల్లో మలుపులు వద్ద అంచులు కోతకు గురవుతున్నాయి. ట్రాక్టర్లు పంట పొలాల నుంచి రహదారిపైకి ఎక్కడం వల్ల ఇలా అధ్వానంగా మారింది. ప్రమాదం జరగకముందే అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. దీనిపై ఆర్అండ్‌బీ జేఈ ఆంజనేయ నాయక్‌తో ప్రస్తావించగా సమస్యను పరిష్కరిస్తామన్నారు. - న్యూస్‌టుడే, బూర్జ

గోతులతో అవస్థలు

తొగరాం-రాగోలు రహదారి నిర్మాణానికి వైకాపా హయాంలో రూ.3.25 కోట్లు నిధులతో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం శంకుస్థాపన చేశారు. ఐదేళ్లలో కనీసం రహదారి పనులకు తట్టెడు మట్టి కూడా వేయలేదు. దీంతో ఆయా గ్రామాల ప్రజలు గుంతల దారిలో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రహదారి నిర్మాణం చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆర్అండ్‌బీ ఆమదాలవలస డీఈ గణపతి అన్నారు. - న్యూస్‌టుడే, ఆమదాలవలస గ్రామీణం

పూడికలు తొలగించరూ..

ఆమదాలవలస మండలం వంశధార ప్రధాన కుడికాలువ నుంచి ఏర్పాటు చేసిన 23 ఎల్ పిల్లకాలువ పూడికలతో పేరుకుపోయింది. కొంత కాలంగా ఇందులో పూడికలు తొలగించకపోవడంతో రైతులు సాగునీరు అందక తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. అధికారులు స్పందించి వాటిని తొలగించాలని కర్షకులు కోరుతున్నారు. ఉపాధి పనులు ద్వారా తొలగిస్తామని ఉపాధి హామీ ఏపీవో లక్ష్మీనర్సమ్మ తెలిపారు. -న్యూస్‌టుడే, ఆమదాలవలస గ్రామీణం

మేమున్నాం.. మీకు తోడుగా

(10 AM TO 1 PM) 9502198883 8008552704

మీ ప్రాంతంలో ఏ ప్రజాసమస్యనైనా పరిష్కరించే క్రమంలో 'ఈనాడు' మీకు తోడుగా ఉంటుంది. వివరాలు, చిత్రాలను వాట్సప్ ద్వారా పంపొచ్చు. లేదా ఫోన్లో వివరించొచ్చు. వాటిని బాధ్యులదృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తాం.

? : ఐజేనాయుడుకాలనీ కాలువల్లో పూడికల పేరుకుపోవడంతో మురుగుతో దుర్వాసన వస్తుంది. **రాజేంద్ర, స్థానికుడు..** ● : పూడికలు తొలగించేలా చర్యలు చేపడతాం. **జాన్సన్, మున్సిపల్ ఏఈ, ఆమదాలవలస.**

? : పారిశ్రామికవాడలో రాత్రి సమయంలో కొందరు ఆకతాయిలు మద్యం తాగి, ఇబ్బందులకు గురుచేస్తున్నారు. **శ్రీను, స్థానికుడు.** ● : ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, సమస్యను పరిష్కరిస్తాం. **బాలరాజు, ఎస్సై ఆమదాలవలస.**

-న్యూస్‌టుడే, ఆమదాలవలస పట్టణం

నేటి నుంచి వీరవసంతేశ్వరుడి వార్షికోత్సవం

గార (శాలిహుండం), న్యూస్‌టుడే: గార మండలం శాలిహుండం శ్వేతగిరిపై వీరవసంతేశ్వరస్వామి ఆలయ సముదాయంలో స్వామివారి వార్షికోత్సవం నేటి నుంచి 4 రోజుల పాటు నిర్వహించనున్నట్లు వ్యవస్థాపక ధర్మకర్త మహేంద్రాడ రవిశర్మ తెలిపారు. విశేష అర్చన, అభిషేకంతోపాటు హోమాది కార్యక్రమాలు ఉంటాయన్నారు.

డీఏ బకాయిలు చెల్లించాలి

బూర్జ, న్యూస్‌టుడే: మండల మానవ వనరుల కేంద్రం ఎదుట పలువురు ఉపాధ్యాయులు ఏపీటీఎఫ్, యూటీఎఫ్, పీఆర్‌టీయూ సమన్వయంతో జేఏసీ ఆధ్వర్యంలో డీఏ బకాయిలు తక్షణమే చెల్లించి, తమ డిమాండ్‌లు పరిష్కరించాలని సోమవారం నిరసన చేపట్టారు. అనంతరం మండల విద్యాశాఖాధికారి ఎన్.శ్యామసుందరరావుకు వినతపత్రం అందించారు. యూనియన్ అధ్యక్షుడు ఎస్.రాజశేఖర్, శివకుమార్‌నాయుడు, కాశీవిశ్వేరరావు, ప్రధాన కార్యదర్శులు రవికుమార్, రాంబాబు, రాజేశ్వరరావు పాల్గొన్నారు.

గాఢత ఉన్న ఎరువులు వినియోగించొద్దు

రణస్థలం, న్యూస్‌టుడే: అధిక గాఢత కలిగిన ఎరువులు వినియోగిస్తే భవిష్యత్తు పంటల దిగుబడులు తగ్గుతాయని వ్యవసాయాధికారి విజయభాస్కర్ సూచించారు. మండలంలో సోమవారం పొలంబడి కార్యక్రమం నిర్వహించారు. మిత్ర, శత్రుపురుగుల సంఖ్యను లెక్కించడం, పురుగు ఉద్ధృతి బట్టి మందుల వాడకంపై రైతులకు ఆయన అవగాహన కల్పించారు. వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు.

పొలంబడి కార్యక్రమం నిర్వహిస్తున్న వ్యవసాయ సిబ్బంది

సంపద కేంద్రాలున్నా.. ప్రయోజనం సున్నా

- న్యూస్‌టుడే, పొందూరు గ్రామీణం

చెత్త నుంచి సంపద సృష్టించేందుకు ఏర్పాటు చేసిన కేంద్రాల లక్ష్యం నీరుగారుతోంది. 2014-2019 మధ్య తెదేపా హయాంలో గ్రామాల స్వచ్ఛత, ఆర్థికాభివృద్ధికి చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వైకాపా ప్రభుత్వం పంచాయతీలకు నిధులు మంజూరు చేయకపోవడంతో వీటి పరిస్థితి అధ్వానంగా తయారైంది. దీంతో ఏ గ్రామ రహదారుల పక్కన చూసినా చెత్తే దర్శనమిస్తోంది. దీనికితోడు దుర్వాసన, దోమలు వ్యాప్తి చెందుతున్నాయని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. రూ.లక్షల వెచ్చించి చేపట్టిన నిర్మాణాలు వినియోగించకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తిందని విమర్శలొస్తున్నాయి.



గోరింటలో నిర్మాణ దశలో ఉన్న కేంద్రం

◆ పొందూరు మండలంలో మొత్తం 29 పంచాయతీల్లోని 20 గ్రామాల్లో సంపద తయారీ కేంద్రాల పనులు పూర్తయ్యాయి. కింతలి, కనిమెట్ట గ్రామాల్లో పనులు కోర్టు కేసులు కారణంగా నిలిచిపోయాయి. కోటిపల్లి, పెనుబర్తి స్థల సేకరణ సమస్యతో పనులు ప్రారంభం కాలేదు. మిగతా 5 చోట్ల నిర్మాణ దశలోనే ఉన్నాయి.

వాహనాలు నిరుపయోగం..

గ్రామాల్లో చెత్త సేకరణకు గతంలో మండలానికి రెండేసి చొప్పున నాలుగు చక్రాల వాహనాలు అందించారు. పొందూరు మండలంలో కొన్ని వాహనాలు మరమ్మతులతో నిరుపయోగంగా మిగిలాయి. కూటమి ప్రభుత్వం సంపద తయారీ కేంద్రాలతోపాటు వాహనాలను వినియోగంలోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు. ఈ విషయమై ఎంపీడీవో వాసుదేవరావు వద్ద ప్రస్తావించగా సంపద తయారీ కేంద్రాల నిర్వహణపై సచివాలయ, పారిశుద్ధ్య సిబ్బందికి అవగాహన కల్పించామని తెలిపారు.

రుద్రభూమిలో పనికిరాని మొక్కల తొలగింపు

జి.సిగడాం, న్యూస్‌టుడే: శ్రీనివాసానందస్వామి సహకారంతో పొక్లెయిన్ వినియోగించి సోమవారం వాండ్రంగి గ్రామంలో శ్మశానవాటికలోని పనికిరాని మొక్కలను తొలగించి పరిసరాలు శుభ్రం చేశారు. అదేవిధంగా విద్యుత్తు దీపాలను కూడా ఏర్పాటు చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల అభివృద్ధికి మరింత కృషి చేయాలని ఎమ్మెల్యేను కోరినట్లు తెలిపారు.

ఆర్థిక చేయూత

పొందూరు గ్రామీణం, న్యూస్‌టుడే: మండలంలోని కృష్ణాపురం గ్రామానికి చెందిన పిసిని రామారావు అనే వ్యక్తి ఈనెల 10న జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ముక్కనుమ రోజు మృతిచెందారు. విషయం తెలుసుకున్న ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు పిసిని చంద్రమోహన్ సోమవారం బాధిత కుటుంబాన్ని పరామర్శించి రూ.10 వేలు అందజేశారు. కార్యనిర్వాహక సభ్యుడు గార బాబూరావు, కార్యదర్శి చిన్నంనాయుడు, సర్పంచి అంబళ్ల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలి

పొందూరు గ్రామీణం, న్యూస్‌టుడే: మార్చి 4వ తేదీ నాటికి ప్రతి ఒక్కరిని అక్షరాస్యులుగా చేయాల్సిన బాధ్యత వాలంటీర్లతోపాటు అందరిపైనా ఉన్నదని ఎంపీడీవో వాసుదేవరావు తెలిపారు. సోమవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన అక్షర ఆంధ్ర (ఉల్లాస్) కార్యక్రమంలో భాగంగా అవగాహన సదస్సు నిర్వహించారు. వాలంటీర్లకు వెలుగు వీవోఏ, ఉపాధి హామీ క్షేత్రస్థాయి సహాయకులు పూర్తి సహకారం అందించాలన్నారు. పంచాయతీ వెల్ఫేర్ అసిస్టెంట్లు కూడా డేటాను సంబంధిత యాప్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. మండల విద్యాశాఖాధికారి రాజారావు, ఉపాధి ఏపీవో శ్రీనివాసరావు, వెలుగు ఏపీఎం శ్యామలరావు, రమణమూర్తి పాల్గొన్నారు.

కూర్మనాథుని సేవలో ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు రామకృష్ణ

గార (శ్రీకూర్మం), న్యూస్‌టుడే: గార మండలం శ్రీకూర్మంలోని కూర్మనాథ క్షేత్రాన్ని అన్నవరం దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు వేమాన రామకృష్ణ కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం సందర్శించారు. స్వామికి మొక్కులు చెల్లించుకుని, తీర్థప్రసాదాలు స్వీకరించారు. క్షేత్ర మహత్యాన్ని, ఆలయ చరిత్రను వివరించిన అర్చకులు స్వామి చిత్రపటం అందజేశారు.

గుండ నిజాయతీ కలిగిన నాయకుడు

గుండ లక్ష్మీదేవిని పరామర్శిస్తున్న మున్సిపల్ మాజీ ఛైర్మన్ తమ్మినేని గీతాసాగర్

ఆమదాలవలస పట్టణం, న్యూస్‌టుడే: మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ నిబద్ధత కలిగిన నాయకుడని మున్సిపల్ మాజీ ఛైర్మన్ తమ్మినేని గీతాసాగర్, తెదేపా లీగల్ విభాగ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని విద్యాసాగర్ అన్నారు. సోమవారం శ్రీకాకుళంలోని గుండ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు బోయిన సునీత, కింజరాపు సుప్రియ తదితరులు పాల్గొన్నారు.

పాడికి ప్రోత్సాహం పోషకులకు వరం

పశువైద్య శిబిరాల గోడప్రతులు ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే కూన రవికుమార్

పాడి పోషణకు వెన్నుదన్నుగా పశుపోషకులకు అండగా నిలిచేలా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో శ్రీకాకుళం, ఆమదాలవలస, ఎచ్చెర్ల నియోజకవర్గాల్లో పలు గ్రామాల్లో ఉచిత పశువైద్య శిబిరాలు నిర్వహించారు. సాధారణ పరీక్షలు, నట్టల నివారణ చర్యలు, పశువులకు టీకాలు వేశారు. అనంతరం అవసరమైన మందులు అందజేశారు. పశువైద్యాధికారులు, పశుసంవర్ధక శాఖ సిబ్బంది పాల్గొన్నారు. - న్యూస్‌టుడే బృందం

గ్రామాలపైకి వరదలా కష్టాలు

- న్యూస్‌టుడే, ఆమదాలవలస గ్రామీణం, బూర్జ

కొన్ని ప్రాంతాల్లో వంతెనలు లేకపోవడంతో ఇబ్బందులు

వర్షాకాలం వచ్చిందంటే వంశధార, నాగావళి నదులు పొంగి పొర్లుతాయి. దీంతో నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు భయం గుప్పెట్లో పెట్టుకుని సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీయాల్సి వస్తోంది. వరదలు వచ్చినప్పుడు పలు గ్రామాలకు రాకపోకలు ఆగిపోతాయి. ఆ సమయంలో నీరు తగ్గే వరకు అటు నీరు తప్ప మరేం వెళ్లవు. ఈ పరిస్థితి నియోజకవర్గంలో సుమారు 40 నుంచి 50 గ్రామాల్లో ఉంది.

◆ ఆమదాలవలస మండలంలో వంశధారకు వరదలొస్తే పురుషోత్తపురం అవధానులు చెరువు నీరు ప్రవహించి చెవ్వాకులపేట వద్ద వరదనీరు రోడ్లపై నుంచి ప్రవహిస్తోంది. ◆నాగావళి నదికి వరదలొస్తే బూర్జ మండలం అల్లెన వద్ద నాగావళి నది నీరు ఎక్కి పొలాల్లో నుంచి ప్రవహించడంతో నెల్లిపర్తి వద్ద రోడ్డుపై నుంచి ప్రవహిస్తోంది. ◆ కనుగులవలస-తమ్మయ్యపేట మధ్య రహదారిలో వంతెన దిగువగా ఉండటంతో దమ్మయ్యపేట, నారిపేట, ముద్దాడపేట, తొగరాం, కలివరం గ్రామాలకు వెళ్లలేం. ◆

బూర్జ - అల్లెన మధ్య రహదారిపై నుంచి ప్రవహిస్తున్న నీరు

కొత్తవలస-చీమలవలస మధ్యలో ఉన్న రహదారిలో వంతెన దిగువకు ఉండటంలో కొత్తవలస, ఎన్టీవాడ, కొరపాం, జి.కె.వలసకు రాకపోకలు నిలిచిపోతాయి. ◆ సరుబుజ్జిలి మండలంలో పాలవలస వద్ద వంశధార నీరు ప్రవహించడంతో పురుషోత్తపురం, చెవ్వాకులపేట, అల్మాజీపేట గ్రామాలకు వెళ్లే అవకాశం ఉండదు. ◆ కొమనాపల్లి రహదారిలో శాస్త్రులపేట, కూనజమ్మన్నపేట మధ్య రహదారిలో వంతెన దిగువగా, మూలసవలాపురం-యరగాం, సింధువాడ-పెద్దసవలాపురం, పాలవలస-పురుషోత్తపురం గ్రామాల మధ్య వంతెనలు లోతుగా ఉండటంతో ఆ గ్రామాలకు రాకపోకలు ఆగిపోతాయి. ◆ పొందూరు మండలంలో నాగావళి వరదలొస్తే నారాయణపురం ఛానల్ ఉప్పొంగి గోరింట, కపిమెట్ట, కొంచాడ,గోకర్లపల్లి, పిల్లలవలస, దళ్లవలస, కింతలి, కలిమెట్ట, మొదలవలస, బొడ్డేపల్లి, బూర్జ మండలంలో ఏటొడ్డు పర్తి, కిలంర అల్లెన, గంగభగీరధపురం, చిన్నలంకాం, నారాయణపురం, పనుకుపర్తి, గుత్తవల్లి, కాళపర్తి, లాభాం గ్రామాలకు వెళ్లలేం.

ప్రభుత్వానికి నివేదిస్తాం: వరద నీరు రోడ్లపై ప్రవహిస్తున్న మాట వాస్తవమే. ఈ విషయాన్ని ఎమ్మెల్యే కూన రవికుమార్ దృష్టికి తీసుకెళ్లాం. ఏ ఏ ప్రాంతాల్లో వంతెనలు అవసరమో పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక అందిస్తాం. నిధులు మంజూరు కాగానే పనులు చేపడతాం. **- గణపతిరావు, ఆర్అండ్‌బీ, డీఈ ఆమదాలవలస**

జిరాక్స్ దుకాణంలో అగ్ని ప్రమాదం

కాలిపోయిన యంత్రాలు

శ్రీకాకుళం నేరవార్తా విభాగం, న్యూస్‌టుడే: శ్రీకాకుళం నగరంలోని కృష్ణాపార్కు వద్ద నిర్వహిస్తున్న సప్తగిరి జిరాక్స్ కేంద్రంలో సోమవారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరిగింది. జిరాక్స్ యంత్రాలతోపాటు ప్రింటర్ కమ్ స్కానర్, ఇతర పరికరాలు దగ్ధమైనట్లు దుకాణం యజమాని శ్రీనివాసరావు తెలిపారు. షార్ట్ సర్క్యూట్ ప్రధాన కారణమని తెలుస్తోంది. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించలేదని బాధితులు వాపోయారు.

ముగ్గురి జూదరుల అరెస్టు

శ్రీకాకుళం నేరవార్తా విభాగం, న్యూస్‌టుడే: నగరంలోని కొత్త దమ్మల వీధిలో జూదమాడుతున్న ముగ్గురిని సోమవారం రాత్రి ఒకటో పట్టణ ఎస్సై జగన్ దాడి చేసి పట్టుకున్నారు. ఎచ్చెర్ల మండలం బొంతల కోడూరుకు చెందిన యుగంధర్, దశరథ్, యుగంధరరావులను అరెస్టు చేశారు. రూ.27,510 నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

దొంగ హల్‌చల్

చోరీకి యత్నించిన వ్యక్తికి దేహశుద్ధి

జి.సిగడాం, న్యూస్‌టుడే: జి.సిగడాం మండలంలోని సంతవురిటిలో సోమవారం రాత్రి దొంగ హల్ చల్ చేశాడు. స్థానికులు కథనం ప్రకారం.. రాజాం-శ్రీకాకుళం ప్రధాన రహదారి కూత దూరంలో ఉన్న బాలబొమ్మ రమణరావు రెండో అంతస్తులోకి చొరబడ్డాడు. విషయం తెలిసిన ఇంటి వారు అప్రమత్తమవ్వగా అదే గ్రామంలో ఉన్న దవళపేట సర్పంచి వడిశ మహేశ్వరరావు ఇంటిలోకి వెళ్లాడు. సమాచారం తెలుసుకున్న పరిసర గ్రామస్థులు అతనికి దేహశుద్ధి చేసి వివరాలు అడగ్గా మహారాష్ట్రలోని గుమ్మడి అని తెలిపాడు. అనంతరం స్థానికులు పోలీసులకు అప్పగించారు.

వీరావళిలో మత్స్యకారుడి మృతి

రణస్థలం, న్యూస్‌టుడే: రణస్థలం మండలంలో కొవ్వాడ మత్స్యలేశానికి చెందిన దాలమ్మగారి రాములు (60) గుజరాత్‌లోని వీరావళిలో అనారోగ్యంతో సోమవారం మృతి చెందాడు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. రెండు నెలల కిందట అక్కడికి చేపల వేటకు వెళ్లాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు.

(c) eenadu

అర్జీల స్వీకరణకు అంతరాయం

కిటికీల వెలుతురులోనే అర్జీలు స్వీకరిస్తున్న అధికారులు

కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి విద్యుత్తు అంతరాయం కలగడంతో అర్జీదారులు ఇబ్బందిపడ్డారు. ఉదయం కార్యక్రమం ప్రారంభానికి ముందే కింది అంతస్తులో విద్యుత్తు తీగల్లో సమస్య ఏర్పడింది. చాలీచాలని వెలుతురులోనే అర్జీలు రాయడం, స్వీకరించారు. అర్జీల రిజిస్ట్రేషన్ చేసే కౌంటర్లు మాత్రం తెరచుకోలేదు. జనరేటర్ ఉన్నా కొన్నాళ్లుగా వాడుకలో లేకపోవడంతో అదీ మొరాయించింది. మధ్యాహ్నం 12.38 గంటలకు జనరేటర్ ఆన్ చేశారు. మధ్యాహ్నం తరువాత సరఫరాను పునరుద్ధరించారు. – ఈనాడు, తిరుపతి, న్యూస్‌టుడే, తిరుపతి(జీవకోన)

రసీదు విభాగం వద్ద వేచి ఉన్న అర్జీదారులు

సామాజిక సంస్కర్త వేమన : కలెక్టర్

నివాళి అర్పిస్తున్న కలెక్టర్ వెంకటేశ్వర్ చిత్రంలో జేసీ గోవిందరావు

తిరుపతి (నగరం),న్యూస్‌టుడే: ప్రజాకవి, తత్వవేత్త, సామాజిక సంస్కర్త యోగి వేమన ఆశయాలు నేటి తరానికి ఆదర్శమని కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. కలెక్టర్ కార్యాలయంలో సోమవారం యోగివేమన జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. డీఆర్వో నరసింహులు, ఆర్డీవోలు భానుప్రకాష్‌రెడ్డి, సెట్విన్ సీఈవో యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు.

సప్తపదికి సప్తగిరులు

వివాహ వేడుకలకు తిరుపతి మజిలీ

సీఎం చంద్రబాబు దిశానిర్దేశం

తిరుపతి (నగరపాలిక), న్యూస్‌టుడే: నిత్య కల్యాణం.. పచ్చతోరణంలా శోభిల్లుతున్న తిరుమల శ్రీవారి చెంత.. సప్తగిరుల సమీపంలో సప్తపదితో జీవితంలో ఒక్కటయ్యేందుకు జంటలు ఉవ్విళ్లూరుతుంటాయి. ఈ నేపథ్యంలో శ్రీనివాసుడు కొలువైన తిరుమల ప్రాధాన్యానికి తోడు తిరుచానూరు, శ్రీనివాసమంగాపురంలోనూ పెళ్లిళ్ల సందడి ఎక్కువే. కొండపై పెళ్లి చేసుకునే అవకాశం లేని భక్తులు సమీప ప్రాంతాల్లో తాళి కట్టిన మరుక్షణం స్వామివారి దర్శనానికి వస్తుంటారు. ఈ నేపథ్యంలోనే తిరుపతి జిల్లాకు ఉన్న అవకాశాలు, ఇక్కడ వివాహాలకు ఉన్న ప్రాధాన్యాన్ని గుర్తించి తిరుపతిని వివాహ వేడుకలకు వేదిక (వెడ్డింగ్ డెస్టినేషన్)గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఇటీవల నారావారిపల్లె పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు.

తిరుచానూరులో డిమాండు

తిరుచానూరులో అత్యధికంగా 40కి పైగా కల్యాణ మండపాలు ఉన్నాయి. సీజన్‌లో రెండు మూడు నెలలకు ముందే బుకింగ్ అయిపోతుంటాయి. తిరుపతిలో 20 మండపాలు, 15కు పైగా హోటళ్లలో పెళ్లిసందడి ఉంటుంది. శ్రీనివాస మంగాపురం, తొండవాడ వంటి ప్రాంతాల్లో పదుల సంఖ్యలో మండపాలున్నాయి. తిరుపతిలో స్టార్ హోటళ్లలో వివాహాలు చేసే సంప్రదాయం ఇటీవల ఎక్కువైంది. వీటిలో పెళ్లిళ్లకు రూ.25 లక్షల వరకు బడ్జెట్ ఉంటుంది.

ఖర్చు లేకుండానే..

తిరుమలలో తితిదే నిర్వహించే కల్యాణ వేదిక వద్ద ఖర్చు లేకుండా వివాహ క్రతువు ముగించవచ్చు. ఆర్భాటం లేకుండా పెళ్లిళ్లు చేసుకునేందుకు మండపాలు సైతం ఉన్నాయి. ఇక్కడ సాధారణ రోజుల్లో 50కిపైగా, ముహూర్తాల వేళ 150 వరకువివాహాలు జరుగుతుంటాయి. 20కిపైగా మఠాలు, తితిదే కల్యాణ వేదికలు, మండపాలు, మరో 15 వేదికలు ఉన్నాయి. తిరుమలలో పెళ్లిళ్ల ఖర్చు నియంత్రణపై ఇప్పటికే పలు వేదికలు ఉన్నాయి. కాస్త రుసుముతో సామాన్యులకు కరెంట్, అడ్వాన్స్ బుకింగ్‌తో శ్రీవారి దర్శనం, వసతి సమకూర్చితే పెద్దఎత్తున ఆదరణ లభించే అవకాశం ఉంటుంది.

రెండ్రోజుల ప్యాకేజీ

- సర్టిఫైడ్ టూరిజం సర్వీసు ప్రొవైడర్ల ద్వారా క్యాటరింగ్, వసతి, రవాణా, అలంకరణ సహా అన్ని వివాహ అనుబంధ సేవలు అందజేస్తారు.
- వివాహం చేసుకునే వారి అభిరుచి మేరకు తితిదే కల్యాణ మండపాలు, దర్శన సౌలభ్యం సమకూర్చుతారు.
- పేద, మధ్య, ధనిక వర్గాలకు అనువైన, సరసమైన రెండురోజుల ప్యాకేజీ రూపకల్పనలో పర్యాటక శాఖ నిమగ్నమైంది.

పదివేల మందికి ఉపాధి

పెళ్లంటే కల్యాణ మండపమే కాదు భోజనాలు, పుష్పాలంకరణ, విద్యుద్దీపాలంకరణ, ఫొటో వీడియోగ్రాఫర్లు, ఎల్‌ఈడీ, డ్రోన్ టెక్నీషియన్లు, భోజనాలు, మంగళవాయిద్యాలు, మేకప్, బ్యానర్లు, రవాణా, వేదికలను సిద్ధం చేయడం వంటి అనేక రంగాలు సంయుక్తంగా పనిచేస్తేనే వివాహం అంగరంగ వైభవంగా సాగేది. తిరుమల, తిరుపతి, తిరుచానూరు, తిరుపతి పరిసరాల్లో జరిగే పెళ్లిళ్లతో పది వేల మంది వరకు ఉపాధి పొందే అవకాశం ఉంది.



విరులు.. కన్నీటి తడులు

బంతి పూలకు కనీస ధరలు లేకపోవడంతో రైతులు నష్టాలు చూస్తున్నారు. ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశి, నూతన ఆంగ్ల సంవత్సరాది, సంక్రాంతి పూజలు, వేడుకలకు ఆశించిన డిమాండు.. ధరలు లభిస్తాయని అన్నదాతలు వందల ఎకరాల్లో బంతి, చామంతి సాగు చేశారు. నెల రోజుల కిందట కిలో బంతిపూలు రూ.20 నుంచి రూ.25లు ఉండగా.. ప్రస్తుతం రూ.5లు కూడా పలకడం లేదని వాపోతున్నారు. శాంతిపురం మండలం ఎస్.గొల్లపల్లెకు చెందిన రైతు సుబ్రహ్మణ్యం బంతిపూల తోటకు సోమవారం రొటోవేటర్‌తో చదను చేస్తూ కనిపించారిలా..! – న్యూస్‌టుడే, శాంతిపురం

ఉప్పుసట్టి.. పప్పుసట్టి

చంద్రగిరి, న్యూస్‌టుడే: రాయలవారి కోట సముదాయంలోని దుర్గంకొండపై అబ్బురపరచే బురుజులు... శత్రుదుర్భేద్యమైన రాతికట్టడాలు.. శ్రీమహావిష్ణువు దశావతారాలతో కూడిన శిల్పకళా నైపుణ్యం, పెద్దరాతి బండపై శ్రీఅభయాంజనేయస్వామి ప్రతిరూపం, సకల దేవతల ప్రతిమలు, అక్కదేవతలు కొలువై ఆకట్టుకుంటున్నాయి. ప్రధానంగా ఒకే బండపై నుంచి వచ్చే ఊటనీరు ఇక్కడి ప్రత్యేకత. కొండ పడమర దిశలోని రాతి మండపం కింద రెండు రాతి పలకాలతో చతురస్రాకారంలో నిర్మించిన ఉప్పు-పప్పు సట్టిలోకి ఆ నీరు చేరుతుంది. ఎంత వేసవి కాలంలోనైనా వాటిలో నీరి ఎండిపోదు. ప్రధానంగా ఒక తొట్టిలోని నీరు ఉప్పుగా, మరో తొట్టిలోని నీరు తియ్యదనంతో ఉంటుంది. దుర్గం కొండపైన ఉన్న కొలనులో ఈత కోసం వెళ్లిన పర్యాటకులు పలువురు మృతి చెందిన ఘటనలు చోటుచేసుకోవడంతో కేంద్ర పురావస్తు శాఖ నిషేధం విధించింది.

డ్రోన్‌ట్ వర్రీ బ్రో!

- రైతులకు అందుబాటులో సేవలు
- ఆన్‌లైన్‌లో బుక్ చేసుకొనే అవకాశం

డ్రోన్‌తో పురుగు మందు పిచికారీ

కంభంవారిపల్లి, న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వ్యవసాయంపై దృష్టి సారించింది. రైతులకు రాయితీపై చిరుధాన్యాలు, వేరుసెనగ విత్తనాలు, వ్యవసాయ పనిముట్లు, డ్రోన్లు పంపిణీ చేసింది. ఈ సేవలను మరింత అందుబాటులోకి తీసుకొచ్చే చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా డ్రోన్ సేవలకు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకొనే అవకాశం కల్పించింది. ప్రజారవాణాలో క్యాబ్ బుక్ చేసుకొనేలా డ్రోన్ బుక్ చేసుకోవచ్చు. డ్రోన్ ద్వారా కేవలం 15 నిమిషాల్లో ఎకరా విస్తీర్ణంలో ఎరువులు పిచికారీ చేయవచ్చు.

డ్రోన్ బుక్ చేసుకునేదిలా..

- ప్లేస్టోర్‌లోకి వెళ్లి 'ఉబరైజేషన్ ఆఫ్ కిసాన్ డ్రోన్' యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని బుక్ చేసుకోవచ్చు.
- గ్రామాల్లో రైతు సేవా కేంద్రాల్లో వ్యవసాయశాఖ ఏర్పాటు చేసిన డ్రోన్ దీదీ, సేవల వాల్‌పోస్టర్‌లోని క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి, డ్రోన్ సేవలను ఉపయోగించుకోవచ్చు.

రాయితీపై మండలానికి ఒకటి

గతంలో రైతులకు 80 శాతం రాయితీపై 25 డ్రోన్లను, మండలానికి ఒకటి చొప్పున అందజేశారు. జిల్లాలో ఎక్కడైనా రైతులు పొలాలకు పురుగు మందు పిచికారీ, ఎరువులు, విత్తనాలు చల్లడానికి డ్రోన్లను అద్దెకు తీసుకోవచ్చు. ఎక్కువ విస్తీర్ణం ఉన్నా, వీటితో సులభంగా పని ముగించవచ్చు. దూరాన్ని బట్టి డ్రోన్ నిర్వాహకులు అద్దె వసూలు చేస్తారు.

రైతేరాజు 6లో

మ్యుటేషనా.. ముప్పుతిప్పలే..!

అడిగినంత ఇచ్చుకుంటేనే పరిష్కారం • తిరుపతి జిల్లాలో 24.04 శాతం అర్జీల తిరస్కరణ

చంద్రగిరి నియోజకవర్గంలోని కీలక మండలంలో విధులు నిర్వర్తిస్తోన్న తహసీల్దారు.. ఉన్నతాధికారులు చెప్పినా మ్యుటేషన్‌కు ఎంతోకొంత డబ్బులు ముట్టజెప్పాల్సిందే. రూ.50వేలు- రూ.3 లక్షలు లంచం డిమాండ్ చేస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. కార్యాలయంలోని మిగతా సిబ్బంది వాటాలు వేరేగా చెల్లించాలని స్పష్టం చేస్తున్నారు.

ఈనాడు– చిత్తూరు, తిరుపతి: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెవెన్యూ శాఖలో సంస్కరణలు తీసుకొచ్చింది. ప్రజలకు తక్కువ సమయంలోనే సేవలు అందించడానికి కలెక్టర్లు, జేసీలకు ఉన్న అధికారాలను ఆర్డీవోలు, తహసీల్దార్లకు బదలాయించి మేలు చేయాలని ప్రయత్నిస్తోంది. మరోవైపు రెవెన్యూ శాఖలోని కొందరు అధికారులు, సిబ్బంది పాత పంథాలోనే పయనిస్తున్నారు. ప్రతి పనికీ లంచం డిమాండ్ చేస్తూ ప్రజలను పీడిస్తున్నారు. ప్రధానంగా మ్యుటేషన్ల విషయంలో ముప్పుతిప్పలు పెడుతున్నారు.

వారసత్వంగా సంక్రమించినా సరే

తల్లిదండ్రుల నుంచి సంక్రమించిన భూములను వారసుల పేర్లపైకి బదలాయించుకోవాలన్నా ఇబ్బందులు తప్పడంలేదు. ప్రతి సోమవారం నిర్వహించే పీజీఆర్‌ఎస్‌లో ఇలాంటి అర్జీలే దాదాపు 30 శాతం ఉంటున్నాయి. రకరకాల కొర్రీలు పెట్టి తిప్పించుకుంటున్నారు. అర్జీదారుడు విసిగి వేసారి ఎంతోకొంత ఇస్తానని చెబితే అప్పుడు రెవెన్యూ సిబ్బంది దారిలోకి వస్తున్నారు. భూమి విలువ, ప్రాంతం, దరఖాస్తుదారుడి అవసరాన్ని బట్టి రూ.5 లక్షల వరకు కూడా తీసుకుంటున్నారు.

చేస్తాం.. సంతకం పెట్టండంటూ

మ్యుటేషన్ అర్జీల పరిష్కారానికి ప్రభుత్వం నిర్దిష్ట గడువు విధించింది. దానికి చివరి ఒకట్రెండు రోజుల ముందు సిబ్బంది అర్జీ ఇచ్చిన వ్యక్తితో మాట్లాడుతున్నారు. 'మాకు రకరకాల పనులున్నాయి. త్వరలోనే సమస్య పరిష్కరిస్తాం. ముందు సంతకం పెట్టండి' అని చెబుతున్నారు. దాంతో అర్జీ పరిష్కారమైనట్లు, లేదంటే వేర్వేరు కారణాలతో తిరస్కరించినట్లు చూపుతున్నారు.

2024 జూన్ 15 నుంచి ఈ ఏడాది జనవరి 2 వరకు వచ్చిన మ్యుటేషన్ అర్జీలు, ఆమోదం, తిరస్కరణ వివరాలు ఇలా..

అర్జీలు	69,926
ఆమోదించినవి	49,512
తిరస్కరించినవి	16,812
పెండింగ్‌లో ఉన్నవి	3,602

చర్యలుంటేనే సరి..

తిరుపతి జిల్లాలో మ్యుటేషన్ల తిరస్కరణ శాతం 24.04 శాతంగా ఉంది. అదే చిత్తూరులో 21.90 శాతంగా ఉంది. తిరుపతి జిల్లాలో రెవెన్యూ యంత్రాంగం పూర్తిగా గాడి తప్పిందనే విమర్శలున్నాయి. తహసీల్దార్ల నుంచి ఒకరిద్దరు ఆర్డీవోల వరకూ ఇదే పరిస్థితి. మూడు నెలలుగా జేసీ లేకపోవడంతో పర్యవేక్షణ తగ్గింది. చిత్తూరు జిల్లాలో ఏయే తహసీల్దార్లు అడ్డదారిలో వెళుతున్నారు? ఎంత తీసుకుంటున్నారని పక్కాగా కూపీ లాగుతున్నారు. పదేపదే ఫిర్యాదులు వస్తుంటే కలెక్టరేట్‌కు డిప్యుటేషన్‌పైకి రప్పిస్తున్నారు. దాంతో వారిలో భయముంది. ఇదేవిధంగా తిరుపతి జిల్లాలోనూ చర్యలు తీసుకుంటే ప్రజలకు రెవెన్యూ యంత్రాంగం బెడద తగ్గుతుంది.

వెంకన్న భక్తులనూ వదలడం లేదు

దర్శనం, వసతి టికెట్లకు నకిలీ వెబ్‌సైట్లు

తిరుమల, న్యూస్‌టుడే: ఆ ఏడు కొండల వాడి దర్శనానికి లక్షలాది మంది భక్తులు పరితపిస్తుంటారు. అందుకే తితిదే దర్శన, ఆర్జిత సేవల టికెట్లు ఆన్‌లైన్‌లో విడుదల చేయగానే. కొన్ని గంటల్లోనే పూర్తవుతాయి. దీన్నే ఆసరగా చేసుకొని కొంతమంది నకిలీ వెబ్‌సైట్లు, యాప్‌లు, వాట్సప్ గ్రూపులు సృష్టించి భక్తులను దర్శనం, వసతి పేరులో అందినకాడికి దండుకొని బోల్తా కొట్టిస్తున్నారు. ఆన్‌లైన్లోనే నగదు బదిలీ చేయించుకొని.. నకిలీ రశీదులు సైతం ఇస్తున్నారు.

తితిదే ఉక్కుపాదం మోపినా..

తితిదే ఎప్పటికప్పుడు అప్రమత్తమవుతున్నా.. నేరస్థుల్లో మాత్రం మార్పు రావడం లేదు. గతేడాది తితిదే ఐటీ విభాగం భక్తులను మోసగిస్తున్న వందల నకిలీ వెబ్‌సైట్‌లు, యాప్‌లను మూసివేయించింది. తితిదే ఐటీ విభాగం, ఏపీ టెక్నాలజీ సర్వీసెస్, కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ, డొమైన్ రిజిస్ట్రర్స్, వెబ్ హోస్టింగ్ కంపెనీస్, పేమెంట్ గేట్‌వే ప్రొవైడర్స్ ద్వారా నకిలీలను గుర్తిస్తున్నారు. త్వరలోనే తితిదే ఆధ్వర్యంలో సైబర్ సెక్యూరిటీ సెల్‌ను ఏర్పాటు చేస్తున్నారు.

- ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవడానికి ఇలా చేయండి..
- **తితిదే అధికారిక వెబ్‌సైట్:** https://ttdevasthanams.ap.gov.in
- **ఆఫ్‌లైన్‌లో:** తిరుపతిలోని విష్ణునివాసం, శ్రీనివాసం, భూదేవి కాంప్లెక్స్‌లో ఉచిత సర్వదర్శనం టైమ్‌స్లాట్ టోకెన్లు పొందవచ్చు.
- తిరుమలలో నేరుగా సర్వదర్శనానికి రావచ్చు.

కేసుల నమోదు ఇలా..

సంవత్సరం	కేసులు
2019	50
2020	34
2021	46
2022	72
2023	57
2025	39

(నవంబర్)వరకు

- **నకిలీ వెబ్‌సైట్‌లు, యాప్‌లపై ఫిర్యాదుకు తితిదే విజిలెన్స్ టోల్‌ఫ్రీ నంబరు: 1800 425 4141**

23న ప్రత్యేక పీజీఆర్‌ఎస్

తిరుపతి (మంగళం), న్యూస్‌టుడే: ఎస్సీ, ఎస్టీ సమస్యలపై ఈనెల 23వ తేదీన ప్రత్యేక పీజీఆర్‌ఎస్ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక అర్జీలపై నగరపాలక కమిషనర్ ఎన్.మౌర్య, ట్రైనీ కలెక్టర్ సందీప్ రఘువాన్షీ, డీఆర్‌ఓ నరసింహులుతో కలిసి సమీక్షించారు. ఆ రోజు ఉదయం ఎస్సీ ఎస్టీ సమస్యలపై ప్రత్యేక పీజీఆర్ ఎస్, సాయంత్రం 4 గంటలకు ఉద్యోగుల సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తామన్నారు. పది విద్యార్థులు మంచి ఫలితాలు సాధించేలా అధికారులు, ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని, రీసర్వే గ్రామాల్లో ప్రతినెలా 2 నుంచి 9వ తేదీ వరకు పట్టాదారు పాసు పుస్తకాలను ఈకేవైసీ ద్వారా అందించాలని అధికారులకు సూచించారు.

ఫిర్యాదులపై అలసత్వం వద్దు

తిరుపతి(నేరవిభాగం), న్యూస్‌టుడే: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) ఫిర్యాదులకు తక్షణ పరిష్కారం చూపాలని ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశించారు. సోమవారం నూతన డీపీవోలో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌కు 81 ఫిర్యాదులు అందాయి. మొదట వాటిని సబ్ డివిజన్ సీఐలు విచారించారు. తర్వాత అదనపు ఎస్పీలు, ఎస్పీ పరిశీలించి డీఎస్పీలను విచారణకు ఆదేశించారు. ఫిర్యాదులపై విచారణలో అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు. వృద్ధులు, వికలాంగులు, మహిళల ఫిర్యాదులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.

ఫిర్యాదుదారులతో మాట్లాడుతున్న ఎస్పీ సుబ్బరాయుడు

ఉపాధి వేతన ఖాతాలు మార్చుకోవాల్సిందే

తిరుపతి (భవానీనగర్), న్యూస్‌టుడే: ఉపాధి కూలీలకు కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. ప్రస్తుతం అమలవుతున్న పథకాన్ని కేంద్రం ఇటీవల 'వీబీ జీ రామ్ జీ'గా పేరు మార్చి కొన్ని మార్పులు తీసుకొచ్చింది.పనిదినాల ప్రకారం కూలీల వ్యక్తిగత బ్యాంకు, తపాలా ఖాతాల్లో ఇప్పటివరకు వేతనాలు జమయ్యేవి. కొత్త నిబంధనల ప్రకారం గ్రామీణబ్యాంకు ఖాతాదారులకు సమస్యలు ఎదురవుతున్నాయి. పథకం పేరు మార్పు, కొత్త నిబంధనల ప్రకారం గ్రామీణ బ్యాంకుల్లో ఖాతాలున్న వారంతా తపాలా లేదా జాతీయ బ్యాంకుల్లో ఖాతాలు తెరవాలి. మారుమూల ప్రాంతాల్లో గ్రామీణ బ్యాంకులే దిక్కని, కొత్తగా ఖాతాలు తెరవడం తమకు భారంగా మారుతుందని వాపోతున్నారు. 'ప్రస్తుతానికి విలీనమైన గ్రామీణ బ్యాంకులకు సంబంధించి కొత్త ఖాతా నంబరు, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ ద్వారా వేతన చెల్లింపులు చెల్లిస్తాం. మిగిలినవారు రెండుమూడు నెలల్లో తపాలా ఖాతాలకు మారాల'ని డ్వామా పీడీ శ్రీనివాసప్రసాద్ సూచించారు.

సర్వదర్శనానికి 10 గంటలు



తిరుమల, తిరుపతి (తితిదే), న్యూస్‌టుడే: తిరుమలకు నేరుగా వచ్చే భక్తులకు 10 గంటల్లో, రూ.300 టికెట్లు కలిగిన భక్తులకు మూడు గంటల్లో శ్రీవారి దర్శనం లభించనుంది. ఆదివారం శ్రీవారిని 84,058 మంది భక్తులు దర్శించుకోగా రూ.4.21 కోట్లు హుండీ కానుకలు లభించాయి. శ్రీనివాసం, విష్ణునివాసం, భూదేవి కాంప్లెక్స్ వద్ద భక్తులకు సోమవారం 14 వేల సర్వదర్శన టోకెన్లు జారీ చేశారు. వీరికి మంగళవారం మధ్యాహ్నం నుంచి రాత్రి 10 గంటల వరకు దర్శనం జరగనుంది. శ్రీవారి మెట్టు మార్గం భక్తులకు రెండు వేల టోకెన్లు జారీ చేశారు.

ఉపాధి శ్రామికుల కోసం టోల్‌ఫ్రీ

చిత్తూరు(జిల్లా పంచాయతీ), న్యూస్‌టుడే: వీబీజీ రామ్‌జీ(గ్రామీణ ఉపాధి హామీ) పథకంలో ప్రతి గ్రామం నుంచి ఎక్కువ మంది శ్రామికులు పనులకు హాజరయ్యేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గతంలో ఉన్న రూ.250 వేతనం రూ.307కు ప్రభుత్వం పెంచింది. పని ప్రదేశంలో వసతులు కల్పించకున్నా, చేసిన పనులకు బిల్లులు చెల్లించకున్నా, కొత్త జాబ్‌కార్డుల జారీ తదితర సమస్యలు ఉంటే టోల్‌ఫ్రీ నంబరు 18002001001కు ఫిర్యాదు చేయొచ్చు. ఇది 24 గంటలు అందుబాటులో ఉంటుంది. అధికారులు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారు. ఫిర్యాదు చేసిన తర్వాత అధికారులు సంబంధిత వివరాలు రికార్డు చేస్తారు. ఫిర్యాదుదారుల సమస్యకు పరిష్కారం చూపుతామని డ్వామా పీడీ రవికుమార్ తెలిపారు.

బుల్లెట్ రైలూ దూసుకెళ్లేలా..!

– న్యూస్‌టుడే, పుత్తూరు

కేంద్ర ప్రభుత్వం కొత్త లైన్ల ఏర్పాటు దిశగా చర్యలు చేపట్టింది. హైదరాబాద్-చెన్నై హైస్పీడ్ కారిడార్ ఏర్పాటులో భాగంగా పనులు చకచకా సాగుతున్నాయి. చెన్నై-రేణిగుంట, రేణిగుంట-చెన్నై మార్గంలో అరక్కోణం వరకు కొత్త ట్రాక్‌లు ఏర్పాటు చేయనున్నారు. అందులో భాగంగా ఇప్పటికే రెండు లైన్లలోనూ విద్యుత్తు లైన్లు ఏర్పాటు పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ పనులు పూర్తయిన వెంటనే ట్రాక్ నిర్మించేందుకు సదరన్ రైల్వేస్(దక్షిణ రైల్వే, చెన్నై) సన్నద్ధమైంది.

రేణిగుంట-చెన్నై మార్గంలో..

ప్రస్తుతం రేణిగుంట-చెన్నై, చెన్నై-రేణిగుంట మార్గంలో అరక్కోణం వరకు మాత్రమే మూడు, నాలుగు లైన్లు ఉన్నాయి. మిగిలిన 43 కిలోమీటర్లు సింగిల్ ట్రాక్‌లు ఉన్నాయి. దీంతో సరకు రవాణా చేసే గూడ్స్ రైళ్లు, ఇతర ఎక్స్‌ప్రెస్ రైళ్ల రాకపోకలకు ఇబ్బందిగా ఉంది. దీనికి తోడు చెన్నై నుంచి రేణిగుంట వరకు యూనిట్ రైళ్లు నడపాలనే ప్రతిపాదన దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉంది. ఈ నేపథ్యంలో కొత్త మార్గాలు పూర్తయితే ప్రయాణికులకు సౌలభ్యంగా ఉంటుంది.

వేగంగా మరో రైల్వే లైన్ పనులు

రేణిగుంట-చెన్నై మార్గంలో ఏర్పాటైన విద్యుత్తు లైన్లు

భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని..

భవిష్యత్తులో బుల్లెట్ రైళ్లు నడిపే దిశగా కొత్త ట్రాక్‌లు ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే సర్వే పూర్తి చేసి డీపీఆర్ సిద్ధం చేశారు. వచ్చే బడ్జెట్‌లో కొత్త లైన్లకు సంబంధించి నిధులు మంజూరు చేసే అవకాశం ఉందని రైల్వే ఇంజినీరింగ్ విభాగం అధికారులు పేర్కొన్నారు.

104FM Tirupati
ఈఎఫ్‌ఎమ్ కార్యక్రమాలు
సోమవారం నుంచి శుక్రవారం

కార్యక్రమము	ప్రసార వేళలు
ఉషోదయం	ఉ॥ 5 - ఉ॥ 7
ఈ-మార్నింగ్స్	ఉ॥ 7 - ఉ॥ 11
నువ్వానేనా	ఉ॥ 11 - మ॥ 2
సత్యభామ	మ॥ 2 - సా॥ 5
లైట్ తీస్కో	సా॥ 5 - రా॥ 9
సరదాగా కాసేపు	రా॥ 9 - రా॥ 12
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా॥ 12 - తె॥ 5

/Eenadufm
For Advertising on Eenadu FM Contact
8008555167, 9154991499

సందర్భమేదైనా ఈనాడు ను చేసుకోండి వేదిక
మీ బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులకు ఈనాడులో ప్రకటనల ద్వారా తెలియజేయండి
లీగల్ ప్రకటనలు
ఈనాడు క్లాసిఫైడ్స్
వేడుక ఏదైనా.. ఈనాడు ను చేసుకోండి వేదిక
పదవీ విరమణ శుభాకాంక్షలు
జన్మదిన శుభాకాంక్షలు
అంత్యక్రియలు, వర్ధంతి, జయంతి
ఈనాడు యాడ్స్ ద్వారా తెలియజేయండి
జి.ఎస్.టి. 5% అదనం
ప్రకటనల కొరకు సంప్రదించండి : 80085 13290

(c) eenadu

మహిళా వర్సిటీ స్నాతకోత్సవం వాయిదా

తిరుపతి (మహిళా వర్సిటీ), న్యూస్‌టుడే: శ్రీపద్మావతి మహిళా వర్సిటీలో ఈనెలలో నిర్వహించాల్సిన 22వ స్నాతకోత్సవం గవర్నర్ అందుబాటులో లేకపోవడంతో ఫిబ్రవరి లేదా మార్చికి వాయిదా వేయాలని అధికారులు నిర్ణయించారు. దాదాపు 1,600 మంది విద్యార్థినులు పట్టాలు పొందేందుకు దరఖాస్తు చేశారు. ఫిబ్రవరి 19, 26, 27, మార్చి 5, 13 తేదీలను ఎంపిక చేసి గవర్నర్ కార్యాలయం ఆమోదం కోసం వర్సిటీ అధికారులు ప్రతిపాదించారు.

SHRIRAM Finance శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్
రిజిస్టర్డ్ ఆఫీస్: శ్రీ టవర్స్, ప్లాట్ నెం.14ఎ, సౌత్ ఫేజ్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, గిండి, చెన్నై- 600032. జోనల్ కార్యాలయం: డి.నెం.8-115/1,4వ అంతస్తు, శివరామ్‌రాజ్ బిల్డింగ్, ఎం.ఎం.కాంప్లెక్స్,రాయల్ నగర్, ఆర్.ఎస్.రోడ్డు, తిరుపతి,తిరుపతి జిల్లా- 517501. శాఖ కార్యాలయం: డి.నెం.27, ఆర్.సి.రోడ్డు, తిరుపతి- 1- 517501

సవరణ

తేది:14.01.2026న ఈనాడు దినపత్రిక నందు ప్రచురితమైన రుణగ్రహీత **జి.రమ గారికి** చెందిన ఈ-వేలం విక్రయ ప్రకటన నందు సంప్రదించాల్సిన **అధీకృత అధికారి టి.విజయ్‌కుమార్ సెల్: +91 9949940787** గా ప్రచురితమైనది. దీనిని "వి.గోపి, సెల్:83091 24131" అని చదువుకోగలరు. ఇతర నియమ నిబంధనలన్నీ దినపత్రిక ప్రకటనలో యథాతథంగా చదువుకోగలరు.

తేది:19.01.2026 ప్రదేశం:తిరుపతి — సం|| అధీకృత అధికారి, శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్

బస్సుల్లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులే లక్ష్యం

● 23 ల్యాప్‌టాప్‌ల చోరీ ● పోలీసుల అదుపులో అంతర్ జిల్లా దొంగ

అరెస్టు చేసిన దొంగ నరేష్, స్వాధీనం చేసుకున్న ల్యాప్‌టాప్ వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ ధీరజ్ కునుబిల్లి

రాయచోటి, న్యూస్‌టుడే: ఒంటరి మహిళను కత్తితో బెదిరించి బంగారం చోరీకి దొంగ విఫలయత్నం చేసి.. ఆమె వద్ద ఉన్న ల్యాప్‌టాప్‌ను చోరీ చేశాడు. ఈ కేసును ఛేదించిన పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తే విస్తుపోయే వాస్తవాలు వెల్లడయ్యాయి. అంతర్రాష్ట్ర బస్సుల్లో ప్రయాణించే సాఫ్ట్‌వేర్ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకొని అదును చూసి వారి బ్యాగులను చోరీ చేస్తున్న అంతర్‌జిల్లా దొంగ.. వాటిలోని ల్యాప్‌టాప్‌లను విక్రయిస్తున్నట్లు గుర్తించారు. రాయచోటిలోని జిల్లా పాత పోలీసు కార్యాలయంలో ఎస్పీ ధీరజ్ కునుబిల్లి సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. 'ఈ నెల 13న సంబేపల్లె మండలం గుదియవాండ్లపల్లెలో ఒంటరిగా ఉన్న రెడ్డెమ్మ అనే మహిళను గమనించిన దుండగుడు ఆమె నుంచి బంగారు చోరీకి విఫలయత్నం చేశాడు. ఆమె ప్రతిఘటించడంతో ఇంట్లో ఉన్న ల్యాప్‌టాప్‌తో దొంగ పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయగా రాయచోటి డీఎస్పీ ఎం.ఆర్.కృష్ణమోహన్ ఆధ్వర్యంలో పోలీసు బృందం దర్యాప్తు చేపట్టింది. 18న ఆదివారం సాయంత్రం గుర్రంకొండ మండలంలోని కలకడ క్రాస్ వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న గుర్రంకొండ మండలం సరిమడుగుకు చెందిన నరేష్(35) అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించడంతో ల్యాప్‌టాప్‌ల చోరీ విషయం వెలుగు చూసింది. నరేష్ రాయచోటి-తిరుపతి, రాయచోటి-బెంగళూరు ప్రాంతాలకు వెళ్లే ఆర్టీసీ, ప్రైవేట్ బస్సుల్లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల బ్యాగులు లక్ష్యం చేసుకొని ల్యాప్‌టాప్‌లు చోరీ చేసి.. ఇతర ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు తేలింది. నగేష్ నుంచి రూ.15.05 లక్షల విలువైన 23 ల్యాప్‌టాప్‌లు, ద్విచక్ర వాహనం, చరవాణిని పోలీసులు స్వాధీనం చేసుకున్నాం. నరేష్‌పై గతంలో తిరుపతి ఈస్ట్ పోలీసు స్టేషన్, గుర్రంకొండ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. వాటి ఆధారంగానే సీసీ కెమెరాల్లో పరిశోధించి నిందితుడి చిత్రాన్ని గుర్తించాం. చోరీసొత్తును తక్కువ సమయంలో రికవరీ చేసిన డీఎస్పీ కృష్ణమోహన్, సీఐ రోషన్, క్రైం బ్రాంచి పోలీసులకు ఎస్పీ నగదు రివార్డు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ (పరిపాలన) ఎం.వెంకటాద్రి, డీఎస్పీ కృష్ణమోహన్, సీఐ రోషన్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

పొదుగు వాపు.. జాగ్రత్తలు

చిన్నమండెం, న్యూస్‌టుడే: పాడి పశువుల్లో పొదుగు వాపు వ్యాధి రాకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని అన్నమయ్య జిల్లా పశు సంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టరు కె.గుణశేఖరపిళ్లై తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో పాడి పెంపకమే జీవనాధారంగా సాగించే రైతులు ఎక్కువగా ఉన్నారు. పెంపకంలో మెలకువలు పాటించాలని జేడీ సూచిస్తున్నారు. అధిక పాలనిచ్చే సంకరజాతి పాడి పశువుల్లో పొదుగు వాపు వ్యాధి పాలదిగుబడిపై ప్రభావం చూపే జబ్బుల్లో ప్రధానమైంది. జాగ్రత్తలు తీసుకుంటే పాలు తగ్గకుండా చేసుకోవచ్చు.

వ్యాధి రాకుండా ముందస్తు చిట్కాలు

రైతేరాజు

చూడి పశువుల్లో చివరి రెండు మాసాలు పాలు పితుకుట ఆపాలి. పాలు స్రవించే పొదుగులోని కణజాలాలకు విశ్రాంతి కల్పించడంతో ఈనిన తర్వాత ఆశించిన మేర పాల దిగుబడి ఉంటుంది. పాడి ఆవులు వట్టిపోయే దశలో సెప్రావిన్ లేదా మమాల్ మందును పొదుగులోని నాలుగు భాగాలకు ఎక్కించడం ద్వారా ఈనిన తర్వాత పొదుగువాపు వ్యాధి వచ్చే అవకాశాలు తక్కువ. పరిసరాల పరిశుభ్రతతో పాటు పాకను, పొదుగును శుభ్రంగా ఉంచుకోవాలి. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా షెడ్డులను శుభ్రంగా ఉంచుకోవాలి. ఈ జాగ్రత్తలు రైతులు పాటించాలి.

బొప్పాయి సాగు.. లాభాలు బాగు

సోమల, న్యూస్‌టుడే: బొప్పాయి సాధారణ సాగుతో పాటు సేంద్రియ పద్ధతిలోనూ సాగు చేస్తున్నారు. ఈ పద్ధతిలో సాగు ఖర్చులు తగ్గించుకోవడంతో పాటు అధిక దిగుబడులు సాధిస్తున్నారు.

సాగు పద్ధతులు: బొప్పాయి మొక్కలు నాటిన తొమ్మిదో నెల నుంచే దిగుబడి ప్రారంభమౌతుంది. రెండు నుంచి మూడు సంవత్సరాల వరకు దిగుబడినిస్తుంది. ఎకరాకు 800 నుంచి 1000 మొక్కల వరకు నాటుకోవాలి. మొక్కలకు బిందు సేద్యం ద్వారా నీరు, ఎరువులు, అధిక కూలీల, సాగు ఖర్చులు తగ్గించుకోవచ్చు.

బొప్పాయిలో రకాలు: జీ15, తైవాన్ రెడ్‌లేడి బొప్పాయి, బాదల్ రకాల మొక్కలు ఎక్కువగా సాగు చేస్తున్నారు. వీటిలో జీ15 రకం మంచి రుచితో పాటు సుమారు ఒక్కో కాయ కేజీ నుంచి నాలుగు కేజీల వరకు బరువు పెరుగుతుంది. ఈ రకం బొప్పాయికి తెగుళ్లు తక్కువ. ఎకరాకు 30 నుంచి 40 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. మొక్కలు అనంతపురం, సోలాపూర్, రాజమండ్రి, మహారాష్ట్రలో దొరుకుతాయి. మొక్క ధర రూ.10 నుంచి రూ.25 వరకు దిగుమతి ఖర్చులతో పాటు ఉంటుంది.

మార్కెట్ సౌకర్యం: బొప్పాయి కోతకు వస్తే కలికిరి, మదనపల్లె, సోమల, కలకడ, పుంగనూరు, మదనపల్లె ప్రాంతాల నుంచి ఏజెంట్లు తోటల వద్ద కొనగోలు చేస్తారు. ఢిల్లీ, చెన్నై, మధ్యప్రదేశ్, కేరళ రాష్ట్రాలకు ఎగుమతి చేస్తారు.

నికర ఆదాయం

అయిదు ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని బొప్పాయి సాగు చేస్తున్నాను. 40 ట్రాక్టర్ల పశువుల ఎరువు వినియోగించాను. అనంతపురం నుంచి జీ-15 రకం బొప్పాయి మొక్కలను బిందు సేద్యంతో సాగు చేశాను. ఇందుకు రూ.8లక్షలు ఖర్చయింది. తొలిపంట 120 టన్నులు దిగుబడి వచ్చింది. కిలో రూ.8 నుంచి రూ.10లకు విక్రయించాను. రూ.నాలుగు లక్షల ఆదాయం వచ్చింది. ప్రస్తుతం రెండో పంట 50టన్నుల పైగా దిగుబడి ఉంటుంది. నికర ఆదాయం రావడంతో పాటు నష్టాల భయం ఉండదు.

- వెంకట్రమణ, రైతు, అడసుపల్లె, సోమల మండలం

జొడిపిపై రైతుల్లో ఆసక్తి

పలమనేరు: నియోజకవర్గ పరిధిలో పలమనేరు మండలంలోని నూనెవారిపల్లె, పెంగరగుంట గ్రామాల్లో రైతులు జొడిపి పొట్టేళ్ల పెంపకంపై ఆసక్తి చూపుతున్నారు. వి.కోట, బైరెడ్డిపల్లె మండలాల్లోనూ వీటిని పెంచి ఆదాయాలను పొందుతున్నారు.

ఎక్కడి నుంచి తెస్తారు: నెల్లూరు జొడిపి జాతి పొట్టేలు పిల్లలను రైతులు బైరెడ్డిపల్లె సంత నుంచి కొనుగోలు చేస్తారు. ఆరు నెలల వయసు పిల్లలను తీసుకొచ్చి 10 నెలల వరకు పెంచుతారు. ప్రతి ఏటా మే నెలలో వచ్చే బక్రీద్ పండగకు తమిళనాడు రాష్ట్రం నుంచి వ్యాపారులు వచ్చి కొనుగోలు చేస్తారు.

ధరలు.. ఆరు నెలల వయసు నుంచి ఎనిమిది నెలల వయసులో రూ.10 వేల ధర పలుకుతుంది. రైతు పది నెలల వరకు పెంచి మార్కెట్‌లో విక్రయిస్తాడు. అప్పుడు 80 కిలోల బరువు పెరుగుతుంది.

ఆహారం: ఈ పొట్టేళ్లకు పచ్చగడ్డితో పాటు మల్బరీ ఆకులను వేస్తారు. బాగా పెరగటానికి మల్బరీ ఆకు దోహదపడుతుంది. రైతులు రెండు రకాలుగా ఆలోచించి తమకున్న ఒకటి, రెండెకరాల వ్యవసాయ భూమిలో మల్బరీతో పాటు మరో వైపు పట్టు పురుగులు పెంచుతున్నారు. ఆకుతో పాటు దాణా, గానుగ పిండి వినియోగిస్తారు. మొత్తం ఆహారంలో 70 శాతం మల్బరీ ఆకు ఉంటుంది.

ఆదాయం: ప్రస్తుతం రైతులు 80 కిలోల వరకు పొట్టేళ్లను పెంచి మార్కెట్‌లో రూ.40 వేల నుంచి రూ.50 వేల ధరకు విక్రయిస్తారు.

మంచి లాభదాయకం: రైతులు జొడిపి రకం పొట్టేళ్లను పెంచడం వల్ల ఎక్కువ లాభాలను పొందవచ్చు. పొట్టేలు ఫారం ఉన్న రైతులకు విత్తన పొట్టేళ్లను ప్రభుత్వం అందజేస్తుంది. పలమనేరు షీప్ ప్రాజెక్టు తరఫున ఇచ్చే విత్తనపు పొట్టేలు పిల్లకు రైతు కిలోకు రూ.400 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఆరు నెలల పిల్లలను రైతులకు సరఫరా చేస్తాం. గత ఏడాది జిల్లా వ్యాప్తంగా 50 విత్తనపు పిల్లలను అందజేశాం.

- డాక్టర్ భారతి, సీనియర్ సైంటిస్టు, షీప్ ప్రాజెక్టు, పలమనేరు

ప్రశ్న జవాబు

రేణిగుంట, న్యూస్‌టుడే: ప్రశ్న: వరి ఐదు ఎకరాల్లో పండిస్తున్నాను. నా పంట ఈ-క్రాప్ బుకింగ్‌లో నమోదు అయిందా లేదా? నమోదైతే సక్రమంగా ఉన్నదా లేదా అని ఎలా తెలుసుకోవాలి?

- సదాశివరెడ్డి, రైతు, ఆర్.మల్లవరం, రేణిగుంట మండలం

జవాబు: రాష్ట్ర ప్రభుత్వం-రైతు సేవా కేంద్రం అధికారి పంట నమోదు చేసిన వెంటనే రైతు తమ ఫోన్‌లోని గూగుల్‌లో కర్షక్ వెబ్‌సైట్‌లో ఈ-క్రాప్ అని ఉన్న లింక్‌ని క్లిక్ చేసి రైతు ఆధార్, ఓటీపీ నమోదు చేసిన తరువాత రైతు సేవా కేంద్రం అధికారి నమోదు చేసిన పంట నమోదు వివరాలన్నీ పరిశీలించవచ్చు. అందులో ఏమైనా తప్పులు ఉంటే గ్రీవెన్స్ నమోదు చేసుకునే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది.

- సునీల్‌కుమార్, మండల వ్యవసాయాధికారి

బహిరంగ వేలం

జనవరి నెల తేది : 21.01.2026 & 28.01.2026

Vehicle No.	Description	Year
AP03TE3670	TATA ACE	2016
TN97B5373	TATA ACE GOLD BS6 DIESEL	2021
AP39KM5325	ETIOS VX D DIESEL 5 SEATER	2015
AP03TG2270	TATA ACE MEGA XL	2017
AP39W7270	MAHINDRA BOLERO PICK UP 1.3T	2019
AP07BF9694	JCB 3DX	2012
AP40AD9484	EECO 5 STR AC BS6 PETROL 5 SEATER	2023
AP05BR0999	SCORPIO VLX MHAWK 2.2 BS4 2WD HE 1 DIESEL 7 SEATER	2010
AP03TG0290	AL DOST	2017
AP39RD8354	ALTO K10 VXI+ BS6 PETROL 5 SEATER	2022
AP37TC4891	EICHER 11.14 FBT	2013
AP39UK2675	AL DOST	2017
AP03TG2210	MAHINDRA BOLERO PICK UP	2017
AP16TF1416	AL DOST	2014
AP39TY0147	EICHER 11.10 FBT	2012
AP03TG1657	MAHINDRA BOLERO MAXI TRUCK PLUS	2017
AP26TL0657	AL DOST	2018
AP03TE3359	AL DOST	2016
KA02AE9752	TOYOTA ETIOS DIESEL-P	2015
AP39UM3110	AL 2518 FBT-T	2018
AP39WA1654	TATA MAGIC EXPRESS BS6 PETROL-P	2024
AP03CD1223	TAFE 241	2016
AP03X9806	EICHER 10.95 FBT	2010
AP02TC3568	EICHER PRO 1095 FBT	2015
AP27TX6107	MAHINDRA BOLERO MAXI TRUCK PLUS	2015
AP03BF0117	I20 I GEN 1.4L U2 CRDI MAGNA DIESEL 5 SEATER	2013
AP39VB1362	TOYOTA ETIOS DIESEL-P	2015
AP31TV3885	CHEVROLET TAVERA NEO-P	2012
AP39NS7922	ETIOS D 4D GD DIESEL 5 SEATER	2015
AP26CD2979	VITARA BREZZA 1.2L ZDI+ MT DIESEL 5 SEATER	2018

గమనిక : పైన తెలిపిన వాహనముల యొక్క రుణగ్రహీత(లు) / హామీదారులు మా యందు ఋణం పొంది వాహనము కొనుగోలుచేసి ఋణము చెల్లించనందువలన పలుమార్లు నోటీసులను పంపడమైనది. కాని ఖాతరు చేయనందువలన పలుమార్లు నోటీసు పంపడమైనది. కాని ఖాతరు చేయనందున పై వాహనములను వేలము ద్వారా విక్రయించి ఋణము రాబట్టుకొనుటకు కంపెనీ నిర్ణయించడమైనది. షరతులు వర్తిస్తాయి.

వేలము జరుగు ప్రదేశం : శ్రీరామ్ ఆటోమాల్ ఇండియా లిమిటెడ్, NH No.205, తూకివాకం గ్రామం, RPR కన్వెన్షన్ సెంటర్ ప్రక్కన, తిరుపతి-517320

శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్

డి.నెం.19-03-13/కె, 1వ అంతస్తు, హోండ షోరూమ్ దగ్గర, రేణిగుంట రోడ్డు, తిరుపతి - 517501, ఆం.ప్ర. ఫోన్ : 0877-2221287, 90000 80798

జాతీయస్థాయి ఖోఖో పోటీలకు అమృత

ఏర్పేడు, న్యూస్‌టుడే: మండలంలోని పంగూరు జడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థిని అమృత జాతీయ స్థాయి ఖోఖో పోటీలకు ఎంపికైంది. ఈ నెల 11 నుంచి 15వ తేదీ వరకు కాజ్‌పేట రైల్వేస్టేడియంలో జరిగిన పాఠశాల విద్యార్థుల క్రీడా పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి అర్హత సాధించింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నాజర్ హుసేన్, ఉపాధ్యాయులు అమృతను సోమవారం అభినందించారు.

కిలో మునగ రూ.400

వెంకటగిరి, న్యూస్‌టుడే: సాంబారులో మునగకాయ లేనిదే రుచి రాదు. ఇందు కోసం తప్పనిసరిగా వాడుతుంటారు. ప్రస్తుతం దాని ధర వినగానే ప్రజలు బెంబేలెత్తుతున్నారు. మూడునెలల కిందట అధిక దిగుబడి రావడంతో కొన్నిచోట్ల ఉచితంగా కూడా అందించారు. ప్రస్తుతం దిగుబడులు లేక కిలో ఏకంగా రూ.400 చేరింది. మహారాష్ట్ర నుంచి చెన్నైకు అక్కడి నుంచి జిల్లాకు దిగుమతి చేసుకుంటున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. ఇటీవల సంక్రాంతి సందర్భంగా సాంబారులో ఒకట్రెండు కాయలతో మమ అనిపించారు.

రైతుసేవా కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు

అవగాహన బ్యానర్లను ఆవిష్కరిస్తున్న కలెక్టర్ వెంకటేశ్వర్, ఇతర అధికారులు

తిరుపతి(వ్యవసాయం), న్యూస్‌టుడే: జిల్లాలో 2025-26 ఖరీఫ్ పంటకాలంలో పండించే వరి ధాన్యాన్ని రైతుసేవా కేంద్రాల ద్వారా కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయనున్నట్లు కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ తెలిపారు. ప్రచార ప్రతులను వ్యవసాయ, పౌరసరఫరాల శాఖ అధికారులతో కలిసి సోమవారం ఆవిష్కరించారు. గ్రేడ్ -ఎకు రూ.2,389, సాధారణ రకానికి రూ.2,369 కనీస మద్దతు ధర ప్రకటించినట్లు వెల్లడించారు. రైతులు తమ సమస్యలపై పౌరసరఫరాల సంస్థ కంట్రోల్ రూమ్‌ను (80089 01962) సంప్రదించాలన్నారు. శిక్షణ కలెక్టర్ సందీప్ రఘువాన్షీ, డీఆర్వో నరసింహులు, జిల్లా పౌరసరఫరాల మేనేజర్ బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

18th ANNIVERSARY వార్షికోత్సవ శుభాకాంక్షలు

ids ... for better diagnosis **ఇందు డయాగ్నోస్టిక్ సర్వీసెస్ & ఇందు స్కిన్ & కాస్మొటాలజి క్లినిక్**

పాత మెటర్నిటీ హాస్పిటల్ రోడ్డు రాజన్న పార్కు దగ్గర, తిరుపతి, ఫోన్: 0877-2220143

డా|| కిషోర్ అనిమిరెడ్డి, MD (Micro), క్లినికల్ మైక్రోబయాలజిస్ట్, ప్రొఫెసర్, అపోలో మెడికల్ కాలేజ్.
డా|| జె.ఇందుమతి, M.B.B.S., D.D.V.L., డెర్మటాలజిస్ట్ & కాస్మొటాలజిస్ట్

కలియుగదైవం శ్రీ వేంకటేశ్వరుని పాదపద్మముల చెంత తిరుపతిలో అత్యాధునిక సౌకర్యాలతో ఇందు డయాగ్నోస్టిక్ సర్వీసెస్, ఇందు స్కిన్ & కాస్మొటాలజీ ద్వారా ప్రజలకు వైద్య సేవలు అందిస్తూ 17 వసంతాలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న శుభసందర్భంగా "భారత మహిళా శిరోమణి" అవార్డు గ్రహీత, మా సోదరి డా|| జె.ఇందుమతి గారికి మరియు మా బావగారు డా|| కిషోర్ అనిమిరెడ్డి, MD (Micro) గారికి హృదయపూర్వక వార్షికోత్సవ శుభాకాంక్షలు

శ్రీమతి & శ్రీ దొడ్ల తనూజ కరుణాకర్‌రెడ్డి
దొడ్ల వేదాంత రామిరెడ్డి & దొడ్ల రుషికారెడ్డి
ఉమ్మడి చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రచార కార్యదర్శి,
తుమ్మలగుంట, తిరుపతి రూరల్ మండలం, చంద్రగిరి నియోజకవర్గం
సెల్: 9885185559, 9533555559

డయల్ యువర్ సీఎండీకి 49 వినతులు

తిరుపతి (నగరం), న్యూస్‌టుడే: విద్యుత్తు వినియోగదారుల సమస్యల సత్వర పరిష్కారం లక్ష్యంగా సోమవారం నిర్వహించిన డయల్ యువర్ ఏపీ ఎస్పీడీసీఎల్ సీఎండీకి 49 వినతులు వచ్చినట్లు ఆ సంస్థ సీఎండీ శివశంకర్ తెలిపారు. సోమవారం తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి జిల్లాల వినియోగదారులు పలు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. సంస్థ డైరెక్టర్లు పి.అయూబ్ ఖాన్, కె.గురవయ్య, కె.రామమోహన్ రావు, సీజీఎంలు పాల్గొన్నారు.

నేటి నుంచి ఈఎస్ఎల్ ప్రాంతీయ క్రికెట్ పోటీలు

జూనియర్ విభాగంలో తలపడనున్న జట్లు

అనంతపురం క్రీడలు, న్యూస్‌టుడే: ఈనాడు స్పోర్ట్స్ లీగ్ ప్రాంతీయ స్థాయి క్రికెట్ టోర్నీ మంగళవారం నుంచి మొదలవుతుంది. జిల్లాస్థాయి టోర్నీలో ఛాంపియన్లుగా నిలిచిన రాయలసీమ జిల్లాల జట్లు తలపడనున్నాయి. విన్సెంట్ డీపాల్ మైదానం వేదికగా రెండు రోజులు, రాయలసీమ క్రికెట్ మైదానంలో ఫైనల్ పోటీ ఉంటుంది. ధనిక్ భారత్ విద్యాసంస్థల సమర్పణలో రెండో అంచెలో జరిగే ఈ పోటీల్లో అనంతపురం జిల్లాతో పాటు చిత్తూరు, కర్నూలు, కడప జిల్లాల జట్లు పాల్గొంటున్నాయి. గత నెలలో ఈఎస్ఎల్ జిల్లాస్థాయి క్రికెట్ టోర్నీ ముగిసిన విషయం తెలిసిందే. గ్రామీణ క్రికెటర్లలో దాగిన ప్రతిభను వెలికితీయాలన్న సంకల్పంతో 15వ సారి ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఈఎస్ఎల్ గిన్నిస్ బుక్ రికార్డులకు ఎక్కిన విషయం తెలిసిందే. రాయలసీమ రాకర్స్‌గా ఏ జట్టు అవతరిస్తాయో తెలియాలంటే మరో మూడు రోజులు వేచి చూడాల్సిందే. ప్రాంతీయ స్థాయి పోటీల్లో ప్రతి మ్యాచ్‌కు 20 ఓవర్లు నిర్ణయించారు.

జూనియర్ విభాగంలో నేటి పోటీలు

- ఉదయం 9 గంటలకు **అనంతపురం × కడప**
- మధ్యాహ్నం 1.30 గంటలకు **చిత్తూరు × కర్నూలు**

EENADU SPORTS LEAGUE 2025

Title Sponsor: ధనిక్ భారత్ విద్యా సంస్థలు IIT-JEE | NEET
Protein Partner: నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ (Non-Govt. Public Charitable Trust)
Beverage Partner: CMR SHOPPING MALL The joy of life
Regional Sponsor: MITS DEEMED TO BE UNIVERSITY MADANAPALLE INSTITUTE OF TECHNOLOGY & SCIENCE
Gift Partner: KL (DEEMED TO BE UNIVERSITY)
Digital Partner: ఈనాడు.నెట్ — TV Partner: ETV Bharat, ETV ఆంధ్రప్రదేశ్
Organised by ఈనాడు

ఫిబ్రవరిలో విశేష పర్వదినాలు

తిరుమల, న్యూస్‌టుడే: తిరుమలలో ఫిబ్రవరిలో విశేష పర్వదినాలు జరగనున్నాయి. 1న శ్రీరామకృష్ణతీర్థ ముక్కోటి, మాఘ పౌర్ణమి గరుడసేవ, 3న తిరుమొళి శైయాళ్వార్, 6న కూరత్తాళ్వార్ వర్ష తిరునక్షత్రం, 26న శ్రీవారి తెప్పోత్సవాల ప్రారంభం, 28న కుళశేఖరాళ్వార్ వర్ష తిరునక్షత్రం జరగనుంది.

భూ బాధలు.. ఎడతెగని గాథలు

75% పైగా విన్నపాలు వాటిపైనే

తిరుపతి (మంగళం), న్యూస్‌టుడే: ఆరు దశాబ్దాలకు పైగా నివాసముంటున్నా ఇళ్లు మీవి కావంటున్నారు.. కొందరు ఇళ్లు కట్టుకుంటుంటే అధికారులు అడ్డుపడుతున్నారు.. న్యాయం చేయాల్సిన వారు పలుకుబడి ఉన్న వాళ్లకు కొమ్ము కాస్తున్నారు.. మా గోడు ఎవరికి విన్నవించినా పరిష్కారం చూపేవారు కనిపించక.. మీరే న్యాయం చేయాలి సర్.. అంటూ కలెక్టర్ వెంకటేశ్వర్ ఎదుట పలువురు బాధితులు వాపోయారు. సాగరమాల రోడ్డు నిర్మాణానికి స్థలాలు ఇచ్చి పరిహారం పొందని వారు.. పరిహారం ఇవ్వకుండా పనులు చేయవద్దని కోర్టు ఉత్తర్వులు ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదంటూ మరికొందరు వాపోయారు. ఇలా సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదికలో 75 శాతం మంది భూసమస్యలపై కలెక్టర్‌కు వినతులు సమర్పించారు.

కుటుంబ సభ్యులతో పాదిలి సాలమ్మ

ఆరవై ఐదేళ్ల అనుభవం ఉన్నా...

పుల్లంపేట మండల కేంద్రంలోని సర్వే నంబరు 266లో 3.5 సెంట్ల స్థలంలోని రేకుల షెడ్డులో 65 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నాం. ఇటీవల కురిసిన వర్షాలకు పక్కనే ఉన్న కాలువ పొంగి మా ఇంటిని ముంచేసింది. తిరిగి నిర్మించుకుందామని ప్రయత్నిస్తే ఒకరు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. అధికారులు పోలీసులను పంపి పనులు అడ్డుకుంటున్నారు. ఇంటిపన్ను, నీటిపన్ను, విద్యుత్తు ఛార్జీలు చెల్లిస్తున్నామని చెప్పినా అధికారులు పట్టించుకోవడం లేదు.. అంటూ పాదిలి సాలమ్మ కుటుంబ సభ్యులతో కలిసి నివేదించారు.

ప్రొసీడింగ్స్ ఇచ్చినా.. స్థలాలు ఇవ్వలేదు

శెట్టిపల్లె భూముల్లో ఇళ్ల స్థలాలు కొనుగోలు చేసిన మాకు న్యాయం జరగలేదు. గతంలో జరిగిన రికార్డుల పరిశీలనలో, సర్వేల్లో మా భూములపై ఎలాంటి కేసులు లేవని తేల్చిన అధికారులే ఇప్పుడు కేసులు ఉన్నాయని చెబుతున్నారు. సమస్యను పరిష్కరించి, ప్రస్తుతం స్థలాలు పొందిన లబ్ధిదారులతోపాటే మాకూ స్థలాలు కేటాయించేలా చర్యలు తీసుకోండి అంటూ శెట్టిపల్లె భూముల్లో ఇళ్ల స్థలాలు కొనుగోలు చేసినవారు కమ్యూనిస్టు నాయకులతో కలిసి కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.

పరిహారం ఇవ్వకుండానే రోడ్డు నిర్మాణం... : నాయుడుపేట సమీపంలోని పుదూరు గ్రామంలో వరిపైరు తొలగించి సాగరమాల ప్రాజెక్టులో భాగంగా రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించారు. సంక్రాంతి రోజు పైరును వాహనాలతో తొక్కించారు. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు పట్టించుకోకుండా పనులు చేపట్టారు. కోర్టు ఆదేశాలు అమలయ్యేలా చర్యలు తీసుకోండి.. అంటూ తీగల భాస్కర్, ఆయన భార్య రాజేశ్వరి కలెక్టర్‌ను కోరారు.

గంజాయి అక్రమార్కులపై పీడీ యాక్టు

శ్రీకాళహస్తి, న్యూస్‌టుడే: పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలోని శ్రీరాంనగర్ కాలనీకి చెందిన కిరణ్‌కుమార్(24), బృందమ్మ కాలనీకి చెందిన వంశీ(24)లపై పీడీయాక్టు నమోదు చేయాలని ప్రభుత్వ ప్రిన్సిపల్ కార్యదర్శి ముఖేష్‌కుమార్ మీనా ఆదేశాలు జారీ చేశారు. నిందితులు ఇద్దరూ పట్టణ పరిధిలో గంజాయి అక్రమ తరలింపు, విక్రయాలు చేపట్టడంపై ఒక్కొక్కరిపై రెండు కేసులు నమోదయ్యాయి. వీరి వ్యవహారశైలిలో మార్పు రాక పోవడంతో పాటు ఎక్సైజ్ శాఖ, పోలీసు శాఖ అధికారులు ఇచ్చిన నివేదికల ఆధారంగా సోమవారం ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

పురందరదాసు జీవితసారమే ఆదర్శం

తిరుమల: సాక్షాత్తు నారద స్వరూపుడైన శ్రీపురందరదాసు కీర్తనలు యావత్తు లోకోత్తులేనని.. మానవాళికి పురందరదాసు జీవితసారమే ఆదర్శమని దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి ఆనందతీర్థాచార్యులు పేర్కొన్నారు. తిరుమలలో మూడు రోజులుగా తితిదే దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో పురందరదాసు ఆరాధన మహోత్సవాలు సోమవారం ఆస్థాన మండపంలో ఘనంగా ముగిశాయి. పురందరదాసులు తన జీవితకాలంలో 4.75 లక్షల సంకీర్తనలు రచించారని తెలిపారు.

EENADU Classifieds

FINANCIAL SERVICES

ఆంధ్రప్రదేశ్‌లో Govt. ఉద్యోగస్తులకు, రిటైర్డ్ పెన్షనర్లకు సులభవాయిదా లేదా నెలవారీ వడ్డీ పద్ధతిలో పర్సనల్ లోన్స్. అయోధ్య కోఆపరేటివ్ సొసైటీ ✆7386201191

HEALTH & CARE

PAEDIATRIC

శ్రీవిష్ణు చిన్నపిల్లల హాస్పిటల్: డా|| కె.కీర్తన (M.D., Pediatrics, SVMC & Ex. Senior Resident RUIA, Fellow in Neonatology) పురిటి బిడ్డలు & చిన్నపిల్లల వైద్యనిపుణులు, 24X7 ఎమర్జెన్సీ కేసులు చూడబడును. మనోహరి హాస్పిటల్ ప్రక్కన, రెడ్డి & రెడ్డి కాలనీ, తిరుపతి ✆ 63035 53359.

TO LET

Flat 444, 2BHK Aaditri Empress Gated Community Apartment, Near Narayanadri Hospital, Tirupati ✆ +91 85000 22255, +91 91770 00456.

JOBS

క్రాంతి రోడ్ ట్రాన్స్‌పోర్ట్ తిరుపతి ఆటోనగర్ బ్రాంచ్ ఆఫీస్ నందు గుమస్తాలుగా పనిచేయుటకు 10th ఆపై చదివిన వారు మరియు ట్రాన్స్‌పోర్ట్ రంగంలో అనుభవం కలిగిన అభ్యర్థులు సంప్రదించగలరు PH: 90745 89999.

సివిల్ కాంట్రాక్టర్ వద్ద పనిచేయుటకు అనుభవం కలిగిన వ్యక్తి (Male) కావలెను. ఆకర్షణీయ జీతం కలదు. తిరుపతి ✆ 9963970999

ఒక ప్రముఖ హోటల్ నందు పనిచేయుటకు, మేనేజర్, సర్వీస్ బాయ్స్ కావలెను. ఆశించిన జీతము మరియు వసతి కల్పించబడును. Cont: 94938 90767.

ప్రముఖ కంపెనీలలో పనిచేయుటకు సెక్యూరిటీ సూపర్‌వైజర్స్, గార్డ్స్ & హౌస్‌కీపింగ్ మ్యాన్‌పవర్ కావలెను. అకామిడేషన్, PF, ESI కలదు. మదనపల్లె, చిత్తూరు, తిరుపతి. Cell: 99087 62620, 91007 53057, 91006 86805.

Exp. నర్సులు/ ఆయాలు/ వార్డ్ బాయ్స్ కావలెను. జీతం: Rs: 20,000/- నుండి 25,000/- వరకు. కూకట్‌పల్లిలో Hyd ✆ 6302532832, 8019117633.

Wanted Staff Nurses Anesthesia Technicians, Ward Boys, Ayas, Good Salary, Free Accommodation. Sree Ramadevi Hospital, Tirupati ✆ 98496 77970

WANTED female hostel incharges qualification any Degree, Age limit: 25 to 45 years, Salary upto: 15000/-. working location: Master Minds College, Tirupati. Contact: 89781 80843.

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్‌లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

THE EENADU WAY CLASSIFIEDS — B/W 5 లైన్ల ప్రకటన రూ. 500/- Colour 5 లైన్ల ప్రకటన రూ. 600/- మాత్రమే
తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో అన్ని రకాల బిజినెస్ వ్యవహారాలు
వివరాలకు... 80085 13290
మీ చిన్నారులకు పుట్టిన రోజు శుభాకాంక్షలు ఈనాడు ద్వారా తెలపండి



B/W: రూ. 600 Colour: రూ. 800
ప్రకటనలపై 5% GST వర్తించును

(c) eenadu

తిరుపతి

•తిరుపతి • చంద్రగిరి

శివలింగం కాదు కంద

రైతుసాధికార సంస్థ - వ్యవసాయశాఖ అధ్వర్యంలో కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం ప్రత్యేక స్టాల్ ఏర్పాటు చేస్తున్నారు. రైతులు ప్రకృతి విధానంలో పండించిన ఆకుకూరలు, కూరగాయలను పీజీ ఆర్ఎస్‌కు వచ్చే ప్రజలు, ఉద్యోగులు వాటిని కొనుగోలు చేస్తుంటారు. రైతులు తీసుకువచ్చిన కూరగాయల్లో శివలింగం రూపంలో ఉన్న ఓ కందగడ్డ అందరినీ ఆకట్టుకుంది. **- ఈనాడు, తిరుపతి**

డివైడర్ తొలగింపు

తిరుపతి (బైరాగిపట్టెడ), న్యూస్‌టుడే: కొర్లగుంట కూడలిలో డివైడర్‌ను ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఆధ్వర్యంలో ట్రాఫిక్ పోలీసులు సోమవారం తొలగించారు. సమస్యపై ఇటీవల జరిగిన జనవాణిలో కొర్లగుంటవాసులు వినతిపత్రం ఇచ్చారు. స్పందించిన ఎమ్మెల్యే, ట్రాఫిక్ డీఎస్పీ రామకృష్ణాచారితో కలిసి తొలగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. నేతలు సామంచి శ్రీనివాస్, ఎం.రఘురామ్, రాజారెడ్డి, మహేష్ యాదవ్, దూది కుమారి తదితరులు పాల్గొన్నారు.

బీసీఈఎఫ్ జిల్లా అధ్యక్షుడి ఎన్నిక

తిరుపతి (విద్య, మంగళం), న్యూస్‌టుడే: బీసీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (బీసీఈఎఫ్) తిరుపతి జిల్లా కార్యవర్గ ఎన్నికలు సోమవారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బట్టా భాస్కర్ నేతృత్వంలో జరిగాయి. జిల్లా గౌరవాధ్యక్షుడిగా వీరబ్రహ్మయ్య, అధ్యక్షుడిగా గణేష్‌బాబు, ప్రధాన కార్యదర్శిగా సునీల్‌దత్, కోశాధికారిగా పి.విజయ్‌కుమార్, కార్య నిర్వాహక కార్యదర్శిగా కిషోర్ ఎన్నికయ్యారు.

మేమున్నాం.. మీకు తోడుగా.. (10 AM TO 1 PM)
తిరుపతి : 80080 20003
చంద్రగిరి : 80085 74561
పాకాల : 80085 74563

చంద్రగిరి, న్యూస్‌టుడే:

సమస్య: ప్రభుత్వ బాలురు, బాలికల కళాశాలల పక్కన ఉన్న బందలమాను కాల్వ దుస్థితికి చేరింది. వ్యర్థాలు, ముళ్లపొదలతో నిండి ఉంది.

- నాగరాజనాయుడు, స్థానికుడు

సమాధానం: ఇటీవల కురిసిన వర్షాలకు ముళ్లపొదలు పెరిగాయి. కాల్వలో ఊటనీరు ప్రవహిస్తోంది. నీటిప్రవాహం తగ్గిన తర్వాత శుభ్రం చేయిస్తాం.

- చంద్రశేఖర్‌రెడ్డి, పంచాయతీ ఈవో

కష్టం చూసైనా కనికరించండి

చిత్రంలో ఉన్న యువకుడి పేరు ఇ.బాలాజీ. కళత్తూరు, ఎస్ఎల్‌పురం ఎస్టీకాలనీలో నివాసం ఉంటున్నారు. 2024 మార్చిలో రోడ్డు ప్రమాదం జరగడంతో ఎడమ కాలిని తొలగించారు. వికలాంగుల పింఛను ఇప్పించాలంటూ అధికారులకు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో విన్నవించారు..

సామాజిక భద్రతా పింఛన్ల కోసం పలువురు బాధితులు కలెక్టరేట్‌కు తరలివచ్చారు. సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్‌కు హాజరైౖ కలెక్టర్ వెంకటేశ్వర్ ఇతర అధికారుల వద్ద తమ గోడు వెల్లబోసుకున్నారు. తమ కష్టం, వైకల్యం కళ్ల ముందు కనిపిస్తున్నా పింఛన్లు అందడం లేదని, క్షేత్రస్థాయిలో కనీసం పట్టించుకొనేవారు లేకపోవడంతో కలెక్టరేట్‌కు తరలిరావాల్సి వస్తోందంటూ వాపోయారు. ఇకనైనా న్యాయం చేయాలంటూ విన్నవించారు. **-ఈనాడు, తిరుపతి**

వీల్‌ఛైర్‌లో వస్తున్న ఈ వృద్ధుడి పేరు చక్కా సుబ్రహ్మణ్యం. నగర శివారు పరిధిలోని మంగళంలో నివాసం ఉంటున్నారు. క్యాన్సర్ బారిన పడటంతో అతని ఎడమ కాలిని వైద్యులు తొలగించారు. వికలాంగుల ఫించను ఇప్పించాలంటూ కష్టాలు పడుతూ వచ్చారు. పీజీఆర్ఎస్ అధికారులకు నివేదించారు.

కుమారుడి సాయంతో కలెక్టరేట్‌కు వస్తున్న ప్రత్యేక ప్రతిభావంతురాలి పేరు డి.షకీలా. తిరుపతి పద్మావతిపురంలో నివాసం ఉంటున్నారు. వందశాతం కంటిచూపు లేదు. దివ్యాంగుల పింఛను కోసం ఇలా కష్టాలు పడుతూ వచ్చారు. ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేదంటూ తన ఆవేదన వ్యక్తం చేశారు.

'అనగనగా ఒక రాజు' రూ.100 క్లబ్‌లోకి

మాట్లాడుతున్న హీరో నవీన్ పొలిశెట్టి, చిత్రంలో హీరోయిన్ మీనాక్షి చౌదరి

తిరుపతి (మంగళం), న్యూస్‌టుడే: సంక్రాంతికి విడుదలైన 'అనగనగా ఒక రాజు' బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిందని ఆ చిత్ర హీరో నవీన్ పొలిశెట్టి అన్నారు. సినిమా విజయ యాత్రలో భాగంగా సోమవారం తిరుపతిలోని సంధ్యా థియేటర్‌లోని ప్రేక్షకులను చిత్ర బృందం పలకరించింది. ఈ సందర్భంగా హీరో మాట్లాడుతూ నాలుగు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ.100 కోట్లు వసూలు చేసిందని, తనకు ఇది మొదటి రూ.100 కోట్ల సినిమా అని, అందుకే ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో విజయ యాత్ర నిర్వహిస్తున్నట్లు చెప్పారు. హీరోయిన్ మీనాక్షి చౌదరి మాట్లాడుతూ తిరుపతితో ప్రత్యేక అనుబంధం ఉందని, ఏ సినిమా విజయవంతమైనా తిరుమలకు వచ్చి స్వామిని దర్శించుకోవడం ఆనవాయితీగా మారిందన్నారు.

పార్వేట మండపం సమీపంలో ఏనుగుల సంచారం

వనంలో ధ్వంసం చేసిన ఫెన్సింగ్

తిరుమల, న్యూస్‌టుడే: తిరుమల-పాపవినాశనం మార్గంలోని పార్వేట మండపం సమీపంలో ఏనుగుల గుంపు కలకలం సృష్టించింది. గోగర్భం జలాశయానికి సమీపంలోని చలమలో నీటిని తాగేందుకు 12 వరకు ఉన్న ఏనుగుల గుంపు సోమవారం తెల్లవారు జామున వచ్చింది. సమీపంలోని ఇనుప ఫెన్సింగ్‌ను ధ్వంసం చేయగా సమాచారం అందుకున్న తితిదే అటవీశాఖ సిబ్బంది అక్కడకు చేరుకుని వాటిని అతికష్టం మీద అటవీ ప్రాంతంలోకి మళ్లించారు. ఈ సందర్భంగా వాహన రాకపోకలను కొంతసేపు నిలిపివేశారు. ఈ ప్రాంతంలో ఏనుగుల సంచారం అప్పుడప్పుడు ఉంటుందని, సమాచారం అందగానే వాటిని అటవీప్రాంతంలోకి పంపుతున్నట్లు తితిదే అటవీశాఖ డిప్యూటీ ఆర్వో మధుసూదన్ తెలిపారు.

మురుగు మాయమయ్యే 'మ్యాజిక్'

రామచంద్రాపురం, న్యూస్‌టుడే: కుప్పం బాదూరు పంచాయతీ ఒడ్డుకాల్వ గ్రామంలో మురుగు వ్యవస్థ ప్రక్షాళనకు అధికారులు చర్యలు చేపట్టారు. గ్రామంలో 75 ఆవాసాలు ఉండగా మురుగునీరు వీధుల్లో ప్రవహించడంతో దుర్వాసనకు తోడు దోమల నిలయంగా ఉండేది. ఉపాధి హామీ పథకంలో 150 మీటర్లు పొడవు రూ.67 వేల ఖర్చుతో మ్యాజిక్ డ్రెయిన్-సోకాజ్ ఛానల్ పేరుతో నీరు నిలవకుండా, దోమల అభివృద్ధికి ఆస్కారం లేకుండా, సిమెంట్ రహిత మురుగు నీటి కాలువలు నిర్మించారు. 60 సెంటీమీటర్ల లోతుతో కాలువ తీసి రెండు వైపులా నల్ల బండలు అమర్చారు. కింద భాగంలో మూడు పొరలుగా కంకర నింపారు. ప్రతి 50 మీటర్లకు రెండు మీటర్ల లోతు ఇంకుడు గుంత తవ్వారు. ప్రతి ఇంటి నుంచి వచ్చే మురుగునీరు కాలువకు వచ్చేలా ఏర్పాటు చేశారు. దీంతో మురుగునీరు ఎక్కడికక్కడ కాలువలో ఇంకిపోతోంది. గ్రామంలో పారిశుద్ధ్యంతో పాటు స్వచ్ఛత చేకూరిందని గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఏర్పాటుకు ముందు

ఒడ్డికాలువలో ఏర్పాటు చేసిన డ్రెయిన్

ఒంటరి ఏనుగుతో పంట నష్టం

పాకాల, న్యూస్‌టుడే: ఒంటరి ఏనుగు సంచారంతో మండలంలోని పదిపుట్లబైలు పంచాయతీ పుల్లావాండ్లపల్లి, కొండకిందపల్లి, నడింపల్లి గ్రామాల పరిసరాల్లో పంటలకు తీవ్రనష్టం వాటిళ్లుతోంది. పాడిఆవుల కోసం తాము సాగు చేసిన నేపియర్ గ్రాసం, మొక్కజొన్న పంటలను తొక్కి పనికిరాకుండా చేసిందని రైతులు చుక్కా పురుషోత్తం, రాజేంద్ర, బి.నరసింహులు, జయచంద్ర తదితరులు వాపోయారు. అటవీ అధికారులు సత్వరం స్పందించాలని ప్రజలు కోరుతున్నారు.

పీడీ యాక్ట్ నమోదు

తిరుపతి (నేరవిభాగం), న్యూస్‌టుడే: కొర్లగుంట మారుతీనగర్‌కు చెందిన సయ్యద్ అజీమ్ (30)పై పీడీ యాక్ట్ నమోదుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. నిందితుడిపై హత్య, హత్యాయత్నం, అపహరణ, దోపిడీ, మహిళలతో అసభ్య ప్రవర్తన వంటి కేసులు నమోదయ్యాయి. జైలుకు వెళ్లినా ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో ముందస్తు నిర్బంధం (పీడీ యాక్ట్) కోసం జిల్లా యంత్రాంగం ప్రతిపాదించగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

మహారాజరాజశ్రీ తిరుపతి 4వ అదనపు జిల్లా జడ్జి వారి కోర్టులో
E.P. No. 156/2021, ARC No. 111/2019
శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ (లి) ..అవార్డు హోల్డరు
తిరుపతి బ్రాంచి-1, తరపు జి.పి.ఎ. హోల్డరు
V/s
శ్రీనివాసులు తలారి, వగైరా ...జె.డిఆర్.లు

వేలము ప్రకటన

ఇందుమూలముగా యావన్మందికి తెలియజేయడమైమనగా పై తెల్పిన అవార్డు హోల్డరు కంపెనీకి సంబంధించిన బాకీకి గాను 1వ జె.డి.ఆర్.కు సంబంధించిన ఈ క్రింది షెడ్యూలు దాఖలా ఆస్తిని కోర్టువార్లు తేది 04.02.2026 ఉదయం 10.30 గం॥ నుండి 5.30 గంటలలోగా వేలము వేయుదురు. ఆసక్తిగలవారు పై తెల్పిన కోర్టు నందు అనగా 04.02.2026 నాడు ఉదయం 10.30 గం॥లకు హాజరై వేలములో పాల్గొనవచ్చును.

SCHEDULE OF IMMOVABLE PROPERTY

Chittoor District, Sri Balaji Registration Distict, Tirupati Sub District, Tirupati Urban Mandal, No-29, Tirupati Village Accounts, Tirupati City, Municipal Ward No-20. Sivajyothi Nagar, Residential Area Sy No-695/2, Assessment No-101283436, House bearing D.no-20-3-154/3, bounded on: **East:** 7ft Width Lane, **West:** Site of K.Anasuya; **North:** Blind Hostel; **South:** 7ft Width Lane. Within this Site Admeasuring East to West 34 ft or 10.370 sq.mts, North To South On Eastren Side 13 ft or 3.965 sq.mts, and North to South on Western side 15 ft. or 4.757 sq. mts, comprising a total extent of 476 sq.ft or 52.88 sq.yards of site and in it constructed ACC Sheet roofed house along with all fixtures and appurtenant site therein.
D.Hr. Value Rs. 50,00,000/-,
Market Value Rs.25,73,200/-
Field Asst. Value Rs. 25,00,000/-

జి.వి.సుబ్బయ్య, న్యాయవాది,
డి.నెం.8-114/2, రాయల్ నగర్, ఆర్.సి.రోడ్డు, తిరుపతి
సెల్: 9440202564

సౌదీలో ఎన్టీఆర్ వర్ధంతి

చంద్రగిరి, న్యూస్‌టుడే: సౌదీ అరేబియా రియాద్‌లో దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు వర్ధంతిని ప్రవాస భారతీయులు ఘనంగా నిర్వహించారు. పేద, బడుగు, బలహీనవర్గాలకు తగిన గుర్తింపు తీసుకువచ్చిన ఘనత ఎన్టీఆర్‌కే దక్కుతుందన్నారు. ప్రవాస భారతీయులు రాజశేఖర్, జానీబాషా, వడ్లమూడి సారథినాయుడు, మధు, నిజాముల్, శిల్ప, సత్తిబాబు, భవానీశంకర్ తదితరులు పాల్గొన్నారు.

పాల్గొన్న ప్రవాస భారతీయులు

భద్రతా.. విలీనమా?

చంద్రగిరి, న్యూస్‌టుడే: అరిగిలవారిపల్లి ప్రాథమిక పాఠశాలకు చెందిన 3, 4, 5 తరగతుల విద్యార్థులను పనపాకం ఆదర్శ పాఠశాలలో విలీనం చేయడాన్ని తల్లిదండ్రులు నిరసిస్తున్నారు. అరిగిలవారిపల్లి ఈ పాఠశాలకు 2 కి.మీ. దూరం ఉంది. విద్యార్థుల భద్రత దృష్ట్యా ఆ పాఠశాలకు విద్యార్థులను పంపించడానికి తల్లిదండ్రులు ఒప్పుకోవడంలేదు. విద్యాశాఖ అధికారులు అరిగిలవారిపల్లి పాఠశాలలో 1, 2 తరగతులు నిర్వహిస్తున్నా విద్యార్థులను బడికి పంపకుండా ఇంటి వద్దే ఉంచుకున్నారు. విద్యార్థులతో కలసి సోమవారం ఆందోళన చేశారు. మార్గంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, తమ పిల్లల భద్రత కంటే విలీనమే ముఖ్యమా అంటూ వారు ప్రశ్నించారు. గ్రామంలోనే 1-5 తరగతులు నిర్వహించాలంటూ నినాదాలు చేశారు. గ్రామస్థుల వినతిని జిల్లా విద్యాశాఖ అధికారి ద్వారా కమిషనర్ దృష్టికి తీసుకెళ్లామని, ప్రభుత్వ ఆదేశాల మేరకు తదుపరి చర్యలు చేపడతామని చెప్పారు.

అరిగిలవారిపల్లి పాఠశాల వద్ద విద్యార్థులతో తల్లిదండ్రుల నిరసన

జూపార్క్ రోడ్డులో వ్యక్తి ఆత్మహత్య

తిరుపతి(నేరవిభాగం), న్యూస్‌టుడే: అలిపిరి - చెర్లోపల్లి మధ్య ఉన్న జూపార్క్ రోడ్డులో గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డారు. పడమర సీఐ మురళీమోహన్ వివరాల మేరకు.. భారతి విద్యాభవన్ ప్రవేశ ద్వారం ఎదురుగా ఉన్న అటవీ ప్రాంతంలో వ్యక్తి ఉరికి వేలాడుతుండగా గుర్తించారు. ఎలాంటి గుర్తింపు ఆధారాలు లేవు. ఉత్తరాది రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా భావిస్తున్నారు. .. వయసు సుమారు 27 ఏళ్లు ఉంటుంది. మృతదేహాన్ని రుయాకు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డికి 41 నోటీసులు

తిరుపతి (నేరవిభాగం) : వైకాపా విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డికి ఎస్వీయూ పోలీసులు 41 నోటీసులు అందజేశారు. ఈనెల 8న తిరుపతి ఆర్డీవో కార్యాలయం ఎదుట రోడ్డుపై ఆందోళన చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వైకాపా నాయకులు చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి, భూమన అభినయ్‌రెడ్డి, ఏఐఎస్ఎఫ్ నేత బండి చలపతి, మరో 10 మంది విద్యార్థి సంఘం నాయకులపై కేసు నమోదు చేశారు. కేసు విచారణకు ఈనెల 21న ఎస్వీ వర్సిటీ స్టేషన్‌కు రావాలని నోటీసులు అందజేశారు. మిగిలిన నాయకులు అందుబాటులో లేరని, త్వరలో అందజేయనున్నట్లు సీఐ రామయ్య తెలిపారు.

న్యాయవాదుల విధుల బహిష్కరణ

తిరుపతి (లీగల్), న్యూస్‌టుడే: తిరుపతి కోర్టు విధులను మంగళవారం బహిష్కరిస్తూ తీర్మానం చేసినట్లు తిరుపతి న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు గొట్టి గజేంద్ర, ప్రధాన కార్యదర్శి వి.విద్యానాథరెడ్డిలు సోమవారం తెలిపారు. సంక్రాంతి సెలవుల్లో న్యాయవాదుల సంఘం సీనియర్ సభ్యులు డి.దామోదర్‌రెడ్డి, బి.రామకృష్ణలు మృతిచెందగా వారికి సంతాపం తెలియజేయనున్నట్లు వెల్లడించారు.

గజ వాహనంపై అమ్మవారి దర్శనం

తిరుచానూరు, న్యూస్‌టుడే: శ్రీ పద్మావతి అమ్మవారు సోమవారం రాత్రి గజ వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి జన్మ నక్షత్రం ఉత్తరాషాడ పురస్కరించుకుని ఆలయంలో ఉదయం నుంచి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. రాత్రి అలంకార శోభితురాలైన అమ్మవారు తనకు అత్యంత ప్రీతిపాత్రమైన గజవాహనాన్ని అధిరోహించి భక్తులకు అభయం ప్రదానం చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.

శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు

తిరుమల, న్యూస్‌టుడే: శ్రీవారిని పలువురు ప్రముఖులు సోమవారం దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్‌లో శ్రీవారి మూలమూర్తిని ఎమ్మెల్యేలు కన్నా లక్ష్మీనారాయణ, గడ్డం వినోద్ కుమార్ దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం ఈటీవీ జబర్దస్త్ నటుడు ఆటో రాంప్రసాద్ సాయంత్రం శ్రీవారి మెట్టు మార్గంలో కాలినడకన తిరుమలకు చేరుకున్నారు.

23 నుంచి పీజీ సెమిస్టర్ పరీక్షలు

తిరుపతి(మహిళా వర్సిటీ), న్యూస్‌టుడే: శ్రీపద్మావతి మహిళా వర్సిటీలో ఈ ఏడాది పీజీ కోర్సుల్లో చేరిన విద్యార్థినులకు ఈనెల 23 నుంచి మొదటి సెమిస్టర్ పరీక్షలు ప్రారంభమవుతాయని ఎగ్జామినేషన్స్ డీన్ ఆచార్య అనురాధ తెలిపారు. ఎంఏ, ఎమ్మెస్సీ ప్రథమ సంవత్సరం విద్యార్థినులకు కోర్సు వారీగా ఉదయం, మధ్యాహ్నం పరీక్షలు ఉంటాయని, ఈనెల 31న ముగుస్తాయని పేర్కొన్నారు.

ఈ-నారీ, సీఆర్పీలతో పారదర్శకత

తిరుపతి (గ్రామీణం), న్యూస్‌టుడే: ఈనారీ, సీఆర్పీలతో పొదుపు సంఘాల్లో పారదర్శకత చేకూరుతుందని జిల్లా ప్రాజెక్టు మేనేజర్ ఐబీ వెంకటేష్ పేర్కొన్నారు. స్థానిక వెలుగు కార్యాలయంలో సోమవారం ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఏపీఎం నాగేశ్వరరావు, వెలుగు సిబ్బంది దూర్వాసులు నాయుడు, సీసీలు చిత్ర, రవి, రమేష్, ధనంజయ, వాహిని, సుజాత తదితరులు పాల్గొన్నారు.

పనితీరు ఆధారంగానే పార్టీ విస్తరణ

తిరుపతి(గాంధీరోడ్డు), న్యూస్‌టుడే: పార్టీలోని వివిధ మోర్చాల పనితీరు ఆధారంగానే పార్టీని విస్తరించే అవకాశం ఉంటుందని భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నారెడ్డి దయాకర్‌రెడ్డి పేర్కొన్నారు. పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్‌తో కలిసి ఆయన వివిధ మోర్చాల జిల్లా అధ్యక్షులతో సమీక్షించి పలు సూచనలు చేశారు. మోర్చాల జిల్లా అధ్యక్షులు నాగరాజు, ప్రజ్ఞ, గోపి ఆచారి, పార్థసారథి, పెంచలయ్య, జిల్లా కార్యదర్శులు నరేష్, బాలాజీ పాల్గొన్నారు.

జాతీయ సదస్సుకు ఏర్పాట్లు

తిరుపతి (వ్యవసాయం), న్యూస్‌టుడే: పంటలను ఆశించే తెగుళ్ల నివారణ కోసం శ్రీవేంకటేశ్వర వ్యవసాయ కళాశాలలో జాతీయస్థాయి సదస్సు నిర్వహిస్తున్నట్లు కళాశాల అసోసియేట్ డీన్ డా.ఎం.రెడ్డిశేఖర్ తెలిపారు. మంగళ, బుధవారాల్లో జరిగే సదస్సులో వ్యవసాయ వర్సిటీ ఉపకులపతి డా.ఆర్.శారదా జయలక్ష్మీదేవి, శాస్త్రవేత్తలు, ఎనిమిది రాష్ట్రాల పరిశోధక విద్యార్థులు పాల్గొంటారన్నారు.

నగరపాలిక కమిషనర్‌కు 36 వినతులు

తిరుపతి(నగరపాలిక), న్యూస్‌టుడే: నగరపాలక కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 36 వినతులు అందాయి. కమిషనర్ ఎన్.మౌర్య, కార్పొరేటర్లు అర్చీ మునికృష్ణ, నరసింహాచారి, నరేంద్ర తదితరులు పాల్గొన్నారు. భవానీనగర్‌లో ఆక్రమణ తొలగించాలని, టి.డి.ఆర్. బాండ్లు ఇప్పించాలని, మంగళం గరుడాద్రినగర్, రేణిగుంట శ్రీనివాసపురంలో సి.సి. రోడ్లు, మురుగునీరు కాలువలు నిర్మించాలని, డీమార్ట్ వద్ద వేగని రోధకాలు ఏర్పాటు చేయాలని వినతులు అందాయి. శాంతినగర్‌లో అక్రమ నిర్మాణాలు అరికట్టాలని, పద్మావతి ఆట వస్తువులకు మరమ్మతులు చేయాలను జీవకోన అంబేడ్కర్ విగ్రహం వద్ద చిరు వ్యాపారులు రోడ్డును ఆక్రమించారని కమిషనర్ దృష్టికి తెచ్చారు. కర్నాలవీధిలోని భేరివీధి నగరపాలిక పాఠశాలను కమిషనర్ తనిఖీ చేశారు. విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించాలన్న కార్పొరేటర్ నరసింహాచారి వినతి మేరకు తనిఖీలు చేసిన ఆమె గదుల్లో టైల్స్‌తో ఫ్లోరింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇరుకుగా ఉన్న అంగన్వాడీ కేంద్రంలో తగు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

వినతులు స్వీకరిస్తున్న కమిషనర్ ఎన్.మౌర్య

వేమన సాహితీ పురస్కారం అందజేత

తిరుపతి (బైరాగిపట్టెడ), న్యూస్‌టుడే: వేమన జయంతి సందర్భంగా సీనియర్ జర్నలిస్టు తెలకపల్లి రవికి వేమన సాహితీ పురస్కారం- 2025ను నిర్వాహకులు సోమవారం తిరుపతి వేమన విజ్ఞాన కేంద్రంలో అందజేశారు. కేంద్రం గౌరవాధ్యక్షుడు టెంకాయల దామోదరం, కార్యదర్శి నాగార్జున, ప్రముఖ సాహితీ విశ్లేషకులు మేడిపల్లి రవికుమార్, నడ్డి నారాయణ, మునిలక్ష్మి, గురునాథం, సాకం నాగరాజు, మల్లేశ్వరరావు, ఒ.వెంకటరమణ, రాఘవ, చెన్నకేశవ నాయుడు, రఫీ తదితరులు పాల్గొన్నారు.

పురస్కారం అందుకుంటున్న రవి

జూడో ఛాంపియన్‌షిప్‌కు ఎంపిక

తిరుపతి(క్రీడలు), న్యూస్‌టుడే: జాతీయ జూడో జూనియర్ ఛాంపియన్‌షిప్‌కు జిల్లా బాలబాలికలు ఎంపికయ్యారు. ఈనెల 23, 24, 25వ తేదీల్లో కోల్‌కతాలోని హౌరా వేదికగా జరగనున్న పోటీలకు రాష్ట్రవ్యాప్తంగా 8 మంది చొప్పున 16 మంది బాలబాలికలు ఎంపిక కాగా జిల్లా నుంచి ముగ్గురు చొప్పున ఆరుగురు బాలికలు ఎంపికయ్యారు. జట్టు శిక్షకుడిగా తిరుపతికి చెందిన శాప్ జూడో శిక్షకుడు గోపి వ్యవహరించనున్నారు. జిల్లా జట్టుకు ఎంపికైన పాతిరెడ్డి, శేఖర్‌రెడ్డి, జ్ఞానేష్ కుమార్, సౌందర్య, హేమాంగిని, సౌమ్యను జిల్లా అధ్యక్షుడు కృష్ణమూర్తి, శ్రీశ్రీనివాస క్రీడా సముదాయం సూపరింటెండెంట్ విజయమోహన్‌రెడ్డి అభినందించారు.

సత్వర చికిత్సతో ప్రాణాలు సురక్షితం

తిరుపతి(నేరవిభాగం), న్యూస్‌టుడే: రోడ్డు ప్రమాదాల్లో గాయపడి మొదటి గంట (గోల్డెన్ అవర్)లో ఆస్పత్రికి వచ్చే రోగులకు సత్వరమే చికిత్స అందిస్తే ప్రాణాలు కాపాడుకోవచ్చని జిల్లా రహదారి భద్రతా వైద్యురాలు డాక్టర్ పూజావాణి, ఎంఏఐ అతికానాజ్, రుయా సీఎంఓ డా.గోపీనాథ్, రష్ సీఈవో డా.రమణ తెలిపారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా రుయా, రష్ ఆస్పత్రి సిబ్బందికి గుడ్ సమరిటన్ చట్టాల గురించి అవగాహన కల్పించారు.

నేడు శిరస్త్రాణంపై అవగాహన ర్యాలీ

తిరుపతి(భవానీనగర్), న్యూస్‌టుడే : శ్రీబాలాజీ టూవీలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం నగరంలో శిరస్త్రాణంపై అవగాహన ర్యాలీ చేపడుతున్నట్లు అసోసియేషన్ అధ్యక్షుడు పి.మోహన్ తెలిపారు. సోమవారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో అసోసియేషన్ కార్యదర్శి వి.ఎస్.హరిప్రసాద్‌తో కలిసి ఆయన మాట్లాడారు. ద్విచక్ర వాహన ర్యాలీ ఉదయం 10:30 గంటలకు స్థానిక బాలాజీ కాలనీలోని జ్యోతిరావు పులే విగ్రహం నుంచి ప్రారంభమవుతుందన్నారు.

ప్రజలను ఐక్యం చేయడంలో వందేమాతరం కీలకపాత్ర

బ్యాండ్ ప్రదర్శనలో ఆర్పీఎఫ్ బృందం

తిరుపతి (రైల్వే) : వందేమాతరం గేయం దేశభక్తిని, మాతృభూమిపై ప్రేమాభిమానులను పెంపొందిస్తూ ప్రజలను ఐక్యం చేయడంలో కీలకపాత్ర పోషిస్తోందని తిరుపతి రైల్వేస్టేషన్ డైరెక్టర్ కుప్పాల సత్యనారాయణ, ఆర్పీఎఫ్ ఇన్‌స్పెక్టర్ సందీప్‌కుమార్ పేర్కొన్నారు. వందేమాతరం గేయానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా స్థానిక రైల్వేస్టేషన్‌లో సోమవారం సాయంత్రం ఆర్పీఎఫ్ ప్రత్యక్ష బ్యాండ్ ప్రదర్శన నిర్వహించారు. డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్ ఆకాష్‌కుమార్ జైస్వాల్, రేణిగుంట సహాయ సెక్యూరిటీ కమిషనర్ రాజగోపాలరెడ్డి, స్టేషన్ మేనేజర్ చిన్నపరెడ్డి, చీఫ్ కమర్షియల్ ఇన్‌స్పెక్టర్ (సీసీఐ) శ్రీకాంత్ పాల్గొన్నారు.



(c) eenadu

శ్రీకాళహస్తి

• శ్రీకాళహస్తి • సత్యవేడు • రైల్వేకోడూరు

14న పట్టువస్త్రాల సమర్పణ

శ్రీకాళహస్తి: మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీజ్ఞానప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వరస్వామికి పట్టువస్త్రాల సమర్పణకు ప్రభుత్వం రూ.20 వేలు నగదు మంజూరుకు ఆమోదం తెలియజేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర దేవాదాయ శాఖ ఎక్స్‌అఫిషియో కార్యదర్శి హరిజవహర్‌లాల్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. వచ్చే నెల 10వ తేదీ నుంచి ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాల్లో 14వ తేదీన రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ప్రభుత్వం తరపున ఆలయానికి పట్టువస్త్రాలు సమర్పించనున్నట్లు ఉత్తర్వుల్లో తెలిపారు.

మృత్యుంజయుడికి క్షీరాభిషేకం

శ్రీకాళహస్తి: ముక్కంటి ఆలయంలో కొలువుదీరిన శ్రీమృత్యుంజయ శివలింగానికి విశేష అభిషేకాలు నిర్వహించారు. సోమవారం స్వామివారి సన్నిధి వద్ద సంకల్ప పూజల అనంతరం గోక్షీరంతో పాటు వివిధ పూజా ద్రవ్యాలతో స్వామి వారికి అభిషేకాలు జరిపారు.

అపూర్వ కలయిక.. ఆత్మీయ వేడుక

పెనగలూరు(పుల్లంపేట): పెనగలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1982-83 పదో తరగతి బ్యాచ్ విద్యార్థులు సమావేశమయ్యారు. 43 సంవత్సరాల తర్వాత ఒకే వేదికపై రావడం నాటి మధుర జ్ఞాపకాలను గుర్తుచేసుకుని ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. నాటి గురువులతో పాటు నేటి గురువులను ఘనంగా సత్కరించి గౌరవించారు. ప్రస్తుత ప్రధానోపాధ్యాయుడు మహేష్‌నాయుడు, పూర్వ విద్యార్థులు జనార్దన్‌రెడ్డి, వెంగయ్యచౌదరి, పెంచలయ్య, చిన్నా పాల్గొన్నారు.

గురువులతో 1982-83 బ్యాచ్ విద్యార్థులు

పొగపెట్టి.. ఇబ్బందిపెట్టి

చెత్త నుంచి సంపద సృష్టించే కేంద్రాల వద్ద సిబ్బంది నిర్లక్ష్యం కనిపిస్తోంది. రేణిగుంట పంచాయతీలో సీబీఐడీ కాలనీ సమీపంలోని ఎస్‌డబ్ల్యూపీసీ కేంద్రం వద్ద చెత్త పేరుకు పోవడంతో ప్రత్యామ్నాయ మార్గాలను చేపట్టకుండా సోమవారం పొగపెట్టేశారు. దీంతో పొగతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సంబంధిత అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. **- న్యూస్‌టుడే, రేణిగుంట**

రోడ్డు పక్కనే గుంత.. ప్రమాదాల చింత

పట్టణంలోని రోడ్లు, భవనాల శాఖ కార్యాలయం వద్ద గత నెల పంచాయతీ సిబ్బంది పెద్ద గుంతను తవ్వారు. తాగునీరు సరఫరా చేసే పైపులు పగిలిపోయి సమస్య తలెత్తడంతో దీన్ని తీశారు. పైపులను రిపేరు చేశారు. కానీ గుంతను పూడ్చకుండా అలాగే వదిలేశారు. దీంతో ప్రయాణీకులకు ప్రమాదం పొంచి ఉంది. కడప-చెన్నై జాతీయ రహదారి కావడంతో వాహనాల రద్దీ ఎక్కువగానే ఉంటుంది. గుంతను పూడ్చాలని స్థానికులు కోరుతున్నారు. గురుమోహన్‌ను వివరణ కోరగా సమస్య మా దృష్టికి రాలేదు. వెంటనే గుంతను పూడ్చిస్తామన్నారు. **- న్యూస్‌టుడే, రైల్వేకోడూరు**

తాగునీటికి ఇక్కట్లు

మండలంలోని పీవీపురంలో తాగునీటి ట్యాంకు అధ్వానంగా మారింది. ట్యాంకు చుట్టూ పాచిపట్టడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. తాగునీటి ట్యాంకు శుభ్రం చేసి సుమారు సంవత్సరం కావస్తుందని స్థానికులు వాపోతున్నారు. బోరు నుంచి ట్యాంకుకు సరఫరా అయ్యే తాగునీటిలో శిలుం రావడంతో ప్రజలు సమీప బోరుబావుల నుంచి తాగునీరు తెచ్చుకుంటున్నారు.

- న్యూస్‌టుడే, సత్యవేడు

పట్టాలిచ్చారు.. స్థలాన్ని అడ్డుకుంటున్నారు

వరదయ్యపాళెం: ఎమ్మెల్యే చేతుల మీదుగా ఇటీవల ఇంటి పట్టాలు మంజూరు చేశారు. అక్కడికి వెళితే పక్కఊరోళ్లు తమదంటూ అడ్డుకుంటున్నారని మండలంలోని రామకృష్ణాపురం ఎస్టీకాలనీ వాసులు అధికారుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. గూడలవారిపాళెం పంచాయతీ రామకృష్ణాపురం ఎస్టీకాలనీకి చెందిన గిరిజనులు తమకు ప్రభుత్వం ఇటీవల ఇచ్చిన స్థలాల్లో పక్క పంచాయతీకి చెందిన గ్రామస్థులు అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ సోమవారం తహసీల్దారు సుధీర్‌రెడ్డికి, పోలీసులకు సర్పంచి చంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఫిర్యాదు చేశారు.

తహసీల్దారుకు విన్నవిస్తున్న బాధితులు

సాగునీరు విడుదల చేయాలని నిరసన

తెలుగుగంగ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్న రైతులు

బీఎన్‌కండ్రిగ: చెరువులకు సాగునీరు విడుదల చేయాలని రైతులు స్థానిక తెలుగుగంగ కార్యాలయం వద్ద సోమవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కారణిమిట్ట, వెస్ట్‌వరత్తూరు, అయ్యవారిపాళెం, నెరణికండ్రిగ, కుక్కంబాకం, కంచనపుత్తూరు గ్రామాల్లో పంటలకు సాగునీటి కొరత ఏర్పడిందన్నారు. గంగనీటిని విడుదల చేయకపోతే పంటలు ఎండుతాయన్నారు. అధికారులు స్పందించి సాగునీరు విడుదల చేయాలని కోరారు. దీనిపై డీఈఈ శ్రీధర్ స్పందిస్తూ వెంటనే సాగునీటిని విడుదల చేస్తామని తెలిపారు.

ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కృషి

ఫ్లోరింగ్ పనులు ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే ఆదిమూలం

నారాయణవనం, న్యూస్‌టుడే: నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల, పిల్లల విద్యాభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం అన్నారు. సోమవారం నారాయణవనం బాలుర, తమిళ మాధ్యమం పాఠశాలల్లో నూతనంగా నిర్మించిన ఆడిటోరియం ఫ్లోరింగ్ పనులను ప్రారంభించారు. మెగా జాబ్ మేళా గోడపత్రికను ఆవిష్కరించారు. జడ్పీటీసీ సభ్యుడు సుమన్‌కుమార్, ఎంపీడీవో అరుణ, అధికారులు, తెదేపా నాయకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. **కేవీబీపురం:** ఎన్ని అడ్డంకులొచ్చినా, ఎవరు అడ్డుపడినా సమస్యలు లేని నియోజకవర్గంగా తీర్చిదిద్దాలన్నదే తన జీవితాశయమని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం అన్నారు. మండలంలోని అంజూరుపాళెంలో ఇటీవల అగ్ని ప్రమాదంలో ఇళ్లు దగ్ధమైన బాధిత కాటయ్య కుటుంబాన్ని పరామర్శించి, తక్షణ సాయంగా రూ.13వేలు నగదు, నిత్యావసర సరకులను అందించారు. మాజీ జడ్పీటీసీ సభ్యుడు శ్రీహరియాదవ్, మాజీ ఎంపీపీ సుబ్రహ్మణ్యం, ముఖేష్ రెడ్డి, చెంగారెడ్డి, విజయకుమార్‌నాయుడులు పాల్గొన్నారు.

మామిడి రైతుల సంక్షేమానికి కృషి

సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా ఉద్యాన శాఖ అధికారి దశరథరామిరెడ్డి

రైల్వేకోడూరు, న్యూస్‌టుడే: మామిడి రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని, వారి సమస్యలను పరిష్కరించడానికి చర్యలు చేపడతామని తిరుపతి జిల్లా ఉద్యాన శాఖ అధికారి దశరథరామిరెడ్డి పేర్కొన్నారు. మండల పరిధిలోని మైసూరువారిపల్లె వద్ద మామిడి కాయల ప్రైవేటు యార్డులో సోమవారం ఆయన రైతులు, వ్యాపారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మామిడిలో దిగుబడి, కోత నుంచి విక్రయం దాకా ఎదురయ్యే సమస్యలపై చర్చించారు. దుకాణాలలో విక్రయిస్తున్న పురుగు మందులు నాణ్యత లేవని, తద్వారా దిగుబడులు సక్రమంగా రావడంలేదని రైతులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. జిల్లా పరిధిలోని పండ్ల రసాల పరిశ్రమల యాజమాన్యం కోతకు ముందు ఒక ధర, కోసిన తరువాత మరో ధర చెబుతూ ఇబ్బంది పెడుతున్నారన్నారు. గిట్టుబాటు ధరలు లేక అనేక మంది రైతులు మామిడి తోటలను తొలగిస్తున్న విషయాలను వివరించారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రాబోయే సీజన్‌లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని డీహెచ్‌వో తెలిపారు. ఈ సమావేశంలో కోడూరు ఉద్యాన శాఖ అధికారి వెంకట భాస్కర్, మైసూరువారిపల్లె సర్పంచి సంయుక్త, మార్కెట్ కమిటీ అధ్యక్షురాలు వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

పశుపోషణతో రైతుల అభ్యున్నతి

ఏర్పేడు, న్యూస్‌టుడే: వ్యవసాయంతో పాటు పశుపోషణ చేపట్టడంతో రైతులు ఆర్థికాభివృద్ధిని సాధించవచ్చునని జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ గురవారెడ్డి తెలిపారు. మండలంలోని బండారుపల్లిలో సోమవారం పశువైద్య శిబిరం నిర్వహించారు. పశువులకు రోగనిరోధక మందులు, పౌష్టికాహారాన్ని పాడి రైతులకు పంపిణీ చేశారు. పాడి రైతుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు గురించి వివరించారు. డా. మోహన, తెదేపా మండల అధ్యక్షుడు నాగరాజునాయుడు, సుబ్రహ్మణ్యంయాదవ్, మునికృష్ణారెడ్డి పాల్గొన్నారు.

ఏఈవోల వాగ్వాదం

శ్రీకాళహస్తి, న్యూస్‌టుడే: ముక్కంటి ఆలయంలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు ఏఈవో స్థాయి అధికారుల మధ్య వాగ్వాదం చర్చనీయాంశంగా మారింది. అంతరాలయ దర్శనాల అనుమతి విషయం, టికెట్టు లేకుండా దర్శనాలకు అనుమతించకపోవడంతో సోమవారం ఏఈవోల మధ్య వాగ్వాదం జరిగినట్లు తెలిసింది. పరిపాలన భవనానికి సమీపంలోని ఏటీఎం కేంద్రం వద్ద ఇద్దరూ పరస్పరం ఒకరిపై ఒకరు నిందించుకోవడం చర్చనీయాంశంగా మారింది. వివాదానికి కారణమైన ఏఈవో ఆలయంలోని తనిఖీ అధికారులపైనా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.

వ్యవసాయానికి తొమ్మిది గంటల విద్యుత్తు

సత్యవేడు, న్యూస్‌టుడే: నేటి నుంచి వ్యవసాయానికి తొమ్మిది గంటలు విద్యుత్తు సరఫరా చేయనున్నట్లు విద్యుత్తు శాఖ ఏఈ వాసుదేవయ్య తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. ఇప్పటి వరకు వ్యవసాయానికి 7గంటల పాటు విద్యుత్తు సరఫరా కేటాయించామన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మంగళవారం నుంచి 9గంటలు విద్యుత్తు సరఫరా చేయనున్నట్లు తెలిపారు.

ఘనంగా యోగివేమన జయంతి

తొట్టంబేడు, న్యూస్‌టుడే: శ్రీకాళహస్తి రెడ్డిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యోగివేమన జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అసోసియేషన్ సభ్యులు సోమవారం పట్టణంలో సమావేశం ఏర్పాటు చేసి ఆయన చిత్ర పటానికి నివాళులర్పించారు. అధ్యక్షుడు చెంచురెడ్డి, సభ్యులు సునీల్‌కుమార్, మునిరెడ్డి, రఘునాథరెడ్డి, రవికుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ప్రదర్శనలతో హస్తకళలకు ఆదరణ

కేంద్ర మంత్రులకు హస్తకళల గురించి వివరిస్తున్న దశరథాచారి

శ్రీకాళహస్తి, న్యూస్‌టుడే: దేశ వ్యాప్తంగా నిర్వహించే ప్రదర్శనల్లో శ్రీకాళహస్తి హస్తకళలకు మరింత ప్రాభవం కల్పించేందుకు కృషి చేస్తామని కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి జితన్ రామ్‌మాంఝీ హామీ ఇచ్చినట్లు కళాసృష్టి స్వచ్ఛంద సంస్థ కార్యదర్శి దశరథాచారి తెలిపారు. న్యూదిల్లీలో కేంద్ర హస్తకళల అభివృద్ధి సంస్థ ఈ నెల 18 నుంచి 31వ తేదీ వరకు 'ప్రధాన మంత్రి విశ్వకర్మ హాట్-2026' ప్రదర్శన ప్రారంభించినట్లు వివరించారు. ఇక్కడి స్టాల్స్‌ను సోమవారం కేంద్ర మంత్రులు జితన్ రామ్‌మాంఝీ, శోభా కరంద్లాజెలు సందర్శించినట్లు తెలిపారు. కళాకారులకు అవసరమైన పలు అంశాలను వాళ్ల దృష్టికి తీసుకెళ్లినట్లు వివరించారు. ప్రధానంగా మార్కెటింగ్ సౌలభ్యంతో పాటు వందేభారత్‌తో పాటు ప్రధాన రైళ్ల పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తిలో నిలుపుదల చేసే అవకాశాన్ని కల్పించాలని మంత్రులకు విన్నవించినట్లు వివరించారు. అందుకు ఆయా శాఖల మంత్రుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు దశరథాచారి తెలిపారు.

అలరించే సంబరాలు.. ఆకట్టుకునే కళాకారులు

తిరుపతి ఐఐటీ

ఏర్పేడు, న్యూస్‌టుడే: వివిధ ప్రాంతాలకు చెందిన వేలాది మంది విద్యార్థులు, ప్రముఖ కళాకారుల సందడి, సంగీతం, డీజేలతో అద్భుతమైన నృత్య ప్రదర్శనలు, జీవిత కాలం మదిలో నిలిచేలా తిరుఉత్సవ కార్యక్రమాన్ని తిరుపతి ఐఐటీలో నిర్వహించనున్నారు. విద్యార్థుల ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమం ఈ ఏడాది ప్రముఖ పరిశ్రమల సహకారంతో రూ.45లక్షలతో ఫిబ్రవరి 27, 28, మార్చి1న నిర్వహించేందుకు తిరుపతి ఐఐటీ శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో ముందస్తుగా ఈ నెల 25న కార్యక్రమాలు చేపట్టేందుకు చర్యలు చేపట్టారు. దీనికి సంబంధించి ఇప్పటికే వివిధ క్రీడా పోటీలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయడం గమనార్హం. ఇందులో భాగంగానే కొన్ని క్రీడా విశేషాలను పరిశీలిస్తే..

సందడిచేసే ఫ్యామిలీ ఫ్యూడ్

నలుగురి సభ్యులతో కూడిన పది జట్లు వరకు ఈ పోటీల్లో పాల్గొంటారు. బజ్‌చేసి ప్రశ్నకు సమాధానం చెప్పాల్సి ఉంది. ఇలా టాప్ 10ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేంత వరకు ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది. ఇందులో విజయం సాధించిన జట్టుకు రూ.మూడు వేలు నగదు బహుమతి అందజేయనున్నారు.

వెనుకవైపు నుంచే స్మాష్ కార్ట్స్

ఆన్‌లైన్‌లో నిర్వహించే ఈ క్రీడా ఎఫ్ఎఫ్ఏ రెండు రౌండ్లతో ప్రారంభమవుతుంది. ఇందులో అగ్రశ్రేణి ఆటగాళ్లు మాత్రమే అర్హత సాధిస్తారు. 8-10మంది ఆటగాళ్లు మిగిలే వరకు రౌండ్లు కొనసాగిస్తారు. మిగిలిన ఆటగాళ్లు సెమీఫైనల్‌కు పోటీ పడతారు. నలుగురి ఆటగాళ్లు చివరి రౌండ్‌కు చేరుకుని విజేతగా నిలుస్తారు.

ఐపీఎల్ మినీ వేలం

ఐపీఎల్‌లో క్రీడా కారులను కొనుగోలు చేసిన విధంగానే ఈ క్రీడను నిర్వహిస్తారు. ప్రతి జట్టులో కెప్టెన్‌తో పాటు 3, 4గురు సభ్యులు ఉంటారు. జట్టు స్థిర బడ్జెట్‌తో వ్యూహాత్మకంగా ఆటగాళ్లకు కేటాయించాలి. కొనుగోలు చేసిన ఆటగాళ్ల రేటింగ్ స్కోర్‌లు మొత్తంగా జట్టు పాయింటును లెక్కించి ర్యాంకులు కేటాయిస్తారు. టాప్ 10 జట్లు మెగా వేలానికి అర్హత సాధిస్తాయి.

కాల్ ఆఫ్ డ్యూటీ మొబైల్ టోర్నీ

ఆన్‌లైన్ వేదికగా ఈ నెల 24న ఈ క్రీడా పోటీలను నిర్వహించనున్నారు. పోటీల్లో పాల్గొనేవారు వారి మొబైల్ ఫోన్‌లు అవసరమైన పరికరాలను వినియోగించుకునేందుకు అనుమతి ఉంది. ప్రతి ఆటలో ఐదుగురు ప్రధాన క్రీడా కారులతో పాటు ప్రత్యామ్నాయంగా మరొకరికి అవకాశం ఉంది. ఈటోర్నీ సెమీఫైనల్, గ్రాండ్‌ఫైనల్ వరకు కొనసాగుతాయి. నిబంధనలు అతిక్రమించడం, హ్యాక్ చేయడం వంటివాటికి పాల్పడితే అనర్హతకు గురవుతారు. ఇలా అనేక సాంకేతిక క్రీడా పోటీలతో సందడి చేయనున్నారు.

టీకాలు సక్రమంగా వేయించాలి

రేణిగుంట: పశువులకు సక్రమంగా టీకాలు వేయించాలని వ్యవసాయ శాఖ ఏడీ డాక్టర్ సునీత తెలిపారు. సోమవారం మండలంలోని తూకివాకం పంచాయతీలో పశువైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా నట్టల నివారణ మందుల పంపిణీ, గర్భకోశ వ్యాధులకు చికిత్స, పశువ్యాధి నిర్ధారణ పరీక్షలు, వ్యాధి నిరోధక టీకాలు వేశారు. కార్యక్రమంలో తెదేపా సీనియర్ నాయకుడు భాస్కర్‌యాదవ్, పశువైద్య సిబ్బంది, పాడి రైతులు తదితరులు పాల్గొన్నారు.

ఉపాధిహామీ పథకం పేరులో మార్పువద్దు

శ్రీకాళహస్తిగ్రామీణ(ఏర్పేడు) : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం పేరును కేంద్ర ప్రభుత్వం మార్పు చేయడం తగదని డీసీసీ అధ్యక్షుడు బాలగురవంబాబు తెలిపారు. శ్రీకాళహస్తి మండలంలోని వేడాంలో సోమవారం ఉపాధిహామీ పనులను పరిశీలించి కూలీలతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజల కోసం ప్రవేశ పెట్టిన ఉపాధిహామీ పథకాన్ని నీరుగార్చే విధంగా భాజపా ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని మార్చుకోకుంటే పెద్దఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త దామోదర్‌రెడ్డి, సురేంద్రరెడ్డి, ఆంటోని, నవీన్, నాగరాజు, మహేష్ పాల్గొన్నారు.

సేంద్రియ వ్యవసాయంతో సత్ఫలితాలు

ఏర్పేడు : సేంద్రియ పద్ధతులతో పంటలు సాగు చేయడంతో సత్ఫలితాలు సాధించవచ్చని జిల్లా వనరుల కేంద్రం వ్యవసాయశాఖ అధికారి శ్రీనివాస్ తెలిపారు. మండలంలోని చెల్లూరు రైతులకు నాణ్యమైన పంట దిగుబడులు సాధించడానికి చేపట్టాల్సిన విధానంపై సోమవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రసాయనిక ఎరువుల వినియోగాన్ని తగ్గించి పచ్చిరొట్టె ఎరువులు, వేపాకు కషాయం, నత్రజని ఎరువులు, జీవామృతంతో పంటలు సాగు చేయాలని సూచించారు. దీంతో తక్కువ పెట్టుబడులతో అధిక దిగుబడులు సాధించవచ్చన్నారు. కార్యక్రమంలో ఏవో సాగరిక, ఏఈవో మహేష్, రంగయ్య పాల్గొన్నారు.

ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డి దృష్టికి సమస్యలు

రైల్వేకోడూరు : కడప జిల్లా పులివెందుల ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి సోమవారం తిరుపతికి వెళుతూ రైల్వేకోడూరులో స్థానికులతో మాట్లాడారు. డీసీఎంఎస్ ఛైర్మన్ ఎర్రగుండ్ల జయప్రకాష్ కార్యాలయంలో ఆయనతో స్థానిక నాయకులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయనను సన్మానించి సమస్యలను తెలియజేశారు. రైల్వేకోడూరులో సబ్ రిజిస్ట్రారు కార్యాలయం లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, పలు రైళ్లను నిలుపుదల చేయాలని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి సమస్యలను తీసుకెళ్లి త్వరలోనే పరిష్కరిస్తామని ఎమ్మెల్సీ తెలిపారు. మైనారిటీ నాయకుడు పఠాన్ మౌలాబాషా, పోగూరు శివయ్య, పోకల సుబ్రహ్మణ్యం, గిరిధర్ తదితరులు పాల్గొన్నారు.

రాంగోపాల్‌రెడ్డిని సన్మానిస్తున్న తెదేపా నాయకులు

కోలా ఆనంద్ ఆధ్వర్యంలో పార్టీలో చేరిన వైకాపా కార్యకర్తలు

భాజపా బలోపేతానికి కృషి చేయాలి

ఏర్పేడు, న్యూస్‌టుడే: భాజపా బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోలా ఆనంద్ తెలిపారు. మండలంలోని పాపానాయుడుపేటకు చెందిన 35మంది వైకాపా కార్యకర్తలు సోమవారం భాజపాలో చేరారు. ఈ సందర్భంగా కోలా ఆనంద్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై అధిక సంఖ్యలో వైకాపా కార్యకర్తలు భాజపాలో చేరుతుండటం అభినందనీయమన్నారు. కార్యకర్తలంతా కలిసికట్టుగా పార్టీ కోసం పని చేస్తూ గ్రామీణ ప్రజలకు అండగా నిలవాలని సూచించారు. కార్యక్రమంలో విజయ్‌రాయల్, కిశోర్‌రాజు, జయప్రకాష్, హరి, రమేష్, కిరణ్ పాల్గొన్నారు.

దాడికి పాల్పడిన వాళ్లను శిక్షించాలి

శ్రీకాళహస్తి: తెదేపా పట్టణ కార్యనిర్వాహక కార్యదర్శి వజ్రం కిషోర్‌పై వైకాపా కార్యకర్త దాడికి పాల్పడటంపై తెదేపా శ్రేణులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పట్టణానికి సమీపంలోని పెనుబాక గ్రామానికి వెళ్లిన కిషోర్ సోమవారం గ్రామానికి వెళ్లడం, అక్కడ పొలాల వద్ద వివాదానికి సంబంధించి వాగ్వాదం జరగడం, ఆ సమయంలో అక్కడి కార్యకర్త దాడికి పాల్పడ్డాడని, నిందితుడ్ని కఠినంగా శిక్షించాలని పార్టీ నేతలు కోరారు. ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కిషోర్‌ను పార్టీ నేతలు రవి, ఉమేష్, సుబ్బయ్య, చంద్రశేఖర్, మురళీకృష్ణ, ప్రభాకర్ తదితరులు పరామర్శించారు.

ఐవీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా మురళీకృష్ణ

శ్రీకాళహస్తి: అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్(ఐవీపీ) రాష్ట్ర అధికార ప్రతినిధిగా అయితా మురళీకృష్ణ నియమితులయ్యారు. రాష్ట్ర అధ్యక్షులు కోన శ్రీనివాసరావు సోమవారం నియామక పత్రాన్ని అందజేశారు. వైశ్య సామాజిక అభివృద్ధికి ఈ అవకాశం కల్పించినట్లు మురళీకృష్ణ తెలిపారు.

శిక్షణ పొందుతున్న కళాశాల విద్యార్థినులు

కరాటే శిక్షణ.. స్వీయ రక్షణ

తొట్టంబేడు: విద్యార్థినులపై ఈవ్‌టీజింగ్, అఘాయిత్యాలు చోటు చేసుకుంటున్న తరుణంలో ఆత్మరక్షణకు కరాటే దోహద పడుతుందని శ్రీకాళహస్తి మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డా.రాజశేఖర్ పేర్కొన్నారు. సోమవారం కళాశాల విద్యార్థినులకు ఆత్మరక్షణకు శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించారు. సమాజంలో మానవ మృగాలు పేట్రేగి పోతున్నాయని, వారి నుంచి కాపాడుకునేందుకు ఇటువంటి ఆత్మరక్షణ విద్యను అలవరచుకోవాలని సూచించారు. విద్యార్థినులకు జనవరి 19 నుంచి ఫిబ్రవరి 27వ తేదీ వరకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వైస్ ప్రిన్సిపల్ దీనదయాల్, వ్యాయామ అధ్యాపకుడు నరసింహారావు, డా. మాలతి పాల్గొన్నారు.

రీ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి

పుల్లంపేట, న్యూస్‌టుడే: రెవెన్యూ గ్రామాల్లో రీ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని తహసీల్దారు పుల్లారెడ్డి అన్నారు. సోమవారం స్థానిక తహసీల్దారు కార్యాలయంలో రీ సర్వేపై రెవెన్యూ సిబ్బందితో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో పూర్తి చేసిన రీ సర్వే రెవెన్యూ గ్రామాల్లో తప్పిదాలు దొర్లాయని వాటిని పరిష్కరించడం మరలా సరిదిద్దడంలో రెండో పనిగా మారుతుందని అలాంటి సమస్య తలెత్తకుండా ఉండాలంటే తొలిసారి చేసేదానినే పకడ్బందీగా నిర్వహిస్తే తొలి దశలోనే తప్పులను సరిదిద్దుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ రాజశేఖర్, సర్వేయర్, వీఆర్వోలు పాల్గొన్నారు.

విద్యాభివృద్ధికి ఎస్టీయూ తోడ్పాటు అభినందనీయం

పుల్లంపేట: విద్యాభివృద్ధికి ఉపాధ్యాయ సంఘాలు తోడ్పడటం అభినందనీయమని బావికాడపల్లె ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జీవీసుబ్బారెడ్డి అన్నారు. సోమవారం స్థానిక పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు ఎస్టీయూ సంఘం తయారు చేసిన స్టడీ మెటీరియల్‌ను ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయ సంఘాలు వృత్తికి న్యాయం చేస్తూ ఒకపక్క విద్యాభివృద్ధికి తోడ్పడటం సమాజంలో గౌరవం పెరుగుతుందన్నారు. సత్తాజ్ హుస్సేన్, ఉపాధ్యాయులు మోహన్ కృష్ణ, మనోహర్ తదితరులు పాల్గొన్నారు.

స్టడీ మెటీరియల్‌తో విద్యార్థులు, ఉపాధ్యాయులు

మేమున్నాం.. మీకు తోడుగా..

(10 AM TO 1 PM)
శ్రీకాళహస్తి : 80085 74555
నాగలాపురం : 98854 43308
ఓబులవారిపల్లె: 99664 67525
రైల్వేకోడూరు: 97035 72572

ఏర్పేడు: సమస్య: నాగంపల్లిలో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉంది. దీనిపై పలుమార్లు అధికారులకు విన్నవించుకున్నా ప్రయోజనం లేదు. మురుగు కాలువలు శుభ్రం చేసి బ్లీచింగ్ చల్లాలి. **- రామకృష్ణ**

సమాధానం: సంబంధిత పంచాయతీ కార్యదర్శితో చర్చించి వెంటనే సమస్యను పరిష్కరిస్తాం.

- రమణకుమార్, డిప్యూటీ ఎంపీడీవో, ఏర్పేడు

ఓబులవారిపల్లె: సమస్య: మండల కేంద్రంలో కుక్కలు ఎక్కువగా ఉన్నాయి. ఓబులవారిపల్లె సచివాలయం నుంచి గాడెలకు వెళ్లే మార్గంలో 30 కుక్కలు ఉన్నాయి. ఆ మార్గంలో వెళితే కరుస్తున్నాయి. **- రమేష్, ఓబులవారిపల్లె**

సమాధానం: కుక్కల ఆపరేషన్ ప్రక్రియ ప్రారంభిస్తాం. త్వరలో వాటిని తరలిస్తాం.

- విజయరావు, ఎంపీడీవో, ఓబులవారిపల్లె

ఓబులవారిపల్లె, న్యూస్‌టుడే: సమస్య: శివశంకరాపురంలో ఏర్పాటు చేసిన విద్యుత్తు కేబుల్స్ ఏళ్ల నాటివి కావడంతో ఓవర్ లోడ్‌తో తరచూ కాలిపోతున్నాయి. విద్యుత్తు సరఫరా నిలిచి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. **- వెంకటసుబ్బయ్య, శివశంకరాపురం**

సమాధానం: శివశంకరాపురంలో విద్యుత్తు సమస్యకు త్వరలో పరిష్కారం చూపుతాం. **- కిరణ్‌కుమార్, ఏఈ, కొర్లకుంట**

బీరకుప్పంలో పారిశుద్ధ్య పనులు

నాగలాపురం, న్యూస్‌టుడే: బీరకుప్పం ఎస్సీకాలనీలో వీధి రహదారులను కార్యదర్శి యుగంధర్ సోమవారం శుభ్రం చేయించారు. వీధుల అధ్వాన స్థితిపై 'మురుగు.. నడక ఎలా సాగు' శీర్షికన ఈ నెల 18వ తేదీన 'ఈనాడు'లో ప్రచురితమైన కథనానికి డీపీవో స్పందించి కార్యదర్శికి సూచనలు ఇచ్చారు. దీంతో వ్యర్థాలను తొలగించారు.

దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి

సత్యవేడు : మదనంబేడు గిరిజన ఇళ్లకు రక్షణ కల్పించాలని సీపీఎం మండల కార్యదర్శి రమేష్ డిమాండ్ చేశారు. పూరిగుడిసెలను తొలగించిన వారిపై చర్యలు తీసుకోవాలని సోమవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో గిరిజనులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు.

యువతి అదృశ్యంపై కేసు .. తొట్టంబేడు: మండలానికి చెందిన యువతి(19) అదృశ్యమైన ఘటనపై తొట్టంబేడు పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. యువతి శ్రీకాళహస్తిలోని ఓ కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఈ నెల 17 తేదీ రాత్రి ఇంటి నుంచి అదృశ్యమైంది. ఈ మేరకు యువతి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

యువకుడి.. శ్రీకాళహస్తిగ్రామీణ(ఏర్పేడు), న్యూస్‌టుడే: శ్రీకాళహస్తి మండలంలోని టీఎంవీ కండ్రిగకు చెందిన వ్యక్తి అదృశ్యమైనట్లు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు సోమవారం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలు.. పెనగలూరు(పుల్లంపేట), న్యూస్‌టుడే: కారు, ద్విచక్ర వాహనం ఢీకొనడంతో దిచక్ర వాహన చోదకుడు మహేష్‌రాజు గాయ పడ్డాడు. ఈ ఘటన సోమవారం ఓబలి క్రాస్ వద్ద చోటు చేసుకుంది. గాయ పడిన వ్యక్తిని రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్సై రఘురాం తెలిపారు.

ఆరుగురికి జరిమానా.. పిచ్చాటూరు, న్యూస్‌టుడే: స్థానిక జాతీయ రహదారి వద్ద ఎస్సై రాఘవేంద్ర ఆధ్వర్యంలో రెండు రోజులు నిర్వహించిన నాకాబందీలో మద్యం తాగి ద్విచక్ర వాహనాలను నడిపిన ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని సోమవారం సత్యవేడు మేజిస్ట్రేటు ఎదుట హాజరు పరిచారు. కేసు విచారించిన మేజిస్ట్రేటు నాగరాజు నిందితులకు రూ.10 వేల వంతున రూ.60 వేల జరిమానా విధించినట్లు ఎస్సై తెలిపారు.

పది మంది జూదరుల అరెస్టు

ఓబులవారిపల్లె, చిట్వేలి, న్యూస్‌టుడే: చిట్వేలి మండల పరిధిలోని గట్టుమీదపల్లె సమీపంలో సోమవారం పది మంది పేకాట రాయుళ్లను అరెస్టు చేసినట్లు ఎస్సై వినోద్‌కుమార్ తెలిపారు. వారి నుంచి రూ.12,200 నగదును స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశామన్నారు. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పని హెచ్చరించారు. సిబ్బంది శంకర్‌నాయక్, రమేష్, రమణయ్య, సుధాకర్‌రాజు, చంద్రశేఖర్ నాయుడు పాల్గొన్నారు.

శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి దేవి ఆత్మార్పణ దినం

శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి దేవి
ఆత్మార్పణ దినం సందర్భంగా
అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరికీ కలగాలని
మనసారా కోరుకుంటూ...

మీ
పెండ్యాల
విజయ్‌కుమార్
అధ్యక్షులు
శ్రీ ఆర్యవైశ్య సంఘం
రైల్వేకోడూరు

(c) eenadu

సూళ్లూరుపేట

• సూళ్లూరుపేట • వెంకటగిరి

వైభవంగా పోలేరమ్మ గ్రామోత్సవం

వాకాడు, న్యూస్‌టుడే: మండలంలోని దుగరాజ పట్నం గ్రామ దేవత పోలేరమ్మ తల్లి గ్రామోత్సవం సోమవారం వైభవంగా జరిగింది. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి గ్రామంతో పాటు కొత్తూరులోనూ ఉత్సవం చేశారు.

దుగరాజపట్నంలో పోలేరమ్మ గ్రామోత్సవం

ఉద్యానం.. అధ్వానం

నాయుడుపేట పట్టణం, న్యూస్‌టుడే: వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు నాయుడుపేటలో నివాసం ఉంటున్నారు. మేనకూరు సెజ్, పెళ్లకూరు చుట్టుపక్కల ప్రాంతాల్లోని కంపెనీల్లో పని చేసే కార్మికులు ఇక్కడే జీవిస్తున్నారు. సేద తీరేందుకు ఉద్యాన వనాలు లేవు. ఉన్న ఒక్క పార్కు సాయంత్రం జనంతో కిక్కిరిసిపోతుంది.

నిధులు వృథాగా..

పట్టణంలోని బీఎంఆర్‌నగర్‌లో వాటర్ ట్యాంకు ఎదురుగా 90 సెంట్ల భూమిలో పార్కు అభివృద్ధి చేయాలని కొన్నేళ్లుగా కొంత నగదు కేటాయించి పనులు చేయక నిర్లక్ష్యం చేశారు. ఈ స్థలంలో పార్కు ఏర్పాటుకు తెచ్చిన వస్తు సామగ్రి లైట్లు చెట్లను, గాంధీపార్కులో అమర్చారు. ప్రభుత్వ ధనాన్ని వృథా చేశారు. *వసుంధర లేఅవుట్‌లోనూ పురపాలక సంఘానికి 60 సెంట్ల భూమిని రిజిస్ట్రేషన్ చేశారు. దాన్ని పురపాలక సంఘానికి అప్పగించక కాలయాపన చేస్తున్నారు. ఈ లేఅవుట్‌లో ప్రహరీ కట్టేసి ఇరువైపులా ద్వారాలకు గేట్లు పెట్టేసి ఎవ్వరినీ లోపలికి పోనివ్వడం లేదు. పార్కు నామమాత్రంగా మారింది.

ఆటవిడుపునకు అవకాశమెక్కడ

పురపాలక సంఘం
నాయుడుపేట
జనాభా: 65 వేలు
వార్డులు: 25
అవసరం: 4

రహదారులపైనే నడక

విశ్రాంత ఉద్యోగులు, మహిళలు, చిన్నారులు, నడకదారులు చేసేవాళ్లు రైల్వేస్టేషన్, జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల ప్రాంగణం, జాతీయ, రాష్ట్ర రహదారులపై ప్రమాదకరంగా నడక సాధన చేస్తున్నారు. దుమ్ముధూళీలో నడుస్తున్నారు. ప్రమాదాల బారిన పడుతున్నారు. పార్కులు ఏర్పాటు చేస్తే ప్రకృతిని ఆస్వాదిస్తూ సాధన చేసే అవకాశముంటుంది. ■ పురపాలక సంఘానికి రూ.10 కోట్ల నుంచి రూ.15 కోట్ల వరకూ రాబడి వస్తుంది. ప్రజా ఆరోగ్యాన్ని మెరుగుపరిచే చర్యలు చేపట్టడం లేదు. నిధుల కొరత పేరుతో ఎటువంటి అభివృద్ధి పనులు చేయక ఉన్నదంతా చప్పరించేస్తున్నారు. పట్టణం చుట్టుపక్కలకు విస్తరిస్తున్నా పార్కుల ఏర్పాటు, ప్రభుత్వ స్థలాల్ని కాపాడుకోవడం లేదు. పాలకులు, అధికారులు రాజకీయ నాయకులు సూచించిన పనులనే చేసి చేతులు దులుపుకుంటున్నారు.

నాయుడుపేట బీఎంఆర్ నగర్‌లో పార్కు కోసం కేటాయించిన ఖాళీ స్థలం

అభివృద్ధికి అడ్డు..

నాయుడుపేట పురపాలక సంఘంలోని ప్రజలకు తగ్గట్లుగా పార్కులు ఇతర వసతుల కల్పనపై పాలకులు, అధికారులు దృష్టి సారించడంలేదు. ఎవరికి తోచిన రీతిలో వారు నిధుల్ని స్వాహా చేస్తున్నారు. రాజకీయ నాయకుల ఒత్తిళ్లతో కొన్నిచోట్ల వీటి అభివృద్ధి జరగడం లేదు. ఈ విషయమై కమిషనర్ ఎస్‌కే.ఫజులుల్లాను వివరణ కోరగా ఆయన స్పందించారు. త్వరలో ఒకటి రెండు పార్కులు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. అనుమతి వస్తే పనులు చేస్తామని వివరించారు.

ఆక్రమణల దందా.. ఆగేదుందా!

నాయుడుపేట పట్టణం, న్యూస్‌టుడే: రాజకీయ పలుకుబడి ఉంటే చాలు ఎంతటి పనైనా సాఫీగా జరుగుతుంది. వైకాపా పాలనలో అలవాటు పడిన పద్ధతిని కొందరు అధికారులు ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. చేతులు తడిపితే చాలు నిబంధనలు తుంగలో తొక్కుతారు. ● నాయుడుపేట ఓవర్ బ్రిడ్జి వద్ద తిరుపతికి చెందిన ఓ వ్యక్తి పెద్ద భవంతి నిర్మిస్తున్నారు. ఈ భవనానికి దారిలేదు. పురపాలక సంఘం అధికారులు ఏడాది క్రితం అనుమతులు ఇచ్చారు. ఇక్కడ ర.భ. స్థలాన్ని దారిగా వినియోగించుకునేందుకు రాజకీయ నాయకుల్ని మచ్చిక చేసుకుని పనులు చేస్తున్నారు. ● పాలకులు, అధికారుల్ని ప్రసన్నం చేసుకుని పని ముగించుకున్నాడు. భవనం ఎదుట ర.భ. స్థలంలో అధికారులు మొక్కల పెంపకం చేపట్టారు. ఈ భవనం కోసం చెట్ల పర్యవేక్షణ పట్టించుకోకుండా వదిలేశారు. చెట్ల పెంపకం కోసం లక్షలు ఖర్చు చేశారు. అధికారులు నిర్లక్ష్యంతో వ్యవహరించడంతో భవన యజమాని తన ఇష్టారీతిన నిర్మాణం చేపట్టారు. అధికారుల చర్యలు తీసుకోవడం లేదు.

పట్టణంలో ఇలా..

నాయుడుపేట పురపాలక సంఘం పరిధిలోని మిగిలిన అక్రమ కట్టడాలపై పట్టణ ప్రణాళిక అధికారులు చర్యలు తీసుకోలేదు. 3 వేల వరకూ అక్రమ కట్టడాలు ఉన్నాయని సమాచారం. అనుమతులకు మించి కట్టడాలు చేపట్టడం, ఒక అంతస్తుకి అనుమతులు పొంది రెండు మూడు అంతస్తులు కట్టడం, అనుమతుల్లేకుండా నిర్మాణాలు చేపట్టడం, ఇలా ఎన్నో రకాల అవకతవకలు జరిగాయి. భవన యజమానులు చేసిన తప్పిదాలను కొందరు అధికారులు సొమ్ము చేసుకుంటున్నారు. రోడ్లు ఆక్రమించి శాశ్వత కట్టడాలు కడుతున్నా చర్యలు తీసుకోవడంలేదు. నిబంధనల మేరకు రహదారులకు ఐదు అడుగుల స్థలం వదిలి నిర్మించాల్సి ఉంది. మృతి చెందిన వ్యక్తి పేరుతో అనుమతులు ఇచ్చిన అధికారులు డొంకతిరుగుడు మాటలు చెబుతున్నారు. అనుమతుల కోసం వెళ్లే గృహ యజమానులను నిబంధనల పేరుతో తిప్పుకునే అధికారులకు మృతి చెందిన వ్యక్తి పేరుతో అనుమతులు ఇవ్వడాన్ని సమర్థించుకుంటున్నారు. ఉన్నతాధికారులు పురపాలక సంఘంలో అక్రమ కట్టడాల వెనుక జరిగిన అవినీతిపై నిగ్గు తేల్చాలి. ఈ విషయమై కమిషనర్ ఎస్‌కే.ఫజులుల్లాను వివరణ కోరగా అనుమతులు లేని వాటిపై నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామన్నారు.

నాయుడుపేట రైల్వే ఓవర్ బ్రిడ్జి వద్ద నిర్మాణంలో భవంతి

గత వైకాపా హయాంలో

అపార్టుమెంటుకు అనుమతులు పొందిన దాని కంటే ఎక్కువ విస్తీర్ణంలో నిర్మించారు. దీనిపై కొన్నేళ్లుగా అధికారులకు తెలిసినా పట్టించుకోలేదు. అంటే దొరికితే దొంగ దొరకపోతే దొర అన్నట్లుగా పాలకులు, అధికారులు వ్యవహరించారు. * పట్టణంలోని విజయగణపతి ఆలయం వద్ద అక్రమ లేఅవుట్‌లోనూ ఓ కట్టడాన్ని పట్టణ ప్రణాళిక అధికారులు దగ్గరుండి మరీ తొలగించారు. ఇదే రీతిలో మరికొన్ని కట్టడాలను తొలగించేందుకు యంత్రాలతో అధికారులు భయపెట్టారు. తర్వాత సంబంధిత యజమానులు రాజకీయ నాయకుల వద్దకు వెళ్లి మాట్లాడితే అధికారులు నిమ్మకుంటున్నారు. రాజకీయ నాయకుల్ని కలిస్తే అక్రమ కట్టడాలు కూడా ఆదేశాలతో జారీ అవుతున్నాయి అన్నట్లుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

చెక్కు అందిస్తున్న ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, నాయకులు

కార్యకర్తను అభినందించిన సీఎం

వెంకటగిరి, న్యూస్‌టుడే: పట్టణంలోని బంగారుపేటకు చెందిన తెదేపా సీనియర్ కార్యకర్త, క్లస్టర్ ఇన్‌ఛార్జి యూరం శ్రీనివాసులును సీఎం చంద్రబాబు నాయుడు అభినందించారు. సోమవారం దావోస్ పర్యటనకు వెళ్లిన సీఎంను శ్రీనివాసులు కుమారుడు తరుణ్‌తేజ కలిసి పుష్పగుచ్ఛం అందించారు. ఈ క్రమంలో తన తండ్రి తొలి నుంచి తెదేపా కార్యకర్తగా పనిచేస్తున్నారని సీఎంకు చెప్పారు. 'వెంకటగిరిలో మంచి కార్యకర్తగా పని చేస్తున్నావు.. ఉత్తమ కార్యకర్త అవార్డు అందుకున్నారు. దావోస్‌లో మీ కుమారుడు రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తున్నారు మీకు అభినందనలు' అంటూ చరవాణిలో మాట్లాడి కార్యకర్తను అభినందించారు.

బాధితుడికి చెక్కు పంపిణీ

చికిత్సకు తెదేపా నాయకుల ఆర్థిక సాయం

నాయుడుపేట పట్టణం, న్యూస్‌టుడే: వెంకటగిరికి చెందిన గౌతమ్ అనే క్యాన్సర్ వ్యాధిగ్రస్తుడికి సీఎం సహాయనిధి నుంచి రూ.2.14లక్షల చెక్కును ఆదివారం రాత్రి నాయుడుపేటలో స్వర్ణముఖినది ఏటి పండగ సంబరాల ముగింపు సభలో ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ అందజేశారు. రాయవేలూరులో చికిత్స పొందుతున్నాడని సమాచారం తెలుసుకున్న నాయుడుపేట తెదేపా నాయకులు నెలవల రాజేష్ చొరవ తీసుకుని రవాణా శాఖ మంత్రి ఎం.రామ్‌ప్రసాద్‌రెడ్డిని కలిసి మాట్లాడటంతో సీఎం సహాయనిధి చెక్కు మంజూరు చేశారు. నెలవల రాజేష్ రూ.3 లక్షలు అందించారని బాధిత కుటుంబసభ్యులు తెలిపారు.

కార్యకర్త మృతికి ఎమ్మెల్యే సంతాపం

తడ, న్యూస్‌టుడే: తెదేపా కార్యకర్త పళనివేల్‌శెట్టి మృతికి ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ సోమవారం సంతాపం తెలిపారు. అనారోగ్యంతో ఆదివారం మృతిచెందాడు. ఎమ్మెల్యే తడకు చేరుకుని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. తెదేపా నాయకులు బొమ్మన శ్రీధర్, పళని, శెల్వం, మురళిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మలుపు.. ప్రమాదాలకు నిలయం

మండలంలోని కళగుంట జాతీయ రహదారి నుంచి రోసనూరుకి వెళ్లే మార్గంలో పలు చోట్ల మలుపులు ప్రమాదకరంగా ఉన్నాయి. సింపోలా కర్మాగారం దాటిన తరువాత రెండోమలుపు వద్ద రహదారి రెండు వైపులా దెబ్బతింది. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ర.భ అధికారులు స్పందించి మలుపులో దెబ్బతిన్న రహదారిని బాగు చేయాల్సి ఉంది. **-న్యూస్‌టుడే, దొరవారిసత్రం**

పునాదులకే పరిమితం

మండల కేంద్రంలో ఉన్న ఏకొల్లు సచివాలయ భవనం సంవత్సరాల నుంచి పునాదుల్లోనే నిలిచిపోయింది. గత ప్రభుత్వంలో నిర్మాణం చేపట్టినప్పటికి సకాలంలో నిధులు మంజూరు కాక భవన నిర్మాణం ఆగిపోయింది. అధికారులు స్పందించి నిధులు మంజూరు చేసి నిర్మాణం చేపట్టాల్సిందిగా ప్రజలు కోరుతున్నారు.- **న్యూస్‌టుడే, దొరవారిసత్రం**

మురుగు ఇలా.. నడిచేదెలా..?

కావలి వీధిలో రోడ్డు పక్కన కాలువలో వ్యర్థాలు పేరుకుపోవడంతో మురుగు ముందుకు కదలడం లేదంటూ స్థానికులు వాపోతున్నారు. దుర్వాసన, దోమల బెడద అధికంగా ఉందని స్థానికులు చెబుతున్నారు. అధికారులు స్పందించి మురుగు తొలిగింపునకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. - **న్యూస్‌టుడే, సూళ్లూరుపేట**

కంపచెట్ల నడుమ కాలనీ

నాయుడుపేట నుంచి మర్లపల్లి వెళ్లే మార్గం, అయ్యపరెడ్డిపాళెం వెళ్లే రోడ్డు, పుదూరు, టిడ్కో గృహాల వద్ద పక్కా ఇళ్ల ప్రాంతంలో కంపచెట్లు మొలిచి పొదల్ని తలపిస్తున్నాయి. నాటి వైకాపా పాలనలో ఊర్లు, కాలనీలు ఏర్పాటు చేసేలా స్థలాలు కేటాయించి ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అయితే ఈ పనులు మధ్యలోనే ఆగిపోవడంతో కంపచెట్లు దర్శనమిస్తున్నాయి. - **న్యూస్‌టుడే, నాయుడుపేట పట్టణం**

విజ్ఞాన భాండాగారం.. కొలువులు సాకారం

సూళ్లూరుపేట పట్టణం, న్యూస్‌టుడే: గ్రంథాలయాలను విజ్ఞాన భాండాగారాలు అని అంటారు. వాటి ద్వారా యువత సద్వినియోగం చేసుకుని ముందుకు సాగుతున్నారు. పట్టణంలోని గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు అవసరమయ్యే పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. అన్ని రకాల దిన, మాస పత్రికలు వస్తున్నాయి. చదివి ప్రపంచం, దేశం, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు అర్థం చేసుకుంటూ పోటీ పరీక్షలకు సన్నద్ధమై ప్రభుత్వ ఉద్యోగాలు సాధిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ★ ప్రతి రోజు 25 నుంచి 30 మంది గ్రంథాలయానికి వస్తుంటారు. ఎక్కువగా జూనియర్ కళాశాల విద్యార్థులు వచ్చి చదువుతారు.

పత్రికలు చదువుతున్న పాఠకులు

అందుబాటులో 18 వేల పుస్తకాలు

సూళ్లూరుపేట పట్టణంలోని గ్రంథాలయంలో దాదాపుగా 18 వేలకు పైగా పుస్తకాలు ఉన్నాయి. పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. అన్ని రకాల వసతులు ఉండటంతో పోటీ పడే అభ్యర్థులు సద్వినియోగం చేసుకుని ఉద్యోగాలు సాధిస్తున్నారు. గ్రంథాలయంలో నీటి వసతి, టేబుళ్లు, కుర్చీలు ఉండటంతో పాటు అంతర్జాలం సౌకర్యంతో కూడిన కంప్యూటర్ అందుబాటులో ఉంది. దీంతో తెలియని వాటిని తెలుసుకోవడానికి సాంకేతిక పరిజ్ఞానం ఉండడంతో యువతకు ఎంతో ఉపయోగపడుతుంది.

సాధన చేస్తే మంచి ఫలితం

మాది సూళ్లూరుపేట మండలం పేర్నాడు డిగ్రీతో పాటు ఎంఎ, బీఎడ్, డీఎడ్ పూర్తి చేశాను. గ్రంథాలయానికి ప్రతి రోజు వెళ్తున్నా. పలు పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలు చదువుకొని డీఎస్సీకి సన్నద్ధమయ్యా. ఇటీవల ఉపాధ్యాయునిగా ఎంపికయ్యా. సాధన చేస్తే మంచి ఫలితం ఉంటుంది. యువత సద్వినియోగం చేసుకోవాలి. **- ఎన్.శ్రీరాములు, ఉపాధ్యాయుడు**

కష్టపడి చదివి ఉద్యోగం సాధించా..

గ్రంథాలయానికి క్రమం తప్పకుండా వెళ్లాను. పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలు చదివాను. ఇటీవల డీఎస్సీ సాధించాను. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి, గ్రంథాలయాన్ని ఉపయోగించుకోవాలి. తల్లిదండ్రుల ఆశయాల్ని నెరవేర్చాలి.

- వెంకటేష్, ఉపాధ్యాయుడు

అన్నదాతలకు ప్రభుత్వం చేయూత

పెళ్లకూరు, న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వం సన్న చిన్న కారు రైతులకు చేయూత నిస్తుందిని పెళ్లకూరు మండల తెదేపా అధ్యక్షుడు, కొత్తూరు సర్పంచి సంచి కృష్ణయ్య తెలిపారు. సోమవారం కొత్తూరు గ్రామంలో పశువర్ధకశాఖ ఏడీ పి.ధనంజయతో కలిసి ఉచిత పశువైద్య శిబిరాన్ని ప్రారంభించారు. కొత్తూరు, చావాలి గ్రామాల్లో జరిగిన వైద్య శిబిరాల్లో 96 దూడలు, 794 పశువులకు, 1631 గొర్రెలకు నట్టల నివారణ మందు వేశారు. 90 పశువులకు సాధారణ, 24 పశువులకు గర్భకోశ వ్యాధులకు సంబంధించి శస్త్ర చికిత్సలు నిర్వహించినట్లు తెలిపారు. లైవ్‌స్టాక్, పశువైద్య సహాయకులు తదితరులు పాల్గొన్నారు.

కొత్తూరులో దూడలకు నట్టల నివారణ మందు వేస్తున్న సర్పంచి కృష్ణయ్య, పశుసంవర్ధకశాఖ ఏడీ ధనంజయులు

మన్నూరులో 19 మందిపై కేసులు

బాలాయపల్లి, న్యూస్‌టుడే: గొబ్బెమ్మ ఉత్సవంలో ఇరువర్గాల ఘర్షణ చోటుచేసుకోవడంతో పోలీసులు 19 మందిపై కేసు నమోదు చేశారు. మండలంలోని మన్నూరులో ఆదివారం రాత్రి గొబ్బెమ్మ పండగ సందర్భంగా మద్యంమత్తులో ఒకరు దురుసుగా ప్రవర్తించారంటూ రెండువర్గాలవారు ఘర్షణ పడ్డారు. ఘటనపై తెదేపాకు చెందిన మండల పరిషత్ ఉపాధ్యక్షుడు బి.మురళీకృష్ణరెడ్డి, ప్రత్యర్థి వర్గంలో అదే గ్రామానికి చెందిన నియోజకవర్గ తెదేపా గౌడ సంఘాధ్యక్షుడు జడపల్లి కోటేశ్వరరావుతో పాటు ఇరువర్గాల్లో మరో 17 మందిపై కేసులు నమోదు చేసినట్లు ఎస్సై గోపి సోమవారం తెలిపారు.

ఇంటి పన్ను వసూళ్లపై సమీక్ష

దొరవారిసత్రం, న్యూస్‌టుడే: మండలంలోని 10 సచివాలయ పరిధిలోని గ్రామాల్లో శనివారం లోపు 40 శాతం ఇంటి పన్ను వసూలు చేయాలని డీడీవో బి.జాలీరెడ్డి ఆదేశించారు. సోమవారం ఈ విషయమై దొరవారిసత్రం ఎంపీడీవో కార్యాలయంలో పంచాయితీ కార్యదర్శులతో సమీక్షించి బకాయిల వసూలుపై దృష్టి పెట్టాలన్నారు.

వివాదంపై ఆర్డీవోకు వినతి

తడ, న్యూస్‌టుడే: పులికాట్ సరస్సులో సరిహద్దు వివాదాన్ని పరిష్కరించాలని పులికాట్ మత్స్యకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఆర్డీవో కిరణ్మయికి వినతి పత్రం అందించారు. ఆంధ్ర, తమిళనాడు మధ్య ఏటా రేగుతున్న వివాదాన్ని శాశ్వతంగా పరిష్కరించాలని కోరారు. బెస్త సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ బొమ్మన శ్రీధర్, మత్స్యకార నాయకులు వాసు, సుధాకర్, జైపాల్ తదితరులు పాల్గొన్నారు.

ఆర్డీవో కిరణ్మయికి వినతిపత్రం అందిస్తున్న మత్స్యకార నాయకులు

ఉపాధ్యాయులకు సత్కారం

సూళ్లూరుపేట గ్రామీణం, న్యూస్‌టుడే: మండలంలోని మంగళంపాడు ఉన్నత పాఠశాలలో 2025 మెగా డీఎస్సీలో అత్యుత్తమ ప్రతిభ కనపరచి ఎంపికైన ఉపాధ్యాయులను సోమవారం ప్రధానోపాధ్యాయుడు బీద సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో సత్కరించారు. పాఠశాల అధ్యాపక బృందం, తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా యోగి వేమన జయంతి

నాయుడుపేట పట్టణం, న్యూస్‌టుడే: ప్రభుత్వ డిగ్రీ కళాశాల్లో సోమవారం యోగి వేమన జయంతి వేడుకలు ప్రిన్సిపల్ ప్రవీణకుమారి నిర్వహించారు. తెలుగుశాఖ అధ్యక్షుడు చదలవాడ విజయకుమార్, అధ్యాపకులు కిరణ్‌కుమార్, శ్రీవవాసరావు, విద్యార్థులు పాల్గొన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా..

నాయుడుపేట: 80085 73970
సూళ్లూరుపేట: 88979 08890
వెంకటగిరి: 80085 73966

వెంకటగిరి, న్యూస్‌టుడే: ? పట్టణంలోని 16వ వార్డు తాజ్‌మహల్ వీధి నుంచి తూర్పువీధిలోకి వెళ్లే మార్గంలో చెత్త నిల్వలు పేరుకుపోయాయి. చేతిపంపు వద్ద చెత్తంతా నీరు పట్టుకునే పరిస్థితి లేదు. అధికారులు స్పందించి చెత్త నిల్వలు తొలగించాలి. – సాయి, వెంకటగిరి

సమాధానం: వెంటనే పరిశీలించి చెత్త నిల్వలు తొలగిస్తాం. –రామారావు, శానిటరి ఇన్‌స్పెక్టర్, వెంకటగిరి

నాయుడుపేట పట్టణం: ? పిచ్చిరెడ్డితోపు చెత్త కుప్పల్లో కుక్కలు సంచరిస్తున్నాయి. –రాచంద్రారెడ్డి, స్థానికులు

? శంకరాపురంలో రోడ్లు దెబ్బతిని గుంతలమయంగా మారాయి. పరిష్కరించాలి. –సురేష్, స్థానికుడు

? నాయుడుపేట నుంచి జువ్వలపాళెం వెళ్లే మార్గంలో మురుగుకాల్వలో చెత్తపేరుకుని దుర్వాసన వస్తుంది.
– కె.సుబ్రహ్మణ్యం స్థానికుడు

సమాధానం: సిబ్బందిని పంపి మరమ్మతులు చేయిస్తాం. –కమిషనర్ ఎస్‌కే.ఫజులుల్లా

ఉపాధిహామీ పథకం పేరులో మార్పువద్దు

శ్రీకాళహస్తి(గ్రామీణ(ఏర్పేడు) : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం పేరును కేంద్ర ప్రభుత్వం మార్పు చేయడం తగదని డీసీసీ అధ్యక్షుడు బాలగురవం బాబు తెలిపారు. శ్రీకాళహస్తి మండలంలోని వేడాంలో సోమవారం ఉపాధిహామీ పనులను పరిశీలించి కూలీలతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజల కోసం ప్రవేశ పెట్టిన ఉపాధిహామీ పథకాన్ని నీరుగార్చే విధంగా భాజపా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని మార్చుకోకుంటే పెద్దఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త దామోదర్‌రెడ్డి, సురేంద్రరెడ్డి, ఆంటోని, నవీన్, నాగరాజు, మహేష్ పాల్గొన్నారు.

అలరించిన చిన్నారుల నృత్యాలు

చిట్టమూరు, న్యూస్‌టుడే: మండలంలోని ఎల్లసిరి దిగువ గిరిజన కాలనీలో ఏడాది పండగ చివరి రోజున గొబ్బెమ్మను ప్రతిష్ఠించారు. అనంతరం సోమవారం అమ్మవారి ఉత్సవం జరిగింది. చిన్నారులు వేసిన నృత్యాలు, కోలాటాలు అలరించాయి. తెదేపా నియోజకవర్గ బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి కాపులూరు చెంచురామయ్య ఆచారి అభినందించారు. కార్యక్రమంలో తెదేపా నేతలు గుండుబోయిన రామయ్య, వాటంబేటి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

చెంబేడులో గోదాం వివాదం

పెళ్లకూరు, న్యూస్‌టుడే: మండలంలోని చెంబేడు గ్రామంలో పీఏసీఎస్ గోదాం వినియోగం వివాదస్పదంగా మారింది. రూ.40 లక్షలతో సహకార సంఘం మల్టీపర్పస్ గోదాములు నిర్మించింది. గత ప్రభుత్వంలో వైకాపాకు చెందిన ఓ నాయకుడు ఏక పక్ష నిర్ణయంతో దీన్ని అద్దెకు ఇచ్చారు. కూటమి ప్రభుత్వంలో వచ్చాక త్రిసభ్య కమిటీ గోదాంను రైతులు వినియోగించాలని, ఖాళీ చేయాలంటూ వైకాపా నాయకుడికి నోటీసులు పంపింది. అతడు లీజు కాలం ఇంకా ఉందనడం, సహకార సంఘం స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించడం జరిగింది. దీంతో సదరు వైకాపా నాయకుడు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. దీంతో గ్రామంలో రైతుల కోసం నిర్మించిన దాన్ని అద్దెకు ఎలా ఇచ్చారంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు.

మోహన్‌బాబును కలిసిన కార్యకర్తలు

నాయుడుపేట పట్టణం, న్యూస్‌టుడే: తిరుపతిలోని విద్యాసంస్థలో సినీనటుడు మోహన్‌బాబును తెదేపా కార్యకర్తలు, స్థానికులు కలిసి సన్మానించారు. పనబాక గంగబాబు, కన్నయ్య, యువరాజు తదితరులు పాల్గొన్నారు.

నేతల కుటుంబాలను పరామర్శించిన నేదురుమల్లి

వెంకటగిరి, న్యూస్‌టుడే: పట్టణంలోని గిరిజన సంక్షేమ సంఘం తిరుపతి జిల్లా అధ్యక్షుడు మల్లికార్జున్ అమ్మమ్మ నాగమ్మ, 4వ వార్డులో యాకసిరి శ్రీనివాసులు ఇటీవల మృతి చెందారు. వారి కుటుంబ సభ్యులను నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి పరామర్శించారు. పుర వైస్‌ఛైర్మన్ బాలయ్య, పట్టణాధ్యక్షుడు పులి ప్రసాద్‌రెడ్డి నేతలు దశరథరామిరెడ్డి, సాయి తదితరులు పాల్గొన్నారు.

నేడు విద్యుత్తు అంతరాయం

నాయుడుపేట పట్టణం, న్యూస్‌టుడే: మండలంలోని సాగరమాల రోడ్డు పనులతో 132కేవీ టవర్ లైను మార్చడంతో కలిపేడు, గొట్టిప్రోలు విద్యుత్తు సబ్‌స్టేషన్ల పరిధిలోని గ్రామాల్లో ఉదయం 9గంటల నుంచి 12.00 గంటల వరకూ సరఫరా ఉండదని ఏఈ సీహెచ్.హరికృష్ణ తెలిపారు.

విద్యుత్తు ధరలపై ప్రజాభిప్రాయ సేకరణ

నాయుడుపేట పట్టణం, న్యూస్‌టుడే: విద్యుత్తు డివిజన్ పరిధిలో విద్యుత్తు ధరలపై మంగళవారం, గురు, శుక్రవారాల్లో బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం జరుగుతుందని ఈఈ శ్రీనివాసులు సోమవారం పేర్కొన్నారు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

ఓజిలి, న్యూస్‌టుడే: మండలంలోని రాచపాళెం క్రాస్ రోడ్డు వద్ద జాతీయ రహదారిపై ఆదివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల సమాచారం మేరకు.. కేరళకు చెందిన ఫైజల్ (37) ద్విచక్ర వాహనంపై హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్తుండగా మార్గమధ్యలో ఓజిలి మండలం రాచపాళెం క్రాస్ రోడ్డు వద్ద ఆటోను క్రాస్ చేయబోయి ఢీకొన్నాడు. దీంతో తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్సై శ్రీకాంత్ సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

జూదస్థావరంపై పోలీసుల దాడి

డక్కిలి, న్యూస్‌టుడే: మండలంలోని మిట్టపడ్డిపల్లి పరిసరాల్లో సోమవారం జూదస్థావరంపై పోలీసులు దాడులు నిర్వహించారు. 9 మందిని అదుపులోకి తీసుకుని రూ. 3,750 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై శివశంకరరావు తెలిపారు.

మిరప పంట.. కడుపు మంట

సూళ్లూరుపేట గ్రామీణం, న్యూస్‌టుడే: మిరప పంట రైతులకి భారీ లాభాలను చేకూరుస్తుంది. అయితే కాలం కలిసిరాక తీవ్ర నష్టాల్లో మునుగుతున్నారు. ఈ సారికూడా లాభం వస్తుందని రైతులు సెప్టెంబర్‌లో భూములు దున్ని సాగు చేశారు. ఇప్పుడు హైబ్రీడు రకాల అందుబాటులో ఉండడంతో అధికంగా పెట్టుబడులు పెట్టి ఎకరాకు 13 వేల మొక్కలు నాటి ఎరువులు వేసి కలుపులు తీసి సిద్ధం చేశారు. మొక్క పూతలో దశలో ఉంది. కోత దశకు రాగానే మార్కెట్‌లో మిర్చి రేటు కిలో రూ.18 రూపాయలు ఉండటంతో రైతులు మిరపకాయ కోత కోసిన కనీసం ఇవ్వాల్సిన కూలీలకు కూడా సరిపోవని రైతులు ఆవేదన చెందుతున్నారు. దీంతో గిట్టుబాటు ధర లేక గత మూడు సంవత్సరాలుగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నామని వాపోతున్నారు. ఈ దశలో అప్పుల ఊబిలో కూరుకుపోతున్న పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం దీనిని గుర్తించి గిట్టుబాటు ధర కల్పించి రైతన్నను ఆదుకోవాలని కోరుతున్నారు.

❖ సాగుచేసిన మండలాలు:
సూళ్లూరుపేట నియోజకవర్గంలోని సూళ్లూరుపేట, దొరవారిసత్రం, నాయుడుపేట, ఓజిలి, పెళ్లకూరు
❖ సాగు విస్తీర్ణం: పచ్చిమిర్చి 450 ఎకరాలు , పండుమిర్చి 250 ఎకరాలు. మొత్తం 700 మిర్చి
❖ ఇప్పటికి అయిన ఖర్చు:
700 ఎకరాలు, రూ.60,000 చొప్పున రూ. 4.20 కోట్ల పెట్టుబడి పెట్టారు.

రెండేళ్లుగా నష్టం



■ రెండు ఎకరాల సాగు చేశాను. గత సంవత్సరంలో క్వింటం రూ. 8,000-10,000 లకు అమ్మడంతో తీవ్రంగా నష్టపోయాను. రెండు సంవత్సరాల నుంచి నష్టపోతూనే ఉన్నాను. కనీసం ఈ ఏడాది అయిన బాధలు తీరుతాయి అనుకునేలోపు రేట్లు కంటతడి పెట్టిస్తున్నాయి. **- వెంకటేశ్వర్లు, ఉచ్చురు**

ప్రభుత్వం ఆదుకోవాలి

■ మూడు ఎకరాల మిరపపంట సాగు చేశాను. ఎకరానికి రూ. 60 వేలు పెట్టుబడి పెట్టాను. ప్రస్తుతానికి గిట్టుబాటు ధర లేదు. మిర్చి కోయ లేని పరిస్థితి ఖర్చులకు కూడా రావు. దీనిని గమనించి ప్రభుత్వం ఆదుకోవాలి. **- తోట, సురేష్, మతకామూడి**

ధైర్యం చాలడం లేదు..

■ కొత్తగా ఈ సంవత్సరమే కౌలుకి తీసుకొని సాగు చేస్తున్నాను. ఎకరానికి రూ.20 వేలు చెల్లించాలి. ఇప్పటికే అదనపు భారం అయింది. కోత కోసే సమయానికి రేటు లేకపోవడంతో ధైర్యం చాలడం లేదు. ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించి సహకరించాలని కోరుతున్నాను. **- మునిశేఖర్, మతకామూడి**

(c) eenadu

రెవెన్యూ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి

జిల్లా సంయుక్త కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి

వన్‌టౌన్, న్యూస్‌టుడే: జిల్లాలో రెవెన్యూ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని జిల్లా సంయుక్త కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి అన్నారు. సోమవారం మధ్యాహ్నం 12.10గంటలకు ఆమె కలెక్టరేట్‌లో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ రెవెన్యూ సమస్యలతో పాటు పీజీఆర్ఎస్‌లో వచ్చే వినతులను సకాలంలో పరిష్కరిస్తామన్నారు. 2018 బ్యాచ్ ఐఏఎస్ అధికారినని, చిత్తూరు జిల్లా జేసీగా పనిచేస్తూ బదిలీపై ఇక్కడికి వచ్చినట్లు వివరించారు. విశాఖ జిల్లాలో ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలను పటిష్ఠంగా అమలు చేసేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. రేషన్ సరకుల పంపిణీతో పాటు ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాల అమలుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ సందర్భంగా జేసీని కలెక్టరేట్ అడ్మిన్ దేవి రాణి, పలువురు అధికారులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

జేసీగా బాధ్యతలు స్వీకరిస్తున్న విద్యాధరి

నేటి నుంచి ఆర్జిత సేవల పునరుద్ధరణ

సింహాచలం, న్యూస్‌టుడే: సింహాద్రి అప్పన్న స్వామి దేవాలయంలో ధనుర్మాసంతో పాటు వివిధ ఉత్సవాల నేపథ్యంలో రద్దు చేసిన ఆర్జిత సేవలను మంగళవారం నుంచి పునరుద్ధరించనున్నట్లు ఆలయ ఏఈవో కె.తిరుమలేశ్వరరావు తెలిపారు. ఆలయంలో జరిగే నిత్య కల్యాణం, సహస్రనామార్చన, గరుడ వాహన సేవ, స్వర్ణ పుష్పార్చన, స్వర్ణ తులసీదళార్చన, తదితర ఆర్జిత సేవలు యథావిధిగా కొనసాగుతాయని వివరించారు. భక్తులు తగిన రుసుము చెల్లించి పాల్గొనవచ్చని తెలియజేశారు.

రుధిర దారుల్లో కన్నీటి ధారలు..!

★ ప్రమాదకరంగా మారిన కూడళ్లు

★ గతేడాది 339 మంది మృత్యువాత

ఈనాడు, విశాఖపట్నం

నగరంలో రోజుకో రోడ్డు ప్రమాదం కలవరపెడుతోంది. ఏటికేడు వాహనాలు పెరుగుతుండటం.. అందుకు తగ్గట్టుగా రహదార్ల విస్తరణ లేకపోవడంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం రద్దీ వేళల్లో కీలక కూడళ్లు వాహనాలతో కిక్కిరిసిపోతున్నాయి. ఒక్కోసారి వాహనాలు పోటాపోటీగా ముందుకు వెళ్లే క్రమంలో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. పలువురు చోదకులు మితిమీరిన వేగంతో దూసుకెళ్లడం, ఎక్కడా వేగనియంత్రణ లేకపోవడంతో నిత్యం నగర రహదార్లు రక్తసిక్తమవుతున్నాయి.

★ నగర పరిధిలో గతేడాది 1086 ప్రమాదాలు చోటు చేసుకోగా 339 మంది మృత్యువాత పడ్డారు. ఆయా కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి. నెలల తరబడి ఆ కన్నీటి చారల తడి ఆరలేదు.

జాతీయ రహదారిలోని సత్యం కూడలి ప్రాంతం..

బీచ్ రోడ్డులో ముంచే మలుపులు



▶▶ కారణాలు: బీచ్ రోడ్డులో వేగ పరిమితి 40 కి.మీ. కాగా, పలువురు అతివేగంతో వాహనాలు నడుపుతున్నారు. రాడిసన్ బ్లూ హోటల్, మరికొన్ని చోట్ల ఉండే మలుపుల వద్ద వేగాన్ని నియంత్రించలేక ప్రమాదాల బారిన పడుతున్నారు. ట్రాఫిక్ సిగ్నల్స్ కొన్ని ఉన్నా పనిచేయడం లేదు.

బాబోయ్.. ఎన్‌హెచ్-16



▶▶ కారణాలు: లంకెలపాలెం నుంచి ఆనందపురం వరకు ఎన్‌హెచ్-16 నగరంలో 73 కి.మీ. మేర విస్తరించి ఉంది. రద్దీ సమయాల్లో భారీ వాహనాలు నగరంలోకి రావడం. ట్రాఫిక్ సిబ్బంది లేకపోవడం.. మద్యం మత్తు, అతివేగంతో వాహనాలు దూసుకెళ్లడం. సిగ్నల్స్ దాటగానే బస్‌బేల వద్ద ఆటోలు, బస్సులను ఒక్కసారిగా నిలపడం. రాత్రుళ్లు వీధి దీపాలు వెలగకపోవడం.

మరికొన్ని ప్రాంతాల్లో..(2025)

రోడ్డు	ప్రమాదాలు	మృతులు	క్షతగాత్రులు
స్టీల్‌ప్లాంట్	16	03	15
పోర్టు..	34	16	27
రాష్ట్ర రహదారులు	26	12	36
తెలుగుతల్లి పైవంతెన	10	08	06

అంతర్గత రహదార్లలోనూ..



▶▶ కారణాలు: రాత్రుళ్లు వీధి దీపాలు వెలగక పోవడం. ఇష్టారాజ్యంగా వేగనిరోధకాలు నిర్మించడం. సర్వీసు రోడ్లను ఆక్రమించడం. రహదారులపై పడ్డ గుంతలను గుర్తించకపోవడం. మలుపుల వద్ద వేగంగా దూసుకెళ్లడం.

బీఆర్‌టీఎస్ మధ్య దారిలో వెళుతూ..



▶▶ కారణాలు: నిబంధనల ప్రకారం మధ్య దారిలో కేవలం బస్సులు, అత్యవసర వాహనాలు వెళ్లాలి. అయితే సర్వీసు రోడ్లలో ట్రాఫిక్‌ను తప్పించుకునేందుకు పలువురు మధ్యదారిలో ప్రయాణిస్తున్నారు. ముందున్న వాహనాలను అధిగమించే ప్రయత్నంలో ఎదురుగా వచ్చే వాహనాలను, కూడళ్లను దాటే పాదచారులు, వాహనదారులను ఢీకొంటున్నారు.

పరిష్కార మార్గాలు ఇలా..

★ రద్దీ వేళల్లో భారీ వాహనాలు రాకుండా నియంత్రించడం. ఇరుకుగా ఉన్న రహదార్లను విస్తరించడం. బీఆర్‌టీఎస్ మధ్యదారిలో ఇతర వాహనాలు రాకుండా చూడటం. వాహనాల వేగనియంత్రణపై దృష్టి పెట్టడం. రాత్రి వేళల్లో రహదార్లపై దీపాలు వెలిగేలా చూడటం. ట్రాఫిక్ సిగ్నళ్లు సక్రమంగా పనిచేసేలా చర్యలు తీసుకోవడం. ద్విచక్రవాహనచోదకులు శిరస్త్రాణం ధరించేలా అవగాహన పెంచడం.

ఆరిలోవ హెల్త్‌సిటీ వద్ద బీఆర్‌టీఎస్ రహదారి..

డిప్యూటీ కలెక్టర్ జ్ఞానవేణిపై క్రమశిక్షణ చర్యలకు ఆదేశం

ఈనాడు, విశాఖపట్నం : సీతమ్మధార పూర్వ తహసీల్దార్, ప్రస్తుతం డిప్యూటీ కలెక్టర్‌గా పని చేస్తున్న జ్ఞానవేణితో పాటు అదే కార్యాలయంలో ఉప తహసీల్దార్‌గా చేసిన ఎస్ఎం జిలానీ, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ సీహెచ్ రవి కృష్ణలపై క్రమశిక్షణ చర్యలకు ప్రభుత్వం ఆదేశించింది. 2021 జులై 20, 21, 22 తేదీల్లో సీతమ్మధార తహసీల్దార్ కార్యాలయంలో అనిశా ఆకస్మిక తనిఖీలు జరిపింది. ఆ సమయంలో అవినీతి కార్యకలాపాలు, పలు నిబంధనలను ఉల్లంఘించినట్లు గుర్తించారు. ఆర్ఐ రవికృష్ణ సెలవు పెట్టకుండా, ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకుండా మూడు రోజులు కార్యాలయానికి రాలేదు. ఉప తహసీల్దార్ జిలానీ ట్రెజరీ బిల్లులు, అసైన్డ్, ప్రభుత్వ భూముల రికార్డులు, ఉద్యోగులు, వీఆర్‌వోల పేబిల్లులు, తదితర వాటిని సక్రమంగా నిర్వహించనట్లు తేల్చారు. అలాగే జనన, మరణ ధ్రువీకరణల రిజిస్టర్ కనిపించకపోవడం గుర్తించారు.

అప్పటి సీతమ్మధార డీటీ, ఆర్ఐపై కూడా...

వేల అర్జీల తిరస్కరణ

1.6.2020 నుంచి 19.7.2021 మధ్య కాలంలో ప్రజల నుంచి మొత్తం 74,051 అర్జీలు రాగా వాటిల్లో 51,255 పరిష్కరించగా 20,829 తిరస్కరించారు. మరో 1796 పెండింగ్‌లో ఉంచారు. పెండింగులో ఎందుకు ఉంచారన్న దానిపై అధికారుల నుంచి సంతృప్తికర సమాధానం రాలేదు. ఆర్ఐ, డిప్యూటీ తహసీల్దార్ విధులకు హాజరుకాకపోయినా గుర్తించని అప్పటి తహసీల్దార్ జ్ఞానవేణి తీరును అనిశా అధికారులు తప్పుబట్టారు. దీనిపై అనిశా సమర్పించిన నివేదిక ఆధారంగా ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి తదుపరి చర్యలకు ఆదేశించారు.

ఊరెళ్లింది చూశారు.. ఐదు ఇళ్లను దోచేశారు.. 6లో

24వ వర్ధంతి

మా అందరి హృదయాలలో సుస్థిర స్థానం సంపాదించిన నీవు మానుండి దూరమై నేటికి 24 సంవత్సరాలు గడిచినను నీ జ్ఞాపకాలు మరువలేకున్నాము. నీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ...

కీ॥శే॥ కాపారపు గోదావరమ్మ
జననం: 15-07-1951 మరణం: 20-01-2002

భర్త: కాపారపు సంజీవరావునాయుడు
జిల్లా జడ్జి (Rtd.) & డైరెక్టర్ (Law),
AP ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (Rtd.), Arbitrator

కుమారులు - కోడళ్ళు

కె.వి. మురళీకృష్ణ IPS – డా॥ కె. శిల్ప
Chief Vigilance & Security Officer (CV&SO), Tirumala Tirupati Devasthanam
MD, DM, ECMO Medical Oncologist Associate Professor & I/C HOD, Dept.of Medical Oncology, AMC / KGH
మనుమడు: నిఖిలేష్ నందన్
మనుమరాలు: లేఖ్య సాయిమాన్విత

డా॥ కె.యస్. ప్రవీణ్‌కుమార్ – డా॥ స్వప్నప్రియ
MS, Ortho, M.Ch. Ortho Robotic Joint Replacement Surgeon Sr. Consultant Orthopaedic Surgeon Care Hospital, Visakhapatnam Managing Director: Sai Godavari Super Speciality Hospital, Health City, Vizag
MBBS, MD Consultant Dermatologist and Cosmetologist, Hair Transplant Surgeon
మనుమడు: సాయిఆశ్రిత్, మనుమరాలు: విమల సాన్విత

సాయి గోదావరి ఛారిటబుల్ ట్రస్ట్ విశాఖపట్నం ఫోన్: 94903 76518

సేవల్లో 'దూరవిద్య' ఫెయిల్..!

★ ఫలితాల విడుదలల్లో తీవ్ర జాప్యం

★ విద్యార్థుల వెతలు పట్టని అధికారులు

ఏయూ ప్రాంగణం, న్యూస్‌టుడే: ఆంధ్రవిశ్వవిద్యాలయానికి ఆర్థిక వనరులు సమకూర్చడంలో దూరవిద్యా కేంద్రం కీలకపాత్ర పోషిస్తోంది. అలాంటి కేంద్రం పనితీరు ఇటీవల కాలంలో తీసికట్టుగా మారుతోంది. విద్యార్థులకు సేవలు అందించడంలో విఫలమవుతోందనే విమర్శలు వస్తున్నాయి. 33 కోర్సుల్లో సుమారు 80వేల మంది విద్యార్థులతో ఏయూ దూరవిద్య, ఆన్‌లైన్ కేంద్రం నడుస్తోంది. 2024-25 సంవత్సరంలో రూ.42కోట్ల ఆదాయం ఏయూకు ఈ కేంద్రం ద్వారా సమకూరింది. ఇదంతా విద్యార్థులు ఫీజుల రూపంలో చెల్లించినదే.

కార్యాలయంలో ఖాళీగా ఉన్న సూపరింటెండెంట్ కుర్చీ

★ ఐదేళ్ల కిందటే బీజం...: దూరవిద్యా కేంద్రానికి విద్యార్థులు ఫీజుల రూపంలో చెల్లించే మొత్తంలో 70 శాతం నిధులను పుస్తకాల ముద్రణ, పంపిణీ, పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం తదితరాలకు ఖర్చు చేయాలి. గతంలో బ్యాంకు ఖాతాలు దూరవిద్యా కేంద్రం ఆధీనంలోనే ఉండేవి. ఐదేళ్ల క్రితం ఈ కేంద్రానికి వచ్చే నిధులను ప్రధాన కార్యాలయానికి తరలించారు. దీంతో స్టేషనరీ ఖర్చులకు కూడా వీసీని అడగాల్సి వస్తోంది. మరో పక్క ముద్రణాలయం మూసివేయడంతో విద్యార్థులకు పుస్తకాలు అందడంలేదు. అడిగితే ఆన్‌లైన్‌లో చదువుకోవాలని చెబుతున్నారని విద్యార్థులు వాపోతున్నారు.

★ ఏడాది నుంచి నిర్లక్ష్య ధోరణి...: ఏడాది నుంచి దూరవిద్యా కేంద్రం పనితీరు దిగజారింది. గత ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో జరిగిన పరీక్షల ఫలితాలు అక్టోబరులో ఇవ్వడం, మే, జూన్ నెలల్లో జరగాల్సిన పరీక్షలు నవంబరు, డిసెంబరు నెలలో నిర్వహించడం ఇందుకు తార్కాణం. ఈ పరీక్షల్లో కొన్ని ప్రశ్నపత్రాలు సకాలంలో ఇవ్వలేక మెయిల్ ద్వారా పంపించారు. హిందీ పరీక్షకు చేతిరాత ద్వారా ప్రశ్నపత్రాలు ఇవ్వడంతో ఏయూ నవ్వుల పాలైంది. కాగా నవంబరు, డిసెంబరులో జరిగిన పరీక్షల ఫలితాలు ఎప్పుడు ఇస్తారో తెలియని పరిస్థితి నెలకొంది.

★ అకౌంట్స్ విభాగం తరలించే యత్నం...: ఈ కేంద్రంలో కీలకమైన అకౌంట్స్ విభాగాన్ని ప్రధాన కార్యాలయానికి తరలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ విధులు నిర్వహించే సూపరింటెండెంట్‌ని నాలుగు నెలల క్రితం బదిలీ చేశారు. ఆయన స్థానంలో తాత్కాలిక ఉద్యోగిని నియమించినట్లు చెబుతున్నారు. దీనిపై కేంద్రం సంచాలకులు ఆచార్య డి.ఎ.నాయుడి వివరణ కోరగా అకౌంట్స్ సెక్షన్‌ను మార్చడం లేదన్నారు. ఒక వేళ మార్చినా ప్రధాన కార్యాలయం నుంచే విధుల నిర్వహణ ఉంటుందని చెప్పారు.

'సాగర ధ్వని'.. మైత్రి యాత్ర

సింధియా, న్యూస్‌టుడే: భారత నౌకాదళానికి చెందిన సముద్ర పరిశోధన నౌక 'ఐఎన్ఎస్ సాగరధ్వని' సాగర మైత్రి యాత్ర ఇటీవల ప్రారంభమైనట్లు సోమవారం నేవీ వర్గాలు తెలిపాయి. కొచ్చిలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఛైర్‌పర్సన్ రాధామోహన్ సింగ్ జెండా ఊపి యాత్ర ప్రారంభించారు. ఈ నౌక పూర్తిగా నేవల్ ఫిజికల్ అండ్ ఓషనోగ్రఫిక్ లేబొరేటరీ పర్యవేక్షణలో విధులు నిర్వహించనుందని నేవీ వర్గాలు పేర్కొన్నాయి. కార్యక్రమంలో రక్షణ, పార్లమెంటరీ కమిటీ సభ్యులు డాక్టర్ సమీర్ వి కామత్, రియర్ అడ్మిరల్ ఉపల్‌కుంద, డాక్టర్ ఆర్వీ హరిప్రసాద్, డాక్టర్ దువ్వూరి శేషగిరి పాల్గొన్నారు.

ఫిబ్రవరి 4న బడ్జెట్ కౌన్సిల్ సమావేశం

కార్పొరేషన్, న్యూస్‌టుడే: మహా విశాఖ నగరపాలక సంస్థ 2026-27 బడ్జెట్‌పై చర్చించడానికి ఫిబ్రవరి 4న ప్రత్యేక కౌన్సిల్ సమావేశం నిర్వహించనున్నారు. స్థాయీ సంఘం ఆమోదం పొందిన బడ్జెట్ వివరాలను కౌన్సిల్ సభ్యుల దృష్టికి తీసుకెళ్లి, వారి అనుమతి తీసుకోనున్నారు. ఈనెల 27న స్థాయీ సంఘం సమావేశం, 30 సాధారణ కౌన్సిల్ సమావేశం నిర్వహించడానికి అధికారులు సన్నద్ధమవుతున్నారు.

ఉపాయం కాదు..అపాయం

మూడు చక్రాల మోటారు సైకిల్‌పై గృహోపకరణ సామగ్రితో పాటు ఓ చిన్నారిని వస్త్రంతో కట్టి ప్రమాదకరంగా తీసుకెళ్తున్న దృశ్యాన్ని 'న్యూస్‌టుడే' క్లిక్‌మనిపించింది. కంచరపాలెం మెట్టు వద్ద సోమవారం ఓ వ్యక్తి మూడు చక్రాల వాహనంపై డ్రెస్సింగ్ టేబుల్ ఉంచి దాని వెనుక చిన్నారిని వస్త్రంతో కట్టి ప్రమాదకరంగా ప్రయాణించాడు. వేగ నిరోధకాల వద్ద వస్త్రం వీడితే పాప పరిస్థితి ఏమిటని, ఆమె ప్రాణాలను పణంగా పెట్టి ఇలా ప్రయాణించడంపై పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. – న్యూస్‌టుడే, అక్కయ్యపాలెం

గుండెపోటు, కేన్సర్ తస్మాత్ జాగ్రత్త

డాక్టర్ రెడ్డి టోటల్ బాడీ చెకప్ సెంటర్

కలెక్టర్ ఆఫీస్ జంక్షన్, కోస్టల్ బేటరీ రోడ్డు, కెనరా బ్యాంక్ ప్రక్కనఉన్న LUCID బిల్డింగ్, 4వ అంతస్తు, విశాఖపట్నం

శరీరంలో సైలెంట్‌గా దాగిఉన్న గుండెపోటును మరియు కేన్సర్‌ను 6 నెలల ముందుగానే గుర్తించే టోటల్ బాడీ చెకప్

రూ. 7,500/- విలువచేయు పరీక్షలు కేవలం 3,500/- కే

ప్రముఖ హృద్రోగ నిపుణులు, చికిత్సరత్న డా॥ జి. శివప్రసాద్‌రెడ్డి గారి పర్యవేక్షణలో చేయబడును.

9393752255, 9393122525

ఈ పథకం 10 రోజులు మాత్రమే ప్రతి ఆదివారం శెలవు

OBITUARY

DOB : 29-05-1941

DOD : 18-01-2026

Sri DVS Kameswara Rao garu

The Gayatri Vidya Parishad informs the sad demise of Shri Dittakavi Kameswara Rao garu, Member, on Sunday, 18th January, 2026 at Hyderabad and the cremation will take place at Visakhapatnam on 20th January at 11.00 AM. All last rites will be performed at his house...

Address : DVSK Rao, TPT colony, 50-27-18, Seethammadhara North Extension, Opp. Keystone school

శభాష్.. సరోజిని..!

పారా అథ్లెటిక్స్‌లో పతకాల పంట

గాజువాక, న్యూస్‌టుడే : క్రీడలపై ఆమెకున్న ఆసక్తి ముందు అంగవైకల్యం తలవంచింది. జీవితంలో ఎదురైన ఆటుపోట్లను దాటుకుంటూ జాతీయ, అంతర్జాతీయ స్థాయి పారా అథ్లెటిక్స్ పోటీల్లో రాణిస్తూ 'సరిలేరు తనకెవ్వరూ..' అన్నట్లుగా పతకాలను కైవసం చేసుకుంటున్నారు.

★ గాజువాక చిట్టినాయుడుకాలనీకి చెందిన చీర సరోజినీకి బాల్యంలోనే పోలియో రావడంతో కాలు చచ్చుబడి నడవలేని పరిస్థితి తలెత్తింది. అయినా విధిరాతకు తలవంచక పట్టుదలతో బీఎస్సీ పూర్తిచేశారు. మరోవైపు జావెలిన్‌త్రో, డిస్కస్‌త్రో, షాట్‌పుట్‌లో పట్టుసాధించారు. దీంతో దివ్యాంగురాలి స్పోర్ట్సు కోటాలో 2022లో పీహెచ్‌సీలో ఉద్యోగం వచ్చింది. విధుల్లో చేరిన తర్వాత కూడా ఆమె క్రీడలను కొనసాగించారు.

సాధించిన విజయాలు: ➤ 2018లో కర్నూలులో జరిగిన పారా అథ్లెటిక్స్ రాష్ట్రస్థాయి పోటీల్లో రజత పతకం సాధించారు. 2019 కోయంబత్తూర్‌లో జరిగిన అంతర్జాతీయ పారా త్రోబాల్‌లో ప్రతిభ కనబర్చి సౌత్ ఏషియన్ ఛాంపియన్‌షిప్‌నకు ఎంపికయ్యారు.

➤ విజయవాడ, బెంగళూరుల్లో జరిగిన షాట్‌పుట్ పోటీల్లో కాంస్య పతకాలు సొంతం చేసుకున్నారు.

➤ గత నెలలో శ్రీలంకలో జరిగిన సౌత్ ఏషియన్ పారా త్రోబాల్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో బంగారు పతకం కైవసం చేసుకుని వచ్చే మార్చిలో మలేసియాలో జరిగే ఏషియన్ పారా అథ్లెటిక్స్‌కు ఎంపికయ్యారు.

➤ పారా అథ్లెటిక్స్‌లో రాణిస్తున్న సరోజినీని రాష్ట్ర పారా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రతినిధులు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జగదీశ్వరరావు, గాజువాక పీహెచ్‌సీ వైద్యాధికారులు డాక్టర్లు శ్రీనివాస్, బద్రీ నారాయణమూర్తి ప్రత్యేకంగా అభినందించారు.

సందర్భమేదైనా ఈనాడు ను చేసుకోండి వేదిక

మీ బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులకు ఈనాడు లో ప్రకటనల ద్వారా తెలియజేయండి

ఈనాడు యాడ్స్ ద్వారా తెలియజేయండి

ప్రకటనల కొరకు సంప్రదించండి

80087 09638

నిధులు 'ఊడ్చే' పన్నాగం...!

★ స్వీపింగ్ యంత్రాల టెండరుపై గుత్తేదారు గురి

★ ప్రజాప్రతినిధుల నుంచి అధికారులపై ఒత్తిళ్లు

కార్పొరేషన్, న్యూస్‌టుడే: మహా విశాఖ నగరపాలక సంస్థ మెకానికల్ విభాగంలో టెండర్లను కొంత మంది గుత్తేదారులు శాసిస్తున్నారు. ఎవరు అధికారంలో ఉంటే వారి చుట్టూ ప్రదక్షిణ చేసి టెండర్లు తమకు దక్కేలా పైరవీలు చేస్తున్నారు. ఒకసారి గుత్త దక్కించుకున్న తరువాత నిర్వహణ సక్రమంగా లేకపోయినా ఎవరూ ప్రశ్నించే సాహసం చేయలేకపోతున్నారు.

» నగరంలో రహదారి పక్కనున్న ఇసుక, మట్టిని తొలగించడానికి జీవీఎంసీ స్వీపింగ్ యంత్రాలను వినియోగిస్తోంది. ఆయా వాహనాల నిర్వహణను గుత్తేదారులకు అప్పగించి నిధులు చెల్లిస్తుంటుంది. ఓ గుత్త సంస్థ ఆయా పనులను ఏటా దక్కించుకుంటోంది. అయితే నిర్వహణ సక్రమంగా లేకపోవడం, వాహనాలు మరమ్మతులకు గురైనా పట్టించుకోకపోవడంపై జీవీఎంసీ అధికారులు ఇటీవల ఆ సంస్థకు నోటీసులు జారీ చేశారు. అయినా స్పందించకపోవడంతో టెండరును నిలిపివేశారు.

రోడ్లను శుభ్రం చేస్తున్న స్వీపింగ్ వాహనం

» గుత్త సంస్థ కొత్త వ్యూహం: జీవీఎంసీ స్వీపింగ్ వాహనాలకు టెండర్లు పిలవాలంటే కొన్ని నిబంధనలు అమలు చేయాలని గుత్త సంస్థ ఓ ప్రతిపాదన పెట్టింది. దాని ప్రకారం ఏడాదికి లక్ష కిలోమీటర్లు స్వీపింగ్ యంత్రాలు నడిపి, ఐదేళ్ల అనుభవం ఉన్నవారు మాత్రమే అర్హులుగా పేర్కొంటూ టెండర్లు ఆహ్వానించాలని డిమాండ్ చేసినట్లు తెలిసింది. ఆ నిబంధన ప్రకారం రాష్ట్రంలో మరే గుత్తేదారు అర్హత సాధించే అవకాశాల్లేవు. దీన్ని అడ్డుపెట్టుకుని తక్కువ మొత్తానికి కోట్ చేసి టెండరు దక్కించుకోవాలనే ఆలోచనలో గుత్త సంస్థ ఉందని ఆరోపణలు వస్తున్నాయి.

» స్వచ్ఛ సర్వేక్షణ్‌లో కీలకం: నగరానికి చెందిన ప్రజాప్రతినిధులే కాకుండా, తెలంగాణకు చెందిన నాయకులు ఆ గుత్త సంస్థకు టెండర్లు ఇవ్వాలని ఒత్తిళ్లు తెస్తున్నారు. దీంతో ఇంజినీరింగ్ అధికారులు టెండరు పిలవకుండా పక్కనపెట్టేశారు. ప్రస్తుతం నగరంలో స్వచ్ఛ సర్వేక్షణ్ బృందాలు పర్యటిస్తున్నాయి. వారిచ్చే నివేదిక ఆధారంగా జీవీఎంసీకి జాతీయ స్థాయిలో ర్యాంకు ఇస్తారు. అయినా అధికారులు స్వీపింగ్ యంత్రాలకు టెండర్లు పిలవకుండా వేచి చూస్తున్నారు.

జీవీఎంసీలో ఇలా..

- ★ 3 సీఎంటీ (క్యూబిక్ మీటర్ టన్)వాహనాలు: 8
- ★ నిర్వహణ ఖర్చు(ఏడాదికి) రూ.80లక్షలు
- ★ 6.5 సీఎంటీ వాహనాలు: 8
- ★ నిర్వహణ వ్యయం ఒక్కో దానికి: రూ.1.20 కోట్లు

బంగ్లాదేశ్‌లో బందీలుగా ఉన్న మత్స్యకారులకు విముక్తి

వన్‌టౌన్, న్యూస్‌టుడే: బంగ్లాదేశ్‌లో బందీలుగా ఉన్న మత్స్యకారులకు ఎట్టకేలకు విముక్తి లభించింది. ఈ మేరకు అక్కడి ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల కాపీలు తమకు అందినట్లు ఏపీ బోటు ఆపరేటర్ల సంఘం నాయకులు పీసీ అప్పారావు, మైలపల్లి లక్ష్మణరావు, పరశురాముడు, ముమ్మం బాలాజీ, జనసేన నాయకులు గరికిన రవి, బోటు యజమాని సత్యనారాయణ తెలిపారు. సోమవారం చేపలరేవులో వారు మాట్లాడారు. గత ఏడాది అక్టోబరు 22న ఎంఎం 735 బోటులో చేపల వేటకు బయలుదేరిన మత్స్యకారులు పొరపాటున బంగ్లాదేశ్ సముద్ర జలాల్లోకి వెళ్లడంతో అక్కడి ప్రభుత్వం వారిని అదుపులోకి తీసుకుందన్నారు. బందీలుగా ఉన్న వారిని విడిపించేందుకు కూటమి నేతల ద్వారా చేసిన ప్రయత్నాలు ఫలించాయన్నారు. అక్కడి జైలులో ఉన్న 23 మంది మత్స్యకారులను విడుదల చేసేందుకు ఆ ప్రభుత్వం అంగీకరించిందని, వారిలో విశాఖకు చెందిన 9 మంది ఉన్నట్లు వివరించారు.

NCL GROUP
WALK-IN INTERVIEW
NAGARJUNA RMC

NCL Industries Limited, a leading Building Materials Manufacturing Company is looking for suitable candidates for its Ready Mix Concrete (RMC) Division.

Sales Assistants – Ready Mix Concrete (RMC)

• Location : Vellanki

Qualification: 10th / Intermediate with preferably Min. 2yrs. Experience in Sales / any work experience. Two wheeler is mandatory.

Interested Candidates may walk-in for interview at the below mentioned venue, along with resume, Certificates and a photograph.

Date: 21.01.2026 (Wednesday)
Time: 10.00 am to 5.00 pm
Venue: Nagarjuna RMC
Sy. No. 228/1&5,Vellanki Village, Anandapuram Mandal, Bhimili Post, Behind Bk Steel Ltd, Visakhapatnam-531163

Contact No. 9121709494 / 9133330238
mail bio-data to careers@nclind.com
Scan the QR code for location details.

NCL INDUSTRIES LIMITED

(c) eenadu

శ్రీకనకమహాలక్ష్మి ఆలయంలో ప్లాస్టిక్ నిషేధం

వన్‌టౌన్, న్యూస్‌టుడే: శ్రీకనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధిస్తున్నట్లు ఆలయ ఈఓ శోభారాణి ఓ ప్రకటనలో తెలిపారు. దేవాదాయశాఖ కమిషనర్ జారీ చేసిన ఉత్తర్వులకు అనుగుణంగా నిషేధాన్ని అమల్లోకి తెచ్చామన్నారు. అమ్మవారి అభిషేకాలకు వినియోగించే పాలప్యాకెట్లు, పూజా సామగ్రి సమర్పించు సందర్భంలో ప్లాస్టిక్ వస్తు సామగ్రికి బదులు ప్రత్యామ్నాయంగా గుడ్డ సంచులు, బ్యాగులు, గాజు సీసాలు, మేదర బుట్టలు, స్టీలు బేసిన్లు వంటి వాటిని వినియోగించాలని కోరారు. ఆలయ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచేందుకు భక్తులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

పది మంది సీనియర్ సహాయకుల బదిలీ

వన్‌టౌన్, న్యూస్‌టుడే: రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న పది మంది సీనియర్ సహాయకులను బదిలీ చేశారు. వీరిలో భీమునిపట్నం, ఆనందపురం మండలాల్లో పనిచేస్తున్న ఇద్దరిని ఆయా మండలాల తహసీల్దార్లు కలెక్టరేట్‌కు సరెండర్ చేశారు. వారిని పౌరసరఫరాల శాఖలో చెకింగ్ ఇన్‌స్పెక్టర్లుగా నియమించారు. పౌరసరఫరాల శాఖలో చెకింగ్ ఇన్‌స్పెక్టర్లుగా పనిచేస్తున్న ముగ్గురిని మండలాల్లో రెవెన్యూ సంబంధిత విభాగాలకు బదిలీ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.

ఆవేదన తెలియజేసి.. ఆపదలను తగ్గించి..

రహదారి నిబంధనలను ట్యాబ్‌ల్లో చూస్తూ అవగాహన పొందుతున్న చోదకులు

మాధవధార, న్యూస్‌టుడే: జాతీయ రహదారిలో నిత్యం జరుగుతున్న ప్రమాదాలు వల్ల ద్విచక్ర, నాలుగు చక్రాలు నడుపుతున్న చోదకులు 80 శాతం మంది క్షతగాత్రులవడంతో పాటు మృతి చెందుతున్నారు. ప్రమాదాలను నియంత్రించి ప్రాణ నష్టాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం, జాతీయ రహదారి ప్రాధికార సంస్థ(ఎన్‌హెచ్ఏఐ) ఆధ్వర్యంలో వివిధ సంస్థల ద్వారా రవాణా శాఖ కార్యాలయంలో 'సడక్ సురక్ష - జీవన్ రక్ష' (రోడ్డు భద్రత - ప్రాణ రక్షణ) పేరుతో నూతన కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రతి రోజు కార్యాలయానికి లెర్నింగ్ లైసెన్సు కోసం వచ్చే వారికి ఈ కేంద్రం ద్వారా రహదారి భద్రత నిబంధనలపై అవగాహన కల్పించడం వీరి ముఖ్య ఉద్దేశం. ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ట్యాబ్‌లు ద్వారా వారే నిబంధనలు తెలుసుకునేలా అవగాహన కల్పిస్తారు.

★ ఈ అంశాలపై అవగాహన కల్పిస్తూ..

రహదారి నిబంధనలకు పాటించకుండా వాహనాలు నడిపి ప్రాణాలు కోల్పోవడం వల్ల వారి కుటుంబ సభ్యులు పడుతున్న ఆవేదన, ప్రమాదం కారణంగా కాళ్లు, చేతులు, ఇతర అవయవాలు కోల్పోయి క్షతగాత్రులు పడుతున్న ఇబ్బందులను తెలియజేసి అవగాహన కల్పిస్తున్నారు. తద్వారా బాధ్యతగా నిబంధనలు పాటించేలా వారిలో మార్పు తీసుకొస్తున్నారు. శిరస్త్రాణం ధరించకపోవడం, సీట్‌బెల్ట్ పెట్టుకోకపోవడం, పరిమితికి మించి వేగంతో వాహనాలు నడపడం, మద్యం తాగి, చరవాణిలో మాట్లాడుతూ వాహనాలు నడపడం వల్ల జరుగుతున్న ప్రమాదాలను గురించి తెలియజేస్తున్నారు. నిబంధనలు పాటించడం వల్ల కలిగే లాభాలు, రక్షణ గురించి వివరిస్తున్నారు. ★ జాతీయ రహదారిలో ట్రాఫిక్ సిగ్నల్స్‌ను ఎలా పాటించాలి, పాదచారులు రోడ్డు దాటేటప్పుడు జీబ్రా క్రాసింగ్‌లు ఎలా ఉపయోగపడతాయి, మలుపులు వద్ద ఇండికేటర్లను ఎలా వాడాలి, ఒకవేళ ప్రమాదం జరిగితే వెంటనే గోల్డెన్ అవర్‌లో చేపట్టాల్సిన పలు అంశాలను తెలియజేస్తున్నారు. ప్రమాదాల నివారణకు ఎన్‌హెచ్ఏఐ అధికారికంగా విడుదల చేసిన 'పర్వాహ్' గీతం గురించి చెబుతున్నారు. ★ రవాణా కార్యాలయానికి ప్రతి రోజు లెర్నింగ్ లైసెన్సు కోసం 150 మంది వరకు హాజరవుతారని, లైసెన్సు పొందే ముందే నిబంధనలపై అవగాహన కల్పించడం ద్వారా భవిష్యత్తులో ప్రమాదాలు నియంత్రించవచ్చునని, దీన్ని ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని రవాణా శాఖ అధికారులు సూచిస్తున్నారు.

ఈఎస్ఎల్ ప్రాంతీయ సమరానికి సై

నేటి నుంచి నార్త్ ఆంధ్రా స్థాయి ఈనాడు క్రికెట్ పోటీలు

శ్యామలాసెంటర్, న్యూస్‌టుడే: ఈనాడు స్పోర్ట్సు లీగ్ (ఈఎస్ఎల్) టోర్నమెంట్ ప్రాంతీయ సమరానికి రంగం సిద్ధమైంది. క్రికెట్‌లో ప్రతిభావంతుల్ని వెలికితీసేందుకు నిర్వహిస్తున్న ఈఎస్ఎల్ క్రికెట్ పండగ రెండో దశకు చేరుకుంది. రాజమహేంద్రవరంలోని గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ (జీజీయూ)లో 'ఈనాడు క్రికెట్ నార్త్ ఆంధ్రాస్థాయి పోటీలు' మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. గత నెల 27 నుంచి ఈ నెల 7వరకు హోరాహోరీగా జరిగిన జిల్లా స్థాయి పోటీల్లో సీనియర్స్, జూనియర్స్ విభాగాల్లో విజేతలుగా నిలిచిన జట్లు నార్త్ ఆంధ్రాస్థాయి పోటీల్లో తలపడనున్నాయి. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, రాజమహేంద్రవరం జట్ల మధ్య జరిగే ఈ పోటీలను నాకౌట్, టీ-20 ఓవర్ల విధానంలో నిర్వహించనున్నారు.

వేదిక : గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ మైదానం -I, రాజమహేంద్రవరం

జూనియర్స్ విభాగం : ఉదయం 8.30కు రాజమహేంద్రవరం X విశాఖ

సీనియర్స్ విభాగం : మధ్యాహ్నం 1.30కు రాజమహేంద్రవరం X విశాఖ

EENADU SPORTS LEAGUE 2025

Title Sponsor: ధనిక్ భారత్ విద్యా సంస్థలు IIT-JEE | NEET

Protein Partner: నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ (Non-Govt. Public Charitable Trust) "Sunday ho yah Monday roz khao ande"

Beverage Partner: CMR SHOPPING MALL The joy of life

Gift Partner: KL (DEEMED TO BE UNIVERSITY)

Regional Sponsor: GGU GODAVARI GLOBAL UNIVERSITY RAJAMAHENDRAVARAM, A.P. Call: 994 999 3483 | www.ggu.edu.in

TV Partner: ఈటీవీ ఆంధ్రప్రదేశ్ | Digital Partner: ఈనాడు.నెట్, ETV BHARAT | FM Partner: ఈ FM Mee FM | Organised by: ఈనాడు

PUBLIC NOTICE

It is hereby informed to the general public that my client **G. Venkata Rama** intends to purchase the schedule property from **Dronamraju Venkata Satya Raghavendra Ravi** and if any one has any objection or claim in respect of schedule property they may raise their objections or claims within **one week** of this notice and thereafter my client will proceed with the purchase of the schedule property from her and any objections or claims raised subsequently will not bind on my client.

SCHEDULE PROPERTY

Entire Ground floor with 1465 Sft in OM AVASA bearing D.No.45-58-5 and Car Parking of 100 Sft in stilt floor in an extent of 48.75 Sq. Yds of undivided and unspecified share out of total extent of 195 Sq.Yds bearing Plot No.1, Patta No.23, T.P.No.44/68 covered by S.No.538/11A P of Allipuram extension Ward, Narasimha Nagar, within the limits of G.V.M.C. and bounded as follows: **Site Boundaries: East:** House of Dwarakamai, **South:** Site Sold by J. Solman Raju, **West:** 40 feet Road, **North:** House of Chatti Sundar. **FLAT Boundaries: East:** Open to sky, **South:** Open to sky, **West:** Common Corridor, Stair case, Lift, **North:** Open to sky.

C.V.S.L. RAJU, Advocate
Visakhapatnam. **Cell: 7981038049**

ఇంటర్ పరీక్షల నిర్వహణకు పక్కాగా ఏర్పాట్లు

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ హరేంధిరప్రసాద్, చిత్రంలో జేసీ విద్యాధరి తదితరులు

వన్‌టౌన్, న్యూస్‌టుడే: జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో వేర్వేరు తేదీల్లో జరగనున్న ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్, థియరీ పరీక్షల నిర్వహణకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిరప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు, సెక్షన్ 144 అమలు చేయాలన్నారు. ప్రతీ కేంద్రానికి ఒక చీఫ్ సూపరింటెండెంట్, సిట్టింగ్ స్క్వాడ్ ఏర్పాటు చేయాలన్నారు. అన్ని కేంద్రాల వద్ద వైద్య శిబిరాలు, తాగునీరు అందుబాటులో ఉండాలని, నిరంతర విద్యుత్తు సరఫరా, హైస్పీడ్ ఇంటర్‌నెట్ సదుపాయం కల్పించాలన్నారు. అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు సకాలంలో చేరుకొనేందుకు వీలుగా అదనపు ఆర్టీసీ సర్వీసులు నడపాలన్నారు.

★ 85 కేంద్రాల్లో థియరీ, 138 కేంద్రాల్లో ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతాయన్నారు. మొదటి ఏడాది పరీక్షలకు 40165 మంది, రెండో ఏడాది పరీక్షలకు 40836 మంది హాజరవుతారన్నారు. ఈనెల 27 నుంచి ఫిబ్రవరి 10 వరకు ఒకేషనల్ (గ్రూపుల వారికి, సాధారణ (గ్రూపుల విద్యార్థులకు ఫిబ్రవరి 1 నుంచి 10వ తేదీ వరకు ప్రాక్టికల్స్ జరుగుతాయన్నారు. థియరీ పరీక్షలు ఫిబ్రవరి 23 నుంచి మార్చి 23వ తేదీ వరకు నిర్వహిస్తారన్నారు.

★ ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పరీక్ష ఈనెల 21వ తేదీన ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు, ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష 23న ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు జరుగుతుందన్నారు. ప్రాక్టికల్ పరీక్షలు ఉదయం 9గంటల నుంచి 12 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు చేపడతారన్నారు. ఆర్ఐఓ మురళీధర్, డీఈఓ ప్రేమకుమార్, ఎస్ఎస్ఏ పీఓ చంద్రశేఖర్, వివిధ శాఖలకు చెందిన అధికారులు, జేసీ విద్యాధరి, డీఆర్వో సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.

42 కేసులు.. రూ.7.22 లక్షల జరిమానా

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై రవాణా శాఖ అధికారుల కొరడా

బస్సు రికార్డుల పరిశీలనలో పాల్గొన్న రవాణాశాఖ అధికారులు

మాధవధార, న్యూస్‌టుడే : సంక్రాంతి పండుగ నేపథ్యంలో గత ఎనిమిది రోజులుగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో రవాణా శాఖ అధికారులు బృందాలుగా విడిపోయి తనిఖీలు నిర్వహించారు. అధిక ధరల వసూలు, పన్ను, పర్మిట్, స్టేజ్ క్యారియర్ ఇలా పలు నిబంధనలు పాటించని 42 బస్సులపై కేసులు నమోదు చేసి రెండు బస్సులను సీజ్ చేశామని, వీరి నుంచి రూ.7.22 లక్షల అపరాధ రుసుము వసూలు చేసినట్లు డీటీవో ఆర్.సి.హెచ్.శ్రీనివాస్ తెలిపారు. ప్రయాణికుల అత్యవసర సహాయం కోసం రవాణా శాఖ ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ నెంబర్ 9281607001 చాలా మంది ఉపయోగించుకుని ఫిర్యాదులు చేశారని తక్షణమే స్పందించి వారి సమస్యలను పరిష్కరించామన్నారు.

రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌కు వితరణ

పెదవాల్తేరు, న్యూస్‌టుడే: రాడిసన్‌బ్లూ హోటల్, గోకరాజు ఆదిత్య రాజు సంయుక్తంగా సామాజిక బాధ్యతగా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌కు ల్యాప్‌టాప్‌లు, ఇతర పరికరాలు అందజేశారు. ఈ మేరకు సిరిపురం డి డెక్ భవనంలో సోమవారం వీఎంఆర్డీఏ కమిషనర్ ఎన్.తేజ్‌భరత్ నేతృత్వంలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సీఈవో రవి ఈశ్వరరావుకు రాడిషన్‌బ్లూ హోటల్ వైస్ ప్రెసిడెంట్ లత వాటిని అందజేశారు. కమిషనర్ తేజ్‌భరత్ మాట్లాడుతూ సీఎస్ఆర్ నిధులతో వీటిని సమకూర్చడం అభినందనీయమన్నారు. స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం కీలకపాత్ర పోషిస్తోందని, ఇందులో భాగంగా తమ వంతు సహాయ సహకారాలు అందజేస్తామన్నారు. జాయింట్ కమిషనర్ రమేష్, పర్యవేక్షక ఇంజినీర్ మధుసూదనరావు, కార్యనిర్వాహక ఇంజినీర్ రామరాజు తదితరులు పాల్గొన్నారు.

PUBLIC NOTICE

This is to inform the General public that my client **State Bank of India, Home Loan Centre- 1, Visakhapatnam** intends to sanction Housing Loan against below mentioned property **Sri.Poritigadda Joseph Prasanth Kumar,** S/o Poritigadda Ramesh, who Is the applicant / Borrower. The below mentioned schedule Property belonging to **(1) Sri. Pilli Naresh, S/o P. Subba Rao, (2) Smt.Pilli Lova Devi, W/o Pilli Naresh** who is the owners, acquired the property bearing **Sale deed dt:21.08.2018 vide document No.4338/2018** from **Avula Govardhana Reddy,** S/o Late.Subbirami Reddy, rep by GPA Holder Addala Srinivas, (under a Registered Agreement to Sell with Irrevocable GPA **Dt.06.01.2018 vide Document No.83/2018 of Madhurawada SRO),** but the original owner of **(1) Sri. Pilli Naresh, (2) Smt. Pilli Lova Devi,** has lost their original link registered Agreement to Sell with Irrevocable **GPA Dt.06.01.2018 vide Document No.83/2018 of Madhurawada SRO, Visakhapatnam.** If anyone having any right claim, charge, attachment, mortgage, or any other legal right over the property associated with the aforementioned document is hereby requested to submit their claim in person or in writing, so as to reach the under signed within 7 (Seven) days from the date of publication of this notice. Failure to do so within the stipulated period shall be deemed as no existing claim, and the concerned party shall proceed accordingly. **Schedule and Boundaries for Document No.83/2018, dated.06.01.2018:** All that piece and parcel of site measuring 60 Sq.yds, being an undivided and unspecified share out of 320 Sq. yds., in the total extent of 1630.50 Sq. yds., along with a Flat No. 401 with a built up area of 1455 Sft., Inclusive of common areas covering commonly used corridors, stairs, balconies, lift area, utilities and others areas used commonly by among the other owners in the schedule building In the THIRD FLOOR on Level-4 and one specified car parking of 80 Sft., in the STILT FLOOR of "Sri Bhagavan HILL VIEW" covered by Zeroithy patta No.174, Survey No. 36 part of Bakkannapalem village and Panchayat in Madhurawada, China Gadili Mandal, within the limits of the GVMC, Madhurawada SRO, Visakhapatnam District., and **SITE Boundaries: East:** Land Owned and possessed by Smt. Chitturi Ratna Kumari, **South:** 40 feet Road, **West:** Vacant land of others, **North:** Hill. **Flat Boundaries: East:** Entrance & Common Corridor, **South:** Front Set-back, **West:** Side Set-back, **North:** Open Duct.

Date: 19.01.2026

R.MARY MANI, Advocate,
NGGO'S Colony, Akkayyapalem Post,
Visakhapatnam-16, **Cell No: 7893940797**

నేటి నుంచి జరగాల్సిన పరీక్షలు వాయిదా

ఏయూ ప్రాంగణం, న్యూస్‌టుడే: ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలో పీజీ, ప్రొఫెషనల్ కోర్సులు, పీజీ డిప్లొమా కోర్సులకు సంబంధించి ఈనెల 20వ తేదీ నుంచి జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేసినట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ టి.చిట్టిబాబు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ పరీక్షలు తిరిగి ఈ నెల 27వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని ఆ వివరాలు ఆంధ్ర విశ్వవిద్యాలయం అధికారిక వెబ్‌సైట్ http://exams.andhrauniversity.edu.in లో అందుబాటులో ఉంటాయని ఆయన తెలియజేశారు.

పెందుర్తి మండల ఎంపీపీపై అవిశ్వాసం

ఆర్డీఓ సుధాసాగర్‌కు అవిశ్వాస నోటీసు అందజేస్తున్న ప్రాదేశిక సభ్యులు

వన్‌టౌన్, న్యూస్‌టుడే: పెందుర్తి మండల పరిషత్ అధ్యక్షురాలు (ఎంపీపీ) నాగమణిపై అవిశ్వాస తీర్మానం ద్వారా పదవి నుంచి తొలగించి, నూతన అధ్యక్షుని నియామకానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ ఆరుగురు ఎంపీటీసీ సభ్యులు సోమవారం ఆర్డీఓ సుధాసాగర్‌కు కలెక్టరేట్‌లో వినతిపత్రం అందజేశారు. ఈ మేరకు 9 మంది ఎంపీటీసీల్లో ఏడుగురు కూటమి పార్టీల వైపు మొగ్గు చూపారు. వారిలో గుర్రంపాలెం, రాంపురం, సరిపల్లి, రాజయ్యపేట, వాలిమెరక, గొరపల్లి ఎంపీటీసీలు గండ్రెడ్డి మాలతి, గండి హిమబిందు, గొల్లవిల్లి రమణ, ముదపాక దేవి, సైపురాజు స్వప్న, చిరికి దేవుడు ఆర్డీఓకు వినతిపత్రాన్ని అందజేయగా.. త్వరలో నోటీసులు జారీ చేస్తామని ఆర్డీఓ పేర్కొన్నారు. ఇదే విషయమై పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు ఆధ్వర్యంలో సంబంధిత సభ్యులు సోమవారం కలెక్టరేట్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎంపీపీ పదవీ కాలం ఇంకా 8నెలలే ఉందన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా పెద్ద ఎత్తున చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల అమలుకు ఎంపీపీ సహకరించనందున అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు నిర్ణయించామన్నారు. సంబంధిత వినతిపత్రం కాపీలను కలెక్టర్, జడ్పీ సీఈఓ, ఎంపీడీఓలకు అందజేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పెందుర్తి మండల కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు.

ఊరెళ్లింది చూశారు.. ఐదు ఇళ్లను దోచేశారు..

ఓ ఇంటిలో చిందరవందరగా పడేసిన సామగ్రి

గాజువాక, న్యూస్‌టుడే : ఇళ్ల యజమానులు సంక్రాంతి పండక్కి ఊరెళ్లడంతో ఇదే అదునుగా దొంగలు చేతివాటం ప్రదర్శించి గాజువాక 70వ వార్డు ఎల్వీనగర్‌లో ఒకే వీధిలో అయిదు ఇళ్లల్లో చోరీకి తెగబడ్డారు. దీనికి సంబంధించి ఎస్ఐ సీహెచ్ హరికృష్ణ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఎల్వీనగర్ రోడ్డు నెంబర్-10లో అన్నదమ్ములు ఆర్.శివ, శంకర్‌లు రెండు పోర్షన్ల గదుల్లో వేర్వేరుగా నివసిస్తున్నారు. ఈనెల 14న సంక్రాంతి పండక్కి రెండు కుటుంబాలవారు సొంతూరు పార్వతీపురం దరి తుంబలి వెళ్లారు. సోమవారం ఉదయం ఇంటికొచ్చి చూసేసరికి ఇంటితాళాలు విరగ్గొట్టి బెడ్రూమ్‌లో బీరువా లాకర్లు ధ్వంసమై ఉన్నాయి. అందులో 9 తులాలకు పైగా బంగారు ఆభరణాలు, 30 తులాల వెండి వస్తువులు, కొంత నగదు కనిపించలేదు. వీరి తమ్ముడు రాము ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. అలాగే ఇదే వీధిలో ఫార్మాసిటీ ఉద్యోగి ఎం.పోలయ్య, పి. కృష్ణారావు, మరో ఇంటిలోనూ జొరబడి బీరువాల్లో సామగ్రిని చిందరవందరగా పడేశారు. ఆయాచోట్ల మరో ఆరుతులాల బంగారు ఆభరణాలు, 70 తులాల వరకూ వెండిపోయినట్లు అనుమానిస్తున్నారు. వాళ్లు ఊరు నుంచి వచ్చాక పూర్తి వివరాలు తెలుస్తాయని ఎస్ఐ తెలిపారు. అయితే పోలీసులు అధికారికంగా ఎంత పోయిందన్నది వెల్లడించడం లేదు. క్లూస్ సిబ్బంది, వేలిముద్రల నిపుణులు పరిశీలించి వివరాలు నమోదు చేశారు. గాజువాక క్రైం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

జీవీఎంసీ స్టాండింగ్ కౌన్సిల్‌గా నియామకం

నాలి శేషు కుమార్

గోవింద రాజు

శాంతమ్మ

విశాఖ లీగల్, గాజువాక– న్యూస్‌టుడే: గాజువాకకు చెందిన న్యాయవాదులు నాలి శేషు కుమార్, కె.గోవిందరాజు, ఎం.శాంతమ్మలు జీవీఎంసీ స్టాండింగ్ కౌన్సిల్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్ ఉత్తర్వులు జారీ చేశారు. గాజువాక పరిధిలో జీవీఎంసీపై దాఖలయ్యే కేసులను అన్ని న్యాయస్థానాల్లోనూ గాలి శేషుకుమార్ వాదిస్తారు. కె.గోవిందరాజు పశ్చిమ జోన్‌తో పాటు అదనంగా తూర్పు జోన్, ఎం.శాంతమ్మ దక్షిణ జోన్ పరిధిలో జీవీఎంసీపై దాఖలయ్యే కేసులను న్యాయస్థానాల్లో వాదిస్తారు.

భూ సమస్యలపై 63 వినతుల స్వీకరణ

వన్‌టౌన్, న్యూస్‌టుడే: జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన అర్జీదారులు భూ సమస్యలపై 63 వినతులు అందజేశారు. కలెక్టరేట్‌లో సోమవారం రెవెన్యూ క్లినిక్ పేరిట ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి అర్జీలు స్వీకరించారు. తమ భూములను 22ఎ నిషేధిత జాబితా నుంచి మినహాయించాలని, ఆన్‌లైన్ తప్పిదాలను సరిచేయాలని, ప్రభుత్వ భూములను రక్షించాలని పలువురు వినతులిచ్చారు. భాజపా నాయకులు పరశురామరాజు తదితరులు జనతా వారధి కార్యక్రమంలో అందిన వినతులను సమర్పించారు. ఆర్డీఓలు సుధాసాగర్, సంగీత్ మాథుర్, తహసీల్దార్లు పాల్గొన్నారు.

ఆశల దీపం ఆరిపోయింది

రోడ్డు ప్రమాదంలో డిగ్రీ విద్యార్థి దుర్మరణం

శశాంక్ (పాతచిత్రం)

విశాలాక్షినగర్, న్యూస్‌టుడే: తమకు అన్ని విధాలా అండగా ఉంటాడనుకున్న కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబీకులు తీవ్ర వేదనకు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించి ఆరిలోవ ట్రాఫిక్ ఎస్సై ధర్మేంద్ర తెలిపిన వివరాలిలా.. పెందుర్తి సమీప సుజాతనగర్ 80 అడుగుల మార్గంలో నివాసం ఉంటున్న తమ్మ శశాంక్ (20) రుషికొండ గాయత్రి కళాశాలలో బీబీఏ రెండో సంవత్సరం చదువుతున్నాడు. సోమవారం ఉదయం కళాశాలకు చేరుకునేందుకు పెందుర్తి నుంచి హనుమంతువాక వరకు ఒక ఆటో; అక్కడి నుంచి గ్రామీణ తహసీల్దారు కూడలి వరకు మరో ఆటోలో వెళ్లాడు. విశాఖ వ్యాలీ రోడ్డులో ఉన్న స్నేహితుల్ని కలవటానికి రహదారి దాటుతుండగా.. ఎండాడ వైపు వెళ్తున్న ఓ ద్విచక్ర వాహనం శశాంక్‌ను బలంగా ఢీకొట్టడంతో రహదారి విభాగినికి తల తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. ట్రాఫిక్ సిబ్బంది హుటాహుటిన కేజీహెచ్ తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడి తండ్రి లక్ష్మణకుమార్ ప్రైవేటు ఉద్యోగి. తల్లి ఝాన్సీ రాణి గృహిణి. అక్క సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని. ఈ ఘటనలో బైకును అతి వేగంగా నడిపి శశాంక్‌ను ఢీకొట్టిన యువకులు అభిలాష్, నిశాంత్ కూడా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి సీఐ మల్లేశ్వరరావు ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. సంక్రాంతి సెలవులకు వీరి కుటుంబం కర్ణాటకలో తీర్థయాత్ర చేసొచ్చింది. సరదాగా గడిపిన ఆ క్షణాలను గుర్తు చేసుకుంటుండగా.. కుమారుడిని మృత్యువు ఈ విధంగా కబళించడంతో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.

EENADU e Classifieds

BUSINESS SERVICES

లోకేష్ గోల్డ్ లోన్స్ బ్యాంక్/ ప్రైవేట్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి అదేరోజు మార్కెట్ రేటుకు కొనబడును. ✆ 9848488068, 7799223300.

శ్రీవల్లి గోల్డ్ లోన్స్ బ్యాంకు/ ప్రైవేట్ తనఖాలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆదేరోజు మార్కెట్ ధరకు కొనబడును. అధిక రుణం ఇప్పించబడును. ✆ 9908545224.

FINANCIAL SERVICES

ఆంధ్రప్రదేశ్‌లో Govt. ఉద్యోగస్తులకు, రిటైర్డ్ పెన్షనర్లకు సులభవాయిదా లేదా నెలవారీ వడ్డీ పద్ధతిలో పర్సనల్ లోన్స్. ఆయోధ్య కోఆపరేటివ్ సొసైటీ ✆7386201191

REAL ESTATE

FLAT FOR SALE

GAJUWAKA

Gajuwaka & Aganampudi Flat for Sale 2 BHK & 3 BHK Available East & West Facing. Contact: 9100682263.

LAND FOR SALE

GENERAL

పూసపాటిరేగ 'మం' గోవిందాపురం రోడ్డు హైవేకి 1/2KM తారురోడ్డు పేసింగ్ 9&4 ఎకరాలు కొబ్బరితోట అమ్మకం & హోటల్ లీజుకు కలదు. ✆ 9440255187.

PLOT FOR SALE

ANAKAPALLI

Rebaka (Anakapalli to Sabbavaram Highway) Just 300 Meters, 800 Sq.yds. Cost: 12,000/- per Sq.yard. Negotiable. ✆ 9100682263.

TO LET

SEETHAMMADHARA

For Rent 3 BHK + Pooja room (house 1st Floor), Seethammadhara North Extension. Ph: 9704778149, 8008727930

JOBS

Wanted Sales Executives, Accountants (Exp.), Mec-Helpers for 2 Wheeler EV Show Room @ Dondaparthy & Waltair. ✆ 8309060287, 6301919238.

Wanted Nurses, Female Assistant's, ANM'S Age No Bar. Contact: 8885 368 368

WALK - IN - INTERVIEW
A well Estd. Org. (ISO Certified) Wanted the Following candidates Shortly Open New Branches at Vizag
★ CHIEF MANAGERS: M/F
★ ADMINISTRATION OFFICERS: M/F
★ BACKEND MANAGERS : ONLY FEMALE
Qlf: The above Cadres Age: 30 Years and above Managers in any Dept. Govt & Private Sectors Working/ Retired.
Monthly Package: 60,000/- to 1,70,000/- (Nego.)
Note: The above Cadres Monthly Packages decide time of Interviews.
Appoint Immediately
INTERVIEWS ON : 20th, 21st & 22nd Jan-26
Con: S.VISWESWARA RAO - DGM
Doctors Colony, VSP
Ph: 9985461280

ప్రముఖ కంపెనీలో పనిచేయుటకు అనుభవం వున్న మార్కెటింగ్ మేనేజర్లు కావలెను. M/F వయస్సు 25 నుండి 40 సం|| జీతం: 25000 ✆ 9281192266.

విశాఖ హోమ్‌నర్సింగ్ సర్వీసెస్ కేర్‌టేకర్స్ ANM, GNM కావలెను ఉచితభోజనం వసతి కల్పించబడును. జీతం 15-25K 8919920111, 9063739018

ఉద్యోగ అవకాశము ప్రముఖ కంపెనీలో విశాఖలో పనిచేయుటకు ఈక్రింది అర్హతగల సిబ్బంది కావలెను. 25 సం॥లు పైబడిన స్త్రీ/పురు, ఫుల్/ పార్ట్‌టైం పనిచేయుటకు అవకాశం కలదు. ఉద్యోగులు/ నిరుద్యోగులు, రిటైర్డ్, వ్యాపార రంగంలో అనుభవం కలవారు అర్హులు. రియల్‌ఎస్టేట్/ ఇన్సూరెన్స్, మ్యూచ్‌వల్ ఫండ్స్/ పోస్టల్/ మార్కెటింగ్ సిబ్బందికి కూడా మార్కెటింగ్ రంగంలో అవకాశం ఇవ్వబడును. పదవి, ఆదాయం వారివారి అర్హతలనుబట్టి అధిక ఆదాయం పొందగలరు. ఇంటర్వ్యూలు: 20,21,22- జనవరి. Con: S. విశ్వేశ్వరరావు. ✆ 9985461280.

Exp. నర్సులు/ ఆయాలు/ వార్డ్ బాయ్స్ కావలెను. జీతం: Rs: 20,000/- నుండి 25,000/- వరకు. కూకట్‌పల్లిలో Hyd ✆ 6302532832, 8019117633.

SECURITY GUARDS

సెక్యూరిటీగార్డ్సు కావలెను (లేడీస్/ జెంట్స్). వైజాగ్ సిటీ, జగదాంబ, డాబాగార్డెన్స్, RTC కాంప్లెక్స్ ఏరియాల్లో పనిచేయుటకు. జీతము: 13000/-, ఇతర సదుపాయాలు కలవు. ✆ 8179552684, 9603216460.

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారులు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

అధికారులు అలసత్వం వహిస్తే మెమోలు జారీ

పీజీఆర్ఎస్‌లో వినతులు స్వీకరిస్తున్న కలెక్టర్ హరేంధిరప్రసాద్, జేసీ విద్యాధరి తదితరులు

వన్‌టౌన్, న్యూస్‌టుడే: పీజీఆర్ఎస్‌లో అందే అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని, ప్రజా సమస్యల పరిష్కారంలో అలసత్వం వహిస్తే రెండుసార్లు మెమోలు ఇవ్వాలని అప్పటికీ దారిలోకి రాకుంటే మూడోసారి ఛార్జి మెమోలు జారీ చేయాలని పీజీఆర్ఎస్ నోడల్ అధికారిని కలెక్టర్ ఆదేశించారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన పీజీఆర్ఎస్‌లో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి 109 మంది అర్జీలు అందజేశారు. వచ్చిన వినతుల్లో జీవీఎంసీ-48, పోలీసు-7, ఇతర శాఖలకు సంబంధించి 54 ఉన్నాయి. కలెక్టర్‌తో పాటు జేసీ విద్యాధరి, ఇన్‌ఛార్జి డీఆర్వో సత్తిబాబు, జీవీఎంసీ అదనపు కమిషనర్ సత్యవేణి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ టౌన్‌ప్లానింగ్ విభాగంలో నిబంధనలకు విరుద్ధంగా అర్జీలకు పరిష్కారం చూపుతున్నారని, దాని వల్ల ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోందన్నారు. అధికారుల పనితీరు మెరుగుపడాలన్నారు. జీవీఎంసీ పరిధిలోని సాధారణ అంశాలకు, టౌన్‌ప్లానింగ్‌కు సంబంధించిన అర్జీలపై ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించాలన్నారు. వ్యక్తిగత అంశాలపైనే అధికంగా వినతులు వచ్చినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.

పోలీసు పీజీఆర్ఎస్‌కు 75 ఫిర్యాదుల రాక

జగదాంబకూడలి, న్యూస్‌టుడే : ప్రజాసమస్యల పరిష్కారవేదిక(పీజీఆర్ఎస్)కు 75 ఫిర్యాదులు వచ్చాయని సీపీ శంఖబ్రత బాగ్చీ తెలిపారు. సోమవారం నగర పోలీస్ కమిషనరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో బాధితులు నేరుగా సీపీకి ఫిర్యాదులను అందజేసి వారి సమస్యలను తెలిపారు. సీపీ సంబంధిత ఇన్‌స్పెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి త్వరితగతిన బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. కుటుంబ కలహాలు, భూ వివాదాలు, భార్యాభర్తల గొడవలు, మోసాలకు సంబంధించి ఫిర్యాదులు ఎక్కువగా వచ్చినట్లు సీపీ తెలిపారు.

బాధితులతో మాట్లాడుతున్న సీపీ శంఖబ్రత బాగ్చీ

నాన్‌స్టాప్ సర్వీసులుగా పల్లె వెలుగు బస్సులు

కార్పొరేషన్, న్యూస్‌టుడే: పండగ రద్దీతో పల్లె వెలుగు సర్వీసులను నాన్‌స్టాప్ సర్వీసులుగా ఆర్టీసీ అధికారులు నడుపుతున్నారు. ఆయా సర్వీసుల్లో స్త్రీ శక్తి పథకం వర్తించదు. మహిళలు టికెట్లు తీసుకుని ప్రయాణించాల్సి ఉంటుంది. పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్, ఆల్ట్రా పల్లెవెలుగు బస్సుల్లో ప్రయాణం ఉచితమని భావించి మహిళలు ఆయా బస్సుల వద్దకు వెళ్లగా టికెట్ తీసుకోవాలని అక్కడున్న సిబ్బంది చెప్పడంతో ఆశ్చర్యానికి గురవుతున్నారు. వాస్తవంగా ఆర్టీసీలో పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సులు చాలా తక్కువగా ఉంటాయి. పండగ సందర్భంగా వాటిని నాన్‌స్టాప్ సర్వీసులుగా నడపడంతో మహిళలూ టికెట్ తీసుకోవాల్సి వస్తోంది. దీనిపై ఆర్ఎం అప్పలనాయుడును వివరణ కోరగా కొన్ని సర్వీసులను నాన్‌స్టాప్‌లుగా నడపాలని యాజమాన్యం ఆదేశించడంతో పల్లె వెలుగు బస్సును నాన్‌స్టాప్‌లుగా నడుపుతున్నారన్నారు. వాటిలో తప్పనిసరిగా టికెట్లు తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

జీవీపీ కార్యవర్గ సభ్యుడి మృతి

కామేశ్వరరావు (పాతచిత్రం)

మద్దిలపాలెం, న్యూస్‌టుడే: విద్యావేత్త, గాయత్రి విద్యాపరిషత్ (జీవీపీ) కార్యవర్గ సభ్యుడు ఆచార్య దిట్టకవి విశ్వంధర కామేశ్వరరావు(84) ఆదివారం అర్ధరాత్రి అనారోగ్యం కారణంగా హైదరాబాద్‌లోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. జీవీపీ విద్యాసంస్థల అభివృద్ధికి ఎనలేని కృషి చేసిన ఆయన మరణం తమకు పూడ్చలేని లోటు అని జీవీపీ ప్రతినిధులు పేర్కొన్నారు. అంత్యక్రియలు మంగళవారం సీతమ్మధారలో జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు

చికెన్ ధరలు

(కిలోకి - రూ.లలో)

	వెన్‌కాబ్	బ్యాగ్
ఫారం గేటు	145	142
లైవ్	172	162
డ్రెస్డ్	249	294
స్కిన్‌లెస్	284	304

(c) eenadu

పెందుర్తి

తెరపై ఈనాడు

లక్ష్మీకాంత్ స్క్రీన్-1: **అనగనగా ఒకరాజు**
స్క్రీన్-2: **రాజాసాబ్** (మార్నింగ్, ఫస్ట్ షో), **భర్త మహాశయులకు విజ్ఞప్తి** (మ్యాట్నీ, సెకెండ్ షో)

ఉత్సాహంగా వాలీబాల్ పోటీలు

పరవాడ, న్యూస్‌టుడే: పెదముషిడివాడ గ్రామంలో రాములవారి తీర్థం సందర్భంగా సోమవారం మండలస్థాయి వాలీబాల్ పోటీలు నిర్వహించారు. సర్పంచి పల్లా నాగమణి పోటీలను ప్రారంభించి క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. పోటీల్లో మొత్తం 20 టీంలు పాల్గొన్నాయి. విజేత జట్లకు వరుసగా రూ.10 వేలు, రూ.5వేలు, రూ.3 వేలు నగదు బహుమతులతో పాటు జ్ఞాపికలు మంగళవారం అందిస్తామని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, యువత పాల్గొన్నారు.

క్రీడలతో యువతలో స్నేహభావం

సబ్బవరం, న్యూస్‌టుడే: క్రీడలతో యువతలో స్నేహభావం పెరుగుతుందని, గ్రామీణ స్థాయిలో క్రికెట్ టోర్నమెంట్లు నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు సోదరుడు పంచకర్ల వెంకటేశ్వరరావు అన్నారు. సబ్బవరం మండలంలోని రావులమ్మపాలేనికి చెందిన భాజపా నేత చొక్కాకుల వెంకట్రావు ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు సోమవారం బహుమతులు అందజేశారు. విజేతలకు వరుసగా రూ.20వేలు, రూ.15వేలు, రూ.10వేలు నగదు, జ్ఞాపికలు అందించారు. కూటమి నేతలు గోవింద, మిడతాడ మహాలక్ష్మినాయుడు, రొంగలి దేముడు, ఇ.రమణ, బైలపూడి దేముడుబాబు తదితరులు పాల్గొన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా

80085 74978 సమయం: ఉ॥ 10 నుంచి మ॥ ఒంటి గంట మధ్య

సబ్బవరం, న్యూస్‌టుడే: ?: సబ్బవరం సాయినగర్ కాలనీ 60 అడుగుల రోడ్డు ప్రారంభంలో వ్యర్థాలు పేరుకుపోయాయి. – బి.అప్పారావు. ✓: పరిశీలించి చర్యలు తీసుకుంటాం. చెత్తను తొలగించే ఏర్పాటు చేస్తాం.– పి.ఆనందరావు, గ్రామ కార్యదర్శి, సబ్బవరం

?: సబ్బవరం సాయినగర్ కాలనీ నుంచి వచ్చే వాడుక నీరు వ్యాపార దుకాణాల ముందు తిష్ఠ వేస్తోంది. – ఎం.గంగునాయుడు. ✓: పరిశీలించి చర్యలు తీసుకుంటాం, మురుగు పోయే ఏర్పాటు చేస్తాం. – డి. ప్రసాదరావు, సర్పంచి, సబ్బవరం.

పరవాడ, న్యూస్‌టుడే: ?: పరవాడ మండలం మరిశవానిపాలెం చెరువు వద్ద రహదారి కోతకు గురై పెద్దగొయ్యి ఏర్పడింది. – వర్మ. ✓: రహదారికి త్వరలోనే మరమ్మతులు చేయిస్తాం. – లలిత, ఏఈ, ఆర్అండ్‌బి ఏఈ

వేపగుంట, న్యూస్‌టుడే: ?: ప్రహ్లాదపురం శ్రీనివాసనగర్‌లోని కాలువలో చెత్త పేరుకుపోయి దుర్వాసన వస్తోంది. –నారాయణరావు ✓: కాలువలను శుభ్రం చేయిస్తాం. – వెంకటస్వామి, శానిటరీ ఇన్‌స్పెక్టర్

పరిహారం ఇచ్చి.. రహదారి నిర్మించుకోండి..

సర్వే చేసేందుకు వచ్చిన అధికారులను అడ్డుకున్న రైతులు

వేపగుంట, న్యూస్‌టుడే: వేపగుంట - జుత్తాడ రహదారి నిర్మాణంలో స్థలాలు కోల్పోతున్న రైతులకు టీడీఆర్‌లు, నష్ట పరిహారం చేతికి అందించే వరకు రహదారి నిర్మాణాన్ని అడ్డుకుంటామని రైతులు స్పష్టం చేశారు. రహదారి నిర్మాణం కోసం వేపగుంట సమీప 144 ఎకరాల వివాదాస్పద భూమిలో సర్వే చేసేందుకు వచ్చిన జీవీఎంసీ అధికారులను సోమవారం రైతులు అడ్డుకున్నారు. ఇక్కడి భూమి రైతులదని, వుడాకు ఎటువంటి సంబంధం లేకపోయినప్పటికీ వుడా అధికారులు తమకే టీడీఆర్‌లు ఇవ్వాలని జీవీఎంసీకి లేఖలు రాసినట్లు తెలిసిందని అధికారులను రైతులు నిలదీశారు. దీనికి జీవీఎంసీ అధికారులు స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు.

ఏసీపీ రామలింగారెడ్డికి సమస్యను వివరిస్తున్న రైతులు

వుడా అధికారులు అడగడంతో..:

ఈ భూమి వుడా పేరున దస్త్రాల్లో ఉన్న దృష్ట్యా వారు జీవీఎంసీకి ఆ స్థలాన్ని అప్పగిస్తేనే రహదారి నిర్మించగలమని, జీవీఎంసీకి ఎంత స్థలం అవసరం అవుతుందో సర్వే చేసి తమకు వివరాలు అందించాలని వుడా అధికారులు కోరడంతో సర్వేకు వచ్చినట్లు ఏసీపీ రామలింగారెడ్డి, సర్వేయర్ కుమారస్వామి రైతులకు తెలియజేశారు. తమకు టీడీఆర్‌లు ఇస్తామని జీవీఎంసీ అధికారులు చెప్పడంతో పిచ్చిమొక్కల తొలగింపునకు తాము అంగీకరించామని లేకుంటే ప్రారంభంలోనే అడ్డుకునేవారమని రైతులు నిలదీశారు. ప్రస్తుతం వుడా అధికారులు, సిబ్బంది ఎవరూ ఇక్కడకు సర్వే చేయడానికి రాలేదని తామే సర్వే చేసి ఎంత స్థలం మాకు అవసరం, ఆ స్థలం ఎవరికి చెందినది అన్న వివరాలను వుడాకు అందజేస్తామని ఏసీపీ తెలిపారు. ఎవరికి ఎంత స్థలం పోతుందన్న విషయం తెలియజేయడానికైనా సర్వేకు అనుమతించాలని ఏసీపీ అడగ్గా వారంతా అంగీకరించారు. రైతులతో పాటు స్థానిక కార్పొరేటర్ బల్లా శ్రీనివాసరావు అధికారులకు సమస్యను వివరించారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం స్థలాలు కోల్పోయిన రైతులకు టీడీఆర్‌లు ఇవ్వాలని లేకుంటే తాము రైతుల పక్షాన పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. జీవీఎంసీ ఎస్ఈ శ్రీనివాసులు, ఈఈ దిలీప్‌కుమార్, డీఈ ప్రవీణ్‌కుమార్‌లతో పాటు గుత్తేదారు కలిసి రహదారి పరిస్థితిని పరిశీలించారు.

పీజీఆర్ఎస్‌కు ఆరు వినతుల రాక

వేపగుంట, న్యూస్‌టుడే: వేపగుంటలోని పెందుర్తి జోనల్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)కు ఆరు అర్జీలు వచ్చాయి. జెడ్సీ శంకరరావు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి సమస్యల పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామని అర్జీదారులకు హామీ ఇచ్చారు. మహాలక్ష్మినగర్ బీసీ కాలనీలో వీధికుక్కల సమస్య అధికంగా ఉందని, రహదారులపై వాహనాలను నిలిపివేయడంతో రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నామని, వెంకటసాయినగర్ స్థలం, వేపగుంటలో టీడీఆర్ సమస్యలను పరిష్కరించాలని, పెందుర్తిలో అక్రమనిర్మాణాలను తొలగించాలని వినతులు వచ్చాయి. పలు విభాగాల అధికారులు పాల్గొన్నారు.

అర్జీదారుల సమస్యలు వింటున్న జెడ్సీ శంకరరావు

నేడు రక్తదాన శిబిరం

పెందుర్తి, న్యూస్‌టుడే: ఈనెల 23న రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ పుట్టిన రోజు సందర్భంగా మంగళవారం పెందుర్తిలో రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు నియోజకవర్గం తెదేపా ఇన్‌ఛార్జి, ఏపీ ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ ఛైర్మన్ గండి బాబ్జీ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి పెందుర్తి కూడలి సమీపంలోని తాండ్ర పాపారాయుడు కల్యాణ మండపంలో జరిగే శిబిరంలో తెదేపా నాయకులు, కార్యకర్తలు పాల్గొని రక్తదానం చేయాలని కోరారు.

ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని డిమాండ్

పరవాడ, న్యూస్‌టుడే: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి జి.కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. సీపీఎం ఆధ్వర్యంలో సోమవారం ఉపాధి హామీ పథకం కూలీలతో కలిసి పరవాడలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల ఉపాధిని దెబ్బతీసే కొత్త చట్టాన్ని వ్యతిరేకించాలని కూలీలకు పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి కూలీల పొట్టకొట్టే చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఉపాధి కూలీలకు అన్యాయం చేస్తే పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. అనంతరం దీనికి సంబంధించిన గోడ పత్రికలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో గనిశెట్టి సత్యనారాయణ, పార్వతి, సన్యాసిరావు, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

గోడపత్రికలను ఆవిష్కరిస్తున్న కోటేశ్వరరావు తదితరులు

సొంత నిధులతో చేతిబోరు తవ్వకం

సబ్బవరం, న్యూస్‌టుడే: దాహార్తితో బాధపడుతున్నామని ఇరువాడ కుమ్మర్ల కాలనీ ప్రజలు ఆ గ్రామానికి చెందిన ఉప సర్పంచి బలిరెడ్డి సూర్యప్రసాద్‌కు మొరపెట్టుకున్నారు. స్పందించిన ఆయన తన సొంత నిధులు సుమారు రూ.1.10 లక్షలతో చేతి బోరును తవ్వించేందుకు హామీ ఇచ్చారు. ఈ మేరకు బోరు తవ్వకానికి సోమవారం గ్రామంలో భూమి పూజ చేశారు. కార్యక్రమంలో పొట్ల కృష్ణ, కుమ్మర్ల సంఘం ప్రతినిధులు మహాలక్ష్మి, సత్యనారాయణ, అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

బోరు తవ్వకానికి భూమి పూజ చేస్తున్న ఉపసర్పంచి సూర్యప్రసాద్, గ్రామస్థులు

ఉచిత పశువైద్య శిబిరాలకు స్పందన

పరవాడ, న్యూస్‌టుడే: పశు వైద్యుల సూచనలు, సలహాలు పాటిస్తూ పాడి రైతులంతా దిగుబడి పెంచుకోవాలని పరవాడ పశు సంవర్ధకశాఖ సహాయ సంచాలకులు కీర్తి రామకృష్ణ సూచించారు. పరవాడ మండలంలోని గొర్లెవానిపాలెం, వాడచీపురుపల్లి గ్రామాల్లో సోమవారం పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పశు ఆరోగ్య శిబిరాలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఈ శిబిరాలను పాడి రైతులంతా సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం పశు వైద్యులు సురేష్ కుమార్, అనూష, సిబ్బంది 267 పశువులకు వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. సిబ్బంది పద్మావతి, నూకరత్నం, భాస్కర్, లక్ష్మణ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

సబ్బవరం, న్యూస్‌టుడే: అమృతపురంలో నిర్వహించిన ఉచిత పశు వైద్య శిబిరానికి స్పందన లభించింది. అనారోగ్యంతో ఉన్న 27 పశువులకు ప్రత్యేక చికిత్స చేయడంతో పాటు 70 పశువులకు నట్టల నివారణ మందులు వేశారు. అనంతరం పశువులకు వచ్చే వ్యాధులపై అవగాహన కల్పించేందుకు ముద్రించిన గోడపత్రికలను ఆవిష్కరించారు. సబ్బవరం ఏరియా పశు వైద్య సహాయ సంచాలకులు కె.ఉషాకుమారి, సహాయ సంచాలకులు వెంకట్రావు, అప్పలరాజు, పశు వైద్యులు ఎస్.స్వర్ణలత, బి.సంధ్య, సహాయకులు శివకుమార్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.

రైతులకు మందులు పంపిణీ చేస్తున్న పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు రామకృష్ణ

నైతిక, మానవ విలువల పరీక్షలకు తప్పనిసరిగా హాజరు కావాలి

సబ్బవరం, న్యూస్‌టుడే: ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం జనరల్, వృత్తి విద్య విద్యార్థులకు జనవరి 26న జరగనున్న నైతిక, మానవ విలువల పరీక్షలకు తప్పనిసరిగా హాజరు కావాలని సబ్బవరం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ పి.శిరీషారాణి తెలిపారు. ఈ మేరకు ఇంటర్మీడియట్ బోర్డు ఆదేశాలు జారీ చేసిందన్నారు. మానవ విలువల పరీక్ష ఈనెల 21న, పర్యావరణ విద్య పరీక్ష ఈనెల 23న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కళాశాలలో నిర్వహిస్తామన్నారు. పరీక్షలకు హాజరు కాకపోతే రెండు సంవత్సరాల కోర్సు పూర్తి చేసినప్పటికీ ధ్రువపత్రాలు మంజూరు కావన్నారు. గతంలో ఈ రెండు పరీక్షలకు హాజరు కాని విద్యార్థులు ఇప్పుడు హాజరై ఉత్తీర్ణత పొంది ధ్రువపత్రాలు పొందవచ్చునన్నారు.

ఐసీఎస్ఐ విశాఖ ఛాప్టర్ నూతన కార్యవర్గం

మద్దిలపాలెం, న్యూస్‌టుడే: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ఐసీఎస్ఐ) విశాఖపట్నం ఛాప్టర్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.

ఎం.చలపతిరావు ఛైర్మన్‌గా, సురేంద్ర వైస్ ఛైర్మన్‌గా ఎంపికయ్యారు. నాగశివాని కార్యదర్శిగా, నటరాజన్ సుబ్బరామన్ కోశాధికారిగా, శివకుమార్, మనోజ్ పరేఖ్, గిరిధరన్ కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైనట్లు ఛైర్మన్ చలపతిరావు పేర్కొన్నారు. ఈ కార్యవర్గం ఏడాది పాటు కొనసాగుతుందన్నారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని పలువురు అభినందించారు.

ఇళ్ల నిర్మాణాలకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి

వేపగుంట, న్యూస్‌టుడే: చింతగట్ల పంచాయతీ నందవరపువానిపాలెంలో ప్రభుత్వం ఇచ్చిన స్థలాల్లో ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు ఇవ్వాలని కోరుతూ కూటమి నాయకులు, నిర్వాసితులు కలెక్టర్ హరేంధిర ప్రసాద్‌ను కలిసి వినతిపత్రం అందించారు. మేహాద్రి రిజర్వాయర్ నిర్మాణ సమయంలో నీట మునిగిన చింతగట్ల, నందవరపువానిపాలెం గ్రామస్థుల ఇల్లు కోల్పోయిన వారికి సర్వే నంబరు 57లో 5 సెంట్లు చొప్పున స్థలాలను ప్రభుత్వం కేటాయించగా ఆ స్థలాల్లో నిర్మించుకున్న ఇళ్లు హుద్‌హుద్ తుపాను సమయంలో చాలావరకు నేలమట్టమయ్యాయన్నారు. ఆ స్థలాల్లో ఇళ్లను పునఃనిర్మాణం చేసుకుంటుంటే రెవెన్యూ అధికారులు అడ్డు చెప్పడంతో 200 మంది నిర్వాసితులకు ఇది పెద్ద సమస్యగా ఉందని వారి దగ్గరున్న ఆధారాలను పరిశీలించి తగిన న్యాయం చేయాలని కోరారు. కలెక్టర్ స్పందించి వారికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని కూటమి నాయకులు తెలిపారు. కూటమి నాయకులు ఇప్పిలి చిన్నారావు, చీపురుపల్లి నర్శింగరావు, తిర్రి రాము, నందవరపు పైడిరాజు, నందవరపు నాగరాజు, మడక అప్పారావు పాల్గొన్నారు.

కలెక్టర్‌కు సమస్యను వివరిస్తున్న కూటమి నాయకులు

పాడి రైతులకు అండగా పశు బీమా

పరవాడ, న్యూస్‌టుడే: పాడిని నమ్ముకున్న పశుపోషకులకు కూటమి ప్రభుత్వం పశు బీమా పథకం అమల్లోకి తెచ్చింది. పశువులు అనారోగ్యం, ప్రమాదాలకు గురై మృతి చెందిన సమయంలో రైతులు తీవ్రంగా నష్టపోవడంతో పాటు మరలా పశువులు కొనుగోలు చేయడానికి తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తోంది. ఈ పథకం వల్ల నియోజకవర్గంలోని పరవాడ, సబ్బవరం, పెందుర్తి మండలాల్లో సుమారు లక్షకు పైగా పశువులకు, పశుపోషకులకు మేలు కలగనుంది. రైతులకు భారం తగ్గించేందుకు బీమా ప్రీమియంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 85 శాతం రాయితీ ఇస్తుండగా లబ్ధిదారులు మిగతా రూ.15 శాతం కట్టాలి. దీనికోసం ఈనెల 31 లోగా గ్రామాల్లోని ఆర్ఎస్‌కేల్లో దరఖాస్తు చేసుకోవాలి.

ఇవీ నిబంధనలు..

★ 2 నుంచి 10 సంవత్సరాల వయసు గల ఆవులు, 3 నుంచి 12 ఏళ్ల వయసు గల గేదెలు ఈ పథకానికి అర్హత పొందుతాయి. ★ ఒక కుటుంబానికి లేదా రేషన్‌కార్డుకు గరిష్ఠంగా 10 పశువుల వరకు బీమా వర్తిస్తుంది. ★ ఒకసారి బీమా చేస్తే మూడేళ్ల పాటు వర్తిస్తుంది. ★ పశువులకు చెవిపోగు వేయించి బీమాలో నమోదు చేయించుకోవాలి. ★ 6 నెలలు ఆపైన వయసు గల గొర్రెలు, మేకలు ఈ బీమాకు అర్హత పొందుతాయి. ★ ఒక కుటుంబానికి లేదా రేషన్‌కార్డుకి 100 జీవాల వరకు బీమా వర్తిస్తుంది. ★ గొర్రె, మేక ఒక్కంటికి రూ.6 వేలు పరిహారం బీమా చెల్లిస్తారు. ★ నాటు రకం పశువులకు రూ.816, మేలుజాతి పశువులకు రూ.1632 ప్రభుత్వ రాయితీ వర్తిస్తుంది. ★ మేలుజాతి ఆవు లేదా గేదెకు ఒక్కంటికి బీమా రూ.30 వేలు, నాటు రకం ఆవు లేదా గేదెకు ఒక్కంటికి రూ.15 వేలు బీమా పరిహారం చెల్లిస్తారు.

సద్వినియోగం చేసుకోవాలి

పశు బీమా పథకాన్ని పాడి రైతులంతా సద్వినియోగం చేసుకోవాలి. ఆధార్, రేషన్ కార్డు తీసుకుని రైతు సేవా కేంద్రాల్లోని పశుసంవర్ధక శాఖ సిబ్బందిని సంప్రదించి బీమా చేయించుకోవాలి. పశువులు మృతి చెందితే వెంటనే సిబ్బందికి సమాచారం అందిస్తే తదుపరి చర్యలు చేపట్టి బీమా పరిహారం చెల్లించడానికి చర్యలు తీసుకుంటారు.

– కీర్తి రామకృష్ణ, పరవాడ పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు

అభ్యసన సామర్థ్యం పరిశీలన

పెందుర్తి, న్యూస్‌టుడే: ప్రభుత్వ ఉన్నత, ప్రాథమిక పాఠశాలల్లో ప్రభుత్వం అమలు చేస్తున్న నైతిక విలువల విద్యాబోధనపై సోమవారం ఎన్‌సీఈఆర్‌టీ బృందం పెందుర్తి మండలంలో పరిశీలన చేపట్టింది. ఎన్‌సీఈఆర్‌టీ ప్రతినిధి డాక్టర్ సుకాంత్ కుమార్ మహాపాత్రో, డైట్ అధ్యాపకుడు షేక్ అల్లావుద్దీన్, డీసీఈబీ కార్యదర్శి ఎంవీ కృష్ణకుమార్ పెందుర్తి పీఎంశ్రీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, రెల్లికాలనీ ప్రాథమిక పాఠశాలలను సందర్శించి విద్యార్థుల అభ్యసన సామర్థ్యాన్ని పరిశీలించారు. పిల్లలకు అందించిన నైతిక విలువల పుస్తకాలు, ఉపాధ్యాయుల బోధనపై ఆరా తీశారు. వీరి వెంట ఎంఈవోలు సువర్ణ, మధుమూర్తి, ప్రధానోపాధ్యాయులు సీహెచ్.చిన్నమ్మాయి, వై.సూర్యనారాయణ తదితరులు ఉన్నారు.

విద్యార్థులతో మాట్లాడుతున్న ఎన్‌సీఈఆర్‌టీ ప్రతినిధి డాక్టర్ సుకాంత్ కుమార్

గణతంత్ర వేడుకలకు పక్కాగా ఏర్పాట్లు

వన్‌టౌన్, న్యూస్‌టుడే: గణతంత్ర వేడుకలను విజయవంతంగా నిర్వహించేందుకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిరప్రసాద్ జిల్లా అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం సంబంధిత ఏర్పాట్లపై కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈనెల 26న పోలీసు కవాతు మైదానంలో ఈ వేడుకలను సంప్రదాయబద్ధంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రతిబింబించే విధంగా శకటాలను తీర్చిదిద్దాలన్నారు. జిల్లా స్థాయిలో ఇంతవరకు చేపట్టిన అభివృద్ధి పనుల గురించి ప్రజలకు తెలియజేసే విధంగా చిత్రప్రదర్శన ఏర్పాటు చేయాలన్నారు. వీఐపీలు, వీవీఐపీలు కూర్చోవడానికి అనువుగా, సాధారణ ప్రజలు వేడుకలను వీక్షించేందుకు వీలుగా గ్యాలరీలను సిద్ధం చేయాలన్నారు. జీవీఎంసీ ఆధ్వర్యంలో శానిటేషన్, తాగునీటి ఏర్పాట్లు చేయాలని, విద్యాశాఖ ఆధ్వర్యంలో సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించాలన్నారు. డీఆర్వో సత్తిబాబు, ఆర్డీఓలు సుధాసాగర్, సంగీత్ మాథుర్ తదితరులు పాల్గొన్నారు.

తాగునీరు నేలపాలు

చినముషిడివాడ (పెందుర్తి), న్యూస్‌టుడే: జీవీఎంసీ 97వ వార్డు చినముషిడివాడ శ్రమశక్తినగర్‌లో తాగునీటి పైపులైను లీకేజీతో మంచినీరు వృథాగా పోతోంది. రెండు నెలలుగా ఈ పరిస్థితి ఉన్నా సంబంధిత అధికారులు కనీసం పట్టించుకోవట్లేదని కాలనీవాసులు వాపోయారు. ఇక్కడ శివాలయం సమీపంలోని లక్ష్మీప్రియ అపార్టుమెంట్ ఎదురుగా రహదారి మధ్యలో జీవీఎంసీ పైపులైనుకు లీకేజీ ఏర్పడింది. దీంతో ప్రతిరోజు నీటి సరఫరా సమయంలో పెద్దఎత్తున మంచినీరు నేలపాలవుతోంది. గోతులదారిలో నీరు నిలిచిపోయి వాహన చోదకులు, పాదచారులు ఇబ్బంది పడుతున్నారు. తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి నీటి వృథాకు అడ్డుకట్ట వేయాలని కోరారు.

ఫోకస్

రహదారే ఆవాసం..

పెందుర్తి, న్యూస్‌టుడే: పెందుర్తి బీఆర్టీఎస్ రహదారిలో పశువుల సంచారంతో వాహన చోదకులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. గుంపులుగా పశువులు రహదారిపై తిష్ఠ వేయడంతో రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పశువుల పెంపకందారులు గేదెలు, ఆవులను రహదారులపై వదిలేస్తున్నారు. పెందుర్తి రైతుబజార్, పాపయ్యరాజుపాలెం, పురుషోత్తపురం, వేపగుంట, అప్పన్నపాలెం ప్రాంతాల్లో ఈ సమస్య అధికంగా ఉంది. పెందుర్తి రైతు బజార్ వద్ద ఆవులు రాత్రివేళ రోడ్లపైనే సేదతీరుతున్నాయి. జీవీఎంసీ అధికారులు దృష్టి సారించి రహదారులపై పశువుల సంచారాన్ని నిరోధించాలని కోరారు.

బాబోయ్ పందుల బెడద

దర్పణం

పరవాడ, న్యూస్‌టుడే: పరవాడ, గొర్లెవానిపాలెం గ్రామాల్లో పందుల బెడద ఎక్కువైంది. గ్రామాల్లో గుంపులుగా తిరుగుతూ పంటలను సైతం ధ్వంసం చేస్తున్నాయని వీటి కారణంగా తీవ్ర నష్టం వాటిల్లుతోందని రైతులు, స్థానికులు వాపోతున్నారు. కొన్నాళ్లుగా వీటి సంచారం ఎక్కువగా ఉన్నా పట్టించుకునేవారే కరవయ్యారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రహదారిపై సంచరించడంతో ద్విచక్ర వాహనదారులు వీటిని ఢీకొని ప్రమాదాలబారిన పడుతున్నారని చెబుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి సమస్య పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

గొర్లెవానిపాలెంలో వ్యర్థాలను చిందరవందర చేస్తున్న పందులు

వైద్య సేవలకు ఆధార్ తప్పనిసరి

పెందుర్తి, న్యూస్‌టుడే: ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలకు ఆధార్ కార్డు నమోదు తప్పనిసరి చేసినట్లు పెందుర్తి సామాజిక ఆరోగ్య కేంద్రం పర్యవేక్షక వైద్యాధికారి డాక్టర్ హెచ్ఆర్‌కే దొర తెలిపారు. పెందుర్తి సీహెచ్‌సీకి వచ్చే పలువురు రోగులు ఆధార్ కార్డు, చరవాణి నంబర్ లేకుండానే రావడం వల్ల ఓపీ నమోదుకు తీవ్ర ఇబ్బంది కలుగుతోందని పేర్కొన్నారు. సోమవారం పెద్దఎత్తున ఓపీ విభాగంలో రోగులు గుమిగూడారు. అధిక సంఖ్యలో రోగులు ఆధార్ లేకుండానే రావడంతో ఆన్‌లైన్‌లో ఓపీ నమోదుకు విఘాతం కలిగింది. మాన్యువల్‌గా ఓపీ నంబర్లు జారీ చేసే విధానాన్ని కేంద్ర ప్రభుత్వం నిలిపివేసిన నేపథ్యంలో కాసేపు గందరగోళం నెలకొంది. ప్రజలకు దీనిపై అవగాహన లేకపోవడంతో నేరుగా వచ్చి పాత పద్ధతిలోనే వైద్య సేవలు పొందాలని భావిస్తున్నారని డాక్టర్ దొర తెలిపారు. ఆసుపత్రికి వచ్చే రోగులు ఆధార్ కార్డు, చరవాణి తీసుకు వచ్చి సిబ్బందికి సహకరించాలని కోరారు.

పెందుర్తి సీహెచ్‌సీ ఓపీ వద్ద రద్దీ

మాఘమాసం ఉత్సవాలకు శ్రీకారం

సుజాతనగర్ (పెందుర్తి), న్యూస్‌టుడే: జీవీఎంసీ 97వ వార్డు సుజాతనగర్‌లోని అయ్యప్పస్వామి ఆలయం ప్రాంగణంలో కొలువైన ఉషాపద్మినీ ఛాయా సమేత సూర్యనారాయణ స్వామి దేవాలయంలో సోమవారం నుంచి మాఘ మాసం ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఆలయ ధర్మకర్త వాకా చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో అర్చకులు వేకువజామున సూర్య భగవానుడి విగ్రహానికి పంచామృతాభిషేకాలు, విశేష అర్చనలు చేశారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఫిబ్రవరి 17వ తేదీ వరకు ఆలయంలో విశేష పూజలు జరుగుతాయన్నారు. ఈనెల 25న రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని విశేష అభిషేకాలు, ఆదిత్య హృదయం పారాయణం జరుపుతామన్నారు. 29న భీష్మ ఏకాదశి, ఫిబ్రవరి 1న మాఘ పౌర్ణమి, 8న సప్తమి, 13న కల్యాణోత్సవం, 15న మాస శివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు చేయనున్నట్లు తెలిపారు.

పూజలందుకున్న సూర్యనారాయణ స్వామి

వైభవం.. పైడితల్లమ్మ పరస

నరవ(వేపగుంట), న్యూస్‌టుడే: నరవ పరిసర ప్రాంతాల ప్రజల ఆరాధ్య దైవం పైడితల్లమ్మ అమ్మవారి పరస మహోత్సవం సోమవారం వైభవంగా నిర్వహించారు. పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, కార్పొరేటరు మొల్లి ముత్యాలనాయుడు, అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గం పార్టీ ఉపాధ్యక్షులు గవర సత్తిబాబు, జనసేన వార్డు అధ్యక్షుడు వబ్బిన జనార్దన శ్రీకాంత్, గళ్లా శ్రీనివాసరావు తదితరులు హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం ఆలయ ప్రాంగణంలో తప్పెడగుళ్లు, బాణసంచా కాల్పులు, సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను అలరించాయి.

అలంకరణలో పైడితల్లమ్మ

పరవాడ, న్యూస్‌టుడే: పరవాడ మండలం పి.భోనంగిలో సోమవారం సీతారాముల పరసను ఘనంగా నిర్వహించారు. భక్తులు ఉదయం నుంచే దేవతామూర్తులను దర్శించుకుని పూజలు, భజన చెట్టు వద్ద భజనలు చేశారు. సాయంత్రం పరసలో ఏర్పాటు చేసిన సాముగరిడీలు, భజనలు తదితర ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. బెలూన్లు, బొమ్మలు, మిఠాయి దుకాణాల వద్ద రద్దీ ఏర్పడింది. గ్రామపెద్దలు, నిర్వాహకులు పాల్గొన్నారు.

గ్రామాల్లో తీర్థాల సందడి

సబ్బవరం, న్యూస్‌టుడే: సబ్బవరం మండలంలో తీర్థాలు జోరందుకున్నాయి. గుల్లేపల్లి, పైడివాడ అగ్రహారం, తవ్వవానిపాలెం గ్రామాల్లోని రామాలయాల్లో సోమవారం రాములవారి తీర్థాలు జరిపారు. ఉదయం నుంచి భక్తులు సీతారాముల దర్శనానికి పోటెత్తారు. ఈ సందర్భంగా గ్రామాల్లో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఉత్సవ నిర్వాహకులు బోకం రామునాయుడు, బండారు శ్రీనివాసరావు, జి.నర్సింగరావు, బోకం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.


గుల్లేపల్లిలోని సీతారాముల విగ్రహాలు

నేడు శ్రవణ నక్షత్ర పూజలు

నాయుడుతోట(వేపగుంట), న్యూస్‌టుడే: నాయుడుతోట సమీప రవినగర్ శేషాద్రిశిఖరంపై కొలువైన కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం శ్రవణ నక్షత్ర వేడుకలు నిర్వహించనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాస స్వామి తెలిపారు. వేంకటేశ్వరుడి జన్మనక్షత్రమైన శ్రవణం సందర్భంగా స్వామివారికి పంచామృతాభిషేకాలు, అర్చనలు, మధ్యాహ్నం భక్తులకు అన్నప్రసాద వితరణ చేయనున్నట్లు పేర్కొన్నారు.

పరవాడ, న్యూస్‌టుడే: పరవాడ మండలం ఈ.భోనంగి ఫార్మాసిటీ పునరావాసకాలనీ కొండపై కొలువైన శ్రీఅభయ వేంకటేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం శ్రవణ నక్షత్ర పూజలు జరపనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు శ్రీహరికృష్ణమాచార్యులు సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా స్వామి వారికి పంచామృతాలతో అభిషేకాలు, గోత్రనామాలతో అర్చనలు, ప్రత్యేక అలంకరణ చేయనున్నామన్నారు.

శ్యామా నవరాత్రి వేడుకలు ప్రారంభం

సబ్బవరం, న్యూస్‌టుడే: సబ్బవరం మండలం దేవీపురంలోనిరాజరాజేశ్వరి పీఠంలో సోమవారం శ్యామా నవరాత్రి పూజలను ఘనంగా ప్రారంభించారు. ముందుగా భక్తులు గోమాతకు పూజలు చేశారు. శ్యామా అమ్మవారిని విగ్రహాన్ని ప్రతిష్ఠించి కలశ పూజ, అభిషేకాలు, కుంకుమ పూజలు, అర్చనలు, హోమం జరిపారు. హాజరైన భక్తులందరికీ నిర్వాహకులు ఉచిత భోజన సదుపాయం కల్పించారు. పూజల్లో గురుమాత అన్నపూర్ణమ్మ, కందర్ప రమ, ప్రభాకర్ పాల్గొన్నారు.

దేవీపురం శ్యామా అమ్మవారు

అప్పన్న సన్నిధిలో మేయర్ పీలా సోదరులు

సింహాచలం, న్యూస్‌టుడే: జీవీఎంసీ మేయర్ పీలా శ్రీనివాసరావు, ఏపీయూఎఫ్ఐడీసీ ఛైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ సోమవారం సతీసమేతంగా సింహాద్రి అప్పన్న స్వామిని దర్శించుకున్నారు. వారికి ఆలయ పర్యవేక్షకుడు వెంకటేశ్వరరావు స్వాగతం పలికారు. కప్పస్తంభం ఆలింగనం చేసుకుని బేడా మండపం ప్రదక్షిణం చేశారు. అంతరాలయంలో స్వామిని దర్శించుకుని పూజల్లో పాల్గొన్నారు. పండితులు వేదమంత్రాలతో ఆశీర్వదించారు. అధికారులు స్వామివారి ప్రసాదం, శేషవస్త్రాలు అందజేశారు.

కప్పస్తంభం వద్ద పీలా శ్రీనివాసరావు, గోవింద్, కుటుంబ సభ్యులు

(c) eenadu

భీమిలి

సినిమాలు

చిట్టివలస (తగరపువలస), న్యూస్‌టుడే

గణేశ్ - మన శంకర వరప్రసాద్ గారు
రాములమ్మ - భర్త మహాశయులకు విజ్ఞప్తి
తాతా - అనగనగా ఒకరాజు
సప్తగిరి - రాజాసాబ్

ఉద్యోగులపై దాడి కేసులో జైలుశిక్ష

గ్రామీణభీమిలి: విధుల్లో ఉన్న ఉద్యోగులపై దాడి చేసిన ఉమ్మిడి ఎల్లయ్య అనే వ్యక్తికి కోర్టు జైలు శిక్ష, జరిమానా విధించినట్లు భీమిలి సీఐ తిరుమలరావు తెలిపారు. ఏడాది కిందట భీమిలి పండగలో గొడవ చేస్తున్న ఆయన్ను శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలిస్తుండగా విధుల్లో ఉన్న సిబ్బందిపై దాడిచేశారు. దీనిపై నమోదైన కేసును విచారించిన భీమిలి 15వ మెట్రోపాలిటన్ అదనపు జూనియర్ సివిల్ జడ్జి నిందితునికి 10 నెలల సాధారణ జైలు, రూ.1000 జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారని సీఐ వివరించారు.

ఐసీఎస్ఐ విశాఖ ఛాప్టర్ నూతన కార్యవర్గం

మద్దిలపాలెం, న్యూస్‌టుడే: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ఐసీఎస్ఐ) విశాఖపట్నం ఛాప్టర్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. **ఎం.చలపతిరావు** ఛైర్మన్‌గా, సురేంద్ర వైస్ ఛైర్మన్‌గా ఎంపికయ్యారు. నాగశివాని కార్యదర్శిగా, నటరాజన్ సుబ్బరామన్ కోశాధికారిగా, శివకుమార్, మనోజ్ పరేఖ్, గిరిధరన్ కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైనట్లు ఛైర్మన్ చలపతిరావు పేర్కొన్నారు. ఈ కార్యవర్గం ఏడాది పాటు కొనసాగుతుందన్నారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని పలువురు అభినందించారు.

నేడు ఉక్కు అధికారుల సంఘం ఎన్నికలు

ఉక్కునగరం(స్టీల్ సెక్టారు-3), న్యూస్‌టుడే: ఉక్కు అధికారుల సంఘం ప్రస్తుత కార్యవర్గం కాలపరిమితి ముగియడంతో 2026-28 కాలానికి నూతన కార్యవర్గ ఎన్నికలు మంగళవారం జరగనున్నాయి. ఎన్నికల్లో నిలిచిన అభ్యర్థులు ఇప్పటికే కర్మాగారంలోని పలు విభాగాల్లో ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. వీరిలో కోశాధికారిగా పి.లోకేశ్‌తో పాటు పలువురు కార్యవర్గ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికకాగా అధ్యక్ష పదవికి నలుగురు, ప్రధాన కార్యదర్శి పదవికి ఇద్దరు, ఉపాధ్యక్ష పదవికి ఇద్దరు పోటీలో ఉన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా

99122 22247 సమయం: ఉ॥ 10 నుంచి మ॥ ఒంటి గంట మధ్య

ఎండాడ, న్యూస్‌టుడే: ?: బక్కన్నపాలెం (మధురవాడ) ప్రధాన పార్కు ప్రాంతాల్లో చెత్త కుప్పలు తరలించకపోవడంతో రోగాల బారిన పడుతున్నాం. - స్థానికులు
✓: ఎప్పటికప్పుడు చెత్తను తరలిస్తాం. - సాయికుమార్, శానిటరీ ఇన్‌స్పెక్టర్

?: పీఎంపాలెం క్రికెట్ మైదానం ఎదురుగా తారకరామా లేఅవుట్‌లో పందుల బెడద తీవ్రంగా ఉంది. - స్థానికులు ✓: పందుల నివారణకు చర్యలు తీసుకుంటాం. - రాజా రవికుమార్, ఆరోగ్య అధికారి

?: మధురవాడ ప్రధాన దారిలో ఫుట్‌పాత్‌పై వేసిన పలకలు విరిగి ప్రమాదకరంగా ఉన్నాయి. - స్థానికులు ✓: క్షేత్రస్థాయిలో దృష్టి సారించి చర్యలు తీసుకుంటాం. - అయ్యప్పనాయుడు, జెడ్సీ

?: పీఎంపాలెం దరి వేపచెట్లపార్కు పరిసరాల్లో ఆకతాయిల బెడద తీవ్రంగా ఉంది. - కాలనీవాసులు ✓: సంబంధిత ప్రాంతాల్లో గస్తీ ఏర్పాటు చేస్తాం. - పీఎంపాలెం గస్తీ పోలీసులు

?: న్యాయ కళాశాల(ఎండాడ) నుంచి రుషికొండ ఐటీ సెజ్‌కు వెళ్లే దారిలో చెత్తను ఎక్కడికక్కడ గుట్టలుగా పోస్తున్నారు. - శోభన్
✓: పరిశీలించి చర్యలు తీసుకుంటాం. - అయ్యప్పనాయుడు, జెడ్సీ

?: లక్ష్మీవానిపాలెం(మధురవాడ)లో సరైన కాలువలు, వీధి దీపాలు వంటి మౌలిక వసతులు లేక ఇబ్బంది పడుతున్నాం. - లక్ష్మీవానిపాలెం వాసులు ✓: క్షేత్రస్థాయిలో దృష్టి సారించి తగు చర్యలు తీసుకుంటాం. - అయ్యప్పనాయుడు, జెడ్సీ

వామ్మో.. వాంబే గృహాలు

పలు బ్లాకుల్లో కూలుతున్న వరండా స్లాబులు

మధురవాడ, న్యూస్‌టుడే

మధురవాడ వాంబే కాలనీలోని గృహాలు కనీస నిర్వహణ, మరమ్మతులు లేక శిథిలావస్థకు చేరుతున్నాయి. సుమారు 25 ఏళ్ల క్రితం 120 బ్లాకుల్లో 3,600 నివాసాలు కాలనీలో నిర్మించారు. ప్రస్తుతం ఈ గృహ సముదాయాలు చాలా వరకు దెబ్బతిని నిత్యం ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఆయా బ్లాకుల్లో గోడలు, వరండాలు, మెట్ల మార్గాల పైన స్లాబులకు పెచ్చులూడి పలువురు నివాసితులు గాయపడుతున్నారు. కొన్ని చోట్ల స్లాబుల నుంచి ఇనుప చువ్వలు బయటకు వచ్చి తుప్పు పట్టి రాలిపోతున్నాయి.

వాంబే కాలనీలో దెబ్బతిన్న నివాస సముదాయాలు ఇలా..

■ గతంలో కొన్ని బ్లాకుల వద్ద స్లాబులు రాలిపోవడంతో మహిళలు, చిన్నారులు సైతం గాయాలపాలయ్యారు. ఎప్పటికప్పుడు ఈ తరహా ఘటనలతో నివాసితులు భయాందోళనకు లోనవుతున్నారు. ఇంట్లో కుటుంబ సభ్యులు నిద్రిస్తున్న సమయంలో స్లాబులు పెచ్చులూడి ఫ్యాన్లు సైతం ఒక్కోసారి కింద పడుతున్నాయని వాపోతున్నారు. చాలా బ్లాకుల వద్ద నివాసితులు తాత్కాలికంగా మరమ్మతులు చేసుకుంటున్నా ప్రయోజనం ఉండటం లేదు. దీనిపై ప్రజాప్రతినిధులు, జీవీఎంసీ అధికారులు దృష్టి సారించి మరమ్మతులకు చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు కోరుతున్నారు.

■ ఆరు నెలల క్రితం ఇంటి నుంచి బయటకు వస్తున్న మహిళ తలపై మెట్లపై నుంచి స్లాబు పడి తీవ్రగాయాల పాలైంది. ఇంటి నుంచి పాఠశాలకు బయలుదేరిన చిన్నారిపై వరండాలో స్లాబు పడటంతో తలకు తీవ్ర గాయమైంది. మూడు నెలల క్రితం వాంబే కాలనీ ప్రధాన రహదారిలో రేకుల షెడ్డుపై సిమెంటు పెచ్చులు పడిన ఘటనలో పెను ప్రమాదం తప్పింది.

■ భయాందోళనకు లోనవుతున్నాం..: పిల్లలు ఇంటి బాల్కనీలు, మెట్ల మార్గంలో తిరుగుతుంటే ఎప్పటికప్పుడు భయాందోళనకు లోనవుతున్నాం. ఏ సమయంలో స్లాబులు ఊడి కిందకు పడతాయో తెలియక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నాం. ప్రజాప్రతినిధులు, అధికారులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి పరిష్కరించాలని కోరుతున్నాం. - బి.రామకృష్ణ (వాంబేకాలనీ)

ప్రణాళిక విభాగంలో పోస్టుల భర్తీకి జాప్యమేలా!

భీమునిపట్నం, న్యూస్‌టుడే: భీమిలి జోనల్ కార్యాలయంలో ముఖ్యమైన పట్టణ ప్రణాళిక విభాగంలో పలు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో అక్రమ నిర్మాణాలను అదుపు చేసే నాథుడు కరవయ్యాడని పలువురు ఆరోపిస్తున్నారు. వార్డుల్లో ప్రణాళికాబద్ధంగా నిర్మాణాలు జరిగే విధంగా పర్యవేక్షించేందుకు పటిష్ఠ యంత్రాంగం ఉండాలి. ఇందు కోసం గతంలో సహాయ సిటీ ప్లానర్ (ఏసీపీ), టౌన్‌ప్లానింగ్ అధికారి (టీపీఓ), టౌన్‌ప్లానింగ్ సూపర్‌వైజరు (టీపీఎస్), టౌన్‌ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ (టీపీబీఓ) పోస్టులను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇక్కడ టీపీఓగా పని చేసిన విజయకుమార్ గత ఏడాది అక్టోబరులో ఉద్యోగ విరమణ చేశారు. దీంతో ఈ విభాగంలో ఏసీపీ రామకృష్ణ మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. ఈయనకు సహాయంగా ఉండేందుకు సచివాలయ ప్లానింగ్ సెక్రటరీ బెన్నీకి టీపీబీఓ ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం భీమిలి జోన్‌లోని నాలుగు చోట్ల రోడ్ల విస్తరణ కార్యక్రమాలను ప్రతిపాదించారు. అలాగే అక్రమ నిర్మాణాలు కాకుండా పర్యవేక్షించాలి. అధికారుల కొరతతో ఈ పనులు సరిగా జరగడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఏసీపీ రామకృష్ణ వివిధ పనుల నిమిత్తం తరచూ జీవీఎంసీ ప్రధాన కార్యాలయానికి వెళ్లి వస్తుండటంతో స్థానిక జోనల్ కార్యాలయంలో అందుబాటులో ఉండటం లేదని స్థానికులు పేర్కొంటున్నారు. దీని వల్ల జవాబుదారీతనం లోపిస్తుందని ఆరోపిస్తున్నారు. టౌన్‌ప్లానింగ్ విభాగాన్ని పరిపుష్టం చేసేందుకు ఖాళీలను సత్వరమే భర్తీ చేయాలని పలువురు కోరుతున్నారు.

మర్యాదపూర్వక కలయిక

ఎమ్మెల్యే గంటాతో బిగ్‌బాస్ సీజన్-9 విజేత కల్యాణ్

పీఎంపాలెం, న్యూస్‌టుడే: బిగ్‌బాస్ సీజన్-9 విజేత కల్యాణ్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావును సోమవారం ఎంవీపీ కాలనీలోని నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. విజయనగరానికి చెందిన కల్యాణ్ సాధారణ వ్యక్తిగా బిగ్‌బాస్ షోకు ఎంపికవడంతో పాటు తీవ్ర పోటీ మధ్య విజేతగా నిలవడం పట్ల ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన్ను సత్కరించి భవిష్యత్తులో మరిన్ని ఉన్నతశిఖరాలు అధిరోహించాలని అభినందించారు.

భీమిలిని విహార కేంద్రంగా తీర్చిదిద్దాలి

పీజీఆర్ఎస్‌కు వినతుల వెల్లువ

మధురవాడ జెడ్సీకి సమస్యలు విన్నవిస్తున్న అర్జీదారులు

భీమునిపట్నం, న్యూస్‌టుడే: సువిశాలమైన సాగర తీరం కలిగిన భీమిలి ప్రాంతాన్ని విహార కేంద్రంగా అభివృద్ధి చేయాలని తెదేపా రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు కోరారు. ఈ మేరకు భీమిలి జోనల్ కార్యాలయంలో సోమవారం పీజీఆర్ఎస్‌లో జెడ్సీ టి.నాగేంద్రకుమార్‌కు పార్టీ నాయకులతో కలసి ఆయన వినతిపత్రాన్ని సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ హుద్‌హుద్ తుపానులో తీరంలో కొట్టుకుపోయిన భీమబకాసురుల విగ్రహాలు, ఛత్రపతి శివాజీ మహరాజ్, స్వామి వివేకానంద విగ్రహాలను తిరిగి నెలకొల్పడంతో పాటు బీచ్‌పార్కులను ఆకర్షించేలా అభివృద్ధి చేయాలన్నారు. భీమిలి జోన్ మూడో వార్డు సరిహద్దులను సక్రమంగా నిర్ణయించడం ద్వారా ప్రజలకు ఇబ్బందుల్లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో తెదేపా నాయకులు కంటుభుక్త శ్రీనివాసరావు, కాసరపు నాగరాజు, మారోజు సంజీవ్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.

కొమ్మాది, న్యూస్‌టుడే: జీవీఎంసీ మధురవాడ జోనల్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్‌కు 12 వినతులు వచ్చాయి. వీటిని జెడ్సీ అయ్యప్పనాయుడు స్వీకరించారు. మిధిలాపురివుడాకాలనీలో డాగ్‌షెల్టర్‌ను ఏర్పాటు చేయాలని, అదే కాలనీలో యూజీడీ వ్యవస్థను నిర్మించాలని, కానీ సెప్టిక్ ట్యాంక్ అవుట్‌లెట్‌ను ఏర్పాటు చేయకపోవడంతో వ్యర్థాలు బయటకు వస్తున్నాయని స్థానికులు ఆవేదన చెందారు. 6వ వార్డులో పీఎంపాలెం చివరి బస్‌స్టాప్ సమీపంలో ప్రశాంతి టవర్స్ వద్ద వీధిదీపాలు ఏర్పాటు చేయాలని కోరారు. కొమ్మాది కూడలి నుంచి రైతుబజారు వరకు కాలువల్లో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించాలని పలువురు కోరారు. పరదేశిపాలెంలో కొత్త కాలువలు నిర్మించాలని తెలుగు యువత అధ్యక్షులు కొండపురాజు విన్నవించుకున్నారు. ఆయా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జెడ్సీ సంబంధింత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

భీమిలి జెడ్సీ నాగేంద్రకుమార్‌కు వినతిపత్రం అందిస్తున్న తెదేపా నాయకులు

వీఈఆర్ అమలుపై సమావేశం

పెదవాల్తేరు, న్యూస్‌టుడే: విశాఖ ఎకనమిక్ రీజియన్ (వీఈఆర్) అమల్లో భాగంగా ప్రభుత్వ భూముల లభ్యత, జాబితా తయారీ, ల్యాండ్ పూలింగ్ తదితర అంశాలపై భీమునిపట్నం, విశాఖపట్నం, విజయనగరం రెవెన్యూ డివిజన్లకు చెందిన ఆర్డీవోలు, తహసీల్దార్లతో వీఎంఆర్డీఏ కమిషనర్ ఎన్.తేజ్‌భరత్ చర్చించారు. ఈ మేరకు సిరిపురం వీఎంఆర్డీఏ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ భూముల వినియోగం, భవిష్యత్తు అవసరాల దృష్ట్యా వీఈఆర్ అమలుకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలని తహసీల్దార్లను ఆదేశించారు. ఎస్టేట్ అధికారి దయానిధి తదితరులు పాల్గొన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న వీఎంఆర్డీఏ కమిషనర్ తేజ్‌భరత్

స్పందనకు వందన

కాలువల్లో పూడికతీత

చిప్పాడ(తగరపువలస), న్యూస్‌టుడే: చిప్పాడ పంచాయతీలో పూడికతీత పనులు సోమవారం ముమ్మరంగా చేపట్టారు. 'ఈనాడు'లో 'పూడిక తొలగించరూ' శీర్షిక పేరిట ఆదివారం ప్రచురితమైన కథనానికి గ్రామ కార్యదర్శి స్పందించారు. సిటీనగర్, చిప్పాడ, నమ్మివానిపాలెం, కంచేరుపాలెం, కొసనవానిపాలెం, పరిసర గ్రామాల్లో కాలువలను శుభ్రం చేయించారు.

చిప్పాడ సిటీనగర్ ప్రధాన కాలువలు పూడిక తీస్తున్న సిబ్బంది

కాంగ్రెస్ మత్స్యకార సెల్ ఛైర్మన్ పదవికి రాజీనామా

భీమునిపట్నం, న్యూస్‌టుడే: భీమిలికి చెందిన కాంగ్రెస్ పార్టీ మత్స్యకార సెల్ రాష్ట్ర ఛైర్మన్ కదిరి జగన్నాథం తన పదవితో పాటు కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ తాను 1992 నుంచి కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పని చేస్తున్నానన్నారు. కాగా పీసీసీ అధ్యక్షురాలిగా వై.ఎస్.షర్మిల బాధ్యతలను స్వీకరించిన తర్వాత సీనియర్ నాయకులకు ప్రాధాన్యత ఇవ్వకపోగా ఒంటెద్దు పోకడలతో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. దీంతో తన పదవికి రాజీనామా చేయడంతో పాటు పార్టీ నుంచి వైదొలుగుతున్నట్లు జగన్నాథం పేర్కొన్నారు.

పోలీసు అవుట్‌పోస్ట్‌కు తాళం..!

మధురవాడ, న్యూస్‌టుడే

రుషికొండ ఐటీ హిల్స్ కూడలిలోని పోలీసు అవుట్‌పోస్టు మూణ్నాళ్ల ముచ్చటగా తయారైంది. ఉద్యోగుల భద్రత దృష్ట్యా ఎంతో అట్టహాసంగా రాత్రి, పగలు సిబ్బందిని నియమించి ఏడాది క్రితం ఇక్కడ అవుట్‌పోస్ట్ ప్రారంభించారు. దీంతో కొద్ది నెలల పాటు నిత్యం సిబ్బంది విధుల్లో ఉంటూ ఐటీ పరిసర ప్రాంతాల్లో గస్తీ చర్యలు చేపట్టేవారు. నెల రోజుల నుంచి పోలీసులు లేక కార్యకలాపాలు నిలిచిపోయి అవుట్‌పోస్టుకు తాళం పడింది. మరో వైపు దిగ్గజ ఐటీ సంస్థలు తమ కార్యకలాపాలను ప్రారంభించేందుకు వడివడిగా సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాత్రి, పగలూ ఉద్యోగుల రాకపోకలు విస్తృతమవుతాయి. ఈ క్రమంలో వారికి రక్షణ, భద్రత కోసం పోలీసులు విధుల్లో ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనిపై పోలీసు ఉన్నతాధికారులు దృష్టి సారించి అవుట్‌పోస్ట్ కార్యకలాపాలు కొనసాగేలా చర్యలు తీసుకోవాలని ఐటీ సంస్థల ప్రతినిధులు కోరుతున్నారు.

ఐటీ కూడలిలో పోలీసులు లేక మూతబడిన అవుట్‌పోస్టు

మందుబాబులకు అడ్డాగా పీహెచ్‌సీ

మధురవాడ, న్యూస్‌టుడే

మధురవాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ) ప్రాంగణంలో చీకటి పడితే మందుబాబులకు అడ్డాగా తయారైంది. ఆసుపత్రి ప్రధాన గేటు మరమ్మతులకు గురవ్వడం, రాత్రి సమయంలో సెక్యూరిటీ సదుపాయం లేకపోవడంతో పలువురు రోగుల కోసం వేసిన బెంచీలపై కూర్చుని నిత్యం మద్యం తాగుతున్నారు. సీసాలు, ప్లాస్టిక్ గ్లాసులను అక్కడే వేయడంతో ప్రాంగణం అపరిశుభ్రతకు నిలయంగా మారుతోంది. వీరి చేష్టల వల్ల రాత్రి విధుల్లో ఉన్న వైద్య సిబ్బంది సైతం భయాందోళనకు లోనవుతున్నారు. ఒక్కో సారి పూటుగా మద్యం తాగి అరుపులు, కేకలతో హంగామా సృష్టించడం, గొడవలు పడుతున్నారని సిబ్బంది సైతం వాపోతున్నారు. గతంలో ఇదే సమస్యపై పలుమార్లు ఫిర్యాదులు వచ్చినా జిల్లా వైద్యాధికారులు, పోలీసులు కనీసం పట్టించుకోలేదు. ఇప్పటికైనా స్పందించి సమస్యను పరిష్కరించాలని పలువురు కోరుతున్నారు.

మధురవాడ పీహెచ్‌సీ ప్రాంగణంలో మద్యం సీసాలు, చెత్త

అతిథి అధ్యాపకుడి పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం

భీమునిపట్నం, న్యూస్‌టుడే: భీమిలి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బి.ఎస్సీ డిగ్రీ కోర్సుల్లో భౌతికశాస్త్రం బోధించేందుకు అతిథి అధ్యాపకుని పోస్టును భర్తీ చేసేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. 55 శాతం పైబడిన మార్కులతో ఎమ్మెస్సీ పోస్టు గ్రాడ్యుయేషన్ చేసిన అభ్యర్థులు అర్హులు. అలాగే పీహెచ్‌డీ పూర్తి చేసిన వారికి ప్రాధాన్యత ఇస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈనెల 22న ఉదయం 11 గంటలకు డిగ్రీ కళాశాలలో హాజరుకావాలి. మరిన్ని వివరాలకు 9440133142 నంబర్‌లో సంప్రదించాలని కళాశాల ప్రధానాచార్యులు డా.పి.సురేఖ కోరారు.

వాడబలిజ కార్పొరేషన్ ఏర్పాటుకు వినతి

గ్రామీణభీమిలి, తగరపువలస, న్యూస్‌టుడే: వాడబలిజ సింహగర్జన కమిటీ ఆధ్వర్యంలో సామూహిక వినతిపత్రాల సమర్పణ కార్యక్రమం సోమవారం జరిగింది. ఇందులో భాగంగా చేపలుప్పాడలో తెదేపా మాజీ సర్పంచి కారి అప్పారావు, కమిటీ సభ్యులు మైలపల్లి నాగరాజు, అన్నవరంలో మాజీ సర్పంచి మైలపల్లి లక్ష్మణరావు, మాజీ ఎంపీటీసీ సభ్యులు మేరుగు సూరిబాబు, పెదనాగమయ్యపాలెంలో తదితరులు గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందికి వినతిపత్రాలను అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో అత్యధిక మత్స్యకార వర్గంగా ఉన్న తమకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

పశువైద్య శిబిరాలకు స్పందన

కొమ్మాది, న్యూస్‌టుడే: పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత పశు ఆరోగ్య శిబిరాలకు స్పందన లభిస్తోంది. చంద్రంపాలెం పశువైద్యశాల ఆధ్వర్యంలో కొమ్మాది గ్రామంలో సోమవారం ఉచిత పశు ఆరోగ్య శిబిరం నిర్వహించారు. వైద్యులు అనుపమ, నిహారికలు పశుపెంపకందారులకు అవగాహన కల్పించారు. ఈనెల 31వ తేదీ వరకు పది రోజుల పాటు ఉచితంగా పశువ్యాధి నిర్ధారణకు పరీక్షలు జరుపుతామని, గర్భకోశ, నట్టల నివారణ, వ్యాధి నిరోధక టీకాలను పశువులు, మేకలు, గొర్రెలు, కోళ్లకు వేస్తామన్నారు. పెంపకందారులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం వైద్యని పుణులు పశువులు, మేకలు, గొర్రెలకు టీకాలు వేశారు. కార్యక్రమంలో పాడిరైతులతో పాటు చంద్రంపాలెం పశువైద్యశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

కొమ్మాది గ్రామంలో మేకలకు టీకాలు వేస్తున్న వైద్యులు

ఆనందపురం, న్యూస్‌టుడే: లొడగలవానిపాలెం పంచాయతీలో పశువైద్య శిబిరాన్ని మండల పశుసంవర్ధక శాఖ అధికారులు నిర్వహించారు. పశువులకు నట్టల నివారణ మందులు, గర్భకోశ వ్యాధులకు చికిత్స, పశు వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేశారు. కార్యక్రమంలో మండల పశుసంవర్ధక శాఖ అధికారి సంతోష్‌కుమార్, మాజీ సర్పంచి లొడగల రమణ, ఎంపీటీసీ సభ్యుడు లొడగల వెంకట్రావు, బమ్మిడి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

సంగివలసలో సంచార వైద్య సేవలందిస్తున్న సిబ్బంది

సంచార వైద్య సేవలు

చిట్టివలస (తగరపువలస), న్యూస్‌టుడే: ఎయిడ్స్ నిర్మూలనలో భాగంగా ఛైల్డ్‌ఫండ్ ఆఫ్ ఇండియా లింక్ వర్కర్స్ స్కీం ఆధ్వర్యంలో జిల్లా నియంత్రణ సంస్థ ఆదేశాల మేరకు చిట్టివలస, సంగివలసల్లో సంచార వైద్య సేవలను సోమవారం అందించారు. ఇందులో భాగంగా టార్గెటెడ్ పీపుల్‌కి హెచ్ఐవీ ఎయిడ్స్ పరీక్షలు చేసి అవగాహన కల్పించారు. గర్భిణులు, టీబీ రోగులు తప్పక పరీక్షలు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది అర్జున్, జ్యోతి, కిశోర్‌కుమార్, సత్య, తదితరులు పాల్గొన్నారు.

అప్పన్న సన్నిధిలో మేయర్ పీలా సోదరులు

సింహాచలం, న్యూస్‌టుడే: జీవీఎంసీ మేయర్ పీలా శ్రీనివాసరావు, ఏపీయూఎఫ్ఐడీసీ ఛైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ సోమవారం సతీసమేతంగా సింహాద్రి అప్పన్న స్వామిని దర్శించుకున్నారు. వారికి ఆలయ పర్యవేక్షకుడు వెంకటేశ్వరరావు స్వాగతం పలికారు. కప్పస్తంభం ఆలింగనం చేసుకుని బేడామండపం ప్రదక్షిణం చేశారు. అంతరాలయంలో స్వామిని దర్శించుకుని పూజల్లో పాల్గొన్నారు. పండితులు వేదమంత్రాలతో ఆశీర్వదించారు. అధికారులు స్వామి వారి ప్రసాదం, శేషవస్త్రాలు అందజేశారు.

కప్పస్తంభం వద్ద మొక్కుతున్న మేయర్ పీలా శ్రీనివాసరావు దంపతులు

ఏపీయూఎఫ్ఐడీసీ ఛైర్మన్ పీలా గోవింద్ దంపతులు

ఉపాధి హామీ పథకం పునరుద్ధరణకు పోరాటం

చిట్టివలస (తగరపువలస), న్యూస్‌టుడే: మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పునరుద్ధరణకు పోరాటం చేయనున్నట్లు సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు, కార్పొరేటర్ బి.గంగారావు అన్నారు. సీపీఎం ఆధ్వర్యంలో చిట్టివలసలోని పార్టీ కార్యాలయ ఆవరణలో ఇంటింటి ఉపాధి ప్రచార గోడ పత్రికను సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వీబీజీ-రామ్‌జీ పేరిట ఉపాధి చట్టాన్ని మార్చడంపై ధ్వజమెత్తారు. ఇలాంటి దుర్మార్గ చర్యలతో కేంద్రం పేదల పొట్టకొట్టి కార్పొరేట్ వ్యవస్థలను ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. ఈ దురాగతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఇంటింటి ప్రచారం చేయనున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం డివిజన్ కార్యదర్శి ఆర్ఎస్ఎన్ మూర్తి, నాయకులు ఎస్.అప్పలనాయుడు, రవ్వ నర్సింగరావు, నాగరాజు, రాము, పంపాన సూర్యనారాయణ, దామోదర బాబ్జీ, సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

చిట్టివలసలో ఉపాధి పథకం ఇంటింటి పోరు పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న సీపీఎం నేతలు గంగారావు, మూర్తి, తదితరులు

'1975-77 అత్యవసర పరిస్థితి'పై చర్చ

సాగర్‌నగర్, న్యూస్‌టుడే: దేశంలో 1975-77 వరకు విధించిన అత్యవసర పరిస్థితి భారత ప్రజాస్వామ్యంలో ఉన్న సున్నితత్వంతో పాటు లోతైన సహనశక్తిని చూపించే కీలక ఉదాహరణగా నిలుస్తుందని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ స్టడీస్ మాజీ డైరెక్టర్ ప్రొఫెసర్ పీటర్ రొనాల్డ్ డిసౌజా పేర్కొన్నారు. గీతం డీమ్డ్ వర్సిటీ రాజనీతిశాస్త్రం విభాగం ఆధ్వర్యంలో డిసౌజా సంపాదకత్వం వహించిన '50 సంవత్సరాల ఎమర్జెన్సీ' పుస్తకంపై సోమవారం జరిగిన చర్చా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ప్రకటించిన 21 నెలల అత్యవసర పరిస్థితి నియంత్రణ లేని కార్యనిర్వాహక అధికారానికి ప్రజాస్వామ్య వ్యవస్థలు ఎంత సున్నితంగా మారతాయో స్పష్టంగా చూపిందన్నారు. అదే సమయంలో ఎన్నికల ద్వారా ప్రజలు అత్యవసర పరిస్థితిని తిరస్కరించడం భారత ప్రజాస్వామ్యానికి ఉన్న అపారమైన సహన శక్తికి నిదర్శనమన్నారు. నాడు ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితి విధించడానికి దారితీసిన అంతర్గత, బాహ్యాకారకాలు-రాజకీయ ఒత్తిళ్లు పాలనా సవాళ్లు తదితర అంశాలను వివరించారు. సమర్థవంతమైన పాలన మాత్రమే కాదు, బాధ్యత, పౌరహక్కుల రక్షణ, సంక్షోభ కాలంలోనూ న్యాయపాలనను కాపాడే సంస్థాగత రక్షణలే బలమైన ప్రజాస్వామ్యానికి ఆధారమన్నారు. సంబంధిత పుస్తకంలో ఒక అధ్యాయాన్ని రచించిన గీతం వీసీ ప్రొఫెసర్ ఎరోల్ డిసౌజా మాట్లాడుతూ అత్యవసర పరిస్థితికి ముందు ఉన్న ఆర్థిక పరిస్థితులపై సమగ్ర విశ్లేషణ అందించారు. ఆర్థిక ఒత్తిళ్లు, విధానపరమైన సవాళ్లు అప్పటి రాజకీయ నిర్ణయాలపై ఎలా ప్రభావం చూపాయనే అంశాలను తెలియజేశారు.

మాట్లాడుతున్న ప్రొఫెసర్ పీటర్ రొనాల్డ్ డిసౌజా

టీడీఆర్‌ల అమ్మకాలకు అనుమతి ఇవ్వాలని వినతి

అడివివరం (సింహాచలం), న్యూస్‌టుడే: సింహాచలం బీఆర్టీఎస్ రహదారి విస్తరణలో భాగంగా అడివివరం గ్రామంలో ఆస్తులు కోల్పోయిన బాధితులకు మంజూరు చేసిన టీడీఆర్‌లు అమ్మకాలకు అధికారులు అనుమతించాలని కోరుతూ అడివివరం మాజీ సర్పంచి పాశర్ల ప్రసాద్ కోరారు. ఈ మేరకు సోమవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో కమిషనర్ కేతన్ గార్గ్, మేయర్ పీలా శ్రీనివాసరావును కలిసి వినతి పత్రం సమర్పించారు. ఇటీవల టీడీఆర్‌ల వ్యవహారంలో అధికారులు విచారణ చేపట్టి నెల రోజులు పూర్తయినా ఇంకా బాధితులకు ఉపశమనం కలిగించలేదని వాపోయారు. తక్షణమే అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు.

అట్టహాసంగా జాతీయ కబడ్డీ పోటీలు ప్రారంభం

గుడివాడ, న్యూస్‌టుడే : స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వారి 69వ జాతీయ అండర్- 14 కబడ్డీ పోటీలు కృష్ణా జిల్లా గుడివాడ నందమూరి తారక రామారావు క్రీడా ప్రాంగణంలో సోమవారం ప్రారంభమయ్యాయి. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పోటీలను ప్రారంభించి.. గుడివాడ ఎమ్మెల్యే రాము, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుతో కలసి కాసేపు సరదాగా కబడ్డీ ఆడారు. తొలిరోజు పోటీల్లో తెలంగాణ, నవోదయ జట్ల మధ్య జరిగింది. 20 పాయింట్ల తేడాతో తెలంగాణ విజయం సాధించింది. అలాగే ఆంధ్రప్రదేశ్, ఉత్తరాఖండ్ మధ్య హోరాహోరీ పోరులో 4 పాయింట్ల తేడాతో ఆంధ్రప్రదేశ్ విజేతగా నిలిచింది. కార్యక్రమంలో మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు, స్టేడియం కమిటీ ఉపాధ్యక్షుడు యలవర్తి శ్రీనివాసరావు, సంయుక్త కార్యదర్శి కిలారపు రంగప్రసాద్, డీఈవో యు.వి.సుబ్బారావు, పురపాలక కమిషనర్ సింహాద్రి మనోహర్, జాతీయ క్రీడల ఫీల్డ్ అధికారి నట్వర్ సింగ్, డీఎస్‌డీవో ఝాన్సీలక్ష్మి, జనసేన గుడివాడ బాధ్యుడు బూరగడ్డ శ్రీకాంత్, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శులు అరుణ, ఎస్.గంగాధర్, డీవైఈవో కొండా రవి కుమార్, డీఎస్పీ వి.ధీరజ్ వినీల్, స్టేడియం కమిటీ నేతలు పిన్నమనేని బాబ్జి, లంకదాసరి ప్రసాద్, వల్లభనేని ప్రసాద్ పాల్గొన్నారు.

గేదెను చుట్టుముట్టిన శునకాలు

సాగర్‌నగర్, న్యూస్‌టుడే: సాగర్‌నగర్ బీచ్ పరిసరాల్లో సోమవారం కుక్కలు వెంబడించడంతో గేదె దూడ భయాందోళనకు గురై సాగరజలాల్లోకి పరుగులు తీసింది. ఓ వైపు కుక్కలు చుట్టుముట్టగా మరోవైపు కెరటాలు ఉధృతంగా ఎగసిపడుతున్నాయి. దీంతో చేసేది లేక గేదె కుక్కలపై ఎదురుదాడికి దిగింది. దీంతో శునకాలు తోకముడిచి వెనుతిరిగాయి. తదనంతరం గేదె సురక్షితంగా బీచ్‌రోడ్డు సమీప ప్రాంతానికి చేరుకుంది.



కుక్కలపై ఎదురుదాడికి దిగిన దూడ

లారీ చోదకుడికి మూడు నెలల జైలు

దత్తిరాజేరు, న్యూస్‌టుడే: విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం ఎస్.బూర్జవలస పోలీసుస్టేషన్ పరిధిలో 2022లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదానికి కారకుడైన లారీ చోదకుడు బెహరా కృష్ణ (59)కు గజపతినగరం కోర్టు న్యాయమూర్తి మూడు నెలల జైలు శిక్ష విధిస్తూ సోమవారం తీర్పు ఇచ్చినట్లు ఎస్సై రాజేష్ తెలిపారు.

(c) eenadu

విశాఖ తూర్పు

23 నుంచి పంచాయతన యాగ మహోత్సవాలు

మద్దిలపాలెం, న్యూస్‌టుడే: శారదాంబ విద్యానికేతన్ ఎడ్యుకేషనల్ సొసైటీ, ఎస్.ఎస్.వి.క్లాసెస్, ఎస్.ఎస్.వి.గురుకులం సంయుక్త ఆధ్వర్యంలో ఎంవీపీకాలనీ తి.తి.దే. కల్యాణ మండపంలో ఈనెల 23 నుంచి 25వ తేదీ వరకు సరస్వతీ సహిత పంచాయతన యాగ మహోత్సవాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు వి.సాయికాంత్ ఓ ప్రకటనలో తెలిపారు. 23న లక్ష కుంకుమార్చన, రుద్రాభిషేకాలు, కీర్తనలు, 24న వేంకటేశ్వరస్వామి కల్యాణం, ఊంజల్‌సేవ, వీణా కచేరీ, 25న విద్యార్థులతో సామూహిక సరస్వతీ పూజ, కూచిపూడి ప్రదర్శనలు ఉంటాయని పేర్కొన్నారు.

ఆకట్టుకున్న నేవీ బ్యాండు

వందేమాతరానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బీచ్‌రోడ్డు కురుసుర సబ్‌మెరైన్ వద్ద సోమవారం ఉదయం నేవీ అధికారులు, సిబ్బంది వేడుకలు జరుపుకొన్నారు. ఈ సందర్భంగా బ్యాండు మేళా నిర్వహిస్తున్న దృశ్యాన్ని చిత్రంలో చూడవచ్చు.
–న్యూస్‌టుడే, పెదవాల్తేరు

మేమున్నాం.. మీకు తోడుగా

సమయం: ఉ॥ 10 నుంచి మ॥ ఒంటి గంట మధ్య
పెదవాల్తేరు, ఎంవీపీ కాలనీ: 8008574769
మద్దిలపాలెం: 9912120229

మద్దిలపాలెం, న్యూస్‌టుడే: ?: జీవీఎంసీ 22వ వార్డు మంగాపురంకాలనీ రహదారిపై కొద్ది రోజులుగా చెత్త తరలించడం లేదు. –రవికుమార్, మంగాపురంకాలనీ ✓: తక్షణమే సిబ్బందిని పంపించి సమస్య పరిష్కరిస్తాం. –శ్రీనివాస్, వార్డు శానిటరీ ఇన్‌స్పెక్టర్.

విశాలాక్షినగర్, న్యూస్‌టుడే: ?: విశాలాక్షినగర్ సమీప సంజీవ్‌నగర్‌కాలనీ, ఎస్సీఎస్టీకాలనీలలో వారం రోజులుగా కుళాయిల్లో నీటి ధార సన్నగా వస్తోంది. –ఇందిర, గృహిణి ✓: వెంటనే పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటాం. –చంద్రశేఖర్, వర్క్ ఇన్‌స్పెక్టర్

ఇందిరానగర్ (విశాలాక్షినగర్), న్యూస్‌టుడే: ?: ఇందిరానగర్ దశరథ రామాలయ మార్గంలో వీధి దీపాలు వెలగడం లేదు. –శ్రీనివాస్, అప్పారావు, స్థానికులు ✓: ఎక్కడెక్కడ వెలగడం లేదో పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటాం. –రామ్‌శంకర్, సూపర్‌వైజర్, వీధి దీపాల విభాగం.

ఆరిలోవ, న్యూస్‌టుడే: ?: 11వ వార్డు పరిధి పార్వతీనగర్‌లో రెండు వారాలుగా 3 వీధి దీపాలు వెలగడం లేదు. –పైడిరాజు, పార్వతీనగర్ ✓: సిబ్బందిని పంపించి వెలగని దీపాల స్థానంలో కొత్తవి అమరుస్తాం. –ఎం.రామకృష్ణ, వీధి దీపాల పర్యవేక్షకులు

పెదవాల్తేరు, న్యూస్‌టుడే: ?: ఈస్టుపాయింట్ కాలనీ కేడీపీఎం ఉన్నత పాఠశాల రహదారిలో చెత్త పేరుకుపోయి దుర్వాసన బెడద వెంటాడుతోంది. –సత్య, రాము, స్థానికులు ✓: రెండు రోజుల్లో సిబ్బందిని పంపించి చెత్త తొలగిస్తాం. –ప్రకాష్, శానిటరీ ఇన్‌స్పెక్టర్.

స్పందనకు వందన

మద్దిలపాలెం, న్యూస్‌టుడే: 16వ వార్డు ఇసుకతోట ప్రాంత కాలువల్లో వ్యర్థాలు పేరుకుపోయి దుర్వాసన వెంటాడుతోంది. ఈ సమస్యపై సోమవారం 'ఈనాడు'లో వెలువడిన వార్తాంశానికి వార్డు శానిటరీ ఇన్‌స్పెక్టర్ సూరిబాబు స్పందించారు. సిబ్బందితో పరిసరాల శుభ్రత పనులు చేపట్టారు.

ఎట్టకేలకు వెలిగిన వీధి దీపాలు

విశాలాక్షినగర్, న్యూస్‌టుడే: హనుమంతువాక నుంచి సంజయ్‌గాంధీకాలనీ వరకు కొండవాలులో వీధి దీపాలు వెలగక స్థానికులు అవస్థలు పడుతున్నారు. ఈ సమస్యను స్థానికులు 'ఈనాడు-మేమున్నాం మీకు తోడుగా' దృష్టికి తీసుకురావడంతో వీధి దీపాల సూపర్‌వైజర్ రామ్‌శంకర్ స్పందించారు. సిబ్బందితో మరమ్మతులు చేపట్టి సమస్య పరిష్కరించారు.

సామాజిక సేవలో ముందడుగు

ఆదర్శంగా నిలుస్తున్న 'ఎస్ఐజీనగర్'

విశాలాక్షినగర్, న్యూస్‌టుడే

పదోవార్డు ఎస్ఐజీనగర్ (సంజయ్ ఇందిరాగాంధీ నగర్) ఎన్నో కాలనీలకు ఆదర్శంగా నిలుస్తోంది. 1979లో కేవలం వంద లోపు కమ్మల పాకలతో ప్రారంభమైన ఆ కాలనీ 1984లో శ్రీరామ యువజన సేవాసంఘం పేరిట రిజిస్ట్రేషన్ చేసుకుని ఐకమత్యంతో ముందడుగు వేస్తోంది. ప్రస్తుతం ఈ కాలనీలో 1500 కుటుంబాలు, 5వేల జనాభా నివాసం ఉంటున్నారు.

సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన కల్యాణ మండపం

✦ సామాజిక అవసరాల కోసం వదిలిన స్థలాలు అన్యాక్రాంతం కాకుండా ప్రాథమిక పాఠశాల, అంగన్‌వాడీ భవనం, వ్యాయామశాల నిర్మించారు. నాలుగు దుకాణాలతో ఓ వాణిజ్య సముదాయం నిర్మించి దాని ద్వారా వచ్చిన ఆదాయంతో రామాలయం, రామలింగేశ్వర కల్యాణ మండపం నిర్మించారు. దుకాణ సముదాయం, కల్యాణ మండపం ద్వారా వచ్చిన ఆదాయంతో శ్రీరామనవమి, గురుపౌర్ణమి, ఉగాది, వినాయక చవితి, దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. కాలనీ వాసుల కోసం ఉచిత వైద్యశిబిరాలు, వేసవిలో మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేస్తున్నారు.

ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహిస్తున్న దృశ్యం

✦ కాలనీ వాసులంతా ఒక తాటిపై ఉంటూ వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఉత్సవాలు నిర్వహించే సమయంలో అన్నదానం చేపడుతున్నారు. ఆ సమయంలో కాలనీ వాసులంతా కలిసి కూరలు కోయడం, వంట చేయడం, నీరు మోయడం తదితర పనులన్నీ పరస్పర సహకారంతో నిర్వర్తిస్తున్నారు. తర్వాత సహపంక్తి భోజనాలు చేస్తారు. ఆర్థిక స్తోమత లేని వారికి విద్య, వైద్యం, నిత్యావసర సరకులు అందిస్తున్నారు. కాలనీలో పారిశుద్ధ్యం పడకేసినా, వీధి దీపాలు వెలగకపోయినా, కుళాయిలు మొరాయించినా, రహదారులు దెబ్బతిన్నా.. కాలనీ సంఘ సభ్యులతో సంబంధిత అధికారులను కలిసి సమస్యల పరిష్కారానికి ఐకమత్యంగా కృషి చేస్తున్నారు.

✦ మా ఎస్ఐజీనగర్ 1984వ సంవత్సరంలో రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. నాయకులు, అధికారులను కలిసి రోడ్లు, కరెంటు, పాఠశాల ఏర్పాటు చేసుకున్నాం. స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఉచిత వైద్యశిబిరాలు నిర్వహిస్తున్నాం. ఆర్థిక స్తోమత లేనివారికి వైద్య ఖర్చులకు సంఘం నిధుల నుంచి అందరి ఆమోదంతో కొంత చేయూతనిస్తున్నాం. వాణిజ్య సముదాయం, కల్యాణ మండపం నామమాత్రపు ధరలకు అద్దెకిచ్చి వచ్చిన ఆదాయం నుంచి సేవా కార్యక్రమాలు చేపడుతున్నాం. దశాబ్దాల క్రితం నిర్మించిన రామాలయం శిథిలావస్థకు చేరినందున త్వరలో కొత్త రామాలయం నిర్మించాలని తీర్మానించాం. ప్రస్తుతం సంఘం వద్ద రూ.4.50 లక్షల మేర నిధులున్నాయి. కాలనీ వాసుల సహకారంతో భవిష్యత్తులోనూ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తాం.
–దువ్వి శ్రీనివాసరావు, అధ్యక్షుడు, శ్రీరామ యువజన సేవా సంఘం

సీఎం సహాయనిధి అందజేత

మద్దిలపాలెం, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి సహాయ నిధి మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమం సోమవారం ఎంవీపీకాలనీలో నిర్వహించారు. ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు వీటిని పంపిణీ చేశారు. ఎ.శ్రీనివాసరావుకు రూ.1,64,229, ఆలీకి రూ.1,21,158 చొప్పున సహాయనిధి మంజూరైంది. సంబంధిత పత్రాలను, చెక్కులను ఎమ్మెల్యే లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు వెలగపూడి ప్రతాప్‌రుద్ర, మద్దిల రాజశేఖర్, గాడు అప్పలనాయుడు, వేముల వెంకటరావు, మద్దిల రాజేష్, ఎస్.అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.

మంజూరు పత్రాలను అందజేస్తున్న ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు

వినతుల స్వీకరణ

అర్జీలు స్వీకరిస్తున్న జోనల్ కమిషనర్ శివప్రసాద్

మద్దిలపాలెం, న్యూస్‌టుడే: తూర్పు జోన్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. జోనల్ కమిషనర్ కె.శివప్రసాద్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. తూర్పు జోన్‌లో మొత్తం 7 వినతులు వచ్చాయన్నారు. వాటిలో రెవెన్యూ-1, ప్రజారోగ్యం-1, పట్టణప్రణాళిక విభాగం-4, యూజీడీ-1 వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఆయా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు.

యూజీడీ పొంగుతోంది...

శివాజీపాలెం (మద్దిలపాలెం), న్యూస్‌టుడే: 20వ వార్డు పరిధి శివాజీపాలెంలో యూజీడీ పొంగుతోంది. దీంతో సంబంధిత మార్గంలోపాదచారులు, ద్విచక్రవాహన చోదకులు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని రోజులుగా ఇక్కడి రహదారిపై మురుగునీరు ప్రవహించడంతో దుర్వాసన వెదజల్లుతోందని కాలనీవాసులు వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.

శివాజీపాలెం రహదారిపై ఇలా..

వీఈఆర్ అమలుపై చర్చ

పెదవాల్తేరు, న్యూస్‌టుడే: విశాఖ ఎకనమిక్ రీజియన్ (వీఈఆర్) అమల్లో భాగంగా ప్రభుత్వ భూముల లభ్యత, జాబితా తయారీ, ల్యాండ్ పూలింగ్ తదితర అంశాలపై భీమునిపట్నం, విశాఖపట్నం, విజయనగరం రెవెన్యూ డివిజన్లకు చెందిన ఆర్డీవోలు, తహసీల్దార్లతో వీఎంఆర్డీఏ కమిషనర్ ఎన్.తేజ్‌భరత్ చర్చించారు. ఈ మేరకు సిరిపురం వీఎంఆర్డీఏ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ భూముల వినియోగం, భవిష్యత్తు అవసరాల దృష్ట్యా వీఈఆర్ అమలుకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలని తహసీల్దార్‌లను ఆదేశించారు. ఎస్టేట్ అధికారి దయానిధి తదితరులు పాల్గొన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న వీఎంఆర్డీఏ కమిషనర్ తేజ్‌భరత్

ఐసీఎస్ఐ విశాఖ ఛాప్టర్ నూతన కార్యవర్గం

చలపతిరావు

మద్దిలపాలెం, న్యూస్‌టుడే: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ఐసీఎస్ఐ) విశాఖపట్నం ఛాప్టర్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఎం.చలపతిరావు ఛైర్మన్‌గా, సురేంద్ర వైస్ ఛైర్మన్‌గా ఎంపికయ్యారు. నాగశివాని కార్యదర్శిగా, నటరాజన్ సుబ్బరామన్ కోశాధికారిగా, శివకుమార్, మనోజ్ పరేఖ్, గిరిధరన్ కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైనట్లు ఛైర్మన్ చలపతిరావు పేర్కొన్నారు. ఈ కార్యవర్గం ఏడాది పాటు కొనసాగుతుందన్నారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని పలువురు అభినందించారు.

గణతంత్ర వేడుకలకు పక్కాగా ఏర్పాట్లు

మాట్లాడుతున్న కలెక్టర్ హరేంధిరప్రసాద్

వన్‌టౌన్, న్యూస్‌టుడే: గణతంత్ర వేడుకలను విజయవంతంగా నిర్వహించేందుకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిరప్రసాద్ జిల్లా అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం సంబంధిత ఏర్పాట్లపై కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈనెల 26న పోలీసు కవాతు మైదానంలో ఈ వేడుకలను సంప్రదాయబద్ధంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రతిబింబించే విధంగా శకటాలను తీర్చిదిద్దాలన్నారు. జిల్లా స్థాయిలో ఇంతవరకు చేపట్టిన అభివృద్ధి పనుల గురించి ప్రజలకు తెలియజేసే విధంగా చిత్రప్రదర్శన ఏర్పాటు చేయాలన్నారు. వీఐపీలు, వీవీఐపీలు కూర్చోవడానికి అనువుగా, సాధారణ ప్రజలు వేడుకలను వీక్షించేందుకు వీలుగా గ్యాలరీలను సిద్ధం చేయాలన్నారు. జీవీఎంసీ ఆధ్వర్యంలో శానిటేషన్, తాగునీటి ఏర్పాట్లు చేయాలని, విద్యాశాఖ ఆధ్వర్యంలో సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించాలన్నారు. డీఆర్వో సత్తిబాబు, ఆర్డీఓలు సుధాసాగర్, సంగీత్ మాథుర్ తదితరులు పాల్గొన్నారు.

వ్యర్థాలు తొలగించరూ..

విశాలాక్షినగర్, న్యూస్‌టుడే: ఇళ్లలోని చెత్తను సేకరించే వాహనాలు రాకపోవడంతో కొంతమంది స్థానికులు ఇంట్లోని వ్యర్థాలను గెడ్డల్లో పడేస్తున్నారు. దాంతో గెడ్డల్లో వ్యర్థాలు పేరుకుపోయి దుర్వాసన, దోమల బెడదతో ఇబ్బందులు పడుతున్నట్లు స్థానికులు వాపోతున్నారు. తక్షణమే సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి తగిన చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.

వీధి దీపం ఉన్నా..లేనట్లే..

విశాలాక్షినగర్, న్యూస్‌టుడే: పదోవార్డు పరిధి వివేకానందనగర్ జీవీఎంసీ వాణిజ్య సముదాయం వద్ద హైమాస్ట్ వీధి దీపం వారం రోజులుగా వెలగక స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఆకతాయిల బెడద అధికంగా ఉన్నందున సంబంధిత అధికారులు సమస్య పరిష్కారానికి తగిన చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

కల్వర్టు పూర్తయ్యేదెప్పుడో..

పెదవాల్తేరు, న్యూస్‌టుడే: బీచ్‌రోడ్డు సమీప కిర్లంపూడి లేఅవుట్‌లో చేపట్టిన కల్వర్టు నిర్మాణం నత్తనడకన సాగుతోంది. దాంతో రాకపోకలకు ఇబ్బందికరంగా ఉంటోందని స్థానికులు వాపోతున్నారు. ప్రస్తుత కల్వర్టు ఎత్తు పెంచేందుకు ఇక్కడ పనులు చేపట్టినా సకాలంలో పూర్తి చేయకపోవడంతో స్థానిక నివాసితులు చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు తగిన చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

అతిథి అధ్యాపక పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం

భీమునిపట్నం, న్యూస్‌టుడే: భీమిలి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బి.ఎస్సీ డిగ్రీ కోర్సులో భౌతికశాస్త్రం బోధించేందుకు అతిథి అధ్యాపకుని పోస్టును భర్తీ చేసేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. 55 శాతం పైబడిన మార్కులతో ఎమ్మెస్సీ పోస్టు గ్రాడ్యుయేషన్ చేసిన అభ్యర్థులు అర్హులు. అలాగే పీహెచ్‌డీ పూర్తి చేసిన వారికి ప్రాధాన్యత ఇస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈనెల 22న ఉదయం 11 గంటలకు డిగ్రీ కళాశాలలో హాజరు కావాలి. మరిన్ని వివరాలకు 9440133142 నంబర్‌లో సంప్రదించాలని కళాశాల ప్రధానాచార్యులు డా.పి.సురేఖ కోరారు.

ఇసుకతోటలో పరస

మద్దిలపాలెం, న్యూస్‌టుడే: 16వ వార్డు ఇసుకతోట ప్రాంతంలో సోమవారం పరస జరిగింది. ఈ సందర్భంగా స్థానిక ఆలయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తులు పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. సాయంత్రం వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. సీతారామా సేవా మండలి సభ్యులు చినబాబు, రమేష్, తదితరులు పాల్గొన్నారు.

వీఎంఆర్డీఏకు 12 అర్జీలు..

పెదవాల్తేరు, న్యూస్‌టుడే: సిరిపురం వీఎంఆర్డీఏ సమావేశ మందిరంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)నిర్వహించారు. వీఎంఆర్డీఏ కమిషనర్ ఎన్.తేజ్‌భరత్ ప్రజల నుంచి వినతులు స్వీకరించి సమస్యలు తెలుసుకొన్నారు. న్యాయపరమైన చిక్కులు లేని సమస్యలను నిర్దేశించిన గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. మొత్తం 12 అర్జీలు వచ్చినట్లు తెలిపారు. ప్రణాళిక విభాగానికి-7, ఎస్టేట్-2, పరిపాలన-1 ఇంజినీరింగ్ విభాగానికి 2 ఫిర్యాదులు వచ్చినట్లు పేర్కొన్నారు. జాయింట్ కమిషనర్ రమేష్, కార్యదర్శి మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

గోడపత్రిక ఆవిష్కరణ

ఏయూ ప్రాంగణం, న్యూస్‌టుడే: ఈనెల 24వ తేదీన జాతీయ బాలికా దినోత్సవం. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని బాల వికాస్ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ రూపొందించిన 'బాలికలపై నేరాలను నివారిద్దాం..నిర్భయంగా జీవించనిద్దాం' పేరిట రూపొందించిన గోడపత్రికను ఆంధ్ర విశ్వవిద్యాలయం సోషల్ వర్క్ విభాగంలో ఆచార్య హరనాథ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ వ్యవస్థాపకులు నరవ ప్రకాశరావు, డాక్టర్ బాబ్జీ, అప్పారావు, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

పైడితల్లి అమ్మవారికి విశేష పూజలు

విశాలాక్షినగర్, న్యూస్‌టుడే: పాతడెయిరీ ఫారం కూడలిలోని పైడితల్లి అమ్మవారికి శ్యామల నవరాత్రులను పురస్కరించుకుని సోమవారం విశేష పూజలు నిర్వహించారు. ప్రధానార్చకులు మావుడూరి గోపిశర్మ ఆధ్వర్యంలో పంచామృతాభిషేకాలు, కుంకుమ పూజలు నిర్వహించారు. పైడిమాంబ భక్తిమండలి ఆధ్వర్యంలో పారాయణం చేపట్టారు. వివిధ ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు.

ముగ్గుల పోటీలు

పెదవాల్తేరు, న్యూస్‌టుడే: పెదవాల్తేరు గాంధీ సెంటర్‌లో సంక్రాంతి వేడుకల్లో భాగంగా సోమవారం ముగ్గుల పోటీలు నిర్వహించారు. 60 మంది మహిళలు పాల్గొన్నారు. హర్షవర్ధిని వేసిన ముగ్గుకు న్యాయ నిర్ణేతలు మొదటి బహుమతి ప్రకటించగా పలువురు ఆమెను అభినందించారు.

నేడు విరియాల స్మారక సభ

సీతంపేట, న్యూస్‌టుడే: విశాఖ రచయితల సంఘం, అరసం విశాఖ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ప్రముఖ కవి, నాటక రచయిత విరియాల లక్ష్మీపతి స్మారక సభ విశాఖ పౌర గ్రంథాలయంలో మంగళవారం సాయంత్రం నిర్వహించనున్నట్లు అరసం రాష్ట్ర కార్యదర్శి ఉప్పల అప్పలరాజు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సభకు ప్రముఖ రంగస్థల నటులు, దర్శకులు చలసాని కృష్ణప్రసాద్, భళ్లమూడి శ్రీరామ్మూర్తి, విశాఖ రచయితల సంఘం అధ్యక్షుడు అడపా రామకృష్ణ, విశాఖ సంస్కృతి సంపాదకులు శిరేల సన్యాసిరావు తదితరులు పాల్గొని ప్రసంగిస్తారని పేర్కొన్నారు. ఈ సభకు రచయితలు, కవులు, రంగస్థల నటీనటులు, దర్శకులు పాల్గొనాలని ఆయన ఆ ప్రకటనలో కోరారు.

రైతుబజార్ పరిసరాల తీరుపై ఆరా..

పెదవాల్తేరు, న్యూస్‌టుడే: ఎంవీపీ కాలనీ రైతుబజారును సోమవారం ఉదయం సంబంధిత అధికారి శివయ్య సందర్శించారు. బజారు పరిసరాలు, ఆర్వో ప్లాంట్, మరుగుదొడ్ల నిర్వహణ తీరుపై ఆరా తీశారు. రైతుబజారు పరిసరాలను నిత్యం పరిశుభ్రంగా ఉంచుకోవాలని, రైతుబజార్ రైతులకు బీమా చేయించాలని సూచించారు.

ఏపీ ఎన్జీవో సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ

వన్‌టౌన్, న్యూస్‌టుడే: ఏపీ ఎన్జీవో సంఘం విశాఖ జిల్లా కమిటీ ముద్రించిన క్యాలెండర్‌ను కలెక్టర్ హరేంధిర ప్రసాద్ సోమవారం విడుదల చేశారు. ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్ష, కార్యదర్శులుగా కె.ఈశ్వరరావు, రవికుమార్‌ల ఆధ్వర్యంలో కొత్త కార్యవర్గం ఎన్నికైంది. కార్యవర్గ సభ్యులంతా కలెక్టర్‌ను, జేసీ విద్యాధరిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ క్యాలెండర్ ఆవిష్కరించారు. ఎన్జీవో సంఘం డైరీని ఈశ్వరరావు అధికారులకు అందజేశారు. కార్యక్రమంలో పలువురు సంఘం నాయకులు పాల్గొన్నారు.

'50 సంవత్సరాల అత్యవసర పరిస్థితి'పై చర్చ

సాగర్‌నగర్, న్యూస్‌టుడే: దేశంలో 1975-77 వరకు విధించిన అత్యవసర పరిస్థితి భారత ప్రజాస్వామ్యంలో ఉన్న సున్నితత్వంతో పాటు లోతైన సహనశక్తిని చూపించే కీలక ఉదాహరణగా నిలుస్తుందని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ స్టడీస్ మాజీ డైరెక్టర్ ప్రొఫెసర్ పీటర్ రొనాల్డ్ డిసౌజా పేర్కొన్నారు. గీతం డీమ్డ్ వర్సిటీ రాజనీతిశాస్త్రం విభాగం ఆధ్వర్యంలో డిసౌజా సంపాదకత్వం వహించిన '50 సంవత్సరాల ఎమర్జెన్సీ' పుస్తకంపై సోమవారం జరిగిన చర్చా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ప్రకటించిన 21 నెలల అత్యవసర పరిస్థితి నియంత్రణ లేని కార్యనిర్వాహక అధికారానికి ప్రజాస్వామ్య వ్యవస్థలు ఎంత సున్నితంగా మారతాయో స్పష్టంగా చూపిందన్నారు. అదే సమయంలో ఎన్నికల ద్వారా ప్రజలు అత్యవసర పరిస్థితిని తిరస్కరించడం భారత ప్రజాస్వామ్యానికి ఉన్న అపారమైన సహన శక్తికి నిదర్శనమన్నారు. నాడు ఇందిరా గాంధీ అత్యవసర పరిస్థితి విధించడానికి దారితీసిన అంతర్గత, బాహ్యకారకాలు-రాజకీయ ఒత్తిళ్లు పాలనా సవాళ్లు తదితర అంశాలను వివరించారు. సమర్థవంతమైన పాలన మాత్రమే కాదు, బాధ్యత, పౌరహక్కుల రక్షణ, సంక్షోభ కాలంలోనూ న్యాయపాలనను కాపాడే సంస్థాగత రక్షణలే బలమైన ప్రజాస్వామ్యానికి ఆధారమన్నారు. సంబంధిత పుస్తకంలో ఒక అధ్యాయాన్ని రచించిన గీతం వీసీ ప్రొఫెసర్ ఎర్రోల్ డిసౌజా మాట్లాడుతూ అత్యవసర పరిస్థితికి ముందు ఉన్న ఆర్థిక పరిస్థితులపై సమగ్ర విశ్లేషణ అందించారు. ఆర్థిక ఒత్తిళ్లు, విధానపరమైన సవాళ్లు అప్పటి రాజకీయ నిర్ణయాలపై ఎలా ప్రభావం చూపాయనే అంశాలను తెలియజేశారు.

మాట్లాడుతున్న ప్రొఫెసర్ పీటర్ రొనాల్డ్ డిసౌజా

అప్పన్న సన్నిధిలో మేయర్ పీలా సోదరులు

సింహాచలం, న్యూస్‌టుడే: జీవీఎంసీ మేయర్ పీలా శ్రీనివాసరావు, ఏపీయూఎఫ్ఐడీసీ ఛైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ సోమవారం సతీసమేతంగా సింహాద్రి అప్పన్న స్వామిని దర్శించుకున్నారు. వారికి ఆలయ పర్యవేక్షకుడు వెంకటేశ్వరరావు స్వాగతం పలికారు. కప్పస్తంభం ఆలింగనం చేసుకుని బేడామండపం ప్రదక్షిణం చేశారు. అంతరాలయంలో స్వామిని దర్శించుకుని పూజల్లో పాల్గొన్నారు. పండితులు వేదమంత్రాలతో ఆశీర్వదించారు. అధికారులు స్వామి వారి ప్రసాదం, శేషవస్త్రాలు అందజేశారు.

కప్పస్తంభం వద్ద మొక్కుతున్న మేయర్ పీలా శ్రీనివాసరావు, ఏపీయూఎఫ్ఐడీసీ ఛైర్మన్ పీలా గోవింద్ దంపతులు

నేడు ఉక్కు అధికారుల సంఘం ఎన్నికలు

ఉక్కునగరం(స్టీల్ సెక్టారు-3), న్యూస్‌టుడే : ఉక్కు అధికారుల సంఘం ప్రస్తుత కార్యవర్గం కాలపరిమితి ముగియడంతో 2026-28 కాలానికి నూతన కార్యవర్గ ఎన్నికలు మంగళవారం జరగనున్నాయి. ఎన్నికల్లో నిలిచిన అభ్యర్థులు ఇప్పటికే కర్మాగారంలోని పలు విభాగాల్లో ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. వీరిలో కోశాధికారిగా పి.లోకేశ్‌తో పాటు పలువురు కార్యవర్గ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికకాగా అధ్యక్ష పదవికి నలుగురు, ప్రధాన కార్యదర్శి పదవికి ఇద్దరు, ఉపాధ్యక్ష పదవికి ఇద్దరు పోటీలో ఉన్నారు.

జాతీయ కబడ్డీ పోటీలు ప్రారంభం

గుడివాడ, న్యూస్‌టుడే : స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వారి 69వ జాతీయ అండర్- 14 కబడ్డీ పోటీలు కృష్ణా జిల్లా గుడివాడ నందమూరి తారక రామారావు క్రీడా ప్రాంగణంలో సోమవారం ప్రారంభమయ్యాయి. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పోటీలను ప్రారంభించి.. గుడివాడ ఎమ్మెల్యే రాము, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుతో కలసి కాసేపు సరదాగా కబడ్డీ ఆడారు. తొలిరోజు పోటీల్లో తెలంగాణ, నవోదయ జట్ల మధ్య జరిగింది. 20 పాయింట్ల తేడాతో తెలంగాణ విజయం సాధించింది. అలాగే ఆంధ్రప్రదేశ్, ఉత్తరాఖండ్ మధ్య హోరాహోరీ పోరులో 4 పాయింట్ల తేడాతో ఆంధ్రప్రదేశ్ విజేతగా నిలిచింది.

విద్యుత్తు మీటర్ రీడర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి

కార్పొరేషన్, న్యూస్‌టుడే: విద్యుత్తు మీటరు రీడర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి అచ్యుతరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు రీడర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నెలలో 20 రోజులు రీడింగ్ తీసే విధానాన్ని 11 రోజులకు కుదించడంతో రీడర్లు ఇబ్బంది పడుతున్నారన్నారు. స్మార్ట్ మీటర్లతో పని దినాలు కుదించడంతో వారి ఆదాయం గణనీయంగా పడిపోయిందన్నారు. తక్షణమే రీడర్లకు ఈపీడీసీఎల్ ఉపాధి కల్పించాలని, అరకొర వేతనాలతో బతుకుతున్నవారిని ఆదుకోవాలన్నారు. కార్యక్రమంలో మీటర్ రీడర్స్ అసోసియేషన్ నాయకులు రామకృష్ణ, జాకబ్, శ్రీనివాస్, క్రాంతికుమార్ తదితరులు పాల్గొన్నారు.

జాతీయ టెక్‌ఫెస్ట్‌లో సత్తా

కంచరపాలెం, న్యూస్‌టుడే: జాతీయ స్థాయి టెక్‌ఫెస్ట్‌లో కంచరపాలెంలోని ప్రభుత్వ కెమికల్ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు సత్తా చాటారు. నగరంలోని అనిల్ నీరుకొండ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలలో ఈనెల 8, 9 తేదీల్లో నిర్వహించిన టెక్‌ఫెస్ట్‌లో ఇక్కడి విద్యార్థులు పలు ప్రాజెక్టులను ప్రదర్శించారు. అరటి తొక్కల నుంచి సాలిడ్ ఇంధనం తయారీ(ప్రథమ), వ్యర్థాల నుంచి ఇంధన ఉత్పత్తి(ద్వితీయ), భూగర్భ జలాల నుంచి ఫ్లోరైడ్ తొలగించడానికి ఫిక్స్‌డ్ బెడ్ అబ్సార్షన్ కాలమ్ తయారీ(ద్వితీయ), టాక్సిస్ ఉద్గారాలను తగ్గించే మోడిఫైడ్ ఆక్వా సైలెన్సర్(ద్వితీయ) ప్రాజెక్టులకు బహుమతులు లభించినట్లు ప్రిన్సిపల్ డాక్టర్ కె.వి.రమణ తెలిపారు. సోమవారం కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో కెమికల్ ఇంజినీరింగ్ ఆయిల్ టెక్నాలజీ ఇన్‌ఛార్జి విభాగాధిపతి డి.దామోదర్, అధ్యాపకులు పి.కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులను అభినందిస్తున్న ప్రిన్సిపల్ కె.వి.రమణ, విభాగాధిపతులు

పోలీసు అవుట్‌పోస్ట్‌కు తాళం..!

మధురవాడ, న్యూస్‌టుడే

రుషికొండ ఐటీ హిల్స్ కూడలిలోని పోలీసు అవుట్‌పోస్టు మూణ్నాళ్ల ముచ్చటగా తయారైంది. ఉద్యోగుల భద్రత దృష్ట్యా ఎంతో అట్టహాసంగా రాత్రి, పగలు సిబ్బందిని నియమించి ఏడాది క్రితం ఇక్కడ అవుట్‌పోస్ట్ ప్రారంభించారు. దీంతో కొద్ది నెలల పాటు నిత్యం సిబ్బంది విధుల్లో ఉంటూ ఐటీ పరిసర ప్రాంతాల్లో గస్తీ చర్యలు చేపట్టేవారు. నెల రోజుల నుంచి పోలీసులు లేక కార్యకలాపాలు నిలిచిపోయి అవుట్‌పోస్టుకు తాళం పడింది. మరో వైపు దిగ్గజ ఐటీ సంస్థలు తమ కార్యకలాపాలను ప్రారంభించేందుకు వడివడిగా సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాత్రి, పగలూ ఉద్యోగుల రాకపోకలు విస్తృతమవుతాయి. ఈ క్రమంలో వారికి రక్షణ, భద్రత కోసం పోలీసులు విధుల్లో ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనిపై పోలీసు ఉన్నతాధికారులు దృష్టి సారించి అవుట్‌పోస్ట్ కార్యకలాపాలు కొనసాగేలా చర్యలు తీసుకోవాలని ఐటీ సంస్థల ప్రతినిధులు కోరుతున్నారు.

ఐటీ కూడలిలో పోలీసులు లేక మూతపడిన అవుట్‌పోస్టు

(c) eenadu

విశాఖ ఉత్తరం

•విశాఖ ఉత్తరం •విశాఖ దక్షిణం

నేడు విరియాల లక్ష్మీపతి స్మారక సభ

సీతంపేట, న్యూస్‌టుడే: విశాఖ రచయితల సంఘం, అరసం విశాఖ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ప్రముఖ కవి, నాటక రచయిత విరియాల లక్ష్మీపతి స్మారక సభ విశాఖ పౌర గ్రంథాలయంలో మంగళవారం సాయంత్రం నిర్వహించనున్నట్లు అరసం రాష్ట్ర కార్యదర్శి ఉప్పల అప్పలరాజు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సభకు ప్రముఖ రంగస్థల నటులు, దర్శకులు చలసాని కృష్ణప్రసాద్, భళ్లమూడి శ్రీరామ్మూర్తి, విశాఖ రచయితల సంఘం అధ్యక్షుడు అడపా రామకృష్ణ, విశాఖ సంస్కృతి సంపాదకులు శిరేల సన్యాసిరావు తదితరులు పాల్గొని ప్రసంగిస్తారని పేర్కొన్నారు. ఈ సభకు రచయితలు, కవులు, రంగస్థల నటీనటులు, దర్శకులు పాల్గొనాలని ఆయన ఆ ప్రకటనలో కోరారు.

ప్రజలకు న్యాయం చేయడమే లక్ష్యం

వినతులు పరిశీలిస్తున్న ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు, అధికారులు

గురుద్వారా, న్యూస్‌టుడే: నియోజకవర్గంలో ప్రజల సమస్యలను పరిష్కరించి వారికి న్యాయం చేయడమే తమ లక్ష్యమని ఉత్తరం ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్‌రాజు అన్నారు. సీతమ్మధార ఉత్తర నియోజకవర్గం భాజపా కార్యాలయంలో సోమవారం ఉదయం నిర్వహించిన ప్రజాదర్బార్‌లో ఎమ్మెల్యే పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. గృహాలు, పట్టణ ప్రణాళిక, పబ్లిక్ వర్క్స్, పింఛన్లకు సంబంధించి 23 వినతులు వచ్చాయి. వాటిని పరిశీలించి సంబంధిత అధికారులతో చర్చించి కొన్ని సమస్యలను పరిష్కరించారు. కార్యక్రమంలో జీవీఎంసీ అధికారులు, మండల అధ్యక్షులు పాల్గొన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా

సమయం: ఉ॥ 10 నుంచి మ॥ ఒంటి గంట మధ్య

విశాఖ ఉత్తరం: 8008574796

విశాఖ దక్షిణం: 8008574977

మాధవధార, న్యూస్‌టుడే: ?: జీవీఎంసీ 50వ వార్డు మాధవధార ప్రధాన రహదారిలో గత నాలుగు రోజులుగా క్లాప్ వాహనాలు రాకపోవడంతో ఇళ్లల్లో చెత్త పేరుకుపోతోంది. తీవ్ర అవస్థలు పడుతున్నాం. – ఎస్.నాగరాజు ✓: సిబ్బందికి సమాచారం ఇచ్చి వ్యర్థాలు సేకరించేలా చర్యలు తీసుకుంటాం. – బి.సుధాకర్, శానిటరీ ఇన్‌స్పెక్టర్

అల్లిపురం, న్యూస్‌టుడే : ?: నగరంలోని 33వ వార్డు పరిధిలోని పలు వీధుల్లో చెత్త తొలగించడం లేదు. – సత్యనారాయణ – అల్లిపురం ✓: సంబంధిత సిబ్బందితో చెత్తను తొలగించేలా చర్యలు చేపడతాం. – ఎస్ఎస్ ఎం.కె.రెడ్డి, దక్షిణం జోన్ పారిశుద్ధ్య విభాగం

స్పందనకు వందనం

ఎట్టకేలకు కుక్కలను తరలించారు..

గురుద్వారా, న్యూస్‌టుడే: జీవీఎంసీ 14, 24వ వార్డుల్లోని ప్రజలకు కుక్కల బెడద నుంచి కాస్త ఉపశమనం కలిగింది. ఆయా కాలనీల్లో కుక్కలు స్వైర విహారం చేస్తూ దాడి చేస్తున్న సమస్యపై ఈనెల 17వ తేదీన 'ఈనాడు'లో 'కుక్కలు పీకేస్తున్నాయి' శీర్షికతో ప్రచురితమైన కథనానికి సంబంధిత అధికారులు స్పందించారు. సోమవారం కుక్కల్ని తరలించే వాహనాల్ని వీధుల్లో తిప్పి కుక్కల్ని బంధించి తీసుకెళ్లారు.

రైతుబజార్ సహాయకుడి ఇంట్లో నాలుగు రైతు కార్డులు

అన్నీ తానై.. అక్రమాలకు ఆద్యుడై..

అక్కయ్యపాలెం, న్యూస్‌టుడే

రైతుబజార్‌ను ఎస్టేట్ అధికారి బజార్‌ను నిర్వహిస్తుంటారు. రైతులకు దుకాణాలు కేటాయించడం, సమయ పాలన పాటించేలా చేయడం, బజార్‌లో ఎటువంటి సమస్యలు లేకుండా చూసుకుంటారు. కానీ నరసింహనగర్ రైతుబజార్‌లో మాత్రం అందుకు భిన్నంగా జరుగుతోంది. అక్కడ పని చేసే సహాయకుడు మాత్రం అన్నీ తానై తనకు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నాడు. బజార్‌కు చుట్టపు చూపునకు వచ్చినట్లు వచ్చి వెళ్లిపోతుంటారు. ఉదయం 11 గంటలకు బజార్ నుంచి వెళ్లిపోయి సాయంత్రం కూడా రావడం లేదని ఒక్కో సమయంలో బజార్‌లో ఎస్టేట్ అధికారితో పాటు ఏ ఒక్కరూ ఉండటం లేదని రైతులు ఆరోపిస్తున్నారు.

★ ఇక్కడి రైతుబజార్‌లో మొత్తం 152 దుకాణాలు ఉన్నాయి. దీనికి ఎస్టేట్ అధికారిగా పి.కొండబాబు విధులు నిర్వహిస్తున్నారు. ఇక్కడ సహాయకుడిగా పనిచేస్తున్న ఓ వ్యక్తి బజార్‌ను మొత్తం తన చెప్పు చేతుల్లోకి తీసుకుని చక్రం తిప్పుతున్నాడని రైతులు ఆరోపిస్తున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో రైతులు కార్డులు మార్చాలన్నా.. కొత్త కార్డులు ఇప్పించాలన్నా.. మొత్తం అంతా ఆయనేనని, రైతుల దగ్గర్నుంచి డబ్బులు వసూళ్లు చేయడానికి సైతం ఓ రైతును సహాయకుడిగా నియమించుకున్నాడని అన్నదాతలు చెబుతున్నారు.

★ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఈ సహాయకుడి ఇంట్లో నాలుగు రైతు కార్డులు ఉన్నాయి. తన భార్య పేరుతో కంచరపాలెం, ఆరిలోవ రైతుబజార్‌లో రెండు కార్డులు, సోదరుడి పేరుతో నరసింహనగర్ బజార్‌లో ఒక కార్డు, తన తండ్రి పేరుతో గోపాలపట్నం బజార్‌లో ఒక కార్డు ఉన్నాయి. కంచరపాలెంలో తన భార్య విక్రయాలు జరుపుతుండగా ఆరిలోవలో వేరే వ్యక్తితో విక్రయాలు జరిపిస్తున్నారు. ఆ శాఖ ఉన్నతాధికారుల అండతో ఇవన్నీ చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

★ ఒక రైతుబజార్ ఉద్యోగి తన ఇంట్లో నలుగురికి కార్డులు ఇప్పించి దుకాణాలు నిర్వహించడం ఎంతవరకు సమంజసమంటూ కొంతమంది రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా మార్కెటింగ్ శాఖ అధికారులు తక్షణమే ఆ సహాయకుడిపై విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

జాతీయ టెక్‌ఫెస్ట్‌లో సత్తా

విద్యార్థులను అభినందిస్తున్న ప్రిన్సిపల్ కె.వి.రమణ, విభాగాధిపతులు

కంచరపాలెం, న్యూస్‌టుడే: జాతీయస్థాయి టెక్‌ఫెస్ట్‌లో కంచరపాలెంలోని ప్రభుత్వ కెమికల్ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు సత్తాచాటారు. నగరంలోని అనిల్ నీరుకొండ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలలో ఈనెల 8, 9 తేదీల్లో నిర్వహించిన టెక్‌ఫెస్ట్‌లో ఇక్కడి విద్యార్థులు పలు ప్రాజెక్టులను ప్రదర్శించారు. అరటి తొక్కల నుంచి సాలిడ్ ఇంధనం తయారీ(ప్రథమ), వ్యర్థాల నుంచి ఇంధన ఉత్పత్తి(ద్వితీయ), భూగర్భ జలాల నుంచి ఫ్లోరైడ్ తొలగించడానికి ఫిక్స్‌డ్ బెడ్ అబ్జార్షన్ కాలమ్ తయారీ(ద్వితీయ), టాక్సిస్ ఉద్గారాలను తగ్గించే మోడిఫైడ్ ఆక్వాసైలెన్సర్(ద్వితీయ) ప్రాజెక్టులకు బహుమతులు లభించినట్లు ప్రిన్సిపల్ డాక్టర్ కె.వి.రమణ తెలిపారు. సోమవారం కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో కెమికల్ ఇంజినీరింగ్ ఆయిల్ టెక్నాలజీ ఇన్‌ఛార్జి విభాగాధిపతి డి.దామోదర్, అధ్యాపకులు పి.కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ప్రజలను జాగృతం చేసిన మహనీయుడు వేమన

వేమన చిత్రపటం వద్ద నివాళి అర్పిస్తున్న కలెక్టర్ హరేంధిర ప్రసాద్, జేసీ విద్యాధరి, అధికారులు

వన్‌టౌన్, న్యూస్‌టుడే: తత్వవేత్త, కవి యోగి వేమన జయంతిని కలెక్టరేట్‌లో సోమవారం ఘనంగా నిర్వహించారు. వేమన చిత్రపటానికి కలెక్టర్ హరేంధిర ప్రసాద్, జేసీ విద్యాధరి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మూఢ నమ్మకాలను ఖండిస్తూ సమానత్వం, నైతికత, మానవ విలువలను తన పద్యాల ద్వారా ప్రజలను జాగృతం చేసిన మహనీయుడు వేమన అని అభివర్ణించారు. కార్యక్రమంలో ఇన్‌ఛార్జి డీఆర్వో సత్తిబాబు, సీపీఓ శ్రీనివాసరావు, పర్యాటక శాఖ అధికారిణి మాధవి, సెట్విస్ సీఈఓ రమ్య, ప్రత్యేక ఉప కలెక్టర్ శేషశైలజ తదితరులు పాల్గొన్నారు.

యోగివేమన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తున్న సీపీ శంఖబ్రత బాగ్చీ

జగదాంబకూడలి, న్యూస్‌టుడే: యోగివేమన జయంతి వేడుకలు సోమవారం నగర పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ శంఖబ్రత బాగ్చీ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. యోగివేమన దార్శనికుడు, ప్రజాకవి, సంఘ సంస్కర్త అని సీపీ అన్నారు.

గణతంత్ర వేడుకలకు పక్కాగా ఏర్పాట్లు

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిరప్రసాద్

వన్‌టౌన్, న్యూస్‌టుడే: గణతంత్ర వేడుకలను విజయవంతంగా నిర్వహించేందుకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిరప్రసాద్ జిల్లా అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం సంబంధిత ఏర్పాట్లపై కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈనెల 26న పోలీసు కవాతు మైదానంలో ఈ వేడుకలను సంప్రదాయబద్ధంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రతిబింబించే విధంగా శకటాలను తీర్చిదిద్దాలన్నారు. జిల్లా స్థాయిలో ఇంతవరకు చేపట్టిన అభివృద్ధి పనుల గురించి ప్రజలకు తెలియజేసే విధంగా చిత్రప్రదర్శన ఏర్పాటు చేయాలన్నారు. వీఐపీలు, వీవీఐపీలు కూర్చోవడానికి అనువుగా, సాధారణ ప్రజలు వేడుకలను వీక్షించేందుకు వీలుగా గ్యాలరీలను సిద్ధం చేయాలన్నారు. జీవీఎంసీ ఆధ్వర్యంలో శానిటేషన్, తాగునీటి ఏర్పాట్లు చేయాలని, విద్యాశాఖ ఆధ్వర్యంలో సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించాలన్నారు. డీఆర్వో సత్తిబాబు, ఆర్డీఓలు సుధాసాగర్, సంగీత్ మాథుర్ తదితరులు పాల్గొన్నారు.

వీఈఆర్ అమలుపై చర్చ

పెదవాల్తేరు, న్యూస్‌టుడే: విశాఖ ఎకనమిక్ రీజియన్ (వీఈఆర్) అమల్లో భాగంగా ప్రభుత్వ భూముల లభ్యత, జాబితా తయారీ, ల్యాండ్ పూలింగ్ తదితర అంశాలపై భీమునిపట్నం, విశాఖపట్నం, విజయనగరం రెవెన్యూ డివిజన్లకు చెందిన ఆర్డీవోలు, తహసీల్దార్లతో వీఎంఆర్డీఏ కమిషనర్ ఎన్.తేజ్‌భరత్ చర్చించారు. ఈ మేరకు సిరిపురం వీఎంఆర్డీఏ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ భూముల వినియోగం, భవిష్యత్తు అవసరాల దృష్ట్యా వీఈఆర్ అమలుకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలని తహసీల్దార్‌లను ఆదేశించారు. ఎస్టేట్ అధికారి దయానిధి తదితరులు పాల్గొన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న వీఎంఆర్డీఏ కమిషనర్ తేజ్‌భరత్

అ వీ ఇ వీ

సేవా రహదారిని కమ్మేసిన పొగమంచు

మాధవధార, న్యూస్‌టుడే: జాతీయ రహదారి బిర్లాకూడలి నుంచి కంచరపాలెం వరకు పలు ప్రాంతాల్లో సోమవారం మంచు కమ్మేసింది. వేకువజామున నుంచి 8.30 గంటల వరకు ఏమీ కనిపించని పరిస్థితి. దీంతో వాకర్స్, పలువురు వృద్ధులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గత మూడు రోజులుగా ఈ ప్రాంతాల్లో దట్టంగా మంచు కురుస్తూ చలి పెరగడంతో చలి మంటలు వేసుకొని వెచ్చదనం పొందుతున్నారు.

25న రథసప్తమి వేడుకలు

అల్లిపురం, న్యూస్‌టుడే : నగరంలోని అల్లిపురం వేంకటేశ్వరమెట్ట దరి అలమేలు మంగమ్మ దేవాలయ ప్రాంగణంలోని శ్రీ సూర్యనారాయణస్వామి వారికి 25వ తేదీన రథసప్తమి వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త ఎల్లపు హరికృష్ణ తెలిపారు. ఉదయం 5 నుంచి 12 గంటల వరకు ప్రత్యేక అభిషేకాలు, పూజలు, అర్చనలను ఆలయ అర్చకులు పి.కేశవాచార్యుల సారథ్యంలో నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

ఏపీ ఎన్జీవో సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ

వన్‌టౌన్, న్యూస్‌టుడే: ఏపీ ఎన్జీవో సంఘం విశాఖ జిల్లా కమిటీ ముద్రించిన క్యాలెండర్‌ను కలెక్టర్ హరేంధిర ప్రసాద్ సోమవారం విడుదల చేశారు. ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్ష, కార్యదర్శులుగా కె.ఈశ్వరరావు, రవికుమార్‌ల ఆధ్వర్యంలో కొత్త కార్యవర్గం ఎన్నికైంది. కార్యవర్గ సభ్యులంతా కలెక్టర్‌ను, జేసీ విద్యాధరిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ క్యాలెండర్ ఆవిష్కరించారు. ఎన్జీవో సంఘం డైరీని ఈశ్వరరావు ఉన్నతాధికారులకు అందజేశారు. సంఘం నాయకులు పాల్గొన్నారు.

ఐసీఎస్ఐ విశాఖ చాప్టర్ నూతన కార్యవర్గం

చలపతిరావు

మద్దిలపాలెం, న్యూస్‌టుడే: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ఐసీఎస్ఐ) విశాఖపట్నం చాప్టర్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఎం.చలపతిరావు ఛైర్మన్‌గా, సురేంద్ర వైస్ ఛైర్మన్‌గా ఎంపికయ్యారు. నాగశివాని కార్యదర్శిగా, నటరాజన్ సుబ్బరామన్ కోశాధికారిగా, శివకుమార్, మనోజ్ పరేఖ్, గిరిధరన్ కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైనట్లు ఛైర్మన్ చలపతిరావు పేర్కొన్నారు. ఈ కార్యవర్గం ఏడాది పాటు కొనసాగుతుందన్నారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని పలువురు అభినందించారు.

రంగస్థల నటుడు బీవీప నాయుడు మృతికి నివాళి

బీవీప నాయుడు చిత్రపటం వద్ద నివాళి అర్పిస్తున్న జబర్దస్త్ నటుడు అప్పారావు, కళాకారులు

మాధవధార, న్యూస్‌టుడే: ప్రముఖ రంగస్థల నాటక కళాకారుడు, నంది అవార్డు గ్రహీత బగాది వెంకట అప్పలనాయుడు(బీవీప నాయుడు) సంస్మరణ సభ సోమవారం మాధవధారలో ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. పురాణ, సామాజిక చారిత్రక నాటకాల్లో ఆయన చేసిన పాత్రలు ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నాయని, శ్రీకృష్ణ రాయబారం నాటకంలో దుర్యోధనుడిగా 5 వేలకు పైగా ప్రదర్శనలిచ్చి రికార్డు నెలకొల్పిన ఏకైక వ్యక్తి అని పలువురు కళాకారులు పేర్కొన్నారు. కళా రంగంలో ఆయన చేసిన సేవలకు జాతీయ, రాష్ట్ర స్థాయిలో అనేక పురస్కారాలు అందుకుని, యువ కళాకారులకు మార్గదర్శిగా నిలిచారని వక్తలు పేర్కొన్నారు. జబర్దస్త్ నటుడు అప్పారావు, పోర్టు పింఛనర్ల సంఘం అధ్యక్షుడు చౌదిరి అప్పారావు, నారాయణరావు, పి.ప్రకాష్, బి.విజయసాయి, బి.విజయసారధి, రాజు తదితరులు నివాళి అర్పించారు.

సమస్యలపై ఎప్పుడైనా ఫిర్యాదు చేయొచ్చు

ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్న జెడ్సీ బి.రాము

మాధవధార, న్యూస్‌టుడే: ప్రజల తమ పరిధిలో ఉన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని, వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని జీవీఎంసీ నార్త్ జోన్ కమిషనర్ బి.రాము పేర్కొన్నారు. మాధవధార వుడా కాలనీలో జోనల్ కార్యాలయంలో సోమవారం పీజీఆర్ఎస్ నిర్వహించారు. ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. నియోజకవర్గంలోని 17 వార్డుల ప్రజలకు అన్ని విభాగాల అధికారులు కార్యాలయంలో అందుబాటులో ఉంటారని, ప్రజా సమస్యలపై ఎప్పుడైనా ఫిర్యాదు చేయవచ్చునన్నారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ శ్రీనివాస్, ఇంజినీరింగ్, టౌన్‌ప్లానింగ్ అధికారులు, పలు విభాగాల సిబ్బంది పాల్గొన్నారు. నార్త్ జోన్‌కు నాలుగు ఫిర్యాదు వచ్చాయి. నూతనంగా నార్త్ జోనల్ కార్యాలయంలో ఏర్పాటు చేయడంతో నియోజకవర్గం ప్రజలకు ఇక నుంచి అన్ని సేవలు జోనల్ కార్యాలయంలో నిర్వహించనున్నారని, ఏఏ విభాగాలుంటాయో, ఏఏ సమస్యలు పరిష్కరిస్తారో ఎటువంటి సేవలు అందిస్తారో ఆయా సచివాలయాల పరిధిలో ప్రజలకు అవగాహన కల్పించాలని పలువురు సచివాలయ సిబ్బంది సూచించినట్లు ఆయన తెలియజేశారు.

అట్టహాసంగా జాతీయ కబడ్డీ పోటీలు ప్రారంభం

గుడివాడ, న్యూస్‌టుడే : స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వారి 69వ జాతీయ అండర్-14 కబడ్డీ పోటీలు కృష్ణా జిల్లా గుడివాడ నందమూరి తారక రామారావు క్రీడా ప్రాంగణంలో సోమవారం ప్రారంభమయ్యాయి. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పోటీలను ప్రారంభించి.. గుడివాడ ఎమ్మెల్యే రాము, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుతో కలసి కాసేపు సరదాగా కబడ్డీ ఆడారు. తొలిరోజు పోటీల్లో తెలంగాణ, నవోదయ జట్ల మధ్య జరిగింది. 20 పాయింట్ల తేడాతో తెలంగాణ విజయం సాధించింది. అలాగే ఆంధ్రప్రదేశ్, ఉత్తరాఖండ్ మధ్య హోరాహోరీ పోరులో 4 పాయింట్ల తేడాతో ఆంధ్రప్రదేశ్ విజేతగా నిలిచింది.

నేడు ఉక్కు అధికారుల సంఘం ఎన్నికలు

ఉక్కునగరం(స్టీల్ సెక్టారు–3), న్యూస్‌టుడే : ఉక్కు అధికారుల సంఘం ప్రస్తుత కార్యవర్గం కాలపరిమితి ముగియడంతో 2026-28 కాలానికి నూతన కార్యవర్గ ఎన్నికలు నేడు జరగనున్నాయి. ఎన్నికల్లో నిలిచిన అభ్యర్థులు ఇప్పటికే కర్మాగారంలోని పలు విభాగాల్లో ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. వీరిలో కోశాధికారిగా పి.లోకేశ్‌తో పాటు పలువురు కార్యవర్గ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికకాగా అధ్యక్ష పదవికి నలుగురు, ప్రధాన కార్యదర్శి పదవికి ఇద్దరు, ఉపాధ్యక్ష పదవికి ఇద్దరు పోటీలో ఉన్నారు. సీ భవన్‌లో మంగళవారం మధ్యాహ్నం 12.30 నుంచి సాయంత్రం 3.30వరకూ, తిరిగి సాయంత్రం 5.30 నుంచి 8.30 గంటల వరకూ పోలింగ్ నిర్వహిస్తారు. పోలింగ్ అనంతరం ఓట్ల లెక్కింపు, ఫలితాలు ప్రకటించనున్నట్టు ఎన్నికల అధికారి తెలిపారు.

చివరి దశ నత్తనడకే..

ఎన్ఏడీకూడలి, న్యూస్‌టుడే: ఎన్ఏడీకూడలి-కాకానినగర్ ఆర్వోబీ పనులు చివరి దశ పనులు నెమ్మదించాయి. ఈ వంతెన నిర్మాణాన్ని గతేడాది అక్టోబర్ నెల చివరికల్లా పూర్తిచేయాల్సి ఉన్నా ఇప్పటివరకు ఆర్వోబీ పనులను 80 శాతం కూడా పూర్తి చేయలేకపోయారు. పనుల జాప్యంపై జిల్లా ఉన్నతాధికారులు అసంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ పనుల్లో కదలిక లేదు. జనవరిలో వంతెన అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేసినా మరో రెండునెలలు సమయం పట్టేలా ఉందని ఇంజినీరింగ్ విభాగం అధికారుల సమాచారం. ఆర్వోబీకి అటు, ఇటువైపు ఉన్న కాకానినగర్, ఎన్ఏడీ పైవంతెన రోడ్డులోనూ ఇరువైపులా కాంక్రీటు గోడ నిర్మాణాలు చేపట్టాల్సి ఉంది.

విద్యుత్తు మీటర్ రీడర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి

కార్పొరేషన్, న్యూస్‌టుడే: విద్యుత్తు మీటరు రీడర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి అచ్యుతరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు రీడర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నెలలో 20 రోజులు రీడింగ్ తీసే విధానాన్ని 11 రోజులకు కుదించడంతో రీడర్లు ఇబ్బంది పడుతున్నారన్నారు. స్మార్ట్ మీటర్లతో పని దినాలు కుదించడంతో వారి ఆదాయం గణనీయంగా పడిపోయిందన్నారు. తక్షణమే రీడర్లకు ఈపీడీసీఎల్ ఉపాధి కల్పించాలని, అరకొర వేతనాలతో బతుకుతున్నవారిని ఆదుకోవాలన్నారు. కార్యక్రమంలో మీటర్ రీడర్స్ అసోసియేషన్ నాయకులు రామకృష్ణ, జాకబ్, శ్రీనివాస్, క్రాంతికుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఆందోళనలో పాల్గొన్న మీటర్ రీడర్లు

డంపింగ్ యార్డు గేటుకు తాళం

తరలించాలని ఆందోళన

గేటుకు తాళం వేస్తున్న నివాసితులు

గాజువాక, న్యూస్‌టుడే : గాజువాక స్వతంత్రనగర్‌లో చెత్త డంపింగ్ యార్డును తరలించాలని డిమాండ్ చేస్తూ సోమవారం యార్డు గేటు వద్ద నివాసితులు ధర్నా చేపట్టారు. కొండల్లా వ్యర్థాలు పేరుకు పోయామని, దుర్వాసన భరించలేకపోతున్నట్లు ఆందోళనకారులు నినదించారు. ఈ సందర్భంగా యార్డులోకి చెత్త వాహనాలు వెళ్లకుండా రోడ్డుపై అడ్డగించి గేటుకు తాళం వేశారు. 76వ వార్డు కార్పొరేటర్ గంధం శ్రీనివాసరావు నేతృత్వంలో పలువురు నివాసితులు ఆందోళనలో పాలుపంచుకున్నారు. స్పందించిన జీవీఎంసీ ఎస్ఈ గోవిందరావు, జెడ్సీ బీఆర్ఎస్ శేషాద్రి, పబ్లిక్ హెల్త్ ఎస్ఎస్ ఎం.కోటేశ్వరరావు, యార్డు ఇన్‌స్పెక్టర్ నర్సింగరావులు ధర్నా ప్రదేశానికి చేరుకుని ఆందోళనకారులను నచ్చజెప్పారు. డంపింగ్ యార్డు అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని, యార్డులో పేరుకుపోయిన వ్యర్థాలను మూడు రోజుల్లో ఖాళీ చేయిస్తామని, దుర్వాసన రాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మూడు గంటలపాటు ఉత్కంఠ అనంతరం ఆందోళనకారులు శాంతించడంతో గేటు తెరుచుకుంది. గుత్తేదారున్ని పిలిచి యార్డులో వ్యర్థాలన్నీ ఖాళీ చేయాలని అధికారులు ఆదేశించారు. సమస్య పరిష్కరించకపోతే ముందు ఆందోళనలు తీవ్రతరం చేస్తామని కార్పొరేటర్ శ్రీనివాసరావు హెచ్చరించారు.

వాడబలిజ సామాజిక వర్గం కార్పొరేషన్ ఏర్పాటు చేయండి

వన్‌టౌన్, న్యూస్‌టుడే: రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న వాడబలిజ మత్స్యకారుల సంక్షేమం కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని మత్స్యకార నాయకులు కోరారు. ఈ మేరకు సోమవారం నాయకులు చీకటి రమేష్, వాసు, వాసుపల్లి సత్య, నారాయణరావు తదితరులు కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. వాడబలిజ సంక్షేమం, అభివృద్ధికి ఉపయోగపడే విధంగా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరారు.

అతిథి అధ్యాపకుడి పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం

భీమునిపట్నం, న్యూస్‌టుడే: భీమిలి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ డిగ్రీ భౌతికశాస్త్రం బోధించేందుకు అతిథి అధ్యాపకుడి పోస్టును భర్తీ చేసేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. 55 శాతం పైబడిన మార్కులతో ఎమ్మెస్సీ పోస్టు గ్రాడ్యుయేషన్ చేసిన అభ్యర్థులు అర్హులు. అలాగే పీహెచ్‌డీ పూర్తి చేసిన వారికి ప్రాధాన్యత ఇస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈనెల 22న ఉదయం 11 గంటలకు డిగ్రీ కళాశాలలో హాజరుకావాలి. మరిన్ని వివరాలకు 9440133142 నంబర్‌లో సంప్రదించాలని కళాశాల ప్రధానాచార్యులు డా.పి.సురేఖ కోరారు.

విద్యుత్ సరఫరాకు అంతరాయం

గురుద్వారా, న్యూస్‌టుడే: నగరంలోని ఆశీల్‌మెట్ట సెక్షన్ పరిధిలో విద్యుత్ మరమ్మతులు చేపట్టనున్నందున మంగళవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు జోన్-1 డీఈఈ పి.శ్రీనివాసరావు ఓ ప్రకటనలో తెలిపారు. బీఎస్ లేఅవుట్, అభయాంజనేయస్వామి ఆలయం, ఎన్ఈ లేఅవుట్ ప్రాంతాల్లో విద్యుత్ ఉండదని పేర్కొన్నారు.

నేడు వాసవీమాత ఆత్మార్పణ దినోత్సవం

జగదాంబకూడలి, న్యూస్‌టుడే : పాతనగరం కురుపాం మార్కెట్‌లో కొలువైన శ్రీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు బాబూరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 7 గంటలకు అమ్మవారి విగ్రహానికి క్షీరాభిషేకం, 10 గంటలకు మహిళలచే సామూహిక కుంకుమ పూజలు, 11 గంటలకు హోమం నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకోవాలని కోరారు.

గెడ్డనిండా వ్యర్థాలు..

మాధవధార, న్యూస్‌టుడే: జీవీఎంసీ 51వ వార్డు రామన్నకాలనీ గెడ్డ వ్యర్థాలతో నిండిపోయింది. సంక్రాంతి పండుగ సందర్భంగా గత వారం రోజులు నుంచి పారిశుద్ధ్య కార్మికులు సక్రమంగా ఇంటింటా వ్యర్థాలు సేకరించకపోవడంతో సమీపంలోని నివాసితులు ఇళ్లల్లో పేరుకుపోయిన చెత్తను గెడ్డలో పారబోశారు. దీంతో పూర్తిగా వ్యర్థాలతో నిండి ఎక్కడికక్కడ మురుగు నిలిచిపోయింది. తీవ్ర దుర్వాసన, దోమలు ప్రబలి ఇబ్బందులు పడుతున్నామని కాలనీవాసులు వాపోతున్నారు. తక్షణమే అధికారులు స్పందించి గెడ్డను శుభ్రం చేయాలని కోరుతున్నారు.

అనధికారిక శిలాఫలకం.. తొలగించని అధికారులు

అనధికారికంగా ఏర్పాటు చేసిన శిలాఫలకం

మాధవధార, న్యూస్‌టుడే: జీవీఎంసీ 50వ వార్డు వాకర్స్ పార్క్‌లో జీవీఎంసీ ప్రోటోకాల్ అధికారుల అనుమతి లేకుండా, జరగని పనులు కూడా జరిగినట్లుగా జీవీఎంసీ లోగో వేసి అనధికారికంగా ఏర్పాటు చేసిన శిలాఫలకంపై తగు చర్యలు తీసుకోవాలని వాకర్స్ కోరుతున్నారు. దీనిపై అధికారులకు విన్నవించినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదని వారంతా ఆరోపిస్తున్నారు. అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారని, జీవీఎంసీ లోగోను అనధికారికంగా వాడుకొని, నిధులు రాకుండానే పనులు అయినట్లు శిలాఫలకం ఏర్పాటు చేయడం సరికాదని, వెంటనే తొలగించకపోతే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని వాకర్స్ తెలియజేశారు.

హెచ్ఆర్‌సీఐ నూతన కమిటీ నియామకం

అల్లిపురం, న్యూస్‌టుడే : హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా నూతన జాతీయ కమిటీ నియమించినట్లు సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ చెన్నుపాటి శ్రీకాంత్ పేర్కొన్నారు. డాబాగార్డెన్స్ దరి వీజేఎఫ్‌లో విలేకరుల సమావేశాన్ని సోమవారం నిర్వహించి మాట్లాడారు. తమ సంస్థ మానవ హక్కుల పరిరక్షణ, ప్రజాసమస్యలపై పోరాటం చేయడంలో కీలకపాత్ర పోషిస్తుందన్నారు. హెచ్ఆర్‌సీఐ ఛైర్మన్‌గా శ్రీకాంత్, కార్యదర్శిగా బి.శ్యామ్‌బ్రహ్మం, కోశాధికారిగా టి.అనిల్‌బాబు, ఉపాధ్యక్షుడిగా డాక్టర్ కె.చందు, జాతీయ ఉపాధ్యక్షుడిగా బి.తిరుమలరావుతో పాటుగా పలువురిని నియమించినట్లు తెలిపారు.

హెచ్ఆర్‌సీఐ సభ్యులు

ఉపాధి హామీ చట్టం మార్పుపై ధర్నా

ధర్నా చేస్తున్న కలాసీలు

పూర్ణమార్కెట్ (అల్లిపురం), న్యూస్‌టుడే : మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి బదులుగా భాజపా ప్రభుత్వం ప్రవేశపెట్టిన వీబీజీఆర్ఎంజీ బిల్లు రద్దు చేయాలని సీపీఎం జగదాంబ జోన్ కార్యదర్శి ఎం.సుబ్బారావు పేర్కొన్నారు. పూర్ణమార్కెట్ దరి స్ప్రింగ్ రోడ్డు జంక్షన్‌లో సీపీఎం ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. సుబ్బారావు మాట్లాడుతూ.. డిమాండ్ ఆధారిత ఉపాధి హక్కును కేంద్రీకృత, బడ్జెట్ పరిమితులతో కూడిన స్కీమ్‌గా మారుస్తుందన్నారు. రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని తగ్గిస్తుందని.. ప్రజాస్వామ్య స్ఫూర్తిని బలహీనపరుస్తుందని విమర్శించారు. కార్యక్రమంలో సీపీఎం సీనియర్ నాయకుడు వై.రాజు, కమిటీ సభ్యుడు కె.చంద్రశేఖర్, అధిక సంఖ్యలో కలాసీలు పాల్గొన్నారు.

(c) eenadu

గాజువాక
●గాజువాక ●విశాఖ పశ్చిమం

నేడు ఉక్కు అధికారుల సంఘం ఎన్నికలు

ఉక్కునగరం(స్టీల్ సెక్టారు-3), న్యూస్‌టుడే : ఉక్కు అధికారుల సంఘం ప్రస్తుత కార్యవర్గం కాలపరిమితి ముగియడంతో 2026-28 కాలానికి నూతన కార్యవర్గ ఎన్నికలు నేడు జరగనున్నాయి. ఎన్నికల్లో నిలిచిన అభ్యర్థులు ఇప్పటికే కర్మాగారంలోని పలు విభాగాల్లో ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. వీరిలో కోశాధికారిగా పి.లోకేశ్‌తో పాటు పలువురు కార్యవర్గ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికకాగా అధ్యక్ష పదవికి నలుగురు, ప్రధాన కార్యదర్శి పదవికి ఇద్దరు, ఉపాధ్యక్ష పదవికి ఇద్దరు పోటీలో ఉన్నారు. సీ భవన్‌లో మంగళవారం మధ్యాహ్నం 12.30 నుంచి సాయంత్రం 3.30వరకూ, తిరిగి సాయంత్రం 5.30 నుంచి 8.30 గంటల వరకూ పోలింగ్ నిర్వహిస్తారు. పోలింగ్ అనంతరం ఓట్ల లెక్కింపు, ఫలితాలు ప్రకటించనున్నట్టు ఎన్నికల అధికారి తెలిపారు.

వార్డులో సమస్యల పరిష్కారానికి వినతి

గోపాలపట్నం(కొత్తపాలెం), న్యూస్‌టుడే: వార్డులో సమస్యలు పరిష్కరించాలని కోరుతూ.. జీవీఎంసీ 89వ వార్డు కార్పొరేటర్ దాడి వెంకటరమేశ్ సోమవారం కమిషనర్ కేతన్‌గార్గ్‌కి వినతి పత్రం అందజేశారు. కార్పొరేటర్ మాట్లాడుతూ.. వార్డులోని చంద్రనగర్, కొత్తపాలెం రోడ్లు విస్తరించి అభివృద్ధి చేపట్టాల్సి ఉందన్నారు. శిథిల రోడ్ల స్థానే కొత్తవి నిర్మించాలన్నారు.

జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్‌కి వినతిపత్రం అందజేస్తున్న కార్పొరేటర్ రమేశ్

మేమున్నాం.. మీకు తోడుగా

సమయం: ఉ॥ 10 నుంచి మ॥ ఒంటి గంట మధ్య

గాజువాక: 98494 65088

పశ్చిమం (గోపాలపట్నం): 95428 96869

న్యూస్‌టుడే, గాజువాక, పెదగంట్యాడ

సమస్య: కణితి కాలనీలో కుళాయినీటి సరఫరా సక్రమంగా జరగడం లేదు. వేళకు నీరందించే ఏర్పాట్లు చేయాలి. -కనకారావు, సత్యనారాయణ, వడ్లపూడి **సమాధానం:** నీటి సరఫరా మెరుగునకు చర్యలు తీసుకుంటాం. -కేదార్‌నాథ్, ఏఈ

గోపాలపట్నం, న్యూస్‌టుడే: ?: జీవీఎంసీ 89వ వార్డు కొత్తపాలెం, ఎల్లపువానిపాలెం రోడ్డులో కాలువలను అసంపూర్తిగా వదిలేశారు. - కిశోర్, ఎల్లపువానిపాలెం ✓: పనులు పూర్తిచేస్తాం. - ఎస్.వెంకటలక్ష్మి, పనుల విభాగం డీఈ ?: జీవీఎంసీ 52వ వార్డు మర్రిపాలెం వుడాలేవుట్‌లో కాలువల్లో పూడికలు తీయడం లేదు. - సంతు, మర్రిపాలెం ✓: ప్రత్యేక పారిశుద్ధ్య పనులు చేపడతాం. - మూర్తి, శానిటరీ ఇన్‌స్పెక్టర్

మూడువారాలైనా 'మొక్కుబడే'నా?

పశ్చిమ జోనల్ కార్యాలయంలో అరకొర సేవలు

ఎన్ఏడీకూడలి, న్యూస్‌టుడే : నగర పరిపాలన మరింత సౌలభ్యం కోసం జీవీఎంసీ జోనల్ కార్యాలయాల సంఖ్య పెంచింది. అందులో భాగంగా పశ్చిమ నియోజకవర్గంలో ఈనెల మూడో తేదీ నుంచి 52వ వార్డు ఎన్ఏడీకూడలి దరి గౌరీనగర్‌లో జోనల్ కార్యాలయం ప్రారంభించారు. మూడు వారాలు గడిచినా నేటికి పూర్తిస్థాయిలో కార్యకలాపాలు కొనసాగడం లేదు.

▶▶ వినతి అందించినా.. సంఖ్య ఏదీ?: పలు సమస్యలపై ప్రజల నుంచి అందించే ఫిర్యాదులను ఆన్‌లైన్‌లో నమోదు చేసి, ప్రత్యేకంగా నంబరు కేటాయించి అర్జీదారులకు ఇవ్వాలి. ఆ నంబరు ద్వారా అర్జీ పరిష్కారం ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవచ్చు. అయితే స్థానిక కార్యాలయంలో అలాంటి విధానం లేకుండా అర్జీని స్వీకరించి ఒక నోట్ పుస్తకంపై రాసుకుని.. సమస్య పరిష్కరిస్తామని చెప్పి పంపించేస్తున్నారు.

సోమవారం జరిగిన పీజీఆర్ఎస్‌కు కేవలం ఇద్దరు అధికారులు మాత్రమే హాజరు

▶▶ అధికారులేరి? : ప్రతీ సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) జరుగుతుంది. దీనికి ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తారు. అయితే ఈ కార్యక్రమానికి అధికారులు ఉదయం 11 గంటలకు వచ్చి, మధ్యాహ్నం ఒంటి గంటకే వేపగుంట జోనల్ కార్యాలయాలకు వెళ్లిపోతున్నారు. ఇంకొంతమంది అధికారులు, సిబ్బంది పర్యటనలు, సర్వేల పేరుతో కార్యాలయంలో కనిపించడం లేదు. దీంతో వివిధ పనుల కోసం వచ్చిన వారు వెనుదిరుగుతున్నారు. ఎవరైనా దీనిపై ప్రశ్నిస్తే.. స్థానిక కార్యాలయంలో అంతర్జాలం, కంప్యూటర్లు, ఫర్నిచర్స్, దిగువ స్థాయి సిబ్బందిని పూర్తిస్థాయిలో ఇంకా నియమించలేదంటూ సమాధానమిస్తున్నారు.

ఉత్తర జోనల్ కార్యాలయంలో పీజీఆర్ఎస్‌లో పాల్గొని పశ్చిమ కార్యాలయానికి జెడ్సీ వచ్చినప్పటికీ కిందిస్థాయి సిబ్బంది అరకొరగానే ఉంటున్నారు. దీంతో అర్జీ స్వీకరిస్తున్నప్పటికీ ఎవరికి అప్పగించాలో అర్థంకాక జెడ్సీ అసంతృప్తికి లోనవుతున్నట్లు సమాచారం. కొత్త కార్యాలయంలో సేవలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చేలా ప్రజాప్రతినిధులు దృష్టిసారించాల్సిన అవసరం ఉంది.

▶▶ ఇన్‌ఛార్జి పాలనతో..: ప్రస్తుతం ఉత్తర జోనల్ కమిషనర్‌గా ఉన్న బి.రాముకు పశ్చిమ జోనల్ కార్యాలయానికి ఇన్‌ఛార్జిగా నియమించారు. స్థానిక కార్యాలయానికి హేమావతిని జెడ్సీగా నియమించగా.. ఆమె ప్రసూతి సెలవుల్లో ఉన్నారు. అప్పటి వరకు ఇన్‌ఛార్జి జెడ్సీగా రాము కొనసాగుతారు. దీనివల్ల రెండు చోట్ల పని ఒత్తిడి ఉండటంతో పీజీఆర్ఎస్‌పై పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించలేకపోతున్నారు.

ఉచిత పశు వైద్యశిబిరాలు ప్రారంభం

మల్కాపురం, న్యూస్‌టుడే : జీవీఎంసీ 40వ వార్డు ఏకేసీకాలనీలోని గాంధీగ్రాం ప్రభుత్వ పశువుల ఆసుపత్రిలో సోమవారం ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించారు. రాష్ట్ర పశు సంవర్ధక శాఖ ఆదేశాలతో ఈ ఉచిత ఆరోగ్య పశు వైద్యశిబిరాలను ఈనెల 19 నుంచి 30వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు పశు వైద్యాధికారి డాక్టరు సునీల్‌కుమార్ తెలిపారు. పాడి పశువులకు పశు బీమా నమోదు చేయించుకోవచ్చన్నారు. కార్యక్రమంలో సిబ్బంది నారాయణమ్మ, అప్పలనాయుడు, పశు సంచార వాహన సిబ్బంది పాల్గొన్నారు.

★ అగనంపూడి, న్యూస్‌టుడే : అగనంపూడి, దువ్వాడ పరిసర ప్రాంతాల్లో ఈనెల 31 వరకూ పశు వైద్య శిబిరాలు నిర్వహించనున్నామని.. ఈ అవకాశాన్ని పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలని స్థానిక పశువైద్యాధికారిణి పి.లావణ్య తెలిపారు. సోమవారం పాత అగనంపూడిలో ఏర్పాటు చేసిన శిబిరాన్ని ఆమె ప్రారంభించారు.

పశువులకు వైద్యమందిస్తున్న డాక్టర్ సునీల్‌కుమార్

● **లారీ చోదకుడికి మూడు నెలల జైలు**

దత్తిరాజేరు, న్యూస్‌టుడే: విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం ఎస్.బూర్జవలస పోలీసుస్టేషన్ పరిధిలో 2022లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదానికి కారకుడైన లారీ చోదకుడు బెహరా కృష్ణ (59)కు గజపతినగరం కోర్టు న్యాయమూర్తి మూడు నెలల జైలు శిక్ష విధిస్తూ సోమవారం తీర్పు ఇచ్చినట్లు ఎస్సై రాజేష్ తెలిపారు. నిందితుడి స్వస్థలం విశాఖపట్నంలోని పెద గంట్యాడ అని చెప్పారు.

● **వేమన పద్యాల్లో నీతిని స్వీకరించాలి**

అక్కిరెడ్డిపాలెం(ఆటోనగర్), న్యూస్‌టుడే: యోగి వేమన పద్యాల్లో నీతిని యువత స్వీకరించాలని 69వ వార్డు కార్పొరేటర్ కాకి గోవిందరెడ్డి అన్నారు. యోగి వేమన జయంతిని సోమవారం తుంగ్లాంలోని వేమన సంఘం ఆధ్వర్యంలో వేమన మందిరంలో నిర్వహించారు. తొలుత వేమన విగ్రహానికి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు పెంటారెడ్డి, రవీంద్రరెడ్డి, సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు.

హమ్మయ్య! చెత్త కుప్పలు కదిలాయి..

దర్పణం

గాజువాక, న్యూస్‌టుడే : సంక్రాంతి పండగ తర్వాత మళ్లీ జీవీఎంసీ పారిశుద్ధ్య సిబ్బంది విధుల్లోకి రావడంతో సోమవారం పేరుకుపోయిన చెత్త కుప్పలకు కదలిక వచ్చింది. గాజువాక జోన్‌లో ప్రతి వార్డులోనూ నడివీధుల్లో చెత్త పేరుకుపోయి నివాసితులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఈనెల 13 నుంచి వరుసగా సెలవులు రావడం, అరకొర సిబ్బంది కారణంగా పారిశుద్ధ్య నిర్వహణకు ఇబ్బందులు తలెత్తాయి. మొత్తం 1070 మంది కార్మికులు విధుల్లోకి చేరడంతో ఇంటింట చెత్త సేకరణ, వీధుల్లో వ్యర్థాల తరలింపునకు మార్గం సుగమమైంది. దీంతో నివాసితులు ఊరట చెందారు.

శుభ్రత పనిలో కార్మికులు..

వైభవంగా రాజశ్యామల చండీయాగం

గాజువాక, న్యూస్‌టుడే: గాజువాక లంకా మైదానంలో పదిరోజులపాటు నిర్వహించనున్న శ్రీరాజ మాతంగీశ్వరి దేవి సప్తాదశ నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా శ్రీరాజశ్యామల దశ మహావిద్య సహిత చండీయాగం సోమవారం ఘనంగా ప్రారంభమైంది. శ్యామలానందనాథ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రత్యేక పీఠంపై దేవీ ప్రతిమలను ప్రతిష్ఠించి సంప్రదాయ పూజలు జరిపారు. శ్యామలానందనాథ స్వామీజీ పర్యవేక్షణలో లోక కల్యాణార్థం నిర్వహించే కార్యక్రమానికి భక్తులు విశేషంగా తరలివచ్చారు. నవరాత్రి ఉత్సవాలను జయప్రదం చేయాలని ట్రస్ట్ సభ్యులు ఈ సందర్భంగా కోరారు.

శ్రీరాజశ్యామల పూజలో పాల్గొన్న భక్తులు

26న గాజువాకలో 2కే రన్

పెదగంట్యాడ, న్యూస్‌టుడే: మహాత్మా, మదర్ థెరిసా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈనెల 26న రిపబ్లిడే సందర్భంగా గాజువాకలో నిర్వహించనున్న 2కే యూత్ రన్ గోడపత్రికను సోమవారం ఆవిష్కరించారు. దళ్లివానిపాలెంలో ట్రస్ట్ అధ్యక్షుడు జాగరపు శ్రీను, యూత్ సభ్యులు మాట్లాడుతూ.. ఆరోజు గాజువాక నుంచి జింక్ గేటు వరకూ మాదకద్రవ్యాల అనర్థాలను తెలియజేస్తూ ఈ రన్ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.

గోడపత్రిక ఆవిష్కరిస్తున్న ప్రతినిధులు

పైపులైను మరమ్మతులు షురూ..!

పెదగంట్యాడ, న్యూస్‌టుడే: గత మూడు రోజులుగా గాజువాక 76వ వార్డు పెదకోరాడ వాటర్ ట్యాంకు రోడ్డులో పగిలిపోయిన భూగర్భ పైపులైను ఎట్టకేలకు సోమవారం పునరుద్ధరించారు. భూగర్భ లైన్ల పేరుతో ఇష్టానుసారంగా తవ్వేయడంతో పాత లైను పగిలిపోయి నీరంతా కాలువ పాలవుతోంది. ఈనెల 18న 'ఈనాడు'లో 'దారంతా ఏరులా నీరు' శీర్షికన వార్త వచ్చిన సంగతి తెలిసిందే. స్పందించిన నీటి సరఫరా సిబ్బంది లైను పునరుద్ధరించారు.

ఘనంగా సత్యసాయి పల్లకి ఉత్సవం

అగనంపూడి, న్యూస్‌టుడే : అగనంపూడిలో శ్రీ సత్యసాయి బాబా పల్లకి ఉత్సవం సోమవారం ఘనంగా జరిగింది. దిబ్బపాలెం కూడలి నుంచి పెదమడక వరకూ బాబాను ఊరేగించారు. అధిక సంఖ్యలో భక్తులు దారి పొడవునా భజన పాటలు పాడుతూ హారతులు పట్టారు. ఉక్కునగరం సత్యసాయి సేవా సమితి కన్వీనర్ జి.రామకృష్ణ, సమన్వయకర్త మురుగానందనం, ప్రతినిధులు కె.ఎస్.ఎన్.రాజు తదితరులు పాల్గొన్నారు.

సత్యసాయి బాబా పల్లకి ఉత్సవంలో పాల్గొన్న భక్తులు

డంపింగ్ యార్డు గేటుకు తాళం
తరలించాలని ఆందోళన

గాజువాక, న్యూస్‌టుడే : గాజువాక స్వతంత్రనగర్‌లో చెత్త డంపింగ్ యార్డును తరలించాలని డిమాండ్ చేస్తూ సోమవారం యార్డు గేటు వద్ద నివాసితులు ధర్నా చేపట్టారు. కొండల్లా వ్యర్థాలు పేరుకు పోయామని, దుర్వాసన భరించలేకపోతున్నట్లు ఆందోళనకారులు నినదించారు. ఈ సందర్భంగా యార్డులోకి చెత్త వాహనాలు వెళ్లకుండా రోడ్డుపై అడ్డగించి గేటుకు తాళం వేశారు. 76వ వార్డు కార్పొరేటర్ గంధం శ్రీనివాసరావు నేతృత్వంలో పలువురు నివాసితులు ఆందోళనలో పాలుపంచుకున్నారు. స్పందించిన జీవీఎంసీ ఎస్ఈ గోవిందరావు, జెడ్సీ బీఆర్ఎస్ శేషాద్రి, పబ్లిక్ హెల్త్ ఎస్ఎస్ ఎం.కోటేశ్వరరావు, యార్డు ఇన్‌స్పెక్టర్ నర్సింగరావులు ధర్నా ప్రదేశానికి చేరుకుని ఆందోళనకారులను నచ్చజెప్పారు. డంపింగ్ యార్డు అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని, యార్డులో పేరుకుపోయిన వ్యర్థాలను మూడు రోజుల్లో ఖాళీ చేయిస్తామని, దుర్వాసన రాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మూడు గంటలపాటు ఉత్కంఠ అనంతరం ఆందోళనకారులు శాంతించడంతో గేటు తెరుచుకుంది. గుత్తేదారున్ని పిలిచి యార్డులో వ్యర్థాలన్నీ ఖాళీ చేయాలని అధికారులు ఆదేశించారు. సమస్య పరిష్కరించకపోతే మున్ముందు ఆందోళనలు తీవ్రతరం చేస్తామని కార్పొరేటర్ శ్రీనివాసరావు హెచ్చరించారు.

గేటుకు తాళం వేస్తున్న నివాసితులు

● రహదారి మూసివేతతో అవస్థలు

అగనంపూడి, న్యూస్‌టుడే : అగనంపూడి నుంచి ఉక్కునగరం వెళ్లే అనుసంధాన రహదారిని సోమవారం అకస్మాత్తుగా మూసేయడంతో వాహనదారులు అవస్థలు పడ్డారు. ముందస్తు సమాచారం లేకుండా జీవీఎంసీ అధికారులు తీసుకున్న ఈ నిర్ణయంపై పలువురు అసహనం వ్యక్తం చేశారు. 79వ వార్డు పరిధిలోని వేపచెట్టు కూడలికి సమీపంలో కల్వర్టు పునరుద్ధరణ పనులు చేపట్టారు. దీంతో అటువైపుగా వాహనాల రాకపోకలను నిలువరించేందుకు వీఎంఆర్ మాల్ వద్ద బారికేడ్లను అడ్డుగా పెట్టేశారు. ఉక్కునగరం వెళ్లేందుకు అక్కడికి చేరుకున్న వాహనదారులు ఉస్సూరంటూ వెనుదిరగాల్సి వచ్చింది. పాత అగనంపూడి మీదుగా రెండు కిలోమీటర్లు చుట్టూ తిరిగి వెళ్లాల్సి రావడంతో వారంతా ఇబ్బందులు పడ్డారు. అత్యంత రద్దీ మార్గంలో నిర్వహణ పనులు చేసేటప్పుడు ముందస్తు సమాచారం ఇస్తే తమకు అవస్థలు తప్పేవని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేశారు.

మూసేసిన ఉక్కునగరం అనుసంధాన రహదారి

గణతంత్ర వేడుకలకు పక్కాగా ఏర్పాట్లు

వన్‌టౌన్, న్యూస్‌టుడే: గణతంత్ర వేడుకలను విజయవంతంగా నిర్వహించేందుకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిరప్రసాద్ జిల్లా అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం సంబంధిత ఏర్పాట్లపై కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈనెల 26న పోలీసు కవాతు మైదానంలో ఈ వేడుకలను సంప్రదాయబద్ధంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రతిబింబించే విధంగా శకటాలను తీర్చిదిద్దాలన్నారు. జిల్లా స్థాయిలో ఇంతవరకు చేపట్టిన అభివృద్ధి పనుల గురించి ప్రజలకు తెలియజేసే విధంగా చిత్రప్రదర్శన ఏర్పాటు చేయాలన్నారు. వీఐపీలు, వీవీఐపీలు కూర్చోవడానికి అనువుగా, సాధారణ ప్రజలు వేడుకలను వీక్షించేందుకు వీలుగా గ్యాలరీలను సిద్ధం చేయాలన్నారు. జీవీఎంసీ ఆధ్వర్యంలో శానిటేషన్, తాగునీటి ఏర్పాట్లు చేయాలని, విద్యాశాఖ ఆధ్వర్యంలో సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించాలన్నారు. డీఆర్వో సత్తిబాబు, ఆర్డీఓలు సుధాసాగర్, సంగీత్ మాధుర్ తదితరులు పాల్గొన్నారు.

నూతన కార్యవర్గం నియామకం

మద్దిలపాలెం, న్యూస్‌టుడే: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ఐసీఎస్ఐ) విశాఖపట్నం ఛాప్టర్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఎం.చలపతిరావు ఛైర్మన్‌గా, సురేంద్ర వైస్ ఛైర్మన్‌గా ఎంపికయ్యారు. నాగశివాని కార్యదర్శిగా, నటరాజన్ సుబ్బరామన్ కోశాధికారిగా, శివకుమార్, మనోజ్ పరేఖ్, గిరిధరన్ కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైనట్లు ఛైర్మన్ చలపతిరావు పేర్కొన్నారు. ఈ కార్యవర్గం ఏడాది పాటు కొనసాగుతుందన్నారు.

26న మెగా రక్తదాన శిబిరం

సింధియా, న్యూస్‌టుడే : పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతం 60వ వార్డులో ఈనెల 26న మెగా రక్తదాన శిబిరం నిర్వహించనున్నారు. ఈమేరకు సోమవారం పీవీఎస్ హెల్పింగ్ హ్యాండ్స్ ట్రస్టు నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో మేయర్ పీలా శ్రీనివాసరావు హాజరై గోడపత్రికలను ఆవిష్కరించారు. పీవీఎస్ ట్రస్టు ఛైర్మన్ పీవీ సురేష్, ట్రస్టు సభ్యులు భరత్, చిన్నా, శ్రీను, రమేష్, ప్రసాద్, తేజ, నాగరాజు, సంజయ్ తదితరులు పాల్గొన్నారు.

మెగా రక్తదాన శిబిరం గోడపత్రికను ఆవిష్కరిస్తున్న మేయర్ పీలా శ్రీనివాసరావు

భక్తిశ్రద్ధలతో సీతారాముల తీర్థం

గోపాలపట్నం (కొత్తపాలెం), న్యూస్‌టుడే : జీవీఎంసీ 89వ వార్డు ఎల్లపువానిపాలెంలో సోమవారం శ్రీ సీతారాముల తీర్థమహోత్సవం ఘనంగా నిర్వహించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిపారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. సాయంత్రం గ్రామంలో పరస జరిగింది. పురవీధుల్లో స్వామివారిని ఊరేగించారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. పశ్చిమ ఎమ్మెల్యే పి.గణబాబు, వార్డు కార్పొరేటర్ దాడి వెంకటరమేశ్, గోపాలపట్నం సీఐ లెంక సన్యాసినాయుడు స్వామివారిని దర్శించుకున్నారు. పలు పోటీల్లో పాల్గొన్న చిన్నారులకు ఎమ్మెల్యే బహుమతులు అందజేశారు.

ప్రత్యేక అలంకరణలో స్వామివారు

యువత క్రీడల్లో రాణించాలి

గంగవరం(పెదగంట్యాడ), న్యూస్‌టుడే : యువత చదువుతోపాటు క్రీడారంగంలోనూ రాణించాలని న్యూపోర్టు సీఐ కామేశ్వరరావు పిలుపునిచ్చారు. గంగవరంలో అదానీ గంగవరం పోర్టు సీఎస్సార్‌లో భాగంగా 'అదానీ రూరల్ స్పోర్ట్సు' పేరుతో మత్స్యకార యువకులకు వాలీబాల్, క్రికెట్, బ్యాడ్మింటన్, బాక్సింగ్ పోటీలను నిర్వహించారు. సీఐ మాట్లాడుతూ.. ఇలాంటి పోటీలు యువతలో స్ఫూర్తిని నింపుతాయన్నారు. సీఎస్సార్ హెడ్ రమేష్‌బాబు, పలువురు గ్రామ కమిటీల సభ్యులు పాల్గొన్నారు.

విజేతలకు జ్ఞాపిక అందజేస్తున్న సీఐ కామేశ్వరరావు, పోర్టు అధికారులు

నత్తనడకన చివరి దశ పనులు

ఎన్ఏడీకూడలి(కాకానినగర్), న్యూస్‌టుడే: ఎన్ఏడీకూడలి-కాకానినగర్ ఆర్వోబీ పనులు చివరి దశ పనులు నెమ్మదించాయి. ఈ వంతెన నిర్మాణాన్ని గతేడాది అక్టోబర్ నెల చివరికల్లా పూర్తిచేయాల్సి ఉన్నా ఇప్పటివరకు ఆర్వోబీ పనులను 80 శాతం కూడా పూర్తి చేయలేకపోయారు. పనుల జాప్యంపై జిల్లా ఉన్నతాధికారులు అసంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ పనుల్లో కదలిక లేదు. జనవరిలో వంతెన అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేసినా మరో రెండునెలలు సమయం పట్టేలా ఉందని ఇంజినీరింగ్ విభాగం అధికారుల సమాచారం. వంతెన శ్లాబ్‌ల నిర్మాణాన్ని పూర్తిచేశారు. ఆర్వోబీకి అటు, ఇటువైపు ఉన్న కాకానినగర్, ఎన్ఏడీ పైవంతెన రోడ్డులోనూ ఇరువైపులా కాంక్రీటు గోడ నిర్మాణాలు చేపట్టాల్సి ఉండగా.. పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో పనుల్లో జాప్యం చోటుచేసుకుంటుందని పలువురు ఆరోపిస్తున్నారు.

కాకానినగర్-ఎన్ఏడీ పైవంతెన మార్గంలో నిర్మాణంలో ఉన్న ఆర్వోబీ

బాబోయ్ దుర్గంధం

సింధియా, న్యూస్‌టుడే : ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు చెందిన చమురు ట్యాంకర్ల పార్కింగ్ యార్డు వద్ద రోజుల తరబడి మురుగు నిలిచిపోయింది. ప్రహరీ చెంత ప్రధాన డ్రైనేజీ పూర్తిగా పూడిక పేరుకుంది. కాలువ, డ్రైనేజీ ఏకమవడం వల్ల సాయంత్రమైతే చాలు ట్యాంకర్ల సిబ్బందికి దుర్గంధం తప్పడం లేదు. తక్షణం డ్రైనేజీ పూడికతీసి మురుగును తొలగించాలని కోరుతున్నారు.

యార్డులో నిలిచిన మురుగు

బీసీగేటు గెడ్డ... వ్యర్థాలకు అడ్డా..!
మురుగు పారక అవస్థ

గెడ్డలో పేరుకుపోయిన వ్యర్థాలు

గాజువాక, న్యూస్‌టుడే : పట్టణంలో మురుగునీటి పారుదల వ్యవస్థకు కీలకమైన ఉక్కు బీసీగేటు ప్రధాన గెడ్డ వ్యర్థాలతో నిండిపోతోంది. ఎక్కడెక్కడి నుంచో చెత్త మూటలు, వ్యర్థాలు తెచ్చి నేరుగా పెద్ద గెడ్డలో పోస్తుండడంతో రూపురేఖలు మారిపోతున్నాయి. చెత్త మేటలు వేయడంతో మురుగునీరు ముందుకు పారడం లేదు. గాజువాక చుట్టు పక్కకాలనీల గెడ్డనీరంతా బీసీగేటు గెడ్డ మీదుగా గంగవరం సముద్రంలోకి కలుస్తోంది. నేరుగా ప్రవహించాల్సిన సహజ సిద్ధ కాలువ తన ఉనికిని కోల్పోతోంది. ఇది స్టీల్‌ప్లాంటు పరిధిలో ఉందంటూ జీవీఎంసీ, తమకు సంబంధం లేనట్లు స్టీల్‌ప్లాంటు యాజమాన్యం మిన్నకుండడంతో పూడికతో నిండిపోతోంది. పట్టణంలో చిరువ్యాపారులు, చికెన్ సెంటర్ల నిర్వాహకులు కాలం చెల్లిన సామగ్రి, వ్యర్థాలను మూటలకొద్దీ తెచ్చి పడేస్తున్నారు. అటుగా స్టీల్‌ప్లాంటులో విధులకు వెళ్లే కార్మికులు దుర్గంధం మధ్య ఉక్కిరిబిక్కిరవుతున్నారు.

★ పూడికలు, మేటల కారణంగా ఎగువ నుంచి వచ్చే మురుగు సముద్రంలో కలిసే పరిస్థితి కనిపించడం లేదు. గత ఏడాది ఆగస్టులో జీవీఎంసీ ప్రజారోగ్య విభాగం అధికారులు బీసీగేటు తొలి వంతెన వద్ద స్పెషల్ డ్రైవ్ పేరుతో నెలరోజులపాటు గెడ్డలో పూడికను వెలికితీశారు. తీరా అది మూడునాళ్ల ముచ్చటగానే మిగిలింది. ఇప్పుడు రెండో వంతెన గెడ్డలో వ్యర్థాలు ఆందోళన కలిగిస్తున్నాయి. వర్షాలు రాకముందే పూడికలు తీస్తే ముంపు కష్టాలు ఉండవని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

హెల్మెట్ ఉంటేనే పెట్రోలు

గోపాలపట్నం, న్యూస్‌టుడే : వాహనదారుల వ్యక్తిగత భద్రత అందరి బాధ్యతని గోపాలపట్నం ట్రాఫిక్ సీఐ కె.సురేశ్ అన్నారు. నగర పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు గోపాలపట్నం పెట్రోల్‌బంకు వద్ద అవగాహన సదస్సును సోమవారం నిర్వహించారు. హెల్మెట్ ధరించని ద్విచక్రవాహనదారులకు, పొల్యూషన్ సర్టిఫికెట్ లేని ఫోర్ వీలర్స్‌కు ఫ్యూయల్ ఇవ్వకూడదని పెట్రోల్ బంకు నిర్వాహకులకు సూచించారు. అనంతరం ప్లకార్డులతో చోదకులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎస్సై ఆర్.సూరిబాబు, సిబ్బంది పాల్గొన్నారు.

ప్లకార్డులతో అవగాహన కల్పిస్తున్న ట్రాఫిక్ సీఐ సురేశ్, ఎస్సై సూరిబాబు

ఏఐలో శిక్షణకు అవగాహన ఒప్పందం

ఒప్పంద పత్రాలు మార్చుకుంటున్న ఇరు సంస్థల ప్రతినిధులు

కూర్మన్నపాలెం, న్యూస్‌టుడే: కెరీర్ ఆధారిత అభ్యాస అవకాశాలు విస్తరించడంతో పాటు పరిశ్రమ-విద్యాసంస్థల మధ్య సహకారం బలోపేతం చేయడానికి విద్రుత సొల్యూషన్స్ ప్రైవేటు లిమిటెడ్‌కు చెందిన యులెర్న్-ఎడ్యు సంస్థతో విజ్ఞాన్ మహిళా ఇంజినీరింగ్ కళాశాల అవగాహన ఒప్పందం చేసుకుంది. సోమవారం కళాశాలలో జరిగిన కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ అరుంధతి, సంస్థ ప్రతినిధులు ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు ఏడాది పాటు సంస్థ భాగస్వామ్యం ద్వారా విద్యార్థులకు ఏఐ, మెషిన్ లెర్నింగ్ రంగాల్లో శిక్షణ అందించనున్నట్లు ప్రిన్సిపల్ అరుంధతి తెలిపారు.

పర్యవేక్షణ లోపం... నడకమార్గాలకు శాపం

న్యూస్‌టుడే, సింధియా : పారిశ్రామిక ప్రాంత పరిధి సేవా రహదారిలో ఎక్కడ పడితే గత కొన్ని నెలలుగా యథేచ్ఛగా ఈపీడీసీఎల్, పలు ప్రైవేటు సంస్థలు తవ్వకాలను చేపడుతున్నాయి. ఆ పనుల వల్ల ఏర్పడిన గోతులను రోజుల తరబడి అలాగే వదిలేస్తున్నా అధికారులు, సిబ్బంది కిమ్మనడం లేదు. అలాగే నడక మార్గాలపై ఇష్టానుసారంగా కేబుళ్ల తీగలను, పరికరాలను వదిలేసి పాదచారులకు ఆటంకం కలిగిస్తున్నారు. ప్రజాపనుల విభాగంలో సిబ్బంది పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తోంది.

సేవా రహదారిలో నడకమార్గం దుస్థితి

(c) eenadu

బొత్స నిద్రలో ఉన్నారా..?

మంత్రి కొండపల్లి

విజయనగరం అర్బన్, న్యూస్‌టుడే: ప్రజల్లో సంక్రాంతి పండగ వాతావరణం లేదన్న శాసనమండలి ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు హాస్యాస్పదమని మంత్రి కొండపల్లి అన్నారు. సోమవారం విజయనగరంలోని క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ 18 నెలలు ఆయన నిద్రలో ఉన్నారా? అని ఎద్దేవా చేశారు. జిల్లాలో ఎన్నడూ లేని విధంగా 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసిన 24 గంటల్లోనే రూ.700 కోట్లు జమచేస్తే బొత్సకు కనిపించనేలేదా అని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో ఆయన మంత్రిగా ఎన్నో బకాయిలు పెట్టారన్నారు.

★ గిరిజన విశ్వవిద్యాలయం కొత్తక్యాంపస్ వచ్చే విద్యాసంవత్సరం నుంచి పనిచేస్తుందని స్పష్టం చేశారు. కొత్తవలస, కొండ కిండాం, కొట్టక్కిలో ఎంఎస్ఎంఈ పార్కులకు దరఖాస్తుల ప్రక్రియ జరుగుతోందని, మిగిలిన భూముల్లో భారీ పరిశ్రమలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు.

మాట్లాడుతున్న కొండపల్లి శ్రీనివాస్

★ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తిస్థాయిలో పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ని ఒక మంచి స్థానంలో నిలబెట్టేందుకు దావోస్ వెళ్లినట్లు తెలిపారు. గత ప్రభుత్వంలో ఉద్యోగులకు ఉన్న బకాయిలు రూ.30 వేల కోట్లలో ఇప్పటివరకు కూటమి ప్రభుత్వం రూ.12వేల కోట్లను విడుదల చేసిందన్నారు. 5.07 లక్షల కుటుంబాలకు మంచి జరిగిందన్నారు.

సాఫీ ప్రయాణం.. అంతలోనే ప్రమాదం

● పొలంలో బస్సు బోల్తాతో ప్రయాణికుల హాహాకారాలు

న్యూస్‌టుడే– గరివిడి, చీపురుపల్లి

ఉదయం 11 గంటలు.. చీపురుపల్లి- విజయనగరం మార్గం.. సంక్రాంతికి పట్టణాల నుంచి పల్లెలకు వచ్చి తిరుగు ప్రయాణంలో విజయనగరం జిల్లా కేంద్రానికి కిక్కిరిసిన ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఉన్నట్టుండి ఒక్కసారిగా రోడ్డుపై గింగిరాలు తిరిగింది. ఏమైంది.. అసలేం జరుగుతోందని ప్రయాణికుల ఆందోళన.. అంతలోనే గరివిడి సమీపంలో అప్పన్నవలస వద్ద బోల్తా పడింది.. ఏం జరిగిందో అర్థమయ్యేలోపు ఒకరిపై మరొకరు పడిపోయారు. ఊపిరాడక కొందరు.. బస్సు సీట్లు కింద ఇరుక్కుపోయి మరికొందరు.. రక్షించండి అంటూ ఆర్తనాదాలు.. స్థానికులు, పోలీసులు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో ఏడుగురు తీవ్రంగా గాయపడగా.. 18 మందికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను చీపురుపల్లి ప్రాంతీయాసుపత్రికి తరలించారు. పెద్ద ప్రమాదమే అయినా ప్రాణ నష్టం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

'బస్సు గరివిడి మండలం అప్పన్నవలస కూడలి వరకు సాఫీగానే వచ్చింది. డ్రైవర్‌కు ఫిట్స్ రావడంతో స్టీరింగ్‌పై అదుపు కోల్పోయాడు. పక్కన ఉన్న చెరువును దాటుకుని 30 మీటర్ల దూరం వెళ్లాక నిలిపివున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొని పొలంలో బోల్తాపడింది. చెరువులో పడితే అధిక ప్రాణనష్టం జరిగేది.' అని ప్రయాణికులు, స్థానికులు తెలిపారు.

బోల్తాపడిన బస్సును పరిశీలిస్తున్న పోలీసులు

గాయపడిన సాయి విశాలాక్షి

ఏడుగురికి తీవ్ర గాయాలు

★ రాజాం పట్టణం ఆదర్శనగర్ కాలనీకి చెందిన డి.సాయి విశాలాక్షి విశాఖపట్నంలో ఎల్ఎల్‌బీ చదువుతోంది. పండగకు స్వగ్రామం వచ్చి, తిరిగి వెళ్తుండగా.. ఈ ప్రమాదంలో ఎడమ కాలు విరిగింది.

★ పండగకు వచ్చి తిరిగి విశాఖ వెళ్లేందుకు ప్రయాణమైన ఇంటర్ విద్యార్థిని సంతకవిటి మండలం తాలాడ గ్రామానికి చెందిన మల్లిక ప్రణీత, విజయనగరంలో బంధువు మృతి చెందడంతో పరామర్శకు వెళ్తున్న తెర్లాం మండలం పెరుమాళికి చెందిన వెలగాడ పార్వతి, జగన్నాథవలసకు చెందిన సిద్ధాంత లక్ష్మి, ఇతర పనులపై వెళ్తున్న పూసపాటిరేగ మండలం రెల్లివలసకు చెందిన పతివాడ జయమ్మ, పతివాడ సత్యం తీవ్రంగా గాయపడ్డారు. ఒకరిపై ఒకరు పడిపోవడంతో పాటు సీట్లకున్న గజాలు తగిలి గాయపడ్డారు. కొందరు ఆందోళనతో అస్వస్థతకు గురయ్యారు.

విజయనగరం వెళ్తున్న రాజాం మండలం ఎం.జోగివలసకు చెందిన **కొయ్యాన రాము** ఎడమ భుజం వద్ద కాలర్ బోన్ దెబ్బతింది.

అపస్మారక స్థితికి చేరిన డ్రైవర్ **పి.అప్పల గురువులును** విజయనగరం తరలించారు. డ్రైవర్‌కు గతంలో ఎప్పుడూ ఫిట్స్ రాలేదని కండక్టర్ ఆర్.చిన్నయ్య తెలిపారు.

బస్సు ప్రమాదంపై ఎమ్మెల్యే, ఎంపీ ఆరా

ఘటనపై చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు ఆరా తీశారు. ప్రమాదానికి దారితీసిన కారణాలు, ప్రయాణికుల ఆరోగ్య పరిస్థితిపై చీపురుపల్లి డీఎస్పీ రాఘవులు, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌తో ఫోన్‌లో మాట్లాడారు. మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఆర్టీసీ అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. గాయపడిన వారికి అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు.

2022 నవంబరు 21: ఎస్.కోట సమీపంలో ఆర్టీసీ బస్సు నడుపుతున్న డ్రైవర్‌కు ఆకస్మికంగా ఫిట్స్ వచ్చింది. అచేతనంగా స్టీరింగ్‌పై పడిపోయాడు. బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన ఇంటిపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో అక్కడే ఉన్న బాలుడు అభిషేక్ ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.

2026 జనవరి 19: గరివిడి మండలం కాపుశంభాం సమీపంలో ఆర్టీసీ బస్సు నడుపుతున్న డ్రైవరు అప్పల గురువులుకు ఉదయం 11 గంటల సమయంలో ఫిట్స్ వచ్చింది. వాహనం అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఆ సమయంలో 87 మంది బస్సులో ఉన్నారు. పెను ప్రమాదం తప్పింది.

చిక్కి లేదా.. దృష్టి లేదా!

ఈనాడు, విజయనగరం

గతంలో డ్రైవర్లకు ఫిట్స్(మూర్ఛ) రావడంతో వాహనాలు అదుపుతప్పి ప్రమాదాలు జరిగిన సందర్భాలున్నాయి. ప్రయాణికుల ప్రాణాలతో ముడిపడినందున ఆర్టీసీ బస్సు డ్రైవర్లకు నిర్ణీత కాలవ్యవధిలో వైద్య పరీక్షలు జరుపుతారు. సోమవారం ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవరు అప్పల గురువులు 2024 డిసెంబరులో సాలూరు డిపో నుంచి విజయనగరం డిపోనకు బదిలీపై వచ్చారు. 50 ఏళ్లు పైబడిన గురువులకు ఆకస్మికంగా ఫిట్స్ రావడానికి అవకాశాలు తక్కువని, చిన్న వయసు నుంచే బాధపడుతున్నా మధ్యలో నయమై మళ్లీ తిరగదోడి ఉండవచ్చని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. క్రమం తప్పకుండా జరిపే వైద్య పరీక్షల్లో తాను ఫిట్స్ బాధితుడ్ని అని గురువులు చెప్పలేదా.. వైద్య పరీక్షల్లో చిక్కి లేదా.. డ్రైవర్ల ఫిట్‌నెస్‌పై ఆర్టీసీ వైద్యాధికారులు ప్రత్యేకంగా దృష్టిసారించలేదా.. అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

● తాజా ప్రమాదంతో ప్రజా రవాణా విభాగంలో పనిచేసే డ్రైవర్ల ఆరోగ్యం, నైపుణ్యతపై లోతుగా పరీక్షించాలని ఉన్నతాధికారులు నిర్ణయించినట్లు సమాచారం. దీనిపై జిల్లా ప్రజా రవాణా శాఖాధికారిణి వరలక్ష్మి 'ఈనాడు'తో మాట్లాడుతూ ఫిట్స్ వల్లే ప్రమాదం జరిగిందని కింది అధికారులు సమాచారం ఇచ్చారన్నారు. అన్ని కోణాల్లో లోతుగా పరిశీలించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపడతామన్నారు.

సాఫ్ట్‌వేర్ టు సంప్రదాయ నృత్యం

● దిల్లీలో గణతంత్ర వేడుకకు చీపురుపల్లి యువతి

న్యూస్‌టుడే– చీపురుపల్లి

ఇంజినీరింగ్ చదివిన ఆ యువతి.. ఏడాదిపాటు సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేశారు. ప్రస్తుతం ఓ ప్రభుత్వ పాఠశాలలో ఒకేషనల్ ట్రైనర్‌గా పనిచేస్తున్నారు. చిన్నప్పట్నుంచి నృత్యంపై ఉన్న మక్కువ మాత్రం వదులుకోలేదు. ఆ పట్టుదలే దేశ రాజధాని దిల్లీలో ఈనెల 26న జరిగే గణతంత్ర వేడుకల్లో కూచిపూడి నృత్య ప్రదర్శనలో పాల్గొనే అవకాశం కల్పించింది.

చీపురుపల్లి పట్టణానికి చెందిన దూలాపు **హిమబిందు** విజయనగరం ఎంవీజీఆర్ కళాశాలలో ఇంజినీరింగ్ పూర్తిచేశారు. టెక్‌మహేంద్ర కంపెనీలో ఏడాదిపాటు పనిచేశారు. ప్రస్తుతం రాజాం మండలం ఆగూరు కంచరాం ఉన్నత పాఠశాలలో ఒకేషనల్ ట్రైనర్‌గా పనిచేస్తున్నారు. పదో తరగతి వరకు చీపురుపల్లి బాలభవన్‌లో సంప్రదాయ నృత్యాల్లో శిక్షణ పొందారు. ఆ తర్వాత దేశ విదేశాల్లో పలు నాట్య ప్రదర్శనలిచ్చారు.

గత ప్రదర్శనతో మళ్లీ అవకాశం..

2022లో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన నృత్య పోటీల్లో శ్రీకాకుళం నుంచి కళానికేతన్ నృత్య బృందంతో పాల్గొని సత్తాచాటడంతో అప్పట్లో గణతంత్ర వేడుకల ప్రదర్శనకు అవకాశం దక్కింది. అద్భుతంగా ప్రదర్శించడంతో అప్పట్లో ఆ బృందాన్ని అమెరికాలో నృత్య ప్రదర్శనకు కేంద్ర ప్రభుత్వం పంపింది. ఈ నేపథ్యంలో అదే బృందానికి ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరుకావాలని పిలుపు వచ్చింది. దీంతో హిమబిందు ఈనెల 11న బయలుదేరి దిల్లీ వెళ్లారు.

రైతేరాజు 6లో

శతకొట్టాలని..

పది విద్యార్థులకు వసతి గృహాల్లో ప్రత్యేక తర్ఫీదు

న్యూస్‌టుడే, విజయనగరం మయూరికూడలి

వసతి కేంద్రాల్లో ఉంటూ చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో వసతి కల్పిస్తోంది. ఇప్పటికే మౌలిక వసతుల కల్పనలో భాగంగా గురుకులాల, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమశాఖల పరిధిలోని వసతిగృహాలకు రూ.5.50 కోట్ల నిధులు కేటాయించింది. తాజాగా 100 రోజుల ప్రణాళిక అమలులో భాగంగా పదో తరగతి వారికి బలవర్ధక ఆహారం ఇస్తోంది. వెనుకబడిన వారిపై ప్రత్యేక దృష్టిసారించేలా చర్యలు తీసుకుంటోంది. శతశాతం ఉత్తీర్ణత సాధించేలా సూచనలు చేస్తోంది.

ట్యూటర్ల నియామకం..

జిల్లాలో 110 వరకు వసతి కేంద్రాలు, గురుకులాలు, ఎస్టీ పాఠశాలలున్నాయి. వీటిల్లో పదో తరగతి, ఇంటర్‌కు సంబంధించి 76 వరకు కేంద్రాలున్నాయి. ఆంగ్లం, గణితం, హిందీ, సైన్స్ సబ్జెక్టులకు సంబంధించి ఇప్పటికే ట్యూటర్లను నియమించారు. రోజూ సాయంత్రం 6 గంటల నుంచి 10.30 వరకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. సెలవు రోజుల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు సాధన చేయిస్తున్నారు.

గతేడాది ఇలా..

★ ఎస్సీ వసతి కేంద్రాల్లో 88 మంది పదో తరగతి విద్యార్థుల్లో 86 మంది, ఇంటర్‌లో 309కి 227 మంది ఉత్తీర్ణత సాధించారు.

విజయనగరంలోని బీసీ వసతి కేంద్రంలో చదువుతున్న విద్యార్థులు

వెనుకబడిన వారిపై దృష్టి

చదువులో వెనుకబడిన వారిపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. వారిని ఏబీసీడీలుగా విభజించారు. పాఠశాల స్థాయి పరీక్షల్లో 90 శాతం మార్కులు దాటితే ఎ, 70-90 బి, 50-70 సి, 50 కంటే తక్కువ శాతం ఉంటే డి-కేటగిరీగా విభజించారు. సి, డి వారికి ప్రతి వారం పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఏఏ సబ్జెక్టుల్లో వెనుకబడ్డారో తెలుసుకుని వారికి ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. బలవర్ధక అల్పాహారం, రాత్రి వేళ టీ ఇస్తున్నారు. ఇప్పటికే మెటీరియల్, ఆల్ ఇన్ వన్ పుస్తకాలు, పెన్నులు, అట్టలు ఇచ్చారు.

★ బీసీ కేంద్రాల్లో 326కి 268, 799కి 544 మంది ఉత్తీర్ణత సాధించారు

★ ఈ విద్యా సంవత్సరంలో శతశాతం ఫలితాలు సాధించేలా కృషి చేస్తున్నట్లు సంక్షేమాధికారులు అన్నపూర్ణమ్మ, జ్యోతిశ్రీ, మాణిక్యం, శ్రీనివాసరావు తెలిపారు.

ఇక్కడ పాఠాలు.. అక్కడ పతకాలు

లాన్ టెన్నిస్‌లో రాణిస్తున్న ఉపాధ్యాయుడు

అతనో ప్రభుత్వ ఉపాధ్యాయుడు.. అలాగని పాఠాలు చెప్పేందుకే పరిమితం కారు.. క్రీడల్లోనూ రాణిస్తున్నారు.. ఖాళీ సమయాల్లో సాధన చేస్తూ పతకాలు కొల్లగొడుతున్నారు విజయనగరం నగరపాలిక పరిధిలోని అయ్యన్నపేట ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న టి.రామారావు. ఆయన స్వగ్రామం గరివిడి. చిన్నప్పటి నుంచి లాన్ టెన్నిస్ క్రీడను టీవీల్లో చూస్తూ ఆసక్తి పెంచుకున్నారు. అలా 2002లో శిక్షణ ప్రారంభించారు. తాజాగా డిసెంబరులో గుజరాత్‌లో జరిగిన సివిల్ సర్వీసెస్ పోటీల్లో రాష్ట్రం తరపున పాల్గొన్నారు. 45+ ఏళ్ల విభాగంలో సింగిల్స్‌లో బంగారు పతకం సాధించి ఔరా అనిపించారు. ఆయనను డీఈవో మాణిక్యం నాయుడు తదితరులు అభినందించారు.

పతకం, ధ్రువపత్రంతో రామారావు

రోజూ సాధన..

సెలవు రోజుల్లో, ఉదయం, సాయంత్రం వేళల్లో సాధన చేస్తున్నారు. ఉద్యోగంలో చేరాక ఫ్రెడ్రిక్, రెహమతుల్లా మాస్టార్ల ఆధ్వర్యంలో శిక్షణ పొందారు. 20 ఏళ్లుగా రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో రాణిస్తున్నారు. 2019 నుంచి వరుసగా సివిల్ సర్వీసెస్ టోర్నీల్లో పాల్గొంటున్నారు. 2023లో దిల్లీ, 2024లో హరియాణాలో జరిగిన పోటీల్లో కాంస్య పతకాలు దక్కించుకున్నారు. తన వద్ద చదువుకునే పిల్లల్లో క్రీడాస్ఫూర్తిని నింపేందుకే 53 ఏళ్ల వయసులోనూ పోటీలకు హాజరవుతున్నట్లు రామారావు తెలిపారు.

– న్యూస్‌టుడే, విజయనగరం విద్యావిభాగం

గుండెపోటు, కేన్సర్ తస్మాత్ జాగ్రత్త
డాక్టర్ రెడ్డి టోటల్ బాడీ చెకప్ సెంటర్
కలెక్టర్ ఆఫీస్ జంక్షన్, కోస్టల్ బేటరీ రోడ్డు, కెనరా బ్యాంక్ ప్రక్కనఉన్న LUCID బిల్డింగ్, 4వ అంతస్తు, విశాఖపట్నం
శరీరంలో సైలెంట్‌గా దాగిఉన్న గుండెపోటును మరియు కేన్సర్‌ను 6 నెలల ముందుగానే గుర్తించే టోటల్ బాడీ చెకప్
రూ. 7,500/- విలువచేయు పరీక్షలు కేవలం 3,500/- కే
ప్రముఖ హృద్రోగ నిపుణులు, చికిత్సరత్న డా॥ జి. శివప్రసాద్‌రెడ్డి గారి పర్యవేక్షణలో చేయబడును.
9393752255, 9393122525
ఈ పథకం 10 రోజులు మాత్రమే ప్రతీ ఆదివారం శెలవు

మూత్రపిండం.. రవాణా గండం

ఉచిత వాహన సౌకర్యం లేక కిడ్నీ రోగులకు అవస్థ

న్యూస్‌టుడే, విజయనగరం అయ్యన్నపేట

మూత్ర పిండాల పనితీరు మందగించి డయాలసిస్(రక్తశుద్ధి) చేసుకునే రోగులకు గతంలో 108 ద్వారా ఉచిత రవాణా సేవలుండేవి. 2024 నవంబర్ నుంచి బాధితులకు ఈ సేవలు అందడం లేదు. ఫలితంగా వ్యయ ప్రయాసలతో డయాలసిస్ కేంద్రాలకు చేరాల్సిన దుస్థితి. ఉచిత ప్రయాణం ఆగిపోవడంతో నరకం చూస్తున్నారు. కాల్ సెంటర్‌కు ఫోన్ కాల్ వస్తే తక్షణమే వాహనం పంపిస్తామని అధికారులు చెబుతున్నా పలుమార్లు ఫోన్ చేస్తే స్పందించడం లేదని రోగులు వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి 108 వాహనాలను అందుబాటులోకి తీసుకురావాలని రోగులు కోరుతున్నారు.

రక్తశుద్ధి కోసం గత ఏడాది నుంచి జిల్లా కేంద్రాసుపత్రిలో ఉన్న డయాలసిస్ కేంద్రానికి వెళ్తున్నా. నెలకు ఎనిమిది సార్లు రాను పోనూ ఛార్జీల కోసమే సుమారు రూ.2 వేల వరకు అవుతోంది. అదనంగా మందుల ఖర్చు. 108 వాహన సర్వీసులు అందిస్తే కొంత ఉపశమనం కలుగుతుంది.
– ఎస్.అప్పన్న, పెదకాద, దత్తిరాజేరు మండలం

జిల్లాలో కిడ్నీ రోగుల వివరాలు

25 ఏళ్లలోపు వారు	3
25 నుంచి 50 ఏళ్లలోపు	27
50 ఏళ్లు దాటినవారు	50
మొత్తం బాధితులు	80

మూడేళ్ల నుంచి డయాలసిస్ చేయించుకుంటున్నా. గంట్యాడ మండల కొత్తవెలగాడ నుంచి నెలకు 12 సార్లు కేంద్రానికి రావాల్సి వస్తోంది. కుమారుడి సహకారంతో వస్తున్నా. నెలకు సుమారు రూ.2,500 వరకు రవాణా ఖర్చు అవుతోంది. ప్రభుత్వం అందిస్తున్న రూ.పది వేలు సహకారం చాలడం లేదు.
– వై.కృష్ణ, కొత్తవెలగాడ, గంట్యాడ మండలం

విజయనగరం జిల్లా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ఉంది. జిల్లాలో 108 వాహనాలు 28 ఉన్నాయి. ప్రతి రోజు సుమారు 25 నుంచి 30 మంది బాధితులు రక్త శుద్ధి చేయించుకుంటున్నారు. 108 అందుబాటులో ఉంటే వాహనంలో ఆక్సిజన్ అందించి రోగికి సపర్యలు చేస్తూ తీసుకెళ్తుంటారు. ప్రస్తుతం సేవలు ఆగిపోయాయి.

కాల్ వస్తే వాహనం పంపిస్తాం

జిల్లా కాల్ సెంటర్‌కు విజయవాడ నుంచి కాల్ రాగానే వాహనాన్ని పంపిస్తాం. ప్రస్తుతానికి ఎందుకు ఆగిందో మాకు సమాచారం లేదు. 28 వాహనాల ద్వారా పూర్తి స్థాయిలో సేవలందిస్తున్నాం.
– బాలరాజు, 108 ప్రాంతీయ ప్రబంధకుడు

ఆక్రమించేయండి.. అనుమతులిచ్చేస్తాం

బొబ్బిలిలో ఇష్టానుసారం ట్రేడ్ లైసెన్స్ జారీ

న్యూస్‌టుడే– బొబ్బిలి

బొబ్బిలి పురపాలికలో ఇష్టారాజ్యంగా దుకాణాలు వెలుస్తున్నాయి. రహదారులు, డ్రైన్లను ఆక్రమించి వ్యాపారాలు సాగిస్తున్నారు. పురపాలక సిబ్బంది ఆయా సముదాయాలకు ట్రేడ్ లైసెన్సులు ఇస్తున్నారు. ఆక్రమిత పన్ను వసూలు చేస్తున్నారే తప్ప వాటి జోలికి వెళ్లడం లేదు. పురపాలక అధికారులకు రుసుములు చెల్లిస్తున్నామని, స్థలం తమదేనని విధంగా సదరు దుకాణదారులు వ్యవహరిస్తున్నారు. దీంతో మురుగు కాలువలు మూసుకుపోయి, సమస్య ఏర్పడుతోంది.

ఇదీ పరిస్థితి..

★ బొబ్బిలి చినబజారు కూడలిలో రహదారికి ఇరువైపులా కాలువలను ఆక్రమించడంతో రహదారి ఇరుకుగా మారింది.

★ గొల్లవీధి కూడలిలోని అప్పయ్యపేటకు వెళ్లే రహదారిలో బస్సు కూడా తిరగలేని పరిస్థితి.

★ తితిదే కల్యాణ మండపం అంచున, స్వామివారివీధికి వెళ్లే కూడలిలో, ఆర్టీసీ కాంప్లెక్సు నుంచి తారకరామ కాలనీ వరకు వెళ్లే ప్రధాన రహదారిలో కాలువలపైనే బడ్డీలు ఉన్నాయి.

★ పెట్రోల్‌బంకు కూడలి నుంచి చర్చి సెంటర్ వరకు ప్రధాన రహదారికి ఇరువైపులా కొత్తగా నిర్మించిన డ్రైన్లను మూసేసి, స్టాల్స్ ఏర్పాటు చేశారు.

తితిదే కల్యాణ మండపం రోడ్డులో కాలువను ఆనుకుని దుకాణం

★ పురపాలికలో ట్రేడు లైసెన్సులు పొందిన సముదాయాలు: 450	★ వీటి నుంచి వస్తున్న ఆదాయం: రూ.4.70 లక్షలు	★ ఆక్రమిత పన్ను చెల్లిస్తున్నవి: 150	★ వీటి ఆదాయం: రూ.2 లక్షలు

అధికారుల్లో సమన్వయ లోపం

పురపాలక, పోలీసు శాఖల మధ్య సమన్వయ లోపం ఉంది. ఇరుశాఖలు సంయుక్తంగా ఆక్రమణలపై దాడులు చేసిన సందర్భాలు లేవు. పురపాలిక అధికారులు ఆక్రమణ పన్ను చెల్లించారా.. లేదా? అన్నది చూస్తున్నారే తప్ప చర్యలు లేవు. దీనివల్ల పట్టణ రహదారులపై అడుగుపెట్టలేని పరిస్థితులు నెలకొన్నాయి. కొంతమంది ట్రేడ్ లైసెన్సులు, ఆక్రమిత పన్నులు కూడా చెల్లించకుండా తప్పించుకుంటున్నారు.

చర్యలు తీసుకుంటాం..

కాలువలను ఆక్రమించి దుకాణాలు ఏర్పాటు చేసిన వారిపై చర్యలు తీసుకుంటాం. ప్రజాప్రతినిధుల సహకారంతో వాటిని తొలగిస్తాం. ఇప్పటికే చాలా వార్డుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. అలాంటివి గుర్తించి, పోలీసుల సహకారంతో తొలగిస్తాం. ఏ పన్నులు చెల్లించినా ప్రజలకు ఇబ్బంది కలిగితే సహించేది లేదు.
– రామలక్ష్మి, పుర కమిషనర్

WALK-IN INTERVIEW
NCL GROUP NAGARJUNA RMC
NCL Industries Limited, a leading Building Materials Manufacturing Company is looking for suitable candidates for its Ready Mix Concrete (RMC) Division.
Sales Assistants – Ready Mix Concrete (RMC)
• Location : Kovvada
Qualification: 10th / Intermediate with preferably Min. 2yrs. Experience in Sales / any work experience. Two wheeler is mandatory.
Interested Candidates may walk-in for interview at the below mentioned venue, along with resume, Certificates and a photograph.
Date: 20.01.2026 (Tuesday)
Time: 10.00 am to 5.00 pm
Venue: Nagarjuna RMC
Sy.No.38-9 To 38-19,Kovvada Gram Panchayat, Poosapatirega Mandal, Vizianagaram District - 535204
Contact No. 9121709494 / 9133330238
mail bio-data to careers@nclind.com
Scan the QR code for location details.
NCL INDUSTRIES LIMITED

ప్రగతిని ప్రతిబింబించేలా గణతంత్ర వేడుకలు

అధికారులతో సమీక్షిస్తున్న కలెక్టర్

విజయనగరం అర్బన్, న్యూస్‌టుడే: జిల్లాలో గణతంత్ర దినోత్సవాల ఏర్పాట్లు పక్కాగా పూర్తిచేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. సోమవారం జిల్లా అధికారులకు వేడుకలపై పలు సూచనలు చేశారు. శకటాల ప్రదర్శన, స్టాళ్ల ఏర్పాటులో జిల్లా ప్రగతి ప్రతిబింబించాలని, సమగ్ర సమాచారం ఉండాలన్నారు. 16 శాఖలు వారి పథకాలపై స్టాల్స్ ఏర్పాటు చేయాలన్నారు.

26 నుంచి డ్రైవ్

అసంఘటిత రంగ కార్మికుల సాంఘిక భద్రత కోసం కేంద్రం ప్రవేశపెట్టిన ఎస్వైఎం పథకాన్ని అర్హులందరికీ వర్తింప జేయాలని ఆదేశించారు. ఈ ఏడాది మార్చి లోగా 15వేల మందికి పింఛన్లు అందజేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ఈ నెల 26 నుంచి మార్చి 31 వరకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలన్నారు. జిల్లా స్థాయి టాస్క్‌ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాల అమలుపై ప్రజల్లో ఉన్న సానుకూల దృక్పథాన్ని పెంపొందించాలని అధికారులను ఆదేశించారు. వివిధ శాఖల పనితీరుపై వ్యక్తమైన ప్రజాభిప్రాయం, సంతృప్తి స్థాయిలపై సమీక్షించారు. 80 శాతం సంతృప్తి వ్యక్తమయ్యేలా పనితీరు మెరుగుపడాలని, వచ్చే త్రైమాసికానికి జిల్లా టాప్ 5 జాబితాలో ఉండాలని స్పష్టం చేశారు.

నేటి నుంచి ఏపీఈఆర్‌సీ అభిప్రాయసేకరణ

విజయనగరం పట్టణం, న్యూస్‌టుడే: ఆంధ్రప్రదేశ్ విద్యుత్తు నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) ఆధ్వర్యంలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి విద్యుత్తు టారిఫ్ ప్రతిపాదనలపై ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించనున్నట్లు ఏపీఈపీడీసీఎల్ విజయనగరం ఆపరేషన్ సర్కిల్ ఎస్ఈ ఎం.లక్ష్మణరావు ఓ ప్రకటనలో తెలిపారు. 20న తిరుపతి, 22, 23 తేదీల్లో విజయవాడలో, 27న కర్నూలులో బహిరంగ విచారణ చేపట్టనున్నట్లు తెలిపారు.


20వ వర్ధంతి
మంచికి మారుపేరుగా మా అందరి హృదయాలలో చెరగని ముద్రవేసిన మీ మధుర స్మృతులు మా మదిలో మెదులుతూనే ఉన్నాయి. మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ... అశ్రునయనాలతో...
భార్య: అప్పికొండ అనూరాధ సర్పంచ్, కొట్టక్కి
కుమార్తె: లక్ష్మి అల్లుడు: పింటల విజయకుమార్
మనుమరాలు : జోష్మిత
కుమారుడు: అప్పికొండ కిషోర్‌నాయుడు కోడలు: సరిత
అన్నదమ్ములు - వదినలు/మరదళ్లు
కీ.శే. శ్రీరాములు నాయుడు Ex. MPP, రామభద్రపురం - సరస్వతి ZPTC, రామభద్రపురం మండలం
లక్ష్మునాయుడు, TPRO(Rtd) - యామినీదేవి, TPRO(Rtd)
రామారావునాయుడు SEE, APPCB - శ్రీమహాలక్ష్మి
లక్ష్మణరావునాయుడు, Technical Officer, Forest Dept. - సరస్వతి
చెల్లి - బావ: కొండపల్లి పతీశా - కొండలరావు, Ex.MPP, గంట్యాడ
కీ.శే. అప్పికొండ సూరినాయుడు
Ex. సర్పంచ్, కొట్టక్కి గ్రామం, రామభద్రపురం మండలం
జననం: 04-05-1959, మరణం: 20-01-2006
కుటుంబ సభ్యులు మరియు బంధుమిత్రులు, కొట్టక్కి గ్రామ ప్రజలు

సందర్భమేదైనా ఈనాడును చేసుకోండి వేదిక
మీ బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులకు ఈనాడు లో ప్రకటనల ద్వారా తెలియజేయండి
పెళ్లి కబురు, శుభాకాంక్షలు, జన్మదిన శుభాకాంక్షలు, జయంతి, వర్ధంతి, లీగల్ ప్రకటనలు, అంత్యక్రియలు
వేడుక ఏదైనా.. ఈనాడును చేసుకోండి వేదిక
ఈనాడు యాడ్స్ ద్వారా తెలియజేయండి
ప్రకటనల కొరకు సంప్రదించండి
9000866020, 8008597609

(c) eenadu

ఈఎస్‌ఎల్ ప్రాంతీయ సమరానికి సై

నేటి నుంచి నార్త్ ఆంధ్రా స్థాయి ఈనాడు క్రికెట్ పోటీలు

శ్యామలా సెంటర్, న్యూస్‌టుడే: ఈనాడు స్పోర్ట్సు లీగ్ (ఈఎస్ఎల్) టోర్నమెంట్ ప్రాంతీయ సమరానికి రంగం సిద్ధమైంది. క్రికెట్‌లో ప్రతిభావంతుల్ని వెలికితీసేందుకు నిర్వహిస్తున్న ఈఎస్ఎల్ క్రికెట్ పండగ రెండో దశకు చేరుకుంది. రాజమహేంద్రవరంలోని గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ (జీజీయూ)లో 'ఈనాడు క్రికెట్ నార్త్ ఆంధ్రాస్థాయి పోటీలు' మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. గత నెల 27 నుంచి ఈ నెల 7వరకు హోరాహోరీగా జరిగిన జిల్లా స్థాయి పోటీల్లో సీనియర్స్, జూనియర్స్ విభాగాల్లో విజేతలుగా నిలిచిన జట్లు నార్త్ ఆంధ్రాస్థాయి పోటీల్లో తలపడనున్నాయి. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, రాజమహేంద్రవరం జట్ల మధ్య జరిగే ఈ పోటీలను నాకౌట్, టీ-20 ఓవర్ల విధానంలో నిర్వహించనున్నారు.

వేదిక : గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ మైదానం -I, రాజమహేంద్రవరం

జూనియర్స్ విభాగం : ఉదయం 8.30కు రాజమహేంద్రవరం X విశాఖ

సీనియర్స్ విభాగం : మధ్యాహ్నం 1.30కు రాజమహేంద్రవరం X విశాఖ

Title Sponsor
ధనిక్ భారత్ విద్యా సంస్థలు IIT-JEE | NEET
Protein Partner
NECC నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ (Non-Govt. Public Charitable Trust) "Sunday ho yah Monday roz khao ande"
Beverage Partner
CMR SHOPPING MALL The joy of life ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ | ఒడిశా | కర్ణాటక
Gift Partner
KL (DEEMED TO BE UNIVERSITY)
Regional Sponsor
GGU GODAVARI GLOBAL UNIVERSITY RAJAMAHENDRAVARAM, A.P. Call: 994 999 3483 | www.ggu.edu.in
TV Partner ETV ఆంధ్రప్రదేశ్
Digital Partner ఈనాడు.నెట్ ETV BHARAT
FM Partner ఈ FM Mee FM
Organised by ఈనాడు

ఆర్వోబీ ప్రతిపాదన ఏకపక్షం

పీజీఆర్ఎస్‌లో రక్షణ దళాల సిబ్బంది వినతి

భాజపా నాయకులు

విజయనగరం అర్బన్, న్యూస్‌టుడే: గ్రామంలో పూర్వం నుంచి ఉన్న ప్రధాన రహదారిని విస్మరించి, వ్యవసాయ భూములు, గ్రామ ప్రధాన జలవనరుల మీదుగా ఏకపక్షంగా ప్రతిపాదించిన కొత్త రైల్వే ఓవర్ బ్రిడ్జి(ఆర్వోబీ) నిర్మాణంతో నష్టం జరుగుతోందని గరివిడి మండలం కొండలక్ష్మీపురానికి చెందిన రక్షణ దళాల సిబ్బంది శనపతి శివ, గడుల రమేష్, జమ్ము రామునాయుడు సోమవారం కలెక్టరేట్‌లోని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అధికారులకు ఫిర్యాదు చేశారు. ప్రారంభంలో రైల్వే, ఆర్అండ్‌బీ శాఖలు ప్రధాన రహదారి మీదుగా రైల్వే వంతెన నిర్మించాలని నిర్ణయించినా, కొందరు మా వ్యవసాయ భూముల మీదుగా కొత్త మార్గాన్ని ప్రతిపాదించగా మా అనుమతి లేకుండా ఏకపక్షంగా ప్రతిపాదించారన్నారు. 70 శాతం సాగునీటి చెరువుల మీదుగా వెళ్లడంతో నష్టం ఉంటుందన్నారు. స్థానిక తహసీల్దారు క్షేత్ర పరిశీలనలో తప్పుడు వివరాలు చూపించారని తెలిపారు. న్యాయం చేయాలని కోరారు.

సచివాలయాల్లో రెవెన్యూ క్లినిక్‌లు

సచివాలయాల్లో రెవెన్యూ క్లినిక్‌లు నిర్వహించాలని భాజపా జిల్లా అధ్యక్షుడు ఉప్పలపాటి రాజేష్‌వర్మ కోరారు. 'వారధి' కార్యక్రమంలో భాగంగా సోమవారం పీజీఆర్ఎస్‌లో జిల్లాలో పలు సమస్యలపై కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. రీసర్వేలో ఎక్కువగా తప్పులు నమోదు కావడంతో రైతులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని, సచివాలయాల్లోనే పరిష్కరించే చర్యలు తీసుకోవాలని కోరారు. తెదేపా ప్రభుత్వంలో నిర్మించిన హుద్‌హుద్, టిడ్కో ఇళ్లను గతంలో మంజూరైన వారికి రద్దు చేశారని పేర్కొన్నారు. నాయకులు సుధీర్, రాజకుమార్, పైడిరాజు పాల్గొన్నారు. ❖ విశ్వకర్మ పథకంలో తమకు రుణాలు మంజూరు చేసి, నేటికీ పరికరాలు ఇవ్వలేదని నెల్లిమర్ల మండలం సారిపల్లి గ్రామానికి చెందిన మహిళలు సోమవారం అధికారుల దృష్టికి తీసుకొచ్చారు.

177 వినతులు

కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్‌కు 177 వినతులు వచ్చాయి. ఇందులో అత్యధికంగా 86 రెవెన్యూశాఖవే ఉన్నాయి. డీఆర్‌డీఏ 33, పంచాయతీరాజ్ 13, పురపాలకం 03, విద్యుత్తు 03, గృహనిర్మాణం 02, వైద్య ఆరోగ్యం 04, సచివాలయం 06, విద్య 01, ఇతర శాఖలవి 26 వినతులు అందాయి. కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి, జేసీ ఎస్.సేధు మాధవన్, డీఆర్వో ఇ.మురళీ, ప్రత్యేక ఉపకలెక్టర్లు, ఆర్డీవోలు, తహసీల్దార్లు, జిల్లా అధికారులు వినతులు స్వీకరించారు.

పీజీఆర్ఎస్‌లో కలెక్టర్‌కు సమస్య వివరిస్తున్న ఎమ్మెల్యే నాగమాధవి

ముంజేరు ఘటన ఓ రాజకీయం

ఎమ్మెల్యే నాగమాధవి

విజయనగరం అర్బన్, న్యూస్‌టుడే: నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి సోమవారం కలెక్టరేట్‌లోని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డిని కలిశారు. నియోజకవర్గంలోని ప్రజా సమస్యలను విన్నవించడానికి ఆమె కలెక్టరేట్‌కు వచ్చారు. వినతులను పరిష్కరించాలని అభ్యర్థించగా, పరిశీలించి చర్యలు తీసుకుంటానని కలెక్టర్ పేర్కొన్నారు. అనంతరం ఎమ్మెల్యే నాగమాధవి కలెక్టరేట్ ఆవరణలో విలేకర్లతో మాట్లాడుతూ నెల్లిమర్ల నియోజకవర్గంలోని ముంజేరు ఘటన తనకు తెలియదన్నారు. దీన్ని కొందరు కావాలనే రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. అది అక్కడ రెండు వర్గాలకు సంబంధించిన సమస్యగా పేర్కొన్నారు. విమానాశ్రయం కనెక్టివిటీ, ఎన్ఆర్‌జీఎస్ రోడ్ల నిర్మాణం అనుమతుల జారీలో నెలకొన్న జాప్యాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. డెంకాడ మండలంలోని మోదవలస మార్కెట్ యార్డు స్థలం ఆక్రమణ, భోగాపురం మండలం అమటాం రాయవలసలో రీ సర్వేలో ఎదురవుతున్న ఇబ్బందులపై చర్చించానని ఆమె తెలిపారు.

తన రచనలతో విలువలు, ధర్మం చెప్పారు

వేమన చిత్రపటానికి పూలమాల వేస్తున్న ఎస్పీ ఏఆర్.దామోదర్

విజయనగరం అయ్యన్నపేట, న్యూస్‌టుడే: యోగి వేమన అద్భుతమైన కవిత్వంతో నీతి పద్యాలు రచించి, వాటిలో విలువలు, సలహాలు, సూచనలు ప్రజలకు అందించారని ఎస్పీ ఏఆర్.దామోదర్ అన్నారు. యోగి వేమన జయంతి సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విశ్వదాభిరామ వినురవేమ అనే ముక్తాయింపుతో ఆటవెలది పద్యాలు రాశారన్నారు. ధర్మం, సర్వమానవ సమానత్వం, నైతికత, కుల వివక్ష, మూఢనమ్మకాలను ఖండిస్తూ రచనలు చేశారన్నారు. తెలుగు భాషపై ఆసక్తితో ఛార్లెస్ ఫిలిప్ బ్రౌన్ వేమన రచనలను పరిశోధన చేసి, ఆంగ్లం, లాటిన్ భాషల్లోకి అనువదించారని చెప్పారు. కార్యక్రమంలో ఏఎస్పీ పి.సౌమ్యలత, ఏఆర్‌డీఎస్పీ కోటిరెడ్డి, ఎస్బీ సీఐ లీలారావు, రిజర్వు ఇన్‌స్పెక్టర్లు గోపాలనాయుడు, పి.శ్రీనివాసరావు పాల్గొన్నారు.

చికెన్ ధరలు

రకం	(బ్యాగ్)లైవ్	డ్రెస్డ్	స్కిన్‌లెస్
బ్రాయిలర్	162	294	304

కలెక్టరేట్ వద్ద వృద్ధుడి ఆత్మహత్యాయత్నం

వెంకటరమణను స్టేషన్‌కు తీసుకెళ్తున్న పోలీసు

విజయనగరం అర్బన్, న్యూస్‌టుడే: 'భూమి విషయమై బంధువులు కొందరు రౌడీషీటర్ల ద్వారా బెదిరిస్తున్నారు. నన్ను హత్య చేసేందుకు యత్నిస్తున్నారు. పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందనలేదు. అందుకే ఆత్మహత్య చేసుకోవడానికి నిర్ణయించా' అంటూ సోమవారం బొబ్బిలికి చెందిన వృద్ధుడు బి.వెంకటరమణ విజయనగరం కలెక్టరేట్ వద్ద ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన సోమవారం కలకలం రేపింది. పోలీసుల వివరాల ప్రకారం.. వెంకటరమణకు గ్రామంలోని ఓ భూమి విషయంలో బంధువులతో కొన్నేళ్లుగా వివాదం ఉంది. దీనిపై ఫిర్యాదు పత్రాలు, భూవివాద పత్రాలున్న రెండు సంచులతో ఆయన సోమవారం కలెక్టరేట్‌లో జరుగుతున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక వద్దకు వచ్చారు. అక్కడి సెక్యూరిటీ సిబ్బంది అతను పట్టుకున్న ఓ సంచిలో పెట్రోల్ సీసా ఉండడం గుర్తించి, అదుపులోకి తీసుకున్నారు. కుటుంబ ఆస్తి తగాదా విషయంలో బంధువుల బెదిరింపులకు మనస్తాపానికి గురై ఈ నిర్ణయం తీసుకున్నట్లు అతను తెలిపారు. గతంలో దీనిపై ఉన్నతాధికారులకు, 2023 నుంచి గ్రీవెన్స్‌లో అధికారులకు పలుమార్లు ఫిర్యాదులు చేసినా స్పందన లేదని వాపోయాడు. బొబ్బిలి ఆర్డీవో రామ్మోహనరావు, తహసీల్దారు శ్రీను వచ్చి మాట్లాడారు. ఈ సమస్యపై గతంలో అతని కుటుంబ సభ్యులతో మాట్లాడామన్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు అనంతరం అతనిని ఒకటో పట్టణ పోలీసుస్టేషన్‌కు తరలించారు.

రైలు నుంచి జారిపడి ఒకరి మృతి

సాయికృష్ణ (పాతచిత్రం)

జామి, న్యూస్‌టుడే: రైలు ఎక్కే క్రమంలో ప్రమాదవశాత్తు జారిపడి జామికి చెందిన వ్యక్తి మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. జీఆర్పీ ఎస్సై లక్ష్మి తెలిపిన వివరాల ప్రకారం.. జామి గ్రామానికి చెందిన జయంతి సాయికృష్ణ(47) హైదరాబాద్ వెళ్లేందుకు దువ్వాడలో కదులుతున్న రైలు ఎక్కుతూ పట్టుతప్పి చక్రాల కింద పడిపోయారు. దీంతో అతని కాళ్లు నుజ్జు అయ్యాయి. అపస్మారక స్థితిలో ఉన్న క్షతగాత్రుడ్ని విశాఖ కేజీహెచ్‌కు తరలించగా అప్పటికే మృతి చెందారని వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకోగా సోమవారం శవ పరీక్ష నిర్వహించి మృతదేహాన్ని వారికి అప్పగించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. సాయికృష్ణ తల్లిదండ్రులకు ఆరుగురు సంతానం కాగా ఈయనే చిన్నవాడు. ఇంకా వివాహం కాలేదు. హైదరాబాద్‌లోని కాచీగూడ సమీపంలో పని చేస్తుండేవాడు. సంక్రాంతికి స్వగ్రామం వచ్చి అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లతో సంతోషంగా గడిపిన వ్యక్తి తిరుగు ప్రయాణంలో మృతిచెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

పెళ్లి కావడంలేదని యువకుడి ఆత్మహత్య

కోరాడ వెంకటేశ్వర్లు (పాత చిత్రం)

చీపురుపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: పెళ్లి కావడంలేదనే మనస్తాపంతో యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ఘటన చీపురుపల్లి మండలంలో చోటుచేసుకుంది. శ్రీకాకుళం జీఆర్పీ ఎస్సై మధుసూదనరావు తెలిపిన వివరాల ప్రకారం.. చీపురుపల్లి మండలం కర్లాం గ్రామానికి చెందిన కోరాడ వెంకటేశ్వర్లు (45) పదో తరగతి వరకు చదివాడు. గ్రామంలో చిన్న దుకాణం నిర్వహిస్తూ.. జీవనం సాగిస్తున్నాడు. తన తోటి వారందరికీ వివాహాలవుతున్నా.. తనకు కావడం లేదని తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఈ క్రమంలో సోమవారం చీపురుపల్లి రైల్వేస్టేషన్ సమీపంలోని పుర్రేయవలస-కాపుశంభాం మధ్య రైలు కిందపడి మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో జీఆర్పీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆరా తీశారు. మృతుడి తండ్రి మూడేళ్ల కిందట చనిపోయారు. ఇద్దరు తోబుట్టువులకు వివాహాలయ్యాయి. తల్లి లవకుమారి ఉన్నారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

వివాహిత మృతి కేసులో మూడేళ్ల జైలు

అయ్యన్నపేట, పూసపాటిరేగ, న్యూస్‌టుడే: మహిళకు వరకట్నం వేధింపులు, హత్య కేసులో ఆమె భర్తకు జైలు శిక్ష, జరిమానా విధించినట్లు ఎస్పీ ఏఆర్.దామోదర్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా బూర్జ గ్రామానికి చెందిన మడపాన సుధీర్‌కు పొందూరు మండలం ఎగటిపేట గ్రామానికి చెందిన సోనియాతో 2021లో వివాహం జరిగింది. అనంతరం జిల్లాలోని పూసపాటిరేగ మండలం సాలిపేటకు వలస వచ్చారు. సుధీర్, అతని తల్లిదండ్రులు అదనపు కట్నం కోసం సోనియాను శారీరకంగా, మానసికంగా వేధించారు. తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె 15 డిసెంబరు 2021న పూసపాటిరేగలోని తన నివాసంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె తల్లి జి.పైడమ్మ ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్సై జయంతి సుధీర్‌పై వరకట్న వేధింపులు, హత్యానేరం కింద కేసు నమోదు చేశారు. దీనిపై నేరం రుజువు కావడంతో విజయనగరం 5వ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి ఎన్.పద్మావతి నిందితుడికి మూడేళ్ల జైలుశిక్ష, రూ.5వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చినట్లు ఎస్పీ వెల్లడించారు.

NCL GROUP WALK-IN INTERVIEW NAGARJUNA RMC Powering Constructions
NCL Industries Limited, a leading Building Materials Manufacturing Company is looking for suitable candidates for its Ready Mix Concrete (RMC) Division.
Sales Assistants - Ready Mix Concrete (RMC)
• Location : Vellanki
Qualification: 10th / Intermediate with preferably Min. 2yrs. Experience in Sales / any work experience. Two wheeler is mandatory.
Interested Candidates may walk-in for interview at the below mentioned venue, along with resume, Certificates and a photograph.
Date: 21.01.2026 (Wednesday)
Time: 10.00 am to 5.00 pm
Venue: Nagarjuna RMC
Sy. No. 228/1&5,Vellanki Village, Anandapuram Mandal, Bhimili Post, Behind Bk Steel Ltd, Visakhapatnam-531163
Contact No. 9121709494 / 9133330238
mail bio-data to careers@nclind.com
Scan the QR code for location details.
NCL INDUSTRIES LIMITED

'వారికి బీసీలంటే చిన్నచూపు'

మాట్లాడుతున్న రాష్ట్ర దాసరి కార్పొరేషన్ ఛైర్మన్ రత్నాజీ తదితరులు

కొత్తవలస, న్యూస్‌టుడే: వైకాపా నేతలకు బీసీలంటే గిట్టదని రాష్ట్ర దాసరి కార్పొరేషన్ ఛైర్మన్ పీవీ రత్నాజీ అన్నారు. కొత్తవలసలోని తెదేపా కార్యాలయంలో మండలాధ్యక్షుడు కె.వెంకటరమణతో కలిసి సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కిందిస్థాయి నుంచి ఎదిగిన బీసీ నేతలను హత్యా రాజకీయాలతో వైకాపా అణచివేస్తోందన్నారు. తుని నియోజకవర్గంలోని కోటనందూరు మండలం అల్లిపూడి గ్రామానికి చెందిన తెదేపా నాయకుడు, బీసీ నేత లాలం బంగారయ్యను కిరాతకంగా హతమార్చడమే ఇందుకు నిదర్శనమన్నారు. అధికారం కోల్పోవడంతో బడుగు, బలహీన వర్గాలపై దాడులకు పాల్పడుతున్నారన్నారు. వారి పాలనలో బీసీల సంక్షేమ పథకాల నిధులను దారి మళ్లించారని ఆరోపించారు. సమావేశంలో తెదేపా నాయకులు లెంక శ్రీను, బి.రమేష్, పి.శ్రీను తదితరులు పాల్గొన్నారు.

రుచికి రుచి.. ఆదాయానికి ఆదాయం

మంగళపాలెం బంగారుతీగ చెరకు పంటతో లాభాలు

చెరకు పంట

కొత్తవలస, న్యూస్‌టుడే: విజయనగరం జిల్లా కొత్తవలస ప్రాంతంలో పండించే బంగారుతీగ రకం చెరకుకు డిమాండు ఉంది. ఎక్కువగా మండలంలోని మంగళపాలెం రైతులు ఈ పంట పండిస్తున్నారు. తినడానికి మెత్తగా.. నిండుగా రసంతో తీపిగా, రుచికరంగా ఉండడం దీని ప్రత్యేకం. సాధారణ రకం చెరకు పంచదార ఉత్పత్తి, చెరకు రసం కోసం సాగుచేస్తుంటారు. ఈ రకం చెరకు గట్టిగా ఉంటుంది. ప్రస్తుతం ద్రాక్ష రకం చెరకు మార్కెట్‌లోకి అందుబాటులోకి వచ్చినా బంగారుతీగ రుచి ఉండడం లేదు. పదేళ్ల కిందట అప్పటి వ్యవసాయాధికారి సూచనలతో ఈ రకం పంట సాగు ప్రారంభించారు. వీటి గడలు అయిదారు అడుగుల పొడవు ఉంటాయి. చెరకు గడ ధర రూ.75 నుంచి రూ.100 వరకు పలుకుతుంది. ఒక ముక్కకు 10-15 గడలు వస్తాయి. సెంటులో 160 ముక్కలకు 1600 గడలు వస్తాయి. ఒక్కోగడ రూ.80 చొప్పున విక్రయించగా 1,28,000 ఆదాయం వస్తోంది. కూలీలు, ఎరువులు, నీరు పెటుబడిగా రూ.60 వేలు పోగా రూ.68 వేలు లాభం వస్తుంది.

సాగు ఇలా..

తొలుత గొప్పులు తవ్వి, చెరకు ముక్కలను కొత్త సంవత్సరంలో నాటుతారు. ★ ప్రతి మొక్కకు నీరందేలా కాలువలు తీస్తారు. ఎరువులు వేస్తారు. ★ పుచ్చురాకుండా ఉద్యానాధికారి సూచనలతో మందులు వేస్తారు. ★ 15 రోజులకోసారి గడ బయటకు కనిపించకుండా మొక్క ఆకుల్ని చుట్టి కడతారు. ★ గడ నిటారుగా పెరగడానికి కర్రలు కడతారు. ఇలా తొమ్మిది నెలలపాటు సేవ చేస్తారు. ★ ఈవిధంగా శ్రమ ఎక్కువగా ఉండడం వల్ల నేటి తరం రైతులు దీని సాగుపై వెనుకంజ వేస్తున్నారు. తొమ్మిది నెలల్లో పంట చేతికి వస్తుందని, సరైన సస్యరక్షణ చర్యలు చేపడితే ఈ పంటకు లాభాలు వస్తాయని రైతు శ్రీను చెబుతున్నారు.

పోక్సో కేసులో 20 ఏళ్ల జైలుశిక్ష

విజయనగరం నేరవార్తా విభాగం, అయ్యన్నపేట, న్యూస్‌టుడే: బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో అరెస్టయిన పూసపాటిరేగ మండలం పేరాపురం గ్రామానికి చెందిన పాండ్రంకి సురేష్‌పై నేరం రుజువుకావడంతో 20 ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ సోమవారం పోక్సో న్యాయస్థానం తీర్పునిచ్చింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఖజానారావు తెలిపిన వివరాల ప్రకారం.. పేరాపురానికి చెందిన సురేష్ ప్రేమ పేరుతో ఓ బాలికను నమ్మించి శారీరక సంబంధం ఏర్పరచుకుని, మోసం చేశాడు. ఆమె ఫిర్యాదుమేరకు పూసపాటిరేగ పోలీసులు కేసు నమోదు చేసి అతన్ని కోర్టులో హాజరుపర్చారు. విచారణ అనంతరం న్యాయమూర్తి అతనికి పైశిక్షతోపాటు రూ.2,500 జరిమానా, బాలికకు రూ.5 లక్షల పరిహారం మంజూరు చేశారు.

విగ్రహం ధ్వంసం చేసింది వైకాపా కార్యకర్తలే

ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు

లక్కవరపుకోట, న్యూస్‌టుడే: మండలంలోని సీతారాంపురం గ్రామంలో ఈ నెల 16న ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసం చేసిన కేసులో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ ఆర్.గోవిందరావు సోమవారం తెలిపారు. సీతారాంపురానికి సమీపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని వైకాపా కార్యకర్తలైన గ్రామానికి చెందిన తూర్పాటి అనిల్(26), అతని స్నేహితుడు కొట్యాడ గ్రామ శివారు నాయుడుపేటకు చెందిన జుత్తాడ రవిచంద్ర(26) ఈ నెల 16న రాత్రి 12 గంటల సమయంలో ధ్వంసం చేశారు. ఈ ఘటనపై ముక్కా కిశోర్‌కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. విగ్రహం ధ్వంసం చేయడానికి వారు వినియోగించిన ఇనుప రాడ్డు, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. వీరిని గొల్జాం గ్రామ కూడలి వద్ద అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. సీఐ ఎల్.అప్పలనాయుడు, ఎస్సై నవీన్ పడాల్ ఉన్నారు.

వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ గోవిందరావు

EENADU e Classifieds

HEALTH & CARE
NEURO
నిర్మల న్యూరో & జనరల్ మెడికల్ సెంటర్
Dr.Nirmala Vangapandu M.D.(Gen.Med) DM (Neuro) JIPMER Specialist in Brain & Nerve Problems & General Physician
మెదడు, నరములు & వెన్నెముక వ్యాధి నిపుణులు
R.T.C.కాంప్లెక్స్ ఎదురుగా, INOX ఎదురుగా, VZM
FOR APPOINTMENT : 63054 71147

REAL ESTATE
FLAT FOR SALE
3BHK Flat For Sale G2, 1st Floor E/F, 1380 Sft, Bhagyalakshmi Enclave Easy buy showroom backside Ring Rd. VZM ✆9182650432.

ప్రకటన చిన్నదైనా స్పందన అతివేగం ఈనాడు క్లాసిఫైడ్స్ 5 లైన్ల ప్రకటన కేవలం 315 /- (GST 5% అదనం) మాత్రమే సంప్రదించండి: 8008597609

VZM రామనారాయణం టెంపుల్ దగ్గర వుడా లేఅవుట్‌లో 3BHK 1st ఫ్లోర్ & జమ్మునారాయణపురంలో 100గ|| ఇల్లు కలదు. సం|| 8919905161.

HOUSE FOR SALE
Independent House for Sale 267 Sq.Y N/F, Ground / First Floor, at K.L.Puram, VZM C: 8074031348, 9705563456.

PLOT FOR SALE
CMR Layout 267 Sq.Y (40X60) S/F, Vuda Site for Sale,. Near to Vizag Road, Vizianagaram C: 8074031348, 9705563456.

JOBS
Wanted Experienced Female Tele Callers for Akshaya Industries Wholesale Furniture Factory at Raghu College, Tagarapuvalasa, Vizianagaram. Fixed Salary + Incentives. ✆ 8096806969.

హేలాపురి ఫ్యామిలీ రెస్టారెంట్, RTC కాంప్లెక్స్ దరి, విజయనగరంలో పనిచేయుటకు వెయిటర్స్ కావలెను. (పార్ట్ టైం & ఫుల్ టైం) Cont: 8978898343.

అన్ని అవుట్‌సోర్సింగ్ పద్ధతిలో పనిచేయుటకు సూపర్‌వైజర్స్, కంప్యూటర్ ఆపరేటర్స్, ఫైర్ & సేఫ్టీ సెక్యూరిటీ, హౌస్ కీపింగ్, హెల్పర్స్. 10th- డిగ్రీ, ITI, B.టెక్. జీ: 18K-35K. ✆ 9030569428, 9573635594.

Exp. నర్సులు/ ఆయాలు/ వార్డ్ బాయ్స్ కావలెను. జీతం: Rs: 20,000/- నుండి 25,000/- వరకు. కూకట్‌పల్లిలో Hyd ✆ 6302532832, 8019117633.

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

రైతేరాజు

కొబ్బరిలో నల్లి నివారణ చర్యలిలా..

తెగులు ఆశించిన కొబ్బరి

కొబ్బరి చెట్లను ఆశించే ఇరియోఫిడ్ నల్లి నివారణకు రైతులు తగిన సస్యరక్షణ చర్యలు పాటించాలని కురుపాం ఉద్యానశాఖాధికారిణి సీహెచ్.గిరిజ సూచించారు. నల్లి ఆశించిన కాయలు, పిందెలను తోట నుంచి ఏరివేసి నాశనం చేయాలి. ఏడాదికోసారి ఒక్కో చెట్టుకు 5-10 కిలోల వేప పిండిని పాదుల్లో వేయాలి. అంతరపంటలుగా కోకో, అరటి, కంద, పసుపు వేయాలి. దీంతో నల్లి ఉధృతిని తగ్గించవచ్చు. వేపనూనెను లీటరు నీటికి 5.0 మి.లీ. కలిపి గెలలపై పడేలా పిచికారీ చేయాలి. 10 మి.లీ. వేప రసాయనానికి 10 మి.లీ. నీరు కలిపి వేరు ద్వారా మొక్కకు అందించాలి. వేరు ద్వారా ఏడాదికి మూడుసార్లు మందుని మొక్కలకు అందించాలి. - న్యూస్‌టుడే, కురుపాం

సస్యరక్షణతోనే తోటల్లో దిగుబడులు

కురుపాం గ్రామీణం, న్యూస్‌టుడే: సరైన సస్యరక్షణ చర్యలతో పంటను పురుగులు, తెగుళ్ల నుంచి కాపాడుకోవచ్చని విజయనగరం ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డా.కె.లక్ష్మణ్ అన్నారు. రైతుల ప్రశ్నలకు సమాధానమిచ్చారు.

?: ప్రశ్న: జీడిమామిడి కాండంలో పురుగు తొలిచి మొక్క చనిపోతుంది. ఏం చేయాలి? - అనిల్ దొర, భామిని

☛: సమాధానం: కాండం, వేరు తొలిచే పురుగు నిర్లక్ష్యం చేసిన ముదురు తోటలను మాత్రమే ఆశిస్తుంది. నివారణకు చెట్ల కాండం మొదలు, భూమిపైన కనపడే వేర్లను సన్నని ఇనుప తీగతో చేసిన బ్రష్‌తో తుడవాలి. పూర్తిగా తడిచేలా 5శాతం వేపనూనె ద్రావణాన్ని నాలుగు నెలలకోసారి ఏడాదిలో పిచికారీ చేయాలి. పురుగు ఆశించిన చెట్ల నుంచి బంక కారుతుంటుంది. వెంటనే బెరడ చెక్కి రంధ్రం నుంచి సన్నని ఇనుపచువ్వ సాయంతో లద్దెపురుగును తొలగించి, లీటరు నీటికి కార్బరిల్ 4 గ్రాములు కలిపి వేయాలి.

?: జీడి పూత నిలబడాలంటే సస్యరక్షణ ఏం పాటించాలి? - భాస్కరరావు, దురిబిలి

☛: తొలగించిన కొమ్మల గాయాలపై లీటరు నీటికి బ్లైటాక్స్ 10 గ్రా. కలిపి పిచికారీ చేయాలి. దీనివల్ల తెగుళ్లు సోకవు. కొత్త చిగుళ్లు వచ్చి పూత వస్తుంది. పశువుల గత్తం 50 కిలోలు, సూపర్ ఫాస్ఫేట్ 2 కిలోలు, పొటాష్ కిలో చొప్పున కలిపి ఒక్కో చెట్టుకు వేయడంతో చిగురు బాగా వస్తుంది. లీటరు నీటికి మోనోక్రోటోఫాస్ లేదా క్లోరిపైరిఫాస్ 1.5 మి.లీ. సాఫ్ పొడి 2 గ్రా. కలిపి వేస్తే తెగుళ్లు, పురుగులను నివారించొచ్చు.

ఫోన్ కొట్టు.. సలహా పొందు

జీవాల పెంపకంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి. పశువులు, మేకలకు వ్యాధులు సోకకుండా ముందస్తు ఎలాంటి టీకాలను వేయాలి. దాణా, కోళ్ల పెంపకంలో జాగ్రత్తలు వంటి సలహాల కోసం 83328 18498 నంబరును సంప్రదించాలని కురుపాం పశువైద్యురాలు కె.శైలజ తెలిపారు.

కుండీల్లో కూరగాయల సాగు బాగు

గుమ్మలక్ష్మీపురం, న్యూస్‌టుడే: పెరడు లేనివారు మొక్కలను కుండీల్లో పెంచవచ్చని, సరైన జాగ్రత్తలు పాటిస్తే తాజా కూరగాయలను ప్రతిరోజూ ఆహారంగా తీసుకోవచ్చని వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త తేజేశ్వరరావు సూచించారు. కుండీలను బాల్కనీ, వరండాల్లో మిద్దెలపై ఉంచి మొక్కలను పెంచవచ్చు. ఇసుక, మట్టి, పశువుల ఎరువు కలిపిన మిశ్రమంతో వాటిని నింపాలి. అధిక తేమ బయటికి వెళ్లేందుకు వీలుగా ప్రతి దానికీ అడుగున బెజ్జాలుంచాలి. ఇవి పూడికపోకుండా పెంకు ముక్కలు బెజ్జంపైన పేర్చాలి. మిరప, టమాటా, దనియాలు, బెండ వంటి కూరగాయలను వీటిల్లో పెంచవచ్చు. ఒక పంట తర్వాత కుండీలోని మట్టినంతా బయటకు తీసి అందులో వేర్లు లేకుండా శుభ్రం చేసి కొన్ని రోజులు ఎండలో ఉంచాలి. తర్వాత ఈ మట్టిలో ఏదైనా జీవన ఎరువు, వర్మీకంపోస్టు సగం కలిపి కుండీలో నింపి మొక్కలు వేయొచ్చు. సరైన సమయంలో కాలాన్ని బట్టి, మొక్క పొడవు, పంటను బట్టి నీటి తడులిస్తూ ఉండాలి. పట్టణాల్లో పెరటిపంట సాధ్యం కాని వారికి ఈ సాగు ఎంతగానో ఉపయోగపడుతుంది.

(c) eenadu

బొబ్బిలి
●బొబ్బిలి ●రాజాం ●గజపతినగరం ●చీపురుపల్లి

మేమున్నాం.. మీకు తోడుగా (10 AM TO 1 PM)
బొబ్బిలి - 80085 74367
గజపతినగరం - 80085 74332
రాజాం - 80085 74308
గరివిడి- 80085 74348

? కొల్లివలసలోని కాలువల్లో చెత్త పేరుకు పోయింది. - **స్థానికులు** ★ సిబ్బందితో కాలువల్లోని చెత్త తొలగింపజేస్తాం.
- ఆర్.నీలిమ, డిప్యూటీ ఎంపీడీవో - తెర్లాం

? గోపన్నవలస బెవర వీధిలో రహదారి లేదు. - **యువత** ★ ప్రతిపాదనలు పంపిస్తాం **- హరికృష్ణ, పీఆర్ ఏఈ** - మెరకముడిదాం

? కొత్తవలస వార్డు పరిధిలోని ప్రాథమికోన్నత పాఠశాల ఎదురుగా చెత్త కుప్పలుగా పేరుకుపోయింది. **- స్థానికులు** ★ చర్యలు చేపడతాం. **- ప్రసాద్, శానిటరీ ఇన్‌స్పెక్టర్** - న్యూస్‌టుడే, రాజాం పట్టణం

? కంచరాంలోని కాలువలు వ్యర్థాలతో నిండిపోయాయి. దుర్వాసన వస్తోంది. **- స్థానికులు** ★ వ్యర్థాలు తొలగిస్తాం. **- ఆనందరావు, ఎంపీడీవో** - రాజాం గ్రామీణం

? నీలావతి శ్మశానవాటిక రహదారిపై చెత్త కుప్పలుగా పేరుకుపోయింది. **- స్థానికులు** ★ చెత్తను తొలగిస్తాం. **- విజయ్‌కుమార్, డిప్యూటీ ఎంపీడీవో** - గంట్యాడ గ్రామీణం

? మామిడివలసలో పొలాలకు వెళ్లే రహదారి బాగోలేదు. **- రైతులు** ★ నిధుల మంజూరుకు ప్రతిపాదనలు పంపిస్తాం. **- త్రినాథరావు, ఏపీవో** - రామభద్రపురం

నీటి వృథా ఆగింది
స్పందనకు వందనం

గంట్యాడ గ్రామీణం: బుడతనాపల్లిలో కుళాయిలకు మూతలు లేకపోవడంతో నీరు వృథాగా పోయేది. దీనిపై 'ఈనాడు'లో ఇటీవల వార్త ప్రచురించడంతో అధికారులు స్పందించారు. సోమవారం కుళాయిలకు మూతలు బిగించారు.

కిక్కిరిసిన ఆర్టీసీ కాంప్లెక్స్

రామభద్రపురం, న్యూస్‌టుడే: సంక్రాంతి ముగియడంతో సొంతూళ్లకు వచ్చిన వారు తిరుగు ప్రయాణమవుతున్నారు. దీంతో సోమవారం రామభద్రపురం బస్టాండు ప్రయాణికులతో కిటకిటలాడింది. సరిపడినన్ని బస్సులు లేకపోవడంతో అవస్థలు పడ్డారు.

లక్ష్యం ఘనం.. అమలు శూన్యం

న్యూస్‌టుడే - సంతకవిటి

క్షేత్రస్థాయిలో రైతుల సమస్యలు తెలుసుకుని, వాటికి పరిష్కారం చూపి, మేలైన దిగుబడులు సాధించేందుకు ప్రభుత్వం పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. యాజమాన్య పద్ధతులు, పంటల సస్యరక్షణ చర్యల గురించి చెప్పడం.. రసాయన ఎరువుల వాడకం తగ్గించడం, యాంత్రీకరణతో రైతులకు లాభసాటి వ్యవసాయంపై అవగాహన కల్పించడం దీని లక్ష్యం. ప్రతి మంగళ, బుధ వారాల్లో గ్రామాల్లో వ్యవసాయ, అనుబంధశాఖల అధికారులు కార్యక్రమంలో పాల్గొనాలి. కానీ వ్యవసాయశాఖ అధికారులు తప్ప అనుబంధ శాఖల సిబ్బంది రావడంలేదు. దీంతో ప్రభుత్వం ఆశించిన ఫలితాలు అందడంలేదు.

● రాజాం నియోజకవర్గంలోని రాజాం, సంతకవిటి, రేగిడి, వంగర మండలాల పరిధిలో 48,410 ఎకరాల్లో రైతులు రబీలో మొక్కజొన్న, అపరాలు, వేరుసెనగ, రాగులు, ఉలవలు, చెరకు, నువ్వులు సాగుచేస్తున్నారు. ఎరువులు, పురుగు మందులు, సేంద్రియ ఎరువుల వినియోగంపై, పంటల మార్కెటింగ్ తదితర అంశాలపై రైతులకు సకాలంలో సూచనలు, సలహాలు అందించాలి. మద్దతు ధర పొందేలా, రైతులు దళారుల బారిన పడకుండా చైతన్యం కల్పించాలి. కానీ క్షేత్రస్థాయిలో అలా జరగడంలేదు.

అక్కరాపల్లిలో పొలం పిలుస్తోంది కార్యక్రమంలో వ్యవసాయశాఖ అధికారులు, రైతులు

రబీకి సంబంధించి మండలాల వారీగా పంటల వివరాలు (హెక్టార్లలో)

మండలం	మొక్కజొన్న	పెసర	మినుములు	చెరకు
వంగర	791	290	410	125
రేగిడి	1,385	404	1677	850
సంతకవిటి	1,695	520	2535	155
రాజాం	1,445	501	358	19

హాజరు కావాల్సిన శాఖలివే..
వ్యవసాయశాఖతో పాటు, రెవెన్యూ, ఉద్యానవన, పశుసంవర్ధక, మార్కెటింగ్, మత్స్య శాఖల అధికారులు విధిగా హాజరుకావాలని ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. మండల, నియోజకవర్గస్థాయి అధికారులెవరూ పట్టించుకోవడంలేదు. వ్యవసాయశాఖ సిబ్బంది తప్ప మిగిలినవారు గ్రామాల్లో నిర్వహిస్తున్న సమావేశాలకు హాజరుకావడంలేదు.

ఉన్నతాధికారులకు తెలియజేస్తాం..
పొలం పిలుస్తోంది కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు పాల్గొనకపోవడం వాస్తవమే. అందరూ వస్తే రైతులకు అన్ని అంశాలపై అవగాహన కల్పించేందుకు అవకాశం ఉంటుంది. మేలైన దిగుబడులు పొందేలా, మార్కెటింగ్ చేసుకునేలా చైతన్యం కల్పించవచ్చు. విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. అందరూ హాజరయ్యేలా చూస్తాం.
- కె.చంద్రరావు, వ్యవసాయశాఖ ఏడీఏ, రాజాం

కూరగాయల ధరలు
రాజాం రైతుబజారులో సోమవారం కూరగాయల ధరలు (కి.లో రూ.లలో).. ● టమాటా: 30 ● వంకాయలు: 50 ● దొండ: 40 ● బీర: 60 ● బెండ: 40 ● కాకర: 40 ● చిక్కుడు: 30 ● ఆనపకాయ (ఒకటి): 25 ● అరటి (జత): 20 ● మునగ: 80 ● ఉల్లి: 30 ● బంగాళదుంపలు: 25 ● అల్లం: 80 ● వెల్లుల్లి: 120 ● పచ్చిమిర్చి: 70 ● క్యాబేజీ: 30 ● క్యారెట్: 40 - న్యూస్‌టుడే, రాజాం

తెరపై ఈనాడు
✦ ఎస్వీసీ సీతారామా: **అనగనగా ఒక రాజు, ది రాజాసాబ్** ✦ ఎస్వీసీ సీతారామా మినీ: **నారీ నారీ నడుమ మురారి** ✦ ఎస్వీసీ అప్సర: **మన శంకరవరప్రసాద్‌గారు** - న్యూస్‌టుడే, రాజాం ✦ లక్ష్మీ: **అనగనగా ఒక రాజు** ✦ వాసవి: **భర్త మహాశయులకు విజ్ఞప్తి** ✦ టీబీఆర్ స్క్రీన్-1: **మన శంకరవరప్రసాద్‌గారు** ✦ టీబీఆర్ స్క్రీన్-2: **నారీ నారీ నడుమ మురారి** - న్యూస్‌టుడే, బొబ్బిలి

కనుల పండువగా జాతర

ఆకట్టుకున్న అఘోరా నృత్యం

సంతకవిటి, న్యూస్‌టుడే: సంతకవిటి మండలం సురవం గ్రామంలో మూడోరోజు సోమవారం బాలఅన్నమ్మ పేరంటాల జాతర కనుల పండువగా జరిగింది. వందలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తుల దర్శనార్థం అమ్మవారి ఉత్సవ మూర్తులను ఊరేగించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అఘోరా నృత్యం ఆకట్టుకుంది. బాలఅన్నమ్మ పేరంటాను మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం తదితరులు దర్శించుకున్నారు.

నూనె పంటల సాగుపై దృష్టిపెట్టండి
బొబ్బిలి గ్రామీణం: నూనె పంటల సాగుపై రైతులు ప్రత్యేక దృష్టిసారించి వేరుసెనగ, నువ్వు పంటల విస్తీర్ణం పెంచాలని విజయనగరం ఏరువాక కేంద్రం సమన్వయకర్త కెల్ల లక్ష్మణరావు కోరారు. సోమవారం అలజంగిలో రైతులకు అవగాహన కల్పించారు. పంటల సాగు, యాజమాన్య పద్ధతుల గురించి వివరించారు. అధిక దిగుబడులు సాధించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేశారు. నువ్వు విత్తనాలు ఎస్సీ రైతులకు ఉచితంగా పంపిణీ చేశారు. ఏవో శ్యామ్‌సుందర్, సిబ్బంది పాల్గొన్నారు.

ఉచిత నేత్ర వైద్య శిబిరం
బొబ్బిలి గ్రామీణం: గొంగాడవలసలో గ్రామ సేవాసమితి ఆధ్వర్యంలో సోమవారం ఉచిత నేత్ర వైద్య శిబిరం జరిగింది. 135 మందికి పరీక్షలు నిర్వహించారు. 55 మందికి శస్త్రచికిత్సలు అవసరమని గుర్తించారు. బొబ్బిలి, సీతానగరం, బలిజిపేట మండలాల పరిధిలోని గ్రామాల నుంచి రోగులు వచ్చారు. విశాఖ శంకర్ ఫౌండేషన్ వైద్యురాలు పి.రేవతి పరీక్షలు నిర్వహించారు. వచ్చిన వారికి భోజనాలు ఏర్పాటు చేసినట్లు సేవా సమితి ప్రతినిధి శంకరరావు తెలిపారు.

కాలువ ఇలా.. సాగునీరు ఎలా?

బొబ్బిలి మండలం సీతయ్యపేట, రాజుపేట, దిబ్బగుడివలస తదితర గ్రామాలకు సాగునీరు అందించే వెంగళరాయసాగర్ పిల్లకాలువలో 25 ఏళ్ల క్రితం నిర్మించిన సిమెంట్ లైనింగ్ శిథిలమైంది. నీరు ప్రవహించే సమయంలో లీకై వృథాగా పోతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విషయం ఏఈ రాజు వద్ద ప్రస్తావించగా.. ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని తెలిపారు. - న్యూస్‌టుడే, బొబ్బిలి గ్రామీణం

రూ.32 లక్షలు నిరుపయోగం

రామభద్రపురం మండలం రొంపల్లి పంచాయతీలోని వంగపండువలసలో రూ.32 లక్షలతో రక్షిత నీటి ట్యాంకు నిర్మించారు. పూర్తయి నెలలు గడుస్తున్నా.. వినియోగంలోకి తీసుకురాలేదు. తాగునీటికి అవస్థలు పడుతున్నామని గ్రామస్థులు వాపోతున్నారు. వాడుకలోకి తేవాలని కోరుతున్నారు. సమస్యను ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ పవన్‌కుమార్ వద్ద ప్రస్తావించగా త్వరలో వినియోగంలోకి తీసుకొస్తామన్నారు.
- న్యూస్‌టుడే, రామభద్రపురం

కల్వర్టు శిథిలం.. రాకపోకలకు భయం

గంట్యాడ మండలం పెణసాం మీదుగా నీలావతి మార్గంలో కల్వర్టు శిథిలావస్థకు చేరింది. హుద్‌హుద్ తుపాను సమయంలో వంతెన కూలిపోవడంతో పంట పొలాలకు సాగునీటి సరఫరా నిలిచిపోయింది. అధికారులు పట్టించుకోకపోవడంతో గ్రామస్థులే తాటి కర్రలతో తాత్కాలిక వంతెన నిర్మించారు. పెద్ద వాహనాలు రాకపోకలు సాగిస్తుండడంతో కూలేలా ఉంది. ప్రతిపాదనలు పంపామని జేఈ ఆదిమూర్తి తెలిపారు. - న్యూస్‌టుడే, పెదమజ్జిపాలెం (గంట్యాడ గ్రామీణం)

'రెడ్‌బుక్ రాజ్యాంగం అమలుచేస్తున్నారు'

మాట్లాడుతున్న జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే శంబంగి

బొబ్బిలి, న్యూస్‌టుడే: రాష్ట్రంలో అంబేడ్కర్ రాజ్యాంగం అమలుకావడం లేదని, రెడ్‌బుక్ రాజ్యాంగం అమలుచేస్తున్నారని జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ఆరోపించారు. సోమవారం బొబ్బిలి పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే శంబంగితో కలిసి విలేకరులతో మాట్లాడారు. కూటమి నేతలకు దళితులంటే చిన్నచూపని విమర్శించారు. వైకాపా నేతలను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతున్నారన్నారు. ఈనెల 23న విజయనగరంలో వైకాపా జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు చెప్పారు.

ఫ్లెక్సీల చించివేతపై ఫిర్యాదు
సంతకవిటి: సంతకవిటి పోలీస్‌స్టేషన్ పరిధిలోని పొనుగుటివలస కూడలిలో సంక్రాంతి సందర్భంగా ఏర్పాటు చేసిన జనసేన నాయకుల ఫ్లెక్సీని చించివేయడంపై నియోజకవర్గ సమన్వయకర్త పొగిరి సురేష్‌బాబు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడు కె.సురేష్‌గా గుర్తించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. పరిశీలించి, చర్యలు తీసుకుంటామని ఎస్సై గోపాలరావు తెలిపారు.

8 మంది జూదరుల అరెస్టు
రేగిడి: రేగిడి మండలం గుళ్లపాడు సమీపంలో మామిడితోటలో కోడిపందేలు ఆడుతున్న 8 మందిని సోమవారం పట్టుకుని, రూ.9,010 నగదు సీజ్ చేసినట్లు ఎస్సై వి.బాలకృష్ణ తెలిపారు.

మూడు నెలల జైలుశిక్ష
గజపతినగరం: పిరిడి గ్రామానికి చెందిన తాతబాబు, శృతి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా గజపతినగరంలోని సింగపూర్ లాడ్జి వద్ద పురిటిపెంట గ్రామానికి చెందిన వంగర సాంబశివరావు 2020లో కారుతో ఢీకొట్టారు. ఈ కేసులో నిందితుడికి మూడు నెలల జైలుశిక్ష, రూ.500 జరిమానా విధిస్తూ గజపతినగరం కోర్టు న్యాయమూర్తి బి.విజయ్‌రాజ్‌కుమార్ సోమవారం తీర్పు ఇచ్చారని ఎస్సై కిరణ్‌కుమార్‌నాయుడు తెలిపారు. ● దత్తిరాజేరు: ఎస్.బూర్జవలస పోలీసుస్టేషన్ పరిధిలో 2022లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదానికి కారణమైన లారీ చోదకుడు బెహరా కృష్ణ (59)కు గజపతినగరం కోర్టు న్యాయమూర్తి మూడు నెలల జైలు శిక్ష విధిస్తూ సోమవారం తీర్పు ఇచ్చినట్లు ఎస్సై రాజేష్ తెలిపారు. నిందితుడి స్వస్థలం విశాఖపట్నంలోని పెద గంట్యాడ అని పేర్కొన్నారు.

మత్తుకు దూరంగా ఉండాలి

గుర్ల: యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని గుర్ల ఎస్సై పి.నారాయణరావు అన్నారు. చింతలపేట, ఆనందపురం, నడుపూరు గ్రామాల్లోని యువతకు సోమవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. చెడు వ్యసనాలకు బానిస కావద్దని సూచించారు. మహిళలను వేధిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మృతుల కుటుంబాలకు పరామర్శ
రాజాం: రాజాం పట్టణానికి చెందిన రెడ్‌క్రాస్ సంస్థ అధ్యక్షుడు కొత్తా సాయిప్రశాంత్‌కుమార్ తండ్రి అనంతరావు ఇటీవల మృతిచెందారు. చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు సోమవారం రాజాంలోని స్వగృహానికి వెళ్లి పరామర్శించారు. మరో వ్యాపారవేత్త కొత్తా మోహనరావు ఇటీవల కన్నుమూయడంతో ఆయన కుటుంబాన్ని పరామర్శించారు.

మండల సర్వసభ్య సమావేశం నేడు
దత్తిరాజేరు: మండల పరిషత్తు సర్వసభ్య సమావేశం ఎంపీపీ గేదెల సింహాద్రి అప్పలనాయుడు అధ్యక్షతన మంగళవారం జరగనున్నట్లు ఎంపీడీవో కిశోర్ కుమార్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు హాజరుకావాలన్నారు.

పారిశుద్ధ్య సిబ్బంది వస్తున్నారా?
బొబ్బిలి: బొబ్బిలి పురపాలికలో సిబ్బంది పనితీరుపై పుర కమిషనర్ రామలక్ష్మి సోమవారం క్షేత్రస్థాయిలో ఆరా తీశారు. ఇందిరమ్మకాలనీ, ఐటీఐ కాలనీ, ప్రేమనగర్ ప్రాంతాల్లో ఆకస్మికంగా పర్యటించారు. పారిశుద్ధ్య సిబ్బంది ఇంటింటికీ వస్తున్నారా? చెత్త సేకరిస్తున్నారా? అన్నది అడిగి తెలుసుకున్నారు. వీధి దీపాల సమస్యలు తెలుసుకున్నారు.

ఘనంగా నిత్యసహాయ మాత వేడుకలు

ప్రార్థన చేస్తున్న మత పెద్దలు

దత్తిరాజేరు, న్యూస్‌టుడే: దత్తిరాజేరు మండలం పెదమానాపురం చర్చి కాలనీలోని ఆర్జీఎం చర్చిలో సోమవారం నిత్యసహాయ మాత వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా విశాఖకు చెందిన క్రైస్తవ మత పెద్ద ఉడుముల బాల వచ్చారు. ఏటా జనవరిలో వేడుకలను నిర్వహిస్తారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి.

బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం

బాధిత కుటుంబంతో సంఘ సభ్యులు

మెంటాడ, న్యూస్‌టుడే: మెంటాడకు చెందిన 'మన ఊరు-మన బాధ్యత' సేవా సంఘం సభ్యులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గ్రామానికి చెందిన బండారు స్వామినాయుడు గతనెలలో రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందారు. చోదకునిగా పనిచేస్తూ.. భార్య, ఇద్దరు పిల్లలతో జీవనం సాగించేవారు. ఇంటిపెద్ద మృతితో దిక్కుతోచని స్థితిలో ఉన్న కుటుంబానికి సంఘ సభ్యులు, గ్రామస్థులు అండగా నిలిచారు. రూ.53,500 ఆర్థిక సాయం అందించారు.

సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలి

అవగాహన కల్పిస్తున్న ఎస్సై దామోదరరావు, సిబ్బంది

చీపురుపల్లి, న్యూస్‌టుడే: ద్విచక్ర వాహనాలపై ఇద్దరు కన్నా ఎక్కువ వ్యక్తులు ప్రయాణించి ప్రమాదాలకు గురికావద్దని చీపురుపల్లి ఎస్సై ఎల్.దామోదరరావు సూచించారు. సంక్రాంతికి వచ్చిన ప్రయాణికులు సురక్షితంగా గమ్య స్థానాలకు చేరుకోవాలని కోరారు. ఈ మేరకు సోమవారం పోలీస్ సిబ్బంది చీపురుపల్లిలో ప్లకార్డులు పట్టుకుని అవగాహన కల్పించారు. మద్యం తాగి, చరవాణిలో మాట్లాడుతూ.. వాహనాలు నడపడం నేరమన్నారు. ★ **రామభద్రపురం:** ప్రమాదాల నివారణ అందరి బాధ్యత అని సీఐ నారాయణరావు, ఎస్సై ప్రసాదరావు అన్నారు. రామభద్రపురం జాతీయ రహదారిపై రహదారి భద్రతపై సోమవారం అవగాహన కల్పించారు. మద్యం తాగి వాహనాలు నడిపితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఆత్మీయ కలయిక

గుర్ల మండలం కెల్ల ఉన్నత పాఠశాలలో 2005-06లో పదో తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థులు సోమవారం పాఠశాలలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. నాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకొని రోజంతా ఆనందంగా గడిపారు. మిత్రుల యోగ క్షేమాలను తెలుసుకున్నారు. తమకు పాఠాలు బోధించిన గురువులను సత్కరించారు. - న్యూస్‌టుడే, గుర్ల

రూ.3.50 లక్షలతో పూడికల తొలగింపు
రేగిడి: రేగిడి మండలం తాటిపాడు వద్ద తోటపల్లి ప్రధాన కాలువకు ఉపకాలువగా ఉన్న బూరాడ ఛానెల్‌లో రూ.3.50 లక్షలతో పూడికతీత పనులు సోమవారం ప్రారంభమయ్యాయి. ఏపీవో హరనాథ్ పరిశీలించారు. 1.5 కి.మీ పొడవు ఉపాధిహామీ నిధులతో పనులు చేపడుతున్నామన్నారు.

సౌండ్ సిస్టం వితరణ.. చీపురుపల్లి గ్రామీణం: పేరిపి ఉన్నత పాఠశాలకు అదే గ్రామానికి చెందిన పెనుమజ్జి సత్యనారాయణ రూ.20 వేలు విలువ చేసే సౌండ్ సిస్టంను సోమవారం అందజేశారు. హెచ్ఎం సుధారాణి, సర్పంచి కె.పృథ్వీరాజ్, అభినందించారు.

CHANGE OF NAME
YADLA RAJU D/O YADLA NARAYANAPPADU (OLD NAME), 30 years, Resident at GOLLAVALASA VILLAGE, SANTHAKAVITI MANDAL, VIZIANAGARAM Dist -532123. My Name is changing from **YADLA RAJU D/O YADLA NARAYANAPPADU** to **YADLA RAJESWARI DIO YADLA NARAYANAPPADU** (NEW NAME)

పొంచి ఉన్న ప్రమాదం

గుర్ల మండలం కొండగండ్రేడు వంతెన రెయిలింగ్ విరిగి ప్రమాదకరంగా తయారైంది. దీనిమీదుగా నిత్యం పది గ్రామాల ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. ఏ మాత్రం ఆదమరిచినా వంతెన కిందపడి ప్రమాదాలకు గురయ్యే అవకాశముందని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు. విషయం ర.భ.శాఖ డీఈఈ ప్రభు వద్ద ప్రస్తావించగా.. చర్యలు తీసుకుంటామన్నారు. - న్యూస్‌టుడే, గుర్ల

శిథిల భవనంలోనే పశువైద్యం

శిథిలావస్థలో బుడతనాపల్లి ఆసుపత్రి

గంట్యాడ మండలం బుడతనాపల్లి, వసాది, పెంటశ్రీరాంపురం, పెదమజ్జిపాలెం గ్రామాల్లో పశువైద్య కేంద్రాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. గోడలు బీటలువారడంతో స్లాబ్ పెచ్చులూడిపడుతున్నాయి. వర్షాలు వస్తే గదుల్లో నీరు నిలిపోతోంది. ఎప్పుడు ఏం ప్రమాదం సంభవిస్తుందోనని వైద్య సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారు. మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు. సమస్యను పశువైద్య శాఖ సహాయ సంచాలకుడు రెడ్డి కృష్ణ వద్ద ప్రస్తావించగా.. ఉన్నతాధికారులకు నివేదించామని, సమస్య పరిష్కరిస్తామన్నారు. - న్యూస్‌టుడే, గంట్యాడ గ్రామీణం

అధ్వాన దారి.. అద్దంలా మారి

న్యూస్‌టుడే - బొబ్బిలి, రామభద్రపురం, తెర్లాం

మరమ్మతుల అనంతరం రామభద్రపురం- బొబ్బిలి మధ్య రహదారి

గత ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో మూడు జిల్లాలతో పాటు ఒడిశాను అనుసంధానించే చికలపాలెం-రామభద్రపురం- రాయగడ (సీఆర్ఆర్) రహదారి అధ్వానంగా ఉండేది. వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. ఎన్నో ప్రమాదాలు జరిగాయి. చాలా కుటుంబాలు రోడ్డున పడ్డాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక సీఆర్ఆర్ రహదారి పరిధిలోని ఉత్తరావల్లి కూడలి నుంచి పాతబొబ్బిలి వరకు 13 కి.మీల మేర మరమ్మతులకు రూ.4.50 కోట్లు మంజూరు చేసింది. పనులు పూర్తవడంతో వాహనాలు రయ్‌రయ్ మంటున్నాయి.

గతంలో ఈ దారిలో పండగ సమయాల్లో అధిక సంఖ్యలో ప్రమాదాలు జరిగేవి. గతేడాది జనవరిలో ఏడు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందగా, నలుగురు గాయపడ్డారు. పనులు పూర్తవడంతో ఈ ఏడాది ప్రమాదాలు తప్పాయి. పండగకు సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారంతా ఆనందం వ్యక్తం చేశారు. తెర్లాం, బాడంగి, రామభద్రపురం, బొబ్బిలి మండలాల్లో రాకపోకలకు ఇబ్బందులు తీరాయి. సంక్రాంతి పండగకు దూరప్రాంతాల నుంచి ప్రజలు వస్తారనే ఉద్దేశంతో ఆయా కీలక రహదారులకు మరమ్మతులు చేపట్టామని బొబ్బిలి ర.భ.శాఖ ఏఈ అప్పలరాజు తెలిపారు. కల్వర్టుల పనులు కూడా చేపడుతున్నామన్నారు.

తెర్లాం- బొబ్బిలి పరిధిలో..
నియోజకవర్గంలో మరో కీలకమైన బొబ్బిలి-తెర్లాం రోడ్డు అధ్వానంగా ఉండేది. వైకాపా హయాంలో నిర్లక్ష్యం చూపడంతో పూర్తిగా పాడైంది. కూటమి వచ్చాక రహదారి ప్రాధాన్యతను గుర్తించి రూ.4.50 కోట్లతో మరమ్మతులు చేపట్టారు. గతంలో వాహనాలు కూరుకుపోయేవి. ప్రధానంగా గోతులు పూడ్చి, తారుపూత వేశాక సమస్యకు తెరపడింది. గతేడాది జనవరిలో అయిదు ప్రమాదాలు జరిగాయి. ఒకరు మృతి చెందగా.. ఆరుగురు గాయపడ్డారు. ఈ ఏడాది ఆ బాధ తప్పింది.

ముందస్తు చికిత్సలతో వ్యాధులు దూరం

గంట్యాడ: పశువులకు టీకాలు వేస్తున్న డీడీ దామోదర్‌రావు

పెదమజ్జిపాలెం(గంట్యాడ గ్రామీణం), న్యూస్‌టుడే: ముందస్తు చికిత్సలతోనే పశువులకు సోకే వ్యాధులను నివారించగలమని పశువైద్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ దామోదర్‌రావు అన్నారు. సోమవారం గంట్యాడ మండలం రామవరం, గింజేరు గ్రామాల్లో శిబిరాన్ని పరిశీలించారు. ఏడీ రెడ్డి కృష్ణ, పశువైద్యులు సత్యనారాయణ, అంజలి పాల్గొన్నారు. ✧ **మెంటాడ:** మీసాలపేటలో ఉచిత పశు వైద్య శిబిరాన్ని గజపతినగరం ఏడీ చంద్రశేఖర్ పరిశీలించారు. ✧ **రేగిడి:** అంబకండిలో శిబిరాన్ని పశువైద్యాధికారి దుర్గాప్రసాద్ ప్రారంభించారు. ✧ **బొబ్బిలి గ్రామీణం:** కారాడలో 230 పశువులకు వైద్యులు అనిత, సుధాకర్ నట్టల నివారణ మందులు వేశారు. 45 పాడి పశువులకు వ్యాధి నిర్ధారణ, కృత్రిమ గర్భోత్పత్తి ఇంజెక్షన్లు వేశారు. ✧ **గుర్ల:** తెట్టంగి, శేషపుపేట గ్రామాల్లో చికిత్స అందించినట్లు ఏడీ రమణాచలం చెప్పారు. ✧ **దత్తిరాజేరు:** చుక్కపేట, దత్తిరాజేరు, పెదకాద గ్రామాల్లో శిబిరాలు నిర్వహించినట్లు పెదమానాపురం పశువైద్యాధికారి అవినాష్ పేర్కొన్నారు.

'ఉపాధి పథకం పేరు మార్పు సరికాదు'
గజపతినగరం, న్యూస్‌టుడే: ఉపాధిహామీ పథకం పేరు మార్పు సరికాదని సీపీఎం జిల్లా నాయకుడు గొర్లె శ్రీనివాస్ తదితరులు అన్నారు. సోమవారం గజపతినగరం మండలం బంగారమ్మపేటలో కూలీలకు అవగాహన కల్పించారు. కొత్త పథకంతో కూలీలకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్ణయం వెనక్కి తీసుకోవాలన్నారు. నేతలు, కూలీలు పాల్గొన్నారు.

వాహనాల వెలుతురే దిక్కు

దత్తిరాజేరు మండలం పెదమానాపురం పైవంతెన, సంతతోటలో జాతీయ రహదారికి ఇరువైపులా ఏర్పాటుచేసిన విద్యుత్తు దీపాలు వెలగడంలేదు. రాత్రి సమయాల్లో చీకట్లు అలుముకుంటున్నాయని, ప్రయాణం భయంగా ఉంటోందని వాహనచోదకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్యను జాతీయ రహదారి అథారిటీ జేఈ విశాల్ గుప్త వద్ద ప్రస్తావించగా.. సంబంధిత శాఖకు దరఖాస్తు చేశామని, అనుమతులు వచ్చిన వెంటనే ఏర్పాటుచేస్తామన్నారు.
- న్యూస్‌టుడే, దత్తిరాజేరు

శ్రమదానంతో పూడికతీత

గుర్ల, న్యూస్‌టుడే: గరికివలసలోని రైతులు సోమవారం శ్రమదానంతో కాలువను శుభ్రం చేశారు. గడిగెడ్డ రిజర్వాయర్ నుంచి కాలువ ద్వారా సాగునీరు సరఫరా అవుతుంది. పూడికలు ఎక్కువగా ఉండటంతో సాగునీరు సక్రమంగా రాక రబీ పంటలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో రైతులంతా ఏకమై సోమవారం పూడికలు తొలగింపజేశారు. గడిగెడ్డ నీటి సంఘం అధ్యక్షుడు జగన్నాథం, నాయకులు వెంకటరమణ, లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.

PUBLIC NOTICE
Under the instructions of my client **M/S SHRIRAM FINANCE LIMITED, Parvathipuram Branch, Parvathipuram Manyam District,** I issue the following notice to general public. My client intends to grant loan to **Mr. VADDI RAMA MOHANA RAO** S/o V Appa Rao by keeping the below mentioned schedule property as security by way of Registered Mortgage. As such if any one have any claims, charges, mortgages Sale Agreements, Court Attachments, Court disputes etc., shall be informed to the address mentioned below in-writing within seven days from the date of this notices. Otherwise, later objections will not bind my client in this regard.

SCHEDULES OF THE PROPERTY

Item no.01: (Property covered under document No.604/2013) Vizianagaram District, Bobbili Sub-District, Sitanagaram Mandalam Jogampeta Gram panchayat and village covered by S. Nos. 4/1 to 27, 15/1 to 16 part, Western side of road leading from Jogampeta to Bobbili, layout approved by Gram panchayat, Jogampeta in the name SRI SAI GANESH REAL ESTATE LAKSHMI NAGAR, in which **Plot Nos. 72 & 73** measuring East to West 30 feet or 9.15 meters and North to South 50 feet or 15.215 meters totaling 166.66 Sq. yards or 139.99 Sq. meters of vacant sites into a single bit bounded by:

EAST	Plot No.74 site
SOUTH	Plot nos. 119 & 120 sites
WEST	Plot no.71 site
NORTH	20 feet wide road

Item no.02: (Property covered under document No.605/2013) Vizianagaram District, Bobbili Sub-District, Sitanagaram Mandalam Jogampeta Gram panchayat and village covered by S. Nos. 4/1 to 27, 15/1 to 16 part, Western side of road leading from Jogampeta to Bobbili, layout approved by Gram panchayat, Jogampeta in the name SRI SAI GANESH REAL ESTATE LAKSHMI NAGAR, in which **Plot Nos. 42,43 & 44** measuring East to West 60 feet or 18.30 meters and North to South 40 feet or 12.20 meters totaling 266.66 Sq. yards or 223.99 Sq. meters of vacant sites into a single bit bounded by:

EAST	Plot No.41 site
SOUTH	20 feet wide road
WEST	Plot no.45 site
NORTH	22 feet wide road

KODURI SREENIVASA RAO
SMT. SIVA KUMARI JALADI
Advocates,
S-2, Bharat Apartments, Seethammadhara, Visakhapatnam-13. **Mobile No.9885166648**
Mail: sreenivaskoduri@gmail.com
Visakhapatnam
Dt.19.01.2026.

(c) eenadu

విజయనగరం

• విజయనగరం • నెల్లిమర్ల • ఎస్.కోట

ఘనంగా యోగి వేమన జయంతి

చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న కలెక్టర్, జేసీ

విజయనగరం బాబామెట్ట, న్యూస్‌టుడే: తెలుగుజాతి గర్వించదగ్గ మహాకవి యోగి వేమన అని కలెక్టరు ఎస్.రాంసుందర్‌రెడ్డి అన్నారు. యోగి వేమన జయంతిని పురస్కరించుకొని జిల్లా యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం ఆయన చిత్ర పటానికి కలెక్టరు, జేసీ, అధికారులు పూలమలవేసి నివాళులర్పించారు. సమానత్వం, నైతికత, మానవ విలువలపై పద్యాలతో ప్రజలను చైతన్యవంతులు చేశారన్నారు. కార్యక్రమంలో జేసీ సేధుమాధవన్, డీఆర్వో మురళీ, సెట్విజ్ సీఈవో విశ్వేశ్వరరావు పాల్గొన్నారు.

తెరపై ఈనాడు

★ ఎన్సీఎస్ : **ది రాజాసాబ్** ★ శ్రీకృష్ణ : **అనగనగా ఒక రాజు** ★ ఆదిత్య : **నారీ నారీ నడుమ మురారి** ★ లీలామహల్ : **మన శంకరవరప్రసాద్ గారు** ★ రంజనీ స్క్రీన్- 1 : **మన శంకరవరప్రసాద్‌గారు** ★ శివరంజనీ స్క్రీన్-2 : **నారీ నారీ నడుమ మురారీ, అనగనగా ఒక రాజు** ★ హిమగిరి : **మన శంకరవరప్రసాద్‌గారు** ★ సప్తగిరి : **భర్త మహాశయులకు విజ్ఞప్తి** – న్యూస్‌టుడే, కంటోన్మెంట్

మేమున్నాం.. మీకు తోడుగా (10 AM TO 1 PM)

విజయనగరం పట్టణం	80089 02900
విజయనగరం గ్రామీణం	80085 74317
ఎస్.కోట	80085 74326
భోగాపురం	70959 54646

? నగరంలోని అయ్యప్పనగర్‌లో రహదారులు అధ్వానంగా ఉన్నాయి. **- స్థానికులు** ★ నిధుల లభ్యత మేరకు ప్రాధాన్యతా క్రమంలో నిర్మాణానికి చర్యలు తీసుకుంటాం. **- కే.అప్పలరాజు, కమిషనరు, నగర పాలక సంస్థ**

? స్థానిక రెండో డివిజన్ పూల్‌బాగ్ కాలనీ పీజీ కళాశాల దారిలో కాలువలు శుభ్రం చేయడం లేదు. దోమలు ఎక్కువగా ఉన్నాయి. **- స్థానికులు** ★ సిబ్బందిని పంపించి చర్యలు తీసుకుంటాం. **- డాక్టరు కె.సాంబమూర్తి, ప్రజారోగ్య అధికారి, నగర పాలక సంస్థ** – న్యూస్‌టుడే, విజయనగరం పట్టణం

? గుంకలాంకు వెళ్లే దారిలో వీధి దీపాలు లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నాం. కొత్తవి ఏర్పాటు చేయాలి **- స్థానికులు** ★ పరిశీలించి ఏర్పాటు చేస్తాం **- శ్రీనివాసరావు, ఈవోపీఆర్డీ, విజయనగరం** – న్యూస్‌టుడే, విజయనగరం గ్రామీణం

ముత్యాలమ్మ జాతర

మహిళల కోలాటం

వేపాడ, న్యూస్‌టుడే: మండలంలోని దబ్బిరాజుపేట గ్రామంలో ముత్యాలమ్మ జాతర సోమవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. సాయంత్రం మహిళల కోలాటం, తప్పెటగుళ్లు, డీజే నృత్యాలు, బాణసంచా పేలుళ్ల నడుమ అమ్మవారి ఘటాల ఊరేగింపు సందడిగా జరిగింది. గ్రామ పెద్దలు తాడి కృష్ణ, చామంతుల గంగాధర్, కోన సత్యం తదితరులు పాల్గొన్నారు.

పదోన్నతి ఉద్యోగులకు సత్కారం

ఉద్యోగులను సన్మానిస్తున్న ఛైర్మన్

నెల్లిమర్ల, న్యూస్‌టుడే: నెల్లిమర్ల నగర పంచాయతీలో ప్రబంధకుడిగా పనిచేస్తున్న టి.జయరాం రెవెన్యూ అధికారిగా, సీనియర్ సహాయకుడు రమణ ప్రబంధకుడిగా పదోన్నతి పొందారు. అకౌంటెంట్ చంటి బొబ్బిలి మున్సిపాలిటీకి బదిలీ అయ్యారు. వీరిని నగర పంచాయతీ ఛైర్మన్ బంగారు సరోజని, వైస్ ఛైర్మన్ సముద్రపు రామారావు సోమవారం ఘనంగా సత్కరించారు. విధులను సక్రమంగా నిర్వర్తించాలని సూచించారు. నగర పంచాయతీ పెద్దలు లెంక అప్పలనాయుడు, బంగారు శంకర్రావు, భైరెడ్డి కల్యాణ్, కమిషనర్ జనార్దనరావు తదితరులు పాల్గొన్నారు.

ముందే మేల్కొంటే.. గొంతెండాల్సిందే

ఏటా వేసవిలో నగరానికి నీటి ఇక్కట్లు

న్యూస్‌టుడే, విజయనగరం పట్టణం

విజయనగర వాసులను కొన్నేళ్ల నుంచి తాగునీటి సమస్య వేధిస్తోంది. ఇక వేసవి వస్తే పరిస్థితి మరింత తీవ్రమవుతుంది. ఇక్కడ వందేళ్ల నాటి నీటి పథకాలు ప్రజల దాహార్తిని తీరుస్తున్నాయి. నగరానికి నీరందించేందుకు చేపట్టిన తారకరామతీర్థసాగర్ కలగానే మిగిలింది. ముషిడిపల్లి, నెల్లిమర్ల, రామతీర్థాలు పథకాల నుంచి నీరు సరఫరా చేస్తున్నా. పూర్తిస్థాయి అవసరాలు తీరడం లేదు. కొన్నిప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తున్నారు. పూర్తిస్థాయిలో కుళాయిలు లేవు. బోర్లపై ఆధారపడుతున్నారు. అధికారులు ముందుగా మేల్కొంటే సమస్య గట్టెక్కించవచ్చు.

స్టేడియంపేట వద్ద కుళాయి నీటిని పట్టుకుంటున్న మహిళలు

వేసవిలో 'ఆంధ్ర' నీరే దిక్కు

ఇదీ పరిస్థితి...	
జనాభా	- 3 లక్షలు
రోజుకు నీటి అవసరం	- 40 ఎంఎల్‌డీ
రోజు విడిచి రోజు సరఫరా	- 26 ఎంఎల్‌డీ
కుళాయిల సంఖ్య	- 28,340
బోర్ల సంఖ్య	- 1340
పవర్ బోరు	- 17
ట్యాంకులు	- 06
మరమ్మతులకు గురైన ట్యాంకులు	- 02

వేసవి వస్తే చంపావతి నదిలో నీరు నిండుకుంటాయి. దీంతో ఏటా ఆంధ్ర జలాశయం నుంచి నీటిని చంపావతి నదికి రప్పించి, అక్కడి నుంచి నగరానికి సరఫరా చేస్తున్నారు. నెల్లిమర్ల మొయిద వద్ద రిజర్వాయర్లకు రావడానికి 15 నుంచి 20 రోజులు పడుతుంది. ఈ కారణంగా ముందస్తుగానే నదిలో నీటి నిల్వలను గుర్తించి, నీటి సరఫరాకు నగర పాలక సంస్థ అధికారులు ప్రణాళికలు వేయాలి. 2019లో నగరంలో ఆరేడు రోజుల వరకు కుళాయిల నుంచి నీరు రాకపోవడంతో, 128 కి.మీ. దూరంలోని తోటపల్లి నుంచి తేవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆంధ్ర నుంచి పిట్టాడ, గజపతినగరం, డోలపేట, అక్కడి నుంచి నెల్లిమర్ల మొయిద కూడలి నుంచి రామతీర్థాలు, కుదిపి వరకు చేరుతోంది. వేసవి కార్యాచరణపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. నగరంలో సగం డివిజన్లకు నెల్లిమర్ల, మిగిలిన డివిజన్లకు ముషిడిపల్లి నుంచి నీటిని అందజేస్తున్నారు.

చర్యలు తప్పనిసరి

నీటి పథకాల వద్ద మోటార్ల పరిస్థితి ముందుగానే తెలుసుకోవాలి. ముషిడిపల్లి పథకానికి సంబంధించి మధుపాడ వాటర్ వర్క్స్ వద్ద మూడు 215 హెచ్‌పీ సామర్థ్యం గల మోటార్లు ఉన్నాయి. నెల్లిమర్ల మాస్టర్ పంప్ హౌస్ వద్ద 170 ఒకటి, 120 హెచ్‌పీ కలిగిన మోటార్లు రెండు ఉన్నాయి. హెడ్ వాటర్ వర్క్స్ వద్ద ఒక 100, రెండు 40, అమృత్ పంప్ హౌస్ దగ్గర రెండు 40 హెచ్‌పీ కలిగినవి ఉన్నాయి. రామతీర్థాలు వద్ద మూడు 40, కుదిపి దగ్గర మూడు 40 హెచ్‌పీ కలిగిన మోటార్లు ఉన్నాయి. గత తెదేపా ప్రభుత్వ హయాంలో నీటి పథకాల వద్ద జనరేటర్లను ఏర్పాటు చేశారు. బోర్ల ఫ్లషింగ్, అదనపు ట్యాంకర్ల ఆవశ్యకత, ఊటబావుల వద్ద సైడ్ మోటార్లు కండిషన్‌లో ఉండేలా చూడాలి. చంపావతి, గోస్తనీ నది ప్రవాహాల పరిస్థితి అంచనా వేయాలి. పైపులైన్ల లీకులు అరికట్టాలి. ముషిడిపల్లి పథకానికి సంబంధించి గ్రావిటీ లైను అమృత్-2.0 నిధులు రూ.66.36 కోట్లతో పీఎస్‌సీ పైపులైనుకు బదులు డీఐ వేయనున్నారు. వేసవి ముందే కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలి.

నిల్వలు పరిశీలిస్తాం..

చంపావతి నది వద్ద ప్రస్తుత నీటి నిల్వలను పరిశీలిస్తాం. అవసరం మేరకు త్వరితగతిన ఆంధ్ర రిజర్వాయరు నుంచి నీటి విడుదలకు చర్యలు తీసుకుంటాం. వేసవి కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తాం. వేసవిలో సమస్య లేకుండా చూస్తాం. – నరసింహారెడ్డి, డీఈఈ, నగరపాలక సంస్థ

విద్యుత్తు స్తంభం సరిచేశారు

స్పందనకు వందనం

ఎస్.కోట: మండలంలో చామలాపల్లి పంచాయతీ శివారు కొత్తకోట గ్రామంలో ప్రమాదకరంగా ఉన్న విద్యుత్తు స్తంభం సమస్యపై 'ఈనాడు' కథనానికి స్పందించిన ఈపీడీసీఎల్ అధికారులు సరిచేశారు.

నేడు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు

విజయనగరం గ్రామీణం: మలిచర్ల, సుంకరిపేట ప్రజలకు మంగళవారం కేన్సర్ నిర్ధారణ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో జి.వెంకటరావు తెలిపారు. ఎమ్మెల్యే అదితిగజపతిరాజు ఆధ్వర్యంలో ప్రజలకు మంచి ఆరోగ్య సేవలు అందించాలనే లక్ష్యంగా ఈ వైద్యపరీక్షలకు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.

విద్యుత్తు సరఫరాకు అంతరాయం

విజయనగరం పట్టణం: తోటపాలెం 33/11 కేవీ సబ్‌స్టేషన్ పరిధిలో మంగళవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు బ్యాంకుకాలనీ, శ్రీరామ్‌నగర్, గోపాల్‌నగర్, ఇందిరానగర్, నాగోజీపేట, రైల్వేస్టేషన్ రోడ్, బొత్సపేట, సెంట్రల్ బ్యాంకు ప్రాంతం, తిరుమల ఆసుపత్రి, ఆర్టీసీ కాంప్లెక్స్ ప్రాంతం, బాలాజీనగర్, నాయుడు కాలనీ, షిరిడీ కాలనీ, గాయత్రినగర్ కళాశాల ప్రాంతం, సిద్ధార్థనగర్ ప్రాంతాలకు సరఫరా ఉండదని ఈఈ త్రినాథరావు తెలిపారు.

శక్తితో మహిళలకు రక్షణ

అయ్యన్నపేట: శక్తి యాప్‌తో మహిళలకు పూర్తి స్థాయిలో రక్షణ కలుగుతుందని విజయనగరం గ్రామీణ సీఐ బి.లక్ష్మణరావు సూచించారు. సోమవారం వైకూడలిలో విద్యార్థుల చరవాణులలో శక్తియాప్‌ను నిక్షిప్తం చేసి, అవగాహన కల్పించారు.

మురుగునీటిలో అవస్థలు

నగరంలోని కంటోన్మెంట్ రైల్వే అండర్ బ్రిడ్జి (ఆర్‌యూబీ) దారిలో ట్రాఫిక్ రద్దీతో చోదకులు నిత్యం అవస్థలు పడుతున్నారు. ఇటు వైపు కలెక్టరేట్, కేంద్ర ఆసుపత్రి, పాఠశాలలు, కళాశాలలు, వస్త్ర మార్కెట్ ఉండడంతో వాహనాలు, పాదచారుల రాకపోకలు ఎక్కువగా ఉంటుంది. దీనికి తోడు వంతెన వద్ద మురుగునీరు నిలిచిపోవడంతో వాహనచోదకులు ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడి కాలువలు మురుగుతో నిండిపోతున్నాయి. నీరు నిల్వలేకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. అక్కడ పరిశీలించి చర్యలు తీసుకుంటామని ప్రజారోగ్య అధికారి డాక్టరు కె.సాంబమూర్తి తెలిపారు. – న్యూస్‌టుడే, విజయనగరం పట్టణం

ఆదమరిస్తే అంతే!

లక్కవరపుకోట లోని జామివీధిలో కాలువ పైభాగాన వేసిన కాంక్రీటు పలకలు విరిగిపోయి ప్రమాదకరంగా ఉన్నాయి. రాత్రి సమయంలో పాదచారులు, ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. వాటిని తొలగించి కొత్తవి వేయించాలని గ్రామస్థులు కోరుతున్నారు. సమస్యను డిప్యూటీ ఎంపీడీవో కుమార్ వద్ద ప్రస్తావించగా పరిశీలించి చర్యలు చేపడతామన్నారు. – న్యూస్‌టుడే, లక్కవరపుకోట

ప్రమాదం జరిగితే గాని పట్టదా?

ఎల్.కోటలోని నెయ్యిల వీధికి సమీపంలో ఉన్న ఇనుప విద్యుత్తు స్తంభం తుప్పు పట్టి ప్రమాదకరంగా ఉంది. చిన్న గాలి వీచిన పడిపోయేలా ఉందని, ప్రమాదం జరిగితేగాని అధికారులు స్పందించరా అని గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. సమస్యను విద్యుత్తుశాఖ ఇంజినీరింగు అధికారి పొలమరశెట్టి రామారావు వద్ద ప్రస్తావించగా కొత్త స్తంభం ఏర్పాటు చేస్తామన్నారు. – న్యూస్‌టుడే, లక్కవరపుకోట

పూర్వ విద్యార్థుల సమ్మేళనం

విజయనగరంలోని బీపీఎం పాఠశాలలో 1993లో పదో తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం 33 ఏళ్ల తర్వాత రోటరీ కమ్యూనిటీ హాల్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి 60 మంది పాల్గొని మధుర జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ రోజంతా ఆనందంగా గడిపారు. విద్యా బుద్ధులు నేర్పిన గురువులను వారు సత్కరించారు. – న్యూస్‌టుడే, విజయనగరం బాబామెట్ట

రాష్ట్రస్థాయి కబడ్డీలో సత్తా


విద్యార్థినులతో ఉపాధ్యాయులు

పూసపాటిరేగ, న్యూస్‌టుడే: పశ్చిమ గోదావరి జిల్లాలో ఈనెల 6, 7, 8న జరిగిన రాష్ట్రస్థాయి సీనియర్ బాలికల కబడ్డీ పోటీలో విజయనగరం జట్టు విజేతగా నిలిచి సత్తా చాటింది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్‌లో ప్రత్యర్థి జట్టుపై నెగ్గి ట్రోఫీ సొంతం చేసుకుంది. రెల్లివలస జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో చదువుతున్న చుక్క సునీత, హరిణి జట్టు విజయానికి తోడ్పడ్డారు. వీరిని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బి.శంకరరావు, పీడీ శ్రీనివాసరావు ఇతర ఉపాధ్యాయులు సోమవారం అభినందించారు.

తీర్థ మహోత్సవాలు

ముత్యాలమ్మతల్లి

లక్కవరపుకోట, న్యూస్‌టుడే: మండలంలోని సీతారాంపురంలో సోమవారం ముత్యాలమ్మ తల్లి తీర్థ మహోత్సవం ఆనందోత్సాహాల నడుమ ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి చీరలు, పసుపుకుంకుమలు సమర్పించారు. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ★ చందులూరులో పరదేశమ్మతల్లి తీర్థ మహోత్సవం నిర్వహించారు.

విద్యుత్తు దీపాల ఏర్పాటు

శృంగవరపుకోట, న్యూస్‌టుడే: పట్టణంలోని చింతాదెప్పి, ఏవీఎన్ కళాశాల లైనులో విద్యుత్తు తీగలు కలిసిపోవడంతో 19 వీధి దీపాలు కాలిపోయాయి. స్పందించిన పంచాయతీ విద్యుత్తు కార్మికులు కొత్తవి వేశారు.

ఉపాధి పనుల పరిశీలన

వేపాడ, న్యూస్‌టుడే: మండలంలోని వల్లంపూడి సచివాలయ పరిధిలోని ఉపాధి పనులను ఎంపీడీవో సూర్యనారాయణ సోమవారం పరిశీలించారు. కార్యక్రమంలో ఉపాధి ఏపీవో ఆదిలక్ష్మి, సిబ్బంది ఉన్నారు.

నీటి ఛార్జీల వసూలు లక్ష్యం అధిగమించాలి

విజయనగరం పట్టణం, న్యూస్‌టుడే: బకాయిపడ్డ నీటి ఛార్జీలను తక్షణమే వసూలు చేసి లక్ష్యాలను అధిగమించాలని సిబ్బందికి కమిషనరు కిల్లాన అప్పలరాజు ఆదేశించారు. సోమవారం తన కార్యాలయంలో సచివాలయాల వారీగా నీటి ఛార్జీల వసూళ్ల శాతాన్ని సమీక్షించారు. డీఈఈ నరసింహారెడ్డి, ఏఈలు, ఫిట్టర్లు, కార్యదర్శులు పాల్గొన్నారు.

గ్రామ కమిటీల ఏర్పాటుపై శిక్షణ

వేపాడ: మండల కేంద్రంలో వైకాపా గ్రామ కమిటీల ఏర్పాటుపై మాజీ ఎమ్మెల్యే శ్రీనివాసరావు పార్టీ నేతలకు శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ దొగ్గ సత్యవంతుడు, జడ్పీటీసీ సభ్యుడు శానాపతి అప్పలనాయుడు, మండలాధ్యక్షుడు ముమ్ములూరి జగ్గుబాబు, మూకల కస్తూరి, మురిపిండి గంగరాజు పాల్గొన్నారు.

వాట్సప్ గవర్నెన్స్‌పై అవగాహన

కొత్తవలస: మనమిత్ర వాట్సప్ గవర్నెన్స్‌పై కొత్తవలస పోలీసు స్టేషన్ పరిధిలో ప్రజలకు అవగాహన కల్పించి దానికి సంబంధించిన యాప్‌ను ఇన్‌స్టాల్ చేయించామని సీఐ షణ్ముఖరావు తెలిపారు. ఎస్పీ దామోదర్ ఆదేశాల మేరకు కొత్తవలస కూడలిలో ఎస్సై జోగారావు సిబ్బందితో కలిసి వాట్సప్ గవర్నెన్స్‌పై అవగాహన కల్పించారు.

మూడు దశల్లో రైతులకు సమాచారం

డెంకాడ: రబీ సీజన్‌కు సంబంధించిన ఈ-పంట నమోదు ప్రక్రియను మండలంలోని జొన్నాడలో మండల వ్యవసాయాధికారిణి టి.సంగీత పరిశీలించారు. సమాచారం రైతులకు మూడు దశల్లో ఎస్ఎంఎస్ ద్వారా వస్తుందన్నారు.

'ఆదివాసీలకు పట్టాలివ్వకుండా కేసులు పెడుతున్నారు'

తహసీల్దారుకు వినతిపత్రం అందిస్తున్న గిరిజనులు

శృంగవరపుకోట, న్యూస్‌టుడే: మండలంలో కొండమల్లిపూడి రెవెన్యూ పరిధిలో ఏళ్ల తరబడి సాగు చేస్తున్న ఆదివాసీ గిరిజనులకు పట్టాలు ఇవ్వకుండా తప్పుడు కేసులు పెడుతున్నారని సీపీఎం ఆధ్వర్యంలో సోమవారం తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. 1996లో గిరిజనుల సాగులో ఉన్న భూమిలో 15 కుటుంబాలకు ఇళ్ల మంజూరు చేయగా, 2023లో మరి కొంత మందికి ప్రభుత్వం ఇళ్ల పట్టాలిచ్చిందన్నారు. జిరాయతీ భూమి అని రెవెన్యూ అధికారులు తాజాగా చెబుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. గతేడాది నవంబరులో ప్రైవేటు వ్యక్తులకు పొజిషన్ సర్టిఫికెటు ఇచ్చారన్నారు. ఈ మేరకు తహసీల్దారు శ్రీనివాసరావుకు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో పార్టీ సభ్యుడు సీహెచ్ ముత్యాలు, రైతులు ఆనందం, మహేష్, దావీదు, రంజిత్, జీవన్‌కుమార్, సునీత తదితరులు ఉన్నారు.

లోకేశ్ పుట్టినరోజున సేవా కార్యక్రమాలు

పార్టీ నాయకుల సమావేశంలో ఎమ్మెల్యే అదితి గజపతిరాజు

విజయనగరం అర్బన్, న్యూస్‌టుడే: తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఈ నెల 23న పార్టీ కార్యాలయంలో మెగా రక్తదానం శిబిరం, వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు ఎమ్మెల్యే అదితి గజపతిరాజు తెలిపారు. సోమవారం నియోజకవర్గ పార్టీ నాయకులతో ఆమె సమావేశమై వీటిపై చర్చించారు. నాయకులు ఐవీపీరాజు, కర్రోతు నర్సింగరావు, గంటా రవి, కోదండరాం, గేదెల పోలినాయుడు తదితరులు పాల్గొన్నారు.

చీపురువలసలో చెక్క గుర్రాల ఊరేగింపు

కొత్తవలస, న్యూస్‌టుడే: మండలంలోని చీపురువలస, దత్తి-దన్నినపేటల్లో గ్రామదేవతలు మరిడిమాంబ తీర్థాలను సోమవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు గ్రామదేవతకు పసుపుకుంకుమలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. చీపురువలసలో పూర్వం నుంచి వస్తున్న ఆచారం ప్రకారం చెక్క గుర్రాలను, భజన చెట్టుతో పాటు గ్రామంలో ఊరేగించి గ్రామ దేవత ఆలయానికి చేరుకున్నారు.

యువత దైవచింతనతో ఉండాలి

క్రీడాకారులతో ఎమ్మెల్యే లలితకుమారి

కొత్తవలస, న్యూస్‌టుడే: యువత దైవచింతనతో ఉండాలని ఎమ్మెల్యే లలితకుమారి అన్నారు. సోమవారం మండలంలోని దత్తి గ్రామంలో మరిడిమాంబ దేవతను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మరిడిమాంబ యూత్ వారు నిర్వహించిన మండలస్థాయి క్రికెట్ ఫైనల్స్‌ను, దన్నినపేటలోని వాలీబాల్ పోటీలను ఆమె ప్రారంభించారు. క్రికెట్ తుదిపోరులో ఏబీడీ, దత్తి జట్లు తలపడ్డాయి. విజేతగా నిలిచిన ఏబీడీ జట్టుకు రూ.10 వేలతోపాటు ట్రోఫీను పెదిరెడ్ల పరమేశ్వరరావు కుటుంబసభ్యులు అందించారు. రాష్ట్ర దాసరి కార్పొరేషన్ ఛైర్మన్ పీవీ రత్నాజీ, తెదేపా మండలాధ్యక్షుడు వెంకటరమణ, గొంప దుర్గాఉమేష్, లెంక శ్రీను, తిక్కాన పైడిరాజు, పెదిరెడ్ల రమేష్ పాల్గొన్నారు.

బ్యాంకు ఖాతా డిటైల్స్ మార్పు

విజయనగరం హజరత్ ఖాదర్ బాబా వారి భక్తులకు దర్గా దర్బార్ షరీఫ్ ముతవల్లి మనవి. ఖాదర్ బాబా వారి 67వ ఉరుసు మహోత్సవాల ఆహ్వాన పత్రికల్లో ఖాదర్ వలి బాబా దర్గా, దర్బార్ షరీఫ్ చిరునామా వివరాలతో పాటు బ్యాంకు ఖాతా నెంబరు, ఐ.ఎఫ్.ఎస్.సి కోడ్ వివరాలు ముద్రించడం జరిగినది. వాటిల్లో బ్యాంకు పేరు, కోడ్ తప్పుగా పడ్డాయి. వాటిని సవరిస్తూ ఈ వివరాలను పొందుపరుస్తున్నాం. గమనించగలరు.

A/c.No. 155411100000876,
UNION BANK OF INDIA,
Dasannapeta Branch, Vizianagaram.
IFSC: UBIN0815543

రోడ్డు ప్రమాద బాధితులకు సహకరించండి

గోడప్రతులను విడుదల చేస్తున్న ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు

విజయనగరం గ్రామీణం, న్యూస్‌టుడే: రహదారులపై ప్రమాదాలు జరిగిన సమయంలో సమీపంలో ఉన్న వారు బాధితులకు పూర్తి సహకారం అందించాలని జిల్లా భద్రతా కమిటీ సభ్యుడు మజ్జి అప్పారావు, ఎంపీపీ అప్పలనాయుడు కోరారు. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లి ప్రాణాలు కాపాడాలన్నారు. వారికి కేంద్ర ప్రభుత్వం నగదు బహుమతి, ప్రశంసాపత్రం అందిస్తుందన్నారు. ఈ సందర్భంగా సోమవారం మండలపరిషత్తు కార్యాలయంలో గోడప్రతులను విడుదల చేశారు. పరిపాలనాధికారి మోహన్‌కుమార్, సచివాలయ అధికారి కన్నబాబు, సీనియర్ సహాయకుడు బంగారురాజు, ఉద్యోగులు పాల్గొన్నారు.

ఓటరు హక్కులు, బాధ్యతలపై కరపత్రం

కరపత్రాలు చూపిస్తున్న తహసీల్దారు శ్రీనివాసరావు

ఎస్.కోట: పట్టణానికి చెందిన ఓటరు అక్షరాస్యత వేదిక ఆధ్వర్యంలో ఓటరు హక్కులు, విధులు, బాధ్యతలపై చైతన్యం కలిగించేలా రూపొందించిన కరప్రతులను సోమవారం తహసీల్దారు శ్రీనివాసరావు విడుదల చేశారు. వేదిక వ్యవస్థాపకుడు సూర్యారావు మాట్లాడుతూ ఈనెల 25లోపు కళాశాలల్లో అవగాహన సదస్సులు, వ్యాసరచన, క్విజ్ పోటీలు నిర్వహించాలన్నారు. వేదిక గౌరవాధ్యక్షుడు త్రినాథరావు, డీటీ శ్రీనివాసరావు పాల్గొన్నారు.

ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం

విజయనగరం పట్టణం, న్యూస్‌టుడే: ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కార్యాలయ, సచివాలయ సిబ్బంది నిరంతరం కృషి చేయాలని నగర పాలక సంస్థ కమిషనరు అప్పలరాజు అన్నారు. సోమవారం కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమానికి మూడు వినతులు వచ్చాయన్నారు. వాటి పరిష్కారానికి అధికారులు చొరవ తీసుకోవాలని ఆదేశించారు. వేసవిలో నీటి ఎద్దడి లేకుండా ముందస్తు చర్యలు తీసుకుంటామన్నారు. ఏసీపీ హరిబాబు, ప్రజారోగ్య అధికారి శ్రీనివాస్, సర్వేయరు సింహాచలం పాల్గొన్నారు.

అస్తవ్యస్తంగా కాలువ వ్యవస్థ

శృంగవరపుకోటలో శ్రీనివాసాకాలనీలో రెండో లైనులో వీధి కాలువ మురుగునీటితో నిండింది. దీంతో మురుగు ఇంటి వాకిల్లోకి చేరి దుర్వాసన వస్తోందని స్థానికులు వాపోతున్నారు. ఈ వీధిలో కాలువకు అనుసంధానించి ఎవరి ఇంటి ముందు వారు సిమెంటు పలకలు, గచ్చులు వేయడంతో కాలువ పూర్తిగా మూసుకుపోయింది. దీంతో నీరు దిగువకు పారక ఇలా ఇళ్లల్లోకి చేరుతోంది. ఈవో చంద్రశేఖర్ వద్ద ప్రస్తావించగా పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు. – న్యూస్‌టుడే, శృంగవరపుకోట

పాడిరైతులు అప్రమత్తంగా ఉండాలి

నెల్లిమర్ల, డెంకాడ, కొత్తవలస: పశువులకు వచ్చే కాలానుగుణ వ్యాధులపై పాడి రైతులు అప్రమత్తంగా ఉండాలని పశువైద్య సహాయ డైరెక్టర్ చక్రవర్తి, వైద్యుడు చంద్రశేఖర్‌నాయుడు అన్నారు. మండలంలోని చినబూరడపేట గ్రామంలో సోమవారం పశువైద్య శిబిరాన్ని నిర్వహించి, అవగాహన గోడ పత్రికను ఆవిష్కరించారు. ★ డెంకాడ మండలంలోని అక్కివరంలో సోమవారం ఏర్పాటు చేసిన ఉచిత పశువైద్య శిబిరాన్ని భోగాపురం వెటర్నరీ ఏడీ మహాపాత్ర్ ప్రారంభించారు. శిబిరాల్లో సేవలు వినియోగించుకోవాలన్నారు. కంది చంద్రశేఖర్, సర్పంచి కిరణ్‌కుమార్, అక్కివరం పశువైద్యాధికారి పాల్గొన్నారు.

చినబూరాడ పేటలో కరప్రతులు ప్రదర్శిస్తున్న దృశ్యం

బాల్యవివాహాలను రూపుమాపుదాం

ముస్లింలతో ప్రతిజ్ఞ చేయిస్తున్న డీసీపీయూ యూనిట్ సిబ్బంది

అయ్యన్నపేట, న్యూస్‌టుడే: ప్రజలంతా ఏకమై బాల్యవివాహాలను రూపుమాపాలని జిల్లా బాలల సంరక్షణ అధికారిణి బీహెచ్.లక్ష్మి కోరారు. బాల్య వివాహ ముక్తి భారత్‌లో భాగంగా సోమవారం పలు దుకాణాలు, ఆలయాలు, మసీదులు, మూడు లాంతర్ల కూడలిలో ప్రజలకు అవగాహన కల్పించారు. బాల్య వివాహాలతో అనర్థాలను వివరించారు. చట్టం ఉల్లంఘిస్తే జైలు శిక్ష పడుతుందన్నారు. ఎక్కడైనా బాల్యవివాహం జరిగితే చైల్డ్‌లైన్ నంబర్లు 1098, 100, 112 సంప్రదించాలని సూచించారు.

జాతీయస్థాయి సూడోలో కాంస్యం

కొత్తవలస, న్యూస్‌టుడే: జిల్లాలోని శృంగవరపుకోటకు చెందిన సమ్మంగి సౌమ్య జాతీయస్థాయి ట్యాంగ్ సూడో ఛాంపియన్‌షిప్ పోటీల్లో రాష్ట్రం తరఫున అండర్-60 కిలోల విభాగంలో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సాధించింది. ఈ నెల 16, 17, 18 తేదీల్లో దిల్లీ తాతిస్కా పబ్లిక్ ఇంటర్నేషనల్ స్కూలులో నిర్వహించిన పోటీల్లో సత్తాచాటారని ముఖ్య శిక్షకుడు, రాష్ట్ర ట్యాంగ్ సూడో ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి ప్రకాశరావు సోమవారం తెలిపారు. నెల్లూరికి చెందిన డి.చైతన్యరాజు 43 కిలోల విభాగంలో కాంస్య పతకంతో మెరిశాడన్నారు.

పతకంతో సౌమ్య

GENERAL NOTICE

IN THE HONOURABLE COURT OF THE PRINCIPAL SENIOR CIVIL JUDGE AT SRIKAKULAM
I.P. 30/2025

Between:
(1) **Borra Anitha,** W/o **Trinadha Rao,** Aged about 45 years, Home Maker, Resident of Door No.1-1-1, Balaga Main Road, Opp: ITI College. Srikakulam Town and District, Aadhar Card No.3200 8691 7772
(2) **Borra Chiranjeevi,** S/o **Trinadha Rao,** Aged about 24 years, Resident of Door No. 1-1-1, Balaga Main Road, Opp: ITI College, Srikakulam Town and District, Aadhar Card No.5815 1985 7862 **- Petitioners**
And
(01) **Korubilli Prabhavathi,** D/o **Surusetty Apparao,** aged about 35 years, Home Maker, Resident of Chinna Veedhi, Near Maridamma Temple, Vizianagaram Town and District.
(02) **Konatala Govinda Rao,** S/o **Hanumanth,** aged about 40 years, Auto Driver, and Resident of Chinna Veedhi, Near Maridamma Temple, Vizianagaram Town and District.
(03) **Moyida Venkataravana,** S/o **Surya Narayana,** aged about 42 years, Resident of M.G.Road, Vizianagaram Town and District.
(04) **Mallidi Venkata Reddy,** S/o **Satya Narayana Reddy,** aged about 41 years, Resident of MG Road, Near SVK Temple, Vizianagarun Town and District.
(05) **Aadari Govinda,** D/o **Malla Apparao,** aged about 39 years, Home Maker, Chinna Veedhi, Near Maridamma Temple, Vizianagaram Town and District.
(06) **Malla Naga Laxmi,** W/o **Apparao,** aged about 60 years, Resident of Chinna Veedhi, Near Maridamma Temple, Vizianagaram Town and District.
(07) **Chandaka Satyanarayana,** S/o **Atchutha Rao,** aged about 35 years, Residing Door No.2-41, Near Collector Office, Sane Nagar Colony, Vizianagaram Town and District. **-Respondents**

Take notice that the above application is filed by the above named petitioners and the same is posted for **hearing at 10.30 AM,** on **30-01-2026** before the above said court and if you want to contest the matter you may do so either in person or by a duly instructed pleader and if you fail to show cause the matter will be decided in your absence as ex-parte.

(By order of the Court)

GONTI CHANDRAMOHAN
VADDAPALLI JYOTHIRMAYI
Advocates, Srikakulam, P.N.Colony 7th Line, Srikakulam District, **Phone: 9966204716, 9985108296**

Srikakulam,
Date: 19-1-2026.

(c) eenadu

నేడు వాసవీమాత ఆత్మార్పణ దినం

వాసవీ పెనుగొండ, న్యూస్‌టుడే: వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినం సందర్భంగా వాసవీ పెనుగొండ గ్రామంలోని ఆలయంలో విస్తృత ఏర్పాట్లు చేశారు. మంగళవారం ఉదయం 10 గంటలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి నిమ్మల రామానాయుడు పట్టు వస్త్రాలు సమర్పిస్తారని ఆలయ ఈవో గుబ్బల రామ పెద్దింట్లరావు తెలిపారు. ముఖ్య అతిథులుగా ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, ఆర్యవైశ్య కార్పొరేషన్ ఛైర్మన్ డి.రాకేశ్ పాల్గొంటారని చెప్పారు. ✦ వాసవీ శాంతిధాంలో అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి నిమ్మల రామానాయుడు పట్టువస్త్రాలు సమర్పిస్తారని అఖిల భారత శ్రీవాసవీ పెనుగొండ టెంపుల్ ట్రస్టు అధ్యక్షుడు పీఎన్ గోవిందరాజులు తెలిపారు.

రాజశ్యామల.. సస్యశ్యామలమవ్వాల!

ఏలూరు తూర్పువీధిలోని గంగానమ్మ జాతరలో భాగంగా మాఘమాసం సందర్భంగా సోమవారం మేడ సమీపంలో ప్రత్యేకంగా వేపాకులతో అలంకరించిన వేదికపై అమ్మవారిని రాజశ్యామల అలంకారంలో కొలువుదీర్చి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం చండీ పారాయణం నిర్వహించారు. భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. **- న్యూస్‌టుడే, ఏలూరు ఆధ్యాత్మికం**

ఈనాడు పశ్చిమగోదావరి

మంగళవారం జనవరి 20, 2026

మృత్యువే రోడ్డేసుకున్నట్లు!

- ప్రమాదాలకు చిరునామా ఈ రహదారులు
- 25 చోట్ల బ్లాక్‌స్పాట్‌లు

ఈనాడు-ఏలూరు

రోడ్డెక్కితే సురక్షితంగా గమ్యం చేరతామా? క్షేమంగా ఇంటికి తిరిగి వస్తామా లేదా అనేది ప్రశ్నార్థకమే. ఏ వైపు నుంచి ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియదు. ఒక మాటలో చెప్పాలంటే ఏలూరు జిల్లాలోని జాతీయ రహదార్లపై మృత్యువు కూర్చొంది. ప్రధాన కారణం.. నాణ్యత.. నిర్మాణ లోపం.

హనుమాన్ జంక్షన్ నుంచి గుండుగొలను, అక్కడి నుంచి ద్వారకాతిరుమల వెళ్లే క్రాస్ రోడ్స్ వరకు అస్తవ్యస్త జాతీయ రహదారి నిర్మాణానికి తోడు వాహనదారుల అతివేగం..మరెన్నో కారణాలు నిండు ప్రాణాలను హరిస్తున్నాయి. జిల్లాలో మూడింట రెండొంతుల ప్రమాదాలు 16, 216ఏ జాతీయ రహదార్లపై జరుగుతున్నాయి. ఏటా వందల మంది ప్రాణాలు బలిగొంటున్నా, రెట్టింపు సంఖ్యలో క్షతగాత్రులవుతున్నా కంటి తుడుపు చర్యలతో యంత్రాంగం సరిపుచ్చుతోంది.

గత రెండేళ్లలో పెద్ద ప్రమాదాలు: బ్లాక్‌స్పాట్‌ల సంఖ్య / మృతులు / క్షతగాత్రులు

- ఆశ్రం జంక్షన్: 9 / 5 / 7
- గుండుగొలను: 11 / 7 / 11
- కురెళ్లగూడెం: 11 / 5 / 11
- కైకరం: 13 / 10 / 7
- బాదంపూడి: 10 / 6 / 7

నారాయణపురం జాతీయ రహదారి కూడలిలో ప్రమాదకరంగా రాకపోకలు

కారణాలివీ

➤ బ్లాక్‌స్పాట్ల వద్ద ఎక్కడా లైటింగ్ సౌకర్యం లేదు. ప్రమాదాలకు ఇదే ప్రధాన కారణం.

➤ ఆశ్రం కళాశాల వద్ద ఆర్వోబీ నిర్మిస్తే ప్రమాదాలను అడ్డుకోవచ్చు. రైల్వే అనుమతులొచ్చినా పనులు ప్రారంభించలేదు.

➤ గుండుగొలను వైపు నుంచి అపసవ్య దిశలో వచ్చి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అక్కడ వంతెనకు భూమిపూజ చేసినా దాన్ని సీతంపేటకు మార్చాలని పనులు ఆపేశారు.

➤ రామచంద్రా ఇంజినీరింగ్ కళాశాల వద్ద ఆర్వోబీ ప్రతిపాదనలకు నోచుకోలేదు.

➤ కలపర్రు నుంచి నారాయణపురం వరకు 15 అండర్ పాస్‌ల వద్ద వాహనాలు పైకి ఎగరకుండా సరిదిద్దాలని నిర్ణయించారు. ఆ పనులు కొలిక్కిరాలేదు.

☛ ఎన్‌హెచ్, రాష్ట్ర, ఇతర రహదారుల్లో కలిపి 25 అత్యంత ప్రమాదకర (బ్లాక్ స్పాట్లు) ప్రదేశాలు ఉన్నాయి. వీటి వద్ద నివారణ చర్యలు పకడ్బందీగా చేపడితే చాలామంది ప్రాణాలు నిలబెట్టవచ్చు.

సోమవారం బాదంపూడి కూడలిలో జరిగిన ప్రమాదం

జిల్లా వ్యాప్తంగా ఇలా..

	2024	2025
ప్రమాదాలు	618	702
మృతులు	319	311

రహదారుల వారీగా ప్రమాదాలు..

ఏడాది	ఎన్‌హెచ్	ఎస్‌హెచ్	ఇతర
2024	229	178	226
2025	240	199	216

వాహనాల రాకపోకలు

2024: 2,07,10,053

2025: 2,19,90,150

2024 కన్నా 25లో 12.80 లక్షల వాహనాలు అదనంగా ప్రయాణించాయి. వాహనాల సంఖ్య పెరగడంతో ప్రమాదాలు పెరిగాయి.

2025లో జిల్లాలో 33,387 వాహనాలు రిజిస్ట్రేషన్ జరిగాయి. ఏటా 33 వేల కొత్త వాహనాలు రహదారులపైకి వస్తున్నాయి.

సత్యనారాయణపురం, కొవ్వలి, జల్లేరువాగు వద్ద ప్రమాదాలు నిత్యకృత్యమయ్యాయి. వీటిని బ్లాక్‌స్పాట్‌లుగా గుర్తించారు.

సూరప్పగూడెం రైల్వే వంతెన నుంచి గుండుగొలను కూడలి మార్గంలో పక్కన నిలిపిన వాహనాలు

భయంకరం ఇవే

జాతీయ రహదారిలో.. అమ్మపాలెం వై జంక్షన్, గుండుగొలను సెంటర్, తాళ్లమూడి క్రాస్ రోడ్, రామచంద్రా ఇంజినీరింగ్ కాలేజీ, ఆశ్రం హాస్పటల్ కూడలి, రత్నాస్ హోటల్, భీమడోలు రైల్వేగేటు, పూళ్ల, కైకరం, కైకరంలో సోమా కంపెనీ, చేబ్రోలు, నారాయణపురం, ఉంగుటూరు, నాచుగుంట, బాదంపూడి వై జంక్షన్, ఎం.నాగులపల్లి క్రాస్‌రోడ్, గున్నంపల్లి, కప్పలగుంట, తాడువాయి జంక్షన్, జల్లేరు కెనాల్, వేగవరం పెట్రోలు బంకు సమీపం, జంగారెడ్డిగూడెం బైపాస్ క్రాస్‌రోడ్ నుంచి బుట్టాయగూడెం రోడ్ జంక్షన్, రాష్ట్ర రహదారిలో ఏలూరు నగరంలో జూట్‌మిల్లు సెంటర్, పాతబస్టాండ్ సెంటర్, రైల్వే స్టేషన్ ప్రాంతం.

మత్స్యకారులకు ధీమా.. బీమా

ప్రమాద పరిహారం పెంపు

భీమవరం కలెక్టరేట్, న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వం మత్స్యకారులకు అండగా నిలుస్తోంది. ప్రమాదవశాత్తు మృతి చెందిన వారికి గతంలో రూ.2 లక్షలు చెల్లించేవారు. దాన్ని ఇప్పుడు రూ.10 లక్షలకు పెంచారు. బీమా సంస్థ నుంచి రూ.5 లక్షలు, కార్మిక శాఖ నుంచి రూ.5 లక్షలు అందజేస్తారు. దీన్ని పొందాలంటే నిబంధనల ప్రకారం ఆయా సంఘాల్లో సభ్యులై ఉండాలి.

జిల్లాలో ఇలా

- సముద్ర తీరం- 19 కి.మీ
- మత్స్యకార గ్రామాలు 29
- మత్స్య సహకార సంఘాలు 135
- చేపల వేట, విక్రయాలపై ఆధారపడిన వారు 78 వేల మంది

ఎవరు అర్హులు? సముద్రం, నదులు, రిజర్వాయర్లు వంటి వాటిలో వేట సాగించే వారు. మత్స్య సహకార సంఘాల్లో సభ్యులై ఉండాలి. వారంతా మత్స్యశాఖ వద్ద వివరాలు నమోదు చేయించుకుని చేపల వేటకు అనుమతి పత్రం పొంది ఉండాలి.

బీమా పొందాలంటే.. మత్స్యకారుడి ఆధార్, మరణ, మత్స్య సహకార సంఘాలు ఇచ్చే ధ్రువీకరణ పత్రాలు, రేషన్ కార్డు, కుటుంబ ధ్రువీకరణ పత్రాన్ని మత్స్యశాఖ కార్యాలయంలో లేదా రైతు సేవా కేంద్రాల్లో అందజేయాలి. కొన్ని రోజుల కిందట ఇద్దరికి బీమా సొమ్ము అందించాం. మరో అయిదుగురి కోసం ప్రతిపాదనలు పంపించామని మత్స్యశాఖ ఏడీ రాజు తెలిపారు.

ఎగమేత

పక్కదారి పడుతున్న డీఅండ్‌వో ట్రేడ్ పన్ను

➠ జిల్లా కేంద్రం భీమవరంలోని పీపీ రోడ్డు, మావుళ్లమ్మవారి దేవస్థానం వీధి, రెస్ట్ హౌస్ రోడ్డు కూడలిలో వస్త్ర, వెండి, బంగారం తదితర దుకాణాలు ఉన్నాయి. ఇక్కడ 20 శాతం దుకాణాలకు పన్ను రశీదు లేదని, తీసుకున్న మొత్తం పుస్తకాల్లోనే రాసుకుంటారని వ్యాపారులు చెబుతున్నారు.

భీమవరం పట్టణం, ఆకివీడు, న్యూస్‌టుడే: పట్టణాల్లో ఎలాంటి వ్యాపారాన్ని ప్రారంభించాలన్నా ప్రజారోగ్య విభాగం నుంచి డీఅండ్‌వో ట్రేడ్ లైసెన్సు పొందాలి. దుకాణాలను మొదటి, ద్వితీయ, తృతీయ తరగతులుగా విభజిస్తారు. ఏసీ సౌకర్యముంటే రూ.8 వేల నుంచి రూ.10 వేలు, బంగారం దుకాణాలకు రూ.10 వేల నుంచి రూ.15 వేలు, చిన్నపాటి దుకాణమైతే రూ.వెయ్యి వరకు పన్ను విధిస్తారు.

● లైసెన్స్‌దారులు నిర్ణీత ఫీజు చెల్లించి ఏటా పునరుద్ధరించుకోవాలి. చాలా చోట్ల అలా చేయడం లేదు. లైసెన్సు లేకుండానే వ్యాపారాలు కొనసాగించడం వెనుక కొందరి హస్తం ఉంది. పన్ను వసూలుకు శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, సచివాలయ సిబ్బంది కాకుండా వేరొకరు వస్తుంటారని, వారికి ఎంతో కొంత ముట్టజెప్పాల్సి వస్తోందని వ్యాపారులు చెబుతున్నారు. ఏడాదికోసారి పన్ను చెల్లించినా కొన్ని నెలల వ్యవధిలో ఇంకొందరు వస్తారని, ఇటీవలే చెల్లించామని చెప్పినా బకాయి ఉందంటూ హడావుడి చేస్తారంటున్నారు. పైగా రశీదు ఇవ్వరు. ఆన్‌లైన్‌లో నమోదు చేయరు. ఇటీవల భీమవరంలో ఓ ఉద్యోగి వసూలు చేసిన నగదు ఖజానాలో జమ చేయలేదు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి వ్యాపారులు తీసుకెళ్లగా రూ.2.10 లక్షలు ఖజానాలో జమ చేయలేదని తేలింది.

వసూళ్లలో వెనుకంజ

కొత్త దుకాణాలను ఆన్‌లైన్ చేయకపోగా కనీసం డిమాండ్‌కు తగ్గట్టుగా వసూళ్లు లేవు. భీమవరంలో 3155 దుకాణాల నుంచి రూ.47 లక్షలకు ఇప్పటి వరకు కేవలం రూ.3.60 లక్షలు, ఆకివీడులో 864 లైసెన్సుల నుంచి రూ.5.61 లక్షలకు రూ.56 వేలు వసూలైంది. జిల్లాలోని ఆరు పట్టణాల్లో 10 వేలకు పైగా దుకాణాల నుంచి దాదాపు రూ.1.10 కోట్లకు గత ఏప్రిల్ 1 నుంచి ఇప్పటి వరకు రూ.11.91 లక్షలే వచ్చింది.

పట్టణం	వసూలు (రూ.లక్షల్లో)
తణుకు	1.87
తాడేపల్లిగూడెం	3.22
నరసాపురం	1.28
పాలకొల్లు	1.38
భీమవరం	3.60
ఆకివీడు	0.56

➠ పన్ను వసూళ్లపై అధికారులతో సమీక్షిస్తానని పురపాలక రాజమహేంద్రవరం ప్రాంతీయ సంచాలకుడు సీహెచ్ నాగనరసింహారావు తెలిపారు. డిమాండ్‌తో పాటు వసూళ్ల గురించి తెలుసుకుంటానని వివరించారు.

నిధులొచ్చాయ్.. నీళ్లొస్తాయ్

ఈనాడు డిజిటల్, భీమవరం, తణుకు, న్యూస్‌టుడే: పట్టణ ప్రజల దాహార్తి తీర్చే పనులు పట్టాలెక్కనున్నాయి. డీపీఆర్ నుంచి టెండర్ల ప్రక్రియ దాటి వాటిని చేపట్టే స్థాయి వరకు వచ్చాయి. ఫిబ్రవరిలో మొదలు కానున్నాయి. పెరిగిన పట్టణ జనాభాకు అనుగుణంగా తాగునీటి సరఫరా వ్యవస్థను ఆధునికీకరించడం, పైపులైన్ల ఏర్పాటుతో పాటు మురుగునీటి శుద్ధి ప్రాజెక్టులు, కొత్తగా మురుగునీటి పారుదల నెట్‌వర్క్‌ల ఏర్పాటుకు కేంద్రం అమృత్ 2.0 ద్వారా నిధులు కేటాయించింది. రాష్ట్ర వ్యాప్తంగా రూ.10వేల కోట్లు కేటాయించగా జిల్లాకు రూ.770.85 కోట్లు మంజూరయ్యాయి. జిల్లాలో రెండు సార్లు టెండర్లు పిలిచినా గుత్తేదారులు ముందుకు రాకపోవడంతో పెరిగిన ధరల ప్రకారం ఆయా పనులను బట్టి 2 నుంచి 3 శాతం అంచనాలను సవరించి టెండర్లు పిలిచారు. నాలుగు సంస్థలు పోటీ పడగా ఎన్‌సీసీ లిమిటెడ్ సంస్థ టెండరును చేజిక్కించుకున్నట్లు ప్రజారోగ్య శాఖ ఈఈ విజయ్‌కుమార్ తెలిపారు.

ఇక వేగంగా...తాడేపల్లిగూడెం వద్ద వేసవి జలాశయం పనులు

నిధులిలా: అమృత్ 2.0లో ప్యాకేజీ 1 కింద జిల్లాలోని ఆరు మున్సిపాలిటీలు, తూర్పుగోదావరి జిల్లాలోని నిడదవోలులో మంచినీటి పైపులైన్లు, ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణాలు, సంపులు, ఇతరత్రా.. వాటర్‌గ్రిడ్ పనులతో పాటు చేపట్టనున్నారు.

● పైలెట్ ప్రాజెక్టులుగా భీమవరం బ్యాంకుకాలనీ, తాడేపల్లిగూడెంలోని ఎఫ్‌సీఐ కాలనీల్లో 24 గంటలూ మంచినీరు అందేలా ప్రత్యేక మంచినీటి వ్యవస్థను అభివృద్ధి చేయనున్నారు.

● తాడేపల్లిగూడెంలో రెండో సమ్మర్ స్టోరేజీ ప్లాంటు పనులతో పాటు ఎన్.ఎస్.రాజు లేఅవుట్ పరిధిలో 5 లక్షల లీటర్ల నీటి సామర్థ్యం గల ఓవర్‌హెడ్ ట్యాంకు నిర్మాణం చేపట్టనున్నారు.

● తణుకు, నరసాపురంల్లో రోజుకు కోటి లీటర్లు, ఆకివీడులో 85 లక్షల లీటర్ల సామర్థ్యం గల నీటిశుద్ధి(ఫిల్టరేషన్ ప్లాంట్) కేంద్రాలను, 9 ఓవర్ హెడ్ ట్యాంకులను నిర్మించనున్నారు.

● పాలకొల్లు పట్టణంలో 35 కి.మీ.లు, తణుకులో ఎన్టీఆర్ లేఅవుట్లలో, మార్టేరు నుంచి భీమవరం హెడ్ వాటర్ ట్యాంకు వరకు పైపులైన్లను వేయనున్నారు.

● తాడేపల్లిగూడెంలో రెండు మురుగునీటి శుద్ధి కేంద్రాలు(ఎస్టీపీ), భూగర్భ జల డ్రెయినేజీ పనులను రూ.88.18 కోట్లతో చేపట్టనున్నారు.

మున్సిపాలిటీలు	కేటాయింపులు (రూ.కోట్లలో)
భీమవరం	167.72
నరసాపురం	125.92
పాలకొల్లు	119.26
ఆకివీడు	76.34
తణుకు	118.11
తాడేపల్లిగూడెం	75.32

✪ పనుల విలువ - రూ.770.85 కోట్లు ✪ ఉపయోగం ఆరు మున్సిపాలిటీల పరిధిలో 8,56,000 మందికి

కాగితానికి చెల్లుచీటీ

ఇక ఆన్‌లైన్‌లో ఓపీ సేవలు

వైద్యులు, సిబ్బందితో మాట్లాడుతున్న డీఎంఈ రఘునందన్

ఈనాడు-ఏలూరు: ఏలూరు బోధనాసుపత్రిలో త్వరలో కాగిత రహిత ఓపీ విధానానికి శ్రీకారం చుట్టనున్నారు. దీనికి అవసరమైన కంప్యూటర్లు, ఫర్నీచర్‌ను కొన్ని విభాగాలకు పంపారు. అక్కడ ఒక్కో వైద్యుడు, పారా మెడికల్ సిబ్బందికి సోమవారం నుంచి శిక్షణ ప్రారంభించారు.

ఆసుపత్రిలో సేవలు పొందడానికి వచ్చే ప్రతి రోగికీ హెల్త్ ఐడీ ఒకటి కేటాయిస్తారు. ఆ నంబరుతో ఇంటి నుంచే ఆన్‌లైన్లో ఓపీ చీటీ పొందొచ్చు. దీనివల్ల రోగులు క్యూలో నిలబడాల్సిన పని ఉండదు. అన్నింటికీ మించి సుదూరాల నుంచి తెల్లవారుజామునే లేచి ఆసుపత్రికి రావాల్సిన అవసరం తప్పుతుంది. ఈ సేవలను నెక్స్ట్ జన్ అనే ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో అందించనున్నారు. ఇప్పటికే విజయవాడ, గుంటూరు తదితర బోధనాసుపత్రుల్లో ఓపీ సేవలు రోగి ఆధార్ నంబరుతో ఆన్‌లైన్లో జారీ చేస్తున్నారు.

ఏలూరు బోధనాసుపత్రిలో ఆధార్, ఆన్‌లైన్‌లో కాకుండా మాన్యువల్‌గా ఇస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం సూపరింటెండెంట్లు, ప్రిన్సిపాళ్లతో నిర్వహించిన సమీక్షలో ఏలూరు జీజీహెచ్ ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ నిర్వహణలో చాలా వెనకబడి ఉందని, తొలుత మాన్యువల్‌గా ఓపీ ఇచ్చి తర్వాత ఆన్‌లైన్ చేస్తున్నారని తెలుసుకుని ఉన్నతాధికారులు తప్పుబట్టారు. ఇక్కడ కూడా ఆన్‌లైన్‌లోనే ఓపీ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదేశాలతో డీఎంఈ రఘునందన్ సోమవారం ఆసుపత్రికి వచ్చి ఓపీ, ఐపీ సేవలు పరిశీలించారు. ఓపీకి అసౌకర్యం కలగకుండా నూతన విధానంపై సోమవారం కొందరు వైద్యులకు శిక్షణ ఇచ్చామని సూపరింటెండెంట్ ఆచార్య ఎం.ఎస్ రాజు 'ఈనాడు'కు తెలిపారు.

శిరగాలపల్లిలో జేసీ రాత్రి బస

యలమంచిలి, న్యూస్‌టుడే: యలమంచిలి మండలం శిరగాలపల్లిలో సంయుక్త కలెక్టర్ రాహుల్‌కుమార్‌రెడ్డి సోమవారం రాత్రి బస చేశారు. స్థానికంగా ఏర్పాటు చేసిన గ్రామసభలో పాల్గొని రీ సర్వేపై రైతులతో మాట్లాడి వారి అభిప్రాయాలు, సమస్యలు తెలుసుకున్నారు. రీసర్వే పూర్తయిన రైతులకు సంబంధించిన పట్టాదారు పాసు పుస్తకాలను జేసీ పరిశీలించారు. వాటిలో గుర్తించిన తప్పులపై వీఆర్వోలకు తగిన సూచనలు చేశారు.

రైతులతో చర్చిస్తున్న రాహుల్‌కుమార్‌రెడ్డి

లైడార్ సర్వేకు గ్రౌండ్ కంట్రోల్ పాయింట్లు 6లో

సిక్సర్లు కొట్టిన ఉత్సాహం

రైతేరాజు: మిశ్రమ సేద్యం.. లాభాల భాగ్యం..! 6లో

నీటిపై తూడు.. నిర్లక్ష్యం తోడు

ఈ చిత్రం చూస్తే.. ఏదో గ్రాఫిక్ అనుకుంటారు.. కానీ అది కాదు.. పొలాలకు సాగు, ప్రజలకు తాగునీరు అందించే వెంకయ్య వయ్యేరు కాలువలోని తూడు, గుర్రపుడెక్క. కాళ్ల మండలం జువ్వలపాలెం వంతెన వద్ద నిత్యం ఇలా నిలిచిపోతోంది. ఎగువ ప్రాంతం నుంచి కిందకు తోయడం వల్ల ఇలా ఉండిపోతోంది. **- న్యూస్‌టుడే, జువ్వలపాలెం (కాళ్ల), న్యూస్‌టుడే**

క్షీరారామలింగేశ్వరుడికి పంచ హారతులు

పాలకొల్లు ఆధ్యాత్మికం, న్యూస్‌టుడే: పంచారామ క్షేత్రం పాలకొల్లు క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయంలో సోమవారం పంచామృతాలతో అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామిని ఆభరణాలు, పుష్పాలతో అలంకరించి పంచ హారతులు ఇచ్చారు. సప్త సోమవార దీక్ష చేపట్టిన భక్తులు సాయంత్రం ఆలయ మాడవీధుల్లో ప్రదక్షిణలు చేసి స్వామికి మారేడు దళాలు సమర్పించారు.

2 కేంద్రాల్లో జేఈఈ మెయిన్స్

ఏలూరు విద్యా విభాగం, న్యూస్‌టుడే: జేఈఈ మెయిన్స్-2026 మొదటి విడత పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 21, 22, 23, 24, 28 తేదీల్లో పేపర్-1(బీఈ/బీటెక్) పరీక్షలు నిర్వహించనున్నారు. 29, 30 తేదీల్లో పేపర్-2(బీఆర్/బీ ప్లానింగ్) పరీక్షలు జరగనున్నాయి. ఏలూరు సమీప వట్లూరు సీఆర్ఆర్ ఇంజినీరింగ్ కళాశాల, సిద్ధార్థ క్వెస్ట్ సీబీఎస్ఈ పాఠశాలలో కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆయా తేదీల్లో ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకు జరుగుతాయి.

డబ్బులు పెంచారు.. అప్పులు మిగిల్చారు!

తొమ్మిది నెలలుగా అందని బకాయిలు

తాడేపల్లిగూడెం పట్టణం, న్యూస్‌టుడే: ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థుల అర్ధాకలి కష్టాలు కూటమి ప్రభుత్వం తీర్చింది. గతేడాది జనవరి 4 నుంచి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం సత్ఫలితాలిస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లాలో 14 ప్రభుత్వ జూనియర్ కళాశాలలుండగా.. 1623 మంది ప్రథమ, 1,504 మంది ద్వితీయ సంవత్సరాల విద్యార్థులు చదువుతున్నారు. వీరు ఇష్టంతో భోజనం చేస్తుండగా.. హాజరు శాతమూ గణనీయంగా పెరిగింది. నిత్యావసరాల ధరలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం గతేడాది ఆగస్టు 8న వంట ఛార్జీలు పెంచింది. అప్పట్లో ఒక్కో విద్యార్థికి రోజుకు రూ.8.17 ఇస్తుండగా. ఇప్పుడు రూ.9.29 చెల్లిస్తోంది. ఇక్కడ వరకు బాగానే ఉన్నా.. సకాలంలో బిల్లులు మంజూరు చేయకపోవడంతో భోజన నిర్వాహకులు అప్పుల పాలవుతున్నారు.

నారాయణపురంలో విద్యార్థులకు భోజనం వడ్డిస్తున్న నిర్వాహకులు

వడ్డీలు చెల్లించి.. 2025 జనవరి 4 నుంచి ఏప్రిల్ 23 వరకు మధ్యాహ్న భోజన నిర్వాహకులకు జీతాలు, ముడి సరకుకు ఆగస్టులో బిల్లులు విడుదల చేశారు. జిల్లాలో రూ.32.93 లక్షలు నిర్వాహకుల ఖాతాల్లో జమయ్యాయి. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి ఇప్పటికీ బిల్లులు చెల్లించలేదు. దీంతో బకాయిలు రూ.లక్షల్లో పేరుకుపోయాయి. సకాలంలో బిల్లులు విడుదల చేయకపోవడంతో అప్పులకు వడ్డీలు కట్టాల్సి వస్తోందని నిర్వాహకులు వాపోతున్నారు. 'డిసెంబరు వరకు బిల్లులు చేసి ఖజానా శాఖకు పంపాం. నిధులు విడుదల కావాల్సి ఉంది' అని డీఈవో నారాయణ తెలిపారు.

పెట్టుబడి పెట్టి మరీ.. పథకం నిర్వహణను సమీప ప్రభుత్వ పాఠశాలల్లోని మధ్యాహ్న భోజన కార్మికులకు అప్పగించారు. విద్యార్థుల సంఖ్య మేరకు ఇద్దరు- ముగ్గురికి నెలకు రూ.3 వేలు చొప్పున వేతనం చెల్లించాల్సి ఉంది. బియ్యంతో పాటు గుడ్లు, చిక్కీలు ప్రభుత్వమే సరఫరా చేస్తోంది. కూరగాయలు, పప్పులు, కట్టెలు, గ్యాస్, ఇతర సామగ్రికి నిర్వాహకులే పెట్టుబడి పెడుతున్నారు. సకాలంలో ఇటు బిల్లులు.. అటు వేతనాలందక ఆర్థికంగా సతమతమవుతున్నారు.

అనుమతి ఉంటేనే విద్యుత్తు!

- ఆక్వా సాగుదారులకు నోటీసులు
- ఈ నెల 25తో ముగియనున్న గడువు

నరసాపురం, మొగల్తూరు, న్యూస్‌టుడే: ప్రభుత్వం ఆక్వా సాగుకు అనుమతులు తప్పనిసరి చేసింది. ఈ నెల 25వ తేదీ నాటికి అనుమతి పొందని ఆక్వా చెరువులపై చర్యలు చేపట్టాల్సిందిగా మత్స్య శాఖకు ఆదేశాలు జారీ చేసింది. అనధికార చెరువుల సమాచారాన్ని ఇప్పటికే సేకరించిన అధికారులు సంబంధిత రైతులకు నోటీసులు జారీ చేస్తున్నారు. గడువు లోపు అనుమతి పొందని చెరువులకు విద్యుత్తు సరఫరా నిలిపివేస్తామని మత్స్య శాఖ సహాయ సంచాలకుడు ఎల్ఎల్ఎన్ రాజు తెలిపారు. ఇలాంటి చెరువులపై భవిష్యత్తులో మరిన్ని చర్యలు తీసుకునే అవకాశం ఉందని, రైతులు విధిగా అనుమతి పొందాలని సూచించారు.

ఏం చేయాలంటే.. సాగు వివరాలు, దిగుబడులకు సంబంధించి పూర్తి సమాచారం ఉంటే ఎగుమతులు, విక్రయాలకు ప్రభుత్వం తోడ్పాటు అందించడంతో పాటు గిట్టుబాటు ధర కల్పించేందుకు అవకాశం ఉంటుంది. రాయితీలను సులభంగా పొందవచ్చు. లేనిపక్షంలో ఇబ్బందులు తప్పవు. తొలుత రైతుల తమ చెరువులను ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆక్వా కల్చర్ డవలప్‌మెంటు అథారిటీలో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. మత్స్యశాఖ అధికారులు, సిబ్బందికి ఆయా చెరువులకు సంబంధించి భూమి హక్కు పత్రాలు అందించి ఎకరాకు రూ.వెయ్యి చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.

జిల్లాలో ఆక్వా చెరువుల వివరాలు (ఎకరాల్లో) ఇలా..

- మొత్తం విస్తీర్ణం: 1,32,593.63
- అనుమతి పొందినవి: 63,502.74
- పొందాల్సినవి: 69,090.89

సందర్భమేదైనా ఈనాడు ను చేసుకోండి వేదిక

మీ బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులకు ఈనాడులో ప్రకటనల ద్వారా తెలియజేయండి

ప్రకటనల కొరకు సంప్రదించండి: 80080 12494

(c) eenadu

లైడార్ సర్వేకు గ్రౌండ్ కంట్రోల్ పాయింట్లు

● పశ్చిమ డెల్టాలో పూర్తి ● తూర్పుడెల్టాలో మొదలు

న్యూస్‌టుడే - పి.గన్నవరం

బ్రిటీష్ కాలం నాటి గోదావరి డెల్టా వ్యవస్థ (జీడీఎస్) ఏవిధంగా ఉందనే అంశంపై కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇందుకు రూ.13.42 కోట్లతో 'లైడార్' సర్వే చేపట్టేందుకు నిధులు కేటాయించి, గుత్తేదారు సంస్థ 'ఐ.ఐ.సి. టెక్నాలజీస్'కు బాధ్యత అప్పగించారు. ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా చేపట్టే ఈ సర్వేకు 'డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) నుంచి అనుమతులు రావాల్సి ఉంది. గుత్తేదారు సంస్థ డీజీసీఏకు దరఖాస్తు చేసిందని త్వరలో అనుమతులు వస్తాయని జలవనరుల శాఖ ధవళేశ్వరం సర్కిల్ ఎస్ఈ కె.గోపీనాథ్ సోమవారం 'న్యూస్‌టుడే'కు వెల్లడించారు. ఈలోగా సర్వేకు సంబంధించి క్షేత్రస్థాయి పనులు ఇప్పటికే మొదలయ్యాయి. ప్రధానంగా ఎయిర్‌క్రాఫ్ట్ గాలిలో ఎగిరేందుకు వీలుగా కీలకమైన గ్రౌండ్ కంట్రోల్ పాయింట్లు (జి.సి.పి.) ఏర్పాటు చేసే పనిలో గుత్తేదారు సంస్థ సిబ్బంది నిమగ్నమయ్యారు.

మూడు డెల్టాలు.. గోదావరి డెల్టా వ్యవస్థలో తూర్పు, పశ్చిమ, మధ్య డెల్టాలు ఉన్నాయి. పశ్చిమ డెల్టా పూర్తిగా పూర్వ పశ్చిమ గోదావరి, తూర్పు, మధ్య డెల్టాలు పూర్వ తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నాయి. పశ్చిమ డెల్టాలో సుమారు అయిదు లక్షలు, తూర్పు, మధ్యడెల్టాలో 4.50 లక్షల ఎకరాల వరి ఆయకట్టు ఉంది. సాగునీరు అందించేందుకు పంట కాలువలు, చేలనుంచి ముంపునీరు బయటకు పోయేందుకు మురుగు కాలువలు కీలకం. గోదావరి డెల్టా వ్యవస్థకు అనుబంధంగా ధవళేశ్వరం బ్యారేజి మొదలుకుని లాకులు, ఆఫ్‌టేక్ స్లూయిస్‌లు, అవుట్‌ఫాల్ స్లూయిస్‌లు, సర్ప్లస్ వియర్లు వంటి కట్టడాలు వందల సంఖ్యలో ఉన్నాయి. డెల్టా వ్యవస్థపై సమగ్ర సర్వే చేసేందుకు ఉద్దేశించిన లైడార్ సర్వేలో భాగంగా ప్రస్తుతం 'గ్రౌండ్ కంట్రోల్ పాయింట్లు' ఏర్పాటు చేస్తున్నారు. మూడు డెల్టాల పరిధిలో సుమారు 150 గ్రౌండ్ కంట్రోల్ పాయింట్లు ఉంటాయి. పశ్చిమ డెల్టాలో 78 వరకు పాయింట్లు ఏర్పాటు చేశారు. మిగిలిన పాయింట్లు తూర్పు, మధ్య డెల్టాలో ఏర్పాటు చేస్తారు. తూర్పుడెల్టాలో సోమవారం నుంచి ఈ ప్రక్రియ మొదలైంది.

త్వరలో సర్వే మొదలు..

గోదావరి డెల్టా వ్యవస్థపై లైడార్ సర్వే త్వరలో మొదలవుతుంది. ఐ.ఐ.సి. టెక్నాజీస్ సంస్థ ఎయిర్ క్రాఫ్ట్‌తో సర్వే చేస్తుంది. ఇందుకు డీజీసీఏ నుంచి అనుమతులు కూడా త్వరలోనే వస్తాయి. గ్రౌండ్ కంట్రోల్ పాయింట్ల ఏర్పాటు పశ్చిమ డెల్టాలో పూర్తికాగా, తూర్పుడెల్టాలో మొదలయింది. **- కె.గోపీనాథ్, ఎస్ఈ, జలవనరుల శాఖ, ధవళేశ్వరం సర్కిల్**

సత్వర పరిష్కారం చూపాలి : కలెక్టర్

రెవెన్యూ క్లినిక్‌ను పరిశీలించి ఉద్యోగులతో మాట్లాడుతున్న నాగరాణి, పక్కన రాహుల్‌కుమార్‌రెడ్డి

భీమవరం కలెక్టరేట్, న్యూస్‌టుడే: పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారంలో అలసత్వం వద్దని కలెక్టర్ నాగరాణి స్పష్టం చేశారు. సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన కార్యక్రమంలో ఆమె అర్జీలు స్వీకరించారు. అనంతరం అధికారులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. అర్జీలను ఎంత వరకు పరిష్కరించారనే అంశంపై మండలాల వారీగా సమీక్షించారు. పీజీఆర్ఎస్‌లో 139, రెవెన్యూ క్లినిక్‌లో 54 దరఖాస్తులు వచ్చినట్లు వెల్లడించారు. రెవెన్యూ క్లినిక్‌లను సందర్శించి పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జేసీ రాహుల్‌కుమార్‌రెడ్డి, డీఆర్వో శివన్నారాయణరెడ్డి, డ్వామా పీడీ అప్పారావు, గ్రామవార్డు సచివాలయాల జిల్లా అధికారి దోసిరెడ్డి, వయోవృద్ధుల ట్రైబ్యునల్ సభ్యుడు దుర్గాప్రసాద్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

దివ్యాంగుల సమస్యపై దృష్టి సారించాలి.. పింఛనును రూ.6 వేల నుంచి రూ.15 వేలకు పెంచాలని పలువురు దివ్యాంగులు ఆమెను కలిసి విన్నవించారు. వైకల్యం లెక్కింపు పరీక్షలు జిల్లాలో జరగడం లేదని ప్రస్తుతం ఏలూరులోనూ అందుబాటులో లేవని ఆమెకి వివరించారు. విజయవాడ, గుంటూరు వెళ్తే పరీక్షలు చేయడం లేదని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయంలో ఏం చేస్తున్నారంటూ డీసీహెచ్ఎస్‌పై అసంతృప్తి వ్యక్తం చేశారు. అటువంటి వారిని గుర్తించి స్లాట్ తీసుకుని ఇతర జిల్లాలకు పంపి పరీక్షలు నిర్వహించాలని దానికోసం వాహనం సమకూర్చాలని ఆదేశించారు.

సిక్సర్లు కొట్టిన ఉత్సాహం

'ఈనాడు' సెంట్రల్ ఆంధ్రా ప్రాంతీయ స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం

పోటీల ప్రారంభ సమావేశంలో మాట్లాడుతున్న తుళ్లూరు డీఎస్పీ మురళీకృష్ణ, వేదికపై 'ఈనాడు' గుంటూరు యూనిట్ ఇన్‌ఛార్జి వెంకటేశ్వర్లు, ధనిక్ భారత్ ప్రతినిధి బండ్లమూడి శ్రీనివాసరావు, చలపతి ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ నాగశ్రీనివాసరావు

గుంటూరు క్రీడలు, తాడికొండ, న్యూస్‌టుడే: 'ఈనాడు' ఆధ్వర్యంలో మోతడక చలపతి ఇంజినీరింగ్ కళాశాలలోని హిల్‌వ్యూ స్టేడియంలో ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ ప్రజెంట్స్ ఈనాడు స్పోర్ట్స్ లీగ్ (ఈఎస్ఎల్) సెంట్రల్ ఆంధ్రా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ పోటీలు సోమవారం ప్రారంభమయ్యాయి. సీనియర్స్ విభాగంలో గుంటూరు-పశ్చిమ గోదావరి, జూనియర్స్ విభాగంలో గుంటూరు-కృష్ణా జట్లు తలపడ్డాయి. తుళ్లూరు డీఎస్పీ మురళీకృష్ణ, ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ ప్రతినిధి బండ్లమూడి శ్రీనివాసరావు, 'ఈనాడు' గుంటూరు యూనిట్ ఇన్‌ఛార్జి వెంకటేశ్వర్లు క్రీడాకారుల్ని పరిచయం చేసుకుని పోటీలు ప్రారంభించారు. ఈసందర్భంగా డీఎస్పీ మురళీకృష్ణ మాట్లాడుతూ యువతలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు 'ఈనాడు' ఎన్నో ఏళ్లుగా క్రికెట్ పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. క్రీడల్లో పాల్గొనడం వల్ల విద్యార్థుల్లో శారీరక దారుఢ్యం పెంపొందడంతో పాటు క్రమశిక్షణ అలవడతాయన్నారు. ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ ప్రతినిధి బండ్లమూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రస్తుతం యువత చిన్న వయసులోనే మత్తు పదార్థాలకు ఆకర్షితులవుతున్నారని, క్రీడల్లో రాణిస్తే వాటికి దూరంగా ఉంటారని తెలిపారు. క్రీడల్లో విద్యార్థులను భాగస్వాములను చేసేందుకు పోటీల నిర్వహణకు ప్రోత్సాహం అందిస్తున్నామని పేర్కొన్నారు. క్రీడల ద్వారా విద్యార్థుల్లో చిన్ననాటి నుంచే గెలుపు, ఓటములను సమానంగా తీసుకోవడం అలవాటవుతుందన్నారు. 'ఈనాడు' గుంటూరు యూనిట్ ఇన్‌ఛార్జి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ క్రీడాకారుల్లో ప్రతిభ వెలికితీసేందుకు 'ఈనాడు' నిర్వహిస్తున్న పోటీలకు ధనిక్ భారత్ ఎడ్యుకేషన్, చలపతి విద్యా సంస్థల యాజమాన్యాలు ఎంతగానో సహకరిస్తున్నాయని తెలిపారు. క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటాలని పిలుపునిచ్చారు.

Title Sponsor: ధనిక్ భారత్ విద్యా సంస్థలు IIT-JEE | NEET

Protein Partner: NECC నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ (Non-Govt. Public Charitable Trust)

Regional Sponsor: City Chalapathi Institute of Technology AUTONOMOUS MOTHADAKA CAMPUS

Gift Partner: KL (DEEMED TO BE UNIVERSITY)

Beverage Partner: CMR SHOPPING MALL The joy of life ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ | ఒడిశా | కర్ణాటక

Digital Partner: ఈనాడు.నెట్ | TV Partner: ETV BHARAT, ETV ఆంధ్రప్రదేశ్

Organised by ఈనాడు

సీనియర్స్‌లో విజేతగా నిలిచిన పశ్చిమ గోదావరి జట్టు

ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ స్టార్ క్రికెటర్ ఆఫ్ ది మ్యాచ్

జయంత్ సాయి

సాయిరామ్

జూనియర్స్‌లో గెలుపొందిన కృష్ణా జిల్లా జట్టు

పశ్చిమ గోదావరి జట్టు జయకేతనం

మొదటి మ్యాచ్ సీనియర్స్ విభాగంలో పశ్చిమ గోదావరి-గుంటూరు జిల్లా జట్ల మధ్య జరిగింది. టాస్ గెలిచిన పశ్చిమ గోదావరి జట్టు బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన గుంటూరు జట్టు 16 ఓవర్లలో 99 పరుగులకే ఆలౌటైంది. తర్వాత పశ్చిమ గోదావరి జట్టు 12.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 102 పరుగులు చేసి విజయాన్ని సొంతం చేసుకుంది. జయంత్ సాయి 22 బంతుల్లో 26 పరుగులు, 4 వికెట్లు తీసి జట్టుకు విజయాన్ని అందించాడు. గుంటూరు బౌలర్లు శ్రీహరి మూడు, ఆదిత్య 2 వికెట్లు తీసినా పశ్చిమ గోదావరి జట్టు గెలుపును ఆపలేకపోయారు.

అదరగొట్టిన కృష్ణా జట్టు

రెండో మ్యాచ్ జూనియర్స్ విభాగంలో కృష్ణా-గుంటూరు జిల్లా జట్ల మధ్య జరిగింది. టాస్ గెలిచిన గుంటూరు జిల్లా జట్టు బౌలింగ్‌ను ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన కృష్ణా జిల్లా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 190 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇచ్చింది. అనంతరం గుంటూరు జట్టు 16 ఓవర్లలో 90 పరుగులకే ఆలౌటైంది. భారీ తేడాతో కృష్ణా జట్టు ఘన విజయం సాధించింది. సాయిరామ్ 40 బంతుల్లో మూడు ఫోర్లు, మూడు సిక్స్‌లు బాది 56 పరుగులు చేయడంతో పాటు బౌలింగ్‌లో 2 వికెట్లు తీశాడు. ఆల్‌రౌండ్ ప్రతిభతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

నేడు జరిగే మ్యాచ్‌ల షెడ్యూల్

వేదిక: చలపతి ఇంజినీరింగ్ కళాశాలలోని హిల్‌వ్యూ స్టేడియం, మోతడక

సీనియర్స్: మొదటి మ్యాచ్.. నెల్లూరు × పశ్చిమ గోదావరి

రెండో మ్యాచ్.. కృష్ణా × ప్రకాశం

జూనియర్స్: మొదటి మ్యాచ్.. ప్రకాశం × పశ్చిమ గోదావరి

రెండో మ్యాచ్.. నెల్లూరు × కృష్ణా

ఫిబ్రవరి 27, 28 తేదీల్లో జాతీయస్థాయి హ్యాకథాన్

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: భీమవరం ఎస్ఆర్‌కేఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో జాతీయస్థాయి హ్యాకథాన్‌ను ఫిబ్రవరి 27, 28 తేదీల్లో నిర్వహిస్తామని సీఎస్ఈ విభాగాధిపతి బీహెచ్‌వీఎస్ రామకృష్ణంరాజు తెలిపారు. పోటీల్లో విజేతలకు రూ.75వేలు విలువ గల బహుమతులు అందజేస్తామన్నారు. హ్యాకథాన్ వివరాల గోడపత్రాన్ని కళాశాలలో సోమవారం జరిగిన కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ సాగి రామకృష్ణ నిశాంతవర్మ, డైరెక్టర్ ఎం.జగపతిరాజు ఆవిష్కరించారని ఓ ప్రకటనలో తెలిపారు.

బస్సులపై 107 కేసులు

భీమవరం అర్బన్, న్యూస్‌టుడే: సంక్రాంతి నేపథ్యంలో ప్రయాణికుల సౌకర్యం, భద్రత దృష్ట్యా చేసిన తనిఖీల్లో నిబంధనలకు విరుద్ధంగా ఉన్నవాటిపై 107 కేసులు నమోదు చేసినట్లు జిల్లా రవాణాధికారి కృష్ణారావు తెలిపారు. తనిఖీల ద్వారా రూ.7.47 లక్షల ఆదాయం సమకూరినట్లు వెల్లడించారు.

స్వర్ణాంధ్ర విజన్ లక్ష్యాలకు అనుగుణంగా పని చేస్తాం

ఉద్యాన విశ్వవిద్యాలయం, న్యూస్‌టుడే: స్వర్ణాంధ్ర విజన్ - 2047లో సీఎం చంద్రబాబు ఉద్యాన రంగానికి ప్రాధాన్యతిచ్చారని, విజన్ లక్ష్యాలకు అనుగుణంగా పని చేస్తామని వెంకట్రామన్నగూడెంలోని ఉద్యాన విశ్వవిద్యాలయం ఇన్‌ఛార్జి వీసీ ధనంజయరావు తెలిపారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో వర్సిటీ 68వ పాలక మండలి సమావేశం ఆయన అధ్యక్షతన సోమవారం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు అంశాలను చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకున్నామని ఆయన చెప్పారు. రాయలసీమ ఉద్యాన హబ్‌గా తీర్చిదిద్దేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించాలని, ఉద్యాన పంటల విస్తీర్ణం పెరిగేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, వర్సిటీ పరిధిలోని అధ్యాపకులు, శాస్త్రవేత్తల ఉద్యోగోన్నతులకు ఆమోదం తెలపాలని, పంటల వారీగా శాస్త్రవేత్తలను వర్గీకరించి, పంట యాజమాన్య పద్ధతులపై విస్తృత పరిశోధనలు చేపట్టాలని, అసంపూర్తిగా నిలిచిపోయిన నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని నిర్ణయించామన్నారు. ఎక్స్ అఫీషియో సభ్యులైన వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్, ఉద్యానశాఖ రాష్ట్ర సంచాలకుడు కె.శ్రీనివాసులు, వ్యవసాయ, పశువైద్య విశ్వవిద్యాలయాల ఉపకులపతులు శారద జయలక్ష్మి దేవి, జేవీ రమణ పాల్గొన్నారు.

తపాలా ఏటీఎంల సేవల పునఃప్రారంభం

భీమవరం గునుపూడి, న్యూస్‌టుడే : తపాలాశాఖ వినియోగదారులకు అందుబాటులో ఉండేందుకు భీమవరం, తణుకు, పాలకొల్లు కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ఏటీఎం సేవలు సోమవారం నుంచి మళ్లీ ప్రారంభమయ్యాయి. సుమారు 5 నెలల క్రితం నుంచి ఈ సేవలు నిలిచిపోయాయి. గుత్తేదారు కాలపరిమితి పూర్తి కావడంతో సేవలు నిలిచాయని గతంలో అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం వాటిని తిరిగి అందుబాటులోకి తీసుకుని వచ్చినట్లు భీమవరం డివిజన్ సీనియర్ సూపరింటెండెంట్ కె.హరికృష్ణప్రసాద్ తెలిపారు. కాలపరిమితి పూర్తయిన ఏటీఎం కార్డులు త్వరలో వస్తాయన్నారు.

రైతేరాజు

మిశ్రమ సేద్యం.. లాభాల భాగ్యం..!

దర్భగూడెంలో వేరుశెనగ తోట

జంగారెడ్డిగూడెం గ్రామీణ, న్యూస్‌టుడే: వ్యవసాయమంటే మక్కువతో పొలంబాట పట్టి మంచి సత్ఫలితాలు సాధిస్తున్నారు జీలుగుమిల్లి మండలం దర్భగూడెం గ్రామానికి చెందిన డి.శ్రీను. స్వతహాగా వ్యవసాయ కుటుంబం కావడంతో సంప్రదాయ పంటలైన వరి, మొక్కజొన్న, కూరగాయలు, ఆకుకూరలను పండించేవారు. వాటిపై ఆశించినంత ఆదాయం రాకపోవడంతో గత పదేళ్లుగా ఆకుకూరలు, అయిదేళ్లుగా వేరుశెనగ పండిస్తూ లాభాలు గడిస్తున్నారు.

11 ఎకరాల్లో.. ఊరికి దగ్గరగా ఓ ఎకరం కౌలుకు తీసుకుని తోటకూర, గోంగూర, కొత్తిమీర, పాలకూర, చుక్కకూర, మెంతి కూర వంటి వివిధ రకాల ఆకుకూరలు పండిస్తున్నారు. వాటితోపాటు తక్కువ పెట్టుబడితో ఏడాది పొడువునా లాభాలు వచ్చేలా మరో పంట వేయాలని శ్రీను అనుకున్నారు. ఇందుకోసం సామాజిక మాధ్యమాల్లో అన్వేషించారు. చివరకు సుమారు 10 ఎకరాలు కౌలుకు తీసుకుని వేరుశెనగ సాగు ప్రారంభించాడు. వంద రోజులకు కాపు వచ్చేలా పంటను వేస్తున్నారు. ఎకరాకు సుమారు 15-20 క్వింటాళ్ల దిగుబడి రావడంతో వాటిని స్థానికంగా విక్రయిస్తున్నారు. ఆకుకూరలను కట్టలు కట్టి జంగారెడ్డిగూడెం మార్కెట్‌లో అమ్ముతున్నారు.

ఉత్తమ సస్యరక్షణతో.. పంటల సాగు విషయంలో శ్రీను ఉత్తమ సస్యరక్షణ అవలంబిస్తున్నారు. పంటలు వేసే ముందు వ్యవసాయ క్షేత్రంలో పచ్చిరొట్ట విత్తనాలు, పశువుల ఎరువు, ఇతర లవణాలతో కూడిన సహజసిద్ధ ఎరువులను వేసి దుక్కిదున్ని నేలకు అదనపు బలం చేకూరుస్తున్నారు. ప్రతినెలా ఆకుకూరలు చేతికి వచ్చేలా ప్రత్యేక ప్రణాళికతో సాగు చేస్తున్నారు. పంటకు చీడపీడలు ఆశించకుండా జీవామృతం, కషాయాలను వినియోగిస్తున్నారు.



ఆదాయం బాగుంది.. ఏకకాలంలో పలు రకాల పంటలు చేతికి వచ్చేలా దృష్టి పెట్టాలి. ఇలా చేస్తే అదనపు ఆదాయం వస్తోంది. కూలీ ఖర్చులు కలిసొస్తాయి. నాకు ఏడాదికి సుమారు రూ.3 లక్షలకు పైగా మిగులుతోంది. **-డి.శ్రీను**

అరటిలో పోషక లోపాలు అధిగమించండిలా...

పెనుమంట్ర, న్యూస్‌టుడే: అరటి సాగులో పోషక లోపాలతో దిగుబడి తగ్గే అవకాశం ఉందని, ఈ సమస్యను అవగాహనతో అధిగమించవచ్చని ఉద్యానాధికారిణి ప్రియదర్శిని తెలిపారు. ఈ సమస్యపై రైతులకు ఆమె పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈనెలు ఉబ్బెత్తుగా, బిరుసుగా పెళుసుగా మారితే బోరాన్ లోపం ఉన్నట్లుగా గుర్తించాలి. ఒక్కో మొక్కకు సోడియం టెట్రా బోరేట్‌ను 25 గ్రాముల చొప్పున మొదళ్ల వద్ద వేసి అనంతరం నీరు పెట్టాలి. గంధకం లోపిస్తే లేత ఆకులు ఆకు పచ్చగా మారడానికి ఎక్కువ సమయం పడుతుంది. దీని నుంచి బయటపడటానికి గంధకం ఉన్న ఎరువును వేయాలి. పొటాష్ లోపిస్తే ఆకుల అంచు పసుపుగా మారి మొత్తం ఎండిపోతుంది. మొక్కకు 80 గ్రాముల చొప్పున మ్యూరేట్ ఆఫ్ పొటాష్‌ను 40 రోజుల వ్యవధిలో 4సార్లు వేయాలి. లీటరు నీటిలో 5గ్రాముల సల్ఫేట్ ఆఫ్ పొటాష్ కలిపి ఆకులపై చల్లాలి. జింకు లోపించినప్పుడు ఈనెల వెంట చారలు వస్తాయి. ఆకు పాలిపోయి అడుగు భాగం ముదురు ఊదా రంగులోకి మారితే ఒక్కో మొక్క మొదళ్లో 10 గ్రా. జింక్ సల్ఫేట్ వేయాలి. లీటరు నీటిలో జింక్ సల్ఫేట్ కలిపి ఆకులపై పిచికారీ చేయాలి.

వనామీ సాగులో మెలకువలు



నరసాపురం, మొగల్తూరు, న్యూస్‌టుడే: ఆక్వాసాగు చేపట్టే రైతులు రొయ్యలకు మేతలో లవణాలు, ప్రొబయోటిక్స్ అందించడంతో వాటి ఎదుగుదల బాగుంటుందని, వ్యాధినిరోధక శక్తి పెంపొందుతుందని ఆక్వారంగ నిపుణుడు డా.అడబాల గోపాలరావు తెలిపారు.

లవణాలు ఇలా.. రొయ్యల మేతలో వారానికి మూడు రోజులు మెగ్నీషియం క్లోరైడ్, పొటాషియం క్లోరైడ్, కాల్షియం క్లోరైడ్ వంటి లవణాలు కలపాలి. కిలోమేతకు వాటిలో ఒక్కో రకం 20గ్రాముల చొప్పున నీటిలో లేదా బ్రైడింగ్ జెల్‌తో కలిపాలి. ఆ మేత తేమ తగ్గే వరకు గాలిలో ఆరబెట్టాలి. అనంతరం చెరువుల్లో చల్లాలి. మిగిలిన మూడు రోజులు కిలో మేతకు రోడో కోకస్, రోడో బాక్టర్ కలిగిన ప్రొబయోటిక్స్‌ను 20నుంచి 30మి.లీ. కలపాలి. ఆ మేతను ఆరబెట్టిన తర్వాత చెరువుల్లో చల్లాలి. అనంతరం వారానికి ఒక రోజు రోడో కోకస్, రోడో బాక్టర్ కలిగిన ప్రొబయోటిక్స్‌ను ఎకరాకు 2నుంచి 5 లీటర్లు ఇసుకలో కలిపి ఉదయం 9గంటలకు చెరువులో చల్లాలి. వారానికి ఒక రోజు, పదునుకు మూడు రోజుల ముందు ఎకరాకు పది కిలోల పొటాష్, 50 నుంచి 100కిలోల వరకూ సముద్ర ఉప్పు కలిపి ఉదయం లేదా సాయంత్రం చల్లాలి. ఇలా చేయడం ద్వారా లవణాలు, ప్రొబయోటిక్స్‌కు అధిక వ్యయం చేయాల్సిన అవసరం ఉండదని, రొయ్యల ఎదుగుదల బాగుంటుందని గోపాలరావు తెలిపారు.

డా. పి.విజయలక్ష్మి, ప్రధాన శాస్త్రవేత్త కృషి విజ్ఞాన కేంద్రం, వెంకట్రామన్నగూడెం

ఉద్యాన విశ్వవిద్యాలయం న్యూస్‌టుడే

మీరూ అడగొచ్చు ✆ చరవాణి 73826 33692

ప్రశ్న: కోకో పంటలో తీసుకోవాల్సిన యాజమాన్య పద్ధతులు ఏమిటి ?

- వెంకటరత్నం, కామవరపుకోట

సమాధానం: ప్రస్తుతం కోకో పంట పూత, పిందె దశలో ఉంది. 3 సంవత్సరాలు పైబడిన మొక్కలకు సిఫారసు చేసిన ఎరువుల్లో మూడో వంతు అనగా 75-75-45 గ్రాముల పరిమాణంలో యూరియా, ఎస్ఎస్‌పీ, ఎమ్‌వోపీ లేత తడి ఇచ్చి ప్రతి మొక్క మొదళ్లలో వేయాలి. వీటితోపాటు ప్రతి మొక్కకి పశువుల ఎరువు గంపెడు వేసుకోవాలి. సూక్ష్మధాతులోపం ఉంటే 25 గ్రా. ఫెర్రస్ సల్ఫేట్ మొక్క మొదళ్లలో వేయాలి.

మిరప సాగులో సస్యరక్షణ చర్యలు



వెలగపాడులో సాగవుతున్న మిరప

టి.నరసాపురం, న్యూస్‌టుడే: మిరప సాగులో సకాలంలో సస్యరక్షణ చర్యలు పాటించడం ద్వారా మంచి దిగుబడులు, ఆశించిన లాభాలు పొందవచ్చని ఏలూరు ఉద్యాన సహాయాధికారి కె.సంతోష్ తెలియజేస్తున్నారు. మిరపలో ఆకుపైన, కింద ముడతలు వస్తాయి. పై ముడత తామరపురుగు వల్ల, కింద ముడత నల్లివల్ల వస్తాయి. ఆకు రసం పీల్చడంతో మొక్క ఎదుగుదల సరిలేక కాపు తగ్గుతుంది. వీటి నివారణకు పోలో 200గ్రాములు లేదా రీజెంటు 400మి.లీ. లేదా అబాసిన్ 100ఎంఎల్ మందు 200లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. కాయ తొలిచే పురుగుల్లో పచ్చపురుగు, లద్దెపురుగు కనిపిస్తాయి. ఆకులపై గుండ్రటి ఆకార మచ్చలు కనిపిస్తే పచ్చపురుగు, కత్తెర నమూనాల్లో కనిపిస్తే లద్దె పురుగు సోకినట్లు గుర్తించాలి. వాటి నివారణకు ప్రొక్లేమ్ 100గ్రా. లేదా కొరాజిన్ 60మి.లీ. లేదా డిలిగేటు 400మి.లీ. మందు 200లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. శీతాకాలంలో కొమ్మ ఎండుతెగులు వస్తుంది. దాని నివారణకు బ్లైటాక్స్ 600గ్రాములు లేదా క్లస్టోడియా 250మి.లీ. మందు 200లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. శీతాకాలంలో జింకు, ఐరన్ లోపాలు కనిపిస్తాయి. వీటి నివారణకు ఫార్ములా-4 ఒక కేజీ 200లీటర్ల నీటిలో కలిపి నెలకు రెండుమూడు సార్లు పిచికారీ చేయాలి. పూత అధికంగా రావడానికి ప్లానాఫిక్స్ 50మి.లీ మందు, యూరియా 2కిలోలు 200లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. కాండం ఎండు తెగులు నివారణకు రెడోమిల్ 500గ్రాములు మందు 200 లీటర్ల నీటిలో కలిపి మొక్క మొదట పోయాలి.

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

ఉండి, న్యూస్‌టుడే: ఉండి రైల్వేస్టేషన్‌కు వెనుక వరిచేలకు ఆనుకొని ఖాళీ బోదెలో అనుమానాస్పద స్థితిలో ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన సోమవారం సాయంత్రం వెలుగుచూసింది. స్థానికులు, పోలీసుల సమాచారం మేరకు.. మృతుడు పాలకోడేరు మండలం మోగల్లు గ్రామ పరిధిలోని గుత్తులవారిపాలేనికి చెందిన దొంగ సుబ్బారావు(58)గా గుర్తించారు. ఆయన గుత్తులపాలెం నుంచి ఉండికి ఎందుకొచ్చారు? అతనితో ఎవరైనా కలిసొచ్చారా..? తదితర వివరాలతోపాటు మృతికి గల కారణాలపై విచారణ చేస్తున్నారు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నాడు. ఆకివీడు సీఐ జగదీశ్వరరావు, ఎస్సై నసీరుల్లా సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని భీమవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనుమానాస్పద స్థితిలో మృతిగా కేసు నమోదు చేశారు.

మిస్టరీగా వివాహిత అదృశ్యం

పాలకోడేరు, న్యూస్‌టుడే: మండలంలోని మోగల్లు శివారు గుత్తులవారిపాలేనికి చెందిన వివాహిత అదృశ్యం మిస్టరీగా మారింది. గ్రామానికి చెందిన కడలి విజయలక్ష్మి రెండు రోజులుగా కనిపించకపోవడంతో ఆమె తమ్ముడు ఫిర్యాదు మేరకు సోమవారం అదృశ్యం కేసు నమోదు చేసినట్లు పాలకోడేరు ఎస్సై ఎం.రవివర్మ తెలిపారు. ఈమెతో సన్నిహితంగా ఉంటున్న ఇదే గ్రామానికి చెందిన దొంగ సుబ్బారావు సోమవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో ఆమె అదృశ్యం చర్చనీయాంశంగా మారింది. సుబ్బారావుతో సన్నిహిత్యం కొనసాగించడంపై ఆగ్రహం చెందిన అతడి కుటుంబ సభ్యులు గత ఏడాది జులైలో ఆమెపై దాడికి పాల్పడ్డారు. దీంతో అప్పట్లో నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో సుబ్బారావు మృతి చెందడం, సదరు మహిళ కనిపించకపోవడం పట్ల ఇరు కుటుంబాల సభ్యుల నుంచి పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై రవివర్మ తెలిపారు.

రైలు నుంచి జారిపడి వ్యక్తి.. భీమవరం వన్‌టౌన్, న్యూస్‌టుడే: కైకలూరు-ఆకివీడు రైల్వే ట్రాక్‌పై గుర్తుతెలియని 50 సంవత్సరాల వ్యక్తి రైలు నుంచి జారిపడి మృతి చెందినట్లు భీమవరం రైల్వే ఎస్సై ఎం.సుబ్రహ్మణ్యం సోమవారం తెలిపారు. ఆకివీడు స్టేషన్ మాస్టర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. మృతుడి వివరాలు తెలిసినవారు 99084 48729 ఫోన్ నంబరుకు తెలియజేయాలన్నారు.

విద్యుత్తు టారిఫ్‌లపై నేటి నుంచి ప్రజాభిప్రాయ సేకరణ

నరసాపురం, న్యూస్‌టుడే: రాష్ట్రంలో వచ్చే ఆర్థిక సంవత్సరంలో అమలు చేయనున్న విద్యుత్తు ఛార్జీల టారిఫ్‌లపై విద్యుత్తు నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) ఛైర్మన్ వీపీఆర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ నెల 20 నుంచి నాలుగు రోజులు ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుందని ఆ శాఖ ఈఈ కె.మధుకుమార్ తెలిపారు. జిల్లాలో విద్యుత్తు శాఖ జిల్లా, డివిజన్ కార్యాలయాల నుంచి వీడియో సమావేశం ద్వారా అభిప్రాయాలు తెలియజేసే వారు ముందస్తుగా పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. తేదీల వారీగా ప్రధాన కేంద్రాల్లో జరిగే ప్రజాభిప్రాయ సేకరణను https:///www.eliveevents.com/aperc 2026 లింక్ ద్వారా ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించవచ్చన్నారు.

బ్రాయిలర్ ధరలు (కృష్ణాజిల్లా) (కిలో 1 కి రూ.ల్లో)

వెన్‌కాబ్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర -157 రిటైల్ ధర 184 చికెన్ విత్ స్కిన్ - 267 చికెన్ స్కిన్‌లెస్ - 304.

అమరావతి పౌల్ట్రీ ఫార్మర్స్ & ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర - 180, 189, 200 చికెన్ విత్ స్కిన్ - 350 చికెన్ స్కిన్‌లెస్ - 360.

23 నుంచి ప్లంబింగ్‌లో ఉచిత శిక్షణ

నరసాపురం గ్రామీణ, న్యూస్‌టుడే: నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్(ఎన్ఏసీ) ఆధ్వర్యంలో ఈ నెల 23 నుంచి నరసాపురం మండలం పెదమైనవానిలంకలోని డిజిటల్ సామాజిక భవనంలో ప్లంబింగ్‌లో ఉచిత శిక్షణ తరగతులు నిర్వహిస్తామని ఆ సంస్థ సహాయ సంచాలకుడు ఎం.వసంతరావు తెలిపారు. తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల పరిధిలో ఎస్ఎస్‌సీ, ఐటీఐ- సివిల్, మెకానికల్, డిప్లొమా-సివిల్, మెకానికల్ కోర్సుల్లో ఉత్తీర్ణులైన యువత అర్హులని తెలిపారు. శిక్షణ సమయంలో వసతి, భోజన సదుపాయం కల్పిస్తామన్నారు. పూర్తి వివరాల కోసం 91105 77979, 99123 22445, 98482 66647 నంబర్లలో సంప్రదించవచ్చన్నారు.

92.7FM Rajamahendravaram 92.7 Mee FM

ఈఎఫ్ఎమ్ కార్యక్రమాలు

సోమవారం నుంచి శుక్రవారం

కార్యక్రమము	ప్రసార వేళలు
ఉషోదయం	ఉ॥ 5 - ఉ॥ 7
ఈ-మార్నింగ్స్	ఉ॥ 7 - ఉ॥ 11
నువ్వా నేనా	ఉ॥ 11 - మ॥ 2
సత్యభామ	మ॥ 2 - సా॥ 5
లైట్ తీస్కో	సా॥ 5 - రా॥ 9
సరదాగా కాసేపు	రా॥ 9 - రా॥ 12
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా॥ 12 - తె॥ 5

/Eenadufm

For Advertising on Eenadu FM Contact 9000180626, 9989993175

నకిలీ కరెన్సీ కలకలం!

నరసాపురం, మొగల్తూరు, న్యూస్‌టుడే: జిల్లాలో నకిలీ కరెన్సీ వినియోగంతో చిరు వ్యాపారులు, పెట్రోలు బంకుల్లో పనిచేసే కార్మికులు బెంబేలెత్తుతున్నారు. సంక్రాంతికి ఇతర ప్రాంతాల నుంచి జూదరులు, వ్యాపారులు భారీ సంఖ్యలో జిల్లాకు తరలివచ్చారు. కోడిపందేలు, జూదాల్లో భారీగా నకిలీ కరెన్సీ చేతులు మారినట్లు ప్రచారం జరుగుతోంది. పండగ తరువాత గుర్తుతెలియని వ్యక్తులు మద్యం దుకాణాలు, పెట్రోలు బంకులు, చిన్న దుకాణాల్లో నకిలీ కరెన్సీ మార్పిడికి పాల్పడుతున్నారు. భీమవరం, మొగల్తూరు, నరసాపురం ప్రాంతాల్లో కొన్ని చోట్ల తాజాగా ఇలాంటి ఘటనలు వెలుగుచూశాయి. ఈ అంశాన్ని 'న్యూస్‌టుడే' ఎస్పీ అద్నాన్ నయిం అస్మి దృష్టికి తీసుకువెళ్లగా నకిలీ కరెన్సీ మార్పిడికి పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తెలియక నకిలీ నోట్లు తీసుకున్న వారు నిర్భయంగా ముందుకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.

EENADU Classifieds

BUSINESS SERVICES

బంగారం బ్యాంకులలో/ ఏ ఇతర ప్రైవేటు సంస్థలలో తాకట్టులో ఉన్నవి విడిపించి ఈరోజు మార్కెట్ ధర ప్రకారం కొనబడును. (స్పాట్ క్యాష్). Ph: 8142292071.

JOBS

Exp. నర్సులు/ ఆయాలు/ వార్డ్ బాయ్స్ కావలెను. జీతం: Rs: 20,000/- నుండి 25,000/- వరకు. కూకట్‌పల్లిలో Hyd ✆ 6302532832, 8019117633.

REAL ESTATE

FLAT FOR SALE

తాడేపల్లిగూడెం బస్‌స్టాండ్ దగ్గర మురళీధర్‌పార్క్ అపార్ట్‌మెంట్‌లో 1st ఫ్లోర్ పడమర ఫేసింగ్‌గల 2BHK ఫ్లాట్ (1125 చ॥గ॥) అమ్మకం. ✆ 9440455007

PLOT FOR SALE

T.P. గూడెం సంతమార్కెట్/ పెట్రోలుబంక్ ప్రక్కన 100 అ॥ మెయిన్ రోడ్ ఫేసింగ్ 45X90' మొత్తం 450 చ॥గ॥ పడమర & తూర్పు 2 రోడ్స్ కార్నర్ స్థలం అమ్మకం. Cont: 99895 89595, 99852 76777.

తణుకు పట్టణానికి అతిసమీపంలో తేతలి (గ్రాం)లో 270 చ॥గ॥ సుమారుగా దక్షిణం ఫేసింగ్‌గల స్థలం అమ్మకంపకు కలదు. (నోబ్రోకర్స్) ✆ 93979 12589.

TOURS AND TRAVELS

20వ తారీకు 5 డేస్ మేడారం జాతర, కాళేశ్వరం, మేడిగడ్డ, గోవా, హంపి, గోకర్ణ, మురుడేశ్వర్, స్వర్ణగిరి, ముచింతల్ 6,900 స్లీపర్‌బస్ సెల్: 9848782131.

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతి స్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తా పత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనలద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలు చేసే ప్రకటన కర్తను బ్లాక్-లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

ప్రకటన చిన్నదైనా స్పందన అతివేగం

నెక్ సూచించిన కోడిగ్రుడ్ల ధర

★ For the Information of Trade & Industry ★ గోదావరి జోన్ ప్లాస్టిక్ ట్రేలో సరఫరా చేసే ఫారం గేటు గ్రుడ్డు ధర రూ. 4.95 పై॥ తణుకు ఆఫీసు: 08819-224254

(c) eenadu

భీమవరం
●భీమవరం ●ఉండి

మేమున్నాం.. మీకు తోడుగా..

భీమవరం పట్టణం: 80085 74471	భీమవరం గునుపూడి: 80085 74474
భీమవరం మండలం: 80085 74533	వీరవాసరం: 80085 74475
పాలకోడేరు: 80085 74467	ఉండి: 80085 74526
ఆకివీడు: 80085 74525	కాళ్ల: 94401 04042

ఉండి, న్యూస్‌టుడే: ? రైల్వేస్టేషన్ నుంచి అరుంధతీ పేటకు వెళ్లే మార్గంలో చెత్త పేరుకుపోతోంది. **- నాగలక్ష్మి, ఉండి**

✔ పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటాం. **- అనిల్‌కుమార్, గ్రామ కార్యదర్శి, ఉండి**

భీమవరం పట్టణం: ? బ్యాంకు కాలనీలోని డ్రెయిన్లను శుభ్రం చేయకపోవడంతో దోమల ఉధృతి ఎక్కువైంది. **- ఎన్. జయరామ్**

✔ ఆయా ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్యలు పరిష్కరిస్తాం. **- కె.రామచంద్రారెడ్డి, భీమవరం కమిషనర్**

? రెండో పట్టణంలోని గొల్లవానితిప్ప రోడ్డు చిన్న వంతెన గుంతలతో ప్రమాదకరంగా ఉంది. **- రామ్మోహనరావు, ప్రైవేటు ఉద్యోగి**

✔ మరమ్మతులు చేయిస్తాం. **- వై.శ్రీను, డీఈ**

పాలకోడేరు: ? గొల్లలకోడేరు పంట కాలువ రావిచెట్టు సమీపంలో మురుగు డ్రెయినేజీ పగిలిపోయి మురుగు నీరు పంట కాలువలోకి ప్రవేశిస్తోంది. **-కె.సత్యనారాయణ, గొల్లలకోడేరు**

✔చర్యలు తీసుకుంటాం. **- నాగేంద్రకుమార్, కార్యదర్శి**

ఆకివీడు: ? పెదపేట ప్రాంతంలోని పలు వీధుల్లోని డ్రెయినేజీల్లో ఆటంకాలు తొలగించడం లేదు. **-స్థానికురాలు**

✔ డ్రెయినేజీల్లోను పూర్తిస్థాయిలో ఆటంకాలు తొలగించేలా చర్యలు తీసుకుంటాం. **- సాకిత్‌బాబు, శానిటరీ ఇన్‌స్పెక్టర్**

పశు వైద్య శిబిరాలు సద్వినియోగం చేసుకోండి

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: ఈ నెల 31 వరకు నిర్వహించే పశువైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు తెలిపారు. నట్టల నివారణ మందుల పంపిణీ, గర్భకోశ వ్యాధులకు చికిత్స, వ్యాధి నిరోధక టీకాలు, శాస్త్రీయ యాజమాన్యంపై సదస్సులు నిర్వహిస్తారన్నారు. ఇందుకు సంబంధించిన గోడపత్రాన్ని సోమవారం ఆవిష్కరించారు.

ఆక్వా వ్యర్థాలతో పొలాలు కలుషితం

ఆక్వా సాగు వ్యర్థాలతో పంట కాలువలు కలుషితమై పచ్చటి పంట భూములు ముంపు బారిన పడి నిరుపయోగంగా మారడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పాలకోడేరు మండలం విస్సాకోడేరు లంక దొడ్డిలో సుమారు 120 ఎకరాల పంట భూములు చౌడు భూములుగా మారిపోయి సాగుకు పనికిరాకుండా పోయాయి.

విస్సాకోడేరు(పాలకోడేరు), న్యూస్‌టుడే

విస్సాకోడేరు పంట కాలువపై ఆధారపడి లంక దొడ్డిలో సుమారు 270 ఎకరాల ఆయకట్టు ఉంది. గడిచిన అయిదేళ్లలో సుమారు 150 ఎకరాల వరకు ఆక్వా చెరువులుగా మార్చేశారు. చేపల చెరువుల అనుమతులు పొంది ఉప్పునీటితో రొయ్యల పెంపక చేపట్టడంతో సమస్య మొదలైంది. డ్రెయినేజీ లేకపోవడంతో ఆక్వా వ్యర్థాలు, నీటిని నేరుగా పంట కాలువలోకి వదిలేయడంతో సాగునీరు కలుషితమవుతోంది. దీంతో ఉప్పునీరు వల్ల వరి పంట దెబ్బతినడంతో స్థానిక రైతులు ఏటా నష్టాలబారిన పడ్డారు. పొలాల్లో గడ్డి పెరిగి కొల్లేరు సరస్సును తలపిస్తున్నాయి.

చౌడు భూములుగా మారిపోయి

పచ్చటి పంట పొలాలు చౌడు భూములుగా మారిపోవడంతో బాధిత రైతులు స్థానిక అధికారులు, పాలకులకు పలుమార్లు ఫిర్యాదు చేశారు. అయినా పట్టించుకోకపోవడంతో దిక్కుతోచని స్థితిలో జేసీ రాహుల్‌కుమార్‌రెడ్డిని ఆశ్రయించారు. దీంతో ఆయన ఆక్వా రైతులు, నష్టపోయిన రైతులతో సమావేశం నిర్వహించి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టారు. పూర్తి న్యాయం జరుగుతుందనే నమ్మకంతో రైతులు ఉన్నారు.

ఏటా 1.54 కోట్లు నష్టం...

గతంలో ఎకరానికి రెండు పంటలు కలిపి సుమారు 80 నుంచి 90 బస్తాల ధాన్యం దిగుబడి వచ్చేది. కాని ఆక్వా చెరువుల వల్ల భూములు సాగుకు పనికిరాకుండా పోవడంతో రైతులు ఏటా సుమారు రూ.1.54 కోట్లు నష్టపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పంట కాలువను ఆక్వా వ్యర్థాలు, ఉప్పునీటితో కలుషితం కాకుండా చర్యలు తీసుకుంటే రైతులకు మేలు చేకూరుతుంది. **-ఆరేపల్లి నాగలక్ష్మి, ఏఎంసీ డైరెక్టర్, విస్సాకోడేరు**

పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగొద్దు

పీజీఆర్ఎస్‌లో టోల్‌ఫ్రీ సేవలు

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: 'ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం పోలీస్‌స్టేషన్ల చుట్టూ తిరగాల్సిన పని లేదు. పీజీఆర్ఎస్ 1100 కాల్ సెంటర్‌కు అర్జీలు తెలియజేయండి. పోలీస్ స్టేషన్లకు రావడంలో ఎదుర్కొనే సంకోచాలు, ఇబ్బందులను తొలగించడానికి ఇదొక వేదిక. పోలీసు- ప్రజల మధ్య పరస్పర నమ్మకాన్ని, మైత్రిని బలోపేతం చేయడం పీజీఆర్ఎస్ ప్రధాన ఉద్దేశం' అని ఎస్పీ అద్నాన్ నయిం అస్మి తెలిపారు. ఈ సాంకేతిక సౌకర్యాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

గోడపత్రాన్ని ఆవిష్కరిస్తున్న ఎస్పీ నయిం అస్మి, అదనపు ఎస్పీ భీమారావు, అధికారులు

1100కు ఫిర్యాదు చేయండి

ఫిర్యాదులను ఈ నంబరుకు చెప్పాలి. నమోదైన ఫిర్యాదును పోలీసు శాఖ క్షేత్రస్థాయిలో పరిశీలిస్తుంది. నిర్ణీత కాల వ్యవధిలో అర్జీ పరిష్కారమవుతుంది. ప్రతి ఫిర్యాదుపై సంబంధిత పోలీసుస్టేషన్ అధికారులతో పాటు ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఉంటుంది. 24గంటలూ టోల్‌ఫ్రీ సేవలు అందుబాటులో ఉంటాయి. గ్రీవెన్స్ స్టేటస్ ఏమిటో పరిశీలించుకోవచ్చు.

నేడు విద్యుత్తు సరఫరాకు అంతరాయం

పెదఅమిరం(కాళ్ల), న్యూస్‌టుడే: కాళ్ల మండలం పెదఅమిరం విద్యుత్తు ఉప కేంద్రంలో వార్షిక మరమ్మతుల నిమిత్తం నేడు పలు గ్రామాల్లో విద్యుత్తు అంతరాయం ఉంటుందని ఏఈ వెంకటేశ్వరరావు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. పెదఅమిరం, కోపల్లె, వేంపాడు గ్రామాలతో పాటు చెరువులకు, ఇండస్ట్రీలకు ఉదయం 10:30 నుంచి 11:30 గంటల వరకూ విద్యుత్తు సరఫరా నిలిపివేయనున్నట్లు చెప్పారు.

బాహా-2026లో ప్రతిభ

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: బాహా-2026 పోటీలో విష్ణు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జట్టు 'అమిగోస్' ద్వితీయ స్థానంలో నిలిచిందని ప్రిన్సిపల్ మంగం వేణు తెలిపారు. ఎస్.ఎ.ఇ ఇండియా ఆధ్వర్యంలో మధ్యప్రదేశ్‌లోని పిథాంపుర్‌లో ఈ నెల 7 నుంచి 11 వరకు పోటీలు జరిగాయన్నారు. సేల్స్ ప్రజెంటేషన్, సి.ఎ.ఇ, వాలిడేషన్, స్లెడ్‌పుల్, ఎండ్యూరెన్స్ పెర్ఫార్మెన్స్ తదితర విభాగాల్లో బహుమతులతో పాటు రూ. 1.20 లక్షలు నగదు బహుమతి అందుకున్నట్లు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.

రహదారికి మరమ్మతులు

ఉండి, న్యూస్‌టుడే: ఉండి నుంచి పెదపుల్లేరు వెళ్లే ఆర్అండ్‌బీ రహదారిలో మరమ్మతు పనులు ఎట్టకేలకు పూర్తిచేశారు. "మమ్మల్ని దారిలోకి తెండి.. పండగ చేసుకుంటాం.." శీర్షికన ఈనాడులో ఈనెల 8న ప్రచురితమైన వార్తకు ఆర్అండ్‌బీ అధికారులు స్పందించి చర్యలు తీసుకున్నారు.

దీపాలు అమర్చారు.. భీమవరం పట్టణం: పట్టణంలోని పైవంతెనకు ఇరువైపులా ఉన్న వీధి దీపాలకు మరమ్మతులు చేశారు. భీమవరంలోని రహదారులపై నెలకొన్న ఇబ్బందులపై 'చీకట్లో వెళ్తున్నామా..అయితే ఇది భీమవరమే' శీర్షికన 'ఈనాడు'లో ఈ నెల 13న ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించి దీపాలు అమర్చారు.

దాతల సౌజన్యం.. ప్రగతికి మార్గం

పెడన, పెడన గ్రామీణం, న్యూస్‌టుడే: ప్రభుత్వ విద్యా సంస్థల సంపూర్ణ ప్రగతికి దాతలు ముందుకు రావాలని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు పేర్కొన్నారు. మండలంలోని చెన్నూరు జడ్పీ హైస్కూల్‌లో గ్రామస్థుడు, ఆ హైస్కూలు విశ్రాంత వ్యాయామోపాధ్యాయుడు యర్రంశెట్టి యాగమరావు జ్ఞాపకార్థం కుటుంబ సభ్యులు నిర్మించిన కళాపీఠం, జాతీయ జెండా స్తూపాన్ని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్‌తో కలిసి సోమవారం ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా పులపర్తి మాట్లాడుతూ.. హైస్కూలు పూర్వ విద్యార్థిగా మరిన్ని మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తానన్నారు.

కళాపీఠాన్ని ఆవిష్కరిస్తున్న రామాంజనేయులు, పక్కన ఎమ్మెల్యే కృష్ణప్రసాద్, నాయకులు

మహనీయుడు వేమన

భీమవరం కలెక్టరేట్, న్యూస్‌టుడే: సమాజంలో మూఢాచారాలను రూపుమాపేందుకు, మానవవిలువలను పెంపొందించేందుకు పద్యాలతో కృషి చేసిన మహనీయుడు యోగి వేమన అని కలెక్టర్ నాగరాణి అన్నారు. ఆయన జయంతిని సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించారు. వేమన చిత్రపటానికి జేసీ రాహుల్‌కుమార్‌రెడ్డి ఇతర అధికారులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో డీఆర్వో శివన్నారాయణరెడ్డి, డీఆర్‌డీఏ పీడీ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.

నివాళులర్పిస్తున్న కలెక్టర్ నాగరాణి, జేసీ తదితరులు

పాలకోడేరు, న్యూస్‌టుడే: పాలకోడేరు మండల పరిషత్ కార్యాలయంలో యోగి వేమన జయంతిని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో వి. రెడ్డియ్య, అధికారులు వేమన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ట్రాఫిక్ నియంత్రణకు సహకరించాలి

భీమవరం సాంస్కృతికం, న్యూస్‌టుడే: పట్టణంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ప్రజలందరూ తమవంతు సహకారం అందించాలని ట్రాఫిక్ సీఐ జి.శ్రీనివాస్ కోరారు. నర్సయ్య అగ్రహారంలో సోమవారం శ్రీవిజ్ఞాన వేదిక, అరసవల్లి ట్రస్టు ఆధ్వర్యంలో పలువురు ట్రాఫిక్ సిబ్బందికి అభినందన సత్కారం నిర్వహించారు. ట్రస్టు ప్రతినిధులు మాట్లాడుతూ పట్టణ ప్రధాన సమస్యగా ఉన్న ట్రాఫిక్ విషయంలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా సేవలు అందించిన పోలీసుశాఖ ఉద్యోగులను గుర్తించి వారికి అభినందన సత్కారం చేసినట్లు తెలిపారు.

సత్కారం పొందిన వారితో నిర్వాహకులు

చెత్త తొలగక.. అవస్థలు వీడక

ఆకివీడు, న్యూస్‌టుడే: ఆకివీడు అయిభీమవరం రోడ్డు నుంచి పెదపేట ప్రాంతానికి వెళ్లే రహదారి పక్కన, గంగానమ్మకోడు (మురుగు బోదె)ను అనుకుని చెత్త, వ్యర్థాలు పేరుకుపోయాయి. ఆ ప్రాంతంలో దుర్వాసన వ్యాపిస్తోంది. మురుగుబోదెలోకి చెత్త చేరుతోంది. దీంతో ఈ రహదారిపై రాకపోకలు సాగిస్తున్న స్థానికులు ముక్కుమూసుకుని వెళ్తున్నారు. ఈ విషయాన్ని నగర పంచాయతీ శానిటరీ ఇన్‌స్పెక్టర్ సాకిత్‌బాబు దృష్టికి తీసుకెళ్లగా చెత్త తొలగించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

పరివర్తకాన్ని ఎప్పుడు మారుస్తారో

ఆకివీడు, న్యూస్‌టుడే: మాదివాడ ప్రాంతంలో రాళ్ల చెరువు పక్కన విద్యుత్తు పరివర్తకం, ఫ్యూజుబాక్సు దిగువకు ప్రమాదకరంగా ఉన్నాయి. వీటిని ఎత్తులో ఏర్పాటు చేయాలని 'ఈనాడు'లో పలు కథనాలు ప్రచురితమయ్యాయి. ఎట్టకేలకు ఇటీవల పరివర్తకాన్ని మార్చి ఎత్తులో ఏర్పాటు చేసేందుకు అనుగుణంగా సిమెంట్ దిమ్మెను నిర్మించారు. ఇప్పటికైనా జాప్యం చేయకుండా పరివర్తకాన్ని, ఫ్యూజుబాక్సును మార్చాలని స్థానికులు కోరుతున్నారు. ఈ విషయాన్ని ఏఈ రత్నాకర్ దృష్టికి తీసుకెళ్లగా పరివర్తకం ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ఆచంటలో కుంభ చిత్రీకరణ

ఆచంట, న్యూస్‌టుడే: ఆచంట ఉమా రామలింగేశ్వర ఆలయ ప్రాగణంలో సోమవారం వీఆర్ ప్రొడక్షన్స్ ఆధ్వర్యంలో 'కుంభ' సినిమా ముహూర్తం షాట్‌ను చిత్రీకరించారు. జేఎస్ వెంకట్ దర్శక, నిర్మాతగా పని చేయడంతో పాటు హీరోగా నటిస్తున్నట్లు చిత్ర బృందం సభ్యులు తెలిపారు. ఆచంట పరిసరాల్లో 80 శాతం, హైదరాబాద్‌లో 20 శాతం మేరకు షూటింగ్ జరుగుతుందని పేర్కొన్నారు.

అంచు.. ప్రమాదం పెంచు

పెదకాపవరం (ఆకివీడు), న్యూస్‌టుడే: మండలంలోని పెదకాపవరం గ్రామ పరిధిలో ఎస్సీ కాలనీ నుంచి ఉన్నత పాఠశాలకు వరకు ఉన్న రహదారిని సుమారు 8 ఏళ్ల క్రితం రూ.20 లక్షలతో సీసీ రోడ్డుగా అభివృద్ధి చేశారు. ప్రస్తుతం 5 చోట్ల రహదారికి అంచులేదు. దీంతో అయా ప్రాంతాల్లో రహదారి పగుళ్లు ఏర్పడి కుంగిపోతోంది. ఈ రహదారిపై నిత్యం వందలాది మంది రాకపోకలు సాగిస్తున్నారు. ఈ విషయాన్ని పంచాయతీ కార్యదర్శి వెంకన్న దృష్టికి తీసుకెళ్లగా రహదారిని పరిశీలించి చర్యలు తీసుకుంటామని చెప్పారు.

బ్యాగు అందజేసి నిజాయతీ చాటుకున్న డ్రైవర్

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: ఆటోలో వదిలేసిన బ్యాగును బాధితురాలికి అప్పగించిన ఆటో చోదకుడు కె. నరసింహమూర్తిని భీమవరం ఒకటోపట్టణ సీఐ ఎం.నాగరాజు అభినందించారు. ఆకివీడు నుంచి సోమవారం వస్తుండగా ప్రయాణికురాలు వి.శ్రీలక్ష్మి బ్యాగును ఆటోలో మరిచిపోయారు. భీమవరంలో దిగిన తర్వాత ఆమె కనిపించకపోవడంతో బ్యాగ్‌ను పోలీసులకు ఇవ్వగా వివరాలు తెలుసుకుని దాన్ని బాధితురాలికి అప్పగించారు.

పేదలందరికీ రేషన్‌కార్డులు ఇవ్వాలని వినతి

భీమవరం కలెక్టరేట్, న్యూస్‌టుడే: గత ప్రభుత్వం అసంబద్ధ విధానాలతో అర్హులైన ఎంతో మందికి రేషన్ కార్డులు తొలగించిందని భాజపా జనతా వారధి జిల్లా కన్వీనర్ తోట గంగరాజు అన్నారు. ఆయన ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ నాగరాణిని కలిసి వినతిపత్రం అందించారు. నిబంధనల సడలించి పేదలందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని కోరారు.

» గ్రామీణ ప్రాంతాల్లో శ్మశానవాటిక రూపురేఖలు ఏమాత్రం మారడంలేదు. చాలా చోట్ల కనీస సౌకర్యాలు లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని చోట్ల స్థలాలు ఆక్రమణలకు గురవుతుంటే మరి కొన్ని చోట్ల డంపింగ్ యార్డులను తలపిస్తున్నాయి.

» వీరవాసరంలో రెండు సామాజిక వర్గాలకు చెందిన శ్మశానవాటిక ప్రాంతాన్ని స్థానికులు డంపింగ్ యార్డులా వినియోగిస్తున్నారు. దీంతో అంత్యక్రియల సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. కొన్ని శ్మశానవాటికలకు మాత్రమే ప్రహరీలు నిర్మించారు. దీంతో ఎక్కువ శాతం స్థలాలు ఆక్రమణలకు గురవుతున్నాయి.

» గొల్లవానితిప్ప యనమదుర్రు డ్రెయిను గట్టుపై ఉన్న శ్మశానవాటిక వద్ద ఎటువంటి సౌకర్యాలు లేవు. స్థానికులు చెత్త వేస్తుండటంతో దుర్గంధం వ్యాపిస్తోంది. అంత్యక్రియలు పూర్తయిన తరువాత స్నానాలు చేయడానికి కూడా నీటి సదుపాయం లేదు.

రుద్రభూమికి ఆక్రమణల చెర

ఆఖరి మజిలీకి తప్పని అవస్థలు

వీరవాసరం, భీమవరం గ్రామీణ, న్యూస్‌టుడే

భీమవరం నియోజకవర్గంలోని రెండు గ్రామీణ మండలాల్లో మొత్తం 48 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటిలో సామాజిక వర్గాల వారీగా వందల సంఖ్యలో శ్మశానవాటికలు ఉన్నాయి. ఉపాధి హామీ, గ్రామ పంచాయతీ నిధులతో కొన్ని సామాజికవర్గాలకు చెందిన శ్మశానవాటికలనే అభివృద్ధి చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రుద్రభూముల్లో కనీసం నిలువ నీడ లేకపోవడం, బీడు పొయ్యి వంటి సౌకర్యాలు లేక అవస్థలు ఎదుర్కొంటున్నారు.

కొన్ని శ్మశానవాటికల వద్ద స్నానాలు చేయడానికి, చితాభస్మం భద్రపరచుకోవడానికి ప్రత్యేక గదులు నిర్మించుకున్నారు. పరిస్థితులు అనుకూలించని సమయంలో ఆయా సామాజికవర్గాలు మిగిలిన వారికి అండగా నిలుస్తున్నారు. దీనిపై కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండటంతో సామాజికవర్గాల మధ్య విభేదాలు తలెత్తుతున్నాయి. ఈ సమస్యలను పరిశీలించి కనీస సౌకర్యాలు కల్పించాలని ప్రజలు కోరుతున్నారు. దీనిపై ఎంపీడీవో కేఎం. వైభవతి మాట్లాడుతూ గ్రామ పంచాయతీ నిధులతో అవసరమైన చోట శ్మశానవాటికలను అభివృద్ధి చేయాలని పంచాయతీ కార్యదర్శులకు సూచిస్తామన్నారు.

వీరవాసరంలో వ్యర్థాలతో నిండిపోయి

ప్రయోగశాలల పరిశీలన

పాలకోడేరు, న్యూస్‌టుడే: పాఠ్యాంశాలకు అనుగుణంగా ప్రయోగశాలలను ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు చేసి, అవసరమైన పరికరాలను అందుబాటులో ఉంచుకోవాలని సమగ్ర శిక్ష ఏపీసీ పి.శ్యామ్ సుందర్ సూచించారు. సోమవారం మోగల్లు ఉన్నత పాఠశాలలోని సైన్సు, కంప్యూటర్ ల్యాబ్‌ను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. రోజు వారీ జరుగుతున్న ప్రయోగాల గురించి పలువురు విద్యార్థులను ఆరా తీశారు. ల్యాబ్‌ల ఆవశ్యకతను విద్యార్థులకు తెలియజేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో సీహెచ్ చంద్రశేఖర్, ప్రధానోపాధ్యాయుడు త్రినాథులు తదితరులు పాల్గొన్నారు.

CHANGE OF NAME

I, **Cherukuwada Sri Neelima**, W/o **Cherukuwada Srinivasa Raju**, resident at: D.No.2-4, Ramyalam Street, Doddipatla, Kaikaluru Mandal, Eluru District-521340, Andhra Pradesh-(address) solemnly declare: I have changed my name from **Cherukuwada Neelima (Old Name)** To **Cherukuwada Sri Neelima (New Name)**. Hence after all my documents and correspondence will be continue with my new name as **Cherukuwada Sri Neelima.**

బలహీన వర్గాలపై దాడి అమానవీయం

భీమవరం వన్‌టౌన్, న్యూస్‌టుడే: కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఉప్పులూరులో ఎస్సీ, బీసీలపై జరిగిన దాడిని ఖండిస్తూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సోమవారం భీమవరం ప్రకాశం చౌక్ సెంటర్‌లో నిరసన వ్యక్తం చేశారు. పట్టణ పౌర సంక్షేమ సంఘం జిల్లా కన్వీనర్ ఎం. వైకుంఠరావు, వ్యకాసం జిల్లా కార్యదర్శి జక్కంశెట్టి సత్యనారాయణ, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి కే.క్రాంతిబాబు, సీఐటీయూ జిల్లా నాయకుడు జి.రామకృష్ణ మాట్లాడుతూ ఉప్పులూరులో సంక్రాంతి ముసుగులో జరిగిన జూదాల్లో బలహీన వర్గాలపై దాడి చేయడం అమానవీయమన్నారు. కార్యక్రమంలో నాయకులు ఇంజేటి శ్రీనివాస్, లారెన్స్‌కుమారి, త్రిమూర్తులు, సత్యనారాయణ, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

కనకదుర్గమ్మకు బంగారు హారం సమర్పణ

పి.గన్నవరం, న్యూస్‌టుడే: అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలంలోని మొండెపులంక గ్రామంలో కొలువైన కనకదుర్గమ్మవారికి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన అయినపర్తి అర్జునరావు, దుర్గ దంపతులు రూ.6.96 లక్షల విలువైన ఆరుకాసుల బంగారు హారాన్ని సోమవారం అందజేశారు. మొండెపులంక ఆడపడుచు దుర్గ గ్రామోత్సవం, హోమంలో పాల్గొని అమ్మవారికి పూజలు చేశారు. భక్తులకు అన్నసమారాధన ఏర్పాటు చేశారు. కోరుమిల్లి శ్రీనివాస్, పొన్నమండ ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు.

హారం అందిస్తున్న అయినపర్తి దుర్గ, కుటుంబ సభ్యులు

అర్జీలు పునరావృతం కానీయొద్దు

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: ప్రజల నుంచి వచ్చే అర్జీలను చట్ట పరిధిలో పరిష్కరించి వాటి వివరాలను ఫిర్యాదుదారులకు తెలియజేయాలని పోలీసు అధికారులను ఎస్పీ అద్నాన్ నయిం అస్మి ఆదేశించారు. ఒకే సమస్య పదేపదే అర్జీలుగా పునరావృతం కాకుండా చూడాలన్నారు. పోలీసుశాఖ ఆధ్వర్యంలో 'మీకోసం' కార్యక్రమాన్ని భీమవరం ఒకటో పట్టణ పోలీసుస్టేషన్‌లో సోమవారం నిర్వహించారు. కుటుంబ కలహాలు, సైబర్ మోసాలు, ఆస్తి వివాదాలు, అధిక వడ్డీలు, ప్రేమపేరుతో మోసం తదితర సమస్యలపై 13 ఫిర్యాదులను స్వీకరించామన్నారు. అదనపు ఎస్పీ వి. భీమారావు, డీఎస్పీ రఘువీర్ విష్ణు, స్పెషల్‌బ్రాంచి ఇన్‌స్పెక్టర్ కె.వి.వి.ఎన్ సత్యనారాయణ, డీసీఆర్‌బీ సీఐ దేశంశెట్టి వెంకటేశ్వరరావు, వన్ టౌన్ సీఐ ఎం.నాగరాజు పాల్గొన్నారు.

వసతుల కరవు.. దోమల దరువు

12వ వార్డు నివేదన

ఆకివీడు, న్యూస్‌టుడే: నగర పంచాయతీలోని 12వ వార్డు పరిధిలో ప్రజలు పలు సమస్యలతో సతమతమవుతున్నారు. తాగునీరు, మురుగునీటి సమస్యతో పాటు రహదారులు, పారిశుద్ధ్యం, దోమలు, వీధి కుక్కలు తదితర సమస్యలు పరిష్కరించాల్సి ఉంది. వార్డుల్లోని సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని కమిషనర్ కృష్ణమోహన్ చెప్పారు.

అధ్వానంగా పెదపేటలోని డ్రెయినేజీ

జనాభా: 2,700
ప్రధాన ప్రాంతాలు: అయిభీమవరం రోడ్డు, రోజువారీ విపణి ప్రాంతం, సీపీఎం కార్యాలయం రోడ్డు, ఆదర్శ కాలనీ, వెంకటలక్ష్మి థియేటర్ ప్రాంతం

● సీపీఎం కార్యాలయం రోడ్డును అభివృద్ధి చేయాలి. సీసీ డ్రెయినేజీ నిర్మించాలి. ● పాము పాపారావు వీధిలో పాడైన సీసీ డ్రెయినేజీని పూర్తిస్థాయిలో పునర్నిర్మించాలి. ● ఎఫ్‌సీఐ రోడ్డులో నివాసాలకు ట్యాంకర్‌తో తాగునీటి సరఫరా చేస్తున్నారు. సమయపాలన పాటించాలని స్థానికులు కోరుతున్నారు. ● పెదపేట ప్రాంతంలోని ఒక రహదారిలో సీసీ డ్రెయినేజీ నిర్మించాల్సి ఉంది. ● ఆదర్శ కాలనీకి వెళ్లే రహదారిని సీసీ రోడ్డుగా అభివృద్ధి చేయాలి. అంతర్గతంగా ఉన్న రహదారితో పాటు డ్రెయినేజీ నిర్మించాలి. ● పలు శివారు ప్రాంతాల్లో దీపాలు ఏర్పాటు చేయాలి. ● వేలాడుతున్న విద్యుత్తు తీగలు సరిచేయాలి. ● పారిశుద్ధ్య నిర్వహణ మెరుగుపడాలి. ● దోమల నిర్మూలనకు చర్యలు తీసుకోవాలి. ● వీధి కుక్కల సంతతి పెరగకుండా చూడాలి.

ఆకట్టుకున్న బుర్రకథ

భీమవరం ఆధ్యాత్మికం, న్యూస్‌టుడే: గునుపూడి గ్రామ దేవత ఆదిలక్ష్మి, రాజ్యలక్ష్మి, పోలేరమ్మ జాతర మహోత్సవాల్లో భాగంగా వెరైటీ బుర్రకథ అందరినీ ఆకట్టుకుంది. సోమవారం ఉదయం అమ్మవారికి సహస్ర నామ కుంకుమ పూజలు నిర్వహించారు. రాత్రి ఆలయం ఎదుట ఏర్పాటు చేసి మండపంలో సాయి బుర్రకథ బృందం (అయ్యన్న పేట) వారిచే బాలనాగమ్మ 'సినిమా పాటలతో వెరైటీ బుర్రకథ' గానం హాస్యంతో అందరినీ అలరించించారు. అధిక సంఖ్యలో భక్తులు, నిర్వాహకులు రజక యూత్ ప్రతినిధులు పాల్గొన్నారు.

ఏళ్ల నాటి సమస్యకు మోక్షం

ఉండి, న్యూస్‌టుడే: ఉండిలో డంపింగ్ యార్డు నిర్వహణకు పరిష్కార మార్గాన్ని కనుగొన్నారు. ఉప్పుగుంట వెళ్లే జిల్లా పరిషత్తు రహదారికి ఇరువైపులా దశాబ్దం నుంచి పేరుకుపోయిన మట్టి, ఇతర వ్యర్థాల తరలింపు పనులు ఎట్టకేలకు పూర్తిచేశారు. ఉండి డంపింగ్ యార్డు సమీపంలో చెత్త గుట్టలు పేరుకుపోవడంతో రాకపోకలు సాగించే ప్రయాణికులు, వాహనచోదకులు, ప్రజలు నిత్యం నరకాన్ని చవిచూసేవారు. దీనిపై గతేడాది అక్టోబరు 15న 'ప్రహసనంలా చెత్త సేకరణ', అదే ఏడాది నవంబరు 17న 'మొక్కుతా... ఆపనేదో చేయండి' శీర్షికలతో 'ఈనాడు'లో ప్రచురితమైన కథనాలకు ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించారు. 15 రోజుల నుంచి చెత్త, వ్యర్థాలను పొక్లెయిన్లతో తొలగించారు. 15వ ఆర్థిక సంఘం నిధుల్లో తొలి ప్రాధాన్యంగా ఈ పనులకు ఇవ్వాలనే ఆదేశాలను పంచాయతీ పాలకవర్గం అమలు చేసిందని ఎంపీడీవో శ్రీనివాస్ తెలిపారు.

గణతంత్ర దినోత్సవానికి ఏర్పాట్లు

భీమవరం కలెక్టరేట్, న్యూస్‌టుడే: కలెక్టరేట్ వద్ద జనవరి 26న జరిగే గణతంత్ర వేడుకకు భారీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ నాగరాణి ఆదేశించారు. ఆ అంశంపై ఆమె సోమవారం అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథులకు ఆహ్వానపత్రాల నుంచి వేదికల ఏర్పాటు వరకు అన్ని దశలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

రెడ్‌క్రాస్ భవనం పరిశీలన

పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం సమీపంలో శిథిలస్థితికి చేరిన రెడ్‌క్రాస్ భవనాన్ని కలెక్టర్ నాగరాణి సోమవారం సందర్శించారు. దాని స్థానంలో 19వ నూతన భవనం నిర్మించాలనే ప్రతిపాదనను రెడ్‌క్రాస్ తేవడంతో ఆమె దాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ ఖాళీగా ఉన్న ప్రదేశాలను పరిశీలించి ఆరా తీశారు.

'ఉపాధి హామీ పథకాన్ని నీరుగారుస్తున్నారు'

ఉత్తరపాలెం, మత్స్యపురి (వీరవాసరం), న్యూస్‌టుడే: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏకమై శ్రామికుల పొట్ట కొడుతున్నాయని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు జుత్తిగ నరసింహమూర్తి అన్నారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరుగారుస్తున్నారంటూ సీపీఎం ఆధ్వర్యంలో చేపట్టిన ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని సోమవారం ఉత్తరపాలెం, మత్స్యపురి, మత్స్యపురిపాలెం గ్రామాల్లో నిర్వహించారు. అనంతరం ఉత్తరపాలెం పంచాయతీ కార్యదర్శికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు పాల్గొన్నారు.

KVB Karur Vysya Bank Smart way to bank — **ది కరూర్ వైశ్యాబ్యాంకు లిమిటెడ్**

భీమవరం బ్రాంచ్, ఇంటి నెం.7-6, జువ్వలపాలెం రోడ్, చినఅమిరం, భీమవరం, ఆంధ్రప్రదేశ్-534204

స్వాధీనత ప్రకటన (స్థిరాస్తి కొరకు)

(సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్ 2002 యొక్క రూల్ 8(1))

సెక్యూరిటైజేషన్ మరియు రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ (రెండవ) యాక్ట్ 2002 (యాక్టు 54, 2002) ప్రకారం ది కరూర్ వైశ్యాబ్యాంక్ లిమిటెడ్, అధీకృత అధికారి అయిన దిగువ సంతకందారు సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్, 2002లోని రూల్ 3 తో చదివే సదరు సెక్షన్ 13(12) ప్రకారం సంక్రమించిన అధికారాలను వినియోగిస్తూ __ఋణగ్రహీత (01):__ మెస్సర్స్ స్టార్ ఎడ్జ్, ప్రాతినిధ్యం వహించు ప్రొప్రయిటర్: **శ్రీ నల్లమిల్లి నాని శ్రీనివాసరెడ్డి**, ఇంటి నెం.2-8-12/47, ఆర్ ఆర్ కాంప్లెక్స్, జె పి రోడ్, భీమవరం, ఆంధ్రప్రదేశ్-534202. __ఋణగ్రహీత (02):__ **శ్రీ నల్లమిల్లి నాని శ్రీనివాసరెడ్డి**, తండ్రి: శ్రీ నల్లమిల్లి విజయ శేఖర్ రెడ్డి, ఆర్.ఎస్.నెం.496/6, పాత ఇంటి నెం.19-16-76/3, కొత్త ఇంటి నం.19-16-75/ఎ, వీరస్వామి నగర్, రెవెన్యూ వార్డు నెం.11, దేగలవారి వీధి, భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్-534201, __హామీదారు కమ్ టైటిల్ హోల్డర్ (03):__ **శ్రీ నల్లమిల్లి సురేష్ కుమార్ రెడ్డి**, తండ్రి: లేటు నల్లమిల్లి రామారెడ్డి, ఆర్.ఎస్.నెం.496/6, పాత ఇంటి నెం.19-16-76/3, కొత్త ఇంటి నం.19-16-75/ఎ, వీరస్వామి నగర్, రెవెన్యూ వార్డు నెం.11, దేగల వారి వీధి, భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్-534201, __హామీదారు కమ్ టైటిల్ హోల్డర్ (04):__ **శ్రీ నల్లమిల్లి విజయశేఖర్ రెడ్డి**, తండ్రి: లేటు నల్లమిల్లి రామారెడ్డి, ఆర్.ఎస్.నెం.496/6, పాత ఇంటి నెం.19-16-76/3, కొత్త ఇంటి నెం.19-16-75/ఎ, వీరస్వామి నగర్, రెవెన్యూ వార్డు నెం.11, దేగల వారి వీధి, భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్-534201 వార్లను బకాయి సొమ్ము **రూ.25,23,648.14 పై. (అక్షరాలా ఇరవై ఐదు లక్షల ఇరవై మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది రూపాయల పద్నాలుగు పైసలు మాత్రమే)** నోటీసు అందిన 60 రోజులలోపుగా చెల్లించవలసినదిగా **తేది.12.11.2025న** డిమాండు నోటీసు జారీచేయబడినది.

ఋణగ్రహీత సదరు ఋణాన్ని తిరిగి చెల్లించుటలో విఫలమైనారు. కావున ఋణగ్రహీత మరియు సాధారణ ప్రజానీకానికి తెలియజేయునది ఏమనగా సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్ 2002 యొక్క రూల్ 8 తో చదివే సదరు చట్టం లోని సబ్-సెక్షన్ (4) సెక్షన్ 13 క్రింద సంక్రమించిన అధికారాలను వినియోగిస్తూ ఈ దిగువ సంతకందారు బ్యాంకునకు తనఖా ఉంచిన దిగువ వివరించిన ఆస్తులను **తేది.19.01.2026 న** స్వాధీనం చేసుకున్నారు.

సాధారణ ప్రజానీకానికి ముఖ్యముగా ఋణగ్రహీతకు / హామీదారులకు ఇందుమూలముగా హెచ్చరించునది ఏమనగా సదరు ఆస్తులతో ఎవ్వరు ఎట్టి లావాదేవీలు జరుపరాదు. సదరు ఆస్తులకు సంబంధించిన ఎట్టి లావాదేవీలైనను మొత్తం బకాయి **రూ.25,26,920.14 పై. (అక్షరాలా ఇరవై ఐదు లక్షల ఇరవై ఆరు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయల పద్నాలుగు పైసలు మాత్రమే)** మరియు దాని పై వడ్డీతో సహా **ది కరూర్ వైశ్యాబ్యాంక్ లిమిటెడ్** వారి ఛార్జీకి లోబడి ఉంటాయి మరియు లోన్ వివరములు దిగువ తెలుపబడినవి.

క్ర సం.	ఋణ స్వభావము	ఖాతా నెంబరు	బకాయి మొత్తం (రూ.లలో)
1)	సెక్యూర్డ్ ఓవర్ డ్రాఫ్ట్	4864280000000101	తేది.31.12.2025 నాటికి రూ.25,26,920.14 పై.

ఋణగ్రహీతలు సెక్యూర్డు ఆస్తుల విమోచనం కొరకు గడువు లభ్యతపై సదరు చట్టంలోని సెక్షన్ 13 యొక్క సబ్-సెక్షన్ (8)లోని నిబంధనలు గమనించవలెను.

__షెడ్యూల్-ఎ: (శ్రీ ఎన్.విజయ శేఖర్ రెడ్డి మరియు శ్రీ ఎన్.సురేష్ కుమార్ రెడ్డి గార్ల పేరున గల ఆస్తి)__ ఆంధ్రప్రదేశ్, భీమవరం, రెవెన్యూ వార్డు నెం.11, వీరస్వామి నగర్, కొత్త ఇంటి నెం.19-16-75/ఎ, పాత ఇంటి నెం.19-16-76/3, ఆర్.ఎస్.నెం.496/6 లోని నందు 392.6 చ॥గ॥లు విస్తీర్ణంలో (320 చ॥గ॥లు + 72.60 చ॥గ॥లు (డాక్యుమెంట్ ప్రకారం)) మరియు వాస్తవానికి 288.83 చ॥గ॥లు (రోడ్డు మినహాయించిన తరువాత) గల నివాస భూమి మరియు భవనం. __హద్దులు:__ **320 చ॥గ॥లు నకు హద్దులు (మొదటి ఐటమ్):** **ఉత్తరం:** రాజ వీధి, **దక్షిణం:** మాలే నాగమణి, పంతం జయలక్ష్మి మొదలైన వారి స్థలం, **తూర్పు:** కొటికలపూడి మంగయమ్మ గారి స్థలం, **పడమర:** రెండవ ఐటమ్‌లో చూపిన స్థలం.

72.6 చ॥గ॥లునకు హద్దులు (రెండవ ఐటమ్): **ఉత్తరం:** రాజ వీధి, **దక్షిణం:** పంతం జయలక్ష్మి మరియు ఇతరుల స్థలం, **తూర్పు:** పైన చూపిన మొదటి ఐటమ్ యొక్క స్థలం, **పడమర:** టి.కలిగిత సథానియేలు గారు విక్రయించిన స్థలం.

గమనిక: పైన పేర్కొన్న ఆస్తి అకౌంట్ నంబర్ **4862720000000023** ద్వారా **రూ.45.00 లక్షల రుణానికి కూడా ఛార్జ్ చేయబడింది.**

__షెడ్యూల్-బి:__ మొత్తం ప్రస్తుత ఆస్తుల తనఖా.

ప్రదేశం : చినఅమిరం
తేది : 19.01.2026

సం/- అధీకృత అధికారి,
ది కరూర్ వైశ్యా బ్యాంక్ లిమిటెడ్

(c) eenadu

నరసాపురం

• నరసాపురం • పాలకొల్లు • ఆచంట

డీఏ బకాయిలు ఇప్పించండి

ఎంఈవోకు వినతిపత్రం ఇస్తున్న సంఘ సభ్యులు

పాలకొల్లు మార్కెట్, న్యూస్‌టుడే: పురపాలక ఉపాధ్యాయులకు కూడా డీఏ బకాయిలు ఇవ్వాలని ఎస్టీయూ పాలకొల్లు పట్టణ శాఖ సభ్యులు కోరారు. ఈ మేరకు ఆ సంఘం నాయకులు పాలకొల్లు ఎంఈవో జి.వీరాస్వామికి సోమవారం వినతిపత్రం అందజేశారు. ఎస్టీయూ పట్టణశాఖ అధ్యక్షుడు ఆర్.భవానీప్రసాద్, కార్యదర్శి డి.రాజ్‌కుమార్, సభ్యులు పాల్గొన్నారు.

పాలకొల్లులో జాతీయ స్థాయి నాటిక పోటీలు

పాలకొల్లు ఆధ్యాత్మికం, న్యూస్‌టుడే: పాలకొల్లు కళాపరిషత్ ఆధ్వర్యంలో 17వ జాతీయ స్థాయి నాటిక పోటీలను మార్చి 13, 14, 15 తేదీల్లో నిర్వహిస్తున్నట్లు అధ్యక్షుడు కేవీ కృష్ణవర్మ తెలిపారు. కళాపరిషత్ సభ్యులతో స్థానిక మఠంవీధిలో ఉన్న అతిథి గృహంలో సోమవారం సమావేశం నిర్వహించారు. అనంతరం నాటిక పోటీల వివరాలు వివరించారు.

జనన ధ్రువపత్రాల్లో పేర్ల నమోదుకు అవకాశం

నరసాపురం, న్యూస్‌టుడే: పురపాలక సంఘం పరిధి జనన ధ్రువపత్రం పొంది 15 ఏళ్లు నిండినా పేరు నమోదు కాని వారికి ప్రభుత్వం అవకాశం కల్పించిందని కమిషనర్ ఆర్.వెంకటరామిరెడ్డి తెలిపారు. ఈ నెల 21వ తేదీ లోపు పేరు నమోదుకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

శివయ్యకు పంచామృతాభిషేకాలు

నరసాపురం పట్టణం, న్యూస్‌టుడే: నరసాపురం పట్టణంలో కపిల మల్లేశ్వర, ఏకాంబరేశ్వర, బసవేశ్వర, అమరేశ్వర, విశ్వేశ్వర స్వామి ఆలయాల్లో సోమవారం పంచామృతాభిషేకాలు, సహస్ర నామార్చనలు చేసి హారతులు ఇచ్చారు. వేకువజాము నుంచి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి స్వామిని దర్శించుకుని పూజల్లో పాల్గొన్నారు.

వైభవంగా కోట్లమ్మ జాతర

పోడూరు, న్యూస్‌టుడే: కొమ్ముచిక్కాలలో శ్రీ కోట్లమ్మ జాతర సోమవారం వైభవంగా జరిగింది. గరగ నృత్యాలు, కాళికా వేషధారణలు, బాణసంచా కాల్పులతో అమ్మవారి గ్రామోత్సవం నిర్వహించారు. అనంతరం అమ్మవారిని చీరలపై నడిపించి గుడికి సాగనంపారు. ఉత్సవ కమిటీ సభ్యులు ఏర్పాట్లు పర్యవేక్షించారు.

ముగిసిన నడివీధి ముత్యాలమ్మ ఉత్సవాలు.. మొగల్తూరు, న్యూస్‌టుడే: మొగల్తూరులోని నడివీధి ముత్యాలమ్మ జాతర సోమవారంతో ముగిసింది. అగ్నికుల క్షత్రియ సంఘం సభ్యులు అమ్మవారిని చేడు దాటించారు. జాతర ముగింపు సందర్భంగా మంగళవారం ఆలయం వద్ద అన్నసమారాధన జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు.

ఆచంట, న్యూస్‌టుడే: ఆచంట కచేరీ కూడలిలో ఉన్న దాసాంజనేయ ఆలయంలో త్రిరాత్రి మహోత్సవాలు సోమవారం అన్నసమారాధనతో ముగిశాయి. తొలుత స్వామివారికి విశేష పూజలు చేశారు.

ప్రమాదపుటంచుల్లో ప్రయాణం!

వాసవీ పెనుగొండ ప్రధాన మార్గంలో..

పాలకొల్లు గ్రామీణ, నరసాపురం గ్రామీణ, వాసవి పెనుగొండ గ్రామీణ, న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు గ్రామాల్లో రహదారులను అభివృద్ధి చేసింది. కానీ అంచుల్లో గ్రావెల్ పోయకుండా వదిలేయడంతో రోడ్లు దెబ్బతినడంతో పాటు తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇక శివారు ప్రాంతాల్లో వీధి దీపాలు లేని చోట వాహనచోదకులు రాత్రి వేళ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రయాణాలు సాగించాల్సి వస్తోంది.

☛ పాలకొల్లు పట్టణం నుంచి కాపవరం, వడ్లవానిపాలెం వెళ్లే రహదారి అంచులు దెబ్బతినడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. రాత్రి వేళ ఎదురెదురుగా వాహనాలు వచ్చినప్పుడు తప్పించే క్రమంలో ఇక్కడ తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.

☛ సిద్ధాంతం- వాసవీ పెనుగొండ ప్రధాన రహదారి మలుపు పక్కనే మురుగు కాలువ ఉంది. ఇక్కడ రోడ్డు అంచులు ప్రమాదకరంగా మారాయి. ఇటీవల ఓ ద్విచక్ర వాహనచోదకుడు అదుపు తప్పి పంట బోదెలో పడిపోయారు. స్థానికులు దీనిని గమనించి అతడిని బయటకు తీయడంతో ప్రాణాపాయం తప్పింది.

☛ నరసాపురం- కొప్పర్రు ప్రధాన రహదారిలో జడ్పీ ఉన్నత పాఠశాల సమీపాన చెరువు మలుపు వద్ద రహదారి అంచులను పూడ్చకపోవడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు.

ఈ అంశంపై పాలకొల్లు ఆర్అండ్‌బీ ఏఈ మూర్తి స్పందిస్తూ క్షేత్ర పరిశీలన చేసి రహదారి అంచులు పటిష్ఠపరిచేలా చర్యలు చేపడతామని తెలిపారు.

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

నరసాపురం	: 80085 74504	ఆచంట:	90631 44737
పాలకొల్లు	: 80085 74510	వాసవీ పెనుగొండ:	80085 74469
పోడూరు	: 90631 44741	పెనుమంట్ర:	91212 29087

నరసాపురం గ్రామీణ, న్యూస్‌టుడే: ? కొప్పర్రు గ్రామ సచివాలయం వెనుక రోడ్డులో అంగన్‌వాడీ కేంద్రం సమీపాన పరివర్తకం చుట్టూ పొదలు ప్రమాదకరంగా మారాయి. - **స్థానికులు**
✔ పొదలు తొలగిస్తాం. - **సుధాకర్, విద్యుత్తు ఏఈ**

పాలకొల్లు గ్రామీణ, న్యూస్‌టుడే: ? పాలకొల్లు మండలం భగ్గేశ్వరం అంబేడ్కర్ కాలనీలో డ్రెయినేజీ పూడిపోయి మురుగు రహదారిపైకి చేరుతోంది. - **యశ్వంత్, స్థానికుడు**
✔ చర్యలు తీసుకుంటాం. - **సునీతాదేవి, పంచాయతీ కార్యదర్శి**

నరసాపురం, న్యూస్‌టుడే: ? తాగునీటి పథకం సమీపాన పైపులైను మరమ్మతులకు గురై శుద్ధజలాలు వృథాగా పోతున్నాయి. - **నాగాంజనేయులు, నరసాపురం**
✔ మరమ్మతులు చేయిస్తాం. - **గంగావరప్రసాద్, పురపాలక డీఈ**

నరసాపురం పట్టణం, న్యూస్‌టుడే: ? పట్టణంలోని రహదారులు గుంతలు పడి అధ్వానంగా మారాయి. రాకపోకలకు ఇబ్బంది పడుతున్నాం. - **బాజ్జీ, న్యాయవాది, నరసాపురం**
✔ పలు ప్రాంతాల్లో రహదారులకు మరమ్మతులు చేపట్టాం. త్వరలోనే పనులు పూర్తి చేయిస్తాం. - **ప్రసాద్, పురపాలక డీఈ**

? ఓఎన్‌జీసీ టెంపుల్ ల్యాండ్ పక్క రోడ్డులో చెత్తను సక్రమంగా తొలగించడం లేదు. - **గోపాలకృష్ణ, నరసాపురం**
✔ చర్యలు తీసుకుంటాం. - **పాత్రుడు, శానిటరీ ఇన్‌స్పెక్టర్**

మొగల్తూరు, న్యూస్‌టుడే: ? రామన్నపాలెంలో కాలిబాట వంతెన సమీపాన చెత్తకు నిప్పుపెడుతున్నారు. వ్యర్థాలు కాలువలోకి చేరి జలాలు కలుషితమవుతున్నాయి. - **వివేకానందకుమార్**
✔ చర్యలు తీసుకుంటాం. - **నవీన్‌కిరణ్, డిప్యూటీ ఎంపీడీవో**

శిథిల కల్వర్టే దిక్కు!

మాముడూరు గ్రామంలో చిట్టమట్లగరువు మార్గంలో పంట బోదెపై కల్వర్టు శిథిలమైంది. దీని రక్షణ గోడలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఒక వైపు రక్షణ గోడ సగం భాగం కూలిపోయింది. రహదారి కూడా ఓ వైపు కోతకు గురైంది. దీంతో ఈ మార్గంలో ప్రయాణించే వారు ఆందోళన చెందుతున్నారు. కల్వర్టుపై రహదారి సైతం గోతులతో అధ్వానంగా తయారైంది. రాత్రి వేళ ఈ మార్గంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఈ అంశంపై పీఆర్ ఏఈ అశోక్ స్పందిస్తూ కల్వర్టుకు మరమ్మతులు చేయిస్తామని చెప్పారు. **- న్యూస్‌టుడే, పెనుమంట్ర**

దళితుల అభ్యున్నతికి ప్రాధాన్యం

శిలాఫలకం ఆవిష్కరించిన మంత్రి నిమ్మల

పాలకొల్లు, న్యూస్‌టుడే: దళిత వర్గాల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పాలకొల్లులో రూ. 1.80 కోట్లతో చేపట్టనున్న క్రైస్తవ శ్మశానవాటిక అభివృద్ధి పనులకు ఆయన సోమవారం శంకుస్థాపన చేసి శిలాఫలకం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దళితులు, క్రిస్టియన్లకు కేటాయించాల్సిన నిధులను గత వైకాపా ప్రభుత్వం పక్కదారి పట్టించిందని విమర్శించారు. అనంతరం 27వ వార్డులో బద్దేవారిపేట వద్ద పూలపల్లి కాలువపై రూ. 30 లక్షలతో కల్వర్టు నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. పాస్టర్ సనమండ ఎబినేజర్ మాట్లాడుతూ క్రైస్తవ శ్మశానవాటికను గతంలో ఏ నాయకుడు పట్టించుకోలేదని.. మంత్రి నిమ్మల ప్రత్యేక శ్రద్ధ తీసుకొని నిధులు మంజూరు చేయించి ఈ ప్రాంగణాన్ని సుందరవనంగా తీర్చిదిద్దుతుండటం ఆనందదాయకమన్నారు.

గ్రామాల అభివృద్ధే ధ్యేయం

అంగన్‌వాడీ భవనాన్ని ప్రారంభిస్తున్న నాయకర్

మొగల్తూరు, న్యూస్‌టుడే: గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం కృషి చేస్తోందని నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ అన్నారు. కాళీపట్నంతూర్పులో జడ్పీ నిధులు రూ. 8 లక్షలతో నిర్మించిన అంగన్‌వాడీ భవనాన్ని ఆయన మంగళవారం ప్రారంభించారు. అనంతరం రూ. 20 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు, రూ. 10 లక్షలతో చేపట్టనున్న శ్మశానవాటిక అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. సర్పంచి మేడిది సౌజన్య ప్రభాకర్, నాయకులు బాజ్జీ, గట్టె శ్రీను, కొల్లాటి గోపి, నిప్పులేటి తారకరామారావు, ఆకన చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

ఆచంటలో కుంభ చిత్రీకరణ

ఆలయ ప్రాంగణంలో స్థానికులతో చిత్ర బృందం

ఆచంట, న్యూస్‌టుడే: ఆచంట ఉమా రామలింగేశ్వర ఆలయ ప్రాగణంలో సోమవారం వీఆర్ ప్రొడక్షన్స్ ఆధ్వర్యంలో 'కుంభ' సినిమా ముహూర్తం షాట్‌ను చిత్రీకరించారు. జేఎస్ వెంకట్ దర్శక, నిర్మాతగా పని చేయడంతో పాటు హీరోగా నటిస్తున్నట్లు చిత్ర బృందం సభ్యులు తెలిపారు. ఆచంట పరిసరాల్లో 80 శాతం, హైదరాబాద్‌లో 20 శాతం మేరకు షూటింగ్ జరుగుతుందని పేర్కొన్నారు.

మానవ తప్పిదాల వల్లే ప్రమాదాలు

పాలకొల్లు సాంస్కృతికం, న్యూస్‌టుడే: రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా పాలకొల్లులోని రవాణాశాఖ కార్యాలయం వద్ద సోమవారం వాహన చోదకులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఏఎంవీఐ అజ్మీర బద్దు మాట్లాడుతూ మానవ తప్పిదాలే అధిక శాతం ప్రమాదాలకు కారణమన్నారు. మద్యం మత్తులో, చరవాణిలో మాట్లాడుతూ వాహనాలు నడపడం వల్ల మనతో పాటు తోటి వాహనదారులకు ఆపద రావచ్చన్నారు. ప్రయాణ సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.

బాల్య మిత్రులు కలిసిన వేళ

పాలకొల్లు మార్కెట్, న్యూస్‌టుడే: చదువుకున్న పాఠశాలలో 33 ఏళ్ల తరువాత కలుసుకున్న బాల్య మిత్రులు యోగక్షేమాలు తెలుసుకుంటూ.. నాటి జ్ఞాపకాలను మననం చేసుంటూ సందడి చేశారు. పాలకొల్లు బీఆర్ఎంవీఎం ఉన్నత పాఠశాలలో చదివిన 1992-93 బ్యాచ్ పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆతీయ సమ్మేళనం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా నాటి ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. అనంతరం పాఠశాలకు పుస్తకాలు అందజేశారు.

శంకర మఠం కార్యవర్గం ఎంపిక

పాలకొల్లు ఆధ్యాత్మికం, న్యూస్‌టుడే: పాలకొల్లులోని శృంగేరి శంకర మఠం కార్యవర్గాన్ని సోమవారం ఎంపిక చేశారు. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సీవై సోమయాజులు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆలయ సముదాయ పునరుద్ధరణ, కల్యాణ మండపం నిర్మాణాలపై చర్చించారు. అనంతరం ధర్మాధికారిగా కలగ వీఎస్ఎస్ఎస్ గున్నేశ్వరరావు, సభ్యులుగా వేగేశ్న రంగరాజు, తటవర్తి కృష్ణమూర్తి, భూపతిరాజు వెంకటపతిరాజు, గనేశ్వర సూర్యనారాయణమూర్తి, వీరభద్ర అచ్చియ్య శాస్త్రిలను ఎంపిక చేశారు.

వైజ్ఞానిక ప్రదర్శనలో ప్రతిభ

పాలకొల్లు గ్రామీణ, న్యూస్‌టుడే: ఇటీవల దేశవ్యాప్తంగా ప్రైవేటు విద్యాసంస్థల సంఘం ఆధ్వర్యంలో ఆన్‌లైన్‌లో నిర్వహించిన విద్యావైజ్ఞానిక ప్రదర్శనలో పాలకొల్లు మాంటిస్సోరీస్ పాఠశాల విద్యార్థి కూచిభట్ల భరత్‌శర్మ ప్రతిభ చూపి జాతీయ స్థాయికి ఎంపికైనట్లు ప్రిన్సిపల్ వసంతలక్ష్మి తెలిపారు. బెంగళూరులో ఫిబ్రవరి 1న జరిగే పోటీల్లో భరత్‌శర్మ పాల్గొంటాడని తెలిపారు. ఈ సందర్భంగా శర్మకు ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు.

పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగొద్దు

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: 'ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం పోలీస్‌స్టేషన్ల చుట్టూ తిరగాల్సిన పని లేదు. పీజీఆర్ఎస్ 1100 కాల్ సెంటర్‌కు అర్జీలు తెలియజేయండి. పోలీస్ స్టేషన్లకు రావడంలో ఎదుర్కొనే సంకోచాలు, ఇబ్బందులను తొలగించడానికి ఇదొక వేదిక. పోలీసు- ప్రజల మధ్య పరస్పర నమ్మకాన్ని, మైత్రిని బలోపేతం చేయడం పీజీఆర్ఎస్ ప్రధాన ఉద్దేశం' అని ఎస్పీ అద్నాన్ నయిం అస్మి తెలిపారు. ఈ సాంకేతిక సౌకర్యాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

గోడపత్రాలు ఆవిష్కరిస్తున్న ఎస్పీ, అధికారులు

1100కు ఫిర్యాదు చేయండి.. ఫిర్యాదులను ఈ నంబరుకు చెప్పాలి. నమోదైన ఫిర్యాదును పోలీసు శాఖ క్షేత్రస్థాయిలో పరిశీలిస్తుంది. నిర్ణీత కాల వ్యవధిలో అర్జీ పరిష్కారమవుతుంది. ప్రతి ఫిర్యాదుపై సంబంధిత పోలీసుస్టేషన్ అధికారులతో పాటు ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఉంటుంది. 24గంటలూ టోల్‌ఫ్రీ సేవలు అందుబాటులో ఉంటాయి. గ్రీవెన్స్ స్టేటస్ ఏమిటో పరిశీలించుకోవచ్చు.

అవార్డు అందుకుంటున్న సత్యనారాయణమూర్తి

ఎంవీఆర్‌కు సంక్రాంతి సాహితీ పురస్కారం

వాసవీ పెనుగొండ, న్యూస్‌టుడే: బెంగళూరులో ఈ నెల 18న కర్ణాటక తెలుగు రచయితల సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన కవి సమ్మేళనంలో సంక్రాంతి సాహితీ పురస్కారం- 2026 అందుకున్నట్లు స్థానిక కవి ఎంఆర్‌వీ సత్యనారాయణమూర్తి తెలిపారు. సోమవారం ఆయన ఈ వివరాలు వెల్లడించారు. బెంగళూరులోని ఇండో ఏసియన్ అకాడమీలో నిర్వహించిన సభలో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత చంద్రశేఖర్ ఆజాద్, సంస్థ ఛైర్మన్ బి.మాల్యాద్రి, అధ్యక్షుడు ఎం.శ్రీనివాస్‌ల సమక్షంలో ఈ పురస్కారం అందుకున్నట్లు తెలిపారు.

వినతుల పరిష్కారంలో జాప్యం వద్దు

అర్జీ స్వీకరిస్తున్న ఆర్డీవో రాజు

మొగల్తూరు, న్యూస్‌టుడే: ప్రజల నుంచి అందే వినతులను ఎలాంటి జాప్యం లేకుండా వెంటనే పరిష్కరించాలని ఆర్డీవో దాసి రాజు సంబంధిత శాఖల సిబ్బందికి సూచించారు. పట్టణంలోని రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో సోమవారం 'నిర్వహించిన ప్రజా వినతుల పరిష్కార వేదికలో ఆయన పాల్గొని వినతులు స్వీకరించారు. 32 వినతులు అందినట్లు కార్యాలయ సిబ్బంది తెలిపారు. లక్ష్మణేశ్వరంలో ప్రభుత్వ స్థలాలకు సర్వే చేయించాలని గ్రామస్థులు, తాగునీటి సమస్య పరిష్కరించాలని చామకూరిపాలేనికి చెందిన కడలి శ్రీనివాసరావు అర్జీలు అందించారు. పలువురు సంక్షేమ పింఛన్లు, భూమి కొలతలు తదితర సమస్యలపై వినతిపత్రాలు అందించారు.

మొర వినండి.. కష్టం తీర్చండి

రుస్తుంబాద, (నరసాపురం), న్యూస్‌టుడే: పట్టణాలు, గ్రామాల్లో దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి స్థానిక అధికారులు ఆసక్తి చూపడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. డివిజన్, జిల్లా స్థాయి అధికారులైనా వాటికి పరిష్కారం చూపుతారనే ఆశతో ఇక్కడికి తరలి వస్తున్నామని సోమవారం నరసాపురం రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో నిర్వహించిన 'ప్రజావినతుల పరిష్కార వేదికకు వచ్చిన పలువురు 'న్యూస్‌టుడే'కు తెలిపారు.

ఆక్రమణలో పాఠశాల స్థలం.. నరసాపురం 28వ వార్డులో ఉన్న ప్రాథమిక పాఠశాల గతంలో మూతపడింది. ఆ స్థలం ఆక్రమణలకు గురవుతోంది. దీనిపై స్థానిక అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదు. సర్వే చేసి ఆక్రమణలు తొలగించాలి.
- జట్ల నాగేశ్వరరావు, నరసాపురం

డ్రెయిను నిర్మించండి.. మా గ్రామంలో పక్కా డ్రెయిను నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. సర్వే నిర్వహించిన అనంతరమే ఈ నిర్మాణం చేయాల్సి ఉండగా.. దీనిపై స్థానిక అధికారులకు వినతిపత్రం అందించినా పట్టించుకోవడం లేదు.
- చాగంటి నరేంద్ర, లక్ష్మణేశ్వరం

ఏడేళ్లుగా తాగునీటి ఇక్కట్లు.. చామకూరిపాలెం పంచాయతీ పరిధి కొండవీటికొడపలో ఏడేళ్లుగా తాగునీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నాం. కుళాయిల నుంచి నీటి సరఫరా సక్రమంగా లేదు. కొత్తగా పైపులైను వేయాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదు. దీంతో నిత్యం ప్రైవేటు ప్లాంట్ల నుంచి తాగునీరు కొనుగోలు చేయాల్సి వస్తోంది.
- కడలి శ్రీనివాసరావు, చామకూరిపాలెం

గోదావరిలో గల్లంతైన యువకుడి మృతి

యలమంచిలి, న్యూస్‌టుడే: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం కేశవదాసుపాలేనికి చెందిన ఆకెన కల్యాణ్ (27) ఈ నెల 17న అదృశ్యమయ్యారు. అతడి ద్విచక్ర వాహనం యలమంచిలి మండలంలో చించినాడ వంతెన వద్ద ఉండటంతో గోదావరి నదిలో దూకి గల్లంతైనట్లు కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు, కుటుంబ సభ్యులు అతడి ఆచూకీ కోసం గాలిస్తుండగా చించినాడ వంతెన సమీపాన సోమవారం సాయంత్రం మృతదేహం లభ్యమైంది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కోనసీమ జిల్లా రాజోలు ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై కె.గురయ్య తెలిపారు.

అంబులెన్స్ ఢీకొని వాహనచోదకుడు.. రాజోలు, న్యూస్‌టుడే: అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం శివకోటి బైపాస్ రహదారిపై సోమవారం రాత్రి 10 గంటలకు జరిగిన అంబులెన్స్ ఢీకొని యలమంచిలి మండలం ఏనుగువానిలంక గ్రామానికి చెందిన మోపిదేవి శ్రీనివాసరావు (45) అక్కడికక్కడే మృతిచెందారు. రాజోలు ఎస్సై బి.రాజేష్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం శివకోటిలోని ముసలమ్మతల్లి తీర్థానికి వచ్చిన శ్రీనివాసరావు ద్విచక్ర వాహనంపై తిరిగి ఇంటికి వెళ్తుండగా అమలాపురంలోని కిమ్స్ ఆసుపత్రికి చెందిన అంబులెన్స్ ఎదురుగా ఢీకొట్టింది. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై చెప్పారు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు

పాలకొల్లు మార్కెట్, న్యూస్‌టుడే: ద్విచక్ర వాహనం ఢీకొట్టిన ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యలమంచిలి మండలం ఊటాడకు చెందిన జి.సునీల్ స్నేహితురాలు వర్షిణితో కలిసి ఈ నెల 14న ఉదయం సంక్రాంతి సంబరాలకు బయలుదేరారు. యలమంచిలికి వచ్చే సరికి వేగంగా మరో ద్విచక్ర వాహనం వారిని ఢీకొట్టింది. ఈ ఘటనలో సునీల్, వర్షిణిలకు గాయాలయ్యాయి. స్థానికులు వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి క్షతగాత్రులను పాలకొల్లులో ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సునీల్ సోమవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై కె.గురయ్య కేసు నమోదు చేశారు.

నీరు అందదు.. మురుగు పారదు!

పైపులైను లీకేజీతో వృథాగా పోతున్న తాగునీరు

పాలకొల్లు మార్కెట్, న్యూస్‌టుడే: పాలకొల్లు పట్టణ పరిధి 27వ వార్డులో పైపులైన్ల లీకేజీలతో కొన్ని ప్రాంతాలకు పూర్తిస్థాయిలో నీరందక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు చోట్ల పైపులైన్లు దెబ్బతిని తాగునీరు వృథాగా పోతోందని స్థానికులు చెబుతున్నారు. వార్డులో డ్రెయిన్ల నిర్వహణ సక్రమంగా లేక మురుగు నిలిచిపోయి దోమల బెడద పెరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో వీధి దీపాలు లేకపోవడంతో రాత్రి వేళ రాకపోకలకు స్థానికులు ఇబ్బంది పడుతున్నారు.

పారిశుద్ధ్యం అధ్వానం.. బద్ధావానిపేటలో పలు ప్రాంతాల్లో రహదారుల వెంబడి చెత్త వేస్తుండటంతో పరిసరాలు అధ్వానంగా మారుతున్నాయి. ఈ ప్రాంతంలో వీధి కుక్కలు, పందుల బెడద అధికంగా ఉంది. ఖాళీ స్థలాల్లో పిచ్చి మొక్కలు, చెత్త పేరుకుపోయి దుర్వాసన, దోమల బెడదతో ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు చెబుతున్నారు.

★ వార్డులో ఉన్న పార్కు ప్రాంగణాన్ని శుభ్రం చేయించి వినియోగంలోకి తెస్తే ఉదయపు నడకకు అనువుగా ఉంటుందని.. ఈ అంశంపై అధికారులు దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు.

★ వార్డులో క్షేత్ర పరిశీలన చేసి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని పురపాలక కమిషనర్ బి.విజయసారథి తెలిపారు.

27 వార్డు నివేదన

జనాభా : 2,000

ప్రాంతాలు: లజపతిరాయ్‌పేట, బద్ధావానిపేట.

పొరుగు భవనాల్లో ఎంతకాలం!

మాముదూరులో రైతు సేవా కేంద్రం

పెనుమంట్ర, న్యూస్‌టుడే: అన్నదాతలకు విస్తృత సేవలు అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన రైతు సేవా కేంద్రాలు ఏళ్ల తరబడి పొరుగు శాఖల భవనాల్లో నడుస్తున్నాయి. వీటిలో తగిన వసతులు లేకపోవడంతో సిబ్బందితో పాటు వివిధ పనులపై వెళ్లే రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మాముదూరులో 2021 జూన్‌లో అప్పటి ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు రైతు సేవాకేంద్రం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. తరువాత పనులు ముందుకు సాగలేదు. ప్రస్తుతం ఈ కేంద్రాన్ని స్థానిక గ్రామ సమాఖ్య భవనంలో నిర్వహిస్తున్నారు. వెలగలవారిపాలెంలో చేపట్టిన నిర్మాణం మూడేళ్లుగా బేస్‌మెంట్ స్థాయికే పరిమితమైంది. పొలమూరులో పనులు చివర దశలో ఉన్నాయి. భవనాల సమస్యతో పాటు ఈ వ్యవస్థలో ఉద్యోగుల కొరత, యంత్రాలు, పరికరాలు నిరుపయోగంగా వదిలేయడంతో పూర్తిస్థాయిలో సేవలు అందడం లేదు. ఈ అంశంపై ఏడీఏ రమేశ్ స్పందిస్తూ సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు.

గల్ఫ్‌లో ఉద్యోగం పేరిట మోసం

నరసాపురం, న్యూస్‌టుడే: గల్ఫ్‌లో ఉద్యోగం పేరిట మోసగించిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు నరసాపురం పట్టణ ఎస్సై ఎస్ఎన్ ముత్యాలరావు సోమవారం తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. రుస్తుంబాదకు చెందిన కొడమంచిలి రమేశ్‌ను పరిశ్రమలో పనిచేసేందుకు గల్ఫ్ పంపిస్తానని నమ్మించి వాసవీ పెనుగొండ గ్రామానికి చెందిన షేక్ అబ్దుల్‌ఆలీం రూ.2.78 లక్షలు తీసుకున్నాడు. తరువాత ఇంట్లో పని చేసే వీసాపై అతడిని గల్ఫ్ పంపించాడు. అక్కడ షేక్ ఇంట్లో హింస భరించలేక రమేశ్ బయటకు పారిపోయాడు. అబ్దుల్ ఆలీం సహకారంతో రమేశ్‌పై సదరు గృహ యజమాని అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అతడిని అరెస్టు చేసి జైలులో బంధించారు. 110 దీనార్లు జరిమానాగా చెల్లిస్తే అతడు స్వదేశం వెళ్లేందుకు అనుమతిస్తామని అక్కడి అధికారులు సూచించగా ఆ నగదు సమకూర్చి అబ్దుల్ ఆలీంకు ఇచ్చామని.. అయినా అతడిని తీసుకురాకుండా మరో 300 దీనార్లు చెల్లించాలని కోరుతున్నాడని బాధితుడి భార్య కుమారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అబ్దుల్ ఆలీంపై కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు.

పాలిథిన్ నిషేధం అంతంతే!

రహదారి పక్కన పేరుకుపోయిన వ్యర్థాలు

నరసాపురం, న్యూస్‌టుడే: నరసాపురం పట్టణంలో పాలిథిన్ సంచులు, ఏక వినియోగ ప్లాస్టిక్ నిషేధం అమలు మొక్కుబడి తంతుగా మారిపోయింది. ఏడాది నుంచి నిషేధం అమలు దిశగా పూర్తిస్థాయిలో చర్యలు చేపట్టలేదు. దీంతో అన్ని ప్రాంతాల్లో పాలిథిన్ వినియోగం యథేచ్ఛగా కొనసాగుతోంది.

వ్యర్థాల్లో సగం అవే.. నరసాపురం పట్టణంలో చెత్త వేయడానికి స్థలం లేదు. దీంతో సేకరించిన చెత్తను ప్రత్యేక వాహనాల్లో సమీప గ్రామాలకు తరలిస్తున్నారు. నిత్యం పట్టణంలో 35- 40 టన్నుల వరకు ఉత్పత్తి అవుతుండగా దానిలో 50 శాతం వరకు ప్లాస్టిక్ వ్యర్థాలే ఉంటున్నాయి. రహదారుల పక్కన వేసిన చెత్త తరలింపులో జాప్యం కారణంగా పాలిథిన్ కవర్లు, ఇతర వ్యర్థాలు గాలికి ఎగిరి ఇళ్ల ముందుకు చేరుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క కొన్ని చోట్ల చెత్తకు నిప్పుపెడుతుండటంతో దట్టమైన పొగ వెలువడి శ్వాస సంబంధ సమస్యలతో ఇబ్బంది పడుతున్నామని చెబుతున్నారు. ఈ సమస్యను 'న్యూస్‌టుడే' పురపాలక కమిషనర్ ఆర్.వెంకటరామిరెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా ప్లాస్టిక్ నిషేధం అమలుకు కార్యాచరణ రూపొందించి అమలు చేస్తామన్నారు. దీనిపై ఇప్పటికే వ్యాపారులకు అవగాహన కల్పించామని, త్వరలో తనిఖీలు చేపట్టి పాలిథిన్ సంచులు విక్రయిస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు.

నేడు ఎ.వేమవరంలో వైద్య శిబిరం

ఆచంట, న్యూస్‌టుడే: ఎ.వేమవరంలో జనసేన పార్టీ, భీమవరం ఇంపీరియల్ ఆసుపత్రి ఆధ్వర్యంలో మంగళవారం వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు నాయకులు తెలిపారు. గుండె, న్యూరాలజీ, గైనకాలజీ, ఆర్థోపెడిక్ వైద్య నిపుణులు పాల్గొని వైద్య సేవలందిస్తారని పేర్కొన్నారు.

పోడూరు, న్యూస్‌టుడే: ప్రభుత్వం ఈ నెలాఖరు వరకు నిర్వహిస్తున్న ఉచిత పశు వైద్య శిబిరాలను పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలని పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకుడు రమేశ్‌బాబు సూచించారు. పోడూరులో సోమవారం నిర్వహించిన పశువైద్య శిబిరంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అనంతరం పశువులకు గర్భకోశ పరీక్షలు చేయడంతో పాటు వ్యాధి నిరోధక టీకాలు వేశారు.

'వైకాపావి హత్యా రాజకీయాలు'

నరసాపురం, న్యూస్‌టుడే: రాష్ట్రంలో అలజడులు సృష్టించడం, బీసీలను అణగదొక్కడమే లక్ష్యంగా వైకాపా నాయకులు ఆ పార్టీ శ్రేణులను రప్పా రప్పా అంటూ రెచ్చగొడుతున్నారని మత్స్యకార కార్పొరేషన్ ఛైర్మన్ కొల్లు పెద్దిరాజు విమర్శించారు. ఆయన సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తుని నియోజకవర్గానికి చెందిన తెదేపా బీసీ నాయకుడు లాలం బంగారయ్యను వైకాపా నాయకులు హత్యచేయడమే దీనికి నిదర్శనమన్నారు. హత్యారాజకీయాలకు పాల్పడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తప్పవన్నారు.

(c) eenadu

తాడేపల్లిగూడెం
• తాడేపల్లిగూడెం • తణుకు

జీతాల బకాయిలు చెల్లించాలి

తాడేపల్లిగూడెం అర్బన్, న్యూస్‌టుడే: మున్సిపల్ స్వీపర్లకు ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆరు నెలల జీత బకాయిలు, శానిటరీ వర్కర్లకు ఒక నెల జీత బకాయిలు వెంటనే విడుదల చేయాలని మున్సిపల్ ఉద్యోగుల సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.సోమయ్య ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సోమవారం మున్సిపల్ కమిషనర్‌కు దీనిపై వినతి పత్రాన్ని సమర్పించారు. మున్సిపల్ పాఠశాలల స్వీపర్లకు నెలకు రూ.4 వేలు ఇస్తున్నారని.. అవికూడా ఆరు నెలల నుంచి ఇవ్వడం లేదన్నారు. ఐఎఫ్‌టీయూ ఉమ్మడి జిల్లా సహాయ కార్యదర్శి మామిడి దానవరప్రసాద్, జిల్లా కార్యదర్శి బద్దా వెంకటరావు, సనికంటి కోటేశ్వరరావు, మున్సిపల్ వర్కర్లు, స్వీపర్లు పాల్గొన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM
తాడేపల్లిగూడెం : 99488 53114
తణుకు : 85558 50851
తణుకు గ్రామీణం: 63005 79402
అత్తిలి : 91548 46774

తాడేపల్లిగూడెం వన్‌టౌన్, న్యూస్‌టుడే: ? తాడేపల్లిగూడెం బ్రహ్మానందరెడ్డి మార్కెట్ నుంచి నవ్వారుపేటకు వెళ్లే రహదారిలో కల్వర్టు పలకలు పగిలి స్థానికులు రాకపోకలకు ఇబ్బంది పడుతున్నారు **- సంతోష్**

✔ మరమ్మతులు చేపట్టి పలకలు ఏర్పాటు చేసేలా చర్యలు చేపడతాం **- ఎం.ఏసుబాబు, పురపాలక కమిషనర్**

? తాడేపల్లిగూడెం భీమవరం మినీబైపాస్‌రోడ్ మలుపులోని రహదారిలో చెత్త పేరుకుపోయి రహదారిపైకి వస్తోంది **- ఏసు**

✔ చెత్త తొలగింపజేస్తాం **- సోమేశ్వరరావు, శానిటరీ ఇన్‌స్పెక్టర్**

తణుకు గ్రామీణం,న్యూస్‌టుడే: ? తణుకు మండలం దువ్వ గ్రామం ధర్మారావు, ఎమ్మార్వో వీధుల్లో కుళాయిలు లేక తాగునీటి కోసం స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకుని కుళాయిలు ఏర్పాటు చేయాలి. **- ధర్మారావు, వ్యాపారి**

✔ వెంటనే కుళాయిలు ఏర్పాటు చేసి తాగునీటి ఇబ్బంది తొలగిస్తాం. **- శ్రీరామకృష్ణ, పంచాయతీ కార్యదర్శి, దువ్వ**

తణుకు వెలుగులు

• సెలక్షన్ గ్రేడ్ పురపాలక సంఘంగా వర్గోన్నతి
• అదనపు సిబ్బంది.. కేంద్ర ప్రభుత్వ నిధులతో మరింత అభివృద్ధి

తణుకు గ్రామీణం, న్యూస్‌టుడే: పురపాలక సంఘం ప్రథమ శ్రేణి నుంచి సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీగా వర్గోన్నతి పొందడం వల్ల తణుకు పట్టణ ప్రజలకు త్వరలో మరిన్ని మెరుగైన సేవలు లభించనున్నాయి. అభివృద్ధి పనులు ఊపందుకోవడంతోపాటు అదనపు మౌలిక సదుపాయాలు సమకూరుతాయి. ద్వితీయ శ్రేణి నుంచి ప్రథమ శ్రేణి మున్సిపాలిటీగా ఎదిగి దిన దినాభివృద్ధి చెందుతూ ప్రస్తుతం ఈ వర్గోన్నతి సాధించింది. పురపాలక సంఘానికి పన్నుల ద్వారా ఏడాదికి సుమారు రూ.25 కోట్ల ఆదాయం సమకూరుతోంది. మొత్తం ఆదాయంలో ఇది 70 శాతం. జిల్లాలో ఎక్కడా లేని విధంగా పురపాలక సంఘానికి ఆదాయం సమకూర్చేందుకు వాణిజ్య సముదాయాలు నిర్మించారు. వాటిపై వచ్చే అద్దెలు అదనపు ఆదాయ వనరుగా నిలుస్తున్నాయి. జిల్లాలోనే పారిశ్రామిక ప్రాంతంగా అభివృద్ధి చెందుతుండడంతోపాటు ప్రశాంత వాతావరణం కోసం దూర ప్రాంతాల నుంచి వచ్చి తణుకులో స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. వాటితోపాటు బహుళ అంతస్తుల భవనాల సంస్కృతి, బంగారం, వస్త్ర, వ్యాపార దుకాణాలు, వాణిజ్య సంస్థల సంఖ్య పెరగడంతో పట్టణం శర వేగంగా అభివృద్ధి చెందుతోంది.

తణుకు పురపాలక సంఘ కార్యాలయం

అంచెలంచెలుగా.. అక్టోబర్ ఒకటి, 1979లో తణుకు ద్వితీయ గ్రేడ్ పురపాలక సంఘంగా ఏర్పడింది. అప్పట్లో నివాస, నివాసేతర సముదాయాల సంఖ్య 9,164 ఉండగా 68,224 మంది జనాభా ఉండేవారు. పట్టణం మొత్తం 16.78 కిలో మీటర్లలో విస్తరించింది. 1992లో 32 వార్డులుగా ఏర్పడి ప్రథమ శ్రేణి మున్సిపాల్టీగా ఎదిగింది. 2001లో ఉత్తమ పురపాలక సంఘంగా పురస్కారం అందుకుంది. 2014లో పైడిపర్రు, వెంకట్రాయపురం, వీరభద్రపురం గ్రామాలు విలీనం కావడంతో 34 వార్డులకు పెరిగి పట్టణ విస్తీర్ణం 20.81 చదరపు కిలోమీటర్లకు చేరింది. ప్రస్తుతం 25 చదరపు కిలోమీటర్లతో విస్తరించి జనాభా లక్షకుపైగా చేరింది.

మెరుగైన సేవలు లభిస్తాయి

ఈ వర్గోన్నతి వల్ల పురపాలక సంఘానికి అదనపు సిబ్బంది వస్తారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అదనపు నిధులు సమకూరుతాయి. దీంతో పుర ప్రజలకు మరిన్ని మెరుగైన సేవలు లభిస్తాయి.
- టి.రామ్‌కుమార్, తణుకు పురపాలక సంఘ కమిషనర్

నేడు కేతావారిపాలెంలో ఎమ్మెల్యే గ్రామదర్శిని

ఇరగవరం, న్యూస్‌టుడే: రేలంగి శివారు కేతావారిపాలెంలో మంగళవారం ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో గ్రామదర్శిని కార్యక్రమం నిర్వహిస్తామని ఎంపీడీవో ఎ.శ్రీనివాసు సోమవారం తెలిపారు. ఉదయం 7.30 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని ఆయన వివరించారు.

ఉమాసిద్ధేశ్వరుడికి ప్రత్యేక పూజలు

అత్తిలి గ్రామీణం, న్యూస్‌టుడే : ఉమా సిద్ధేశ్వరుడికి సోమవారం ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు, విశేష అభిషేకాలు నిర్వహించారు. తెల్లవారు జాము నుంచే భక్తులు స్వామిని దర్శించుకొని ప్రత్యేక అర్చనలు చేశారు. ఉనికిలి, మంచిలి, ఈడూరు, కొమ్మర, ఆరవల్లి, ఉరదాళ్లపాలెం, తిరుపతిపురం, వరిఘేడు గ్రామాల్లోని శివాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

వీరేశ్వర స్వామికి.. **కొండ్రుప్రోలు(తాడేపల్లిగూడెం వన్‌టౌన్), న్యూస్‌టుడే:** తాడేపల్లిగూడెం మండలం కొండ్రుప్రోలులోని భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామికి సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా స్వామిని విశేషంగా అలంకరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామిని దర్శించుకున్నారు.

సంతాన వేణుగోపాలుడికి నూతన మకర తోరణం

అత్తిలి గ్రామీణం, న్యూస్‌టుడే: అత్తిలి నుంచి కె.సముద్రపుగట్టు వెళ్లే మార్గంలోని ప్రధాన రహదారిలో కొలువైన రుక్మిణీ, సత్యభామా సమేత సంతాన వేణుగోపాల స్వామికి సోమవారం భక్తులు నూతన మకర తోరణం ఆలయ అర్చకులకు అందజేశారు. సంప్రోక్షణ అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి మకర తోరణం స్వామికి అలంకరించారు.

పట్టణ సుందరీకరణకు ప్రజల సహకారం అవసరం

ఫిర్యాదు స్వీకరిస్తున్న మున్సిపల్ కమిషనర్ ఏసుబాబు

తాడేపల్లిగూడెం అర్బన్, న్యూస్‌టుడే: తాడేపల్లిగూడెం పట్టణాన్ని సుందరంగా, శుభ్రంగా ఉంచడానికి అధికారులు, ప్రజలు కలిసి పని చేయాలని, ప్రజల సహకారం లేనిదే ఇది సాధ్యంకాదని మున్సిపల్ కమిషనర్ ఎం.ఏసుబాబు తెలిపారు. మున్సిపల్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కారవేదిక కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడుతూ పట్టణం పరిశుభ్రంగా ఉన్నప్పుడే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని, ప్రజలు ఆరోగ్యంగా ఉంటే వారి సంపద వృద్ధి చెందుతుందన్నారు. ఈ సందర్భంగా ఏడు అర్జీలు వచ్చాయని తెలిపారు. పట్టణ ప్రణాళిక విభాగానికి సంబంధించి రెండు, ఇంజినీరింగ్‌కు సంబంధించినవి 3, పింఛను, జంగిల్ క్లియరెన్స్ చేయాలని చెరొక అర్జీ వచ్చాయన్నారు. వాటిని ఆయా శాఖల అధికారులకు అప్పగించామని ఏసుబాబు తెలిపారు. మున్సిపల్ మేనేజర్ రవి సుధాకర్, ఎంఈ వెంకటరమణ, టీపీవో జగదీష్, ఏసీపీ సాయిరామ్, ఎంహెచ్‌వో రాజు, ఐసీడీఎస్ అధికారులు సీహెచ్‌కే దుర్గాభవాని, కె.విశాలాక్షి, సీసీ నరేష్, ఎలక్ట్రికల్ డీఈ జి.లీలావతి తదితరులు పాల్గొన్నారు.

ఆర్డీవో కార్యాలయంలో.. ఆర్డీవో కార్యాలయంలో మూడు అర్జీలు వచ్చాయని ఆర్డీవో కె.కౌసర్‌భాను తెలిపారు. భూమి సర్వేలో వచ్చిన ఇబ్బందుల గురించి 2, పిల్లలు తమను సరిగా చూడడంలేదని తల్లిదండ్రులు మరో అర్జీ ఇచ్చారని ఆమె తెలిపారు. ఏవో పి.అనురాధ పాల్గొన్నారు.

చెక్కులు అందజేస్తున్న ఎమ్మెల్యే శ్రీనివాస్, కూటమి నాయకులు

ఆర్థిక ఇబ్బందులున్నా.. అందరికీ సంక్షేమం

గణేష్‌నగర్(తాడేపల్లిగూడెం వన్‌టౌన్), న్యూస్‌టుడే: ఆర్థిక ఇబ్బందులు ఉన్నా..ఆరోగ్య సమస్యలతో బాధపడే వారికి సకాలంలో వైద్య సహాయం అందించేలా కూటమి ప్రభుత్వం అందరికీ ప్రభుత్వ ఫలాలు అందిస్తోందని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. గణేష్‌నగర్‌లోని ఎమ్మెల్యే విడిది కార్యాలయంలో సోమవారం నియోజకవర్గంలోని 44 మందికి రూ.21.93 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను కూటమి నాయకులతో కలిసి బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో సహాయ నిధి చెక్కులకు ఆరు నెలలు, సంవత్సరాలుగా వేచి ఉండాల్సి వచ్చేదన్నారు. ప్రస్తుతం వారం, పది రోజుల్లో చెక్కులు అందజేస్తున్నామన్నారు. నియోజకవర్గంలోని రోడ్లు, డ్రెయిన్లు పూర్తిస్థాయిలో నిర్మించి ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపడతామన్నారు. భాజపా నియోజకవర్గ బాధ్యుడు ఈతకోట తాతాజీ, కూటమి నాయకులు రామగాని సత్యనారాయణ, వర్తనపల్లి కాశి, పుల్లబాబి, అడపా ప్రసాద్, చాపల రమేష్, కిలపర్తి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.

పంట చేల పరిశీలన

ఇరగవరం, న్యూస్‌టుడే: గోటేరు, యర్రాయి చెరువు ప్రాంతాల్లో కొనసాగుతున్న వరినాట్లను వ్యవసాయాధికారి వై.రాఘవేంద్రరావు సోమవారం పరిశీలించారు. ఊడ్చిన 3 రోజుల తర్వాత గడ్డి జాతి కలుపు నివారణకు పైరజోసల్ఫ్యూరాన్ ఇథైల్ 80 గ్రాముల మందును 20 కిలోల ఇసుకలో కలిపి చల్లాలని రైతులకు చెప్పారు. రబీ చేలల్లో జింక లోపం వస్తోందన్నారు. చేలలో ఎక్కడైనా లోపం గమనిస్తే జింక్ ఫాస్ఫేట్ లీటర్ నీటికి 2 గ్రాములు చొప్పున కలిపి పిచికారీ చేయాలని చెప్పారు. యూరియా ఎక్కువగా వేస్తే తెగుళ్ల వ్యాప్తి పెరుగుతుందని, మోతాదుకు మించి వాడొద్దని సూచించారు.

సమస్యల పరిష్కారానికి కృషి

స్థానికులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే ఆరిమిల్లి

అత్తిలి గ్రామీణం, న్యూస్‌టుడే: గ్రామ దర్శిని ద్వారా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తెలిపారు. సోమవారం అత్తిలి మండలం వరిఘేడులో నిర్వహించిన గ్రామ దర్శినిలో ఆరిమిల్లి పాల్గొని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలోని సమస్యలను ప్రణాళికాబద్ధంగా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అర్హత ఉండి సంక్షేమ పథకాలు అందని వారికి అందేలా కృషి చేస్తున్నట్లు చెప్పారు. రైతులకు సాగునీటి ఇబ్బందులు లేకుండా ఎత్తిపోతల పనులు త్వరగా పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. అత్తిలి మండల తెదేపా అధ్యక్షుడు పోలిశెట్టి చందు, అజయ్, డీసీ ఛైర్మన్ సురేష్, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

చోదకులకు అవగాహన కల్పిస్తున్న మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్ నాయక్

లైసెన్స్ లేకుండా వాహనాలు నడపొద్దు

కడకట్ల(తాడేపల్లిగూడెం వన్‌టౌన్), న్యూస్‌టుడే: జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలను తాడేపల్లిగూడెం మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్ డి.సురేంద్ర సింగ్ నాయక్ ఆధ్వర్యంలో సోమవారం కడకట్లలోని రవాణా శాఖ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటో, కార్, లారీ, ట్రాక్టర్, వ్యాన్ డ్రైవర్లకు, ద్విచక్రవాహనదారులకు పలు జాగ్రత్తలపై నాయక్ అవగాహన కల్పించారు. వాహన బీమా వల్ల కలిగే ప్రయోజనాల గురించి, ట్రాఫిక్ నిబంధనలపై వివరించారు. మద్యం తాగి, లైసెన్స్ లేకుండా వాహనాలు నడపరాదని, ద్విచక్ర వాహనదారులు శిరస్త్రాణం ధరించాలని సూచించారు. 18 ఏళ్లలోపు పిల్లలకు వాహనాలు ఇవ్వరాదని. పిల్లల వల్ల ప్రమాదాలు జరిగితే తల్లిదండ్రులకు అపరాధ రుసుం రూ.10 వేలు, ఆరు నెలల జైలు విధిస్తారని తెలియజేశారు.

వినియోగదారులకు ఇబ్బందులు లేకుండా వ్యాపారం చేసుకోండి

తాడేపల్లిగూడెం అర్బన్, న్యూస్‌టుడే: షామియానా యజమానుల సంక్షేమ సంఘం సమావేశం పట్టణ శాఖ అధ్యక్షుడు శిరంగుల నరసింహమూర్తి అధ్యక్షతన స్థానిక సవిత్రుపేటలో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా నరసింహమూర్తి మాట్లాడుతూ వివాహాలు, గృహప్రవేశాలు, బలుసులమ్మ అమ్మవారి జాతర నేపథ్యంలో వినియోగదారులకు ఇబ్బందులు లేకుండా వ్యాపారాలు చేసుకోవాలన్నారు. సంఘం పట్టణ ప్రధాన కార్యదర్శి కాళ్ల రవి, కోశాధికారి యాపాడ ప్రకాష్, మాజీ గౌరవాధ్యక్షుడు ఎంవీఎస్.సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

దాత కుటుంబానికి స్వామివారి చిత్రపటం అందజేస్తున్న ఈవో చక్రధరరావు

నిత్యాన్నదాన పథకానికి విరాళం

వాడపల్లి (ఆత్రేయపురం), న్యూస్‌టుడే: కోనసీమ తిరుమల వాడపల్లి వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో నిత్యాన్నదాన పథకానికి తాడేపల్లిగూడెం మండలం కృష్ణయ్యపాలేనికి చెందిన రెడ్డి గోపాలం, సుబ్బమ్మ దంపతులు రూ.50,116 విరాళాన్ని సోమవారం అందజేశారు. వీరిని ఈవో నల్లం సూర్యచక్రధరరావు అభినందించి స్వామివారి చిత్రపటం బహూకరించారు.

వంతెనపై గుంత.. ప్రయాణానికి చింత

తాడేపల్లిగూడెం పోలీస్ ఐలాండ్ వద్ద గల ఓవర్ బ్రిడ్జికి ఇరువైపులా రోడ్డు గుంతలు పడి వాహనదారులకు ఇబ్బందికరంగా మారాయి. గుంతల్ని తప్పించడానికి ప్రయత్నిస్తున్న సమయంలో వెనుక నుంచి వచ్చే వాహనాలు ఢీకొడతాయనే భయంతో గుంతల్లోనే వాహనాల్ని నడపాల్సి వస్తోందని చోదకులు వాపోతున్నారు. ఒక్కోసారి ఏమరుపాటుగా గుంతల్లోకి పోనిస్తుంటే ప్రమాదాల బారిన పడుతున్నామని ఆందోళన చెందుతున్నారు. చిన్నపాటి మరమ్మతులు చేస్తే సరిపోయేదానికి ఏడాది నుంచి అలాగే వదిలేశారు. ఇప్పటికైనా వంతెనపై పడిన గుంతల్ని పూడ్చించి ప్రమాదాల బారి నుంచి తప్పించాలని వాహనదారులు కోరుతున్నారు. **- న్యూస్‌టుడే, తాడేపల్లిగూడెం అర్బన్**

ఓవర్ బ్రిడ్జిపైన ఏర్పడిన గుంతలు

దుర్వాసన భరించలేకున్నాం

ఇరగవరం మండలం గవర్లపాలెంలో ప్రధాన రహదారి వెంబడి చెత్త పారబోస్తుండడంతో తీవ్ర దుర్వాసన వెదజల్లుతోంది. నిత్యం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఈ మార్గంలో రాకపోకలు సాగించే వాహన చోదకులు, ప్రయాణికులు వాపోతున్నారు. చెత్తను రహదారి వెంబడి వేయకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. **- న్యూస్‌టుడే, అత్తిలి గ్రామీణం**

రహదారి వెంబడి వేసిన చెత్త

25న సినీ పాటల పోటీ

తణుకు గ్రామీణం, న్యూస్‌టుడే: ఔత్సాహిక గాయనీగాయకులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో తణుకు విజయ ఆర్కెస్ట్రా అధినేత దివంగత మల్లేప్రసాదరావు స్మారక ఉభయ తెలుగు రాష్ట్రాల స్థాయిలో సినీ పాటల పోటీని ఈ నెల 25న ఉదయం 10 గంటల నుంచి తణుకు సీతారామాంజనేయస్వామి దేవస్థానం ఆడిటోరియంలో ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు ఎస్.దొరబాబు, ఎం.శ్రీనివాస్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలకు అదే రోజు సాయంత్రం బహుమతులతోపాటు జ్ఞాపికలు అందజేస్తామన్నారు. వయసుతో సంబంధం లేకుండా స్త్రీ, పురుషులందరూ పాల్గొనవచ్చని.. ఇతర వివరాలకు 99082 61190, 90141 69938 నంబర్లలో సంప్రదించవచ్చని తెలిపారు.

ఇరగవరంలో చిత్రపటానికి నివాళులర్పిస్తున్న అధికారులు

వేమన గొప్ప సంఘ సంస్కర్త

ఇరగవరం, న్యూస్‌టుడే: యోగి వేమన జయంతిని సోమవారం మండలంలోని అన్ని పంచాయతీల్లో వేడుకగా నిర్వహించారు. ఇరగవరం మండల పరిషత్తు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాసరావు వేమన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వేమన ప్రజా కవి, గొప్ప సామాజిక సంఘ సంస్కర్త అని పేర్కొన్నారు. సమాజానికి సత్యం, న్యాయం, సమానత్వం విలువలు చాటిచెప్పిన మహనీయుడని కొనియాడారు. అధికారులు, కార్యాలయ సిబ్బంది, కూటమి నాయకులు పాల్గొన్నారు.

తాడేపల్లిగూడెం అర్బన్, న్యూస్‌టుడే: పాతూరులో యోగి వేమన జయంతిని కర్రి సీతారామయ్య స్వగృహంలో సోమవారం నిర్వహించారు. వేమన శతక పద్యాలను తెనుగించి పుస్తకరూపంగా తీసుకొచ్చి చార్లెస్ ఫిలిప్పో బ్రౌన్ గొప్పమేలు చేశారని వక్తలు కొనియాడారు. సమాజంలోని దురాచారాలు, మూఢాచారాలను పాలద్రోలిన గొప్ప సామాజిక విప్లవకారుడు యోగి వేమన అని అన్నారు. ఈ సమావేశానికి ప్రత్తి వీరాస్వామి అధ్యక్షత వహించారు. వేమన గురించి కర్రి సీతారామయ్య, రాఘవులు, షర్మిల, కిరణ్ ప్రసంగించారు.

తణుకు గ్రామీణం, న్యూస్‌టుడే: సాహితీ సామ్రాజ్యం ఆధ్వర్యంలో పంచాయతీరాజ్ శాఖ ప్రాంగణంలో యోగి వేమన జయంతిని సోమవారం ఘనంగా నిర్వహించారు. సాహితీ సామ్రాజ్యం అధ్యక్షుడు తాడినాడ భాస్కరరావు మాట్లాడుతూ..వేమన పద్యాలు అలతి పదాలతో ఆట వెలదులతో నాట్యం చేస్తాయన్నారు. అనంతరం యోగి వేమన చరిత్రపై సదస్సు నిర్వహించారు. పంచాయతీరాజ్ శాఖ సహాయ ఇంజినీర్ శ్రీనివాస్‌రావు, పంచాయతీరాజ్ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

లక్కీ డిప్ విజేతలకు బహుమతులు

తణుకు గ్రామీణం, న్యూస్‌టుడే: తణుకు పట్టణం పాలంగి రోడ్డులో ఇటీవల జరిగిన సంక్రాంతి సంబరాలకు వచ్చిన ప్రతి ఒక్కరికీ నిర్వాహకులు ఉచిత డిప్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా సోమవారం లక్కీ డ్రా తీయగా ప్రథమ బహుమతులు ముగ్గురికి, పది మంది విజేతలకు సప్తగిరి క్లాత్ షోరూం వారిచే బహుమతులు అందజేశారు.

ఎల్ఐసీ ఆర్డినెన్స్ డే

తాడేపల్లిగూడెం అర్బన్, న్యూస్‌టుడే: జనవరి 19ని జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) ఆర్డినెన్స్ దినంగా నిర్వహిస్తున్నట్లు ఎల్ఐసీ విశ్రాంత ఉద్యోగుల సంఘం నాయకుడు గరికపాటి బాపయ్యశర్మ తెలిపారు. రూ.కోట్ల పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించి 59 ఏళ్లుగా సేవలందిస్తూ ప్రస్తుతం రూ.55 లక్షల కోట్ల సంపదను సృష్టించుకొని ప్రపంచంలోనే అగ్రశ్రేణి జీవిత బీమా సంస్థగా ఎదిగి ప్రభుత్వాలకు ఆర్థిక సాయం అందించే స్థాయికి ఎదిగిందన్నారు. అటువంటి కేంద్ర ప్రభుత్వరంగ సంస్థను కాపాడుకోవడం ప్రజలు, ప్రభుత్వాల బాధ్యత అని బాపయ్యశర్మ ఒక ప్రకటనలో తెలియజేశారు.

పేదలకు బియ్యం, కూరగాయల వితరణ

తణుకు గ్రామీణం, న్యూస్‌టుడే: తారకాపురి లయన్స్ ఆధ్వర్యంలో ఆదివారం తణుకులో హంగర్ వీక్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా స్థానిక మూడో వార్డులో ఉన్న 70 మంది పేద కుటుంబాలకు 5 కిలోల బియ్యం, 6 రకాల కూరగాయలను తారకాపురి లయన్స్ ప్రెసిడెంటు పవన్ కుమార్, గేట్ మెంబర్ వావిలాల సరళాదేవి సౌజన్యంతో ముఖ్య అతిథి లయన్స్ ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఛైర్మన్ మేక శ్రీరామ్ సురేష్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. లయన్స్ ఇంటర్నేషనల్ డైరెక్టర్స్ పర్వతనేని సుభాష్ బాబు, గేట్ ఏరియా లీడర్ ఉపేంద్ర, జిల్లా గవర్నర్ పాపారావు తదితరులు పాల్గొన్నారు.

మాజీ మంత్రిని కలిసిన వడ్డి

తాడేపల్లిగూడెం అర్బన్, న్యూస్‌టుడే: మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును ఆయన నివాసంలో వైకాపా తాడేపల్లిగూడెం నియోజకవర్గ బాధ్యుడు వడ్డి రఘురామ్ మర్యాదపూర్వకంగా కలిశారు. పార్టీ విషయాలపై చర్చించారు.

సంక్రాంతి ముసుగులో జూద శిబిరాలు

తణుకు గ్రామీణం, న్యూస్‌టుడే: సంక్రాంతి పేరుతో జూద శిబిరాలు నిర్వహించారని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఆరోపించారు. సోమవారం తణుకు పట్టణంలోని వైకాపా కార్యాలయంలో ఆయన మాట్లాడారు. విచ్చల విడిగా గుండాట, జూదాలు, బరుల వద్ద మద్యం విక్రయాలు నిర్వహించారని ధ్వజమెత్తారు.

అమ్మవారి సన్నిధిలో సుదర్శన హోమం

తాడేపల్లిగూడెం అర్బన్, న్యూస్‌టుడే: శ్రీదేవి మహంకాళమ్మ వార్షిక జాతరలో భాగంగా సోమవారం ఉదయం అమ్మవారి ఆలయంలో సుదర్శన, దుర్గా, లక్ష్మీగణపతి, ఆంజనేయ హోమాలు నిర్వహించారు. ఈ క్రతువును వేదపండితులు అనుముల సాయి పంతులు, ఫణి శంకర్ తదితరులు నిర్వహించారు. సాయంత్రం 7 గంటల నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. సోమవారం బీవీఆర్ కళాకేంద్రం సౌజన్యంతో ట్రాక్ సింగింగ్ నిర్వహించారు. నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ అధ్యక్షుడు యెగ్గిన నాగబాబు తదితరులు పర్యవేక్షించారు.

కళాకారుల గీతాలాపన

పశు ఆరోగ్య శిబిరాలు సద్వినియోగం చేసుకోండి

అత్తిలి గ్రామీణం, న్యూస్‌టుడే: అత్తిలి ప్రాంతీయ పశు వైద్యశాల పరిధిలో సోమవారం అత్తిలి, ముద్దాపురం గ్రామాల్లో పశు ఆరోగ్య శిబిరాలు నిర్వహించామని అత్తిలి ప్రాంతీయ పశు వైద్యశాల సహాయ సంచాలకుడు రామాంజనేయులు తెలిపారు. అత్తిలి గ్రామం బొంతువారిపాలెంలో నిర్వహించిన శిబిరానికి పశుసంవర్ధక శాఖ తాడేపల్లిగూడెం ప్రాంతీయ ఉప సంచాలకుడు సుధాకర్ హాజరయ్యారు. శిబిరంలో 35 గేదెలకు వైద్యం, 253 కోళ్లకు టీకాలు వేసి, 14 గేదె దూడలకు నట్టల నివారణ మందు తాగించామన్నారు. ఈ సందర్భంగా పశువులకు సోకే వ్యాధులపై అవగాహన కల్పించే బ్రోచర్లను రైతులకు అందజేశారు.

ఇరగవరం, న్యూస్‌టుడే: ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉచిత పశు ఆరోగ్య శిబిరాలు పశుపోషకులు సద్వినియోగం చేసుకోవాలని మండల పశువైద్యాధికారి శ్రీనివాసరావు సూచించారు. సోమవారం కె.ఇల్లిందలపర్రులో వైద్య శిబిరం నిర్వహించి పశువులకు పరీక్షలు చేశారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలు, పశుబీమాపై అవగాహన కల్పించారు. వెటర్నరీ సహాయకులు పాల్గొన్నారు. మంగళవారం సూరంపూడి, పేకేరు గ్రామాల్లో పశు ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తామని వివరించారు.

మొయ్యేరును ఆదర్శంగా తీసుకోండి

విజేతలతో వీరాంజనేయులు తదితరులు

గణపవరం, న్యూస్‌టుడే: మొయ్యేరులో సంక్రాంతి పండగను వారం రోజుల పాటు యువత ఘనంగా నిర్వహించడం అభినందనీయమని, వారిని మిగతా గ్రామాల ప్రజలు ఆదర్శంగా తీసుకోవాలని ఆప్కాబ్ ఛైర్మన్ గన్ని వీరాంజనేయులు అన్నారు. సోమవారం గ్రామంలో పెద్ద పండగ ముగింపు వేడుకలకు గన్ని ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ రామకృష్ణంరాజు, నాయకులు పాల్గొన్నారు.

ఉద్యోగాల కల్పనకు కృషి

భీమవరం కలెక్టరేట్, న్యూస్‌టుడే: ఉద్యోగ దిక్సూచి మేళాల ద్వారా జిల్లాలో యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు కలెక్టర్ నాగరాణి తెలిపారు. టాటా ఎలక్ట్రానిక్స్‌లో ఉద్యోగాలు పొందిన తణుకు ఎస్‌కేఎస్‌డీ మహిళా కళాశాలకు చెందిన 40 మంది విద్యార్థినులు సోమవారం కలెక్టరేట్‌లో ఆమెను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. జనవరి 10న నిర్వహించిన ఉద్యోగ దిక్సూచి మేళాలో వీరికి ఆ కంపెనీ ఉద్యోగాలు ఇచ్చిందని, ఇది చాలా సంతోషదాయకమని పేర్కొన్నారు. ఆమె జేసీ రాహుల్‌కుమార్‌రెడ్డితో కలిసి విద్యార్థినులను అభినందించారు.

నిందితులకు జైలు, జరిమానా

తాడేపల్లిగూడెం వన్‌టౌన్, న్యూస్‌టుడే: తాడేపల్లిగూడెం పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన చోరీ కేసుల్లో నిందితులపై నేరాలు రుజువు కావడంతో తాడేపల్లిగూడెం అదనపు జ్యుడిషియల్ ప్రథమ శ్రేణి మెజిస్ట్రేట్ కోర్టులో సోమవారం జైలు శిక్ష, జరిమానా విధించారని ఎస్సై బాదం శ్రీనివాసరావు తెలిపారు. పూలపల్లి శివ సుబ్రహ్మణ్యంకు ఐదు నెలల జైలు, 3 వేలు జరిమానా, చీకట్ల సతీష్ అలియాస్ పండుకు ఏడాది జైలు, రూ.2 వేల జరిమానా విధించారని వివరించారు.

శిథిల భవనాల్లో పశువైద్యం

ఇరగవరం, న్యూస్‌టుడే: శిథిలావస్థకు చేరిన పశు వైద్య కేంద్రాల్లో విధులు నిర్వహించేందుకు వైద్యులు భయపడిపోతున్నారు. తణుకు నియోజకవర్గంలో 48 గ్రామాలుండగా 17 చోట్ల పశువైద్య శాలలున్నాయి. వాటిలో తణుకు మండలం దువ్వ, వేల్పూరు, ఇరగవరం మండలం కొత్తపాడు, అత్తిలి మండలం కొమ్మర గ్రామాల్లోని ఆస్పత్రుల భవనాలు శిథిలావస్థకు చేరాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక వ్యవసాయంతో పాటు పశు పోషణకు అధిక ప్రాధాన్యత ఇస్తుండడంతో గ్రామాల్లో కొత్త భవనాలు నిర్మించి పశువుల ఆస్పత్రులను ఆధునికీకరించాలని పశుపోషకులు కోరుతున్నారు.

కొత్తపాడులో శిథిలావస్థకు చేరిన భవనం

నియోజకవర్గంలో ఇలా..

మండలం	ఆవులు	గేదెలు	మేకలు, గొర్రెలు	పందులు	కుక్కలు
అత్తిలి	965	6080	579	114	443
తణుకు మండలం	683	5094	401	0	599
తణుకు పట్టణం	344	855	354	20	666
ఇరగవరం	1863	7671	1210	78	591

23,555 ఆవులు, గేదెలకు సేవలు

తణుకులో పాలీ క్లినిక్‌తోపాటు అత్తిలి, ఉనికిలి, ముద్దాపురం, మండపాక, వేల్పూరు, ఇరగవరం, పేకేరు, రేలంగి, కొత్తపాడులో 9 పశువైద్య కేంద్రాలుండగా.. కంచుమర్రు, తిరుపతిపురం, కొమ్మర, తేతలి, వీరభద్రపురం, దువ్వ, కొమరవరం గ్రామాల్లో సబ్ సెంటర్లున్నాయి. వాటి ద్వారా ప్రధానంగా 23,555 ఆవులు, గేదెలకు వైద్యసేవలందిస్తున్నారు. మరో 5 వేలు గొర్రెలు, మేకలు, పందులు, కుక్కలకు వైద్యం చేస్తుంటారు. భవనాలు లేని ఇతర గ్రామాల్లో బోనులు మాత్రమే ఏర్పాటు చేశారు. కొన్ని చోట్ల షెడ్లు లేకపోవడంతో అక్కడ ఎండ, వానల్లో పశువులకు వైద్య పరీక్షలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. శిథిలావస్థకు చేరిన పశువైద్యశాలలను తొలగించి కొత్త భవనాల నిర్మాణానికి ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ప్రతిపాదనలు పంపారని మండలపశువైద్యాధికారులు తెలిపారు. అంతేగాక వేల్పూరు, అత్తిలిలో అత్యవసర వైద్యానికి సంబంధించి రెండు సంచార వాహనాలున్నాయని, టోల్ ఫ్రీ (1962) నంబరుకు ఫోన్ చేస్తే వెంటనే వైద్య సహాయం లభిస్తుందని ఆయన వివరించారు.

ఆంధ్రప్రదేశ్ - దేవదాయ ధర్మదాయ శాఖ
శ్రీ మదన గోపాలస్వామి వారి దేవస్థానం
బల్లిపాడు, అత్తిలి మండలం, పశ్చిమగోదావరి జిల్లా
శ్రీ స్వామి వారి కళ్యాణ నిర్వహణ పనులు నిమిత్తము
సీల్డ్ టెండరు కం బహిరంగ వేలం ప్రకటన

పశ్చిమ గోదావరి జిల్లా, అత్తిలి మండలం, బల్లిపాడు గ్రామములో వేంచేసియున్న శ్రీ మదన గోపాలస్వామి వారి కళ్యాణ మహోత్సవములు ది. 24-02-2026 నుండి ది. 04-03-2026 వరకు జరుగు సందర్భములో ఈ క్రింద పేర్కొన్న కార్యక్రమములు నిర్వహించుటకు సీల్డ్ టెండర్లు కం బహిరంగ వేలం జరుపబడును.

1) శ్రీ స్వామి వారి ఆలయ ప్రాంగణము, వీధులలోనూ తాటియాకు పందిర్లు వేయుట, స్ట్రీట్ లైటింగ్ డెకొరేషన్‌కు అనువుగా కర్రలు పాతుట, శ్రీ స్వామి వారి గ్రామోత్సవములకు బలిహరణకు వాహన కారులను సప్లై చేయుట మరియు అన్నసమారాధన వద్దకు అవసరమగు కూలీలను సప్లై చేయుట మొదలైన కళ్యాణ పనులు చేయుట.
2) అన్న సమారాధనకు వంట పాత్రలు, కుర్చీలు, టేబుల్స్, టెంట్లు, గ్రైండర్లు, మిక్సీలు మొదలైన షామియానా సామగ్రి సప్లై చేయుటకు
3) ఆలయ ప్రాంగణము మరియు పరిసర ప్రాంతములు అరపలు నిర్మించి తాత్కాలిక ఎలక్ట్రికల్ డెకరేషన్ చేయుట, జనరేటర్లు ఏర్పాటు చేయుట
4) కళ్యాణం సందర్భముగా ది.28-02-2026వ తేదీన విద్యుత్ మెరుపులు (లేజర్ షో) ప్రదర్శించుట
5) కళ్యాణం సందర్భముగా పూల అలంకరణ మరియు పూల దండల సప్లై చేయుటకు

పైన పేర్కొన్న కార్యక్రమములు నిర్వహించుటకు విడి విడిగా ది 29-01-2026 వ తేదీ ఉదయం గం. 10.00 లోపు సీల్డ్ టెండర్లు దాఖలు చేయవలెను. గం. 11.00 లకు సీల్డ్ టెండర్లు తెరవబడును. ఆవసరం వెంబడి పైన పేర్కొన్న పనులకు మధ్యాహ్నం గం. 3.00 లకు బహిరంగ వేలం నిర్వహించబడును. టెండరుకు సంబంధించి బహిరంగ వేలంకు సంబంధించి పూర్తి వివరములు తెలుపు కరపత్రములు కొరకు కార్యాలయము పనివేళలలో సంప్రదించవలెను. సంప్రదించవలసిన సెల్ నెం. 9059133196.

బల్లిపాడు. 19-01-2026
శ్రీ గారపాటి వెంకట సుబ్బారావు, ఛైర్మన్ మరియు ధర్మకర్తల మండలి
L. లోకనాథ్ శ్రీనివాసరావు, గ్రేడ్ -1 కార్యనిర్వహణాధికారి

(c) eenadu

ఈనాడు
వైఎస్సార్ కడప
మంగళవారం జనవరి 20, 2026

బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం

ప్రత్యేక అలంకరణలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాసుడు

మారుతీనగర్(కడప), న్యూస్‌టుడే: తిరుమల తొలి గడప దేవుని కడప లక్ష్మీ వేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో సోమవారం శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. తొలుత శ్రీదేవి భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి ఉత్సవ మూర్తులు, గరుడ ధ్వజ పతాకాన్ని ప్రదక్షిణగా ఆలయానికి తీసుకొచ్చారు. ఉదయం తిరుచ్చి ధ్వజారోహణ ఘట్టాన్ని నిర్వహించారు. గరుత్మంతుని చిత్రంతో కూడిన ధ్వజ పతాకానికి ప్రత్యేక పూజలు చేసి ధ్వజస్తంభంపై ఆవిష్కరించారు. రాత్రి స్వామి వారు చంద్రప్రభ వాహనంపై కొలువుదీరి విహరించారు. ఈ సందర్భంగా కళాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

ధ్వజారోహణం నిర్వహిస్తున్న అర్చకులు

ఒకరికొకరు తోడు.. ఆసరాకు పోరు

రాజుపాలెం మండలం వెంగలాయపల్లెకి చెందిన గోపిరెడ్డి, వెంకటలక్ష్మమ్మలిద్దరూ వయో వృద్ధులు. తోడు, చేతికి ఊతం లేనిదే నడవలేరు. వృద్ధాప్యంలో బతుకునకు ఆసరాగా ఉంటుందని పింఛను కోసం కొన్నేళ్ల క్రితం దరఖాస్తు చేసుకున్నారు. సదరం శిబిరంలో వైకల్యం 41 శాతంగా ఉన్నట్లు ధ్రువపత్రమూ అధికారులకు అందించారు. ఏళ్లు గడిచినా పింఛను మాత్రం రాకపోవడంతో కలెక్టర్‌కు తమ మొర వినిపించేందుకు సొంత ఊరి నుంచి సోమవారం కడపకు వచ్చారు. కలెక్టర్ కార్యాలయానికి వెళ్తూ ఇలా కనిపించారు. **- జిల్లా సచివాలయం(కడప), న్యూస్‌టుడే**

పరువు పోతోంది గోవిందా!

◆ ప్రాణాలకు గండం.. వాహనాలకు నష్టం
◆ కడప - తిరుపతి జాతీయ రహదారిలో ప్రయాణమే కష్టం

రాజంపేట సమీపంలో గుంతలమగా ఉన్న కడప-తిరుపతి జాతీయ రహదారి

ఈనాడు, కడప: కడప-తిరుపతి జాతీయ రహదారి.. తిరుమలకు వెళ్లే వేంకటేశ్వరస్వామి భక్తులు ఎక్కువ సంఖ్యలో ఇటుగానే ప్రయాణిస్తుంటారు. నిమిషానికి 4 వాహనాలు, గంటకు 240, రోజుకు దాదాపు ఆరు వేల వరకు వివిధ రకాల వాహనాలు ఇటుగా రాకపోకలు సాగిస్తుంటాయి. ఇంతటి కీలక మార్గం మాత్రం అధ్వానంగా ఉంది. గుంత లేని రహదారిని వెతుక్కోవడానికి చోదకులు పాట్లు పడుతున్నారు. తరచూ చోటుచేసుకునే ప్రమాదాలతో పలువురి ప్రాణాలు అనంత వాయువుల్లో కలుస్తున్నాయి. వాహనాలు నుజ్జునుజ్జవుతున్నాయి. జిల్లాతో పాటు ఇతర రాష్ట్రాల ప్రయాణికులూ ఇటుగానే ప్రయాణాలు సాగిస్తుంటారు. అధ్వాన మార్గంతో పరువు మంటగలుస్తోంది.

● వైకాపా హయాం నుంచి ఈ రహదారిది ఇదే దుస్థితి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒకసారి గుంతలు పూడ్చినా.. వర్షాలకు మళ్లీ గోతులు ఏర్పడ్డాయి.

● కడప- తిరుపతి రహదారి అధ్వానంగా ఉండటంతో వాహనాలు చాలా వరకు రాయచోటి, పీలేరు మీదుగా తిరుపతికి వెళ్తున్నాయి. రాకపోకలకు 55 కి.మీ వరకు దూరం పెరుగుతోంది. ఈ మార్గంలోనూ గువ్వలచెరువు కనుమ రహదారిలో ప్రయాణం ప్రమాదకరంగా ఉంది.

● జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ తిరుపతి విభాగం రెండు నెలల కిందట రూ. 55 కోట్ల అంచనాతో 72 కి.మీ రహదారి రెన్యువల్‌కు టెండర్లు ఖరారు చేసింది. రైల్వేకోడూరుకు అటు.. ఇటుగా 12 కి.మీ వరకు పనులు చేపట్టిన గుత్తేదారు ఆ తర్వాత ఆపేశారు.

● కనీసం పెద్ద గుంతలైనా పూడ్చకుండా అధికారులు తాత్సారం చేస్తున్నారు. ఈ రహదారికి ప్రత్యామ్నాయంగా గ్రీన్‌ఫీల్డ్ నిర్మాణం సాగుతోంది. అందుబాటులోకి వచ్చేందుకు మరో మూడేళ్ల సమయం పట్టే అవకాశం ఉంది. ఈలోపు ఇప్పుడున్న రహదారిని బాగు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

టీ.. బాగుంది బ్రదర్!

దివంగత నేత, మాజీ సీఎం ఎన్టీఆర్.. ఎన్నికల ప్రచారంలో భాగంగా 1991 సంవత్సరం కొండాపురం వచ్చారు. పులివెందులకు వెళ్తూ మార్గంమధ్యలోని ఓ దుకాణం వద్ద టీ తాగేందుకు ఆగారు. తేనీటి సేవనం తర్వాత బ్రదర్(కుమ్మరి సుబ్బరాయుడు) మీ టీ చాలా బాగుదంటూ కితాబిచ్చారు.

● 1982లో ఎన్నికల ప్రచారంలో చైతన్య రథంలో కడప నుంచి అనంతపురం వెళ్తుండగా మార్గం మధ్యలోని కొండాపురం మండలం పాత ఓబన్నపేట- చౌటిపల్లె గ్రామాల మధ్యలోని చిత్రావతి నది వద్ద వాహనం మొరాయించింది. దీంతో ఆయన అక్కడే రాత్రి బస చేశారు. అనంతరం తాళ్ల ప్రొద్దుటూరు మీదుగా తాడిపత్రి వెళ్లారు.

● 1984లో పులివెందుల, కొండాపురం తదితర ప్రాంతాల్లో పర్యటించారు. నాడు ఎన్టీఆర్ ఈ ప్రాంతంలో పర్యటించిన జ్ఞాపకాలు, రాష్ట్రాభివృద్ధికి ఆయన చేసిన సేవలను మండల ప్రజలు ఆయన వర్ధంతి వేళ గుర్తుచేసుకుంటున్నారు. పాత చిత్రావతి నదిపై మార్గం గండికోట వెనుక జలాల్లో నీట మునిగడంతో కొత్త మార్గాన్ని నిర్మించారు.
- న్యూస్‌టుడే, కొండాపురం

ఎన్టీఆర్ పర్యటించిన పాత చిత్రావతి మార్గం.. నేడు గండికోట వెనుక జలాల్లో మునిగింది...

డబ్బులిచ్చుకో.. అక్రమ అంతస్తులు కట్టుకో!

బీపీఎస్ పేరుతో ఇష్టారీతిన బరితెగింపు
అక్రమార్కులకు అధికారుల అండదండలు

కడప నగరపాలక, న్యూస్‌టుడే: కడప నగరంలోని వివిధ సచివాలయాల పరిధిలో డబ్ల్యూపీ ఆర్ఎస్, టీపీబీవో, లైసెన్స్‌డ్ ప్లానర్లు అక్రమ నిర్మాణాలకు తమవంతు సహకారం అందిస్తున్నారు. మంచి తరుణం మించిన మళ్లీ రాదంటూ అక్రమార్కులను ప్రోత్సహిస్తున్నారు. బీపీఎస్ మాటున రూ.లక్షలు వసూలు చేస్తున్నారు. తమ దారికి రాకుంటే మాత్రమే అక్రమ నిర్మాణాలను ఉన్నతాధికారులకు నివేదిస్తున్నారు.

దేవుని కడప రోడ్డులోని ఓ భవనంపై నిర్మిస్తున్న అదనపు అంతస్తు

● దేవుని కడప రోడ్డులో చేపట్టిన అదనపు అంతస్తుకు ఎలాంటి ప్లానూ లేదు. నగరం నడిబొడ్డున.. రోడ్డు పక్కన అనుమతి లేకుండా నిర్మిస్తున్నా ఆ ప్రాంతానికి బాధ్యత వహించాల్సిన క్షేత్ర స్థాయి అధికారులకు కనిపించడం లేదు.

● యాదాళ్ల వెంకటాచలం వీధిలో నివాస భవనానికి మాత్రమే అనుమతి తీసుకుని భారీ వాణిజ్య సముదాయం నిర్మించారు. ఈ వ్యవహారంలో ఆ ప్రాంతానికి చెందిన ఒక అధికారి రూ. 10 లక్షలు వసూలు చేసినట్లు ప్రచారం. ఇదే వీధిలో మరికొన్ని నిర్మాణాలను బీపీఎస్ కింద క్రమబద్ధీకరిస్తామని హామీ ఇచ్చి భారీ వసూళ్లకు పాల్పడినట్లు సమాచారం. బీకేఎం వీధిలోనూ కొన్ని నిర్మాణాల వ్యవహారంలో ఇలాంటి విమర్శలే వస్తున్నాయి.

● రెండో గాంధీ బొమ్మ కూడలికి సమీపంలో ట్రంకు రోడ్డుకు పక్కన ఓ వాణిజ్య భవనాన్ని సెట్ బ్యాకులు వదలకుండానే నిర్మిస్తున్నారు.

● తాత్కాలిక నిర్మాణాల పేరుతో చెన్నూరు బస్టాండ్, బళ్లారి రోడ్డు తదితర ప్రాంతాల్లో చేపట్టిన దుకాణాల నుంచి వసూళ్లకు పాల్పడినట్టు ఆరోపణలున్నాయి.

● అంగడివీధికి సమీపంలో తెలుగుగంగ కాలనీ దగ్గర ఏకంగా బహుళ అంతస్తుల భవనాన్ని ఎలాంటి అనుమతి లేకుండానే కట్టేశారు.

● అక్రమ నిర్మాణాల విషయమై నగర పాలక సంస్థ కమిషనర్ మనోజ్‌రెడ్డి మాట్లాడుతూ.. దేవుని కడప రోడ్డు, ట్రంకురోడ్డు, అంగడి వీధి ప్రాంతాల్లో చేపట్టిన వాటిపై చర్యలు తీసుకుంటామన్నారు. అక్రమ నిర్మాణాల వెనుక సిబ్బంది హస్తం ఉన్నట్లు తేలితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఎక్కడికీ పోలేవు చిన్నదానా!

అరరే చాలా ఆకలిగా ఉందే... | ఏదైనా కీటకం రాకపోతుందా... | దొరికింది రా ముక్కుతో పట్టేశా.. | ఇంకెక్కడికి పోతావ్

కొన్ని పక్షులకు కీటకాలు, తుమ్మెదలు, ఈగలే ఆహారం. అలాంటి వాటిల్లో ఈ పక్షీ ఒకటి. చెట్టుపై ఆహారం కోసం కూర్చుంది. అటుగా వచ్చిన కీటకాన్ని ముక్కుతో ఒడుపుగా పట్టేసింది. హాయిగా ఆరగించి కడుపు నింపుకొంది. చాపాడు మండలం చియ్యపాడు రోడ్డు పక్కన చెట్టుపై కనిపించిన ఈ దృశ్యాన్ని 'న్యూస్‌టుడే' తన కెమెరాలో బంధించింది. **- న్యూస్‌టుడే, మైదుకూరు**

బరువు తగ్గేందుకెళ్లి పతకమే నెగ్గింది

యోగాలో మహిళ జాతీయ స్థాయి ప్రతిభ

జాతీయ స్థాయిలో సాధించిన వెండి పతకంతో సునంద

ప్రొద్దుటూరు వైద్యం, న్యూస్‌టుడే: ఆమె బరువు తగ్గేందుకు యోగాను ఎంచుకుంది. తక్కువ సమయంలో మెలకువలు నేర్చుకుంది. కష్టతరమైన ఆసనాలు సులువుగా వేయసాగడంతో శిక్షకులు ప్రోత్సహించారు. ఆ ఉత్సాహంతో ఆమె జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంది. ఏకంగా ద్వితీయ స్థానంలో నిలిచి వెండి పతకం అందుకుని శెభాష్ అనిపించుకుంది.

అలా పడిన అడుగు

ప్రొద్దుటూరుకు చెందిన చౌడం సునంద ఎమ్మెస్సీ బీఎడ్ పూర్తి చేసి ప్రైవేట్ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. ఆమెకు జమ్మలమడుగు చెందిన కిశోర్‌బాబుతో వివాహమైంది. ఇద్దరు కుమారులున్నారు. వివాహమైన కొద్దికాలానికి బరువు తగ్గేందుకు యోగా వైపు సునంద అడుగేశారు. అనతి కాలంలోనే ఆసనాలపై పట్టు సాధించడంతో కుటుంబ సభ్యులు ప్రోత్సహించారు. దీంతో తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం నుంచి యోగాలో పీజీ డిప్లొమా పూర్తి చేశారు. అనంతరం జమ్మలమడుగు ఆయుష్ ఆసుపత్రిలో యోగా బోధకురాలిగా పనిచేశారు. ప్రస్తుతం ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు, అంతర్జాలం, వ్యక్తిగత యోగా శిక్షకురాలిగా మారారు.

19 రాష్ట్రాల నుంచి ఔత్సాహికులు

ఇడుపులపాయలో నిర్వహించిన జిల్లా స్థాయి, తాడేపల్లిగూడెంలో సాగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో సునంద పాల్గొని మొదటి స్థానంలో నిలిచి జాతీయ స్థాయికి ఎంపికయ్యారు. మహారాష్ట్రలో నిర్వహించిన జాతీయ స్థాయి పోటీల్లో మొత్తం 19 రాష్ట్రాల నుంచి ఔత్సాహికులు పాల్గొన్నారు. వీరితో పోటీ పడి సునంద ద్వితీయ స్థానంలో నిలిచి వెండి పతకం సొంతం చేసుకున్నారు. ఆమె ప్రస్తుతం బెంగళూరులోని ఎస్‌వ్యాస విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో యోగా శిక్షకులను నియమిస్తే చిన్నారులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెబుతున్నారు.

రూ.కోట్లు మింగిన ఫ్లడ్‌లైట్లు.. వెలిగిందే లేదు

కడపలోని క్రికెట్ స్టేడియం దుస్థితి

కడప క్రీడలు, న్యూస్‌టుడే: కడపలో అంతర్జాతీయ ప్రమాణాలతో దాదాపు పదిహేను వేల మంది కూర్చుని వీక్షించేలా క్రికెట్ స్టేడియాన్ని ప్రారంభించారు. 2011లో ప్రారంభించగా.. నాలుగేళ్ల పాటు వరుసగా రంజీ మ్యాచ్‌ల నిర్వహణతో స్టేడియం కళకళలాడింది. ఆపై పదేళ్లుగా ఒక్క రంజీ మ్యాచ్ కూడా ఆడించింది లేదు. అయినా రెండేళ్ల కిందట అత్యాధునిక ప్రమాణాలతో రూ.కోట్లు వెచ్చించి ఫ్లడ్‌లైట్లు ఏర్పాటు చేశారు. సకల సౌకర్యాలు ఉన్నప్పటికీ రంజీ మ్యాచ్‌లు కేటాయించుకునేలా ఆంధ్ర క్రికెట్ సంఘం దృష్టి సారించకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.

● **ఒక్క ఆటా ఆడించలేదు:** రంజీ మ్యాచ్‌లకే నోచుకోని కడప క్రికెట్ స్టేడియానికి 2021లో ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేసేందుకు జిల్లా క్రికెట్ సంఘం శ్రీకారం చుట్టింది. ఆంధ్ర క్రికెట్ సంఘాలను ఒప్పించి మొదట రూ. 3.5 కోట్లతో ఫ్లడ్‌లైట్లు ఏర్పాటు చేయాలని భావించారు. 2023 నాటికి పనులు పూర్తయ్యాయి. మొత్తం మీద రూ. 3.5 కోట్లతో ప్రారంభించిన ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యేసరికి సుమారు రూ. 8.5 కోట్లకు చేరింది. కడపలోని వైఎస్ఆర్ఆర్-ఏసీఏ స్టేడియానికి ఫ్లడ్‌లైట్లు వచ్చి రెండేళ్లు దాటింది. ఇప్పటికీ ఒక్క మ్యాచ్ కూడా ఫ్లడ్‌లైట్ల వెలుగులో జిల్లా క్రికెట్ సంఘం నిర్వహించలేకపోవడం గమనార్హం.

ప్రతిష్ఠాత్మక మ్యాచ్‌ల ఊసేదీ!

వైఎస్ఆర్ఆర్-ఏసీఏ స్టేడియం కొన్నేళ్లుగా జిల్లా మ్యాచ్‌లకే పరిమితమవుతోంది. కనీసం ఆంధ్ర ప్రీమియర్ లీగ్(ఏపీఎల్), కల్నల్ సీకే నాయుడు వంటి మ్యాచ్‌లు నిర్వహణకు కూడా కేటాయించడం లేదు. గతేడాది ఏపీఎల్ మ్యాచ్‌లలో కొన్నింటిని కడపలో నిర్వహిస్తామని ఆంధ్ర క్రికెట్ సంఘం తెలిపినా చివరకు చేతులెత్తేసింది. ఇప్పటికైనా జిల్లా క్రికెట్ సంఘం ప్రతినిధులు ఆంధ్ర క్రికెట్ సంఘం పెద్దలపై ఒత్తిడి తెచ్చి ప్రతిష్ఠాత్మక మ్యాచ్‌లతో పాటు ఫ్లడ్ లైట్ల వెలుగులో మ్యాచ్‌లు కడపకు కేటాయించేలా ప్రయత్నించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

విశ్వదాభిరామ అందుకో నివాళి వేమన

యోగి వేమన చిత్రపటం వద్ద జేసీ నిధి మీనా, డీఆర్వో విశ్వేశ్వరనాయుడు, ఇతర అధికారులు

జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే: తెలుగు సాహిత్యంలో వేమన శతకాలు మణిమకుటాలని.. ప్రతిఒక్కరూ అందులోని మర్మాన్ని తెలుసుకోవాలని జిల్లా సంయుక్త కలెక్టర్ నిధి మీనా అన్నారు. యోగి వేమన జయంతి కార్యక్రమాన్ని కడప కలెక్టరేట్‌లోని సభా భవనంలో సోమవారం నిర్వహించారు. తొలుత ఆయన చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. అనంతరం వక్తలు మాట్లాడుతూ.. సులువైన పదాలతో ఆనాటి సమాజంలోని అసమానతలను ఎత్తి చూపి సామాజిక చైతన్యం తెచ్చిన సహజ కవి వేమన అని కొనియాడారు. కార్యక్రమంలో డీఆర్వో విశ్వేశ్వరనాయుడు, జడ్పీ సీఈవో ఓబులమ్మ, డీఆర్డీఏ పీడీ రాజ్యలక్ష్మి, సహకార శాఖాధికారి వెంకట సుబ్బయ్య, పర్యాటకశాఖాధికారి సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థి: గురుకులం పిలుస్తోంది

నేటి నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ

కొండాపురం, న్యూస్‌టుడే: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయాలు.. పేద విద్యార్థుల ఆశా కిరణాలు. సీటు సాధిస్తే భవిష్యత్తు బంగారుమయం అవుతుంది. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ఉన్నత ప్రమాణాలతో ఇక్కడ విద్యాబోధన అందిస్తుంటారు. విద్యార్థులకు బోధనతో పాటు ఉచితంగా పుస్తకాలు, ఏకరూప దుస్తులు, వసతి, పౌష్టికాహారంతో పాటు అన్ని సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తుంది. దీంతో ఏటా వీటిల్లో ప్రవేశాలకు పోటీ పెరుగుతోంది. ఈ ఏడాది(2026-27) 5వ తరగతి, ఇంటర్‌లో నూతన ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. మంగళవారం నుంచి ఆన్‌లైన్‌లో స్వీకరించనున్నారు. ఫిబ్రవరి 19 తుది గడువుగా పేర్కొన్నారు.

● **ఖాళీలు:** జిల్లాలోని ప్రతి గురుకుల పాఠశాలలో బైపీసీ గ్రూప్‌లో 40, ఎంపీసీలో 40 చొప్పున ఖాళీలున్నాయి. కమలాపురంలో సీఈసీ(40), ఎంఈసీ(40) ఉన్నాయి. 5వ తరగతిలో ఒక్కో పాఠశాలలో 80 చొప్పున సీట్లున్నాయి.

● **దరఖాస్తు విధానం:** hpps:///apgpcet.apcfss.in ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలి. ఆధార్, పాస్‌పోర్ట్ ఫొటో, స్టడీ సర్టిఫికెట్, ఆధార్ కార్డుకు అనుసంధానమైన ఫోన్ నంబర్‌తో వెబ్‌సైట్ ద్వారా ఫిబ్రవరి 19వ తేదీలోగా దరఖాస్తులు చేసుకోవాలి.

● **ఇవీ విద్యాలయాలు:** కొండాపురం, చిన్నచౌక్, తొండూరు, పులివెందుల, గుండ్లకుంట, రాజుపాలెం, కమలాపురం, మదకలవారిపల్లె(బాలికలు)., గండి, పులివెందుల, సగిలేరు, బి.మఠం (బాలురు).

● **వయస్సు:** 5వ తరగతిలో ప్రవేశానికి విద్యార్థులు పది కొండు ఏళ్లలోపుండాలి. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరానికి ప్రవేశం నాటికి 17 సంవత్సరాలు మించకూడదు.

● **ఆదాయం:** తల్లిదండ్రుల వార్షికాదాయం రూ. లక్షకు మించకూడదు.

● **విద్యార్హతలు:** 5వ తరగతిలో ప్రవేశాలకు ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలల్లో 2025-26 విద్యా సంవత్సరంలో 4వ తరగతి పూర్తి చేసి ఉండాలి. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరానికి 2025-26 విద్యా సంవత్సరంలో పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

నాలుగు కేంద్రాల్లో జేఈఈ మెయిన్స్

జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే: కడప నగరంలోని కేవోఆర్ఎం, కేఎస్ఆర్ఎం, కేఎల్ఎం, ప్రొద్దుటూరులోని సాయిరాజేశ్వరి ఇంజినీరింగ్ కళాశాలల్లో ఈ నెల 21-24, 28, 29 తేదీల్లో జేఈఈ మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. పరీక్షల సన్నద్ధతపై సంబంధిత అధికారులతో కడప కలెక్టరేట్‌లో ఆయన సోమవారం సమీక్షించారు.

తాగేస్తున్నారు.. ఊగుతూ నడిపేస్తున్నారు

◆ తనిఖీలు చేస్తున్న పోలీసులు
◆ తీరు మార్చుకోని మందుబాబులు

కడప నేరవార్తలు, న్యూస్‌టుడే: మద్యం మత్తులో కొందరు వాహనాలు నడుపుతూ అదుపు తప్పి డివైడర్లు, చెట్లు, బారికేడ్లను ఢీకొడుతున్నారు. రెండు నెలల కిందట మద్యం తాగి వాహనం నడిపిన ఘటనలో ఇద్దరు యువకులు కడప శివారులో అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో రెండు కుటుంబాల్లో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. చేతికొచ్చిన కుమారుల మృతితో వారి కుటుంబాలు ఇప్పటికీ కోలుకోలేదు. మరికొందరు కొన్నిసార్లు ఎదురుగా వస్తున్న పాదచారులు, వాహనదారులను ఢీకొడుతూ వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఓ వైపు పోలీసులు, మరో వైపు రవాణా శాఖ అధికారులు తనిఖీలు చేస్తున్నా.. మద్యం తాగి వాహనాలు నడిపే వారి సంఖ్య మాత్రం తగ్గడం లేదు.

తనిఖీలు చేస్తున్న ట్రాఫిక్ పోలీసులు

● జిల్లాలో ఇటీవల చోటుచేసుకుంటున్న రోడ్డు ప్రమాదాలకు చోదకుల నిర్లక్ష్యమే కారణమని అధికారులు చేపట్టిన సర్వేలో వెల్లడైంది. మద్యం తాగి వాహనాలు నడపడం ఇందుకు ప్రధాన కారణంగా గుర్తించారు.

● వారాంతం, సెలవు రోజుల్లో మద్యం తాగి వాహనాలు నడపడం ఎక్కువగా ఉంటున్నట్లు తేల్చారు.

● మృతుల్లో ఎక్కువ మంది 17 నుంచి 35 ఏళ్ల లోపు వారు ఉండడం ఆందోళన కలిగించే విషయం.

● కడప శివారులోని రింగ్ రోడ్లపై కూర్చుని మద్యం తాగుతున్నారు. ఆ మత్తులోనే వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు గురవుతున్నారు.

జరిమానాతో పాటు జైలు శిక్ష

- సురేష్‌రెడ్డి, ట్రాఫిక్ సీఐ, కడప

రహదారులపై రోజూ తనిఖీలు చేస్తున్నాం. మద్యం తాగినట్లు తేలితే వెంటనే కేసు నమోదు చేయడంతో జరిమానాలు విధిస్తున్నాం. ఒక వేళ మద్యం శాతం ఎక్కువగా ఉంటే కోర్టుకు హాజరు పరిచి జైలు శిక్ష పడేలా చూస్తున్నాం. వారాంతపు రోజుల్లో తనిఖీలు మరింత ముమ్మరం చేస్తున్నాం.

సంవత్సరం	2023	2024	2025
కేసులు	1,540	1,422	1,713
జైలు శిక్ష	36	42	49

రైతేరాజు 6లో

సందర్భమేదైనా ఈనాడు ను చేసుకోండి వేదిక
మీ బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులకు ఈనాడులో ప్రకటనల ద్వారా తెలియజేయండి



ప్రకటనల కొరకు సంప్రదించండి : 99899 97626

ఎక్కాల్సిన బస్సులో సీటు దొరికితే ఒట్టు

బద్వేలు ఆర్టీసీ బస్టాండ్ సోమవారం ఉదయం నాలుగు గంటల నుంచే ప్రయాణికులతో రద్దీగా మారింది. ఎక్కాల్సిన బస్సులు లేక పోవడంతో ప్రయాణికులు గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. తిరుపతి మార్గంలో రద్దీ ఎక్కువగా ఉండటంతో ఉదయం 5 గంటలకు, ఆరు గంటలకు వెళ్లే బస్సులున్నా సరిపోలేదు. సీట్ల సామర్థ్యానికి మించి ఎక్కడంతో వృద్ధులు, చంటి పిల్లల తల్లులు, బాలింతలు నిల్చుని ప్రయాణించాల్సి వచ్చింది.
- న్యూస్‌టుడే, బద్వేలు

బద్వేలు ఆర్టీసీ బస్టాండ్‌లో తిరుపతి బస్సు ఎక్కేందుకు పోటీ పడుతున్న ప్రయాణికులు

పార్టీ కార్యవర్గ సభ్యులతో మాట్లాడుతున్న తెదేపా కడప పార్లమెంట్ అధ్యక్షుడు భూపేష్‌రెడ్డి

ఎవరూ లక్ష్మణ రేఖ దాటొద్దు

ఈనాడు, కడప: నియోజకవర్గాల్లో గ్రూపులుండరాదని, ఎమ్మెల్యే/ నియోజకవర్గ ఇన్‌ఛార్జి సారథ్యంలో అందరూ కలిసికట్టుగా పని చేయాలని కడప పార్లమెంట్ అధ్యక్షుడు భూపేష్‌రెడ్డి సూచించారు. నూతనంగా నియమించిన పార్టీ పార్లమెంట్ కార్యవర్గంతో కడపలో ఆయన సోమవారం సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి, తెదేపా అధినేత చంద్రబాబు, మంత్రి, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆదేశాలను కార్యవర్గానికి వివరించారు. త్వరలోనే కార్యవర్గం ప్రమాణ స్వీకారం ఉంటుందన్నారు. పార్టీలో క్రమశిక్షణ ముఖ్యమని, లక్ష్మణరేఖ దాటి ఎవరూ ప్రవర్తించరాదని హెచ్చరించారు. వైకాపా హయాంలోనే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపేయగా.. కూటమి ప్రభుత్వంలో ఆపేసినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఇటువంటి వాటిని తిప్పికొట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సమావేశంలో ప్రధాన కార్యదర్శి జబీవుల్లా, ఇతర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

(c) eenadu

సమస్యలతో వచ్చాం.. పరిష్కారం చూపండి!

వినతులు స్వీకరిస్తున్న కలెక్టర్ శ్రీధర్, చిత్రంలో జేసీ నిధి మీనా, డీఆర్వో విశ్వేశ్వరనాయుడు

జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే: సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కడప కలెక్టరేట్‌కు జిల్లా నలుమూలల నుంచి అర్జీదారులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. సోమవారం కడప కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో కలెక్టర్ శ్రీధర్, జాయింట్ కలెక్టర్ నిధిమీనా, జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వరనాయుడు, సహకార శాఖ అధికారి వెంకటసుబ్బయ్య, జడ్పీ సీఈవో ఓబులమ్మ, డీఆర్‌డీఏ పీడీ రాజ్యలక్ష్మి, ఉపాధి కల్పనాధికారి సురేష్ కుమార్ తదితరులు ప్రజల అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... అర్జీలను ప్రత్యేక శ్రద్ధతో పరిష్కరించాలని, ప్రతి అర్జీదారుడు సంతృప్తి చెందేలా నాణ్యమైన పరిష్కారం చూపాలన్నారు. నిర్ణీత గడువులోగా సమస్యకు పరిష్కారం చూపాలని, అందుకు సంబంధిత అధికారి క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆదేశించారు.

ఎన్‌ఎంఎంఎస్‌కు ధ్రువపత్రాలు సిద్ధం చేసుకోండి

కడప విద్య, న్యూస్‌టుడే: నేషనల్ మీన్స్-కమ్-మెరిట్ స్కాలర్‌షిప్ పథకం (ఎన్ఎంఎంఎస్) గతేడాది డిసెంబరు 7న జరిగిన పరీక్షకి హాజరైన విద్యార్థులు జనవరి 20వ తేదీలోగా సబంధిత ధ్రువపత్రాలను సిద్ధం చేసుకోవాలని విద్యాశాఖాధికారి షంషుద్దీన్ సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. విద్యార్థులు తప్పనిసరిగా వారి కుల, ఆదాయ, ధ్రువపత్రాలతో పాటు 7వ తరగతి మార్కుల శాతం పత్రాలు ఉండాలన్నారు. ఈ పరీక్ష ఫలితాల ప్రక్రియలో భాగంగా ఈ పత్రాలను పరిశీలినార్థం సంబంధిత డీఈవో కార్యాలయానికి పంపుతారని తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు వెబ్‌సైట్‌ను గమనించుకోవాలన్నారు. నిర్దేశించిన తేదీలోగా సర్టిఫికెట్ నకళ్లను అందజేయని విద్యార్థుల వివరాలు తుది జాబితా నుంచి తొలగిస్తారని అందుకు తల్లిదండ్రులే బాధ్యత వహించాలని పేర్కొన్నారు. ఎస్సీ విద్యార్థులకు గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3కి సంబంధించిన సర్టిఫికెట్ తప్పనిసరి అన్నారు. ఈ పరీక్షకు సంబంధించిన అన్ని వివరాలు www.scholarships.gov.inలో అందుబాటులో ఉంటాయని తెలిపారు. తుది జాబితా విడుదలైన అనంతరం ఎలాంటి పరిస్థితుల్లోనూ అభ్యర్థనలు అంగీకరించరన్నారు. గడువు తేదీకి ముందుగానే సర్టిఫికెట్లను సిద్ధం చేసుకొని సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయుల ద్వారా డీఈవో కార్యాలయానికి పంపాలన్నారు.

బడ్జెట్ విడుదలైతే జడ్పీటీసీ సభ్యులకు గౌరవ వేతనం చెల్లిస్తాం

- 2022 అక్టోబర్ నుంచి బిల్లుల పెండింగ్
- హైకోర్టుకు నివేదించిన కడప జడ్పీ సీఈవో

ఈనాడు, అమరావతి: ప్రభుత్వం బడ్జెట్ విడుదల చేసిన వెంటనే జడ్పీటీసీ సభ్యులకు పెండింగ్‌లో ఉన్న గౌరవ వేతనం చెల్లిస్తామని జిల్లా పరిషత్(జడ్పీ) సీఈవో సోమవారం హైకోర్టుకు నివేదించారు. కడప జిల్లా పరిషత్ 2021 సెప్టెంబర్ 25న ఏర్పడిందని.. 2022 సెప్టెంబర్ వరకు జడ్పీటీసీ సభ్యులకు గౌరవ వేతనం చెల్లించామన్నారు. 2022 అక్టోబర్ నుంచి బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. 2022 అక్టోబర్ నుంచి 2023 సెప్టెంబర్ మధ్య కాలానికి గౌరవ వేతనం చెల్లింపు నిమిత్తం బిల్లులను సీఎఫ్ఎంఎస్‌లో అప్‌లోడ్ చేసినప్పటికీ ఆర్థిక శాఖ వెనక్కి పంపిందన్నారు. ప్రభుత్వం బడ్జెట్ విడుదల చేసిన తర్వాత జడ్పీటీసీలకు గౌరవ వేతనం చెల్లిస్తామన్నారు. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్.సుబ్బారెడ్డి.. గౌరవ వేతనం చెల్లింపు విషయంలో నిర్దిష్ట వివరాలతో రావాలంటూ విచారణను వారం రోజులకు వాయిదా వేశారు.

★ తమకు రావాల్సిన గౌరవ వేతన, టీఏ, డీఏలు చెల్లించేలా సంబంధిత అధికారులను ఆదేశించాలని కోరుతూ వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన జడ్పీటీసీలు చెన్నయ్య మరో 26 మంది హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే. గత 35 నెలలుగా వేతనం చెల్లించడం లేదన్నారు. ఒక్కొక్కరికి రూ.2.10లక్షల బకాయిలు రావాల్సి ఉందన్నారు. సోమవారం జరిగిన విచారణలో పిటిషనర్ల తరఫున న్యాయవాది జడ శ్రావణ్‌కుమార్ వాదనలు వినిపించారు.

నేటి నుంచి ఈఎస్ఎల్ ప్రాంతీయ క్రికెట్ పోటీలు

జూనియర్ విభాగంలో తలపడనున్న జట్లు

అనంతపురం క్రీడలు, న్యూస్‌టుడే: ఈనాడు స్పోర్ట్స్ లీగ్ ప్రాంతీయ స్థాయి క్రికెట్ టోర్నీ మంగళవారం నుంచి మొదలవుతుంది. జిల్లాస్థాయి టోర్నీలో ఛాంపియన్లుగా నిలిచిన రాయలసీమ జిల్లాల జట్లు తలపడనున్నాయి. విన్సెంట్ డీపాల్ మైదానం వేదికగా రెండు రోజులు, రాయలసీమ క్రికెట్ మైదానంలో ఫైనల్ పోటీ ఉంటుంది. ధనిక్ భారత్ విద్యాసంస్థల సమర్పణలో రెండో అంచెలో జరిగే ఈ పోటీల్లో అనంతపురం జిల్లాతో పాటు చిత్తూరు, కర్నూలు, కడప జిల్లాల జట్లు పాల్గొంటున్నాయి. గత నెలలో ఈఎస్ఎల్ జిల్లాస్థాయి క్రికెట్ టోర్నీ ముగిసిన విషయం తెలిసిందే. గ్రామీణ క్రికెటర్లలో దాగిన ప్రతిభను వెలికితీయాలన్న సంకల్పంతో 15వ సారి ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఈఎస్ఎల్ గిన్నిస్ బుక్ రికార్డులకు ఎక్కిన విషయం తెలిసిందే. రాయలసీమ రాకర్స్‌గా ఏ జట్టు అవతరిస్తాయో తెలియాలంటే మరో మూడు రోజులు వేచి చూడాల్సిందే. ప్రాంతీయ స్థాయి పోటీల్లో ప్రతి మ్యాచ్‌కు 20 ఓవర్లు నిర్ణయించారు.

జూనియర్ విభాగంలో నేటి పోటీలు

- ఉదయం 9 గంటలకు **అనంతపురం** × కడప
- మధ్యాహ్నం 1.30 గంటలకు **చిత్తూరు** × **కర్నూలు**

Title Sponsor: ధనిక్ భారత్ విద్యా సంస్థలు IIT-JEE | NEET
Protein Partner: NECC నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ (Non-Govt. Public Charitable Trust)
Beverage Partner: CMR SHOPPING MALL The joy of life ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ | ఒడిశా | కర్ణాటక
Regional Sponsor: MITS DEEMED TO BE UNIVERSITY www.mits.ac.in MADANAPALLE INSTITUTE OF TECHNOLOGY & SCIENCE
Gift Partner: KL (DEEMED TO BE UNIVERSITY)
Digital Partner: ఈనాడు.నెట్ ETV BHARAT
TV Partner: ETV ఆంధ్రప్రదేశ్
Organised by ఈనాడు

మేలైన యాజమాన్య పద్ధతులు

దిగుబడుల్లో మనమే రాజు

సాగులో పంట

చీనీ చెట్టులో పూత

కడప, న్యూస్‌టుడే: చీనీ, నిమ్మ పంటలు దీర్ఘకాలం పాటు ఫలసాయాన్ని ఇస్తాయి. ప్రస్తుతం వాతావరణంలో చోటుచేసుకున్న మార్పులు, చీడలతో పూత, పిందె రాలిపోతోంది. దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పూసిన మొగ్గలు, పుష్పాలు నిలవడం లేదు. దిగుబడి తగ్గిపోతోంది. రైతులకు అధిక నష్టం కలుగుతుంది. ఈ సమస్యపై రైతులు దృష్టి సారించి సకాలంలో మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచి దిగుబడులు సాధించవచ్చని ఊటుకూరు కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త ఎస్.మానస తెలిపారు.

- మొదటి దశలో మగ పూలు, పరాగ సంపర్కం, ఫలదీకరణ చెందని ఆడ పూలు, కొన్ని జొన్న గింజల పరిమాణంలో ఉన్న పిందెలు రాలిపోతుంటాయి. చెట్లపై ఎక్కువ పిందెలు ఏర్పడినపుడు అన్ని నిలవవు. కొన్ని సహజంగా రాలుతాయి. రెండో దశలో బఠాని సైజు నుంచి గోళీ పరిమాణం వరకు ఉన్న పిందెలు నేలరాలుతాయి. పొడి వాతావరణం, వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు, నీటి ఎద్దడి ఉన్న సమయంలో ఇలా జరుగుతుంది. చీడలు సోకినపుడు ఈ సమస్య కనిపిస్తోంది. మూడో దశలో కాయలు ఎదుగుతున్న సమయంలోనూ రాలడం ఉంటుంది.
- **బిందుసేద్యం మేలు :** నివారణకు తోట చుట్టూ ఎత్తుగా పెరిగే యుకలిప్టస్, టేకు, సరుగుడు లాంటి చెట్లను గాలి నిరోధకాలుగా నాటుకోవాలి. ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు బెట్టకు గురి కాకుండా చూసుకోవాలి. వారంలో రెండుసార్లు తేలిక పాటి నీటితడులు అందించాలి. నీటిని సమానంగా, క్రమపద్ధతిలో ఇవ్వాలి.
- **ఎరువుల వాడకం :** ఎరువులను ఒక్కో చెట్టుకు సంవత్సరానికి రెండు సమ భాగాలుగా వేసుకోవాలి. పశువుల ఎరువు 100 కిలోలు, వేపపిండి/ఆముదం పిండి 10 కిలోలు, యూరియా 1.5 కిలోలు, సూపర్ పాస్ఫేట్ 2.5 కిలోలు, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ 1 కిలో వేసుకోవాలి.

సస్యరక్షణ : వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు తట్టుకోవడానికి పొటాషియం నైట్రేట్ (13:0:45) 10 గ్రాములను లీటరు నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. 2-4-డి మందును గోళీకాయ సైజులో ఒకసారి 1 గ్రాము 100 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా కోతకు ఒకటిన్నర నెల నుంచి 2 నెలల ముందు మరొకసారి పిచికారీ చేసుకుంటే మంచిది. 2-4-డి మందును ఇతర పురుగు, తెగుళ్ల మందులతో కలపకుండా వాడాలి. 2-4-డి మందు ప్రస్తుతం బాఫ్టిన్ పేరుతో 4 గ్రాముల ప్యాకెట్ మార్కెట్లో లభ్యమవుతుంది. పొడి మందును స్పిరిట్ లేదా ఆల్కహాల్‌లో కరిగించిన తర్వాత నీటిలో వేసి పిచికారీ చేయాలి.

జొన్న.. సాగులో మిన్న

జమ్మలమడుగు, న్యూస్‌టుడే: వాతావరణ పరిస్థితులు అనుకూలించడంతో పాటు మద్దతు ధర లభిస్తుండటంతో జిల్లాలో జొన్న సాగు గణనీయంగా పెరిగింది. జిల్లా వ్యాప్తంగా 2,101 హెక్టార్లలో సాగు చేస్తున్నారని వ్యవసాయ అధికారులు తెలిపారు.

- **మారిన ఆహారపు అలవాట్లు :** ఇటీవల కాలంలో ఆహారపు అలవాట్లు మారాయి. చాలా మంది జొన్న రొట్టెలు తినడానికి ఆసక్తి చూపడంతో ఏటా జొన్న విస్తీర్ణం పెరిగేందుకు కారణమవుతోందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. కొండాపురం మండలంలో 544 హెక్టార్లు, ముద్దనూరులో 451, సింహాద్రిపురంలో 195, తొండూరు 174, దువ్వూరులో 94, మైలవరంలో 90, చాపాడులో 75, పెద్దముడియంలో 68, జమ్మలమడుగులో 52, వేంపల్లెలో 51, ప్రొద్దుటూరులో 50 హెక్టార్లలో పంట సాగులో ఉంది.
- **ఆశాజనకంగా మద్దతు ధర :** ఎకరాకు రూ.18 వేల నుంచి రూ.20 వేల వరకు పెట్టుబడి అవుతుందని రైతులు చెబుతున్నారు. వర్షాధారంతో 90 నుంచి 110 రోజుల్లో పంట చేతికొస్తుంది. బహిరంగ మార్కెట్‌లో జొన్న క్వింటా (100 కిలోలు) తెల్లజొన్నలు రూ.2,600, పచ్చ జొన్నలు రూ.3,400 ధర పలుకుతోంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన జాబితాలో మద్దతు ధర రూ.3,699 ప్రకటించింది. జొన్నతో పాటు అన్ని రకాల పంటల సాగు విస్తీర్ణం పెరిగినట్లు ప్రొద్దుటూరు వ్యవసాయ శాఖ ఏడీఏ అనిత తెలిపారు.

రైతేరాజు

రైతు ప్రశ్న శాస్త్రవేత్త సమాధానం

ప్రశ్న: రబీ సీజన్‌లో మెట్ట భూముల్లో ఆరుతడి పంటగా శనగ సాగు చేశాం. ఆకులపై కుంకుమ రంగులో మచ్చలు కనిపిస్తున్నాయి. నివారణ చర్యలు తెలుపగలరు? **- కె.వెంకటసుబ్బయ్య, రైతు, పెద్దముడియం**

సమాధానం: పంట పక్వ దశలో ఉన్నప్పుడు ఆకులపై గుండ్రని.. గోధుమ రంగు పొక్కులు ఏర్పడతాయి. దీన్నే తుప్పు తెగులు అని అంటారు. ఇవి ఆకుల అడుగు భాగంలో ఎక్కువగా ఉంటాయి. ఈ చీడ తీవ్రమైతే మొక్కలు పక్వానికి రాక ముందే ఎండిపోతాయి. వీటి నివారణకు హెక్సాకొనజోల్ 400 మి.లీ లేదా ప్రొపికొనజోల్ 200 మి.లీ లేదా ట్రైఫ్లోక్సీస్ట్రోబిన్+టెబ్యుకొనజోల్ 160 గ్రాములు లేదా అజాక్సీస్ట్రోబిన్ 200 మి.లీ ఎకరాకు 200 లీటర్ల నీటిలో కలిపి వారం రోజుల వ్యవధిలో మందులు మార్చు చేసుకుని పిచికారీ చేస్తే చీడ అదుపులోకి వస్తుంది. **- టి.మహేష్, శాస్త్రవేత్త, కృషి విజ్ఞాన కేంద్రం, ఊటుకూరు** - న్యూస్‌టుడే, ఒంటిమిట్ట

సస్యరక్షణతో పురుగులను నులిమేద్దాం

చిట్కా

ఒంటిమిట్ట, న్యూస్‌టుడే: వాణిజ్య కూరగాయాల్లో టమాట ఒకటి. వాతావరణంలో వచ్చిన మార్పులు, తెగుళ్ల సమస్యలతో పైరులో ఉత్పత్తి, ఉత్పాదకత సామర్థ్యం తగ్గి కర్షకులకు గణనీయమైన నష్టాలు వస్తున్నాయని ఊటుకూరు కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త ఎస్.మానస తెలిపారు. పండు తొలుచు పురుగు, ఎండు తెగులు, వైరస్, నులి పురుగులు పంట ఎదుగుదలపై అధిక ప్రభావం చూపుతాయని చెప్పారు. రసాయన మందులను ఎన్నిసార్లు పిచికారీ చేసినా సకాలంలో అదుపులోకి రావని, జీవ నియంత్రణ సస్యరక్షణ చర్యలు చేపడితే మంచి ఫలితాలు వస్తాయన్నారు. నేల ద్వారా సంక్రమిచ్చే తెగుళ్ళు, వేరు పురుగులను అదుపు చేయడానికి బాగా కుళ్లిన ఆవు పేడ ఎరువును ట్రైకోడెర్మా ఆస్పరిల్లమ్/ ట్రైకోడెర్మా హర్జియనమ్ లేదా సూడో మోనాస్ ఫ్లోరెస్సెన్స్ 2 కిలోలు ఒక టన్నుకు కలిపి ఆఖరి దుక్కిలో రెండు టన్నుల మిశ్రమాన్ని ఒక హెక్టారుకు వేయాలి. నారు నాటడానికి ముందు 500 కిలోల వేపపిండి, 1 టన్ను వానపాముల ఎరువు వేయాలి. నేలలో పురుగు కోశస్త దశలను నివారణకు ప్లాస్టిక్ మల్చింగ్ చేయాలి. దీని కోసం 25-30 మైక్రాన్ల మందం ఉన్న నలుపు/వెండి రంగులో ఉన్న పాలిథీన్ షీట్‌ను ఎత్తుమడులపై పరచాలి. బంతి పువ్వులకు ఆకర్షితులైన కీటకాల గుడ్లు, లార్వాలను పట్టి తర్వాత నాశనం చేయాలి. పంట నాణ్యతకు, తెగుళ్లను అదుపు చేయడానికి కర్రలతో ఊతం ఇవ్వడంతో పాటు బిందు సేద్యం విధానాన్ని పాటించాలి. తల్లి పురుగుల సమస్య ఉంటే హెక్టారుకు 2-3 లైట్ టెరాప్ పెట్టాలి. ఊజీ, పండు ఈగ నియంత్రణకు హెక్టారుకు 20-30 లింగాకర్షక ఎర బుట్టలను (క్యూల్యూర్) పెట్టాలి. తెగులు సోకిన ఆకులు, కొమ్మలు, పండ్లను సేకరించి నాశనం చేయాలి.

సీఎస్ పర్యటన ఏర్పాట్లపై పరిశీలన

ఆర్డీవో సాయిశ్రీ, అధికారులతో మాట్లాడుతున్న జేసీ నిధి మీనా

జమ్మలమడుగు గ్రామీణ, న్యూస్‌టుడే: జమ్మలమడుగు మండల పరిధిలోని ఆదర్శ గ్రామమైన ఎస్.ఉప్పలపాడులో మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ పర్యటించనున్నారు. దత్తత గ్రామమైన ఎస్.ఉప్పలపాడులో సుమారు రూ.1.50 కోట్లతో నిర్మించిన కల్యాణ మండపాన్ని ఆయన ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా సోమవారం జేసీ నిధి మీనా ఏర్పాట్లపై ఆరా తీశారు. ఆర్డీవో సాయిశ్రీ, డివిజనల్ పంచాయతీ అధికారిణి నూర్జహాన్, తహసీల్దార్ శ్రీనివాసులరెడ్డి, పాల్గొన్నారు.

జమ్మలమడుగు : మండల పరిధిలోని ఎస్.ఉప్పలపాడు గ్రామానికి మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ పర్యటన సందర్భంగా విద్యుత్తుశాఖ ఎస్ఈ రమణ ముందస్తు తనిఖీలు చేపట్టారు. సోమవారం గ్రామాన్ని సందర్శించి ప్రాధాన్యత కలిగిన విద్యుత్తు పనులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా లైన్లు, విద్యుత్తు నియంత్రికల మరమ్మతులు, ఎత్తు పెంచడం వంటి పనులను పరిశీలించి సూచనలిచ్చారు. కార్యక్రమంలో ఈఈ రమణారెడ్డి, డీఈఈ రాజగోపాల్, ఏఈఈ ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు.

సకాలంలో ఫిర్యాదులు పరిష్కరించాలి

కడప నేరవార్తలు, న్యూస్‌టుడే: బాధితుల ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించి న్యాయం చేయాలని జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ అన్నారు. స్థానిక కార్యాలయంలో సోమవారం ఆయన 'ప్రజా ఫిర్యాదుల- పరిష్కార వేదిక' కార్యక్రమాన్ని నిర్వహించారు. అక్కడికి వచ్చిన బాధితులు నుంచి వినతులను స్వీకరించారు. వాటిని పరిశీలించి సంబంధిత ఠాణాలకు బదలాయించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. ఠాణాకు వచ్చే ప్రతి ఫిర్యాదును పరిష్కరించాలన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై నిఘా పెంచాలన్నారు. బాధితులను పదే పదే ఠాణాల చుట్టూ తిప్పించుకోవద్దని సూచించారు.

బాధితుల సమస్యలు వింటున్న ఎస్పీ నచికేత్ విశ్వనాథ్

వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి

మైదానంలో వ్యాయామం చేస్తున్న ఏఆర్ పోలీసులు

కడప నేరవార్తలు, న్యూస్‌టుడే : పోలీసులు విధుల్లో వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని ఏఆర్ అదనపు ఎస్పీ రమణయ్య సూచించారు. ఏఆర్ పోలీసులకు సోమవారం జిల్లా పోలీసు కార్యాలయ మైదానంలో మొబలైజేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని ఉద్యోగాలకంటే పోలీసు ఉద్యోగం భిన్నమైందన్నారు. ప్రజలు మనపై పెట్టుకున్న ఆశలను ఏమాత్రం వమ్ము చేయకుండా క్రమశిక్షణతో మెలగాలన్నారు. మొబలైజేషన్‌లో శారీరక దారుఢ్యం పెంచుకోవాలన్నారు. ఉద్యోగంలో చేరే ముందు శిక్షణలో నేర్చుకున్న అంశాలను మరోసారి గుర్తు చేసేందుకు మొబలైజేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. ఫైరింగ్, డ్రిల్, కవాతు, మాబ్ కంట్రోల్, బందోబస్తు విధులు తదితర వాటిని మొబలైజేషన్‌లో మరోసారి నేర్పిస్తామన్నారు. పోలీసులు తమ ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్ఐలు శివరాముడు, శ్రీశైలరెడ్డి, సోమశేఖర్‌నాయక్, ఆర్ఎస్ఐలు వెంకటేశ్వర్లు, స్వామినాయక్ తదితరులు పాల్గొన్నారు.

గణతంత్ర వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు

జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే : జిల్లాలో జరిగే గణతంత్ర వేడుకలకు సంబంధిత అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ శ్రీధర్ ఆదేశించారు. సోమవారం ఆయన ఈ నెల 26వ తేదీ జరిగే గణతంత్ర దినోత్సవానికి సంబంధించి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జెండా వందన కార్యక్రమానికి వేదికను అద్భుతంగా అలంకరించాలని, స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబ సభ్యులు, అతిథులకు ప్రత్యేక ఆహ్వానాలు అందించాలన్నారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధికి సంబంధించి శకటాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఆయా శాఖల్లో విశిష్ట సేవలందించిన ఉత్తమ అధికారులు, ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

★ ఇస్తెమాను విజయవంతం చేయాలని కలెక్టర్ శ్రీధర్ సూచించారు. ఈ నెల 23 నుంచి మూడు రోజులపాటు కొప్పర్తిలో జరిగే ఇస్తెమాకు పెద్ద ఎత్తున ముస్లింలు హాజరుకానున్న నేపథ్యంలో ఏర్పాట్లు ప్రణాళికాబద్ధంగా చేయాలని ఆదేశించారు.

★ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని కలెక్టర్ శ్రీధర్ స్పష్టం చేశారు. స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ తరపున ఎనిమిది చెత్త సేకరణ ఈ-ఆటోలను కలెక్టరేట్‌లో కలెక్టర్ ప్రారంభించారు. అట్లూరు, తువ్వపల్లె, ఉప్పలూరు, కల్లూరు, తొండూరు, పెద్దచెప్పలి, కనుమోలుపల్లి, రేకలకుంట పంచాయతీలకు అందివ్వనున్నట్లు కలెక్టర్ తెలిపారు.

నేడు జిల్లాకు ఇద్దరు మంత్రులు

జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే : జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి సవిత, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూఖ్ మంగళవారం కడప నగరానికి రానున్నారు. ఈ నెల 21వ తేదీ నుంచి కడప సమీపంలోని కమలాపురం నియోజకవర్గ పరిధిలోని కొప్పర్తిలో ఆధ్యాత్మిక సమ్మేళనం (ఇస్తేమా) నిర్వహిస్తున్న నేపథ్యంలో మంత్రుల రాక ప్రాధాన్యం సంతరించుకుంది.

రూ.5 కోట్ల నిధుల దుర్వినియోగంపై విచారణ

స్పందనకు వందనం

ఈనాడు, కడప : జమ్మలమడుగు పంచాయతీరాజ్ (పీఆర్) డివిజన్ కార్యాలయంలో రూ.5 కోట్ల నిధుల దుర్వినియోగంపై విచారణకు ఆదేశిస్తూ ఆ విభాగం ఎస్ఈ మద్దన్న సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. నిధుల దుర్వినియోగంపై కొంత మంది గుత్తేదారులు అధికారులకు ఫిర్యాదు చేయడం, ఈ అంశంపై 'ఈనాడు'లో ఈ నెల 14న 'పంచాయతీరాజ్‌లో నిధులు బొక్కారు' శీర్షికన ప్రచురితమైన కథనంపై ఎస్ఈ స్పందించి విచారణ కమిటీని నియమించారు. నివేదికను ఈఎన్‌సీతో పాటు కలెక్టర్‌కు నివేదించన్నారు.

జిల్లా సర్వే అధికారిగా శాంతరాజు

జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే : జిల్లా భూమి కొలతల శాఖ (సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ డిపార్టుమెంట్) అధికారిగా ఎస్.ఎస్.శాంతరాజు బాధ్యతలు చేపట్టారు. చిత్తూరులో పనిచేస్తున్న శాంతరాజును పదోన్నతిపై కడప ఏడీగా బదిలీ చేశారు.

అంతర్రాష్ట్ర సెల్‌ఫోన్ల చోరుల అరెస్టు

ఎర్రగుంట్ల, న్యూస్‌టుడే: ఎర్రగుంట్ల రైల్వే స్టేషన్ సమీపంలో ఇద్దరు అంతర్రాష్ట్ర సెల్‌ఫోన్ల దొంగలను అరెస్టు చేసినట్లు సోమవారం జీఆర్పీ ఎస్సై భాస్కర్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఎర్రగుంట్ల జీఆర్పీ స్టేషన్‌లో వివరాలు వెల్లడించారు. గుంటూరు జిల్లా నందులపేటకు చెందిన చుక్కా నాగ గోపిచంద్, నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం బ్రహ్మణపల్లికి చెందిన యర్రంరెడ్డి వెంకటసుబ్బయ్యలు ఎర్రగుంట్ల రైల్వేస్టేషన్‌లో అనుమానాస్పదంగా తిరుగుతుండగా వారిని పట్టుకొని అరెస్టు చేసి విచారించారు. వీరు కొద్దికాలంగా ఎర్రగుంట్ల, తిరుపతి, గుత్తి, తదితర రైల్వేస్టేషన్లలో నిద్రిస్తున్న ప్రయాణికుల వద్ద నుంచి చరవాణులు దొంగలించి వాటిని అమ్ముకుని జీవనం సాగిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. వారి వద్ద నుంచి 11 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కార్యక్రమంలో ఆర్పీఎఫ్ ఎస్సై గోవిందప్ప, సిబ్బంది పాల్గొన్నారు.

పోలీసుల అదుపులో గంజాయి విక్రేతలు

వల్లూరు, న్యూస్‌టుడే : మండలంలోని కడప - తాడిపత్రి ప్రధాన రహదారిపై గోటూరు వద్ద సోమవారం దాడులు నిర్వహించి గంజాయి విక్రయిస్తున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఐ శివనాగిరెడ్డి తెలిపారు. గోటూరుకు చెందిన సోను, షబానా, కమలాపురం ప్రాంతానికి చెందిన ప్రభాస్‌రాజు, ఉస్మాన్, గంజాయి విక్రయిస్తుండగా పట్టుబడ్డారు. వారి వద్ద నుంచి 1.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు. వారిని కోర్టుకు హాజరు పరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించినట్లు చెప్పారు.

తిరుమల తిరుపతి దేవస్థానములు:: తిరుపతి టెండరు ప్రకటన

ఒక సంవత్సర వ్యవధి (2026-2027)కి టిటిడి క్రింద ఉన్న దిగువ తెలిపిన దేవాలయాలకు అల్లిపూలు సరఫరా చేయుటకు సీల్డు ఆఫ్‌లైన్ టెండర్లు కోరబడుచున్నవి. 1. శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయం మరియు శ్రీ సిద్ధేశ్వర స్వామి దేవాలయం, తాళ్ళపాక, 2. శ్రీ నారాపుర వేంకటేశ్వర స్వామి దేవాలయం, జమ్మలమడుగు. ఆసక్తిగల సరఫరాదారులు సంబంధిత దేవాలయ ఇన్‌స్పెక్టర్లను సంప్రదించుట ద్వారా తదుపరి వివరాలను పొందవచ్చును మరియు టెండర్లు దాఖలు చేయవచ్చును. ● దేవాలయ ఇన్‌స్పెక్టర్, శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయాల సమూహం, తాళ్ళపాక ఫోన్ నెం.93985 03608. ● దేవాలయ ఇన్‌స్పెక్టర్, శ్రీ నారాపుర వేంకటేశ్వర స్వామి దేవాలయం, జమ్మలమడుగు ఫోన్ నెం.81259 00839.

TTD-40021/10/2025-PRO SEC (Adv.No.366), Dt: 19.01.2026. కార్యనిర్వహణాధికారి

ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న టిప్పర్.. వృద్ధుడి మృతి

రాజంపేట, న్యూస్‌టుడే: పట్టణంలో బైపాస్‌రోడ్డులోని చక్రాలమడుగు వద్ద సోమవారం ద్విచక్ర వాహనాన్ని టిప్పర్ ఢీకొన్న సంఘటనలో ఓ వృద్ధుడు మృతి చెందారు. మండలంలోని చిన్నల్లుగారిపల్లికి చెందిన పెంచల్‌రెడ్డి (60) అనే వృద్ధుడు, మరో వ్యక్తి ద్విచక్రవాహనంలో పట్టణంలోని రాంనగర్ వైపు వెళుతుండగా వెనుక వైపు వస్తున్న టిప్పర్ ఢీకొన్నట్లు పట్టణ సీఐ నాగార్జున తెలిపారు. ఈ ఘటనలో ద్విచక్ర వాహనం వెనుక కూర్చున్న పెంచల్‌రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడని, దీనిపై కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పెంచల్‌రెడ్డికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.

ఉరేసుకుని వివాహిత బలవన్మరణం

రాజంపేట గ్రామీణ, న్యూస్‌టుడే: రాజంపేట మండలం హెచ్. చెర్లోపల్లి గ్రామానికి చెందిన వీణ (21) అనే వివాహిత సోమవారం ఉదయం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు మన్నూరు పోలీసులు తెలిపారు. పోలీసుల సమాచారం మేరకు.. హెచ్.చెర్లోపల్లి గ్రామానికి చెందిన రాముకు తమ సమీప బంధువైన వీణతో గత మూడేళ్ల కిందట పెళ్లైంది. వీరికి సంవత్సరం వయస్సు గల పాప ఉంది. గతకొంత కాలంగా ఆరోగ్యం బాగలేక బాధ పడుతున్నారు. ఈ సమయంలోనే ఇంట్లో చిన్న పాటి గొడవలు రావడంతో మనస్తాపంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారని ఆమె కుటుంబ సభ్యులు, తల్లి రమణమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

ఐసీసీ ఎస్టీ డబ్ల్యూ కమిటీ సభ్యురాలిగా అంజలి



వీరబల్లి, న్యూస్‌టుడే: ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఫర్ ఎస్సీ, ఎస్టీ అండ్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ కమిటీ సభ్యురాలిగా మండలంలోని సంగంవారిపల్లి పంచాయతీ గ్రంధివాళ్లపల్లెకు చెందిన కోటగుంట అంజలి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర కమిటీ నుంచి ఉత్తర్వులు అందినట్లు తెదేపా బీసీ మండల నాయకుడు కోటగుంట రవిశంకర్ తెలిపారు. విద్యావంతురాలు, పారిశ్రామికవేత్త కావడంతోపాటు సేవారంగం, రాజకీయ రంగంలో రాణిస్తుండటంతో ఈ బాధ్యతలు లభించాయన్నారు.

అత్యాచారం కేసులో ఇద్దరికి జీవిత ఖైదు

ప్రొద్దుటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: బాలికపై అత్యాచారం చేసిన కేసులో ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన పఠాన్ సాదక్ అలియాస్ చెంబు, బొంపెం సిపాయి చెన్నయ్యలకు జీవిత ఖైదు శిక్షతో పాటు రూ.2 వేలు జరిమానా విధిస్తూ కడప పోక్సో కోర్టు ఇన్‌ఛార్జి, మూడో ఏడీజే జడ్జి ప్రవీణ్‌కుమార్ తీర్పు ఇచ్చారు. నిందితులు 16 ఏళ్ల బాలికను మభ్యపెట్టి అత్యాచారం చేయడంతో గర్భం దాల్చి మతిస్థిమితం సక్రమంగా లేక పిచ్చిగా తిరుగుతుండేది. ఈ ఘటనపై 2022 మే 11న ప్రొద్దుటూరు ఒకటో పట్టణ ఠాణాలో కేసు నమోదైంది. కేసులో నేరం రుజువు కావడంతో జడ్జి నిందితులకు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. సాక్షులను సకాలంలో కోర్టులో హాజరుపరిచి సాక్ష్యాధారాలతో నేర నిరూపణ చేయడంలో కృషి చేసిన ప్రొద్దుటూరు అడిషనల్ ఎస్పీ విభుకృష్ణ, సీఐ శ్రీరామ్, కోర్టు మానిటరింగ్ ఏఎస్ఐ నాగేంద్ర, కానిస్టేబుల్ రాజశేఖర్‌ను ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ అభినందించారు.

బాలికపై అసభ్య ప్రవర్తన

- యువకుడికి పదేళ్ల జైలు శిక్ష

ప్రొద్దుటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: బాలికపై అసభ్యకరంగా ప్రవర్తించి వేధించిన కేసులో నిందితుడు ప్రొద్దుటూరు ఇందిరానగర్‌కు చెందిన గుడిమే అశోక్‌కుమార్‌కు పదేళ్ల జైలు శిక్ష, రూ.2500 జరిమానా విధిస్తూ కడప పోక్సో కోర్టు ఇన్‌ఛార్జి జడ్జి, మూడో ఏడీజే జడ్జి ప్రవీణ్‌కుమార్ సోమవారం తీర్పు వెల్లడించారు. నిందితుడు 13 ఏళ్ల బాలికపై అసభ్యకరంగా ప్రవర్తించాడు. వేధింపులు, అవమానం భరించలేక బాలిక శరీరంపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు 2014 డిసెంబర్ 11న ప్రొద్దుటూరు గ్రామీణ ఠాణాలో కేసు నమోదైంది. కేసులో నేరం రుజువు కావడంతో జడ్జి జైలు శిక్ష విధించారు. నేర నిరూపణ చేయడంలో కృషి చేసిన ప్రొద్దుటూరు గ్రామీణ ఠాణా సీఐ నాగభూషణ్, ఎస్.ఐ రాజు, కానిస్టేబుల్ వెంకటయ్యలను ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ అభినందించారు.

EENADU eClassifieds

BUSINESS SERVICES

BUSINESS OFFER

మీ బంగారం, వెండి, డైమండ్స్ బ్యాంక్స్/ఫైనాన్స్‌లో తాకట్టు ఉన్నవి మా డబ్బుతో విడిపించి కొంటాము. స్పాట్ క్యాష్/షిఫ్టింగ్ గోల్డెన్ ట్రేడింగ్ కం॥ ✆ 7382114647.

REAL ESTATE

FLAT FOR SALE

Flat For Sale 1 BHK No Car Parking, 20 Lakh Negotiable Om Shanthi Nagar, Kadapa. Contact: 8247201079, 9133670912.

గమనిక: క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారుల సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఏదైనా డబ్బు వసూలు చేయరాదు. డబ్బు వసూలు చేసే ప్రకటనకర్తలు బ్లాక్‌లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

LEASE/ RENT

కడప జిల్లా జమ్మలమడుగు ప్రాంతంలో రెండు అగ్రికల్చర్ గోడౌన్లు లీజుకు/బాడుగకు ఇవ్వబడును. ఒక్కొక్క గోడౌన్ 30,240 చ॥ అ॥ 72 అడుగులు వెడల్పు, 400 అడుగులు పొడవు, 18 అడుగుల ఎత్తు ఉన్నాయి. నీటి వసతి & ట్రాన్స్‌ఫార్మర్ కలదు. ✆ 9963478103.

JOBS

Store Executive Female Qua.Degree and Basic System Knowledge Compulsory Himalaya Herbal Shop, Kadapa. ✆ 9440025254.

Wanted Driver: VIP వాహనము కడప పట్టణంలో నడుపుటకు డ్రైవర్ కావలెను. Contact: 9966261571, 7569489905.

ఇండియాగేట్ బాస్మతి రైస్ డిస్ట్రిబ్యూటర్ నేషనల్ ట్రేడర్స్ నందు పని చేయుటకు సీనియర్ అకౌంటెంట్ కావలెను. మినిమమ్ 3-5 సం॥ల అనుభవం. Salary Upto 25000/-, ✆ 9885778678.

ఈనాడు క్లాసిఫైడ్స్ 5 లైన్ల ప్రకటన రూ॥ 330/- మాత్రమే

Contact: KDP: 9989997626, 8008514248 PDTR: 8008597620 ప్రకటనలపై జి.ఎస్.టి. 5% అదనం

రాజంపేట

•రాజంపేట • బద్వేలు

మామిడిలో సస్యరక్షణ చర్యలు అవసరం

సుండుపల్లి, న్యూస్‌టుడే: మామిడిలో పూమొగ్గలు తొందరగా ఒకే సారి రావడానికి మల్టి కె 10 గ్రాములు, ఆర్కామాంగో స్పెషల్ 5 గ్రాములు లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలని సూచించారు. పూమొగ్గ దశలో తేనెమంచు పురుగులు, పక్షి కన్ను తెగులు, బూడిద తెగులు ఆశిస్తాయని వీటి నివారణకు క్లోరిఫైరిఫాస్ 50 ఇసి 2 మి.లీ లేదా మోనోక్రొటోఫాస్ 1.6 మి.లీ., వేపనూనె 1500 పీపీఎం 2 గ్రాములు, మ్యాంకోజెబ్ 2 గ్రాములు లేదా క్లోరోతలోనిల్ 2 గ్రాములు లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలన్నారు.

విద్యార్థినులకు సామగ్రి అందజేత

రాజంపేట: పదిలో ఉత్తమ మార్కులు సాధించడానికి తయారు చేసిన స్టడీ మెటీరియల్స్‌ని స్థానిక బాలికల జడ్పీ ఉన్నత పాఠశాలలోని విద్యార్థినులకు సోమవారం ఆ పాఠశాల కాంప్లెక్స్ ఛైర్మన్ జయలక్ష్మి, కార్యదర్శి సుబ్బారెడ్డి అందజేశారు. ఉపాధ్యాయులు చంద్రశేఖర్, పెంచలయ్య, సుబ్బరాజు, యానాదిరెడ్డి, శైలజ, భారతి, ప్రసన్న, ప్రణీత్ పాల్గొన్నారు.

క్యాలెండర్ ఆవిష్కరణ

రాజంపేట, న్యూస్‌టుడే: ఏపీ ప్రభుత్వ పింఛనుదారుల సంఘం కాలమానిని సోమవారం సబ్‌కలెక్టర్ హెచ్‌ఎస్ భావన స్థానిక కార్యాలయంలో ఆవిష్కరించారు. కార్యక్రమంలో సంఘ నాయకులు ఈశ్వరయ్య, పిల్లి పిచ్చయ్య, యల్లయ్య, రమణనాయుడు, నరసింహులు తదితరులు పాల్గొన్నారు.

కాలమానిని ఆవిష్కరిస్తున్న సబ్‌కలెక్టర్ హెచ్‌ఎస్ భావన

అధ్యక్షుడి దృష్టికి కార్యకర్తల సమస్యలు

జిల్లా అధ్యక్షుడు భూపేష్‌రెడ్డిని సన్మానిస్తున్న జిల్లా ఉపాధ్యక్షుడు సీతా వెంకటసుబ్బయ్య

పోరుమామిళ్ల, న్యూస్‌టుడే: మండలంలోని కార్యకర్తల సమస్యలను జిల్లా అధ్యక్షుడు భూపేష్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు ఆ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు సీతా వెంకటసుబ్బయ్య తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన్ను పూలమాల, శాలువాతో సన్మానించారు. అనంతరం పట్టణంలో పార్టీ పరిస్థితులను ఆయనకు వివరించారు. కార్యక్రమంలో తెలుగు యువత అధ్యక్షుడు సీతా బాలాజీ, మండల నాయకులు బ్రహ్మయ్య, జనార్దన్, సురేష్, పాల్గొన్నారు.

ప్రభుత్వ స్థలంలో ఆక్రమణల తొలగింపు

సుండుపల్లి, న్యూస్‌టుడే: హైకోర్టు ఆదేశాలతో ప్రభుత్వ స్థలంలో ఉన్న ఓ బంకును, పశువుల పెంపకం కోసం గతంలో వేసిన షెడ్డును రెవెన్యూ యంత్రాంగం సోమవారం పోలీసు బందోబస్తుతో తొలగించింది. ఇరువురి మధ్య ఏర్పడిన గొడవల నేపథ్యంలో జిల్లా కేంద్రంలో ప్రజా పరిష్కార వేదికలో ఫిర్యాదు చేశారు.

దౌర్జన్యంగా బోరు వేశారని ఫిర్యాదు

కలసపాడు: ముదిరెడ్డిపల్లెలోని 2554-2ఏ సర్వే నెంబరులోని తమ స్థలంలో లింగారెడ్డిపల్లె సర్పంచి గురమ్మ దౌర్జన్యంగా బోరు వేశారని ముదిరెడ్డిపల్లె చెరువు ఆయకట్టు ఛైర్మన్ దాదాన గురివిరెడ్డి, స్థానికులు సోమవారం తహసీల్దారు మధురవాణికి వినతిపత్రం అందజేశారు. తమ పూర్వీకులు మహిళల కోసం స్థలం ఇచ్చి మరుగుదొడ్డి నిర్మించారన్నారు.

కోదండ రామా.. మము బ్రోవరా

ఒంటిమిట్ట, న్యూస్‌టుడే: ఒంటిమిట్ట కోదండ రామాలయంలో పురుషోత్తముడిపై భక్తిభావంతో మండలంలోని మలకాటిపల్లెకు చెందిన భవనాసి ఓబన్న పూర్వం భజనలు చేసి రామయ్య అనుగ్రహం పొందారని పురాణగాథ. ఓబన్న స్ఫూర్తితో ఆయన వారసులు రాములోరి సన్నిధిలో నాలుగు దశాబ్దాలుగా ప్రతి శనివారం రాత్రి తొమ్మిది గంటల నుంచి మరుసటి రోజు ఆదివారం ఉదయం అయిదు గంటల వరకు ఈ భజన కార్యక్రమాలు చేస్తుంటారు. పదేళ్ల కిందట దేవాదాయశాఖ పర్యవేక్షణలో ఈ ఆలయం ఉన్నప్పుడు ప్రతివారం రవాణా, ప్రసాదాల కోసం రూ.400 వంతున చెల్లించేవారు. రాష్ట్ర విభజన తర్వాత ఈ క్షేత్రాన్ని తితిదేలోకి విలీనం చేశారు. అప్పటి నుంచి ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదని ప్రస్తుతం వారానికి 20 మందికి కలిపి రూ.రెండు వేలు వంతున ఇవ్వాలని అడుగుతున్నా స్పందించడం లేదని వారు చెబుతున్నారు. అదే అన్నమయ్య ప్రాజెక్టు తరపున ప్రతిరోజూ కేవలం ఒక గంట పాటు భక్తి పాటలను గానం చేసే బృందానికి మాత్రం రూ.మూడు వేలకు పైగా ఖర్చు చేస్తున్నారు. తామేమి పాపం చేశామని వారు వాపోతున్నారు. ప్రస్తుతం వారు భక్త సంజీవరాయస్వామి ఆలయంలో భజన చేస్తున్నారు.

భక్త సంజీవరాయస్వామి ఆలయంలో భజన చేస్తున్న కళాకారులు

పైసా ఇవ్వడం లేదు

ఒంటిమిట్ట రామయ్య క్షేత్రంలో ఓబన్న వారసులుగా 40 ఏళ్లుగా క్రమం తప్పకుండా ప్రతి శనివారం సేవ చేస్తున్నాం. తితిదే నుంచి పైసా ఇవ్వడం లేదు. న్యాయం చేయాలని పలుమార్లు అధికారులను కోరినా మా గోడును ఎవరూ ఆలకించడం లేదు.

- భవనాసి సుబ్బన్న

మా విన్నపాలకు మోక్షమేదీ

జగదభిరాముడిపై అపారమైన భక్తిభావంతో నాలుగు దశాబ్దాలుగా భజనలు చేస్తున్నాం. మా విన్నపాలకు అసలు మోక్షం లభించలేదు. మాలాంటి పేద కళాకారులకు చేయూత ఇవ్వాలనే మాటను మరిచారు. కనీసం మైకులను కూడా ఏర్పాటు చేయలేదు. ఉచితంగా సేవ చేస్తుంటే ఎందుకంత నిర్లక్ష్యం చేస్తున్నారో అర్థం కావడం లేదు. **- బి.కాటయ్య**

సొంత ఖర్చులతోనే భజన సేవలు

ఎన్ని పనులు, ఇబ్బందులున్నా ప్రతి వారం రామయ్య క్షేత్రానికి మా సొంత ఖర్చులతో చేరుకుంటున్నాం. ఇక్కడ తితిదే తరపున మాకు ఎలాంటి సహకారం లభించడం లేదు. మా పూర్వీకుల నుంచి వస్తున్న వారసత్వాన్ని కొనసాగిస్తున్నా ఇక్కడి అధికారులు మాత్రం మా పట్ల అంతులేని చిన్నచూపు చూస్తున్నారు. ఇప్పటి తితిదే కంటే అప్పట్లో దేవాదాయశాఖ అధికారులే ఎంతో నయం అనిపిస్తుంది. ఇప్పటికైనా తితిదే ఛైర్మన్, ఈవో, జేఈవో స్పందించి మాకు న్యాయం చేయాలి. **- జె.రామసుబ్బమ్మ**

విశ్వకర్మ పథకంతో ఉపాధి మెరుగు

పోరుమామిళ్ల: కేంద్రం అమలు చేస్తున్న విశ్వకర్మ పథకంతో ఉపాధి మెరుగుపడుతుందని ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన పథకం జిల్లా కన్వీనర్ నారోజు వెంకటరమణాచారి అన్నారు. పట్టణంలో సోమవారం ఆయన అయిదుగురి లబ్ధిదారులకు వాషింగ్ మెషీన్లను అందజేశారు.

హత్యరాల ఆలయానికి ఆదాయం

రాజంపేట గ్రామీణ: హత్యరాల త్రేతేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వహించే టెంకాయల వేలం పాటను సోమవారం ఈవో వెంకట సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ఆలయాధికారులు నిర్వహించారు. పూల తాతరావు అనే వ్యక్తి ఆలయం వద్ద ఏడాదిపాటు టెంకాయల విక్రయానికి రూ.8.30 లక్షలకు పాడారు. ఆలయంలో హుండీ లెక్కించగా రూ.1.21 లక్షలు ఆదాయం వచ్చినట్లు తెలిపారు.

వైభవంగా వాసవీ మాత వేడుకలు

బద్వేలు గ్రామీణ: అమ్మవారుశాలలో సోమవారం శ్రీవాసవీమాత ఆత్మార్పణ వేడుకలు వైభవంగా నిర్వహించారు. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. ఆర్యవైశ్య వర్తక సంఘం అధ్యక్షుడు చిన్న సుబ్బారావు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

ఆరాధన మహోత్సవం నేడు

బద్వేలు గ్రామీణ, న్యూస్‌టుడే: పట్టణంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీవేంకటేశ్వర కల్యాణ మండపంలో మంగళవారం నాయీబ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో సద్గురు త్యాగరాజు స్వామి వారి ఆరాధన మహోత్సవం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు.

యోగి వేమన రచనలు స్ఫూర్తిదాయకం

సిద్దవటం: యోగి వేమన చిత్రపటానికి నమస్కారం చేస్తున్న ఏపీ ఎస్పీ బెటాలియన్ కమాండెంటు ఆనంద్‌రెడ్డి

సిద్దవటం, నందలూరు, న్యూస్‌టుడే : యోగి వేమన రచనలు, కవితలు, పద్యాలు సమాజానికి స్ఫూర్తిదాయకమని బెటాలియన్ కమాండెంటు ఆనంద్‌రెడ్డి అన్నారు. సిద్దవటం మండలం భాకరాపేట శివారులోని ఏపీఎస్పీ పదకొండో బెటాలియన్‌లో సోమవారం యోగి వేమన జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి కమాండెంటు పూలమాల వేసి నివాళి అర్పించారు. ఆయన జీవిత చరిత్రను వివరించారు. అసిస్టెంటు కమాండెంట్లు ప్రసాద్, రాజశేఖర్, ఆర్ఐ, ఆర్ఎస్సై, ఏఆర్ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు. * నందలూరు మండలం నాగిరెడ్డిపల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, బాలికల జూనియర్ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు గంగనపల్లి వెంకటరమణ మాట్లాడుతూ తెలుగు జాతి ఉన్నంత వరకు అజరామరమైన వేమన పద్యం ప్రజల నాలుకలపై నాట్యం చేస్తూనే ఉంటుందని అన్నారు. అంతకుముందు వేమన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

క్రికెట్ పోటీ విజేత క్రాస్‌రోడ్డు జట్టు

అట్లూరు క్రాస్‌రోడ్డు జట్టుకు ట్రోఫీ అందిస్తున్న సీఐ కృష్ణయ్య, ఎస్సై నాగకీర్తన

అట్లూరు, న్యూస్‌టుడే: మండలంలోని చెర్లోపల్లె కాలనీ వద్ద ఉన్న మైదానంలో జరిగిన నందమూరి తారకరామారావు క్రికెట్ టోర్నమెంటులో అట్లూరు క్రాస్‌రోడ్డు జట్టు విజయం సాధించింది. సోమవారం జరిగిన ఈ ఆఖరి పోరులో కోనరాజుపల్లె జట్టుపై అట్లూరు క్రాస్‌రోడ్డు జట్టు విజయం సాధించి రూ.3,00,116ల నగదు బహుమతిని అందుకున్నారు. విజేతలకు ప్రథమ జట్టుకు రైల్వే పనుల గుత్తేదారుడు అరవ శ్రీనివాసులరెడ్డి, రన్నర్స్‌గా నిలిచిన కోనరాజుపల్లె జట్టుకు రూ.2,00,116లను అనగాని నాగసుబ్బయ్య, తృతీయ స్థానంలో నిలిచిన లింగాలకుంట జట్టుకు తెదేపా నాయకుడు మీనాక్షిరెడ్డి రూ.1,00,116 నగదును విరాళంగా అందించారు. ఈ మొత్తాన్ని సీఐ కృష్ణయ్య, ఎస్సై నాగకీర్తన, రాజశేఖర్ గెలుపొందిన వారికి అందజేశారు.

పశు వ్యాధులపై అప్రమత్తంగా ఉండండి

రాజంపేట మండలం గుండ్లూరు గ్రామంలో పశుపోషకులకు మందులు పంపిణీ చేస్తున్న అధికారులు

ఒంటిమిట్ట, రాజంపేట గ్రామీణ, నందలూరు, సుండుపల్లి, రాజంపేట, బి.కోడూరు, కలసపాడు, న్యూస్‌టుడే: పశు వ్యాధులపై పోషకులు నిత్యం అప్రమత్తంగా ఉండాలని ఒంటిమిట్ట పశువైద్యాధికారిణి స్వాతి అన్నారు. సోమవారం పశు ఆరోగ్య శిబిరం జిల్లా అంతటా ప్రారంభమైంది. ఇందులో భాగంగా ఒంటిమిట్ట మండలంలోని నర్వకాటిపల్లెలో పశువైద్యాధికారిణి మాట్లాడుతూ పశువులు, జీవాలకు జబ్బులు ప్రబలకుండా ముందస్తుగా వ్యాధి నిరోధక టీకాలు వేయించుకోవాలని సూచించారు. గేదెలు, ఆవులు, గొర్రెలు, మేకలు, కోళ్లలో రోగ లక్షణాలు కన్పిస్తే వెంటనే తమ దృష్టికి తీసుకొస్తే చికిత్స చేస్తామని వివరించారు. అనంతరం పాడి రైతులకు మందులను పంపిణీ చేశారు. జేవీవో సుబ్బలక్ష్మి, ఎహెచ్ఏలు ఉమాబాయి, రమణ నాయక్ పాల్గొన్నారు. ● రాజంపేట మండలం గుండ్లూరులో పశుసంవర్ధక శాఖ డీడీ డాక్టర్ విజయరావు మాట్లాడుతూ పశువులకు వచ్చే బొబ్బ వ్యాధిపై అవగాహన అవసరమన్నారు. ప్రాంతీయ పశువైద్యశాల డాక్టర్ ప్రతాప్, సిబ్బంది పాల్గొన్నారు. ● సబ్‌కలెక్టర్ హెచ్‌ఎస్ భావన రాజంపేటలోని తన కార్యాలయంలో పశుసంవర్ధశాఖ అధికారులతో కలిసి ఉచిత పశు వైద్య శిబిరాల గోడపత్రాలను ఆవిష్కరించారు. ఏడీ డాక్టర్ ప్రతాప్, పశువైద్యాధికారిణి భాగ్యవతి తదితరులు పాల్గొన్నారు. ● నందలూరు మండలంలోని పొత్తప్పి, ఎర్రచెరువు గ్రామాల్లో నందలూరు, పాటూరు పశువైద్యులు మాధవీలత, ఈశ్వర్ ప్రసాద్ మాట్లాడారు. ● సుండుపల్లి మండలం చిన్నగొల్లపల్లిలో పశుసంవర్ధక శాఖ ఏడీ డాక్టర్ కె. విజయకుమార్ మాట్లాడారు. పశువైద్యాధికారి ఎన్.రవికుమార్, అంబులెన్సు పశువైద్యాధికారి గణేష్, ఎల్ఎస్ఏ రమణ, పశు వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ● బి.కోడూరు మండలంలోని గోవిందాయపల్లెలో పశువైద్యాధికారి స్నిగ్ధ ప్రణీత, కలసపాడులోని ఎగువరామాపురంలో పశువైద్యాధికారి వెంకటేశ్వరరావు మాట్లాడారు.

గోడపత్రాలను ఆవిష్కరిస్తున్న సబ్ కలెక్టర్ హెచ్‌ఎస్ భావన, పశుసంవర్ధకశాఖ అధికారులు

పరిసరాల్లో దుర్గంధం.. భూగర్భ జలాలు కలుషితం

మండల కేంద్రంలోని గిద్దలూరు ప్రధాన రహదారి పక్కన ఉన్న సగిలేరు ప్రధాన కాలువ వ్యర్థాలతో నిండిపోయింది. వీటివల్ల సగిలేరు నీరు కలుషితం అవుతోంది. గ్రామంలోని దుకాణదారులు, వ్యాపారులు నిత్యం ఇక్కడ చెత్తా చెదారం వేయడంతో పరిసరాల్లో దుర్గంధం వెదజల్లుతోంది. అటువైపు వెళ్లే వాహనదారులు, ప్రజలు ముక్కుమూసుకొని వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ నీటిని తాగుతున్న పశువులు, పొలాలకు సాగునీటి అవసరాలకు వాడుతున్న రైతులు వ్యాధుల బారిన పడే పరిస్థితి ఏర్పడుతోంది. ఈ సమస్యను పంచాయతీ కార్యదర్శి లక్ష్మీసృజన దృష్టికి 'న్యూస్‌టుడే' తీసుకెళ్లగా నాలుగురోజుల్లోగా కాలువల్లోని వ్యర్థాలను తొలగిస్తామన్నారు. **- న్యూస్‌టుడే, కలసపాడు**

బస్సెక్కాలంటే.. సత్తువ కావాల్సిందే!

పట్టణాల నుంచి గ్రామాలకు వచ్చిన సాధారణ ప్రజలు గమ్యస్థానాలకు వెళ్లేందుకు బస్సుల కోసం పడుతున్న పీట్లు వర్ణనాతీతం. రద్దీకి తగ్గ బస్సులు లేకపోవడంతో బస్సుల కోసం వేచి ఉండటం ఒక ఎత్తయితే.. బస్సువచ్చిన సమయంలో ఎక్కేందుకు పడరాని కష్టాలు పడాల్సి వస్తోంది. సోమవారం సుండుపల్లిలో ఈ పరిస్థితి ఏర్పడింది. వృద్ధులు, చిన్నపిల్లల తల్లులు బస్సెక్కే పోరాట ఒత్తిడిలో తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఈ ఒత్తిడి తట్టుకోలేని వారు మరో బస్సుకోసం వేచి ఉండటం లేదా ఆటోలను ఆశ్రయించడంవంటి పరిస్థితులు ఏర్పడ్డాయి.

-న్యూస్‌టుడే, సుండుపల్లి

ఎన్నాళ్లో నిర్లక్ష్యం

కలసపాడులోని అంగన్‌వాడీ కేంద్రం వెనుక వైపు ఉన్న విద్యుత్తు స్తంభం, తీగల చుట్టూ కంపచెట్లు, పిచ్చిమొక్కలు విపరీతంగా అల్లుకున్నాయి. దీనివల్ల విద్యుత్తు వృథా, గాలి వీచినప్పుడు సరఫరాలో అంతరాయాలు చోటుచేసుకుంటున్నాయి. ఎవరైనా అటువైపు వెళితే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఈ విషయమై లైన్‌మెన్ జనార్దన్‌ను 'న్యూస్‌టుడే' వివరణ కోరగా మూడురోజుల్లో స్తంభం, తీగలకు అల్లుకున్న కంపచెట్లు, ప్రమాదకర తీగలు తొలగిస్తామని చెప్పారు. **-న్యూస్‌టుడే, కలసపాడు**

కాలువ తీశారు.. కాంక్రీట్ మరిచారు

దాదాపు మూడు నెలల కిందట సంభవించిన దిత్వా తుపాను సమయంలో వరద నీరు బద్వేల్ నుంచి మైదుకూరు రోడ్డుపై నిలిచిపోవడంతో నీటిని తొలగించడానికి కాలువను తవ్వారు. ఆ తర్వాతి రోజుల్లో తవ్విన చోట కాంక్రీటు వేసి మూసివేయాల్సి ఉండగా అధికారులు ఎవరూ పట్టించుకోలేదు. మరింత ప్రమాదకరంగా మారింది. ఈ మార్గంలో ఏ మాత్రం ఏమరుపాటుగా ఉనా కాలువలో పడిపోయే పరిస్థితి కనిపిస్తోంది. నిత్యం జన సంచార మార్గం కావడం, అక్కడే ఆర్యవైశ్య శ్మశానవాటిక, ప్రధాన రహదారి వెంబడి దుకాణాలు ఉండడంతో ప్రజలు ఆ దారిన వెళ్లాలంటే ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయపడుతున్నారు. అధికారులు సత్వరం సమస్యను పరిష్కరించాల్సి ఉంది. **-న్యూస్‌టుడే, గోపవరం**

రెవెన్యూ క్లినిక్‌కు స్పందన

రాజంపేట: రాజంపేట డివిజన్ పరిధిలోని వివిధ మండలాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో సబ్‌కలెక్టర్ హెచ్‌ఎస్ భావనకు విన్నవించుకున్నారు. స్థానిక సబ్‌కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. **అట్లూరు:** తహసీల్దారు కార్యాలయంలో ఆర్డీవో చంద్రమోహన్ ఆధ్వర్యంలో సోమవారం జరిగిన రెవెన్యూ క్లినిక్‌కు స్పందన వచ్చింది. వివిధ గ్రామాల రైతులు రెవెన్యూ సమస్యలపై ఆయనకు వినతులు అందజేశారు. వాటిని ఆన్‌లైన్‌లో నమోదు చేసి త్వరిగతిన పరిష్కరించాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో తహసీల్దారు సుబ్బలక్షుమ్మ, సిబ్బంది పాల్గొన్నారు.

రెవెన్యూ క్లినిక్‌ను పరిశీలిస్తున్న ఆర్డీవో చంద్రమోహన్

ఇరువర్గాల ఘర్షణ.. ఆరుగురికి తీవ్ర గాయాలు

బి.కోడూరు, న్యూస్‌టుడే: మండలంలో మున్నెల్లి పంచాయతీ తువ్వపల్లెలో సోమవారం రాత్రి దేవస్థానం వద్ద సౌండ్ బాక్సులు పెట్టే విషయంలో తెదేపా, వైకాపా వర్గాల మధ్య ఘర్షణ జరిగిందని ఎస్సై సూర్యనారాయణరెడ్డి తెలిపారు. పరస్పరం రాళ్లు, కట్టెలు, గొడ్డళ్లతో దాడి చేసుకున్నారని ఆయన చెప్పారు. ఈ ఘటనలో తెదేపాకు చెందిన ఈశ్వర్‌రెడ్డి, మద్దిరెడ్డి, వైకాపాకు చెందిన మోపూరిరెడ్డి, మూల శ్రీనివాసులరెడ్డి, బుచ్చిరెడ్డి, నారాయణరెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. వీరికి తొలుత పోరుమామిళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించి అనంతరం మెరుగైన వైద్యానికి కడప రిమ్స్‌కు తరలించారు. గ్రామంలో సీఐ కృష్ణయ్య, ఎస్సై సూర్యనారాయణరెడ్డి పోలీసు పికెట్ ఏర్పాటు చేశారు. గతంలో వీరి మధ్య గొడవలు జరిగాయి.

వివాహిత అప్పగింత

కలసపాడు, న్యూస్‌టుడే: మండలంలోని ఓ గ్రామానికి చెందిన వివాహిత (20)ని సోమవారం ఎస్సై సుభాన్, పోలీసులు కుటుంబసభ్యులకు అప్పగించారు. గత నెల 28న భార్యభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయింది. భర్త ఫిర్యాదు మేరకు అదృశ్యం కేసు నమోదు చేశారు. కొన్ని రోజుల తరువాత ఆమె వినుకొండ ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించి తీసుకొచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఎస్సై వివరించారు.

నియంత్రికల చోరీ

పోరుమామిళ్ల: మూడు విద్యుత్తు నియంత్రికల చోరీపై కేసు నమోదు చేశామని ఎస్సై కొండారెడ్డి తెలిపారు. గత నెలలో పుల్లివీడు, నరసింగుపల్లి, రంగసముద్రం గ్రామ పంట పొలాల్లో గుర్తుతెలియని వ్యక్తులు విద్యుత్తు నియంత్రికలు పగలగొట్టి రాగి తీగను చోరీ చేశారు. దీనిపై విద్యుత్తు ఏఈ మహేష్ ఫిర్యాదు మేరకు సోమవారం కేసు నమోదు చేసినట్లు చెప్పారు.

చికిత్స పొందుతూ పాత్రికేయుడి మృతి

బద్వేలు, న్యూస్‌టుడే: పురపాలక పరిధిలోని మడకలవారిపల్లెకు చెందిన సీనియర్ పాత్రికేయుడు రఘురామిరెడ్డి చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందారు. గత నెల 14వ తేదీన బద్వేలు- నెల్లూరు జాతీయ రహదారి మార్గంలోని అగ్రహారం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. అత్యవసర చికిత్స నిమిత్తం ఆయన్ను బెంగళూరుకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మృతి పట్ల బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్ సుధా, రాజకీయ ప్రముఖులు, జర్నలిస్టు మిత్రులు శ్రద్ధాంజలి ఘటించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

జనసేన నాయకుడికి నివాళి

అతికారి మృతికి నివాళి అర్పిస్తున్న భీమిలీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు

సిద్దవటం, న్యూస్‌టుడే : జనసేన పార్టీ నాయకుడు, పారిశ్రామికవేత్త సిద్దవటంలోని ఆకుల వీధికి చెందిన అతికారి వెంకటయ్య (63) ఆదివారం తెల్లవారుజామున అనంతపురంలో గుండెపోటుతో మృతి చెందారు. సోమవారం ఆయన మృతదేహాన్ని సిద్దవటంలోని ఆయన స్వగృహానికి కుటుంబ సభ్యులు తీసుకొచ్చారు. ఎంపీ సీఎం రమేష్, రాజంపేట, కోడూరు, భీమిలీ, సత్తెనపల్లె ఎమ్మెల్యేలు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, అరవ శ్రీధర్, గంటా శ్రీనివాసరావు, కన్నా లక్ష్మీనారాయణ, మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడు, తెదేపా అన్నమయ్య జిల్లా పార్లమెంటు అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్‌బాబు, రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గం ఇన్‌ఛార్జి చమర్తి జగన్‌మోహన్‌రాజు, తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయ్‌శేఖర్‌రెడ్డి, కార్యనిర్వాహక కార్యదర్శి హరిప్రసాద్, ఆర్టీసీ మాజీ ఛైర్మన్ ఎద్దుల సుబ్బరాయుడు, దూదేకుల సంక్షేమ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టరు వీరభద్రుడు, నాయకులు వెంకటసుబ్బయ్య, దశరథరామనాయుడు, నిత్యపూజస్వామి ఆలయ ఛైర్మన్ రాజేంద్రప్రసాద్, జనసేన పార్టీ నాయకులు తాతంశెట్టి నాగేంద్ర, కీర్తన, ఎల్లటూరు శ్రీనివాసులు, కదిరి ప్రసాద్, టింబరు డిపో శ్రీనివాసులు, తదితరులు వచ్చి ఆయన మృతికి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఒరిజినల్ మార్క్స్ లిస్ట్ పోయినది

Certificate No : PP401683, Roll No : 1620101101, తుపాకుల వెంకట లీలా వసంత్, తండ్రి తుపాకుల శ్రీనివాసులు, పోరుమామిళ్ళ అను పేరుమీద గల 10వ తరగతి ఒరిజినల్ మార్క్స్ లిస్ట్ జిరాక్స్ సెంటర్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా పోయినది. దొరికినచో తెలుపగలరు.

Cell : 7330917446

వసతులు శూన్యం.. పారిశుద్ధ్యం అధ్వానం

❖ చెత్తాచెదారాలు తొలగక అసౌకర్యం ❖ బద్వేలు పురపాలక పరిధిలో దుస్థితి

–న్యూస్‌టుడే, గోపవరం

గోపవరం, బద్వేలు మండల కేంద్రాల్లోని ప్రాంతాలతో ఏర్పాటైన పురపాలక సంఘ పరిధిలో ప్రజలు కనీస వసతులకు నోచుకోవడం లేదు. దీంతోపాటు పట్టణ జనాభా ఏటా పెరుగుతోంది. ఇందుకు అనుగుణంగా సౌకర్యాలు కల్పించడంలో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా వీధుల్లో పారిశుద్ధ్యం అధ్వానంగా మారింది. ఏ రోజుకారోజు కాలువల్లో పూడికలు తొలగించక దుర్వాసన భరించలేకుండా ఉన్నామని ప్రజలు వాపోతున్నారు. పెద్ద అగ్రహారం, బ్రాహ్మణవీధిలో పరిస్థితి దయనీయంగా ఉంటోంది. రోడ్డుపైనే చెత్త, కాలువల్లో మురికి పేరుకుపోతోంది. ప్రజలు అటువైపు వెళ్లాలన్నా జంకుతున్నారు. పట్టణ పరిధిలో 35 వార్డులు, 23 సచివాలయాలు, 32 వేలకు పైగా ఇళ్లు, లక్షకు పైగా జనాభా ఉన్నారు. దీనికి తగ్గట్లు కల్పించాల్సిన వసతుల పట్ల అధికారులు నిర్లక్ష్యం వహిస్తుండటంతో చెత్తాచెదారాలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే వేసిన చందంగా మారింది. ప్రతి వెయ్యి ఇళ్లకు ఒక చెత్త సేకరించే ఎలాక్ట్రానిక్ ఆటోను ఉంచేలా అధికారులు సత్వర చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఈ దిశగా దృష్టి పెడితే తప్ప పారిశుద్ధ్య సమస్యలు పరిష్కారం కావని స్థానికులు చెబుతున్నారు. ఈ సమస్యలపై మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డితో 'న్యూస్‌టుడే' ప్రస్తావించగా పట్టణానికి 32 చెత్త సేకరించే ఎలక్ట్రానిక్ ఆటోలు కావాలని ప్రతిపాదనలు పంపామన్నారు. రోడ్లపై చెత్త వేయకుండా రోజూ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామన్నారు. ప్రజలకు ఎక్కడైనా ఇబ్బంది కలిగి ఉంటే పురమిత్ర యాప్‌లో నమోదు చేసే వెంటనే స్పందించి సమస్యను పరిష్కరిస్తామన్నారు. త్వరలోనే చెత్త రహిత నగరంగా తీర్చిదిద్దుతామని తెలిపారు.

బద్వేల్ పెద్ద అగ్రహారంలో ఎంపీపీ పాఠశాల వద్ద కాలువ దుస్థితి

బద్వేల్ బ్రాహ్మణవీధిలో రోడ్డుపైనే పారుతున్న మురుగు

అదనపు కట్నం కోరిన ఆర్మీ జవానుపై కేసు

పోరుమామిళ్ల: అదనపు కట్నం తీసుకురమ్మని భార్యను వేధిస్తున్న ఆర్మీ జవాన్‌పై కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై నాగేంద్ర తెలిపారు. ఆయన వివరాల మేరకు.. సుంకేసంపల్లికి చెందిన కురాకు వెంకటేష్‌కు పోరుమామిళ్ల మండలం రాఘవేంద్రనగర్ ఎస్టీ కాలనీకి చెందిన ఉమాదేవితో అయిదు నెలల క్రితం వివాహమైంది. వివాహ సమయంలో కొంత కట్నంగా ఇచ్చారు. కాగా ప్రస్తుతం అదనపు కట్నం తీసుకరావాలని వెంకటేష్ ప్రతి రోజు ఇబ్బందులకు గురిచేశాడు. భర్తతో పాటు అత్త, మామ వేధింపులు భరించలేక ఉమాదేవి పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.

రహదారి ప్రమాదంలో మహిళకు గాయాలు

ఒంటిమిట్ట, న్యూస్‌టుడే: మండలంలో మంటపంపల్లె శివారులో సోమవారం కడప నుంచి రాజంపేటకు ద్విచక్ర వాహనంలో వెళ్తున్న షేక్ షానూర్ (52) అదుపు తప్పి కింద పడటంతో గాయపడ్డారు. కడప నగరం సాయిపేటకు చెందిన షానూర్ తన కుమారుడు కరీముల్లాతో కలిసి మోటారు బైకులో వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కొడుకు సురక్షితంగా బయటపడ్డారు. గాయపడిన ఆమెను 108 వాహనంలో కడప ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం ఎలా జరిగిందని విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

విద్యుత్తు లైన్‌మెన్‌కు.. : రాజంపేట, న్యూస్‌టుడే: ఇళ్ల వద్ద చిన్న పిల్లల గొడవలో పెద్దలు జోక్యం చేసుకోవడంతో ఘర్షణలకు పాల్పడ్డారు. ఈ ఘటనలో రాజంపేట పురపాలక విద్యుత్తు శాఖ లైన్‌మెన్ రాజయ్య తీవ్రంగా గాయపడ్డారు. పట్టణ సీఐ నాగార్జున వివరాల మేరకు.. సంక్రాంతి పండగ సమయంలో మన్నూరులో రాజయ్య పిల్లలు, మరి కొందరి పిల్లల మధ్య గొడవ జరిగింది. ఈక్రమంలో మన్నూరు గ్రామానికి చెందిన నవీన్, ప్రవీణ్, మరో ఇద్దరు ఆదివారం రాత్రి రైల్వేస్టేషన్ రోడ్డులోని బలిజపల్లి మార్గంలో రాజయ్య వస్తుండగా గంగమ్మ ఆలయానికి సమీపంలో మాటువేసి బీరు సీసాలతో దాడి చేసి గాయపరిచారు. తీవ్రంగా గాయపడిన రాజయ్యను చికిత్స నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. దాడికి పాల్పడిన నలుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.

ఈనాడు

దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు

Cell: 99899 97626

ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి

Cell: 91771 11468

(c) eenadu

ప్రొద్దుటూరు

• ప్రొద్దుటూరు • జమ్మలమడుగు • మైదుకూరు

యోగి వేమన జయంతి వేడుకలు

మైదుకూరులో వేమన విగ్రహం వద్ద నివాళులర్పిస్తున్న ప్రజా ప్రతినిధులు, అధికారులు

ప్రొద్దుటూరు, మైదుకూరు, న్యూస్‌టుడే : యోగి వేమన జయంతి సందర్భంగా సోమవారం మైదుకూరు పట్టణంలోని ఆయన విగ్రహానికి నాయకులు, అధికారులు పూలమాల వేసి నివాళులు అర్పించారు. పురపాలక కమిషనర్ వై.రంగస్వామి, ఛైర్మన్ మాచనూరు చంద్ర, నాయకులు పాల్గొన్నారు. ప్రొద్దుటూరు వేమన సేవా సమితి గౌరవాధ్యక్షులు నాగదస్తగిరిరెడ్డి, స్వరూప్‌కుమార్‌రెడ్డిల ఆధ్వర్యంలో వేమన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

విద్యుత్తు సరఫరా నిలిపివేత నేడు

దువ్వూరు: జిల్లెల్ల విద్యుత్తు ఉప కేంద్రం పరిధిలోని ఏకోపల్లెలో విద్యుత్తు తీగల మరమ్మతుల కారణంగా మంగళవారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ రాజ్‌కుమార్ తెలిపారు.

ఘనంగా శివపార్వతుల పల్లకీ సేవ

ప్రొద్దుటూరు పట్టణం, న్యూస్‌టుడే: పట్టణ నడిబొడ్డున ఉన్న శివాలయంలో సోమవారం సాయంత్రం అగస్త్యేశ్వరుడు, రాజరాజేశ్వరిదేవి, గంగల ఉత్సవ విగ్రహాల ఊరేగింపు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ఛైర్మన్ వంగల నారాయణరెడ్డి, ఈవో వెంకటసుబ్బయ్య, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు.

అల్లాడుపల్లెలో ప్రత్యేక పూజలు

చాపాడు, న్యూస్‌టుడే: అల్లాడుపల్లె వీరభద్ర స్వామి ఆలయంలో మాఘమాస తొలి సోమవారం పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఆలయ ఛైర్మన్ పెరుగు వీరనారాయణ, సిబ్బంది పాల్గొన్నారు.

పాస్‌పోర్ట్ పోయినది

పుల్లగారి లక్షుమ్మ, భర్త లేట్ పుల్లగారి క్రిష్ణారెడ్డి, డి.నెం. 1-1-237, వినాయకనగర్, యర్రగుంట్ల, కడప జిల్లా. వీరికి సంబంధించిన పాస్‌పోర్ట్ నెం. M3439443 గల పాస్‌పోర్ట్ బస్సులో వెళుతుండగా పోయినది. దొరికినవారు సంప్రదించండి : 8919100115

వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరు

చాపాడు, న్యూస్‌టుడే: స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా మరుగుదొడ్లు నిర్మించుకోవచ్చని ఆర్‌డబ్ల్యూఎస్ ఇంజినీరు మహమ్మద్‌హుసేన్ తెలిపారు. ప్రతి పంచాయతీకి పది మరుగుదొడ్లు మంజూరు చేసినట్లు చెప్పారు.

అయ్యో.. ఇదో దోమల మడుగు

• పురపాలక సంఘంలో దుస్థితి

జమ్మలమడుగు, న్యూస్‌టుడే: ఈ నెల 7వ తేదీ పురపాలక సంఘం కౌన్సిల్ హాలులో జరిగిన బడ్జెట్ సమావేశంలో కొంతమంది కౌన్సిలర్లు దోమల వ్యాప్తిని అరికట్టాలని అధికారులను కోరారు. పగలు, రాత్రి తేడా లేకుండా దాడి చేస్తున్నాయని దోమల మందు పిచికారీ, ఫాగింగ్ చేయాలని సూచించారు. ● జమ్మలమడుగు పట్టణంలో దోమలతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. రోగాలబారిన పడి ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్తున్నారు. ప్రైవేటు స్థలాల్లో మురుగు ఉండటంతో దోమలకు ఆవాసంగా మారింది. సుమారు ఏడాదిగా కీలకమైన శానిటరీ ఇన్‌స్పెక్టర్ పోస్టు సైతం ఖాళీగా ఉండడంతో పారిశుద్ధ్యంపై ప్రభావం చూపుతోందన్న ఆరోపణలున్నాయి.

కాలువలో పేరుకుపోయిన వ్యర్థాలు

• కాలువల్లో వ్యర్థాలు

జమ్మలమడుగులో 12,516 నివాసాలున్నాయి. 55,743 జనాభా ఉంది. మొత్తం 20 వార్డుల పరిధిలో 60 బహిరంగ స్థలాలుండగా వీటిలో 35 వరకు నిరుపయోగంగా ఉన్నాయి. టీచర్స్ కాలనీ, మూడు, నాలుగు వార్డులు, ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతం, ముద్దనూరు రోడ్డు, వేంకటేశ్వర కాలనీ, భాగ్యనగర్ కాలనీల్లో ప్రైవేటు స్థలాలు ఎక్కువగా ఉన్నాయి. బహిరంగ ప్రదేశాల్లో పేరుకుపోయిన చెత్త, మురుగు నీటి నిల్వలతో దోమల బెడద ఎక్కువైంది. చేపల మార్కెట్లు, చికెన్ సెంటర్ల వద్ద అపరిశుభ్రత దోమల వృద్ధికి కారణమవుతోంది. జీవాలను వధించి వాటి వ్యర్థాలను కాలువల్లోనే పడేస్తున్నారు.

నాలుగో వార్డులోని ప్రైవేటు స్థలంలో నిలిచిన మురుగు

చర్యలు తీసుకుంటాం

ఈ నెల 5 నుంచి 9 వరకు జాతీయస్థాయి వాలీబాల్ పోటీలు, 11 నుంచి 13 తేదీ వరకు గండికోట ఉత్సవాలు ఉన్నందున పూర్తిస్థాయిలో దృష్టి సారించలేక పోయాం. దోమల నివారణకు చర్యలు తీసుకుంటున్నాం. ఫాగింగ్ యంత్రాలతో ప్రతి రోజూ అన్ని వార్డుల్లో పిచికారీ చేయించేందుకు ఆదేశించాం. ఇప్పటికే ప్రైవేటు స్థలాల యజమానులను గుర్తించి నోటీసులిచ్చాం. మిగిలిన వారిని గుర్తించి నోటీసులిస్తాం.

- వెంకటరామిరెడ్డి, పురపాలక కమిషనరు, జమ్మలమడుగు

వేగవంతంగా సమస్యలు పరిష్కరిస్తాం

రైతుల నుంచి అర్జీలు స్వీకరిస్తున్న ఆర్డీవో సాయిశ్రీ

పెద్దముడియం, న్యూస్‌టుడే: రైతుల సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జమ్మలమడుగు ఆర్డీవో సాయిశ్రీ తెలిపారు. ఈ మేరకు సోమవారం పెద్దముడియం తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ సమస్యలపై అర్జీల స్వీకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. రైతుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని తహసీల్దారు బాలనరసింహులుకు ఆర్డీవో సూచించారు. రాజోలి జలాశయ నిర్మాణానికి భూములు సేకరించి ఏళ్లు గడుస్తున్నా ఇంతవరకూ నష్టపరిహారం అందించలేదు. తమ పొలాలపై ఉన్న రాజోలి ముద్రను తొలగించి క్రయ, విక్రయాలు జరిగేలా చూడాలని బాధితులు ఆర్డీవోను వేడుకున్నారు. ఎంపీడీవో శంషాద్‌భాను, డీటీ గౌసియా, తదితరులు పాల్గొన్నారు.

ప్రజా ఫిర్యాదులపై అలసత్వం వద్దు

ప్రొద్దుటూరు పట్టణం: అధికారులు సమన్వయంతో పని చేసి ప్రజా సమస్యలను పరిష్కారించాలని కమిషనర్ రవిచంద్రారెడ్డి సూచించారు. సోమవారం పురపాలక సంఘ కార్యాలయంలో అధికారులతో 90రోజుల ప్రణాళికలపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. పురపాలక గదుల అద్దెలను సకాలంలో వసూలు చేపట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటి పన్ను వసూలు చేయడంలో సచివాలయవార్డు కార్యదర్శులు నిర్లక్ష్యం వహించారని 10మందికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. పురపాలక ఇంజినీరు శ్రీనివాసులు, టౌన్‌ప్లానింగ్ సహాయ కమిషనర్ నాగరాజు, సహాయ కమిషనర్ మంజునాథగౌడ్, ఆర్ఐ రమేష్ తదితరులు పాల్గొన్నారు.

‘బీసీ నేతల అణచివేతే వైకాపా లక్ష్యం’

మాట్లాడుతున్న ముక్తియార్, చిత్రంలో నాయకులు

ప్రొద్దుటూరు వైద్యం: బీసీ నేతలను అణచివేయడమే వైకాపా లక్ష్యంగా పెట్టుకుందని షేక్ అభివృద్ధి, సంక్షేమ సొసైటీ ఛైర్మన్ ముక్తియార్ ఆరోపించారు. స్థానిక తన కార్యాలయంలో సోమవారం విలేకరులతో మాట్లాడారు. సంక్రాంతి పండగను రాష్ట్ర ప్రజలంతా ప్రశాంతంగా చేసుకుంటే వైకాపా హత్యా రాజకీయాలకు పాల్పడుతోందన్నారు. మాజీ సీఎం జగన్ రప్పా రప్పా అంటూ పిలుపునిచ్చి దాడులకు ప్రోత్సహించడంతో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు. ఇందులో భాగంగా తునిలో బీసీ నేతను వైకాపా నాయకులు కిరాతకంగా హత్య చేశారని విమర్శించారు. వారిపై కూటమి ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకుంటుందన్నారు.

ఎస్ఐలుగా బాధ్యతల స్వీకరణ

ఎర్రగుంట్ల, న్యూస్‌టుడే: ఎర్రగుంట్ల పోలీసుస్టేషన్‌లో ఎస్ఐ-2 గా పి. హనుమంత్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన ప్రొద్దుటూరు మూడో పట్టణ పోలీసుస్టేషన్ నుంచి ఎర్రగుంట్లకు బదిలీపై వచ్చారు.

మైదుకూరు : మైదుకూరు అర్బన్ పోలీస్‌స్టేషన్ ఎస్ఐగా **కత్తి వెంకటరమణ** సోమవారం బాధ్యతలు స్వీకరించారు. రాజుపాళెం పోలీస్‌స్టేషన్ నుంచి మైదుకూరుకు బదిలీపై వచ్చారు.

మాధవరాయస్వామికి పోలీసుల పూజలు

పోలీస్‌స్టేషన్ వద్ద మాధవరాయస్వామి

మైదుకూరు, న్యూస్‌టుడే : మైదుకూరు పోలీస్ స్టేషన్‌లో మాధవరాయ స్వామికి సోమవారం పూజలు చేశారు. కనుమ రోజు భూదేవి, శ్రీదేవి సమేత మాధవరాయ స్వామి పార్వేట మైదుకూరు నుంచి బయలుదేరి గ్రామాల మీదుగా సర్వాయపల్లె చేరుకుంది. సోమవారం స్వామిని గ్రామంలో ఊరేగింపు నిర్వహించి మైదుకూరు పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారు. గతంలో రెండు గ్రామాల మధ్య నెలకొన్న వివాదంతో ఒక గ్రామం వారు స్వామి వారిని పోలీస్‌స్టేషన్ వద్దకు తెస్తే మరొక గ్రామం వారు స్వామిని తీసుకెళ్లి ఉత్సవం నిర్వహించుకునే వారు. కొంత కాలానికి రెండు గ్రామాల మధ్య వివాదం పరిష్కారమైనా నేటికీ అదే విధానాన్ని కొనసాగిస్తున్నారు. కొన్నేళ్లుగా ఇది ఆనవాయితీగా వస్తోంది.

తెదేపా బలోపేతానికి కృషి చేయండి

బ్రహ్మంగారిమఠం, న్యూస్‌టుడే: తెదేపా బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు భూపేష్‌రెడ్డి కార్యకర్తలకు సూచించారు. ఈ మేరకు సోమవారం నిర్వహించిన సమావేశంలో చెప్పారు. అనంతరం ఆయన్ను బ్రహ్మంగారిమఠం మండల అధ్యక్షుడు సుబ్బారెడ్డి, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు కానాల మల్లికార్జునరెడ్డి ఘనంగా సన్మానించారు. పార్టీ బలోపేతం, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. కార్యక్రమంలో తెదేపా నాయకులు నాగయ్య, శివయాదవ్, మస్తాన్, నాగేంద్ర, తదితరులు పాల్గొన్నారు.

గ్రామాల్లో ఉచిత పశు వైద్య శిబిరాలు

రాజుపాళెం, కొండాపురం, దువ్వూరు: పశువైద్య శిబిరాలను పాడిరైతులు సద్వినియోగం చేసుకోవాలని వైద్యులు తెలిపారు. ఈ మేరకు రాజుపాళెం మండలం కొర్రపాడు, కొండాపురం మండలం ఏటూరు, టి.కోడూరు, దువ్వూరు మండలం చిన్నశింగనపల్లె, తదితర ప్రాంతాల్లో సోమవారం పశు వైద్య శిబిరాలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.

పని ఒత్తిడి తగ్గించాలని వినతి

ప్రొద్దుటూరు పట్టణం, న్యూస్‌టుడే : పని ఒత్తిడి తగ్గించాలని సచివాలయ ఉద్యోగులు విన్నవించారు. ఈ మేరకు స్థానిక పురపాలక కార్యాలయం ఆవరణలోని గాంధీబొమ్మ ఎదుట సోమవారం వారు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా సచివాలయ జేఏసీ కన్వీనర్ మస్తాన్, కోకన్వీనర్ నాగార్జున, పట్టణ జేఏసీ ప్రధాన కార్యదర్శి శేఖర్‌రెడ్డి మాట్లాడుతూ గత నెలలో 12 మంది ఒత్తిడితో మృతిచెందారని, తాజాగా కడపలో ఏఎన్‌ఎంగా పని చేస్తున్న జి.విజయకుమారి మృతి చెందారని ఆరోపించారు. ఈ మృతులపై హైకోర్టు విశ్రాంత జడ్జితో న్యాయవిచారణ చేసి ఒత్తిడి చేసే అధికారులను గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

విద్యుత్తు టారిఫ్‌పై అభ్యంతరాల నమోదుకు అవకాశం

ప్రొద్దుటూరు గ్రామీణ, న్యూస్‌టుడే: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రాబడి, అవసరాలు, కరెంటు ఛార్జీలపై అభ్యంతరాల నమోదుకు ఈ నెల 20, 22, 23, 27వ తేదీల్లో వినియోగదారులకు అవకాశం కల్పిస్తున్నట్లు ప్రొద్దుటూరు ఎస్పీడీసీఎల్ ఈఈ రమణారెడ్డి సోమవారం తెలిపారు. స్థానిక పవర్‌హౌస్‌వీధిలోని విద్యుత్తు ఈఈ కార్యాలయంలో ఆయా రోజుల్లో మధ్యాహ్నం 2 నుంచి 4.30 గంటల వరకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత అంశాలపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేయాలని కోరారు.

మట్టి తరలిస్తున్న టిప్పర్లకు జరిమానా

చాపాడు, న్యూస్‌టుడే: విజయవాడ-బెంగళూరు గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణానికి మట్టిని నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తున్న టిప్పర్లకు చాపాడు పోలీసులు సోమవారం జరిమానా విధించారు. మైదుకూరు-ప్రొద్దుటూరు రహదారిపై కేతవరం బస్టాపు నుంచి అడ్డదారిలో వస్తున్న వాహనాలను గుర్తించారు. ఒక్కో దానికి రూ.వెయ్యి చొప్పున నాలుగు లారీలకు జరిమానా వేసినట్లు ఎస్ఐ చిన్నపెద్దయ్య తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు

ఖాజీపేట, న్యూస్‌టుడే: రోడ్డు ప్రమాదంలో ఒకరు తీవ్రంగా గాయపడిన ఘటన ఖాజీపేట మండల పరిధిలో చోటుచేసుకుంది. కడప నగరానికి చెందిన మహబూబ్ బాషా ఖాజీపేట మండలంలోని ఓ చికెన్ దుకాణంలో పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి పని నిమిత్తం ద్విచక్రవాహనంపై బుడ్డాయపల్లెకు వెళ్లి తిరిగి వస్తుండగా సిద్ధాంతిపురం క్రాస్ రోడ్డు వద్ద మరో బైకు ఢీకొంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మహబూబ్ బాషాను కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.



(c) eenadu

కడప

• కడప • పులివెందుల • కమలాపురం

రిమ్స్ వైద్య అధ్యాపకుల ప్రతిభ

అవార్డులు అందుకున్న రిమ్స్ వైద్య అధ్యాపకులను అభినందిస్తున్న కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జమున

సర్వజన ఆసుపత్రి, న్యూస్‌టుడే : రిమ్స్‌లో వైద్య అధ్యాపకులుగా పని చేసే ఇద్దరికి ఉత్తమ పరిశోధక అవార్డులు వచ్చినట్లు వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జమున తెలిపారు. సోమవారం స్థానిక వైద్య కళాశాలలోని ప్రిన్సిపల్ కార్యాలయంలో వారిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ విజయవాడలో ఈ నెల 12వ తేదీన నిర్వహించిన రీసెర్చ్ డేలో కడప ప్రభుత్వ వైద్య కళాశాలలో మైక్రోబయాలజీ విభాగం హెచ్‌వోడీ, వైస్ ప్రిన్సిపల్‌గా పని చేస్తూ ఫ్యాకల్టీగా ఉన్న డాక్టర్ నాగశ్రీలత, బయోకెమిస్ట్రీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఆశాలత లకు ఉత్తమ రీసెర్చ్ అవార్డులు వరించాయన్నారు. ఇది వైద్య కళాశాలకు, రిమ్స్‌కు ఎంతో గర్వకారణమన్నారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ విజయభాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు.

కైలాస వాసికి మాఘ పూజలు

పడిపూజ వద్ద భజనలు చేస్తున్న స్వాములు

లింగాల, న్యూస్‌టుడే: మాఘమాసం ఆగమనం పురస్కరించుకొని దక్షిణ కాశీ పార్నపల్లె కోనమల్లేశ్వర ఆలయంలో సోమవారం రాత్రి పడిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారిని రుద్రాభిషేకం, ప్రత్యేక పూజల అనంతరం దర్శనం కల్పించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అన్నదాన కార్యక్రమం చేశారు.

రైతుబజారులో కూరగాయల ధరలు



కడప వ్యవసాయం, న్యూస్‌టుడే : రైతుబజారులో కూరగాయల ధరలు కిలో (నిన్నటివి) ఇలా. . బంగాళదుంప- 35, క్యాబేజి- 30, క్యారెట్- 50, బీన్స్- 50, బీట్‌రూట్- 40, కీర- 40, దోస- 40, దొండకాయలు- 55, ముల్లంగి- 30, అల్లం-100, కాలీఫ్లవర్- 30, క్యాప్సికం- 60, టమాట- 18, మిరపకాయలు- 30, వంకాయలు- 20, బెండకాయలు- 25, బీర- 35, కాకర-40, మటిక్కాయ- 40, చిక్కుడు- 40, అలసందకాయలు- 30, అనపకాయలు- 50, ఉల్లిపాయలు- 25.

పార్టీలో యువతకు ప్రాధాన్యం

సింహాద్రిపురం, న్యూస్‌టుడే: తెదేపాలో కష్టపడే ప్రతి ఒక్కరికి ప్రాధాన్యత ఉంటుందని అందులో యువతకు ఎక్కువ అవకాశం కల్పిస్తామని జిల్లా తెదేపా అధికార ప్రతినిధి లోమడ మురళిమోహన్‌యాదవ్ అన్నారు. కడపలో జిల్లా తెదేపా అధ్యక్షుడు భూపేష్‌రెడ్డిని కలిసి సోమవారం సన్మానించారు. ఈ సందర్భంగా భూపేష్‌రెడ్డి మాట్లాడుతూ పార్టీలో ప్రతి కార్యకర్తకు గుర్తింపు లభిస్తుందన్నారు. పార్టీ అభివృద్ధికి కష్టపడి బీటెక్ రవి ఆధ్వర్యంలో పులివెందులలో తెదేపా జెండా ఎగురవేస్తామని అన్నారు.

కళ్లున్నా కనిపించవా కర్షకుల కష్టాలు

కడప మార్కెట్ యార్డులో వసతుల కరవు

కడప గ్రామీణ, న్యూస్‌టుడే : ఆరుగాలం కష్టించి పనిచేసి పంటలు పండించి దిగుబడులు విక్రయించుకునేందుకు వచ్చిన రైతులకు కడప వ్యవసాయ మార్కెట్ యార్డులో కనీస వసతులు కరవయ్యాయి. రైతుల ద్వారా రూ.వేలు ఆదాయం పొందుతున్న మార్కెట్ యార్డు అధికారులు వారికి సరైన వసతులు కల్పించడంలో విఫలమయ్యారు. కాలకృత్యాలు తీర్చుకునేందుకు మరుగుదొడ్డి లేని దౌర్భాగ్య పరిస్థితి మార్కెట్ యార్డులో ఉంది. దేవునికడప రోడ్డు విస్తరణలో భాగంగా సుమారు మూడేళ్ల కిందట ఉన్న మరుగుదొడ్లను పగలకొట్టారు. ఇప్పటికీ కొత్తగా శౌచాలయం నిర్మించకపోవడం శోచనీయం. పండ్ల మార్కెట్ దగ్గర ఉన్న రెండు మరుగుదొడ్లు ఘోరంగా ఉన్నాయి. వాటి నిర్వహణ గురించి అటు పండ్ల వ్యాపారులు, ఇటు అధికారులు పట్టించుకున్న పాపానపోలేదు. యార్డుకు వచ్చే రైతులు, పనిచేసే హమాలీలు, వ్యాపారులు, సందర్శకులు. . ఇలా ఒకరేమిటి అందరికీ ఇబ్బందిగా ఉన్నా సంబంధిత అధికారులు స్పందించడం లేదు. మహిళా రైతులు, కూలీల పరిస్థితి వర్ణనాతీతం. యార్డులో జేడీ కార్యాలయం, పండ్ల మార్కెట్, గోదాములకు వెళ్లే దారి గత కొన్నేళ్ల కిందట పాడైంది. దాన్ని బాగు చేయించాలనే ఆలోచనే అధికార యంత్రాంగానికి లేదు. ఇప్పటికైనా వసతులు కల్పించాలని రైతులు కోరుతున్నారు. దీనిపై మార్కెట్ యార్డు కమిటీ అధికారి శ్రీకాంత్‌రెడ్డిని వివరణ కోరగా.. రోడ్డు విస్తరణ పనులు చేసిన నగర పాలక సంస్థ అధికారులతో మాట్లాడాం. మరుగు దొడ్డి ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. మార్కెట్ యార్డులో వసతులు కల్పించేందుకు చొరవ చూపుతామన్నారు.

రోడ్డు విస్తరణలో పగలకొట్టిన మార్కెట్ యార్డు మరుగుదొడ్డి

యార్డులో ధ్వంసమైన సీసీ రోడ్డు

ఘనంగా వాసవీ మాత వ్రతం

వ్రతంలో పాల్గొన్న మహిళలు

మారుతీనగర్ : స్థానిక అమ్మవారిశాలలో సోమవారం వాసవీ మాత వ్రతం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వ్రతంలో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి పూజలు చేశారు. జనవరి 29న వాసవీమాత మాల ధరించి దీక్ష చేసి అనంతరం విరుముడితో కన్యకాపరమేశ్వరి దేవి జన్మస్థానమైన పెనుగొండను దర్శించి అక్కడే విరుముడి సమర్పించి అగ్నిగుండ ప్రవేశం చేసి దీక్ష విరమించనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. వాసవీమాత మాల మండలం, అర్ధ మండల దీక్ష చేసిన భక్తులు, ఆర్య అనుబంధ సంస్థల సభ్యులు పాల్గొన్నారు.

కుంభాభిషేక గోడ ప్రతుల విడుదల

పులివెందుల: పులివెందులలోని వీరభద్రస్వామి ఆలయంలో ఈనెల 24న మహాకుంభ నివేదన కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆలయ ఛైర్మన్ గురుప్రసాద్ తెలిపారు. కార్యక్రమానికి సంబంధించిన గోడ ప్రతులను సోమవారం ఆలయంలో కమిటీ సభ్యులతో విడుదల చేశారు. 24న మహాకుంభ నివేదన, 25న కల్యాణ మహోత్సవం ఉంటుందని వివరించారు.

గ్రంథాలయ నిర్మాణం పూర్తికి చర్యలు

స్పందనకు వందనం

వేముల, న్యూస్‌టుడే: మండల కేంద్రంలోని గ్రంథాలయ భవనాన్ని పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని జిల్లా గ్రంథాలయసంస్థ ఛైర్మన్ భానుప్రకాశ్ తెలిపారు. వైకాపా ప్రభుత్వంలో చేపట్టిన నిర్మాణం నిధుల లేమితో ఆగిపోయింది. ఈ విషయమై ఆదివారం 'ఈనాడు'లో 'గ్రంథాలయానికి మోక్షమెప్పుడో' శీర్షికన చిత్ర వార్త ప్రచురితమైంది. స్పందించిన ఆయన సోమవారం గ్రంథాలయాధికారి గంగాధర్‌యాదవ్‌తో భవనాన్ని పరిశీలించారు. త్వరలో ప్రారంభించేలా చూస్తామని వెల్లడించారు.

మాజీ ఎమ్మెల్యే తీరు సరికాదు

అరవిందనగర్ (కడప) : మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి పార్టీలు మారుతూ నీతి కథలు చెబుతుంటే అందరూ ముక్కున వేలేసుకుంటున్నారని కమలాపురం నియోజకవర్గం తెదేపా నాయకుడు, మార్కెట్ యార్డు మాజీ ఛైర్మన్ శివారెడ్డి పేర్కొన్నారు. సోమవారం కడపలోని కమలాపురం ఎమ్మెల్యే కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గడిచిన రెండు రోజులుగా వీరశివారెడ్డి తెదేపా నాయకులపై మాట్లాడిన తీరు సరికాదన్నారు. కార్యక్రమంలో బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి గండి బాబయ్య యాదవ్, వల్లూరు శ్రీధర్‌రెడ్డి, బాలసుబ్బారెడ్డి, సుమన్ తదితరులు పాల్గొన్నారు.

దైనందిని ఆవిష్కరణ

కడప విద్య, న్యూస్‌టుడే : కడప నగరంలో సోమవారం ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘం దైనందినిని (డైరీ) ఆర్జేడీ శామ్యూల్, డీఈవో షంషుద్దీన్, ఏపీసీ ప్రేమంత్‌కుమార్, కడప డిప్యూటీ డీఈవో రాజగోపాల్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు తుపాకుల మురళి, ప్రధాన కార్యదర్శి అట్లా నర్సింహారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి బీరం ఈశ్వర్‌రెడ్డి, ఎంఈవోలు షేక్ మహమ్మద్‌షఫీ, నర్సింహులు, రాజశేఖర్‌రెడ్డి, వెంకటసుబ్బయ్య, రమేశ్‌బాబు, సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు.

మున్సిపల్ హైస్కూల్ తనిఖీ

అరవిందనగర్ (కడప) : నగరంలోని మున్సిపల్ ప్రధాన ఉన్నత పాఠశాలను శాసన మండలి సభ్యుడు రాంగోపాల్‌రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు సరిపడా భోజనం పెట్టడం లేదని, కొద్దిమందికి మాత్రమే కోడిగుడ్లు ఇస్తారని, గిన్నెలు, చేతులు కడుక్కునేందుకు నీరులేదని ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ పాఠశాల నిర్వహణ సక్రమంగా లేదన్నారు. ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులపై తగు చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని ఆయన తెలిపారు.

ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన

పులివెందుల : ప్రజల్లో గుడ్ సమరిటన్ చట్టాలపై అవగాహన పెరగాలని పులివెందుల ఎంవీఐ ప్రసాద్ అన్నారు. స్థానిక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, ఆర్టీసీ బస్టాండు, ప్రభుత్వాసుపత్రి తదితర ప్రాంతాల్లో సోమవారం గోడపత్రాలను అతికించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఆర్టీసీ డీఎం, ట్రాఫిక్ సీఐ హాజీవల్లీ, పోలీసులు పాల్గొన్నారు.

గంగమ్మ ఆలయానికి ఆదాయం

చింతకొమ్మదిన్నె : బుగ్గలేటిపల్లె సమీపంలోని గంగమ్మ ఆలయానికి రూ.9,36,000 ఆదాయం చేకూరింది. సోమవారం ఆలయ ఆవరణంలో ఏడాది పాటు టెంకాయలు విక్రయ, భక్తుల తలనీలాల సేకరణ హక్కుల కోసం ఈవో కృష్ణనాయక్ ఆధ్వర్యంలో వేలం పాట నిర్వహించారు. తలనీలాల సేకరణ రూ.3,21,000, టెంకాయల విక్రయం రూ.6,15,000కు హక్కులు పొందారు.

పైపులైన్ పూడ్చివేతపై మండిపాటు

మారుతీనగర్ : నగరంలోని 15వ డివిజన్ శివానందపురంలో మంచినీటి సమస్య పరిష్కారంపై శ్రద్ధ చూపాలని సీపీఎం నగర కార్యదర్శి రామ్మోహన్ డిమాండు చేశారు. స్థానిక శివానందపురంలో మంచినీటి సమస్యలపై సోమవారం పర్యటించి పూడ్చిన మంచినీళ్ల పైపు లైన్‌ను పరిశీలించారు. పైపు లైన్ పూడ్చిన వారిపై చర్యలు తీసుకోవాలని లేకుంటే సీపీఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరికలు చేశారు.

ఇస్తేమా ఏర్పాట్ల పరిశీలన

అరవిందనగర్ (కడప), న్యూస్‌టుడే : ఈ నెల 23 నుంచి 25వ తేదీ వరకు కొప్పర్తి సమీపంలో ఆధ్యాత్మిక సమ్మేళనం (ఇస్తేమా) జరిగే ప్రాంతాన్ని సోమవారం తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి, జిల్లా అధ్యక్షుడు భూపేష్‌రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులతో వారు మాట్లాడుతూ ముస్లింలకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా చూడాలని తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్తు, భద్రతాపరమైన అంశాలపై తగు చర్యలు తీసుకోవాలన్నారు. రెండు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో ముస్లింలు హాజరవుతున్న నేపథ్యంలో ఏర్పాట్లన్నీ పకడ్బందీగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

కడప భాగ్యనగర్ కాలనీ : కొప్పర్తి పారిశ్రామిక వాడ సమీపంలో సోమవారం ఇస్తేమా ఏర్పాట్లను కాంగ్రెస్ పార్టీ నాయకులు పరిశీలించారు. పీసీసీ ప్రధానకార్యదర్శి అలీఖాన్, పార్టీ మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు రహంతుల్లాఖాన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కమాల్‌బాషా, నాయకుడు హమీద్, తదితరులు పాల్గొన్నారు.

ఇస్తేమా జరిగే స్థలాన్ని పరిశీలిస్తున్న తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి, జిల్లా అధ్యక్షుడు భూపేష్‌రెడ్డి, మైనార్టీ నాయకులు

సఖీ సురక్షకు స్పందన

వైద్య పరీక్షలు చేస్తున్న సిబ్బంది.. చిత్రంలో మెప్మా పీడీ కిరణ్‌కుమార్, పట్టణ విభాగం అధికారిణి రాజేశ్వరి, సిబ్బంది, తదితరులు

కడప గ్రామీణ, న్యూస్‌టుడే : మహిళా అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ పథక సంచాలకులు కిరణ్‌కుమార్ అన్నారు. మహిళలకు వైద్య, ఆరోగ్య పరీక్షలు చేసేందుకు శిబిరాలు ఏర్పాటు చేసిందన్నారు. సోమవారం నగరంలోని పట్టణ మెప్మా కార్యాలయంలో సఖీ సురక్ష కార్యక్రమంలో భాగంగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రతి మనిషి తన ఆరోగ్యం గురించి ఎప్పుడూ నిర్లక్ష్యం చేయొద్దని సూచించారు. మంగళవారం కూడా శిబిరం కొనసాగుతుందన్నారు. మహిళలు వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. వైద్య పరీక్షలతోపాటు ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కింద ప్రత్యేక ఆరోగ్య కార్డు మంజూరుకు పేరు నమోదు చేస్తారన్నారు. దీంతో రూ.5 లక్షల ఆరోగ్య బీమా కేంద్ర ప్రభుత్వం కల్పిస్తోందన్నారు. విజయవాడ నుంచి వచ్చిన వైద్య బృందం వైద్య పరీక్షలు చేసింది. కార్యక్రమంలో మెప్మా యంత్రాంగం, విజయవాడ నుంచి వచ్చిన వైద్యులు, ఆరోగ్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

భారత జట్టు క్రీడాకారునికి సత్కారం

తేజేంద్రను సత్కరిస్తున్న ప్రిన్సిపల్ నాగేంద్ర, తదితరులు

వేంపల్లె, న్యూస్‌టుడే: గోల్‌షాట్‌బాల్ భారత జట్టు క్రీడాకారుడైన వేంపల్లె ప్రభుత్వ డిగ్రీ కళాశాల పీడీ తేజేంద్రను సోమవారం కళాశాల యాజమాన్యం సత్కరించింది. కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రిన్సిపల్ నాగేంద్ర, అధ్యాపకులు ఆయనకు శాలువా కప్పి అభినందనలు తెలిపారు. అంతర్జాతీయస్థాయి పోటీల్లో పాల్గొని కళాశాలకు పేరు తెచ్చారని కొనియాడారు. అధ్యాపక బృంద సంఘం అధ్యక్షుడు గంగాధర్, కార్యదర్శి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

శ్రీరామ శోభాయాత్ర బైక్ ర్యాలీ

నగరంలో శ్రీరామ శోభాయాత్ర బైక్ ర్యాలీ చేస్తున్న అయోధ్య ఐక్య వేదిక సభ్యులు, హిందూ బంధువులు

మారుతీనగర్, న్యూస్‌టుడే : ఈ నెల 21, 22, 23వ తేదీల్లో నగరంలో నిర్వహించే అయోధ్య శ్రీరాముని తృతీయ శోభాయాత్రను జయప్రదం చేయడం ప్రతి హిందువు బాధ్యత అని అయోధ్య ఐక్య వేదిక సభ్యులు పేర్కొన్నారు. శోభాయాత్ర విజయవంతం చేయాలని సోమవారం చిన్నచౌక్ ఆంజనేయస్వామి ఆలయం నుంచి నగరంలోని పలు కూడళ్లలో బైక్ ర్యాలీ నిర్వహించి ప్రచారం చేశారు. రాజకీయ పార్టీలకతీతంగా ప్రతి హిందువు ఈ ర్యాలీలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అయోధ్య ఐక్య వేదిక సభ్యులు, యువకులు పాల్గొన్నారు.

కడప: వేమన విగ్రహాన్ని ఊరేగిస్తున్న ప్రబోధ సేవాసమితి సభ్యులు

చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పిస్తున్న ఎస్పీ నచికేత్

నివాళులర్పిస్తున్న తురియానందసరస్వతి స్వామి, వైవీయూ వీసీ రాజశేఖర్

వేంపల్లె: నివాళులర్పిస్తున్న మాజీ ఎంపీ తులసిరెడ్డి, తదితరులు

దార్శనికుడు యోగి వేమన

యోగి వేమన జయంతి సందర్భంగా కడప, పులివెందుల, కమలాపురం నియోజకవర్గాల్లో సోమవారం పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు ప్రభుత్వ కార్యాలయాలు, కళాశాలల్లో ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొని అంజలి ఘటించారు. ఆయన రచించిన పద్యాలు ఎంతోమందికి ఆదర్శమని కొనియాడారు. కడప నగరంలో వేమన విగ్రహాన్ని ఊరేగించారు. యువకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

- న్యూస్‌టుడే కడప క్లస్టర్ బృందం

ప్రశ్నించాడని దాడి

కడప నేరవార్తలు, న్యూస్‌టుడే : ఇక్కడెందుకు మద్యం తాగుతున్నారని ప్రశ్నించిన వ్యక్తిపై కొందరు దాడికి దిగారు. ఈ దాడిలో అతనికి తీవ్రగాయాలయ్యాయి. ఇరువర్గాలిచ్చిన ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల వివరాల మేరకు.. కడప శివారులోని ఆచారికాలనీలో నివాసముంటున్న మధుసూదన్‌ఆచారి ఇంటి సమీపంలో కొందరు మద్యం తాగుతున్నారు. ఇక్కడెందుకు మద్యం తాగుతున్నారని వారిని ఆయన ప్రశ్నించారు. దీంతో ఒక్కసారిగా మధుసూదన్‌ఆచారిపై రమేశ్, రమణ, వెంకటేశ్, ప్రతాప్‌తో పాటు కొంతమంది దాడికి దిగారు. ఈ దాడిలో గాయపడిన అతన్ని వెంటనే ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. దాడి జరిగిన అనంతరం మధుసూదన్ అతని భార్య, బంధువులు.. రమేశ్, రమణ, వెంకటేశ్, ప్రతాప్ ఇళ్ల వద్దకు వెళ్లారు. ఈ మేరకు ఇరువర్గాలు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు సీఐ రామకృష్ణారెడ్డి తెలిపారు.

జూదరుల అరెస్ట్

వీరపునాయునిపల్లె, న్యూస్‌టుడే: మండలంలోని ఎన్.పాలగిరి గ్రామ శివారులో జూదమాడుతున్న ఆరుగురిని సోమవారం అరెస్టు చేసినట్లు ఎస్సై మంజునాథ్ తెలిపారు. వారి వద్ద నుంచి రూ.4,010 స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. వీరిని మంగళవారం కోర్టులో హాజరు పరుస్తామని వెల్లడించారు.

కడప నేరవార్తలు : కడప తాలూకా ఠాణా పరిధిలోని ఏఎస్ఆర్ నగర్‌లో జూదమాడుతున్న వారిపై సీఐ రెడ్డెప్ప ఆధ్వర్యంలో పోలీసులు దాడులు చేశారు. ఎనిమిది మందిని అరెస్టు చేసి వారి నుంచి రూ.4,130 నగదు స్వాధీన పరుచుకున్నట్లు తెలిపారు.

చిన్నచౌకు ఎస్సైగా ప్రతాప్‌రెడ్డి

కడప నేరవార్తలు, న్యూస్‌టుడే : కడప చిన్నచౌకు ఎస్సైగా ప్రతాప్‌రెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన కొండాపురం పోలీస్ స్టేషన్ నుంచి బదిలీపై ఇక్కడికి వచ్చారు. ఇక్కడ పని చేస్తున్న రవికుమార్ విద్యుత్తు శాఖ విజిలెన్స్‌కు బదిలీ అయ్యారు.

రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలు

ఖాజీపేట, న్యూస్‌టుడే: రోడ్డు ప్రమాదంలో ఒకరు తీవ్రంగా గాయపడిన ఘటన ఖాజీపేట మండల పరిధిలో చోటుచేసుకుంది. కడప నగరానికి చెందిన మహబూబ్ బాషా ఖాజీపేట మండలంలోని ఓ చికెన్ దుకాణంలో పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి పని నిమిత్తం ద్విచక్రవాహనంపై బుడ్డాయపల్లెకు వెళ్లి తిరిగి వస్తుండగా సిద్ధాంతిపురం క్రాస్ రోడ్డు వద్ద మరో బైకు ఢీకొంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మహబూబ్ బాషాను కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.

నగరపాలక కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్న సచివాలయ కార్యదర్శులు

బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని ఆందోళన

కడప నగరపాలక, న్యూస్‌టుడే : కడప గౌస్‌నగర్ పరిధిలోని సచివాలయం హెల్త్ సెక్రటరీ విజయకుమారి మృతి చెందిన నేపథ్యంలో వివిధ సచివాలయాల సెక్రటరీలు సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. పని ఒత్తిడి కారణంగానే ఆమె మృతి చెందిందని, నగరపాలక సంస్థ సచివాలయాల ప్రత్యేక అధికారి వేతనాలు నిలుపుదల చేస్తామని హెచ్చరించిన నేపథ్యంలో మానసిక ఒత్తిడితో ఆమె మరణించిందని వారు ఆరోపించారు. వైద్య ఆరోగ్య శాఖతోపాటు నగరపాలక సంస్థ సర్వేలను సైతం హెల్త్ సెక్రటరీలకు అప్పగించడం వల్ల తీవ్ర సమస్యలు ఎదురవుతున్నాయని వాపోయారు. కమిషనర్ మనోజ్‌రెడ్డి, జిల్లా వైద్యాధికారి నాగరాజు ఆందోళనకారుల వద్దకు వచ్చి మాట్లాడారు. బాధితురాలికి ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రయోజనాలు ఇప్పిస్తామన్నారు.

రెవెన్యూ సమస్యల పరిష్కారమే లక్ష్యం

ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా కడప, పులివెందుల, వల్లూరులో సోమవారం రెవెన్యూ క్లినిక్‌లు నిర్వహించారు. అధికారులతోపాటు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొని ఫిర్యాదులు స్వీకరించారు. వాటిని సత్వరం పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కడప కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన రెవెన్యూ క్లినిక్ శిబిరాన్ని కలెక్టర్ శ్రీధర్ పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలిచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రెవెన్యూ క్లినిక్‌లు ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు. కార్యక్రమంలో అడా సెక్రటరీ శిరీషా, మెప్మా పీడీ కిరణ్‌కుమార్, ఏవో విజయకుమార్ తదితర రెవెన్యూ, సర్వే అధికారులు పాల్గొన్నారు. పులివెందులలో జరిగిన కార్యక్రమంలో 235, వల్లూరులో 25 అర్జీలు వచ్చినట్లు అధికారులు వివరించారు. అన్నదాతలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

- న్యూస్‌టుడే, జిల్లా సచివాలయం, పులివెందుల, వల్లూరు

పులివెందుల: రెవెన్యూ క్లినిక్‌లో పాల్గొన్న బీటెక్ రవి, ఆర్డీవో, తహసీల్దారు

కడప: రెవెన్యూ క్లినిక్‌లో అర్జీలను పరిశీలిస్తున్న కలెక్టర్ శ్రీధర్, చిత్రంలో ఎస్డీసీ శిరీషా

వల్లూరులో ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్న అధికారులు

శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆత్మార్పణ దినం
వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా స్మరిస్తూ... అమ్మవారి కృపకు పాత్రులగుదురని కోరుకుంటూ...
శ్రీ వినాయక ఎలక్ట్రానిక్స్
మల్టీబ్రాండ్ ఎలక్ట్రానిక్స్ & హోమ్ అప్లయన్సెస్ షోరూం
డోర్ నెం : 20/1224, మద్రాస్ రోడ్డు, ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ క్రింద, కడప. సెల్ : 8341676298.
ప్రొ॥ శ్రీమతి & శ్రీ సుంకు రమేష్

శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవం
ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా శ్రీ వాసవి అమ్మవారిని స్మరిస్తూ... అమ్మవారి కృపకు పాత్రులగుదురని కోరుకుంటూ...
T.T. SRINIVASA MEDICAL AGENCIES
ప్రొ॥ తెలనాకుల సత్యనారాయణ, బొగ్గరపు నరేష్‌కుమార్
Cell : 9703948840, 7893176431
18/452, B.K.M. Street, Kadapa - 516001.

శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ దేవి ఆత్మార్పణ దినం
మారుతి ట్రేడింగ్ కార్పొరేషన్
K.M.R.Sanjay, 9849836024
Shop: 9032001490
కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గీజర్స్, రైస్ కుక్కర్స్ స్పేర్ పార్ట్స్ దొరుకును మరియు సర్వీసింగ్ చేయబడును.
19/239, మద్రాసు రోడ్డు, మయూర బేకరి ఎదురుగా, కడప.
K.A.Narasimhulu 9849542021

శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరీ ఆత్మార్పణ దినం
వాసవి మాత ఆత్మార్పణ దినం సందర్భంగా అమ్మవారిని స్మరిస్తూ...
అమ్మవారి ఆశీస్సులు మాకు ఎల్లవేళలా ఉండాలని ఆశిస్తూ...
నరేష్ జ్యువెలర్స్
Authorised Kisna Dealer
17/330, బి.కె.ఎం. వీధి, కడప.
Cell: 9849228183, 9032561911.
ప్రొ॥ పెంజూరి నరేష్
పెంజూరి వెంకటేష్ B.Tech., MBA

శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవం
ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా అమ్మవారిని స్మరిస్తూ...
అమ్మవారి కృపకు పాత్రులగుదురని కోరుకుంటూ...
అమ్మవారి సేవలో మీ ఆత్మీయుడు
కర్నాటి వెంకటసుబ్బయ్య
శ్రీ వెంకటసాయి ఏజెన్సీస్ & శ్రీ వెంకటసాయి ట్రేడర్స్
దేవునికడప రోడ్డు, కడప.

శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ దేవి ఆత్మార్పణ దినం
వాసవిమాత ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా స్మరిస్తూ..
అమ్మవారి కృపకు పాత్రులగుదురని కోరుకుంటూ...
రాధాక్రిష్ణ సప్లయర్స్ & డెకరేటర్స్
6/9-2, 2వ గాంధీ బొమ్మ దగ్గర, మూర్తి ఫోటో స్టూడియో ఎదురుగా, కడప,
54/208, గాంధీ పార్క్ దగ్గర, ఐటిఐ సర్కిల్, కాగితాలపెంట, కడప
సెల్ : 9573339299, 7013481920
ప్రొ॥ రాధాకృష్ణ

శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవి ఆత్మార్పణ దినం
ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా అమ్మవారిని స్మరిస్తూ...
అమ్మవారి కృపకు పాత్రులగుదురని కోరుకుంటూ...
SRI VASAVI FURNITURE
21/312, S.F.S. Street, 7 Roads, Kadapa-1. Cell: 9849336626.
Authorised Distributor for Kadapa Dist.
peps
ప్రొ॥ శ్రీ క్రొత్తి రవిశంకర్

శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ దేవి ఆత్మార్పణ దినం
వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా స్మరిస్తూ...
అమ్మవారి కృపకు పాత్రులగుదురని కోరుకుంటూ...
Kurlon Home
శ్రీ వాసవీ రవి డెకార్స్
3/364-1, ఆర్.ఎస్.రోడ్డు, కడప.
సెల్ : 9989667621
ప్రొ॥ కొత్తి రామకృష్ణ శ్రేష్ఠి

(c) eenadu